ఈనాడు

అల్లూరి సీతారామరాజు

శనివారం 13 డిసెంబరు 2025

మృతుల పాత చిత్రాలు

సహాయక చర్యల్లో సిబ్బంది

వై.ఆర్.శివశంకర్‌రెడ్డి, సునంద

తీర్థయాత్రలో.. తెల్లారిన బతుకులు

చింతూరు ఘాటీలో బస్సు బోల్తా



బస్సులో ఒకరిపై ఒకరు పడిన యాత్రికులు

ప్రమాదానికి గురైన బస్సు (అంతర చిత్రం) క్షతగాత్రులను బయటకు తీసుకొస్తున్న అంబులెన్సు సిబ్బంది

చింతూరు ప్రాంతీయ ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శిస్తున్న మంత్రులు గుమ్మిడి సంధ్యారాణి, రాంప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్యే శిరీషాదేవి, కలెక్టర్ దినేష్ కుమార్, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బొజ్జిరెడ్డి తదితరులు

ఈనాడు, రాజమహేంద్రవరం, న్యూస్‌టుడే, చింతూరు, మారేడుమిల్లి, కూనవరం, వరరామచంద్రాపురం

తీర్థయాత్రలు... పర్యాటక ప్రాంతాలు చుడుతూ వారం రోజులుగా సరదాగా వారి ప్రయాణం సాగింది. తెల్లారితే భద్రాద్రి రామయ్యను దర్శించుకుని తిరుగు పయనమవుదామనుకున్నారు. రాత్రంతా ఘాట్ రోడ్డు ప్రయాణం.. కుదుపులతో బస్సులో అలసిసొలసి నిద్రపోతున్న వేళ ఒక్కసారిగా పెద్ద కుదుపు. చుట్టూ చిమ్మచీకటి. తేరుకుని ఏమైందని చూసేలోగా అంతులేని విషాదం. తీర్థయాత్రలోనే బతుకులు తెల్లారిపోయాయి. మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో చింతూరు సమీపంలో శుక్రవారం వేకువజామున యాత్రికుల బస్సు అదుపుతప్పి రెండు పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో భర్తను కోల్పోయి ఒకరు.. కూతురు, అల్లుడిని దూరం చేసుకుని మరొకరు.. స్నేహితులు, బంధువులను కోల్పోయిన మరికొందరు విషాదంలో మునిగిపోయారు.

ఇద్దరు డ్రైవర్లు, ఇద్దరు వంటవారు, యాత్ర నిర్వాహకుడితో కలిసి ప్రయాణిస్తున్న 32 మంది యాత్రికుల్లో తొమ్మిది మంది మృత్యువాత పడటంతో మిగిలినవారంతా బోరున విలపించారు. తీవ్రంగా గాయపడిన 10 మందికి తోటి వారే సపర్యలు చేశారు. బాధితులు ఆర్తనాదాలతో చింతూరు ఆసుపత్రిలో ఉద్విగ్న వాతావరణం నెలకొంది.

ఏదో చెప్పబోయాడు.. అంతలోనే ఘోరం: బస్సు నడపడంలో పదేళ్ల అనుభవముంది. గతంలో ఎలాంటి ప్రమాదాలు చేయలేదు. జగ్గంపేట నుంచి మరో డ్రైవర్ మధు బస్సు నడుపుతుండగా నేను నిద్రకు ఉపక్రమించా. ప్రమాదం జరగడానికి 15 నిమిషాల ముందే బస్సు ఆపడంతో అందరూ దిగి కాలకృత్యాలు తీర్చుకున్నారు. అప్పటికే దట్టంగా మంచు కురుస్తోంది. చలి తీవ్రంగా ఉంది. ప్రమాద సమయంలో డ్రైవర్ ఏదో చెప్పేందుకు ప్రయత్నించాడు ఇంతలోనే ఘోరం జరిగింది. అతడు ఏం చెప్పాడో అర్థం కాలేదు. ప్రమాదంలో నా భుజం, చేతికి గాయాలయ్యాయి. – ప్రసాద్, బస్సు డ్రైవర్

స్వస్థలాలకు తరలింపు: ఘాట్ రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారందరినీ స్వస్థలాలకు తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. మృతదేహాలను తరలించేందుకు నాలుగు అంబులెన్సులను, తీవ్రంగా గాయపడిన వారి కోసం మరో నాలుగు అంబులెన్సులు, స్వల్పంగా గాయపడిన వారికి ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేశారు. తొమ్మిది మృతదేహాల్లో ఎనిమిదింటికి శవ పంచనామా పూర్తి చేసి స్వస్థలాలకు తరలించారు. శైలజారాణి మృతదేహానికి పంచనామా నిర్వహించలేదు. తీవ్రంగా గాయపడిన 11 మందిని నాలుగు అంబులెన్సుల్లో పంపారు.

ఆవేదన.. ఆక్రందన

■ చిత్తూరుకు చెందిన వి.కుమారి తన కూతురు సునంద, అల్లుడు శివశంకర్‌రెడ్డితో కలిసి తీర్థయాత్రలకు వచ్చారు. అల్లుడు కోళ్లఫారంలో పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ప్రమాదంలో కూతురు, అల్లుడు ఒకేసారి దూరమయ్యారు. వారి ఒక్కగానొక్క కొడుకు వెంకటప్రణీత్ ప్రస్తుతం బీడీఎస్ మూడో ఏడాది చదువుతున్నాడు. తల్లిదండ్రులను ఒకేసారి పోగొట్టుకున్నాడు.

ఒక్కసారిగా కుదుపు: నేను, నా భార్య, బావమరిది తీర్థయాత్రలకు వెళ్దామని బెంగళూరు నుంచి వచ్చాం. ఏడు రోజుల యాత్రకు ఒక్కొక్కరికి రూ. 11 వేల చొప్పున చెల్లించాం. వేకువజామున పెద్ద కుదుపు. అంతలోనే బస్సు లోయలో పడిపోవడంతో మేమంతా చెల్లాచెదురుగా పడిపోయాం. కిటికీలు బద్దలవడంతో కొందరు బయటకు వెళ్లారు. ఆర్టీసీ బస్సు ఆపి లైట్లు వేయడంతో అందులోని ప్రయాణికులు వచ్చి అందరినీ బయటకు తీశారు. ఇంతలో పోలీసులు, వైద్య సిబ్బంది వచ్చి మమ్మల్ని ఆసుపత్రికి తరలించారు. –కె.చంద్రారెడ్డి, విశ్రాంత అధ్యాపకుడు

నిద్రలో ఉండగా..: ఆరు రోజులుగా వివిధ ప్రాంతాల్లోని ఆలయాలను సందర్శించాం. భద్రాచలం వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. దాదాపు ముప్పావు గంట సహాయక చర్యల కోసం ఎదురు చూశాం. తీవ్రమైన చలిలో భయంగా గడిపాం. అదృష్టవశాత్తు స్వల్ప గాయాలతో బయటపడ్డా. ఆసుపత్రిలో చక్కగా చూసుకుని వైద్య సేవలందించారు. – రమణమ్మ, గోపిరెడ్డి, విశ్రాంత ఉపాధ్యాయులు

■ ఎస్.అమ్ములుబాయి భర్త నాగేశ్వరరావుతో కలిసి తీర్థయాత్రలకు వచ్చారు. ఆమె కళ్లెదుటే భర్త మృతి చెందారు. ఇక తనకు దిక్కెవరంటూ గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆమె దిక్కులు పిక్కటిల్లేలా రోదిస్తున్నారు. ఆమెను ఓదార్చడం ఎవరితరం కాలేదు. ఏడ్చిఏడ్చి.. శక్తిలేక అచేతనంగా మంచంపై పడిపోయిన ఆమె ఆవేదన చూసి అక్కడి వారి కళ్లు చెమర్చాయి.

డ్రైవర్ వెనుక సీట్లో కూర్చున్నా..: బస్సులో డ్రైవర్ సీటు వెనుక కూర్చుని ఉన్నా. ప్రమాదం జరిగినప్పుడు ఒక్కసారిగా వెనక్కు పడిపోయా. ఏం జరిగిందో తెలుసుకునే లోగా లగేజీలన్నీ పైన పడిపోవడంతో భుజం, చేయి, గుండె, కాళ్లపై తీవ్ర గాయాలయ్యాయి. వైద్యులు సర్జరీ చేయాలని సూచించారు. ప్రమాదంలో నా భర్త ప్రకాష్ తీవ్రంగా గాయపడ్డారు. –బొజ్జా పద్మజ

కొసరి తినిపించారు: ఆసుపత్రి సిబ్బంది ఎంతో శ్రద్ధ తీసుకున్నారు. తాము తినే పరిస్థితి లేకపోవడంతో ఆకలి తీర్చేందుకు చిన్న పిల్లలకు పెట్టినట్లు తినిపించారు. ప్రమాదంలో గాయపడ్డామనే భావనే కలగకుండా సేవలందించారు. – నళిని

స్నేహితులతో కలిసి వచ్చాం..: మా ప్రాంతంలోని ఏడుగురితో కలిసి తీర్థయాత్రలకు బయలుదేరాం. స్నేహితులతో కలిసి ఎక్కడికైనా సరదాగా వెళ్తుంటాం. ఏడు రోజుల ప్రయాణంలో రోజూ రాత్రి వేళ ఎక్కడో ఒక ప్రాంతంలో గదులు తీసుకుని బస చేశాం. తెల్లవారేసరికి భద్రాచలం వెళ్తే దర్శనం అయిపోతుందని చెప్పడంతో రాత్రి ప్రయాణం చేసి ప్రమాదంలో చిక్కుకున్నాం. మాతో వచ్చినవారిలో ఒకరు మృతి చెందారు. – ఆష్రాఫ్, చిత్తూరు

పక్కన కూర్చున్న నలుగురూ..: అప్పటివరకు పక్కపక్కనే కూర్చుని ప్రయాణించాం. ప్రమాదంలో పక్కన కూర్చున్న నలుగురూ మృతి చెందారు. చాలామంది నాపై పడ్డారు. వారందర్నీ తొలగించే వరకు నరకం చూశా. అందరికీ వండి పెట్టేందుకు బస్సులో వచ్చా. ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డా. మరో జన్మ ఎత్తినట్లుంది. – ఇర్ఫాన్, వంట మేస్త్రి

కొవిడ్ తర్వాత..: తీర్థయాత్రకు బస్సు పెట్టి మొదటిసారి తీసుకు వచ్చా. 2003 నుంచి యాత్రికులను తీర్థయాత్రలకు తీసుకువెళ్లే ఏజెంటుగా పని చేస్తున్నా. కొవిడ్ తర్వాత తొలిసారిగా ఈ యాత్రకు బస్సు పెట్టా. ప్రమాదానికి గురైన వెంటనే బంధువులకు సమాచారం ఇచ్చా. – వజ్రమణి, ఏజెంటు

రేషన్‌కార్డు.. ఎప్పుడైనా పొందొచ్చు!

మీకోసం

అనంతగిరి గ్రామీణం, న్యూస్‌టుడే: జిల్లాలోని గిరిజన గ్రామాల్లో చాలామందికి నేటికీ రేషన్ కార్డులు లేవు. అధికారుల చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి వారికోసం రాష్ట్ర ప్రభుత్వం గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. ఎప్పుడైనా దరఖాస్తు చేసుకునేలా సచివాలయాల్లో కొత్త వ్యవస్థను అమల్లోకి తీసుకొచ్చింది. డిజిటల్ సహాయకులకు ఈ బాధ్యతలు అప్పగించారు. జనవరి నుంచి జూన్ వరకు దరఖాస్తు చేసుకున్న వారికి జులైలో.. జులై నుంచి డిసెంబర్ వరకు దరఖాస్తు చేసుకున్నవారికి జనవరిలో కొత్త రేషన్ కార్డులు అందిస్తారు.

నూతన దంపతులకు..: కొత్తగా పెళ్లయిన దంపతులు రేషన్‌కార్డులకు దరఖాస్తు చేసుకోవాలంటే గతంలో పెద్ద ప్రక్రియ ఉండేది. ముందుగా మహిళను తల్లిదండ్రుల కార్డు నుంచి తొలగించి తదుపరి ప్రక్రియ చేపట్టేవారు. ఈ వ్యవధిలో లబ్ధి కోల్పోయేవారు. ఇకపై అటువంటి ఇబ్బందులు ఉండవు. భార్యాభర్తల ఆధార్‌కార్డులు, భర్త పాత రేషన్‌కార్డు, పెళ్లి ధ్రువపత్రం తీసుకుని సచివాలయానికి వెళ్తే ప్రభుత్వ వెబ్‌సైట్‌లో మ్యారేజీ స్ప్లిట్ ఆప్షన్‌లో నమోదు చేస్తారు. వారికో నంబర్ కేటాయించి.. దాని ఆధారంగా ఈ-కేవైసీ చేస్తారు. తర్వాత వీఆర్వో, తహసీల్దార్ పరిశీలనకు పంపుతారు. అక్కడి నుంచి అనుమతి పొందగానే కార్డు మంజూరు చేస్తారు. ఇంతలో అత్త వారింట్లో రేషన్ అందజేస్తారు.

పిల్లల పేర్లు కలపాలంటే..: పిల్లల ఆధార్, జనన ధ్రువపత్రాలు, తల్లిదండ్రుల రేషన్ కార్డు వివరాలు నమోదు చేసి వీఆర్వో, తహసీల్దార్ పరిశీలనకు పంపిస్తారు. వారు అనుమతించగానే కార్డులో పేర్లు కలుస్తాయి. పూర్తి వివరాలకు సచివాలయాల్లో సంప్రదించాలని పౌర సరఫరాల అధికారులు తెలిపారు. కార్డులో చిరునామా మార్పులకూ అవకాశం ఉంది.

రాజీమార్గం.. సత్వర పరిష్కారం

నేడు జాతీయ లోక్ అదాలత్

చింతపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: చిన్న చిన్న వివాదాలతో పలువురు నిత్యం కోర్టుల చుట్టూ తిరుగుతూ అవస్థలు పడుతుంటారు. డబ్బు, సమయం వృథాతోపాటు తీవ్రమైన ఒత్తిడికి లోనవుతుంటారు. ప్రజలకు న్యాయసేవలు సులభంగా అందించేందుకు ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపడుతోంది. అందులో ప్రధానమైనది రాజీ మార్గం ద్వారా కేసుల పరిష్కారం. వీరికి జాతీయ లోక్‌అదాలత్ అండగా నిలుస్తోంది. ప్రతి మూడు నెలలకు ఒకసారి నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ ద్వారా కక్షిదారుల పరస్పర అంగీకారంతో వేలాది కేసులు పరిష్కారమవుతున్నాయి. చింతపల్లిలో ఈఏడాది ఇప్పటి వరకు జరిగిన మూడు జాతీయ లోక్ అదాలత్‌ల ద్వారా 98 కేసులు పరిష్కరించారు.

ఎలాంటి కేసులంటే..: కుటుంబ తగాదాలు, భార్యాభర్తల గొడవలు, చెక్‌బౌన్స్, ఆస్తి గొడవలు, రహదారి ప్రమాదాలు, బీమా వివాదాలు, విద్యుత్తు చౌర్యం, ట్రాఫిక్ ఉల్లంఘనలు, బ్యాంకు రుణాల వివాదం, పెట్టీ కేసులు, పారిశ్రామిక యాజమాన్య వివాదాలతోపాటు రాజీకి అర్హమైన క్రిమినల్ కేసులను ఈ అదాలత్‌లో పరిష్కరిస్తున్నారు.

★ పోలీసు, రెవెన్యూ, బీమా సంస్థలు, బ్యాంకులు, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులతో జిల్లా ప్రధాన న్యాయమూర్తులు, ఇతర న్యాయమూర్తులు సమావేశాలు నిర్వహిస్తూ కేసులు పరిష్కరించేలా దిశానిర్దేశం చేస్తున్నారు.

చింతపల్లి కోర్టులో ఈ ఏడాది పరిష్కరించిన కేసుల వివరాలు

	తేదీ	కేసులు
మార్చి	8	51
జులై	5	33
సెప్టెంబరు	13	14

విస్తృత ప్రచారం: ఉమ్మడి విశాఖ జిల్లావ్యాప్తంగా అన్ని కోర్టుల్లో ఈనెల 13న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో అన్ని పోలీస్‌స్టేషన్ల పరిధిలో నమోదైన కేసులు పరిష్కరించుకునేలా విస్తృత ప్రచారంతోపాటు కక్షిదారులకు అవగాహన కల్పిస్తున్నారు. కేసులు రాజీ మార్గంలో పరిష్కరించుకుంటే ఒనగూరే ప్రయోజనాలు తెలియజేస్తున్నారు.

★ రాష్ట్ర న్యాయసేవల సాధికార సంస్థ ఆధ్వర్యంలో ఏటా నాలుగుసార్లు జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే మూడుసార్లు పూర్తవగా, శనివారం నాలుగోది నిర్వహించనున్నారు.

సద్వినియోగం చేసుకోవాలి: కేసులను రాజీమార్గంలో సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవడానికి లోక్ అదాలత్ ఎంతో ఉపయోగపడుతుంది. కక్షిదారులు రాజీ ధోరణి అవలంబిస్తే కేసుల నుంచి విముక్తి లభించి ఉపశమనం కలుగుతుంది. కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలి. – డి.శ్రీభరణి, ప్రథమ శ్రేణి జ్యుడీషియల్ కోర్టు న్యాయమూర్తి, చింతపల్లి

ముంపులో గండిపోశమ్మ అమ్మవారి ఆలయం

పాపికొండల విహారయాత్రకు రెండు బోట్లు

దేవీపట్నం, న్యూస్‌టుడే: గండిపోశమ్మ ఆలయం నుంచి శుక్రవారం రెండు పర్యాటక బోట్లలో 153 మంది సందర్శకులు పాపికొండల విహారయాత్రకు వెళ్లారని కంట్రోల్ రూం అధికారులు తెలిపారు. పోలీసుల తనిఖీల అనంతరం బోట్లకు పచ్చజెండా ఊపామన్నారు. అమ్మవారి ఆలయం వద్ద గోదావరి ప్రవాహం నిలకడగా ఉంది. గతేడాది ఇదే రోజుల్లో భక్తులతో కిటకిటలాడే ఆలయం ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు పనులు జరుగుతున్న నేపథ్యంలో బ్యాక్ వాటర్ (వెనక జలాలు) కారణంగా ఆలయంతోపాటు దుకాణాలు ముంపులో చిక్కుకున్నాయి. దండంగి వరకు ఆర్‌అండ్‌బీ రహదారిపై పలు చోట్ల వరద నీరు తగ్గకపోవడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.

సీలేరు జలవిద్యుత్తు కేంద్రంలో సాంకేతిక లోపం

సీలేరు, న్యూస్‌టుడే: సీలేరు జలవిద్యుత్తు కేంద్రం మూడో యూనిట్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో ఆ యూనిట్ నుంచి అధికారులు విద్యుదుత్పత్తి నిలిపివేశారు. ఇక్కడ 60 మెగావాట్ల చొప్పున సామర్థ్యం గల నాలుగు యూనిట్లు ఉన్నాయి. ఇందులో మొదటి రెండు యూనిట్లు విదేశీ, మిగతా రెండు యూనిట్లు స్వదేశీ పరిజ్ఞానంతో నెలకొల్పారు. ఇందులో మూడో యూనిట్‌లో గురువారం సాయంత్రం సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఇంజినీర్లు విద్యుదుత్పత్తి నిలిపివేశారు. ఈఈ రాజేంద్రప్రసాద్ ఇంజినీర్లు, కార్మికులతో కలిసి యూనిట్‌ను పరిశీలించారు. గవర్నర్‌లో సాంకేతిక లోపం తలెత్తినట్లు గుర్తించారు. లోపం సరిదిద్దడానికి ప్రయత్నించినప్పటికీ సఫలం కాలేదు. మరమ్మతుల కోసం భోపాల్‌కు చెందిన ఆర్థో ఇంజినీరింగ్ కంపెనీని స్థానిక అధికారులు సంప్రదించారు. ఒకట్రెండు రోజుల్లో వారు సీలేరు వచ్చే అవకాశముంది.

మూడో యూనిట్‌లో సాంకేతిక లోపం తలెత్తిన గవర్నర్

విద్యార్థీ... విజయీభవ!

నేడు నవోదయ ప్రవేశ పరీక్ష

చీడికాడ, న్యూస్‌టుడే: జవహర్ నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతిలో ప్రవేశానికి శనివారం ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఉమ్మడి జిల్లాలో 37 కేంద్రాల్లో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. 8276 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. ✦ పరీక్ష ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు జరుగుతుంది. 10.30 గంటల నుంచే అభ్యర్థులకు కేంద్రంలోకి విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తారు. ✦ హాల్‌టికెటు ముందుగానే అంతర్జాలం నుంచి డౌన్‌లోడు చేసుకోవాలి. ఎలక్ట్రానిక్ పరికాలను పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు. ✦ అభ్యర్థులు నీలం, నలుపు పెన్నులను వెంట తీసుకురావాలి. ✦ రెండు గంటల సమయంలో 100 మార్కులకు 80 ప్రశ్నలు కలిగిన ప్రశ్నపత్రం ఇస్తారు. ✦ మెంటల్ ఎబిలిటీ, అర్థమెటిక్, లాంగ్వేజ్ విభాగాలలో వరుసగా 40, 20, 20 ప్రశ్నలు ఉంటాయి.



(c) eenadu

మైనర్లు గర్భం దాల్చడం ఆందోళనకరం

ఐసీడీఎస్ అధికారులతో మాట్లాడుతున్న ఎంపీపీ ఉషారాణి, జడ్పీటీసీ సభ్యురాలు రోషిణి

అరకులోయ పట్టణం, న్యూస్‌టుడే: అరకులోయ ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో మైనర్లు గర్భం దాల్చడం ఆందోళనకరమని ఎంపీపీ ఉషారాణి, జడ్పీటీసీ సభ్యురాలు శెట్టి రోషిణి అన్నారు. స్థానిక మండల పరిషత్ సర్వసభ్య సమావేశం శుక్రవారం ఎంపీపీ అధ్యక్షతన నిర్వహించారు. ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారి లక్ష్మీలావణ్య తమ విభాగంలో వివరాలు వెల్లడిస్తూ.. ప్రాజెక్టు పరిధిలో 25 మంది మైనారిటీ తీరని గర్భిణులు ఉన్న విషయాన్ని తెలిపారు. బాల్య వివాహాలపై మీశాఖ ఏంచేస్తోందని సీడీపీఓను జడ్పీటీసీ సభ్యురాలు ప్రశ్నించారు. అంగన్‌వాడీలకు పదోన్నతుల లేఖలు అందించే ప్రక్రియ అధికారికంగా నిర్వహించకుండా, స్థానిక ప్రజాప్రతినిధులకు కనీసం సమాచారం ఇవ్వకపోవడంపై పెదలబుడు సర్పంచి దాసుబాబు సీడీపీఓను ప్రశ్నించారు. అంతకు ముందు రెవెన్యూ శాఖపై చర్చలో తల్లిదండ్రులు మరణించిన కుటుంబాల్లో భూముల మ్యుటేషన్‌పై రెవెన్యూ కార్యాలయాల్లో సమస్యలు వస్తున్నాయని సభ్యులు ప్రస్తావించారు. పిరిబంధ పీవీటీజీ గ్రామంలో పాఠశాల భవనం కూలి రెండేళ్లయితే ఇప్పటికి 23 సార్లు గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేసినా స్పందన లేదని సుంకరమెట్ట సర్పంచి చిన్నబాబు గుర్తుచేశారు. అరకులోయలో చిన్నవయస్సులోనే పలువురు గంజాయికి అలవాటు పడుతూ భవిష్యత్తును పాడుచేసుకోవడమే కాకుండా స్థానికులను ఆందోళనకు గురిచేస్తున్నారని జడ్పీటీసీ సభ్యురాలు రోషిణి అన్నారు. వైస్ ఎంపీపీ రామన్న, ప్రాదేశిక సభ్యులు, సర్పంచులు, అధికారులు పాల్గొన్నారు.

ప్రపంచంలోనే సుందర నగరంగా మారుస్తాం

➡ విశాఖ అభివృద్ధికి ప్రణాళిక
➡ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

ఈనాడు–విశాఖపట్నం

'విశాఖ లాంటి అందమైన నగరం ఎక్కడా ఉండదు. ఒక వైపు పచ్చని కొండలు, మరొక వైపు సముద్ర అందాలతో విశాఖ అలరారుతోంది. ప్రపంచంలోనే అత్యంత యోగ్యమైన నగరంగా మారుతోంది' అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శుక్రవారం 'కాగ్నిజెంట్' క్యాంపస్‌కు శంకుస్థాపన అనంతరం సీఎం మాట్లాడుతూ...'విశాఖకు ఎన్నో ప్రత్యేకతలున్నాయి. నాలెడ్జ్ కేంద్రంగా తయారవుతోంది. త్వరలో మెట్రో వస్తుంది. వచ్చే ఏడాది ఆగస్టు నాటికి భోగాపురం ఎయిర్‌పోర్టు సిద్ధమవుతుంది. పర్యాటక కేంద్రం నుంచి ఐటీ సంస్థగా ఎదుగుతోంది. టీసీఎస్, గూగుల్‌తో సహా మరికొన్ని సంస్థలు రాబోతున్నాయి. డేటా సెంటర్ వస్తోంది. 150 టెక్ సంస్థలు విశాఖలో పనిచేస్తున్నాయి. అన్ని నగరాల కంటే విశాఖలో 20 శాతం జీవనవ్యయం తక్కువ. విశాఖను ప్రపంచంలోనే సుందరమైన నగరంగా అభివృద్ధి చేయడంతో పాటు కాలుష్య రహిత నగరంగా మారుస్తాం. నీతి ఆయోగ్ అభివృద్ధి చేస్తున్న నాలుగైదు నగరాల్లో విశాఖ ఒకటి. 2032 నాటికి ఆర్థిక నగరంగా అభివృద్ధి చెందుతుంది. ట్రాఫిక్ ఇబ్బందులున్నాయి..వాటిని పరిష్కరిస్తాం. ఆర్టీఐహెచ్ (రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్) ద్వారా స్టార్టప్‌లకు, నూతన ఆవిష్కరణలకు నాంది పలుకుతున్నాం' అని పేర్కొన్నారు.

కాగ్నిజెంట్ ప్రారంభ సమావేశంలో ఉద్యోగులు, ప్రతినిధులనుద్దేశించి మాట్లాడుతున్న చంద్రబాబు

విజ్ఞానానికి, నాయకత్వానికి కొదవ లేదు

'ఏపీలో విజ్ఞానానికి, నాయకత్వానికి కొదవలేదు. ఇక్కడ విద్యనభ్యసించిన ఎందరో బెంగళూరు, హైదరాబాద్, ముంబయి, చెన్నై నగరాల్లో పనిచేస్తున్నారు. అంతర్జాతీయంగా పలు కీలక పదవుల్లో తెలుగువాళ్లు ఉన్నారు. కాగ్నిజెంట్ సంస్థ నాలుగైదేళ్లలో లక్ష మందికి ఉద్యోగాలు కల్పించాలి. కాగ్నిజెంట్ మొదటి బ్యాచ్ ఉద్యోగులు సొంత రాష్ట్రంలో, సొంత ఊరికి దగ్గరగా వచ్చి పనిచేసుకునే అవకాశం వచ్చింది. ప్రతి ఉద్యోగి పరోక్షంగా ఐదుగురు ఉద్యోగులను తయారు చేయాలి' అని కాగ్నిజెంట్ ఉద్యోగులకు సీఎం పిలుపునిచ్చారు. కాగ్నిజెంట్ భారతదేశ అభివృద్ధి దిశలో ఒక మైలురాయిగా అభివర్ణించారు. గతంలో ప్రతి ఇంటికీ ఒక ఐటీ నిపుణుడు ఉండాలని నిర్ణయించి అమలు చేశామని, ఇప్పుడు ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలనే ఆలోచన ఉందని సీఎం పేర్కొన్నారు.

విశాఖ ఎకనామిక్ రీజియన్‌పై సమీక్షలో సీఎం, మంత్రులు, అధికారులు

చాలా సంతోషం: ముఖ్యమంత్రి చంద్రబాబు విజనరీ లీడర్. విశాఖలో కొత్త క్యాంపస్ శంకుస్థాపన, ఇంటరిమ్ టెక్ఫిన్ సెంటర్ ప్రారంభం చాలా సంతోషంగా ఉంది. 22 ఎకరాల క్యాంపస్ మొదటి దశ పూర్తయ్యే వరకు ఇంటరిమ్ టెక్ ఫిన్ సెంటర్ తాత్కాలిక కార్యాలయంగా పనిచేస్తుంది. ఆధునిక సాంకేతిక రంగాలపై దృష్టి సారిస్తాం. హైదరాబాద్‌లో కాగ్నిజెంట్ దాదాపు 75 వేలమంది ఉద్యోగులతో పనిచేస్తోంది. ఐటీ, ఏఐ, డేటా సెంటర్‌లు విశాఖలో భవిష్యత్‌లో ఏర్పాటు కానున్నాయి. విశాఖ రావడం అంటే సొంత ఇంటికి వచ్చినట్లుంది. రూ. 1583 కోట్లతో 2033 నాటికి మూడుదశల్లో క్యాంపస్ విస్తరించనుంది. 2026 నాటికి మొదటి దశ నిర్మాణాన్ని పూర్తి చేసుకోనుంది.
– రవికుమార్, కాగ్నిజెంట్ సీఈవో


ఇమేజిన్నోవేట్ కంపెనీ భూమిపూజలో మాట్లాడుతున్న మంత్రి లోకేశ్

బాధిత కుటుంబానికి సాయం

చుట్టుబందలో బాధిత కుటుంబానికి దుస్తులు, సరకులు అందిస్తున్న తెదేపా నేతలు

కొయ్యూరు, న్యూస్‌టుడే: కినపర్తి పంచాయతీ చుట్టుబంద గ్రామంలో పొట్టిక నూకాలమ్మకు చెందిన తాటాకు ఇల్లు గురువారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో కాలి బూడిదైంది. ధాన్యం, నగదు, ఇతర వస్తు సామగ్రి కాలిపోయింది. జీసీసీ మాజీ ఛైర్మన్ ఎంవీవీ ప్రసాద్, చింతపల్లి మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ డి.చిట్టిబాబు, తెదేపా నేతలు పి.దేముడు, వి.అబ్బాయి దొర బాధిత కుటుంబాన్ని శుక్రవారం పరామర్శించారు. దుస్తులు, బియ్యం, నిత్యావసర సరకులు అందించారు.

కొయ్యూరు, న్యూస్‌టుడే: రేవళ్ల పంచాయతీలోని ఆర్.కంఠారం, నిమ్మలపాలెం ప్రాథమిక పాఠశాలల్లోని విద్యార్థులకు ఎ.ఎస్.ఆర్.యూత్ హెల్పింగ్ సేవా సంస్థ సభ్యులు శుక్రవారం నోట్ పుస్తకాలు, పెన్నులు అందించారు.

డుంబ్రిగుడ, న్యూస్‌టుడే: మన్య ప్రగతి చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ విశ్వ ఆధ్వర్యంలో సొవ్వా పంచాయతీ మారుమూల సాగరివలస గ్రామంలో గిరిజనులకు దుప్పట్లు, నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. సంస్థ ప్రతినిధులు సంతోష్, రంజిత్‌కుమార్, సునీల్, నేతలు సింహాచలం, నర్సింగరావు పాల్గొన్నారు.

సీలేరు, న్యూస్‌టుడే: సీలేరు షిర్డీ సాయిబాబా ఆలయంలో శుక్రవారం వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. విశ్రాంత ఎస్‌ఈ చంద్రశేఖర్‌రెడ్డి ఆర్థిక సహాయంతో 80 మందికి.. పవర్ ప్రాజెక్టు ఎస్‌ఈ హనుమాన్ చేతులమీదుగా వీటిని అందించారు. ఆలయ నిర్వాహకులు సాంబమూర్తి, వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.

ఫిర్యాదుల పరిష్కారంపై శ్రద్ధ

అర్జీదారులతో మాట్లాడుతున్న ఇన్‌ఛార్జి డీఆర్‌ఓ అంబేడ్కర్

పాడేరు, న్యూస్‌టుడే: మీ కోసంలో వచ్చిన ఫిర్యాదుల పరిష్కారంపై సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఇన్‌ఛార్జి జిల్లా రెవెన్యూ అధికారి అంబేడ్కర్ ఆదేశించారు. పాడేరు ఐటీడీఏ సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 127 ఫిర్యాదులు అందాయి. అర్జీదారుల నుంచి డీఆర్‌ఓ, పాడేరు ఇన్‌ఛార్జి ఆర్‌డీఓ లోకేశ్వరరావు వినతులు స్వీకరించారు. పాడేరు మండలంలోని పి.గొందూరు గ్రామంలో లో ఓల్టేజీ సమస్య ఉందని.. కొత్తగా ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయాలని వి.మూర్తి కోరారు. డుంబ్రిగుడ మండలం సాగర సర్పంచి నాగేశ్వరరావు, గ్రామానికి చెందిన కొర్ర తౌడమ్మ.. పంచాయతీలోని ఏడు గ్రామాల్లో చెక్‌డ్యామ్‌ల నిర్మాణాలు చేపట్టాలని విన్నవించారు. గిరిజన సంక్షేమశాఖ ఉప సంచాలకురాలు కె.పరిమళ, డీఈఓ కె.రామకృష్ణారావు, డీఆర్‌డీఏ పీడీ మురళీ, జిల్లా వ్యవసాయాధికారి ఎస్.బి.ఎస్.నంద్, జిల్లా ఖజానాధికారి ప్రసాద్ బాబు, జిల్లా క్రీడాధికారి జగన్మోహన్‌రావు పాల్గొన్నారు.

నేడు కనకమహాలక్ష్మి రథయాత్ర

విశాఖపట్నం: పాతనగరంలోని శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి రథయాత్ర శనివారం జరగనుంది. అంబికాబాగ్ రామాలయం నుంచి మెయిన్‌రోడ్డు మీదుగా బురుజుపేటలోని ఆలయం వరకు సాగే రథయాత్రకు ఏర్పాట్లు చేశారు.

సమన్వయంతో బాధితులకు మెరుగైన వైద్యం

పర్యవేక్షించిన మంత్రులు అనిత, సంధ్యారాణి, రాంప్రసాద్‌రెడ్డి

ఈనాడు డిజిటల్, పాడేరు, చింతూరు, మారేడుమిల్లి, న్యూస్‌టుడే: అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు - మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో శుక్రవారం వేకువజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. సహాయక చర్యలు చేపట్టి మృతులు, క్షతగాత్రులను చింతూరు సామాజిక వైద్యశాలకు తరలించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు మంత్రులు వంగలపూడి అనిత, గుమ్మిడి సంధ్యారాణి, రాంప్రసాద్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించారు. ప్రమాదానికి కారణాలను తెలుసుకున్నారు. మెరుగైన చికిత్స అందించేందుకు రాజమహేంద్రవరం నుంచి వైద్యులను రప్పించారు. మంత్రులతోపాటు కలెక్టర్ దినేష్‌కుమార్, ఎమ్మెల్యే శిరీషాదేవి, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బొజ్జిరెడ్డి అధికారులు సమన్వయం చేస్తూ సహాయక చర్యలను పర్యవేక్షించారు.

ఉంటాయి. అనుభవం లేని డ్రైవర్ బస్సు నడపడం, ఘాట్ రోడ్డుపై అవగాహన లేకపోవడమే ప్రమాదానికి కారణంగా భావిస్తున్నాం. ఘాట్‌రోడ్డులో రక్షణ గోడలను త్వరలోనే పునర్నిర్మిస్తాం.
– గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి

ఘాట్‌రోడ్లను ప్రక్షాళన చేస్తాం

'గతంలో పొగమంచు దట్టంగా కురిసే రోజుల్లో ఘాట్ రోడ్లలో వాహనాల రాకపోకలను నిలిపేసేవారు. ఆ నిబంధనను ఈ రోజు నుంచి అమల్లోకి తీసుకువస్తున్నాం. హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడంతోపాటు ఘాట్ రోడ్ల ప్రక్షాళనకు చర్యలు చేపడతాం. చిన్న చిన్న తప్పిదాల వల్లే ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. బస్సు ప్రమాదంలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరం. క్షతగాత్రులు కోలుకున్న తర్వాత వారిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తాం. ఘాట్ రోడ్లలో ప్రమాద జోన్లను గుర్తించి నివారణ చర్యలు చేపడతాం.
– హోంమంత్రి అనిత

బాధితులను స్వస్థలాలకు తరలిస్తాం

ఘాట్‌రోడ్డు ప్రమాదంలో క్షతగాత్రులకు చికిత్స అందించి.. సురక్షితంగా స్వస్థలాలకు పంపుతాం. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరఫున అండగా ఉంటాం. ఘాట్ రోడ్లలో మలుపులు ఎక్కువగా

ప్రమాదాల నివారణకు చర్యలు

ఘాట్‌రోడ్లలో ప్రమాదాల నివారణ చర్యలు చేపడతాం. మలుపుల్లో రోడ్డు ఇరుకుగా ఉండటంతో ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించాం. డ్రైవర్ అవగాహన లేకపోవడం మరో కారణం. శ్రీశైలం, తిరుపతి ఘాట్‌రోడ్లలో భద్రత దృష్ట్యా ట్రావెల్ బస్సులను కొన్ని గంటలు ముందుగానే ఆపుతున్నాం. అల్లూరి జిల్లాలోని ఘాట్ రోడ్లపై సమీక్షించి తర్వాత భద్రతా చర్యలు చేపడతాం.
– రవాణాశాఖ మంత్రి రాంప్రసాద్‌రెడ్డి

సత్వర సాయం..

ఈనాడు, రాజమహేంద్రవరం, చింతూరు, మారేడుమిల్లి, న్యూస్‌టుడే: చింతూరు ఘాట్‌రోడ్డులో శుక్రవారం వేకువజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో గాయపడిన బాధితులకు జిల్లా యంత్రాంగం, వైద్య సిబ్బంది బాసటగా నిలిచారు. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి 10 అంబులెన్స్‌లు, రాజమహేంద్రవరం, రంపచోడవరం, కూనవరం తదితర ప్రాంతాల నుంచి ఐదు వరకు అగ్నిమాపక శకటాలు, మారేడుమిల్లి, రంపచోడవరం, చింతూరు నుంచి ప్రత్యేక బలగాలతో పాటు ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు ఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్నాయి. చింతూరు ఆసుపత్రిలో చేరిన బాధితుల్లో దాదాపు 10 మందికి శస్త్రచికిత్సలు అవసరమవ్వగా.. రంపచోడవరం, రాజమహేంద్రవరం నుంచి నలుగురు వైద్య నిపుణులు (ఆర్థోపెడిక్) వచ్చి సేవలందించారు. ఎస్పీ అమిత్ బర్దార్, చింతూరు, రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారులు శుభం నొఖ్వాల్, స్మరణ్‌రాజ్, ఓఎస్‌డీ పంకజ్‌కుమార్‌మీనా, చింతూరు ఏఎస్పీ హేమంత్, రంపచోడవరం డీఎస్పీ సాయిప్రశాంత్, చింతూరు, మారేడుమిల్లి సీఐలు గోపాలకృష్ణ, గోపీనరేంద్రప్రసాద్ సహాయక చర్యలు పర్యవేక్షించారు.

జాతీయస్థాయి కరాటే పోటీల్లో ప్రతిభ

పాడేరు, న్యూస్‌టుడే: తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో ఈనెల 7వ తేదీన నిర్వహించిన జాతీయస్థాయి కరాటే ఛాంపియన్‌షిప్‌లో పాడేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రథమ సంవత్సరం విద్యార్థి వి.చరణ్ ఉత్తమ ప్రతిభ కనబరిచాడని ప్రిన్సిపల్ చిట్టబ్బాయి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం విద్యార్థిని అధ్యాపకులు, విద్యార్థులు అభినందించారు.
✦ ఈనెల 7వ తేదీన చిత్తూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరిగిన కుస్తీ పోటీల్లో కళాశాల ప్రథమ సంవత్సరం విద్యార్థులు జి.అశోక్, సుజాత, తృతీయ సంవత్సరం విద్యార్థి రమణ బంగారు పతకాలు సాధించినట్లు ప్రిన్సిపల్ పేర్కొన్నారు.

చరణ్‌ను అభినందిస్తున్న పాడేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ చిట్టబ్బాయి, అధ్యాపకులు

పెళ్లి సంబంధాల కోసం వెతుకుతున్నారా..!

■ తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదికైన 'ఈనాడు పెళ్లిపందిరి' ఆధ్వర్యంలో కన్వర్టెడ్ క్రిస్టియన్ అభ్యర్థుల కోసం ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ నిర్వహిస్తోంది. అక్కయ్యపాలెంలోని 'ఈనాడు' కార్యాలయం వేదికగా ఈ కార్యక్రమం జరుగుతుంది.
■ వివాహం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులతోపాటు సంబంధిత కుటుంబసభ్యులు నేడు(శనివారం, డిసెంబరు 13న), రేపు(ఆదివారం, డిసెంబరు 14న) ఉదయం 9 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పాల్గొని ప్రొఫైల్‌ను ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
■ మరిన్ని వివరాలకు 91549 18858, 80080 01616 ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చు. ఫోన్ లేదా యాప్ ద్వారా కూడా ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. బయోడేటా, ఫొటోలను పైన తెలియజేసిన వాట్సాప్ నంబర్లకు పంపవచ్చు. – న్యూస్‌టుడే, విశాఖపట్నం

నేడు, రేపు అన్ని కులాల కన్వర్టెడ్ క్రిస్టియన్ అభ్యర్థులకు 'ఈనాడు పెళ్లిపందిరి' ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం

హత్యా..? ఆత్మహత్యా..?

కూర్మన్నపాలెం, న్యూస్‌టుడే: కార్ల వాషింగ్ దుకాణం నిర్వహిస్తున్న యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన శుక్రవారం దువ్వాడ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఆ వివరాలు.. అల్లూరి జిల్లా జీకేవీధి మండలం పెదజనుమూరు గ్రామానికి చెందిన వేములపూడి విజయ్(22) కొన్నాళ్ల కిందట ఉపాధి నిమిత్తం విశాఖ వచ్చాడు. కూర్మన్నపాలెం సమీప శాతవాహననగర్‌లో కారు వాషింగ్ షెడ్ ఏర్పాటు చేసుకుని, అక్కడే నివాసం ఉంటున్నాడు. విజయ్, లోతుగెడ్డ సమీప అన్నవరం గ్రామానికి చెందిన దుర్గాభవానీ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ఈ నేపథ్యంలో కూర్మన్నపాలెం రావాలని ఇటీవల భవానీకి విజయ్ ఫోన్ చేశాడు. భవానీ, తన బావతో పాటు మరో యువతిని తీసుకొచ్చింది. వారంతా కూర్మన్నపాలెం సమీప భరత్‌నగర్ రోడ్డు నెం.2 ఎదురుగా ఉన్న మార్గంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఉంటున్నారు. శుక్రవారం మధ్యాహ్నం వాషింగ్ షెడ్డులో పనిచేస్తున్న వి.జాన్‌ప్రసాద్ భోజనం తీసుకొని అద్దె ఇంటికి వచ్చేసరికి గదిలో విజయ్ మృతదేహం పడి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతుడి మెడ చుట్టూ తాడు బిగించినట్టు అనుమానం రావడంతో, క్లూస్ బృందంతో ఆధారాలు సేకరించారు. మిగిలిన ముగ్గురు కనిపించకపోవడం, వారి చరవాణులు పనిచేయకపోవడంతో... పోలీసులు వారిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వారి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం

కొనుగోలును ప్రారంభిస్తున్న ఎంపీపీ, ఏవో

కూనవరం, న్యూస్‌టుడే: చూచిరేవుల గూడెం సచివాలయం పరిధిలోని రైతు సేవా కేంద్రంలో ధాన్యం కొనుగోళ్లు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఎంపీపీ రంగమ్మ మాట్లాడుతూ.. దళారులకు విక్రయించి మోసపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సర్పంచి నిరోషా, ఏవో దేవి, నాయకులు రామారావు, నరేంద్ర, సత్యనారాయణ పాల్గొన్నారు.

అభియోగాలపై వివరణకు ఆదేశాలు

విశాఖపట్నం, న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్ వైద్య సేవల మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ (ఏపీఎంఎస్‌ఐడీసీ)లో పని చేస్తున్న ఐదుగురు అధికారులపై నమోదైన అభియోగాలపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వం కోరింది. 2014 జులై 1న అవినీతి నిరోధక శాఖ (అనిశా) అధికారులు కేజీహెచ్‌లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆ తనిఖీల ఆధారంగా ఏపీఎంఎస్‌ఐడీసీ ఇంజినీరింగ్ అధికారులు ఎం.సత్యప్రభాకర్, దేవ సురేంద్రరెడ్డి, వి.చిట్టిబాబు, ఎస్.విజయ త్రినాథ రామానుజకుమార్, జె.ప్రమోద్‌కుమార్‌పై అభియోగాలు నమోదయ్యాయి. ఈ మేరకు పది రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆరోగ్యశాఖ కార్యదర్శి సౌరభ్‌గౌర్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు

జి.మాడుగుల, న్యూస్‌టుడే: పర్యాటక ప్రాంతాల్లో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని డిప్యూటీ ఎంపీడీవో సన్యాసిరావు హెచ్చరించారు. కొత్తపల్లి జలపాతాన్ని శుక్రవారం ఆయన సందర్శించారు. పర్యాటక ప్రాంతాల్లో ప్లాస్టిక్ వినియోగం, కాలం చెల్లిన తినుబండరాలు, నాణ్యతలేని ఆహార పదార్థాలు విక్రయిస్తే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. దుకాణాలను పరిశీలించి పలు సూచనలు చేశారు. జలపాతం పరిసరాల్లో ప్లాస్టిక్ వినియోగం ఎక్కువగా జరుగుతుండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

కొత్తపల్లి జలపాతంలో మాంసం విక్రయాలు పరిశీలిస్తున్న డిప్యూటీ ఎంపీడీవో సన్యాసిరావు

పురుడు పోసిన 108 సిబ్బంది

108లో బాలింతను తరలిస్తున్న సిబ్బంది

కొయ్యూరు: శరభన్నపాలెం పంచాయతీ దద్దుగుల గ్రామానికి చెందిన కొర్రా లావణ్య శుక్రవారం పురిటినొప్పులతో బాధపడుతుండగా.. ఆశా కార్యకర్త 108 అంబులెన్స్‌కు ఫోన్ చేయడంతో సిబ్బంది అక్కడికి వెంటనే చేరుకున్నారు. నొప్పులు ఎక్కువ కావడంతో ఇంటి వద్దే ఆశా కార్యకర్త సాయంతో ఈఎంటీ కొండలరావు, పైలట్ వరప్రసాద్ పురుడు పోశారు. పండంటి మగ బిడ్డకు ఆమె జన్మనిచ్చింది. మరో బిడ్డ గర్భం లోపల ఉండటంతో వెంటనే మెరుగైన వైద్యసేవల నిమిత్తం చింతపల్లి ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు.

ఉందా? ఉద్యమ్ ఆధార్
వ్యాపారులకు ఓ గుర్తింపు కార్డు

నక్కపల్లి, న్యూస్‌టుడే

ఆధార్ కార్డు గురించి అందరికీ తెలిసిందే. పౌరులందరికీ గుర్తింపు ధ్రువీకరణతో పాటు ఎన్నింటికో ఆధార్ అత్యంత కీలకంగా ఉంది. ఇదేవిధంగా చిరు వ్యాపారులు, కుటీర పరిశ్రమల వ్యవస్థాపకుల కోసం కేంద్ర ప్రభుత్వం అందించే గుర్తింపు కార్డే ఉద్యమ్ ఆధార్.
★ నూతనంగా వ్యాపారాలు చేసే వారితోపాటు ఇప్పటికే ఆయా రంగంలో ఉన్నవారికి మరింత అండగా ఉండేందుకు కేంద్రం కొన్నేళ్ల కిందట ఉద్యమ ఆధార్‌ను ప్రవేశపెట్టింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిపై విస్తృత అవగాహన కల్పిస్తున్నారు. ఆసక్తి ఉన్న వారందరికీ రిజిస్ట్రేషన్ చేసి కార్డులు ఇస్తున్నారు.

★ కార్డు కావాల్సిన వారంతా వెలుగు కార్యాలయానికి కేవలం తమ ఆధార్, పాన్, ఆధార్ లింకైన ఫోన్ తీసుకువెళితే చాలు. వారి వివరాలను అక్కడే ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. వెలుగు కార్యాలయంలో ఎలాంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేదు. మీ-సేవ కేంద్రాల్లో నిర్దేశించిన ఫీజు కట్టాలి.

★ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, వ్యాపారాలు చేసుకునే వారికి (ఎంఎస్‌ఎంఈ) కింద ఈ కార్డును అందిస్తారు. ఆధార్ తరహాలోనే ఇది 12 అంకెలతో ఉంటుంది. ఇందులో క్యూఆర్ కోడ్ ఉంటుంది. దీన్ని స్కాన్ చేస్తే వ్యాపారుల పూర్తి వివరాలు వస్తాయి.
★ వ్యాపార నిర్వహణలో బ్యాంకుల ద్వారా వ్యక్తిగత రుణాలు తీసుకోడానికి ఈ కార్డు ఉపయోగపడుతుంది. రాయితీపై రుణం పొందాలన్నా ఈ కార్డు తప్పనిసరి.

★ వెలుగు ఆధ్వర్యంలో చిరువ్యాపారాలు, స్వయం ఉపాధి చేసే వారు జిల్లాలో 1,330 మంది ఉన్నారు. ఇందులో ఇప్పటికే సుమారు సగం మంది వరకు వీటిని పొందారు. సంబంధిత అధికారులు పొదుపు సంఘాలకు అవగాహన కల్పిస్తూ రిజిస్ట్రేషన్లు చేయిస్తున్నారు.

వ్యాపార విస్తరణకు దోహదం

చిరు వ్యాపారులు చేసేవారిని గుర్తించడంతోపాటు తోడ్పాటుగా సీడ్ క్యాపిటల్ రుణాలు ఇప్పించాం. ఉద్యమ్ ఆధార్ రిజిస్ట్రేషన్ చేసి, గుర్తింపు కార్డులు ఇస్తున్నాం. వీరి వ్యాపార విస్తరణకు బ్యాంకు రుణాలు పొందడానికి ఈ కార్డులు దోహదపడతాయి.
– కె. శ్రీనివాసరావు, ఏపీఎం

సచివాలయ ఉద్యోగి కుటుంబానికి తోడ్పాటు

గూడెంకొత్తవీధి, న్యూస్‌టుడే: సికెల్‌సెల్ ఎనిమియాతో మృతి చెందిన సచివాలయ ఉద్యోగిని కుటుంబానికి సహచర ఉద్యోగులు బాసటగా నిలిచారు. కొత్తగూడెం గ్రామానికి చెందిన అరుణకుమారి చింతపల్లి సచివాలయంలో వెటర్నరీ సహాయకురాలిగా పనిచేస్తూ గత నెలలో మృతిచెందింది. చింతపల్లి మండల సచివాలయ ఉద్యోగులంతా కలసి రూ. 34 వేలు సమకూర్చారు. బాధిత కుటుంబ సభ్యులకు శుక్రవారం ఆ నగదు అందజేశారు. సంఘ చింతపల్లి మండల అధ్యక్షుడు శోభన్‌బాబు, ప్రధాన కార్యదర్శి నవమోహన్, మనోహర్, లలిత తదితరులు పాల్గొన్నారు.

ఆర్థిక సాయం అందిస్తున్న సచివాలయ ఉద్యోగులు

ఆహారం మరింత నాణ్యంగా..
అన్నక్యాంటీన్లకు కమిటీల ఏర్పాటు

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే

పేదల ఆకలి తీర్చడానికి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్నక్యాంటీన్‌లోని ఆహారాన్ని మరింత నాణ్యతగా అందించేలా చర్యలు చేపట్టారు. ఇక్కడ రూ. 5కే ఉదయం ఫలహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనాలను అందిస్తున్నారు. ఈ కార్యక్రమం ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా ఆహార నాణ్యతను నిరంతరం పరిశీలించేలా సలహా కమిటీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కమిటీల ఏర్పాటులో అధికారులు నిమగ్నమయ్యారు.

అనకాపల్లిలో ఎన్టీఆర్ జిల్లా ఆసుపత్రి, రైల్వేస్టేషన్ వద్ద అన్నక్యాంటీన్లు నిర్వహిస్తున్నారు. రోజూ 500 మందికి పైగా ప్రజలు వినియోగించుకుంటున్నారు.
తక్కువ ధరలతో నాణ్యమైన ఆహారాన్ని వీరికి అందిస్తుండటంతో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి అనకాపల్లి వచ్చే వారికి ఎంతో ఊరటనిస్తోంది. ఇక్కడి ఆహార నాణ్యతను పరిశీలించి మరింతగా మెరుగుపరిచేలా సలహా కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు. కమిటీ ఛైర్మన్‌గా మున్సిపల్ ఛైర్‌పర్సన్ లేదా వార్డు కార్పొరేటర్ వ్యవహరిస్తారు. సభ్యులుగా సచివాలయం పారిశుద్ధ్య వార్డు కార్యదర్శి, ఎన్‌జీఓ ప్రతినిధి, వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శి, డ్వాక్రా సంఘ మహిళా ప్రతినిధి, నోడల్ అధికారి ఉంటారు. ఆహార నాణ్యత, పరిశుభ్రతపై పర్యవేక్షణ, ప్రతిరోజు ఆహార పరీక్ష, రికార్డుల పరిశీలన, సీసీటీవీ ఫుటేజీ, ఎఫ్ఆర్ఎస్ సాంకేతిక పరికరాల పరిశీలన, లబ్ధిదారుల నుంచి అభిప్రాయ సేకరణ, మెనూ అమలుపై పరిశీలిస్తారు.

అన్న క్యాంటీన్‌లో భోజనాలు చేస్తున్న ప్రజలు

నిరంతర పర్యవేక్షణకు

సలహా కమిటీలను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటాం. అనకాపల్లిలో ఎక్కువ సంఖ్యలో ప్రజలు భోజనాలు చేస్తున్నారు. మరింత నాణ్యమైన ఆహారాన్ని అందించేలా ఈ కమిటీలు నిరంతర పర్యవేక్షణ చేస్తాయి.
– సంతోష్‌కుమార్, యూసీడీ ఏపీడీ

రూ. 1.48 కోట్లతో రోడ్డు నిర్మాణం

గూడెంకొత్తవీధి, న్యూస్‌టుడే: మారుమూల చెరకుంపాకలు గ్రామానికి తారురోడ్డు నిర్మాణానికి ప్రజాప్రతినిధులు శుక్రవారం శంకుస్థాపన చేశారు. జీకేవీధి పంచాయతీలోని ఈ గ్రామానికి ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజనలో భాగంగా రూ. 1.48 కోట్లతో రోడ్డు నిర్మాణం చేపడుతున్నట్లు సర్పంచి సుభద్ర తెలిపారు. ఎంపీటీసీ సభ్యులు నాగమణి, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

రోడ్డుకు శంకుస్థాపనలో ప్రజాప్రతినిధులు

JOBS
Need ENT EMRG Physician, CMO's, Nurses, Receptionist, Pro's Sriram Hospital, Ongole. Call & CV to 98495 95190, 76600 27789.

క్షతగాత్రులకు పరామర్శ

చింతూరు, న్యూస్‌టుడే: బస్సు ప్రమాదంలో గాయాలైన క్షతగాత్రులను మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి శుక్రవారం రాత్రి పరామర్శించారు. బస్సు ప్రమాదం విషయాన్ని తెలుసుకుని చింతూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించి ఓదార్చారు. ఎంపీపీ అమల, జడ్పీటీసీ సభ్యుడు మురళి, సర్పంచి కన్నారావు, నాయకులు రామలింగారెడ్డి, సుధాకర్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

క్షతగాత్రులతో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే

చికెన్ ధరలు
(కిలోకి - రూ.లలో)

	విత్ స్కిన్	బ్యాగ్
ఫారం గేటు	116	118
లైవ్	143	138
డ్రెస్డ్	207	246
స్కిన్‌లెస్	236	256

(c) eenadu

మేమున్నాం.. మీకు తోడుగా

పాడేరు: 89853 66570 అరకులోయ: 63034 86346 రంపచోడవరం: 94908 77172

మారేడుమిల్లి, న్యూస్‌టుడే: ?: మారేడుమిల్లి నుంచి రంపచోడవరం వెళ్లే రహదారిలో కాకవాడ గండి సమీపంలో చెట్టు ప్రమాదకరంగా ఉంది. రహదారిపైకి వాలిన చెట్టును తొలగించాలి. – సత్యనారాయణ, మారేడుమిల్లి ✓: పరిశీలించి చెట్టు తొలగింపునకు చర్యలు తీసుకుంటాం. – ప్రదీప్, ఏఈ, ర.భ.శాఖ

ముంచంగిపుట్టు, న్యూస్‌టుడే: ?: జోలాపుట్టు పంచాయతీ బొండగుడ కూడలి నుంచి కుంబిగుడ, జప్పార గ్రామాలకు వెళ్లే రహదారి రాళ్లు తేలి ప్రమాదకరంగా ఉంది. వాహనచోదకులు ప్రమాదాలకు గురవుతున్నారు. – వినయ్‌రావు, స్థానికుడు ✓: ఈ రహదారిని పరిశీలించాం. మరమ్మతులు చేపట్టేందుకు నిధులు మంజూరు చేయాలని ప్రతిపాదించాం. నిధులు విడుదలైతే పనులు చేపడతాం. – మురళీకృష్ణ, మండల ఇంజినీరు, ముంచంగిపుట్టు

శ్రమదానంతో రహదారి నిర్మాణం

శ్రమదానానికి ముందుకొచ్చిన గిరిజనులు

రంపచోడవరం, న్యూస్‌టుడే: వేములకొండ నుంచి దేవీపట్నం మండలం తున్నూరు గ్రామానికి వెళ్లే రోడ్డు అధ్వానంగా తయారైంది. నాలుగు కి.మీ. దూరం రాళ్లు తేలి ప్రయాణం నరకంగా మారింది. రోడ్డు నిర్మాణం కోరుతూ పలుమార్లు అధికారులకు విన్నవించినా ఫలితం లేకపోవడంతో తున్నూరు గ్రామస్థులు శ్రమదానంతో బాగు చేసుకునేందుకు ముందుకొచ్చారు. పలుగు, పారలతో శుక్రవారం పనులను ప్రారంభించారు.

ఇంకెన్నాళ్లీ ఇక్కట్లు!

ముంచంగిపుట్టు, న్యూస్‌టుడే

దారెలలో అసంపూర్తిగా సచివాలయ భవనం

మన్యంలో గ్రామ సచివాలయ భవనాల నిర్మాణాలు ఏళ్లు గడుస్తున్నా అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి. గత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన భవన నిర్మాణాలు పూర్తి చేయకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. ముంచంగిపుట్టు మండలంలోని 23 పంచాయతీల్లో 18 గ్రామాల్లో సచివాలయాలు ఏర్పాటు చేశారు. ఒక్కో భవన నిర్మాణానికి రూ.40 లక్షల చొప్పున కేటాయించారు. సుజనకోటలో మాత్రమే నిర్మాణం పూర్తి చేశారు. మిగతా 17 గ్రామాల్లో నేటికీ పూర్తి చేయలేదు. దారెల గ్రామంలో నిర్మాణం పూర్తి చేయక పంచాయతీ భవనంలో కార్యాలయం నిర్వహిస్తున్నారు. కిలగాడ, వనుగుమ్మ, పెదగూడ, లక్ష్మీపురం, జోలాపుట్టు గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి. పంచాయతీలకు ఉన్న భవనాలు శిథిలమై వర్షాలకు నీరు కారుతున్నాయి. అందుకే గ్రామ సచివాలయాల నిర్మాణాలు పూర్తి చేయాలని వాళ్లే వస్తోంది.

పరాయిపంచన..!

కించాయిపుట్టు, బూసిపుట్టు, కుమడ పంచాయతీలకు భవనాలు లేక.. గ్రామ సచివాలయాలు పూర్తి కాక పరాయిపంచన కార్యాలయాలు నిర్వహిస్తున్నారు. కించాయిపుట్టు సచివాలయాన్ని జిల్లా పరిషత్ అతిథిగృహంలో కొనసాగిస్తున్నారు. కుమడలో పంచాయతీ భవనం శిథిలమవడంతో సచివాలయ సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బూసిపుట్టులో అద్దె ఇంట్లో కార్యాలయం నిర్వహిస్తున్నారు. పంచాయతీలకు పెద్దపీట వేస్తున్న కూటమి ప్రభుత్వం.. గ్రామ సచివాలయ భవనాల నిర్మాణాలు పూర్తి చేయాలని, ప్రతి పంచాయతీకి శాశ్వత భవనాలు నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.

వెలుగు లేని రైతు సేవా కేంద్రాలు

రైతులకు చేరువలో విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ పరికరాలు అందించేందుకు.. వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేసేందుకు నిర్మించిన రైతు సేవా కేంద్రాలు వెలుగులు సమకూరలేదు. గత ప్రభుత్వం రూ.21 లక్షల చొప్పున ఖర్చు చేసి భవనాల నిర్మాణం చేపట్టింది. దారెల, ఏనుగురాయి గ్రామాల్లో నిర్మాణాలు పూర్తయినా.. విద్యుత్ సదుపాయం కల్పించక ఉపయోగం లేదు. భవనాలు మూతపడి ఉంటున్నాయి. ముంచంగిపుట్టు మండలంలోని 18 గ్రామాల్లో భవనాల నిర్మాణాలు చేపట్టారు. కుమడ, బంగారుమెట్ట గ్రామాల్లో మాత్రమే కేంద్రాలు వినియోగంలో ఉన్నాయి. కించాయిపుట్టు, పెదగూడ, బూసిపుట్టు, జోలాపుట్టు, సుజనకోట తదితర 14 గ్రామాల్లోని భవనాల నిర్మాణాలు నేటికీ పూర్తి కాలేదు. ఈ పనులు పూర్తి చేయాలని, విద్యుత్ సదుపాయం కల్పించాలని రైతులు కోరుతున్నారు. – ముంచంగిపుట్టు, న్యూస్‌టుడే

దారెలలో తెరుచుకోని రైతు సేవా కేంద్రం

మెగా వైద్యశిబిరం రేపు

రంపచోడవరం, న్యూస్‌టుడే: రామకృష్ణ మిషన్ ఆధ్వర్యంలో సిరిగిండలపాడులో ఈ నెల 14న మెగా వైద్య శిబిరం జరగనుంది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు వైద్యులు అందుబాటులో ఉంటారని ట్రస్టు కార్యదర్శి స్వామి పరిజ్ఞేయానంద మహరాజ్ చెప్పారు. శిబిరానికి వచ్చే వారు తెల్ల రంగు రేషన్‌కార్డు తీసుకురావాలని సూచించారు.

చలి పంజా

డుంబ్రిగుడ, న్యూస్‌టుడే: మన్యంలో గత కొద్దిరోజులుగా చలి పంజా విసురుతోంది. మూడు రోజులుగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో గిరిజనులు వణికిపోతున్నారు. ఉదయం, సాయంత్రం పొగ మంచుతో కూడిన చలితో వృద్ధులు, చిన్నారులు అల్లాడుతున్నారు.

పదోన్నతులపై హర్షం

డుంబ్రిగుడ, న్యూస్‌టుడే: ఐటీడీఏ పరిధిలోని గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్న భాషా పండితులకు పదోన్నతులు కల్పిస్తూ రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపడంపై భాషా పండితుల సంక్షేమ సంఘ నాయకులు రాజుబాబు, ప్రసాద్, ప్రభాకరరావు, విజేంద్రకుమార్ శుక్రవారం హర్షం వ్యక్తం చేశారు. ఇన్నేళ్లుగా పదోన్నతులకు నోచుకోక ఇబ్బందులు పడ్డామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, గిరిజన మంత్రి సంధ్యారాణికి కృతజ్ఞతలు తెలిపారు.

మారని మాలీ రైతు రాత!

పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల్లో కూరగాయలు పండించే మాలీ రైతుల తలరాతలు మారడం లేదు. మన్యంలో చాలాచోట్ల వీరు కూరగాయలను ఏడాది పొడవునా సాగు చేస్తుంటారు. పెదపేట, సిరసపల్లి, గలగండ, వనబసింగి, దోడిపుట్టు తదితర గ్రామాల్లో రైతులు పండించిన పంట విక్రయించేందుకు సరైన మార్కెటింగ్ సౌకర్యాలు లేవు. మహిళలు మండల కేంద్రాల్లో రహదారి పక్కనే ఎండ, వానలో వీటిని విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. కనీసం మండల కేంద్రాల్లోనూ గిరి రైతు బజార్లు, ఇతర సౌకర్యాలు లేకపోవడంతో ఆరబయటే విక్రయాలు చేపడుతున్నారు. అధికారులు స్పందించి మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలని గిరిరైతులు కోరుతున్నారు. – పెదబయలు, న్యూస్‌టుడే

పెదబయలులో రహదారి పక్కనే కూరగాయలు విక్రయిస్తున్న మహిళ

ప్రమాదాలు జరుగుతున్నా పట్టదా?

మన్యంలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. కొందరు మృత్యువాత పడుతున్నారు. మరికొందరు క్షతగాత్రులుగా మారి ఆసుపత్రి పాలవుతున్నారు. అయినా అటు ప్రయాణికుల్లో, అటు వాహన చోదకుల్లో మార్పు కనిపించడం లేదు. పోలీసులు వద్దని వారిస్తున్నా, అప్పుడప్పుడు వాహన తనిఖీలు చేపట్టి హెచ్చరిస్తున్నా పరిస్థితిలో మార్పు రావడం లేదు. – చింతపల్లి, పెదబయలు, న్యూస్‌టుడే

చింతపల్లి-గూడెంకొత్తవీధి మార్గంలో జీపుపై వేలాడుతూ వెళ్తున్న ప్రయాణికులు

పసుపు యంత్రం పడక!

పెదబయలు మండలం గంగగుంటలో పసుపు ఉడకబెట్టే యంత్రం మూలకు చేరింది. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు రాయితీపై ఇచ్చిన ఈ యంత్రం అలంకార ప్రాయంగా దర్శనమిస్తోంది. రైతులకు సరైన అవగాహన లేకపోవడంతో ఇది పాడైపోయిందని పలువురు అంటున్నారు. అధికారులు స్పందించి రైతులకు అవగాహన కల్పించి, యంత్రాలు వినియోగంలోకి తేవాలని వారు కోరుతున్నారు. – పెదబయలు, న్యూస్‌టుడే

నిరుపయోగంగా కుళాయిలు

వైకాపా ప్రభుత్వ హయాంలో నాడు-నేడు కింద లక్షలాది రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేసిన తాగునీటి కుళాయిలు ప్రస్తుతం వినియోగానికి దూరంగా ఉన్నాయి. అరకులోయ మండలంలోని రవ్వలగుడ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో కుళాయిలు ఏర్పాటు చేశారు. ఇవి గత కొంతకాలంగా పనిచేయకుండా మూలకు చేరాయి. విద్యార్థులకు ఇక్కట్లు తప్పడం లేదు. అధికారులు స్పందించి వీటిని వినియోగంలోకి తీసుకొస్తే విద్యార్థుల ఇబ్బందులు తీరతాయి. ఆ దిశగా గిరిజన సంక్షేమశాఖ అధికారులు దృష్టిసారించాలని పలువురు కోరుతున్నారు. – అరకులోయ, న్యూస్‌టుడే

రవ్వలగుడ వసతిగృహంలో పనిచేయని కుళాయిలు

అ వీ ఇ వీ

సీఎం ఆదేశాలనూ పట్టించుకోరా?

సీలేరు, న్యూస్‌టుడే: డిసెంబర్ నెలలోగా రాష్ట్రంలోని అన్ని రహదారులకు మరమ్మతులు పూర్తిచేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. ఆర్వీనగర్- పాలగెడ్డ రహదారి పనులు మాత్రం జరగడం లేదని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి కారే శ్రీనివాసు అన్నారు. ప్రభుత్వం నిధులు మంజూరు చేసి త్వరితగతిన పనులు ప్రారంభించాలని ఆదేశించినప్పటికీ.. ఈ రహదారి పనులు మాత్రం జరగకపోవడానికి కారణం ఏంటనేది అర్థం కావడం లేదన్నారు. సీఎం ఆదేశాలను ర.భ.శాఖ అధికారులు పట్టించుకోకపోవడం దారుణమని చెప్పారు.

నేడు సర్వసభ్య సమావేశం

డుంబ్రిగుడ, న్యూస్‌టుడే: స్థానిక మండల పరిషత్తు కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించనున్నామని ఎంపీడీవో ప్రేమ్‌సాగర్ తెలిపారు. ఎంపీపీ ఈశ్వరి అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, అన్నిశాఖల అధికారులు హాజరు కావాలన్నారు.

పరిహారం ఇప్పించాలని వినతి

కొయ్యూరు, న్యూస్‌టుడే: బూదరాళ్ల పంచాయతీ మూకుడుపల్లి నుంచి కిండంగి గ్రామానికి రహదారి నిర్మాణంతో కాఫీ తోటలు కోల్పోయిన తమకు పరిహారం ఇప్పించాలని అక్కడి గిరిజనులు కోరారు. ఈ మేరకు పాడేరులో తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి గిడ్డి ఈశ్వరిని కలిసి వినతిపత్రం అందించారు.

ఎల్‌టీఆర్ కేసుల నమోదుకు వినతి

రంపచోడవరం, న్యూస్‌టుడే: ఏజెన్సీలో భూకబ్జాలకు పాల్పడుతున్న గిరిజనేతరులపై ఎల్‌టీఆర్ కేసులు నమోదు చేయాలని కోరుతూ ఆదివాసీ సంక్షేమ పరిషత్తు ప్రతినిధులు ఐటీడీఏ ఏపీవో రమణకు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. 1/70, ఎల్‌టీఆర్ చట్టాల అమలులో రెవెన్యూ, పంచాయతీ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారని ఆరోపించారు. పరిషత్తు నాయకులు శ్రీను, గంగరాజుదొర తదితరులు వినతిపత్రం ఇచ్చిన వారిలో ఉన్నారు.

డొంకరాయిలో ఈ-నారి శిక్షణ

మోతుగూడెం, న్యూస్‌టుడే: వై.రామవరం మండలం డొంకరాయిలో పొదుపు సంఘాల మహిళలతో వెలుగు సీసీ రవికుమార్ శుక్రవారం ఈ-నారీ శిక్షణ నిర్వహించారు. పొదుపు సొమ్ముతో పారదర్శకంగా లావాదేవీలు చేసేందుకు ప్రభుత్వం తీసుకువచ్చిన యాప్‌పై అవగాహన కల్పించారు. ఎంపీటీసీ సభ్యుడు వెంకటరమణ తదతరులు మాట్లాడారు. అనంతరం ర్యాలీ చేసి ఎన్టీఆర్ భవన్ కూడలిలో మానవహారంగా ఏర్పడ్డారు. నూకరత్నం, చుక్కలమ్మ, వీవోఏలు ధనలక్ష్మి, విమల, వెలుగు సిబ్బంది బలభద్ర, పండయ్య, రామారావు పాల్గొన్నారు.

డ్వాక్రా మహిళల ర్యాలీ

సర్పంచికి సన్మానం

రంపచోడవరం, న్యూస్‌టుడే: హిందూ శ్మశానం అభివృద్ధికి పంచాయతీ నిధులు కేటాయించడంతోపాటు పనులకు శంకుస్థాపన చేసిన సర్పంచి మంగా బొజ్జయ్యను హిందూ సంఘ కార్యవర్గ సభ్యులు శుక్రవారం సన్మానించారు. హిందూ ధర్మప్రచార భక్తమండలి సమన్వయకర్త నల్లమిల్లి వేంకటరామారెడ్డి, శ్రీనివాసరెడ్డి, గుప్తా, కిషోర్ పాల్గొన్నారు.

సచివాలయ ఉద్యోగుల తీరు మారాలి

ఎమ్మెల్యే శిరీషాదేవి

రంపచోడవరం, న్యూస్‌టుడే: ప్రజా సమస్యల పరిష్కారంలో సచివాలయ ఉద్యోగులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే శిరీషాదేవి మండిపడ్డారు. తీరు మార్చుకోవాలని హితవు పలికారు. వేములకొండ పంచాయతీ సోకులగూడెంలో శుక్రవారం ఆయా శాఖల అధికారులతో ప్రజాదర్బార్ నిర్వహించారు. పలు సమస్యలపై 40 వినతులు వచ్చాయి. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందేలా చర్యలు చేపట్టాలని సూచించారు. విధులకు హాజరుకాకుండా హాజరైనట్లు కొందరు సచివాలయ సిబ్బంది ఫేక్ హాజరు నమోదు చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. కొత్త పింఛన్లు, రేషన్‌కార్డుల కోసం సచివాలయాలకు వెళ్తున్నా సిబ్బంది పట్టించుకోవడంలేదని సోకులగూడెం గ్రామస్థులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఆమె స్పందిస్తూ క్షేత్రస్థాయిలో పరిశీలించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో ప్రసాద్‌కు సూచించారు. తాగునీటి ట్యాంకు కావాలని, చేతిపంపులు ఏర్పాటు చేయాలని, పింఛన్లు మంజూరు చేయాలని పలువురు కోరారు. నియోజకవర్గ తెదేపా పరిశీలకులు కొల్లుబోయిన శ్రీనివాస యాదవ్, మండల అధ్యక్షుడు అనంతమోహన్, పీఆర్ డీఈ వెంకటరమణ, ఏవో లక్ష్మణరావు, ఆర్ఐ నిర్మల, నిరంజనీదేవి పాల్గొన్నారు.

తెదేపాలో చేరిన వైకాపా కార్యకర్తలతో ఎమ్మెల్యే శిరీషాదేవి

తెదేపాలో చేరికలు: వేములకొండ పంచాయతీకి చెందిన తెదేపా నాయకులు రాజు, వెంకన్నబాబు, విజయ్ ఆధ్వర్యంలో 200 మంది వైకాపా కార్యకర్తలు ఎమ్మెల్యే శిరీషాదేవి సమక్షంలో పార్టీలో చేరారు. వారందరికీ పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని సూచించారు. పలు గ్రామాల యూత్ సభ్యులకు వాలీబాల్ కిట్లు అందజేశారు.

సమస్యల పరిష్కారానికి 'ప్రజావేదిక'

అనంతగిరి, న్యూస్‌టుడే: ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడుతున్నామని ఆర్టీసీ రీజియన్ ఛైర్మన్ దొన్నుదొర అన్నారు. అనంతగిరి మండలంలోని ఎగువశోభలో శుక్రవారం ప్రజావేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. గడుగడ, దిగువశోభ మీదుగా రోడ్డు మంజూరు చేయాలని గిరిజనులు విన్నవించారు. తెదేపా మండల అధ్యక్షుడు సుబ్బారావు, సర్పంచి అప్పారావు, యూత్ అధ్యక్షుడు శ్యామ్, కార్యదర్శి రమేష్, గ్రామ కమిటీ అధ్యక్షుడు మట్టం శ్యామ్, నాయకులు రంజిత్ తదితరులు పాల్గొన్నారు.

ఎగువశోభలో వినతులు స్వీకరిస్తున్న ఆర్టీసీ రీజియన్ ఛైర్మన్ దొన్నుదొర

ఉల్లాసంగా వనసమారాధన

చింతపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: చింతపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థినుల వనసమారాధన శుక్రవారం సందడిగా నిర్వహించారు. ఉదయం నుంచి విద్యార్థినులు ఆటపాటలతో సందడి చేశారు. నృత్యాలతో అలరించారు. మధ్యాహ్నం భోజనాలు చేశారు. ప్రిన్సిపల్ గోవిందరావు, వార్డెన్ శ్రీను, అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు.

విద్యార్థినుల నృత్య ప్రదర్శన

భవన నిర్మాణ పనులు పర్యవేక్షించండి

రాజవొమ్మంగి, న్యూస్‌టుడే: గ్రామాల్లో భవన నిర్మాణ పనులను అధికారులు పర్యవేక్షించాలని జిల్లా పంచాయతీ అధికారి చంద్రశేఖర్ ఆదేశించారు. కిర్రాబులో పంచాయతీ భవన నిర్మాణాన్ని శుక్రవారం పరిశీలించారు. త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. డివిజనల్ పంచాయతీ అధికారి కోటేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు.

కొయ్యూరు, న్యూస్‌టుడే: నడింపాలెం గ్రామ సచివాలయాన్ని డీపీవో చంద్రశేఖర్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. పారిశుద్ధ్య పనుల నిర్వహణను స్వయంగా చూశారు. బట్టపనుకులలో పంచాయతీ భవన నిర్మాణ పనులు పరిశీలించారు. త్వరితగతిన నిర్మాణాలు పూర్తిచేయాలని ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. ఎంపీడీవో ప్రసాదరావు, సచివాలయ సిబ్బంది, పీఏసీఎస్ ఛైర్మన్ సాంబశివరావు పాల్గొన్నారు.

కిర్రాబులో పంచాయతీ భవన నిర్మాణ పనులు పరిశీలిస్తున్న డీపీవో చంద్రశేఖర్

వైద్య కళాశాలలను కార్పొరేట్లకు కట్టబెట్టొద్దు

పాడేరు, న్యూస్‌టుడే: రాష్ట్రంలో మెడికల్ కళాశాలలను పీపీపీ విధానంలో కార్పొరేట్లకు కట్టబెడితే సహించమని సీపీఐ జాతీయ నాయకులు జే.వీ.సత్యనారాయణమూర్తి హెచ్చరించారు. పాడేరు మోదకొండమ్మ ఆలయ ప్రాంగణంలో శుక్రవారం జరిగిన సీపీఐ జిల్లా సమితి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. దేశంలో నిరుద్యోగ సమస్య పెరుగుతుంటే దానిపై మాట్లాడకుండా.. పార్లమెంటులో అనవసర చర్చ జరుగుతోందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేటీకరణ విధానాలు మానుకోవాలని హితవు పలికారు. ఆదివాసీ ప్రాంతంలో ఖనిజ సంపద దోచుకోవడానికి.. మావోయిస్టుల పేరుతో అమాయక ఆదివాసులను చంపుతున్నారని ఆరోపించారు. మావోయిస్టు అగ్రనేత హిడ్మాను పట్టుకొని హత్య చేశారన్నారు. సీపీఐ రాష్ట్ర సమితి నాయకులు బాలేపల్లి వెంకటరమణ, నాయకులు పోతురాజు, రామ్మోహన్, రాధాకృష్ణ, సింహాచలం, రాజబాబు, అమర్ తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న సీపీఐ నాయకులు సత్యనారాయణమూర్తి

చిన్నపిల్లలకు గుండె పరీక్షలు

పాడేరు, న్యూస్‌టుడే: చిన్న వయస్సులో గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నవారికి ఉచితంగా స్క్రీనింగ్ పరీక్షలు చేస్తున్నామని అదనపు వైద్యాధికారి డాక్టర్ టి.ఎన్.ప్రతాప్ తెలిపారు. శుక్రవారం జిల్లా ఆసుపత్రిలోని బాలల సత్వర చికిత్స కేంద్రంలో 18 సంవత్సరాలలోపు వయసున్న పిల్లలకు ఉచితంగా గుండె స్క్రీనింగ్ పరీక్షలు చేశారు. విశాఖ మెడికవర్ ఆసుపత్రి నుంచి ప్రత్యేక వైద్య నిపుణులు సుమారు 25 మంది చిన్న పిల్లలకు స్క్రీనింగ్ పరీక్షలు చేశారు. ఐదుగురు పిల్లలకు గుండె సంబంధిత సమస్య ఉన్నట్లు గుర్తించారు. వీరిని వారంరోజుల్లో మెడికవర్ ఆసుపత్రికి తరలించి ఉచితంగా శస్త్ర చికిత్సలు చేస్తున్నామన్నారు. ఆసుపత్రి పర్యవేక్షకురాలు హేమలతాదేవి మాట్లాడుతూ.. చిన్నారుల తల్లిదండ్రులకు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. పుట్టుకతో గుండె జబ్బులు రావడానికి కారణాలు వివరించారు. వైద్య నిపుణులు రామరాజ్యం, ఎస్.గ్రీష్మ, వై.కిషోర్‌కుమార్ పాల్గొన్నారు.

స్క్రీనింగ్ పరీక్షల కోసం వచ్చిన చిన్నారులు, తల్లిదండ్రులతో వైద్యాధికారులు

పాకలో బడి వద్ద విద్యార్థులు, గ్రామపెద్దలు

బడి భవనం మంజూరు చేయరూ..

సీలేరు, న్యూస్‌టుడే: గాలికొండ పంచాయతీ ఆకులూరు గ్రామంలోని పాఠశాలకు భవనం మంజూరు చేయాలని తెదేపా జిల్లా మాజీ కార్యదర్శి ముక్కలి మహేష్, గ్రామస్థులు కోరారు. ఈ బడికి భవనం లేక సుమారు 40 మంది విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. పాకలోనే చదువుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ పెద్దలు మల్లేశ్వరరావు, హరి, రాజు, సుబ్బారావు, తెదేపా నాయకులు బలరాం, భాస్కర్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

విస్తృతంగా వాహన తనిఖీలు

సీలేరు, న్యూస్‌టుడే: సీలేరు ప్రధాన రహదారిలో ఎస్సై యాసిన్ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి విస్తృతంగా వాహనాల తనిఖీలు చేపట్టారు. అపరిచిత వ్యక్తులు సీలేరు పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసుల దృష్టికి రావడంతో సీఆర్పీఎఫ్ బలగాలు, పోలీసు జాగిలాలతో తనిఖీలు నిర్వహించారు. ఆటోలు, ద్విచక్రవాహనాల్లో బ్యాగులను పరిశీలించారు. ఘాట్‌రోడ్లలో రాత్రివేళల్లో రాకపోకలు నిషేధించినట్లు ఎస్సై పేర్కొన్నారు.

ఆటో తనిఖీ చేస్తున్న పోలీసులు

అవకాశాలు అందిపుచ్చుకోండి

అరకులోయ, అనంతగిరి గ్రామీణం, న్యూస్‌టుడే: గిరి యువత ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని ముందడుగు వేయాలని అరకులోయ సీఐ హిమగిరి కోరారు. ఇటీవల కానిస్టేబుల్ పోస్టులకు ఎంపికైన గిరి యువతకు శుక్రవారం అరకులోయలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. గిరి యువత అభ్యున్నతికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాయన్నారు. అరకులోయ మండలంలో 12 మంది, డుంబ్రిగుడలో 8 మంది, అనంతగిరి మండలానికి చెందిన నలుగురిని సన్మానించారు. ఎస్సై గోపాలరావు తదితరులు పాల్గొన్నారు.

కానిస్టేబుల్‌గా ఎంపికైన యువకుడిని సన్మానిస్తున్న సీఐ హిమగిరి, ఎస్సై గోపాలరావు

శతశాతం ఉత్తీర్ణతే లక్ష్యం

ముంచంగిపుట్టు, న్యూస్‌టుడే: వచ్చే ఏడాది నిర్వహించే పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో శతశాతం ఉత్తీర్ణతే లక్ష్యం కావాలని ఏటీడబ్ల్యూఓ జగత్రాయ్ అన్నారు. జోలాపుట్టు గిరిజన సంక్షేమ బాలికల ఉన్నత, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను శుక్రవారం సందర్శించారు. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులతో సమావేశమయ్యారు. వంద రోజుల ప్రణాళిక అమలుపై ఆరా తీశారు. రోజువారీ పరీక్షలు నిర్వహించాలని, వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని చెప్పారు. బాలురు, బాలికలకు విడివిడిగా భోజనం అందించాలని సూచించారు. బాలురకు వసతి కల్పించేందుకు రూ.2 కోట్లు మంజూరు చేశారని, భవనాల నిర్మాణం పూర్తయ్యే వరకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ప్రధానోపాధ్యాయులకు సూచించారు. మండల విద్యాశాఖ అధికారి, హెచ్‌ఎం త్రినాథరావు, గున్నయ్య తదితరులు పాల్గొన్నారు.

జోలాపుట్టులో విద్యార్థులకు సూచనలు చేస్తున్న ఏటీడబ్ల్యూఓ జగత్రాయ్

క్షయపై అప్రమత్తం

కొయ్యూరు: రాజేంద్రపాలెం పీహెచ్‌సీని జిల్లా క్షయ వ్యాధి నియంత్రణాధికారి కిరణ్‌కుమార్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు, ల్యాబ్ పరిశీలించారు. క్షయపై అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. ఎక్కువ కాలంగా దగ్గుతో బాధపడుతున్న వారందరికీ క్షయ నిర్ధారణ పరీక్షలు చేయాలని వైద్యాధికారి జగదీష్‌నాయక్, ఎల్.టి సతీష్‌కు సూచించారు.

రికార్డులు పరిశీలిస్తున్న జిల్లా క్షయ నియంత్రణాధికారి కిరణ్‌కుమార్

సంస్మరణ సభ జయప్రదం చేయండి

కూనవరం, న్యూస్‌టుడే: చింతూరులో ఈ నెల 21న జరగనున్న అమరవీరుల సంస్మరణ సభను జయప్రదం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి కిరణ్ కోరారు. కూటూరులో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. ఆదివాసీల అణిచివేతలపై పోరాటాలు చేసి అమరులైన వారిని స్మరించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. నాగేశ్వరరావు, సీతారామయ్య, బొర్రయ్య, నాగమణి, తమ్మయ్య, రాజు పాల్గొన్నారు.

కలెక్టరేట్ వద్ద అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాల ధర్నా

అంగన్‌వాడీల ఆందోళనబాట

పాడేరు, న్యూస్‌టుడే: అంగన్‌వాడీల వేతనాలు పెంపు, దీర్ఘకాలంగా ఉన్న సమస్యలు తక్షణమే పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం జిల్లావ్యాప్తంగా ఉన్న అంగన్‌వాడీ కార్యకర్తలు చలో కలెక్టరేట్, ధర్నా చేపట్టారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షులు బోనంగి చిన్నయ్యపడాల్ ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి కలెక్టరేట్ వరకు అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు భారీ ర్యాలీ చేపట్టారు. చిన్నయ్యపడాల్ మాట్లాడుతూ.. ఏళ్ల తరబడిగా పనిచేస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని, వేతనంతో కూడిన మెడికల్ సెలవులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఉమామహేశ్వరరావు, అంగన్‌వాడీ కార్యకర్తల సంఘం జిల్లా నాయకులు భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

రంపచోడవరం, న్యూస్‌టుడే: సీఐటీయూ జిల్లా అధ్యక్షురాలు వాణిశ్రీ డిమాండ్ చేశారు. ఐటీడీఏ కార్యాలయం ఎదుట అంగన్‌వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్, సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ముందుగా సీఐటీయూ కార్యాలయం నుంచి అంబేడ్కర్ కూడలి వరకు ర్యాలీ చేశారు. అనంతరం ఏపీవో రమణకు వినతిపత్రం అందజేశారు. అంగన్‌వాడీ, సీఐటీయూ నాయకులు నిర్మల, చెల్లాయమ్మ, శాంతిరాజు పాల్గొన్నారు.

రంపచోడవరంలో ర్యాలీ

(c) eenadu

గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా విభాగాల్లోనూ సంస్కరణలు

- సమీక్షలో ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్

గ్రామీణాభివృద్ధి, ఆర్‌డబ్ల్యూఎస్ శాఖ అధికారులతో చర్చిస్తున్న పవన్ కల్యాణ్

ఈనాడు, అమరావతి: పంచాయతీరాజ్‌శాఖ తరహాలో గ్రామీణాభివృద్ధి, గ్రామీణ తాగునీటి సరఫరా విభాగాల్లోనూ సంస్కరణలు చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ నిర్ణయించారు. క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పరిపాలన ప్రక్రియలో సంస్కరణలు అవసరమని ఆయన అన్నారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్‌శాఖ, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ తాగునీటి సరఫరా విభాగాల అధికారులు, ఇంజినీర్లతో ఉప ముఖ్యమంత్రి శుక్రవారం సమావేశమయ్యారు. రెండు విభాగాల్లో ఉద్యోగుల ప్యాట్రన్, క్షేత్ర స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు ఉన్న హోదాలు తదితర అంశాలపై ఆయన చర్చించారు. 'గ్రామీణాభివృద్ధి విభాగం ద్వారా అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన పనులు వేగవంతం కావాలి. అభివృద్ధిపై ప్రజల్లో సంతృప్తి స్థాయి పెంచే విధంగా మార్పులు, చేర్పులు చేయాలి. స్వచ్ఛ రథం, మ్యాజిక్ డ్రైన్ వంటి కొత్త ఆలోచనలతో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి. ఉద్యోగులకు ప్రోత్సాహకరమైన భరోసా కల్పించే పరిస్థితి తీసుకురావాలి. ప్రజలకు మెరుగైన రోడ్లు, స్వచ్ఛమైన నీరు అందించాలి. జలజీవన్ మిషన్ పనులపై నిరంతర పర్యవేక్షణ ఉండేలా సాంకేతిక పరంగా శాఖలో మార్పులు అవసరం. ఇప్పటికే ఉన్న నీటి సరఫరా పథకాల అమలు సమర్థంగా సాగాలి. నీటి నాణ్యత ప్రమాణాల పరీక్షలు సక్రమంగా చేపట్టాలి' అని పవన్‌కల్యాణ్ ఆదేశించారు.

సంస్కరణలపై నివేదికలివ్వండి

'ఉపాధి హామీ పథకంతో శ్రామికులతోపాటు ప్రజల్లో సానుకూలత పెంచే బాధ్యత ప్రతి ఉద్యోగిపై ఉంది. గ్రామ సభల్లో తీర్మానాల మేరకు చేస్తున్న పనులపై ఎప్పటికప్పుడు సమీక్షలు చేపట్టాలి. చేపట్టే సంస్కరణలు అంతిమంగా ప్రజలకు మేలు కలిగేలా ఉండాలి. గ్రామీణాభివృద్ధి, గ్రామీణ తాగునీటి సరఫరా విభాగాల్లో చేపట్టాల్సిన సంస్కరణలు, ఉత్తమ విధానాలపై నివేదిక ఇవ్వాలి' అని ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ కృష్ణ తేజ, మంత్రి ఓఎస్డీ వెంకటకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

విమాన ఛార్జీలపై పరిమితులు విధించే అధికారం ప్రభుత్వానికి ఉంది

అదే ఏకైక పరిష్కారం కాదు: కె.రామ్మోహన్ నాయుడు

లోక్‌సభలో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి కె.రామ్మోహన్‌నాయుడు

దిల్లీ: అసాధారణ పరిస్థితుల్లో విమాన ఛార్జీలపై పరిమితులు విధించే అధికారం ప్రభుత్వానికి ఉందని, అయితే అదే ఏకైక పరిష్కారం కాదని పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. లోక్‌సభలో 'విమాన ఛార్జీల నియంత్రణకు తగిన చర్యలు' అనే అంశంపై ప్రైవేట్ సభ్యుడు ప్రవేశపెట్టిన తీర్మానంపై శుక్రవారం ఆయన మాట్లాడుతూ, దేశంలో విమానాలు తగినంత సంఖ్యలో లేవని, వీటిని దేశీయంగా తయారుచేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. మిగతా దేశాలతో పోలిస్తే.. భారత్‌లోనే విమాన ఛార్జీలు తక్కువగా ఉన్నాయన్న మంత్రి. . పౌర విమానయాన రంగం అభివృద్ధి చెందాలంటే నియంత్రణలు ఉండకూడదని, అప్పుడే మరిన్ని సంస్థలు మార్కెట్లోకి ప్రవేశిస్తాయని చెప్పారు. ప్రభుత్వ అధీనంలోని అలయెన్స్ ఎయిర్.. స్థిర విమాన ఛార్జీల విధానాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకొచ్చిందని, ఆ పథకం ప్రయాణికులకు ఏ విధంగా లబ్ధి చేకూర్చనుందో పరిశీలిస్తామని.. ఫీడ్‌బ్యాక్ కూడా తీసుకొని ప్రయివేట్ ఎయిర్‌లైన్స్‌లకు కూడా అలాంటి పథకాన్ని అమలు చేయాలా లేదా అనే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు. భారత విమానయాన సంస్థలు దాదాపు 1700 విమానాలకు ఆర్డర్లు పెట్టాయని, అంతర్జాతీయ సరఫరా గొలుసులో సమస్యల కారణంగా, వాటి అందజేత ఆలస్యమవుతోందని అన్నారు. వీటి కోసం నిరీక్షించకుండా, మేడిన్ ఇండియా విమానాలు తయారు చేయాలన్నది తమ ప్రభుత్వ సంకల్పమని తెలిపారు. ఇందు కోసం ఇప్పటికే హెచ్ఏఎల్.. రష్యా సంస్థతో ఒప్పందం కుదుర్చుకుందని వెల్లడించారు.

పండ్లు, చేపల ఉత్పత్తిలో రాష్ట్రం టాప్

- పండ్ల తోటల సాగులో టాప్ 2 మనమే
- 2024-25 ఆర్‌బీఐ గణాంకాల విడుదల

ఈనాడు, అమరావతి: దేశం మొత్తమ్మీద పండ్ల ఉత్పత్తిలో మన రాష్ట్రం మొదటిస్థానం దక్కించుకుంది. పండ్లతోటల సాగులో రెండో స్థానంలో నిలిచింది. రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా 2024-25 ఆర్థిక సంవత్సరం గణాంకాలు విడుదల చేసింది. దేశం మొత్తమ్మీద వివిధ అంశాల్లో ఏ రాష్ట్రం ఏ స్థానంలో ఉందో పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 1.93 కోట్ల టన్నుల పండ్లు ఉత్పత్తి చేస్తూ దేశంలోనే ప్రథమస్థానాన్ని దక్కించుకుంది. తర్వాత మహారాష్ట్ర 1.68 కోట్ల టన్నుల ఉత్పత్తితో రెండోస్థానంలో ఉంది. మధ్యప్రదేశ్ 1.02 కోట్ల టన్నుల ఉత్పత్తితో మూడోస్థానంలో ఉంది.

8.07లక్షల హెక్టార్లలో పండ్లతోటలు సాగు చేస్తూ దేశంలో రెండోస్థానంలో ఏపీ ఉండగా 8.96 లక్షల హెక్టార్లలో సాగు చేస్తూ మహారాష్ట్ర మొదటిస్థానంలో ఉంది.

చేపల ఉత్పత్తిలోనూ టాప్

చేపల ఉత్పత్తిలో దేశంలోనే మొదటి స్థానంలో ఏపీ నిలిచింది. రాష్ట్రంలో 51.58 లక్షల టన్నుల చేపల ఉత్పత్తి సాధిస్తున్నాం. ఆ తర్వాత పశ్చిమబెంగాల్ 22 లక్షల టన్నులతో రెండోస్థానంలో, ఉత్తర్‌ప్రదేశ్ 11.60 లక్షల టన్నులతో మూడోస్థానంలో ఉన్నాయి.

రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.15.93 లక్షల కోట్లు

ప్రస్తుత ధరల వద్ద రాష్ట్ర స్థూల ఉత్పత్తి 2024-25లో రూ.15.93 లక్షల కోట్లుగా రిజర్వుబ్యాంకు పేర్కొంది. స్థిరధరల వద్ద రూ.8.65 లక్షల కోట్లుగా తేల్చింది. సగటున రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.2,66,240 (ప్రస్తుత ధరల్లో), రూ.1,41,609 (స్థిర ధరల వద్ద)గా పేర్కొంది.

- సగటు రాష్ట్ర నికర ఉత్పత్తి ప్రస్తుత ధరల వద్ద రూ.14.22 లక్షల కోట్లు కాగా స్థిర ధరల వద్ద రూ.7.56 లక్షల కోట్లు
- బియ్యం ఉత్పత్తి 81.59 లక్షల టన్నులు
- ఆహారధాన్యాల ఉత్పత్తి రాష్ట్రం మొత్తమ్మీద 1.17 కోట్ల టన్నులు
- రాష్ట్రవ్యాప్తంగా వరిసాగు 20.77 లక్షల హెక్టార్లు
- సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో 74 మార్కులతో ఆంధ్రప్రదేశ్ పదో స్థానంలో ఉంది. తెలంగాణ కూడా ఇదే స్థానంలో నిలిచింది.

సగటు జీవన కాలం 70 ఏళ్లు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సగటు జీవనకాలం 70 ఏళ్లు. పురుషులు 68 ఏళ్లు జీవిస్తుండగా, మహిళలు ఐదేళ్లు ఎక్కువగా 73 ఏళ్లు జీవిస్తున్నారు. జాతీయ సగటు కూడా 70 ఏళ్లతో తెలుగు రాష్ట్రాలు సమంగా ఉన్నాయి. అత్యధిక జీవితకాలం ఉన్న జాబితాలో తెలుగు రాష్ట్రాలది 9వ స్థానం.

డిజిటలైజేషన్‌కు ఉద్యోగ సంఘాల ఆమోదం

- పింఛను ప్రయోజనాలు, జీపీఎఫ్ సేవలు మరింత పారదర్శకం
- నూతన విధానంపై ఉద్యోగ సంఘాల నేతలకు వివరించిన అధికారులు

సచివాలయంలో ఆర్థిక శాఖ నిర్వహించిన సమావేశానికి హాజరైన ఉద్యోగ సంఘాల నేతలు

ఈనాడు, అమరావతి: ఉద్యోగుల పదవీ విరమణ ప్రయోజనాలు, జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (జీపీఎఫ్) అందించేందుకు ప్రభుత్వం తీసుకొస్తున్న డిజిటలైజేషన్ విధానానికి ఉద్యోగ సంఘాలు ఆమోదించాయి. లోపాలకు తావు లేకుండా పకడ్బందీగా దీన్ని రూపొందించాలని ఆయా సంఘాల నాయకులు కోరారు. పెన్షనర్ల యాన్యువల్ వెరిఫికేషన్ ప్రక్రియను సైతం మొబైల్‌తో చేసుకునే సదుపాయం కల్పించడంపై సంతోషం వ్యక్తం చేశారు. పదవీ విరమణ ప్రయోజనాల ప్రాసెసింగ్ సిస్టమ్ (ఆర్‌బీపీఎస్), జీపీఎఫ్ డిజిటలైజేషన్‌పై ఆర్థిక శాఖ శుక్రవారం సచివాలయంలో ఉద్యోగ సంఘాల నాయకులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించింది. వారి నుంచి అభిప్రాయాలు, సూచనలు స్వీకరించింది. ఈ విధానానికి ఉద్యోగ సంఘాల నేతలు ఆమోదం తెలిపారు. కొత్త విధానాన్ని ఆర్థిక శాఖ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఉద్యోగులకు సంబంధించిన అన్ని అంశాలను ఒకే ప్లాట్‌ఫాంపై తీసుకొచ్చి సరళీకృతం చేస్తున్నామని వెల్లడించారు. ఉద్యోగి పని చేస్తున్న కార్యాలయంలో కామన్ అప్లికేషన్ ఫారం నింపితే మొత్తం ఎకౌంటెంట్ జనరల్ కార్యాలయం వరకు ప్రాసెస్‌లోనే పూర్తయ్యేలా రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఈ విధానంలో దరఖాస్తును ట్రాక్ చేసుకునే సదుపాయాన్ని ఉద్యోగి మొబైల్‌కి ఇస్తామన్నారు. పెన్షన్ ప్రతిపాదనల్లో ఏదైనా జాప్యమైతే వాటిపై ఫిర్యాదు చేయడానికి నిధి పోర్టల్‌లోనే ఫిర్యాదు సేకరణ విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రస్తుత మాన్యువల్ విధానంలో ఉన్న జాప్యాన్ని, మంజూరులో ఉన్న ఇబ్బందుల్ని, ఆడర్‌జేషన్, చెల్లింపుల్లో తలెత్తుతున్న సమస్యలను అధిగమించేందుకే ఈ విధానం ఉపయోగపడుతుందని వివరించారు.

దరఖాస్తు సరళతరం

– విద్యాసాగర్, ఛైర్మన్, ఏపీ ఐకాస

ఆర్థిక శాఖ తీసుకొస్తున్న విధానాన్ని ఆహ్వానిస్తున్నాం. పెన్షన్ ఆర్డర్ నేరుగా అధికారికి పంపించేలా ఉండాలి. పెన్షనర్ ఏ కార్యాలయానికీ వెళ్లే అవకాశం లేకుండా రూపకల్పన చేయాలి. జీఓ-100 ద్వారా పెన్షన్ చెల్లింపులు సరళతరం చేస్తూ ఇచ్చిన నిబంధనలను ఈ విధానంలోనూ చేర్చాలి. పెన్షనర్లకు ఏడాదికోసారి నిర్వహించే పరిశీలన సైతం మొబైల్ ద్వారా చేపట్టేలా సదుపాయం ఉండటం సంతోషకరం.

ఉద్యోగి ఫ్రెండ్లీ ప్రభుత్వం

– బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఛైర్మన్, ఏపీ ఐకాస అమరావతి

ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వమని నిరూపించుకునే విషయంలో భాగంగా ముందుగా ఈ విధానాన్ని తెచ్చారు. లక్షలాది మంది పెన్షనర్లు, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఇంత త్వరగా చొరవ చూపడం అభినందనీయం.

వెసులుబాటు కల్పించాలి

– హృదయరాజు, అధ్యక్షుడు, ఏపీటీఎఫ్

డిజిటలైజేషన్‌లో పెన్షన్ ప్రతిపాదనలు రెండేళ్ల ముందు కాకుండా ఉద్యోగి చివరి ఇంక్రిమెంట్ పొందిన తర్వాత గానీ, సంవత్సరం ముందుగానీ ప్రతిపాదనలు పంపే అవకాశం కల్పించాలి. సర్వీసు రిజిస్టర్ల నిర్వహణ పకడ్బందీగా ఉండేటట్లు డీడీఓలకు సూచనలు చేయాలి.

ఆకట్టుకునేలా అరటినార సంచులు!

విజయవాడ నగరంలో ఏపీ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ఎక్స్‌పో-2025లో ఏపీ హ్యాండీక్రాఫ్ట్స్ ఏర్పాటు చేసిన లేపాక్షి స్టాల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ప్రదర్శనలో ఈ స్టాల్స్‌ను విభిన్నంగా రూపొందించారు. అరటినార, గుర్రపు డెక్కతో తయారు చేసిన బ్యాగులు, బుట్టలు, ఇతరత్రా వస్తువులను తాళ్ల సాయంతో వేలాడదీసి ప్రదర్శనకు ఉంచారు. రాష్ట్రంలో ఎక్కడ ఏ హస్తకళ ఉందో తెలిపేలా మ్యాప్‌ను రూపొందించారు. ఆయా హస్తకళలపై ఎంతమంది కళాకారులు ఆధారపడుతున్నారో సైతం చెప్పారు. కళంకారి, కొండపల్లి బొమ్మలు, బొబ్బిలి వీణ, తోలుబొమ్మలు సహా 15 ప్రాంతాల్లో రూపొందించే హస్తకళల వివరాలను పొందుపరిచారు.

– ఈనాడు, అమరావతి

శతశాతం ఉత్తీర్ణతకు కృషి చేయండి

కోటవురట్ల, న్యూస్‌టుడే: పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో శత శాతం ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులందరూ కృషి చేయాలని జిల్లా పరీక్షల నిర్వహణాధికారి శ్రీధర్ రెడ్డి ఆదేశించారు. కోటవురట్లలో శుక్రవారం పీఎంశ్రీ ఉన్నత పాఠశాలను సందర్శించారు. పదో తరగతి విద్యార్థుల తరగతి గదులకు వెళ్లి, పలు పాఠ్యాంశాల్లో వారిని ప్రశ్నలు అడిగారు. వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి, ఉత్తీర్ణులయ్యేలా చర్యలు తీసుకోవాలని ప్రధానోపాధ్యాయులు సుకుమార్‌కు సూచించారు. ఈ ఏడాది 20,760 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారని, వారి కోసం 107 కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు.

కోటవురట్లలో విద్యార్థులకు సూచనలు చేస్తున్న శ్రీధర్‌రెడ్డి

ఇంటర్‌లో నూరుశాతం ఉత్తీర్ణత సాధించాలి

ఎలమంచిలి, న్యూస్‌టుడే: ఇంటర్‌లో విద్యార్థులు నూరు శాతం ఉత్తీర్ణత సాధించాలని డీఐఈవో మద్దిలి వినోద్‌బాబు కోరారు. శుక్రవారం ఆయన ఎలమంచిలి ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చేరుకుని విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులు జీవశాస్త్రంపై మరింత అవగాహన ఉండాలన్నారు. మంచి మార్కులు సాధించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఇష్టపడి చదివితే ఏదీ కష్టం కాదన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్, అధ్యాపకులు పాల్గొన్నారు.

ఫార్మాలో ప్రమాదాల నివారణకు చర్యలు: ఎస్పీ

పరవాడ, న్యూస్‌టుడే: పరవాడ జేఎన్ ఫార్మాసిటీలోని మ్యూచువల్లీ ఎయిడెడ్ సొసైటీ ఫర్ రిస్క్ మిటిగేషన్ (ఎంఏఎస్ఆర్ఎం) భవనం వద్ద శుక్రవారం జవహర్‌లాల్‌నెహ్రూ ఫార్మాసిటీ మ్యాన్‌ఫ్యాక్చరింగ్ అసోసియేషన్ (జేఎన్‌పీసీఎంఏ) ఆధ్వర్యంలో అధునాతన సాఫ్ట్‌వేర్‌తో కూడిన జోనల్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్‌సిన్హా దీన్ని ప్రారంభించి ప్రసంగించారు. ఫార్మాసంస్థల్లో ప్రమాదాలు జరిగిన సమయంలో అన్ని శాఖలకు చెందిన అత్యవసర సేవలను వేగవంతంగా పొందడానికి, ప్రమాదాల తీవ్రతను సమన్వయంతో త్వరితగతిన అదుపులోకి తేవడానికి దీన్ని ఏర్పాటు చేశామన్నారు.

- ఫార్మా సంస్థల్లో జరిగిన ప్రమాద సమాచారాన్ని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి అన్ని విభాగాల అధికారులకు సత్వరమే చేరవేయడానికి ఫైర్‌స్టేషన్, పోలీసు, అంబులెన్స్, ఆసుపత్రి, క్రేన్ తదితర విభాగాలకు చెందిన 35 వాహనాలకు జీపీఎస్ పరికరాలను అనుసంధానం చేసినట్లు ఎస్పీ పేర్కొన్నారు. త్వరలో అచ్యుతాపురం, రాంబిల్లి పారిశ్రామిక క్లస్టర్‌లోనూ దీన్ని ఏర్పాటు చేస్తామని ఎస్పీ చెప్పారు.
- అనంతరం ఫార్మాసిటీలో పెట్రోలింగ్ నిమిత్తం రూ.10.60 లక్షలతో సమకూర్చిన వాహనాన్ని ఫార్మా ప్రతినిధులంతా కలిసి ఎస్పీకి అందజేశారు. ఫార్మా ప్రమాదాల నియంత్రణలో పాల్గొనే పోలీసులకు రూ.5లక్షల విలువ గల భద్రతా పరికరాలను కూడా అందజేశారు. ఈ సందర్భంగా ఫార్మాలో ప్రమాదాలు జరిగిన ప్రదేశానికి(లొకేషన్)కి రెస్క్యూ టీమ్ వాహనాలు వెంటనే ఎలా చేరుకోవాలనే విషయమై స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్‌వోపీ) క్యూఆర్ కోడ్‌ను డిజైన్ చేసి ప్రారంభించారు. అనంతరం అత్యవసర సేవల నిమిత్తం ఏర్పాటు చేసిన మాక్‌డ్రిల్ ఆకట్టుకుంది. తర్వాత ఎంఏఎస్ఆర్ఎం భవనానికి ఏర్పాటు చేసిన లిఫ్ట్‌ను ఎస్పీ ప్రారంభించారు.
- ఈ కార్యక్రమంలో డీఎస్పీ విష్ణుస్వరూప్, సీఐ మల్లికార్జునరావు, కర్మాగారాల జాయింట్ చీఫ్ ఇన్‌స్పెక్టర్ శివశంకర్‌రెడ్డి, బాయిలర్ ఇన్‌స్పెక్టర్ వీరభద్రరావు, రాంకీ ఎండీ లాల్ కృష్ణ, జేఎన్‌పీసీఎంఏ ప్రతినిధులు జెట్టి సుబ్బారావు, సూర్యప్రకాశరావు, శివరామ్‌ప్రసాదు, బోడేపూడి రామకృష్ణ, మురళీ శ్రీనివాస్, పాపాయిదొర, దేముడుబాబు, సూర్యదేవర అప్పారావు, సీఐలు, ఎస్సైలు, ఫార్మా ఎండీలు, జీఎంలు పాల్గొన్నారు.

జోనల్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ప్రారంభిస్తున్న ఎస్పీ తుహిన్‌సిన్హా

ఎనిమిదిన్నర తులాల బంగారం చోరీ

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: పింఛను పేరుతో ఎనిమిదిన్నర తులాల బంగారు వస్తువు చోరీ చేసిన ఘటన ఇది.. పట్టణ ఎస్సై గౌరి కథనం ప్రకారం.. అనకాపల్లి కర్ణాలవీధిలో ఉంటున్న వృద్ధురాలి బుదిరెడ్డి సత్యవతి (65) వద్దకు ఈనెల 10న ఓ వ్యక్తి అద్దె ఇంటి కోసం వచ్చాడు. తాను సచివాలయంలో పనిచేస్తున్నానని చెప్పాడు. పింఛను వస్తోందా? అని ఆరా తీశాడు. రావడం లేదని చెప్పడంతో పింఛను ఇప్పిస్తానని చెప్పి ఫొటో తీయడానికి సిద్ధమయ్యాడు. ఆ సమయంలో ఆమె మెడలోని ఎనిమిదిన్నర తులాల బంగారు వస్తువు ఉంది. ఇంత బంగారం ఉంటే పింఛన్ రాదని, నగ తీసి పక్కన పెట్టమన్నాడు. నమ్మిన వృద్ధురాలు నగ తీసి పక్కన పెట్టింది. తన చరవాణిలో ఫొటో తీసి సరిగా రాలేదని.. ముఖం కడుక్కొని వస్తే బాగా వస్తుందని నమ్మబలికాడు. ఆమె ఇంట్లోకి వెళ్లి తిరిగి వచ్చేసరికి దుండగుడు నగతో పరారయ్యాడు. లబోదిబోమంటూ ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శుక్రవారం తెలిపారు.

20న ఫిజియోథెరపీ ఉచిత వైద్యశిబిరం

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: అనకాపల్లిలోని ఎన్టీఆర్ ఆసుపత్రి వద్ద ఈనెల 20న ఫిజియోథెరపీ ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ హైమావతి, డీసీహెచ్ఎస్ డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ సూచనలతో ఫిజియోథెరపిస్ట్ ప్రియాంక పట్నాయక్ శిబిరాన్ని నిర్వహిస్తున్నామన్నారు. వైద్యంపై అవగాహన కల్పించడంతో పాటుగా అవసరమైన వారికి వైద్యసేవలు అందిస్తామన్నారు. సమావేశంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కృష్ణారావు, అభివృద్ధి కమిటీ సభ్యులు ఆళ్ల రామచంద్రరావు, తాడి శాంతికుమారి, గొర్లెశేఖర్ పాల్గొన్నారు.

వైభవంగా కాలభైరవ జయంతి

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: పట్టణంలోని సాధువుల గుడిలో శుక్రవారం కాలభైరవ జయంతి వేడుక జరిగింది. స్వామివారికి తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్ ప్రత్యేక పూజలు చేశారు.

ముగిసిన డ్వాక్రా మహిళల శిక్షణ

అచ్యుతాపురం, రాంబిల్లి, న్యూస్‌టుడే: విజన్ బిల్డింగ్‌పై డ్వాక్రా మహిళలకు అందిస్తున్న నాలుగు రోజుల శిక్షణ శుక్రవారంతో ముగిసింది. డ్వాక్రా సమాఖ్య అధ్యక్షురాలు ఎస్.శివలక్ష్మి మాట్లాడుతూ ప్రతి మహిళా అన్ని రంగాల్లోనూ రాణించాలన్నారు. నైపుణ్యాలను సాధించడానికి శిక్షణా కార్యక్రమాలను ఉపయోగించుకోవాలన్నారు. ఏపీఎం శ్రీనివాసరావు, సీసీలు పాల్గొన్నారు. రాంబిల్లిలో ఏపీఎం డి.పద్మ ఆధ్వర్యంలో 50 గ్రామైక్య సంఘాలకు చెందిన అధ్యక్ష, కార్యదర్శులకు శిక్షణ ఇచ్చారు.

విజయచిహ్నాన్ని చూపిస్తున్న డ్వాక్రా మహిళలు, వెలుగు ఉద్యోగులు

సైబర్ నేరాల నియంత్రణపై అవగాహన

కోటవురట్ల, న్యూస్‌టుడే: జల్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో, బాల్య వివాహాలు చేసుకోకూడదని, అలా చేస్తే జరిగే నష్టాలపై అవగాహన కల్పించారు. అలాగే సైబర్ నేరాల నియంత్రణపై అవగాహన కల్పించారు. అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలన్నారు. ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసమూర్తి, ఉపాధ్యాయులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

క్రీడల్లో రాణించాలి

నెహ్రూచౌక్ (అనకాపల్లి), న్యూస్‌టుడే: క్రీడల్లో రాణిస్తే విద్యతో సమానంగా అవకాశాలు లభిస్తాయని జీవీఎంసీ జోనల్ కమిషనర్ చక్రవర్తి పేర్కొన్నారు. పట్టణంలో ఎన్టీఆర్ క్రీడా మైదానంలో శుక్రవారం జరిగిన హిమశేఖర్ విద్యాసంస్థల క్రీడాపోటీలు-2025 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యాసంస్థల అధ్యాపకులంతా ఘనంగా సత్కరించారు. ప్రిన్సిపల్ శ్రీధర్, కొయిలాడ రామ్మోహనరావు, రాజ్‌కుమార్, ధరణి పాల్గొన్నారు.

గాలికుంటు వ్యాధి నివారణకు టీకాలు

పాడి రైతులతో మాట్లాడుతున్న జిల్లా పశు సంవర్ధకశాఖాధికారి రామ్మోహనరావు

అచ్యుతాపురం, న్యూస్‌టుడే: గాలికుంటు వ్యాధి నివారణకు ముందస్తు టీకాలను పాడిరైతులు తప్పనిసరిగా వేయించాలని జిల్లా పశుసంవర్ధక శాఖాధికారి బి.రామ్మోహనరావు తెలిపారు. మండలంలోని తిమ్మరాజుపేటలో గాలికుంటు వ్యాధితో ఉన్న పశువులను ఆయన శుక్రవారం పరిశీలించారు. వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి 60 పశువులకు చికిత్స అందించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ప్రతి ఏడాది సెప్టెంబర్ నెలలో గాలికుంటు వ్యాధి నివారణకు టీకాలు వేస్తున్నా, రైతులకు అవగాహన లేక పశువులకు వేయించడంలేదన్నారు. రక్త నమూనాలు సేకరించాలని వైద్యులకు సూచించారు. సహాయ సంచాలకులు గణేష్, వైద్యులు జగదీష్, సర్పంచి భాగ్యలక్ష్మి, శివబాపునాయుడు, రైతు సంఘం అధ్యక్షులు కర్రి అప్పారావు, కర్రి నాగేశ్వరరావు, శరగడం జగ్గారావు, ఆడారి లక్ష్మణరావు, రామునాయుడు, అర్జున్ తదితరులు పాల్గొన్నారు.

రబీలో వరిసాగుకు వాడ్రాపల్లి దత్తత

మునగపాక, న్యూస్‌టుడే: రబీలో వాడ్రాపల్లి గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నామని బీసీటీ వ్యవసాయ శాస్త్రవేత్త శ్రీకాంత్ తెలిపారు. ఈ గ్రామంలో శుక్రవారం రైతులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ విత్తన ఎంపిక మొదలు నారుమడులు, నాట్లు, ఆధునిక పద్ధతులు తదితర అంశాలపై ఎప్పటికప్పుడు రైతులకు వివరిస్తామన్నారు. వ్యవసాయ సహాయకురాలు సింధూజ తదితరులు పాల్గొన్నారు. కనీస వేతనాలు అమలు చేయాలి

వేతన చట్టం అమలుకు డిమాండ్

కొత్తూరు (అనకాపల్లి): జిల్లా, ఏరియా, సామాజిక ఆసుపత్రులు, ఇతర సంస్థల్లో విధులు నిర్వహిస్తున్న కార్మికులకు కనీస వేతన చట్టం అమలు చేయాలని మెడికల్ కాంట్రాక్ట్, ఎంప్లాయిస్, వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోన లక్ష్మణ డిమాండ్ చేశారు. అనకాపల్లిలోని ప్రధాన కూడళ్లు, ఆసుపత్రి వద్ద శుక్రవారం ధర్నాలు నిర్వహించారు. అధికారులకు వినతిపత్రాలను అందజేశారు. ప్రతినిధులు వడ్డాది పోలారావు, వడ్డాది అప్పలరాజు, నూకరాజు, ఎర్రంశెట్టి వెంకట లక్ష్మి, వరలక్ష్మి పాల్గొన్నారు.

విశాఖ- బెంగళూరు ప్రత్యేక రైలు

రైల్వేస్టేషన్, న్యూస్‌టుడే: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విశాఖ- ఎస్ఎంవీటీ బెంగళూర్ (08501/02) మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం కె.పవన్‌కుమార్ తెలిపారు. ★ ఈనెల 15న మధ్యాహ్నం 3.20 గంటలకు విశాఖలో బయలుదేరే రైలు, మర్నాడు మధ్యాహ్నం 12.45 గంటలకు బెంగళూర్‌కు చేరుతుంది. తిరుగు ప్రయాణంలో 16న మధ్యాహ్నం 3.50 గంటలకు ఎస్ఎంవీటీ బెంగళూర్‌లో బయలుదేరే రైలు, మర్నాడు మధ్యాహ్నం 1.30 గంటలకు విశాఖ చేరుతుంది. ★ ఈ నెల 16న బయలుదేరాల్సిన రంగపర నార్త్- సికింద్రాబాద్ (05829) ప్రత్యేక రైలు రద్దు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

కాన్వాయ్ వాహనం ఢీకొని సీఐకి స్వల్ప గాయాలు

విశాఖపట్నం, న్యూస్‌టుడే: వివిధ కంపెనీలకు శంకుస్థాపన చేసేందుకు మధురవాడ ఐటీ హిల్‌కు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు కోసం ఏర్పాటు చేసిన వెయిటింగ్ కాన్వాయ్‌లోని ఓ వాహనం ఢీకొని బందోబస్తు నిర్వహిస్తున్న కంచరపాలెం సీఐ కె.రవికుమార్‌కు స్వల్ప గాయాలయ్యాయి. కాన్వాయ్‌లోని ఇన్నోవా వాహనం అక్కడే విధులు నిర్వహిస్తున్న కె.రవికుమార్ పైకి దూసుకురావడంతో వెంటనే ఇతర సిబ్బంది సీఐను వెనక్కిలాగడంతో కాళ్లపై నుంచి టైరు వెళ్లింది. డ్రైవర్ అప్రమత్తతో పెద్ద ప్రమాదం తప్పిందని పోలీసులు తెలిపారు.

వసతుల మెరుగుకు నిధులు

కె.కోటపాడు, న్యూస్‌టుడే: జిల్లాలోని సాంఘిక సంక్షేమ శాఖ వసతిగృహాల్లో మరుగుదొడ్లను మెరుగుపరచేందుకు నిధులు మంజూరయ్యాయని జిల్లా సాధికారిత అధికారి రామానందం తెలిపారు. ఆయన శుక్రవారం కె.కోటపాడు, ఎ.కోడూరు వసతిగృహాలను పరిశీలించారు. ఒక్కో కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్‌కు (సీఎస్‌సీ) రూ. 3 లక్షలు మంజూరయ్యాయన్నారు. ఇంతవరకు 54 సీఎస్‌సీలను నిర్మించామన్నారు. 7 ఆర్వో ప్లాంట్లు మంజూరయ్యాయన్నారు. ఒక్కో ప్లాంట్‌కు రూ.50 వేల చొప్పున వెచ్చించనున్నట్లు చెప్పారు. ఎ.కోడూరు, కశింకోట సమీకృత వసతిగృహాలకు మూడేసి చొప్పున, అచ్యుతాపురం సమీకృత వసతిగృహానికి ఒకటి మంజూరు చేశామన్నారు. ఈయన వెంట జిల్లా సాంఘిక సంక్షేమశాఖాధికారి బొజ్జ ఈశ్వరరావు, రమణ, నాగలక్ష్మి పాల్గొన్నారు.

కె.కోటపాడు వసతిగృహంలో మరుగుదొడ్లను పరిశీలిస్తున్న రామానందం

మహిళా సంఘాలు బలోపేతం కావాలి

మునగపాక, న్యూస్‌టుడే: ప్రతి మహిళా లక్షాధికారి కావాలన్నదే ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి లక్ష్యమని డీఆర్‌డీఏ ఏపీడీ డైజీ అన్నారు. మునగపాక మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో శుక్రవారం మహిళా సమాఖ్య అధ్యక్షురాలు వసంతలక్ష్మి అధ్యక్షతన గ్రామసంఘాల సహాయకుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రతి స్వయం సహాయక సంఘానికి స్త్రీనిధి రుణాలు, బ్యాంకు లింకేజీ, ఎస్సీ, ఎస్టీలకు సున్నా వడ్డీకే రుణాలు అందజేసేందుకు ప్రభుత్వం ముందుకొస్తుందన్నారు. ఆయా రుణాలతో జీవనోపాధిని మెరుగుపర్చుకొని కుటుంబాలను చక్కదిద్దుకోవాలన్నారు. జిల్లా ప్రాజెక్టు మేనేజరు కుమారస్వామి, స్త్రీనిధి జనరల్ మేనేజరు సుధీర్ పాల్గొన్నారు.

గవిరెడ్డిపై కేసు కొట్టివేత

దేవరాపల్లి, న్యూస్‌టుడే: ఎన్నికల నియమావళిని అతిక్రమించారంటూ మాడుగుల మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడుపై 2019లో పోలీసులు నమోదు చేసిన కేసుని చోడవరం అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు శుక్రవారం కొట్టివేసింది.. పోలీసులు తగిన ఆధారాలను చూపించలేకపోవడంతో ఈ కేసుని కొట్టివేస్తూ న్యాయమూర్తి బి.సూర్యకళ తీర్పు వెలువరించారని గవిరెడ్డి తరుపు న్యాయవాది చీపురుపల్లి సూర్యనారాయణ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారం కోసం 2019 మార్చి 27న లోకేశ్ దేవరాపల్లి వచ్చినప్పుడు రామానాయుడు ఎన్నికల నియమావళిని అతిక్రమించారంటూ కె.కోటపాడు ఎస్.ఐ. మల్లేశ్వరరావు కేసు నమోదు చేశారని న్యాయవాది తెలిపారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఛార్జ్‌షీటు ఫైలు చేసిన తరువాత కోర్టులో విచారణ జరిగిందన్నారు. తగిన సాక్ష్యాలు లేకపోవడంతో రామానాయుడుపై పోలీసులు పెట్టిన కేసును కోర్టు కొట్టేసిందన్నారు.

చోడవరం కోర్టు వద్ద న్యాయవాదులతో మాజీ ఎమ్మెల్యే రామానాయుడు

బస్సును ఢీకొట్టిన బైక్: ఒకరికి గాయాలు

నాతవరం, న్యూస్‌టుడే: యర్రవరం వద్ద శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మర్రిపాలెం గ్రామానికి చెందిన బొత్సా రాముకు తీవ్ర గాయాలయ్యాయి. యర్రవరం కూడలి సమీపంలో బైక్.. ఆర్టీసీ బస్సును ఢీకొందని స్థానికులు తెలిపారు. వెంటనే ఎస్సై తారకేశ్వరావు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

(c) eenadu

ఆంధ్రాప్యారిస్‌లో అందాల తార

గుంటూరు జిల్లా తెనాలిలో సినీనటి మీనాక్షి చౌదరి శుక్రవారం సందడి చేశారు. పట్టణంలో కొత్తగా ఏర్పాటు చేసిన ఓ షాపింగ్‌మాల్ ప్రారంభోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆమెను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. కొన్ని సినిమా పాటలకు మీనాక్షి నృత్యం చేసి అలరించారు. అనంతరం అభిమానులతో సెల్ఫీలు తీసుకొని ఉత్సాహపరిచారు.

- న్యూస్‌టుడే, తెనాలి టౌన్

పత్తి రైతులు స్లాట్ బుక్ చేసుకోవాలి

మిర్చియార్డు: రైతులు కపాస్ కిసాన్ యాప్ ద్వారా జనవరి 9 వరకు పత్తి అమ్ముకునేందుకు స్లాట్ బుక్ చేసుకుని మద్దతు ధర పొందాలని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అధికారి రాజేంద్రప్రసాద్ సూచించారు. ఆసక్తి గల రైతులు తప్పనిసరిగా స్లాట్ బుక్ చేసుకోవాలని పేర్కొన్నారు.

కొండంత వెలుగు

మనసంతా దుర్గమ్మే..

జయహో దుర్గాభవానీ..

భవానీ దీక్షల విరమణ సందర్భంగా రెండోరోజైన శుక్రవారం ఉభయ తెలుగురాష్ట్రాల నుంచి దీక్షాధారులు విజయవాడ ఇంద్రకీలాద్రికి వేలాదిగా తరలివచ్చారు. గిరి ప్రదక్షిణ అనంతరం అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా యంత్రాంగం సకల ఏర్పాట్లు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం ఒక్కరోజే 85 వేల మందికి పైగా భక్తులు దుర్గమ్మను దర్శించుకున్నారు. - ఇంద్రకీలాద్రి, వన్‌టౌన్

పరిశ్రమించు... పరిశోధించు..!

✦ ప్రైవేటు విశ్వవిద్యాలయాలతో వైద్యశాలల ఒప్పందాలు

✦ ఫలితాలు, మేధస్సు షేరింగ్.. బెంచ్ టు బెడ్‌కు శ్రీకారం

ఈనాడు, అమరావతి

★ విజయవాడ ప్రాంతానికి చెందిన నరేశ్‌కు బయోలాజికల్ సైన్స్ అంటే మక్కువ. తాను చదివే వర్సిటీలో బోధన మాత్రమే ఉండడంతో నిరుత్సాహపడేవాడు. ఇటీవల అక్కడ పరిశోధనలు ప్రోత్సహించేందుకు ఓ ప్రైవేటు సంస్థ ఒప్పందం చేసుకోవడంతో నరేశ్‌కు మార్గం సుగమమైంది.

★ గుంటూరుకు చెందిన పవన్ అమరావతిలోని ఓ ప్రైవేటు విశ్వవిద్యాలయంలో బయోటెక్నాలజీ చదువుతున్నాడు. కోర్సు పూర్తయ్యాక ఎక్కడ ఉద్యోగంలో చేరాలా? అన్న ఆలోచనలో ఉండగా.. వర్సిటీలో జరిగే పరిశోధనలు, అంకురాలకు తోడ్పాటు అందిస్తామంటూ ఓ ప్రముఖ ప్రైవేటు ఆసుపత్రి ఒప్పందం చేసుకుంది. పరిశోధనల్లో తన ఆలోచనలకు సానబట్టే అవకాశం పవన్‌కు దక్కడమే కాదు.. అదే ఆసుపత్రిలో చక్కని ఉద్యోగం పొందేందుకు దోహదపడింది.

కలిసి నడుద్దాం... కొత్తగా పరిశోధిద్దాం.. ఫలితాలు, అంకురాల ఫలాలు సమష్టిగా పంచుకుందాం.. మేధస్సును షేరింగ్ చేసుకుంటూ.. మేధోసంపత్తి హక్కులను ఎవరికివారు కాపాడుకుందాం.. అంటూ ముందడుగు వేస్తున్నాయి కొన్ని ప్రైవేటు వైద్యశాలలు. అమరావతి, విజయవాడ పరిసరాల్లోని కొన్ని ప్రైవేటు విశ్వవిద్యాలయాలతో ఒప్పందాలు చేసుకుంటున్నాయి. వైద్యరంగ అనుబంధ కోర్సుల్లో ఆర్థిక సహకారం అందిస్తున్నాయి. బెంచ్ టు బెడ్ పేరుతో సరికొత్త ఫలితాలు సాధిస్తున్నారు.

ఒప్పందాలు ఇలా...

☆ రెండుపక్షాలు సంయుక్త ప్రాజెక్టులు చేపట్టేందుకున్న అవకాశాలను అన్వేషిస్తాయి. ☆ పరిశోధనలకు బాహ్య ఏజెన్సీల నుంచి నిధులు పొందేందుకు ప్రయత్నిస్తాయి. ☆ ప్రతి పరిశోధనకు సంబంధిత సంస్థల పరిశోధన, నైతిక కమిటీల ఆమోదం అవసరం.

☆ విద్య, పరిశోధన కార్యకలాపాల మెరుగుదలకు సంయుక్త ప్రచురణలు, బోధన, పరిశోధన కార్యక్రమాలు, మార్గదర్శకాలు అమలు చేస్తారు. ☆ ఎంవోయూ ఉన్నంతకాలం శాస్త్రీయ సదస్సులు, ఉపన్యాసాలు, విద్యా కార్యక్రమాల్లో పరస్పరం పాల్గొంటారు

నిర్ణీత గడువుతో అడుగులు...

కోర్సును బట్టి ఐదు నుంచి పదేళ్లపాటు ఒప్పంద గడువు ఉంటోంది. పరస్పర సమ్మతితో పొడిగించుకోవచ్చు లేదా రద్దు చేసుకోవచ్చు. అకడమిక్, బయోలాజికల్ సైన్సెస్‌లో పరిశోధన సహకారం, పరస్పర ప్రయోజన రంగాలను ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ విధానం అమలు చేస్తున్నారు. ఇరుపక్షాలు చెరోవైపు నుంచి ఒక్కో ప్రతినిధిని ఏర్పాటు చేసుకుని పర్యవేక్షణ చేస్తుండగా.. మేధోసంపత్తి హక్కులు మాత్రం ఎవరివి వారికే.

పరిశ్రమలు సైతం.. పారిశ్రామిక, వ్యవసాయ రంగాల్లోనూ బయోటెక్నాలజీ పరంగా ఒప్పందాలు కీలకమవుతున్నాయి. తద్వారా విద్యాలయాలను ప్రయోగశాలలుగా మార్చి నిపుణులను తయారు చేసి పారిశ్రామిక అవసరాలు తీర్చడం వీలవుతుంది.

107 ఏళ్ల రాజసం

కోడిగుడ్డు మేడంటే.. తెనాలి ప్రాంతంలో తెలియనివారుండరు. 107 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ భవనం రాజసానికి ఠీవిగా నిలుస్తోంది. తెనాలి మండలం నందివెలుగు గ్రామంలో 1918లో పాలేపల్లి పెదరామయ్య తన తమ్ముడు పచ్చిపులుసు వెంకటరామయ్య పేరిట నిర్మించారు. రాజమహల్‌లా ఉండాలన్న ఆలోచనతో మద్రాస్ నుంచి కార్మికులు, నిపుణులను రప్పించారు. సున్నం, కోడిగుడ్డు సొన, సహజ రంగులను ఇక్కడ గానుగ ఆడించి దానిని సిమెంట్‌గా వినియోగించారని బంధువు, విశ్రాంత ఉపాధ్యాయుడు పాలేపల్లి భార్గవరామదుర్గాప్రసాద్ వివరించారు. రెండు అంతస్తుల ఈ భవనంలో 12 గదులున్నాయి. ప్రధాన నిర్మాణం చుట్టూ వరండా ఉంది. టేకుతో చేసిన దర్వాజాలు, దేవతామూర్తులు, ప్రకృతి చిత్రాలు ఈ భవనానికి అబ్బురపరుస్తున్నాయి. ఆ రోజుల్లో గ్రామంలోనే తొలి మేడగా పేరొందింది. కాలక్రమేణా ఈ ప్రాంతం మేడ సెంటర్‌గా మారింది. గ్రామంలో ఇప్పుడిదే ప్రధాన కూడలి.

దేవతామూర్తులు, ప్రకృతి చిత్రాలతో నాటి దర్వాజా

- న్యూస్‌టుడే, తెనాలి టౌన్

పసుపు... ఎగుడుదిగుడులే!

న్యూస్‌టుడే, దుగ్గిరాల

పసుపు వ్యాపారానికి ప్రధాన కేంద్రం దుగ్గిరాల యార్డు. ఇక్కడ ఏటా సగటున 80 వేల నుంచి 90 వేల బస్తాల లావాదేవీలు నమోదవుతున్నాయి. ఇంతవరకు గరిష్ఠస్థాయిలో నమోదైన టర్నోవరు 2024-25 ఆర్థిక సంవత్సరంలో 77.09 కోట్లు. 2010లో 2023-24 ఆర్థిక సంవత్సరంలో గరిష్ఠస్థాయిలో బస్తాలొచ్చినా.. ధర లేక టర్నోవర్ కనిష్ఠస్థాయిలో నమోదైంది. యార్డు చరిత్రలో క్వింటాకు అధిక ధర పలికిన సంవత్సరం 2010. అప్పటివరకు నాలుగైదు వేలల్లో ఉన్న ధర ఏకంగా రూ.15 వేలు దాటింది. మళ్లీ పడిపోయినా.. గత మూడేళ్లుగా కాస్త పెరుగుదల నమోదవుతోంది. ప్రస్తుతం క్వింటా గరిష్ఠంగా రూ.12,500 వరకు ఉంది. గత కొన్నేళ్లలో నమోదైన లావాదేవీల వివరాలు..

సంవత్సరం	బస్తాలు	రూ.కోట్లలో
2019-20	1,46,965	54.93
2020-21	21,130	6.60
2021-22	78,762	32.95
2022-23	1,09,985	42.28
2023-24	1,40,723	7.47
2024-25	91,616	77.09
2025-26 (ఇప్పటివరకు)	80,040	57.78

గుంటూరు గాంధీ.. వెంకటసుబ్బయ్య

ఇప్పుడంతా 'నేను' అన్న భావనే.. ఒకప్పుడు 'మనం' అన్నదే మన పెద్దల మాటగా ఉండేది. పదిమంది మేలు కోరుతూ సమాజ సేవకు జీవితాన్ని అంకితం చేసినవారెందరో. అలాంటివారిలో 'మన గాంధీ' ఒకరు. తలకు ఓ ఖద్దరు పంచెతో తలగుడ్డ, చొక్కా లేని శరీరం.. పార పట్టుకుని వీధుల వెంట తిరుగుతూ పరిసరాలను పరిశుభ్రం చేయడం ఆయన దినచర్య. ఆయనే వట్టికూటి వెంకటసుబ్బయ్య. పొన్నూరు మండలం దొప్పలపూడిలో 1916 అక్టోబరు 26న జన్మించారు. ఆయన 1951 వరకు గ్రామంలో వ్యవసాయం చేస్తూ జీవనం సాగించారు.

కృష్ణా జిల్లా కొమరవోలులో గ్రామ సేవకులకు శిక్షణ ఇస్తున్నారని తెలిసినా వ్యక్తిగత కారణాలతో వెళ్లలేకపోయారు. ప్రజలకు ఎలా సేవ చేయవచ్చో తెలియజేయాలంటూ ఆయన సేవా కేంద్రం అధ్యక్షుడు వెలంద్ల శ్రీరాములుకు లేఖ రాశారు. అది చదివిన పొట్టి శ్రీరాములు.. కొన్ని పుస్తకాలు పరిశీలించి అవగాహన పెంచుకోవాలని సూచిస్తూ లేఖ రాశారు. ఆ సూచనను పాటించిన వెంకటసుబ్బయ్య మొదటగా దొప్పలపూడిలో స్వచ్ఛ కార్యక్రమాలు చేపట్టారు. రోజులో నాలుగు గంటలు ఇదే పని. అదే స్ఫూర్తితో బాపట్ల, పొన్నూరు, రేపల్లె ప్రాంతాల్లో మురుగు కాలువలను శుభ్రం చేసేవారు. కర్రా కాలువలు తవ్వారు. అలా 40 ఏళ్లపాటు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో కాలువల్లో చెత్తాచెదారం తీసేవారు. ఆయన సేవలకు గుర్తుగా గుంటూరులోని లక్ష్మీపురంలో వట్టికూటి వెంకటసుబ్బయ్య విగ్రహాన్ని నెలకొల్పారు. చివరకు ఆయన పేరు గుంటూరు గాంధీగా మారిపోయింది. నాడు ఆయన వినియోగించిన సైకిలును కుటుంబసభ్యులు గుర్తుగా భద్రంగా ఉంచారు.

- న్యూస్‌టుడే, పొన్నూరు

మలేరియా విభాగం.. పేరుకే పరిమితం

180 మంది ఏమైనట్లు?

ఈనాడు - అమరావతి

ప్రజారోగ్య పరిరక్షణలో కీలక భూమిక పోషించాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసిన మలేరియా నిర్మూలన విభాగం గుంటూరు నగరపాలక సంస్థలో పేరుకే పరిమితమైంది. ఎవరెవరు ఎక్కడెక్కడ ఏం చేస్తున్నారో ఎవరికీ తెలియని పరిస్థితి ఏర్పడింది.

జీఎంసీ పరిధిలో గుర్తింపు పొందిన మురికివాడలు 133. . గుర్తింపునకు నోచుకోనివి మరో 40. మలేరియా డివిజన్లు 4 ఉన్నాయి. నీటి సరఫరాలో లోపాలతోపాటు పారిశుద్ధ్య నిర్వహణపరంగా వైఫల్యాలు సమస్యలుగా మారాయి. ఫలితమే.. జీబీఎస్, మెలియాయిడోసిస్, అతిసారం కేసులు. అనేక డ్రెయిన్లలో వ్యర్థాల తొలగింపు పక్కాగా లేదు. దోమలు జనాన్ని పీడిస్తున్నాయి.

దారిలోకి తెస్తారా?

పారిశుద్ధ్య కార్మికులు, ఇన్‌స్పెక్టర్లు డ్రెయిన్లలో వ్యర్థాల తొలగింపు చేపడితే.. అర్బన్ మలేరియా స్కీమ్‌లో భాగంగా మలేరియా నిర్మూలన వర్కర్లు దోమల నివారణ మందులు చల్లే పనిలో ఉండేవారు. ఏడాదిగా మైక్రోబయాలజిస్టు కుర్చీ ఖాళీ కావడంతో సమస్య ఉత్పన్నమైంది. తాజాగా ఇన్‌ఛార్జిని నియమించారు. ఐదు నెలల క్రితం 180 మంది మలేరియా నిర్మూలన కార్మికుల పర్యవేక్షణను శానిటరీ ఇన్‌స్పెక్టర్లకు అప్పగించారు. దీంతో ఈ విభాగం ఉండీ లేనట్టుగా తయారైంది. వీరంతా ఏం చేస్తున్నారో? ఎక్కడెక్కడ దోమల కట్టడి చర్యలు తీసుకుంటున్నారో జీఎంసీ అధికారులకే తెలియని పరిస్థితి. గత నాలుగు నెలల్లో మలేరియా, టైఫాయిడ్, డెంగీ కేసులు నమోదయ్యాయి. నగరంలో అతిసారం తీవ్రస్థాయిలో విజృంభించింది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా స్క్రబ్ టైఫస్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి మలేరియా విభాగాన్ని దారిలోకి తేవాల్సిన అవసరం ఉంది.

చెత్త సేకరణలో గ్రామాలు భేష్

న్యూస్‌టుడే - జిల్లా పరిషత్తు

గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటి నుంచి చెత్త, వ్యర్థాలను సేకరించడంలో గుంటూరు జిల్లా ప్రథమ స్థానంలో కొనసాగుతోంది. ఐవీఆర్ఎస్ సర్వేలో ఇదే విషయం స్పష్టమైంది.

ఇళ్ల నుంచి చెత్త సేకరణపై ప్రతి నెలా ఐవీఆర్ఎస్ ద్వారా ప్రజలకు ఫోన్ చేసి మాట్లాడి వారి అభిప్రాయాలు తీసుకుంటున్నారు. డిసెంబరు సర్వే వివరాలను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ శుక్రవారం విడుదల చేసింది.

ఐవీఆర్ఎస్ సర్వేలో జిల్లాకు మళ్లీ మొదటిస్థానం

ప్రభుత్వ సంక్షేమ పథకాల సర్వేలో సంతృప్తి శాతాలు....	
ఎన్టీఆర్ భరోసా పింఛన్లు	: 90.1
గ్రామ పంచాయతీల సేవలు	: 65.6
దీపం 2.0	: 70.5
రేషన్ పంపిణీ	: 81.2
ఆర్టీసీ సేవలు	: 78.1
ఆర్టీసీ బస్‌స్టేషన్లపై	: 58.6
రిజిస్ట్రేషన్ సేవలు	: 69.6

తుమ్మలపాలెంలో పారిశుద్ధ్య పర్యవేక్షణ చేస్తున్న జడ్పీ సీఈవో జ్యోతిబసు, డీపీవో తదితరులు

ప్రశ్న	✓	✗
ఇంటి నుంచి చెత్త సేకరిస్తున్నారా?	79.4%	20.6%
వారానికి కనీసం రెండుసార్లయినా మీ ఇంటి నుంచి చెత్త సేకరిస్తున్నారా?	76.5%	23.5%

★ పై రెండింటిని కలిపి చూస్తే 77.9% మంది సంతృప్తి.. 22.1% మంది అసంతృప్తి వ్యక్తం చేశారు.

సమన్వయంతో సత్ఫలితం

- వి.జ్యోతిబసు, జిల్లాపరిషత్తు సీఈవో

రోజూ ఉదయం 6 గంటల నుంచే గ్రామాల్లో జిల్లా, మండలాల అధికారులు, పంచాయతీల కార్యదర్శుల పర్యవేక్షణలో పారిశుద్ధ్య సిబ్బంది చెత్త సేకరణలో నిమగ్నమవుతున్నారు. ఇళ్ల నుంచి సేకరించి ట్రై సైకిళ్లలో వేసుకుని ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రాలకు తరలించి వేరు చేస్తున్నారు. అందరూ సమన్వయంతో పని చేయడంతో ఫలితాలు సాధిస్తున్నాం.

చిరు ధాన్యం.. పరిశోధన ప్రత్యేకం

గుంటూరు సమీపంలోని లాంఫాంలో ఆచార్య ఎన్జీరంగా విశ్వవిద్యాలయం ఆంగ్లేయుల కాలంలో ముతక ధాన్యం పరిశోధన కేంద్రంగా ఉండేది. కాలక్రమంలో పత్తి పరిశోధన కేంద్రంగా.. అనంతరం మిరప, వరితో పాటు వాణిజ్యపంటల పరిశోధన కేంద్రంగా పరిణామం చెందుతూ ఆచార్య ఎన్జీరంగా విశ్వవిద్యాలయంగా ఆవిర్భవించింది.

బ్రిటిష్ కాలంలో జరిగిన పరిశోధనలకు గుర్తుగా విశ్వవిద్యాలయ ప్రాంగణంలో చిరుధాన్యాల పరిశోధన కేంద్రం పేరుతో చిన్న భవనం నిర్మించారు. ప్రస్తుతం చిరు ధాన్యాల వినియోగం గణనీయంగా పెరిగిన నేపథ్యంలో ప్రధాన శాస్త్రవేత్త కార్యాలయాన్ని కూడా వర్సిటీలోకే మార్చారు. ఆనాడు బ్రిటిష్ కాలంలో పరిశోధనలు ప్రారంభమైనచోటు నుంచే ఇప్పుడు కార్యకలాపాలు మొదలయ్యాయని, రాష్ట్రంలో చిరుధాన్యాల సాగుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టినందున ఆ దిశగా పరిశోధనలు ముమ్మరం చేస్తామని ప్రధాన శాస్త్రవేత్త చంద్రమోహన్‌రెడ్డి చెప్పారు. - ఈనాడు అమరావతి

జవహర్ నవోదయ ప్రవేశ పరీక్ష నేడు

చిలకలూరిపేట గ్రామీణ, న్యూస్‌టుడే: ఉమ్మడి గుంటూరు జిల్లాలోని 23 కేంద్రాల్లో శనివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు జవహర్ నవోదయ విద్యాలయ ఆరో తరగతి ప్రవేశ పరీక్ష (2026-27 విద్యా సంవత్సరం) నిర్వహిస్తున్నట్లు చిలకలూరిపేట విద్యాలయ ప్రిన్సిపల్ నల్లూరి నరసింహారావు శుక్రవారం తెలిపారు. చిలకలూరిపేట, నరసరావుపేట, గుంటూరు, బాపట్ల, మంగళగిరి, మాచర్ల, పిడుగురాళ్ల, రేపల్లె, అమృతలూరు, సత్తెనపల్లి, తెనాలి, వినుకొండ కేంద్రాల్లో మొత్తం 5,420 మంది విద్యార్థులు ప్రవేశ పరీక్ష రాయనున్నట్లు వివరించారు. అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ ప్రక్రియలో సమస్యలు ఉంటే మద్దిరాల జవహర్ నవోదయ కార్యాలయం ఫోన్ నెంబరు 7893051004 సంప్రదించాలన్నారు. విద్యార్థులు అడ్మిట్ కార్డుతో పాటు ఆధార్ కార్డు తీసుకొని రావాలని సూచించారు.

జీఎంసీలో గ్రామాల విలీనం అవసరమా?

నగరపాలక సంస్థ (గుంటూరు), న్యూస్‌టుడే

మాట్లాడుతున్న మేయర్ కోవెలమూడి రవీంద్ర

ఎక్కువ మంది కార్పొరేటర్ల వ్యతిరేకత

నగరపాలక సంస్థలో ప్రత్తిపాడు నియోజకవర్గంలోని 11 గ్రామాల విలీన ప్రతిపాదనను ఎక్కువమంది కార్పొరేటర్లు వ్యతిరేకించారు. శుక్రవారం మేయర్ కోవెలమూడి రవీంద్ర అధ్యక్షతన పాలకవర్గ అత్యవసర సమావేశం నిర్వహించారు. ప్రగతినగర్, యానాదికాలనీల్లో ఆక్రమణల్లో ఉన్న ఇళ్ల క్రమబద్ధీకరణను ఆమోదించింది. గుంటూరును మహానగరంగా మార్చేందుకు ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు విజ్ఞప్తి మేరకు లాలుపురం, చల్లావారిపాలెం, వెంగళాయపాలెం, మల్లవరం, చినపలకలూరు, దాసుపాలెం, తురకపాలెం, తోకవారిపాలెం, గోర్లవారిపాలెం, ఓబులునాయుడుపాలెం, జొన్నలగడ్డ గ్రామాలను విలీనం చేసేందుకు ప్రభుత్వ అనుమతి కోసం కౌన్సిల్ సభ్యుల అభిప్రాయాలు తీసుకున్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం, డిప్యూటీ మేయర్ సజీల, అదనపు కమిషనర్ ఓబులేసు, విభాగాల అధికారులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.

అక్కడ సౌకర్యాలే లేవు

2012లో జీఎంసీలో విలీనమైన పది గ్రామాల్లో మౌలిక సదుపాయాల్లేవని, తాగునీటి సమస్యను పరిష్కరించలేదని, కొత్తగా 11 గ్రామాల విలీనం ఎందుకని పలువురు సభ్యులు ప్రశ్నించారు. దగ్గరగా ఉన్న అగతవరప్పాడు, పెదకాకాని, వెనిగండ్ల, తక్కెళ్లపాడు, పేరేచర్ల విలీన ప్రతిపాదనలో లేకపోవడమేమిటని వేములపల్లి శ్రీరాంప్రసాద్ అన్నారు. పాతగుంటూరు, సుద్దపల్లిడొంకలోని అనేక కాలనీలు అభివృద్ధికి దూరంగా ఉన్నాయని.. అక్కడి సమస్యలపై దృష్టి పెట్టాలని ఇర్రి ధనలక్ష్మి, మీరావలి, సంకూరి శ్రీనివాసరావు, భారతి, శ్రీవల్లి సూచించారు. సమీపంలోని గ్రామాలను వదిలేసి దూరంగా ఉన్నవాటిని ప్రతిపాదించడమేమిటని పడాల సుబ్బారెడ్డి, అంబేడ్కర్, అచ్చాల వెంకటరెడ్డి, ఈచంపాటి వెంకటకృష్ణ ఆచారి అన్నారు.

★ నగర విస్తీర్ణం పెరిగితే అభివృద్ధికి అవకాశాలు మెరుగవుతాయని ఈరంటి వరప్రసాద్, స్మిత పద్మజ చెప్పారు. వెనిగళ్ల, కొర్నెపాడు, పుల్లడిగుంట, తక్కెళ్లపాడు, పెదకాకాని వంటి వాటిని కూడా విలీనం చేయాలన్నారు. విలీన ప్రతిపాదనను వైకాపా వ్యతిరేకిస్తోందని డిప్యూటీ మేయర్ వనమా బాలవజ్రబాబు చెప్పారు.

అభిప్రాయాలు పరిశీలిస్తాం

- కమిషనర్ పులి శ్రీనివాసులు

సభ్యుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటాం. 2011 జనాభా లెక్కల ప్రకారం 7.43 లక్షల జనాభా ఉండగా.. ప్రస్తుతం 9.60 లక్షలుంది. 11 గ్రామాలు కలిస్తే పది లక్షలు దాటుతుంది. అమృత్-2లో నగరానికి మంజూరైన రూ.600 కోట్లను పూర్తిగా తాగునీటి వనరుల అభివృద్ధికే ఖర్చు చేస్తున్నాం. యూజీడీ పూర్తికి రూ.వెయ్యి కోట్లు కావాలని ప్రతిపాదిస్తున్నాం.

కలెక్టర్‌కు నివేదిస్తాం

- మేయర్ కోవెలమూడి రవీంద్ర

సభ్యుల అభిప్రాయాలను కలెక్టరుకు నివేదిస్తాం. కాకాని, వెనిగండ్ల, అగతవరప్పాడు, కొర్నెపాడు, పుల్లడిగుంట వంటివాటిని వదిలేయడంపై సభ్యుల అభిప్రాయాన్ని అందులో ప్రస్తావిస్తాం.

గ్రామ కంఠాలపై సీఆర్డీఏ కసరత్తు

తుళ్లూరు, న్యూస్‌టుడే

గ్రామ కంఠాల సమస్యను త్వరగా పరిష్కస్తామని రాజధాని రైతు సమస్యల పరిష్కార కమిటీ ఇటీవల ప్రకటించింది. సీఆర్డీఏ నిబంధనల ప్రకారమే కేటాయింపులు ఉంటాయని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. దానికి అనుగుణంగా గ్రామ కంఠాల సమస్యల పరిష్కారానికి సీఆర్డీఏ కసరత్తు ప్రారంభించింది. తుళ్లూరు మండలంలో మొత్తం 19 పంచాయతీలు ఉండగా 16 గ్రామాలు అమరావతి మొదటి దశలో రాజధాని నగరంలో భాగంగా ఉన్నాయి. ఇప్పటి వరకు కేటాయించిన గ్రామ కంఠాలు, ఇంకా కేటాయించాల్సినవి తదితర సమస్యలను పరిష్కరించనున్నారు. దీని కోసం వీఆర్వో, పంచాయతీ కార్యదర్శి, సర్వేయర్‌తో కలపి ప్రతి గ్రామాన్ని యూనిట్‌గా ఏర్పాటు చేస్తున్నారు. 2014 డిసెంబర్ శాటిలైట్ పటాలు, ఆర్ఎస్ఆర్, అడంగళ్, గ్రామ కంఠాల పటాల సాయంతో గ్రామ కంఠాల్లోని స్థలాలు, ఎక్స్‌టెండెడ్ గ్రామ కంఠాల స్థలాలు, అప్పటికే గృహాలు, నిర్మాణాలు ఏర్పాటు చేసుకొని నివాసాలు ఉంటున్న కట్టడాల వివరాలు సేకరించి సరి పోల్చుతున్నారు. తర్వాత క్షేత్రస్థాయిలో భూమిలోకి వెళ్లి అధికారులు పరిశీలించి గ్రామ కంఠాలను నిర్ధారించనున్నట్లు తెలిసింది. డిసెంబరు నెలాఖరు లోపు ఈ ప్రక్రియ పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించారు. ఆయా గ్రామాలకు చెందిన సీఆర్డీఏ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, తుళ్లూరు తహసీల్దార్ ఎం.హరిబాబు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు.

భూ సేకరణ నోటిఫికేషన్ జారీ

కాకుమాను, న్యూస్‌టుడే : కాకుమాను మండలం కొమ్మూరు, కొండపాటూరు, రేటూరు ప్రాంతాల్లో నల్లమడ వాగు కట్టలను బలపేతం చేసేందుకు భూ సేకరణకు నోటిఫికేషన్ జారీ చేసినట్లు తహసీల్దార్ వెంకటస్వామి పేర్కొన్నారు. కొమ్మూరులో 24.70 ఎకరాలు ప్రైవేట్ భూమి, ప్రభుత్వ భూమి 6.57 ఎకరాలు, కొండపాటూరులో 42.96 ఎకరాలు ప్రైవేట్ భూమి, 17.18 ఎకరాలు ప్రభుత్వ భూమి, రేటూరులో 44.87 ఎకరాలు ప్రైవేట్ భూమి, 7.28 ఎకరాలు ప్రభుత్వ భూమి సేకరించనున్నామని వివరించారు. జల వనరుల శాఖ, రెవెన్యూ సర్వే శాఖ అధికారులు భూములు పరిశీలిస్తారని పేర్కొన్నారు.

పదికి ప్రత్యేకం

న్యూస్‌టుడే, నగరపాలక సంస్థ (గుంటూరు)

వంద రోజుల ప్రణాళిక అమలు ప్రారంభం

పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాసే విద్యార్థుల కోసం జిల్లా విద్యాశాఖ వంద రోజుల ప్రణాళిక అమలు ప్రారంభించింది. ప్రభుత్వం ఇటీవలే పరీక్షల షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో.. ప్రత్యేక తరగతులు మొదలయ్యాయి. వీటి పర్యవేక్షణ బాధ్యతలు ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోలు, ఉపవిద్యాశాఖాధికారులు చూస్తున్నారు. ప్రతీ విద్యార్థి ఆ తరగతులకు హాజరయ్యేలా దృష్టి సారించారు. ఎలా అమలవుతుందో జిల్లా విద్యాశాఖాధికారి పరిశీలించనున్నారు. సిలబస్ పూర్తయితే ప్రతీ సబ్జెక్టులో పునశ్చరణ పక్కాగా చేయడానికి వీలుంటుందని అధికారులు చెబుతున్నారు.

ప్రత్యేక తరగతిలో విద్యార్థులు

షెడ్యూల్ ఇలా...

నిత్య ఉదయం 8 నుంచి 9 వరకు: సాధన
సాయంత్రం 4 నుంచి 5 వరకు: పరీక్ష
సాయంత్రం 5 నుంచి 6 వరకు: సాధన

జిల్లావ్యాప్తంగా పరీక్ష కేంద్రాలు: 150
హాజరుకానున్న విద్యార్థులు: 25,300

అమలు ఇలా..

☛ ఏరోజుకారోజు నిర్దేశించిన సబ్జెక్టుల్లో పిల్లలకు పరీక్ష నిర్వహిస్తారు. అందులో వచ్చిన మార్కుల ఆధారంగా నిత్యం లీప్ యాప్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది.

☛ పరీక్ష పూర్తయ్యాక విద్యార్థులను ఏదొక క్రీడలో ఆడిస్తారు.

☛ సమ్మెటివ్, ఫార్మెటివ్ పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా వెనుకబడినవారిపై ప్రత్యేక దృష్టి పెడతారు.

☛ 80+ మార్కులు వచ్చిన వారు 'ఎ', 60 నుంచి 70 మధ్య వచ్చినవారిని 'బి', 40-59 మధ్య వచ్చినవారిని 'సి', 40కంటే తక్కువగా వచ్చినవారిని 'డి' గ్రూపులుగా విభజించారు. మొదటి రెండు గ్రూపుల్లో ఉన్న వారిని షైనింగ్ స్టార్స్‌గా, సి, డి గ్రూపుల్లో ఉన్నవారిని రైజింగ్ స్టార్స్‌గా వ్యవహరిస్తారు.

☛ ఏటా మాదిరిగానే ఈసారీ అల్పాహారం అందించేందుకు విద్యాశాఖ ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

విద్యాజ్యోతి ఇస్తే ఉపయోగకరం..

ఈ ఏడాది పదో తరగతిలో అత్యధిక ఉత్తీర్ణత సాధించాలన్న లక్ష్యంతో అధికారులు ఇప్పటికే చర్యలు చేపట్టారు. ఏటా ఇస్తున్నట్టుగానే ఈసారీ విద్యాజ్యోతి మెటీరియల్ ఇస్తే ఉపయోగకరంగా ఉంటుందని చెబుతున్నారు. ఇది వెనుకబడిన విద్యార్థులు సాధన చేయడానికి ఉపయోగపడుతుంది.

స్క్రబ్ టైఫస్ వార్డులో 22 మందికి చికిత్స

ఈనాడు, అమరావతి: గుంటూరు జీజీహెచ్‌లోని ప్రత్యేకవార్డులో 22 మంది స్క్రబ్ టైఫస్‌తో చికిత్స పొందుతున్నారు. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూకు తరలించి చికిత్స అందిస్తున్నారు. శుక్రవారం మరో రెండు కొత్త కేసులు నమోదైనట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ప్రత్యేకవార్డులో చికిత్స పొందుతున్న రోగుల ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వివరించాయి.

ICAR - CENTRAL INSTITUTE FOR RESEARCH ON COTTON TECHNOLOGY
(Indian Council of Agricultural Research)
Adenwala Road, Matunga, Mumbai 400 019.

వాక్-ఇన్-ఇంటర్వ్యూ

ఐకార్ - సిర్కాట్ (ICAR-CIRCOT) (భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి - పత్తి సాంకేతిక పరిశోధనా కేంద్రం) ముంబై ప్రధాన కార్యాలయం మరియు దాని ప్రాంతీయ కేంద్రాల్లో యంగ్ ప్రొఫెషనల్స్-I (YP-I) కోసం మొత్తం ఎనిమిది (8) కాంట్రాక్టు పదవుల భర్తీకి వాక్-ఇన్-ఇంటర్వ్యూ, (హైబ్రిడ్ మోడ్) 30/12/2025 తేదీన ఉదయం 11:00 గంటల నుండి ఐకార్-సిర్కాట్ (ICAR-CIRCOT), ముంబైలో నిర్వహించబడుతుంది.

అర్హత, వేతనం, వయోపరిమితి, ఇంటర్వ్యూ, తేదీ & సమయం మొదలైన పూర్తి వివరాల కోసం అభ్యర్థులు ఐకార్-సిర్కాట్ (ICAR-CIRCOT) వెబ్‌సైట్‌ను సందర్శించవలసిందిగా కోరబడుతున్నారు: https://circot.icar.gov.in

Sd/- Senior Administrative Officer

(c) eenadu

తెనాలిలో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ప్రారంభం

జ్యోతి వెలిగిస్తున్న సినీ నటి మీనాక్షి చౌదరి, చిత్రంలో ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్, యాజమాన్య ప్రతినిధులు

తెనాలి టౌన్, న్యూస్‌టుడే: వస్త్ర ప్రపంచంలో ప్రత్యేక స్థానం పొందిన సౌత్ ఇండియా షాపింగ్ మాల్‌ను తెనాలిలో ప్రారంభించడం ఆనందంగా ఉందని సినీ నటి మీనాక్షి చౌదరి అన్నారు. పట్టణంలో కొత్తగా ఏర్పాటు చేసిన ఈ షాపింగ్ మాల్‌ను ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్‌తో కలిసి శుక్రవారం ఆమె ప్రారంభించి మాట్లాడారు. పండగల సంబరాన్ని ముందే ఆస్వాదించేలా, వైవిధ్య మోడల్స్ అందుబాటులో ఉన్న క్రమంలో కుటుంబసమేతంగా సందర్శించాలని కోరారు. ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. ఈ మాల్ యాజమాన్య ప్రతినిధులు ముగ్గురు తెనాలి పరిసరాలకు చెందినవారేనని చెప్పారు. ఇది తమ 37వ షోరూం అని, ఆంధ్రప్రాంతీయ ప్రజల అభిరుచులకు అనుగుణంగా వస్త్ర శ్రేణులను అందిస్తున్నామని సంస్థ డైరెక్టర్లు పేర్కొన్నారు. యాజమాన్య ప్రతినిధులు రాజమౌళి, ప్రసాదరావు, అభినవ్, సురేష్, కౌన్సిలర్ త్రిమూర్తి పాల్గొన్నారు.

తుళ్లూరులో లింగ సమానత్వ ప్రచారం నేడు

జిల్లాపరిషత్తు(గుంటూరు), న్యూస్‌టుడే: నయా చేతన 4.0(లింగ సమానత్వ ప్రచార కార్యక్రమం) రాజధాని ప్రాంత తుళ్లూరులో శనివారం మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ముఖ్య అతిథులుగా కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొంటారన్నారు. సీఆర్‌డీఏ నైపుణ్య హబ్ వద్ద జెండర్ రిసోర్స్ సెంటర్(జీఆర్‌సీ)ని మంత్రులు ప్రారంభిస్తారన్నారు. అన్ని శాఖల అధికారులు పాల్గొని నయా చేతన 4.0 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

ఆలయాల్లో చోరీలు.. ముగ్గురి అరెస్టు

తాడికొండ, న్యూస్‌టుడే: మండలంలోని రావెల గ్రామానికి చెందిన వ్యక్తులు ముఠాగా ఏర్పడి రాత్రిళ్లు ద్విచక్ర వాహనాలపై తిరుగుతూ వివిధ ఆలయాల్లో చోరీలు చేశారు. ఈ నేపథ్యంలో వారిలో ముగ్గుర్ని పోలీసులు అరెస్టు చేశారు. తాడికొండ సీఐ వాసు శుక్రవారం వివరాలు వెల్లడించారు. మండలంలోని బండారుపల్లి పోలేరమ్మ దేవస్థానంలో ఆగస్టులో రాత్రి వేళ హుండీ పగులకొట్టి సొత్తు చోరీ చేశారు. ఈ మేరకు.. అర్చకుడు గుంటుపల్లి సాంబశివరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు గుడిలో సీసీ కెమెరాలు పరిశీలించారు. ఆ దృశ్యాలను ఆధారంగా చేసుకుని తాడికొండ అడ్డరోడ్డు వద్ద శుక్రవారం అనుమానంగా తిరుగుతున్న ఎమ్మెల దవీదు (డేవిడ్), దొడ్డ యహోషువా, సయ్యద్ మస్తాన్ బాబులను అదుపులోకి తీసుకుని విచారించగా వారు చోరీ చేసినట్లు ఒప్పుకున్నారు. వీరు గతంలో తాడికొండ, పెదకూరపాడు, మేడికొండూరు, అమరావతి మండలాల్లో ఇదే తరహాలో మొత్తం పది చోరీలు చేశారు. వీరి నుంచి 632 గ్రాముల వెండి వస్తువులు, రూ.70 వేలు నగదు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. ముగ్గుర్ని మంగళగిరి కోర్టులో హాజరు పరిచారు. ఈ కేసులో మరో ఇద్దరు పరారీలో ఉన్నారు.

91.9FM Vijayawada ఈఎఫ్‌ఎమ్ కార్యక్రమాలు
శనివారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ. 5 - ఉ. 7
ఈ-మార్నింగ్స్	ఉ. 7 - ఉ. 11
నవ్వా నేనా	ఉ. 11 - మ. 2
సత్యభామ	మ. 2 - సా. 5
కాలేజ్ స్టైల్	సా. 5 - రా. 9
ఈఎఫ్‌ఎం సరాగాలు	రా. 9 - రా. 11
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా. 11 - తె. 5

/Eenadufm
For Advertising on Eenadu FM Contact 80080 03297

పేద విద్యార్థులకు భరోసా

నీట్, జేఈఈ మెయిన్స్‌కు ప్రత్యేక శిక్షణ

జిల్లాపరిషత్తు(గుంటూరు), న్యూస్‌టుడే

ప్రభుత్వం సరఫరా చేసిన మెటీరియల్‌ను చూపుతున్న విద్యార్థులు, ప్రిన్సిపల్, అధ్యాపకులు

దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో ప్రవేశాలకు ఎన్‌టీఏ నిర్వహించే నీట్, జేఈఈ మెయిన్స్ పరీక్షలకు పేద విద్యార్థులను సన్నద్ధం చేస్తున్నారు. వారిలో సహజ ప్రతిభకు మెలకువలు నేర్పించడం ద్వారా ఆత్మవిశ్వాసం నింపుతున్నారు. గుంటూరు నగర శివారు అడవితక్కెళ్లపాడు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ బాలుర గురుకులం కేంద్రంగా అధ్యాపకులు ఇందుకోసం విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు.

* గుంటూరు నగరం గోరంట్లలో ప్రైవేటు భవనంలో 2015లో బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యార్థులకు నీట్, జేఈఈ పరీక్షలకు ప్రత్యేకంగా శిక్షణ తరగతులను అప్పటి తెదేపా ప్రభుత్వం ప్రారంభించింది. ప్రత్యేక నిపుణులతో శిక్షణ ఇవ్వడంతో పలువురు విద్యార్థులు ఐఐటీ విద్యా సంస్థల్లో చేరారు. కొందరు విద్యార్థులు వైద్య విద్య ఎంబీబీఎస్ సీట్లు సాధించారు.
* 2019-24లో వైకాపా ప్రభుత్వం అద్దె భవనాల నిర్వహణ భారం పేరుతో నీట్, జేఈఈ శిక్షణ కేంద్రాన్ని అడవితక్కెళ్లపాడులోని అంబేడ్కర్ బాలుర గురుకులానికి మార్చడం జరిగింది.
* 2025లో కూటమి ప్రభుత్వం నీట్, జేఈఈ శిక్షణ కేంద్రాలను మూడు నుంచి 10కి పెంచి ప్రత్యేక శిక్షణ ఇస్తోంది. ప్రైవేటు అధ్యాపకులతో బోధనా తరగతులు నిర్వహిస్తోంది. అడవితక్కెళ్లపాడులో గురుకులం అధ్యాపకులు బోధనా తరగతులు నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఉమ్మడి గుంటూరు జిల్లాతో పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన పేద విద్యార్థులు ప్రవేశ పరీక్షలో ప్రతిభ చూపి సీట్లు పొందారు.
* ఓ వైపు ఇంటర్ చదువుతూనే బైపీసీ విద్యార్థులు నీట్, ఎంపీసీ విద్యార్థులు జేఈఈ మెయిన్స్‌కు సిద్ధమయ్యేలా తర్ఫీదు ఇస్తున్నారు. 2025 బ్యాచ్ విద్యార్థులకు కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా మెటీరియల్‌ను నిపుణులతో రూపొందించి ఉచితంగా పంపిణీ చేసింది. సీనియర్ బైపీసీ విద్యార్థులు 23 మంది, ఎంపీసీ విద్యార్థులు 59 మంది ఉన్నారు. జూనియర్ బైపీసీ విద్యార్థులు 24 మంది, ఎంపీసీ విద్యార్థులు 34 మంది శిక్షణ పొందుతున్నారు. జేఈఈ మెయిన్స్ పరీక్షలు 2026, జనవరి 21 నుంచి ప్రారంభం కానుండడంతో అందుకు తగ్గట్టుగా కార్యాచరణ అమలు చేస్తున్నారు.

పక్కాగా కార్యాచరణ ప్రణాళిక అమలు

ఉదయం 5 గంటలకు విద్యార్థులను నిద్రలేపిన తర్వాత 5.30 గంటల వరకు కాలకృత్యాలు తీర్చుకుంటారు. 5.30కి ఆసనాలు, ధ్యానం, వ్యాయామం చేయిస్తారు. 6 నుంచి 9 గంటల వరకు స్టడీఅవర్స్‌లో సాధన చేస్తారు. 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రెగ్యులర్ తరగతులు ఉంటాయి. సాయంత్రం 6 నుంచి 7 వరకు.. రాత్రి 9 నుంచి 10 వరకు పునఃశ్చరణ తరగతులు నిర్వహిస్తారు. పోషకాహారం తీసుకోవడం, నిర్ణీత కాలవ్యవధిలో నిద్ర పోవడం, ఆరోగ్య సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తారు. ఎక్కువ మంది విద్యార్థులు నీట్, జేఈఈలో ర్యాంకులు సాధించి సీట్లు పొందేలా అధ్యాపకులు తర్ఫీదు ఇస్తున్నారని గురుకులం ప్రిన్సిపల్ ఆనంద్‌బాబు తెలిపారు.

జిల్లా సమగ్ర వ్యవసాయ ప్రణాళిక రూపొందించండి

మాట్లాడుతున్న కలెక్టర్ తమీమ్ అన్సారియా

జిల్లాపరిషత్తు(గుంటూరు), న్యూస్‌టుడే: జిల్లా సమగ్ర వ్యవసాయ కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా.. అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయం ఎస్.ఆర్.శంకరన్ సమావేశ మందిరంలో 'రైతన్నా మీకోసం' కార్యక్రమంలో భాగంగా వ్యవసాయం, అనుబంధ రంగాల జిల్లా స్థాయి సదస్సు జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ స్వర్ణాంధ్ర విజన్ ప్రణాళికలో భాగంగా వ్యవసాయం లాభదాయ పరిశ్రమ స్థాయిలో ఉండాలని ప్రభుత్వం నిర్దేశించినందున అందుకనుగుణంగా ప్రణాళిక రూపొందించాలన్నారు. పంట వేసిన ప్రతి ఎకరాకు ఆదాయం లభించేలా చూడాలని తెలిపారు. జిల్లా వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు ఎం.పద్మావతి, డ్వామా ప్రాజెక్టు డైరెక్టరు వి.శంకర్, శాస్త్రవేత్త సి.వి.రమణ ఆయా శాఖల ద్వారా చేపట్టనున్న కార్యక్రమాలను వివరించారు. ప్రగతి శీల రైతులు ప్రకృతి వ్యవసాయం గురించి వివరించారు.

◆ జిల్లా పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు కేవీవీ సత్యనారాయణ, జిల్లా ఉద్యాన శాఖ ఉప సంచాలకులు రవీంద్రబాబు, జిల్లా మత్స్య శాఖ అధికారి పి.ఎన్.కిరణ్‌కుమార్, శాస్త్రవేత్తలు చంద్రమోహన్‌రెడ్డి, శైలజ, జిల్లా జలవనరుల శాఖ ఎస్ఈ వెంకటరత్నం, ప్రగతి శీల రైతులు పాల్గొన్నారు.

నందివెలుగు మీదుగా తెనాలికి బస్సు సర్వీసులు

పట్నంబజారు, న్యూస్‌టుడే: గుంటూరు నుంచి వయా నందివెలుగు మీదుగా తెనాలికి బస్సు సర్వీసులను శనివారం నుంచి తిరిగి కొనసాగిస్తున్నట్టు గుంటూరు-2 డిపో మేనేజర్ సునీత ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్టీసీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఉదయం 8.10 గంటలకు, మధ్యాహ్నం 3.30 గంటలకు, సాయంత్రం 6.30 గంటలకు సర్వీసులు ఉంటాయన్నారు.

సైకిల్‌పై శబరిమలకు..

సైకిల్‌పై వెళుతున్న యువకులు

పెదనందిపాడు: కాకినాడ నుంచి (మాధవపట్నం) శబరిమలకు 1377 కిలోమీటర్లు సైకిల్‌పై బయలుదేరిన బి.దుర్గాప్రసాద్, భరత్‌కుమార్, లవబాబు, వి.దుర్గాప్రసాద్ శుక్రవారం పెదనందిపాడుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా వారు నాగులపాడు సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవాలయాన్ని సందర్శించి తిరిగి బయలుదేరారు గ్రామస్థులు వారికి వారలు పోశారు. రోజుకు 80 నుంచి 100 కిలోమీటర్లు ప్రయాణిస్తున్నట్లు వారు చెప్పారు. రాత్రిళ్లు దేవాలయాల్లో బస చేస్తున్నామని.. జ్యోతి దర్శనం నాటికి శబరిమల చేరతామని పేర్కొన్నారు.

పీఆర్ కమిషనర్ కార్యాలయానికి బొల్లాపల్లి ఎంపీడీవో

జిల్లాపరిషత్తు(గుంటూరు), న్యూస్‌టుడే: ఉమ్మడి గుంటూరు జిల్లా బొల్లాపల్లి ఎంపీడీవో మాధురిని విధుల నుంచి రిలీవ్ చేస్తూ జడ్పీ సీఈవో వి.జ్యోతిబసు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆమెను తాడేపల్లిలోని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కార్యాలయానికి అటాచ్ చేయాలని కమిషనర్ ఆదేశించడంతో విధుల నుంచి రిలీవ్ చేశారు. ఆమె స్థానంలో డిప్యూటీ ఎంపీడీవో షేక్ గౌస్ మొహిద్దీన్ అలీని పూర్తి అదనపు బాధ్యతలతో ఎంపీడీవోగా నియమించారు. ఇప్పటికే కాకుమాను ఎంపీడీవో యుగకీర్తిని విధుల నుంచి రిలీవ్ చేసి పీఆర్ కమిషనర్ కార్యాలయానికి పంపిన విషయం విదితమే.

బ్రాయిలర్ ధరలు
(కిలో (కి రూ.లలో)

వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర - 125, రిటైల్ ధర - 152, చికెన్ విత్‌స్కిన్ - 220, చికెన్ స్కిన్‌లెస్ - 251.

కృష్ణా జిల్లాలో: వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర -120 రిటైల్ ధర 147 చికెన్ విత్ స్కిన్ - 213, చికెన్ స్కిన్‌లెస్ - 243.

అమరావతి పౌల్ట్రీ ఫార్మర్స్ & ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర - 132, 141, 152 చికెన్ విత్ స్కిన్ - 252 చికెన్ స్కిన్‌లెస్ - 262.

6ఏ కేసుల నమోదు

జిల్లాపరిషత్తు: ఈ నెల 10న చిన కాకానిలో బెండేడ్ బయో డీజిల్ అక్రమ వ్యాపారాన్ని గుర్తించి ట్యాంక్ బ్రౌజర్‌ను పీపాలను, 250 లీటర్ల బయో డీజిల్‌ను స్వాధీనపర్చుకుని నిర్వాహకుడు బి.శ్రీనివాసులుపై 6ఏ కేసు నమోదు చేసినట్లు డీఎస్‌వో పి.కోమలిపద్మ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 11న మంగళగిరి, గుంటూరు పౌర సరఫరాల డిప్యూటీ తహసీల్దార్లు కలిసి మంగళగిరి నగరంలో గృహ ఎల్‌పీజీ సిలిండర్లను వాడుతున్న హోటళ్లపై తనిఖీలు నిర్వహించి ఏడు హోటళ్లపై 6ఏ కేసులు నమోదు చేసి వారి నుంచి 33 ఎల్పీజీ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారన్నారు. శుక్రవారం తనకు వచ్చిన సమాచారంతో పెదకాకాని మండలంలో ఎఫ్‌పీ షాపు నంబర్ 072712లో తనిఖీలు నిర్వహించామన్నారు. ఆ దుకాణంలో 17.50 క్వింటాళ్ల బియ్యం అదనంగా, 88 పంచదార ప్యాకెట్లు 75 కిలోల జొన్నలు అదనంగా ఉన్నట్లు గుర్తించామన్నారు. డీలర్ కె.సాంబయ్యపై 6ఏ కేసు నమోదు చేశామని వివరించారు.

మిర్చి యార్డు సమాచారం (నిన్నటి ధరలు)

వచ్చిన బస్తాలు:	31,613
అమ్మకాలు:	36,275
నిల్వలు:	6,263

నాన్ ఏసీ కామన్ వెరైటీ (క్వింటా రూ.ల్లో)

334	10,000-17,000
నంబర్ 5	11,500-15,400
273	10,500-14,000
341	10,500-16,500
సూపర్10	11,500-16,000

నాన్ ఏసీ స్పెషల్ వెరైటీ

తేజ	10,000-15,400
బాడిగ	10,500-16,500
దేవనూరు డీలక్స్	11,000-16,600
ఆర్మూర్	10,500-12,600

ఏసీ కామన్ వెరైటీ

334	10,500-16,800
నంబర్ 5	11,000-15,300
341	11,000-16,500
4884	11,500-14,300
సూపర్10	12,000-16,500

ఏసీ స్పెషల్ వెరైటీ

తేజ	11,000-14,800
బాడిగ	10,000-16,500
దేవనూరు డీలక్స్	10,500-16,000
తాలు	5,200-7,500

- న్యూస్‌టుడే, మిర్చియార్డు

EENADU e Classifieds

BUSINESS SERVICES

బంగారం బ్యాంకులలో/ఏ ఇతర ప్రైవేటు సంస్థలలో తాకట్టులో ఉన్నవి విడిపించి ఈరోజు మార్కెట్ ధర ప్రకారం కొనబడును. (స్పాట్ క్యాష్). Ph: 81422 92071.

SAREES

పాతపట్టు చీరలు: కంచి, వెంకటగిరి, గద్వాల్ ప్యూర్ జరీ చీరలు మీ ఇంటి వద్దనే 1000/- నుండి లక్ష రూ|| దాకా కొనబడును. ✆ 81251 68645.

REAL ESTATE

GENERAL

ఇల్లు ఇళ్ళ స్థలాలు, రాజధానిలో ప్లాట్స్, జనచైతన్య ప్లాట్స్ కొనాలన్నా, అమ్మాలన్నా సంప్రదించగలరు. పవన్‌చంద్ కన్సల్టెన్సీ. గుంటూరు. 89780 56257.

FLAT FOR SALE

GENERAL

23 లక్షలకే రాజధాని అమరావతి హైవే మీద గ్రేటెడ్ కమ్యూనిటీ నందు 2BHK ఫ్లాట్స్ కలవు ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే సం|| 89196 28403.

గుంటూరు JKC కాలేజి రోడ్డు, ఓరియన్‌హోటల్ ప్రక్కన "సరయు అపార్ట్‌మెంట్" 2వ ఫ్లోర్-1050SFT W/F ఫ్లాట్ అమ్మకమునకు కలదు. 95811 37952.

మాచర్ల, శ్రీశైలం రోడ్, అఖిల టవర్స్ 3ఫ్లోర్‌లో 1250 చ.అ.ల ఫ్లాట్ SBI వేలం ద్వారా అమ్మకం రిజర్వ్ ధర : 25లక్షలు 99663 93649.

HOUSE FOR SALE

GENERAL

గుంటూరు, నెహ్రూనగర్ 2వ లైన్, 160 చ||గ||, నార్త్ ఫేస్, G+1, నెలకి 20వేలు అద్దె వచ్చుచున్న ఇల్లు అమ్మకం. నోబ్రోకర్స్. ✆ 83175 83065.

గుంటూరు శ్రీనివాసరావుపేట, 60 అ||ల రోడ్డు, సౌత్ ఫేస్ 58 గజాలలో G+1హౌస్ రాఘవయ్య పార్కు దగ్గర, అమ్మకం. నోబ్రోకర్స్. ఓనర్: ✆ 97312 17728.

PLOT FOR SALE

VINUKONDA

వినుకొండ దొనకొండ 133 గజాలు (2.75 సెంట్లు) ఇంటి స్థలం కేవలం 99999/- మాత్రమే. స్పాట్ రిజిస్ట్రేషన్. ఫోన్: 9398621767.

GENERAL

133.33 Sq.Yds. కేవలం 1,00,000/- మాత్రమే. వినుకొండ, పల్నాడు డిస్ట్రిక్ట్‌లో లిమిటెడ్ ఆఫర్. ఫోన్: 9133633855.

హరివిల్లు ప్రాజెక్ట్ vja 15 ని.లో 26L ప్లాటు 23 లక్షల 80 వేలకే. అమరావతి ORR 1 kmలో కంకిపాడు డాక్టర్స్ Cly 180 గ: 9550763551.

TO LET

COMMERCIAL

గుంటూరు, పట్టాభిపురం, హైమ హాస్పిటల్ దగ్గర, 3 ఫ్లోర్స్ బిల్డింగ్ (ఒక్కొక్క ఫ్లోర్ 1030 చ||అ||) ఆఫీస్/ క్లినిక్స్/ లాబ్స్‌కు అద్దెకు కలదు. 63094 12485.

JOBS

Wanted Civil Site Engineer Exp Must, Accountant 3-4 Exp, Tally Must, Watchman with Family for Godowns at B K Palem Village, Kakumanu Mandal, Guntur Dist. 9849066516.

Wanted Ex Female Telecallers cum Computer Operators in Educational Consultancy GNT. Sal: 15kto20k, Q: Degree, 9052975353.

Req. of DRA & Non DRA Banking Collections, Field Exec: 16K- 22K, T/Callers: 12K- 18K. Vijayawada. ✆ 8121618919, 8978043042.

Required Tally Accountant with GST Knowledge for Individuals Part Time/ Full Time. ✆ 93919 33861 & 98481 33861.

URGENTLY Hiring female Telecallers, Freshers/Experienced, Inter & above, Naidupeta, Guntur - 95023 53106.

WANTED Sales representative -4 no's, Experience: 0-2 years. Qul: 10+2/ Graduate 2 wheeler must. Age: 20-30 years. Local Candidates preferred. Cont: 9866127777 & Email Id: sales@amnaya.co.in.

Need ENT EMRG Physician, CMO's, Nurses, Receptionist, Pro's Sriram Hospital, Ongole. Call & CV to 98495 95190, 76600 27789.

టైటానిక్ శారీస్ & రెడీమేడ్ షోరూం నందు సేల్స్‌మెన్స్, హెల్పర్స్ (M/F) కావలెను. ఆకర్షణీయమైన జీతం + కమీషన్ కలదు. జిన్నాటవర్ సెంటర్ దగ్గర. గుంటూరు. 0863-2210927.

గుంటూరులోని రియల్‌బూమ్ రియల్‌ఎస్టేట్ సర్వీసెస్ నందు పని చేయుటకు కంప్యూటర్ ఆపరేటర్స్ (50) టెలీకాలర్స్ (10) DDOలు (10) కావలెను. 99920 82456.

తుళ్లూరు మం, అనంతవరం గ్రామంలో స్టోన్ క్రషర్ ఆఫీస్ నందు 8-12 సం|| అనుభవమున్న అకౌంటెంట్ (Male) కావలెను. 80082 95361.

AGM/RM/BM కావలెను. P.G., వివిధ రంగాలలో 10సం|| అనుభవం, 45సం|| లలోపువారు గుంటూరులో పనిచేయుటకు రెజ్యూములను kamathamjob@gmail.com కు పంపగలరు.

టీచర్లు కావలెను : 8th & 9th E.M క్లాసులకు ఇంగ్లీష్ & సోషల్ బోధించుటకు అర్హత, అనుభవము కలిగిన పార్ట్‌టైం టీచర్లకు వెంటనే కావలెను. విశ్వజ్యోతి పబ్లిక్ స్కూల్ 1వ లైను, ఇందిరానగర్ కాలనీ, సంగడిగుంట గుంటూరు. 9394101357.

మంగళగిరి, కాజా దగ్గర ఫుడ్ కోర్ట్‌నందు సెక్యూరిటీ గార్డ్స్ కావలెను. జీతం: 12,000/. డ్యూటీ : 8 గం|| 87904 72233, 81436 88224.

సివిల్‌లో 2 to 5 yrs. అనుభవం గల B.Tech చదివిన సివిల్ ఇంజనీర్లుకావలెను. గుంటూరులో కంపెనీలో పనిచేయుటకు ✆ 94901 57852.

గుంటూరు మాస్టర్ మైండ్స్ కాలేజి నందు హాస్టల్ ఇన్‌ఛార్జిన్, వార్డెన్స్‌గా పనిచేయుటకు పురుషులు కావలెను. జీతము: 12000/- నుండి 15000/- వరకు ఇవ్వబడును. (ఉచిత భోజనము వసతి కల్పించబడును) విద్యా అర్హతలు: ఇంటర్ & డిగ్రీ వయస్సు: 22 సంవత్సరములపైన ఉండవలెను. వివరములకు సంప్రదించగలరు. ✆ 9248733372.

గుంటూరు మాస్టర్ మైండ్స్ కాలేజి నందు క్యాంపస్ ఇన్‌ఛార్జిన్, క్లాస్ ఇన్‌ఛార్జిన్‌గా పనిచేయుటకు పురుషులు కావలెను. జీతము 14000/- నుండి 21000/- వరకు ఇవ్వబడును. అర్హతలు: ఇంటర్ నుండి పి.జి వరకు, వయస్సు: 22 సంవత్సరాలు నుండి 45 సంవత్సరాలు వరకు ఉండవలెను. గుంటూరు లోకల్ వ్యక్తి అయ్యిఉండాలి. సంప్రదించగలరు. ✆ 8978480429.

గుంటూరులోని ప్రముఖ కళాశాల ఉమెన్స్ రెసిడెన్షియల్ హాస్టల్‌లో పనిచేయుటకు లేడీ రెసిడెన్షియల్ వార్డెన్ (శాఖాహారులు మాత్రమే) కావలెను. ✆ 83310 33743.

WEB designing, మల్టీమీడియా, యూట్యూబ్ వీడియో వర్క్ పనిచేయుటకు ఎడిటింగ్ తెలిసిన వ్యక్తి హాస్పిటల్లో కావలెను. యర్రాన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, కొత్తపేట, గుంటూరు. సం: 8019559657, 9949125425, 91334 30333.

గుంటూరు శ్యామలానగర్‌లోని డాక్టర్ గారి ఇంట్లో పనిచేయుటకు భార్యభర్తలు కావలెను. ఉచిత వసతి కలదు. సం: 8019559657, 93982 81363, 91334 30333.

గవర్నమెంట్ హాస్పిటల్‌లో ఔట్‌సోర్స్ డేటా ఎంట్రీ చేయుటకు కంప్యూటర్ స్పీడ్ టైపింగ్‌లో అనుభవమున్న ఆపరేటర్స్ కావలెను. 88850 50664, 99087 80954.

శ్రీనిధి ఎంటర్ ప్రైజెస్‌వారి అద్దంకి ఆఫీసులో పనిచేయుటకు కంప్యూటర్ ఆపరేటర్ (ట్యాలీ) తెలిసినవారు కావలెను. అద్దంకికి చెందిన వారై ఉండాలి. 9247424587.

మా రియల్ ఎస్టేట్ కంపెనీకి మార్కెటింగ్ లీడర్స్, గృహిణులు, Govt/ pvt & Rtd వారు, LIC /చిట్స్ / ఇన్సూరెన్స్ /సాఫ్ట్‌వేర్స్ /NRIలు కావలెను. ✆ 9502822335.

MARKETING/ SALES

Wanted Marketing Managers. Simple & Smart Work using Mobile, Work from any where, Best salary & incentives, Special offer for Marketing Experience & Retired people. ✆ 91823 48839.

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

Book your 5 lines Classified Colour Rs.770/- 3Ads Package Rs.1945/-
5 lines Classified B/W Rs.650/- 3Ads Package Rs.1625/-
ప్రకటనపై 5% జి.ఎస్.టి. అదనం

తక్కువ బడ్జెట్‌లో మీ అవసరాలు తీర్చే ఏకైక మార్గం.. ఈనాడు లో ప్రకటన ఇవ్వటం
పూర్తి వివరాలకు సంప్రదించండి: 8008510541

దంతాలు లేవా? అన్ని రకాల ఆహార పదార్థాలు తినలేకపోతున్నారా?
ఇంప్లాంట్స్‌తో దృఢమైన పళ్ళు మీ సొంతం చేసుకోండి
డా. మానసారెడ్డి గారు
ఉచిత దంత చికిత్సలు EHS (ఎంప్లాయిస్ హెల్త్) కార్డు, CGHS & ఆరోగ్య భద్రత ద్వారా
EMI సౌకర్యం కలదు
Dr. Kiran's SMILE GROUP of Dental Hospitals Pvt. Ltd.
Andhra Pradesh | Telangana | Karnataka | Kuwait
అయ్యప్పస్వామి గుడి ఎదురుగా, బృందావన్ గార్డెన్స్, గుంటూరు
కాల్: 95502 31862

SHRIRAM Finance
శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్
ఆఫీస్ చిరునామా: 29-37-141, 2వ ఫ్లోర్, రామ మందిరం దగ్గర, ఏలూరు రోడ్డు, విజయవాడ - 520002
(రూల్ 8(1) ప్రకారం) **భౌతిక స్వాధీనత ప్రకటన** (స్థిరాస్తి కొరకు)
ప్రదేశం : విజయవాడ
తేదీ : 11-12-2025
అధీకృత అధికారి శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్

కెనరా బ్యాంక్ Canara Bank
ప్రాంతీయ కార్యాలయం : గుంటూరు
స్థిరాస్తుల అమ్మకానికి ఇ-వేలం అమ్మకం ప్రకటన
ఇ-వేలం తేది: 20-01-2026, ఉ|| 02.00 గం.ల నుండి సా|| 04.00 గం.ల వరకు
తేది: 12-12-2025, ప్రదేశం: గుంటూరు

LIC HFL LIC HOUSING FINANCE LTD
LIC హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్
ఇ-వేలం అమ్మకం ప్రకటన
తేది: 12.12.2025, ప్రదేశం: విజయవాడ

మంగళగిరి

• మంగళగిరి • తాడికొండ • ప్రత్తిపాడు

విద్యుత్తు సమస్యలు సత్వరమే పరిష్కరిస్తాం

మాట్లాడుతున్న విశ్రాంత సీనియర్ జడ్జి విక్టర్ ఇమ్మనుయేలు, చిత్రంలో అధికారులు

తాడేపల్లి, మంగళగిరి, న్యూస్‌టుడే : విద్యుత్తు వినియోగదారుల సమస్యలు చెబితే సత్వరమే పరిష్కారం చూపుతామని వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక (సీజీఆర్ఎఫ్) ఛైర్మన్, విశ్రాంత సీనియర్ జడ్జి విక్టర్ ఇమ్మనుయేలు తెలిపారు. మంగళగిరిలోని చిల్లపల్లి నాగేశ్వరరావు కల్యాణ మండపంలో విద్యుత్తు వినియోగదారుల అదాలత్, అవగాహన, ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థ ఆధ్వర్యంలో విద్యుత్తు వినియోగదారుల సమస్యల పరిష్కార వేదికను శుక్రవారం నిర్వహించారు. రెండేళ్ల లోపు ఉన్న విద్యుత్తు సమస్య ఏదైనా ఉంటే తమ దృష్టికి తీసుకు రావచ్చని ఆయన తెలిపారు. అదనపు లోడు కావాల్సినవారు దరఖాస్తు చేసుకోవచ్చని, కేటగిరిలో మార్పులుంటే పరిష్కారం చూపుతామని పేర్కొన్నారు. ఏడు విద్యుత్తు సర్కిల్ కార్యాలయాల పరిధిలో ప్రతి నెల 6 లేదా 7 తేదీల్లో సదస్సులు నిర్వహిస్తున్నామని చెప్పారు. అదాలత్‌లో 22 ఫిర్యాదులు అందాయి. 16 అక్కడికక్కడే పరిష్కరించారు. మరో ఆరు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని సూచించారు. విద్యుత్తు శాఖ సాంకేతిక సభ్యుడు కృష్ణ నాయక్, ఆర్థిక సభ్యుడు కృష్ణ, సీఆర్‌పీ ఎస్ఈ శ్రీనివాసరావు, ఈఈ సంజీవరావు, డీఈఈ సురేష్‌బాబు, సిబ్బంది పాల్గొన్నారు.

సేవా కార్యక్రమాలు అభినందనీయం

ప్రసంగిస్తున్న ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్

తుళ్లూరు, న్యూస్‌టుడే : చనిపోయిన కుమారుడి పేరున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న షణ్ముఖ సాయి ఛారిటబుల్ ట్రస్ట్ స్థాపకుడు కొమ్మా ప్రకాశరావు సేవలు అభినందనీయమని తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్ పేర్కొన్నారు. తుళ్లూరు మండలం హరిశ్చంద్రపురంలో షణ్ముఖ సాయి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శుద్ధ జల కేంద్రాన్ని శుక్రవారం పూజలు చేసి.. ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పుట్టిన ప్రతి మానవుడు చనిపోక తప్పదని, కానీ చనిపోయిన కుమారుడి పేరుతో ట్రస్ట్ ఏర్పాటు చేసి.. మొక్కలు నాటడం, పేద విద్యార్థులకు ట్యూషన్ చెప్పించటం, తక్కువ ధరకే శుద్ధ జలం సరఫరా చేస్తూ కుమారుడి ఆత్మకు శాంతి కలిగేలా ప్రకాశరావు చేస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో తెదేపా నాయకులు కొమ్మినేని కోటేశ్వరరావు, ధనేకుల వెంకట సుబ్బారావు, కృష్ణారావు, సత్యనారాయణ, రంగా, శంకరరావు, పంచాయతీ కార్యదర్శి శివ సత్యనారాయణ, గ్రామస్థులు పాల్గొన్నారు.

అవసరాలకు తగ్గట్టుగా మార్కెట్ యార్డు ఆధునికీకరణ

శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న ఏఎంసీ ఛైర్మన్ కిరణ్‌కుమార్, డైరెక్టర్లు

మంగళగిరి, మంగళగిరి గ్రామీణ : వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలన్న సీఎం చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా మంత్రి నారా లోకేశ్ రైతాంగ అవసరాలపై ప్రత్యేక దృష్టి సారించారని మంగళగిరి వ్యవసాయ మార్కెట్ యార్డు ఛైర్మన్ ఊట్ల కిరణ్‌కుమార్ తెలిపారు. యార్డు ఆవరణలో డైరెక్టర్లతో కలసి రూ.37.70 లక్షలతో చేపట్టే వివిధ అభివృద్ధి పనుల శిలాఫలకాన్ని ఆయన శుక్రవారం ఆవిష్కరించారు. రైతులు పంట ఉత్పత్తులు భద్రపరుచుకునేందుకు [illegible] చేపట్టామని, ఇందుకు నిధులు మంజూరు చేశారని చెప్పారు. వ్యవసాయ యంత్ర పరికరాలు, పంట ఉత్పత్తులకు మార్కెట్ ధర వచ్చే వరకు యార్డులో భద్రపరిచే సౌలభ్యం కల్పించనున్నట్లు చెప్పారు. వైస్ ఛైర్మన్ యర్రగుంట్ల భాగ్యరావు, సొసైటీ అధ్యక్షుడు గాదె పిచ్చిరెడ్డి, డైరెక్టర్లు జగ్గారపు నాగకుమారి, బైరపోయిన పద్మావతి పాల్గొన్నారు.

మహిళల కుట్టు శిక్షణ కేంద్రం ప్రారంభం

కేంద్రాన్ని ప్రారంభిస్తున్న నార్నె బాబు, సాంబశివరావు తదితరులు

వింజనంపాడు (వట్టిచెరుకూరు): మండలంలోని వింజనంపాడులో గ్రామీణ యూనియన్ బ్యాంక్ స్వశక్తి పథకంలో భాగంగా శుక్రవారం మహిళలకు కుట్టు శిక్షణ కేంద్రం ప్రారంభమైంది. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చొరవతో ప్రత్తిపాడు మార్కెట్ యార్డు వైస్ ఛైర్మన్ నార్నె బాబు దీన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో డైరెక్టర్ సందీప్, సర్పంచి నార్నె రాజ్యలక్ష్మి, ఎంపీటీసీ ఉప్పుటూరి సుజాత, మాజీ సర్పంచి చింపి రయ్య, తెదేపా నాయకులు మర్రి సాంబశివరావు, యడ్లపల్లి వాణి, ఆర్గనైజర్ నెట్టెంరాజా శ్రీనివాస్ పాల్గొన్నారు.

14న ఆనంద శరణాలయ వార్షికోత్సవం

మంగళగిరి గ్రామీణం, న్యూస్‌టుడే : మండలంలోని చినకాకాని ఫైన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆనంద శరణాలయం ఏడో వార్షికోత్సవం 14న సాయంత్రం 6 గంటలకు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు డీజీ నాయక్, సంధ్యారాణి శుక్రవారం తెలిపారు. దాతలు, శ్రేయోభిలాషులు హాజరు కావాలని కోరారు.

గ్రామీణ కుర్రాళ్లు.. ఆటల్లో మెరికలు

మేడికొండూరు, న్యూస్‌టుడే

గ్రామీణ వ్యవసాయ కుటుంబంలో పుట్టినా... ఫుట్‌బాల్ ఆటలో రాణిస్తున్నారు. ఇప్పటికే జిల్లా, రాష్ట్ర, జాతీయ, సౌత్ జోన్ స్థాయి పోటీల్లో ఆడారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆధ్వర్యంలో దాని పరిధిలో నవంబరు 26, 27 తేదీల్లో నిర్వహించిన ఎంపికల్లో ప్రతిభ చూపి ఏఎన్‌యూ జట్టుకు ఎంపికయ్యారు. కేరళ రాష్ట్రం కాలికట్ యూనివర్సిటీలో ఈనెల 24 నుంచి 30 వరకు నిర్వహించే సౌత్ ఇండియా ఫుట్‌బాల్ పోటీల్లో ఏఎన్‌యూ యూనివర్సిటీ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు. ఇలా తోటి విద్యార్థులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. మేడికొండూరు, ఫిరంగిపురం మండలాలకు చెందిన డిగ్రీ కళాశాల విద్యార్థులు.

మాది మేడికొండూరు మండలం కొర్రపాడు. అమ్మ, నాన్న బత్తుల నరసింహారావు, లూర్దుమేరీ. వ్యవసాయం పనులు చేస్తుంటారు. డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నాను. జిల్లా స్థాయిలో 10, రాష్ట్ర స్థాయి 10, జాతీయ స్థాయి స్కూల్ గేమ్స్‌లో 1, సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ స్థాయిలో ఒకసారి ఆడాను. జిల్లాస్థాయి పోటీల్లో రెండు వెండి పతకాలు సాధించా. ఆటల్లో రాణించి ఫిజికల్ డైరెక్టర్‌గా ఉద్యోగం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. **-బత్తుల భరత్**

★ మాది ఫిరంగిపురం. తల్లిదండ్రులు దుగ్గిం జీవరత్నం (లేటు), మల్లేశ్వరి. డిగ్రీ మూడో ఏడాది చదువుతున్నా. జిల్లాస్థాయి పోటీల్లో 15, రాష్ట్ర స్థాయిలో 5, యూనివర్సిటీ స్థాయిలో రెండుసార్లు ఆడాను. రాష్ట్ర స్థాయి పోటీల్లో కాంస్యం వచ్చింది. ఫుట్‌బాల్‌లో రాణించి మంచి క్రీడాకారుడిగా గుర్తింపు తెచ్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నా. **- దుగ్గిం జీవరత్నం**

మాది ఫిరంగిపురం. అమ్మ, నాన్న బోయనపల్లి ఏసోబు, సుకన్య. పొలం పని చేస్తుంటారు. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నా. జిల్లా స్థాయిలో 15, రాష్ట్ర స్థాయిలో 5, సౌత్ జోన్ పోటీల్లో రెండుసార్లు ఆడాను. ఆయా పోటీల్లో ధ్రువపత్రాలు అందుకున్నాను. జిల్లా స్థాయి పోటీల్లో రెండుసార్లు వెండి పతకాలు వచ్చాయి. క్రీడల్లో రాణించి మంచి పేరు తెచ్చుకోవాలన్నది లక్ష్యం. **-చక్రి**

పీహెచ్‌సీ పరిశీలన

వైద్యురాలు ఇందిరతో మాట్లాడుతున్న అదనపు సంచాలకుడు అనిల్‌కుమార్

దుగ్గిరాల, న్యూస్‌టుడే : రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖ అదనపు సంచాలకుడు కేవీఎస్ఎన్ అనిల్‌కుమార్ శుక్రవారం దుగ్గిరాల పీహెచ్‌సీని తనిఖీ చేశారు. పునరుత్పత్తి, శిశు ఆరోగ్య కార్యక్రమం అమలు తీరు, వివరాలు ఎలా కంప్యూటరీకరిస్తున్నారో పరిశీలించారు. డాక్టర్ ఇందిరతో మాట్లాడారు. ల్యాబ్, మందులు ఇచ్చే గది, రికార్డులు పరిశీలించి సూచనలు చేశారు. కుటుంబ సంక్షేమ శాఖ కార్యక్రమ అధికారి డాక్టర్ సతీష్, సమాజ ఆరోగ్య అధికారి సునీత, డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ అధికారి వంకదార సుబ్బారావు తదితరులున్నారు.

యాత్ర విజయవంతం చేయండి

తాడేపల్లి, మంగళగిరి, న్యూస్‌టుడే : మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ సుపరిపాలన దినోత్సవం సందర్భంగా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ చేపట్టిన యాత్ర విజయవంతం చేయాలని ఆ పార్టీ నాయకులు కోరారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు మునగాల నాగేశ్వరరావు, ఓబీసీ మోర్చా కోస్తా ఆంధ్ర బాధ్యుడు తులిమిల్లి రామకృష్ణ, చేనేతకారుల విభాగం రాష్ట్ర కన్వీనర్ జగ్గారపు శ్రీనివాసరావు, రాష్ట్ర అధికార ప్రతినిధి దర్శనపు శ్రీనివాస్ విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. వాజ్‌పేయీ జయంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా జరిగే యాత్రను జయప్రదం చేయాలని కోరారు. ధర్మవరం నుంచి ఈనెల 11న ప్రారంభమైన యాత్ర ఈనెల 25న అమరావతి చేరుకుంటుందని, పార్టీ శ్రేణులంతా యాత్ర విజయవంతం చేయాలని సూచించారు. జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు తులిమిల్లి శ్రీనివాసరావు, మీడియా సెల్ కన్వీనర్ రాజేష్ పాల్గొన్నారు.

మంత్రి నారా లోకేశ్ రాక నేడు

తాడేపల్లి : రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ నేడు మంగళగిరిలో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఉదయం 8.30కు ఎర్రబాలెం వద్ద ఉన్న డాన్‌బాస్కో పాఠశాల గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో పాల్గొంటారు.

ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం

మేడికొండూరు, న్యూస్‌టుడే : ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పని చేస్తున్నామని తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్ పేర్కొన్నారు. గుంటూరులోని నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్యే ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. 30 దరఖాస్తులు వచ్చాయని, వాటిని పరిష్కరించాలని ఆయన ఫోన్ ద్వారా అధికారులతో మాట్లాడారు.

సందడిగా ఉపాధ్యాయుల ఆటల పోటీలు

మంగళగిరి గ్రామీణ, న్యూస్‌టుడే : నూతక్కి పీఎంశ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో తెనాలి డివిజన్ ఉపాధ్యాయులకు ఆటల పోటీలను శుక్రవారం జిల్లా ఉప విద్యాశాఖాధికారి జి.శాంతకుమారి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉపాధ్యాయులకు క్రికెట్, ఉపాధ్యాయినులకు త్రోబాల్ పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. క్రీడాకారులకు మంత్రి నారా లోకేశ్ టీ షర్టులు అందించినట్లు తెలిపారు.

విజయానందంలో ఉపాధ్యాయినుల జట్టు

నిర్వహణ అభినందనీయం

నా పేరు **ఎం.స్వాతి.** పొన్నూరు మండలం ములుకుదురు ప్రభుత్వ బి.ఎఫ్.ఎస్ పాఠశాలలో పని చేస్తున్నా. మొన్నటి మెగా డీఎస్సీలో ఉపాధ్యాయినిగా ఎంపికయ్యా. పాఠశాల రోజుల్లో త్రోబాల్ అంటే చాలా ఇష్టం. ఉద్యోగం వచ్చాక ఉపాధ్యాయులకు క్రీడలు ఏర్పాటు చేయడం బాగుంది. పోటీల్లో పాల్గొనడం వల మనసుకు ప్రశాంతంగా ఉంటోంది.

ప్రశాంతంగా నిద్ర పోతున్నాం

నా పేరు **జె.ఉమాదేవి** నిడుబ్రోలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గణితం బోధిస్తా. 30 ఏళ్లుగా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నా. ముందుగా అందరు ఉపాధ్యాయులను కలవడం ఆనందంగా ఉంది. క్రీడా పోటీల్లో పాల్గొనడం వల్ల మానసిక ఉత్తేజం పెరుగుతోంది. పిల్లల కోసం ఎక్కువగా కష్టపడేలా చేస్తోంది. ఆటల్లో పాల్గొని ఇంటికి వెళ్లాక ప్రశాంతంగా నిద్రపోతున్నాం. ఇలాంటి క్రీడా పోటీలు తరచూ నిర్వహించాలని కోరుతున్నా.

నేడు విద్యుత్తు సరఫరాలో అంతరాయం

తుళ్లూరు, న్యూస్‌టుడే : విద్యుత్తు ఉప కేంద్రాల్లో మరమ్మతుల కారణంగా శుక్రవారం రాయపూడి, అనంతవరం, దొండపాడు ఉప కేంద్రాల పరిధిలో గల అన్ని గ్రామాల్లో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సరఫరా నిలిపివేస్తున్నట్లు తుళ్లూరు విద్యుత్తు ఏఈ చిలకరాజు ఓ ప్రకటనలో తెలిపారు. వినియోగదారులు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.

దుగ్గిరాల : పెదపాలెం విద్యుత్తు ఉప కేంద్రం పరిధిలో శనివారం ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 2 వరకు సరఫరా నిలిపి వేస్తున్నట్లు ఏఈ గోపి శుక్రవారం తెలిపారు. పెదపాలెం, గొడవర్రు, పెదకొండూరు, వీర్లపాలెం, శృంగారపురం, రేవేంద్రపాడు, తుమ్మపూడి, పేరకలపూడి, చినపాలెంలో సరఫరా ఉండదని ఆయన చెప్పారు.

వట్టిచెరుకూరు : వట్టిచెరుకూరు విద్యుత్తు ఉప కేంద్రం పరిధిలో నేడు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 వరకు సరఫరా ఉండదని ఏఈ రవితేజ తెలిపారు.

మంగళగిరి గ్రామీణం : లైన్ల మరమ్మతుల నిమిత్తం నేడు ఉదయం పలు ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా నిలిపివేస్తున్నట్లు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ జి.సురేష్ బాబు తెలిపారు. మంగళగిరి పట్టణ ప్రాంతంలో ఉన్న గండాలయ్యపేట, కొత్తపేట, ఆర్ అండ్ బీ బంగ్లా రోడ్, మెయిన్‌బజార్ ప్రాంతంలో సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని పేర్కొన్నారు.

ప్రమాదం పొంచి ఉంది.. జాగ్రత్త

రక్షణ గోడ కూలి ఇలా..

మండలంలోని భీమినేని వారిపాలెం పరిధిలో గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో నరకుళ్లపాడు మేజర్ కాలువకు ఇరువైపులా రక్షణ గోడలు సగం కూలాయి. రాత్రిళ్లు ఇవి కనిపించడం లేదు. ఈ కారణంగా వాహనదారులు ప్రమాదం బారిన పడే అవకాశం ఉంది. ప్రస్తుతం అక్కడ మట్టితో గోనెసంచులు అడ్డుగా పెట్టారు. అధికారులు రక్షణ గోడలు నిర్మించాలని వాహనదారులు విజ్ఞప్తి చేస్తున్నారు. **-మేడికొండూరు, న్యూస్‌టుడే**

మొక్కే కదా అనుకుంటే చెట్లు అయ్యాయ్

వట్టిచెరుకూరు, న్యూస్‌టుడే

కాట్రపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ప్రహరీపై చెట్టు

వట్టిచెరుకూరు మండలంలోని కాట్రపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని ఓ భవనం, ప్రహరీపై చిన్న మొక్కలు పెరిగి.. చెట్లుగా మారాయి. వీటి పెరుగుదలతో భవనానికి ఇబ్బంది కలగనుంది. పల్లపాడులో నిరుపయోగంగా ఉన్న ఆరోగ్య ఉప కేంద్రంపై మొక్కలు విస్తరించాయి. వీటికి తోడు మొక్కలు చెట్లుగా అల్లుకుని ఈ రెండు భవనాలు ఉపయోగంలో లేకుండా పోయాయి. వీటిని తొలగించి కొత్త భవనాలు నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.

కళాశాలకు విరాళం అందజేత

బాలాజీని సత్కరించిన అధ్యాపకులు, సిబ్బంది

పెదనందిపాడు, న్యూస్‌టుడే : పెదనందిపాడు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల అభివృద్ధికి ఆ కళాశాల పూర్వ విద్యార్థి, చిలకలూరిపేటకు చెందిన ఎం.బాలాజీ (ఎన్ఆర్ఐ) రూ.75 వేల విరాళం శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన తాను చదువుకున్న తరగతి గదులను, పరిశోధనశాలను చూసి జ్ఞాపకాలను నెరవేసుకున్నారు. దాతను కళాశాల పాలకవర్గం, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది అభినందించారు.

సైబర్ నేరాలపై అప్రమత్తత తప్పనిసరి

ప్రదర్శనలో సీఐ రామానాయక్ తదితరులు

లేమల్లెపాడు (వట్టిచెరుకూరు), న్యూస్‌టుడే : సమాజంలో అతి వేగంగా విస్తరిస్తున్న సైబర్ నేరాలపై పట్ల గ్రామీణులు అప్రమత్తం కావాలని వట్టిచెరుకూరు సీఐ రామానాయక్ సూచించారు. మండలంలోని లేమల్లెపాడు యూపీ పాఠశాలలో వాసిరెడ్డి వెంకటాద్రి అంతర్జాతీయ విశ్వ విద్యాలయం విద్యార్థులు చేస్తున్న ఎన్ఎస్ఎస్ సేవలను ఉద్దేశించి శుక్రవారం ఆయన ప్రసంగించారు. విద్యార్థులు డిజిటల్ అక్షరాస్యత, పొదుపు, పేద కుటుంబాలు ఆర్థికంగా వృద్ధి సాధించడంపై అవగాహన కల్పించాలని సూచించారు. గ్రామంలో విద్యార్థులతో కలసి ప్రదర్శన చేశారు. అనంతరం ప్రధాన కూడలిలో మానవహారంగా ఏర్పడ్డారు. కార్యక్రమంలో పీఈటీ శ్రీధర్, సొసైటీ ఛైర్మన్ పాతూరి కృష్ణారావు, వీవీఐటీ ఎన్ఎస్ఎస్ కో-ఆర్డినేటర్ భక్తసింగ్ పాల్గొన్నారు.

రక్తదానం చేసిన విద్యార్థులు

రక్తదానం చేస్తున్న విద్యార్థులు

వింజనంపాడు (వట్టిచెరుకూరు), న్యూస్‌టుడే : మండలంలోని వింజనంపాడు కిట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో గుంటూరు రెయిన్‌బో బ్లడ్‌బ్యాంక్, కిట్స్ ఎన్ఎస్ఎస్ యూనిట్ నిర్వహించిన మెగా రక్తదాన శిబిరంలో 80 మంది విద్యార్థులు శుక్రవారం రక్తదానం చేశారు. కళాశాల ఛైర్మన్ కోయి సుబ్బారావు, కార్యదర్శి కోయి శేఖర్ మాట్లాడుతూ విద్యార్థులు రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలుస్తున్నారని తెలిపారు. కిట్స్‌లో రక్తదానం ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నామని, రక్తదానం సామాజిక బాధ్యతగా విద్యార్థులు గుర్తించాలని సూచించారు. కార్యక్రమంలో కిట్స్ సంచాలకుడు హరిబాబు, ప్రిన్సిపల్ పి.బాబు, ఎన్ఎస్ఎస్ అధికారి చంద్రారెడ్డి పాల్గొన్నారు.

పారిశ్రామికాభివృద్ధికి ప్రభుత్వం కృషి

మేడికొండూరు, న్యూస్‌టుడే : ప్రభుత్వం చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధికి కృషి చేస్తుందని అధికారులు పేర్కొన్నారు. మేడికొండూరు మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఐపీవో నాగేంద్రబాబు మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన ఉద్యమ్ రిజిస్ట్రేషన్ పథకం చిన్న పరిశ్రమలకు ఉపయుక్తమని, దాంట్లో వ్యాపార వివరాలు నమోదు చేసుకుంటే వారికి శాశ్వత గుర్తింపు సంఖ్య కేటాయిస్తారని తెలిపారు. ప్రభుత్వం దీని ద్వారా వ్యాపారాభివృద్ధికి రుణాలు మంజూరు చేస్తుందని, దీంతో వారు ఆర్థికంగా బలపడవచ్చని సూచించారు. ఎంపీడీవో డేవిడ్ ప్రభాకర్ మాట్లాడుతూ అర్హులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో పూర్ణశంకరరావు, పంచాయతీ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఆటల పోటీలకు సర్వం సిద్ధం

పెదనందిపాడు, న్యూస్‌టుడే : పెదనందిపాడు మండలం పాలపర్రులో శనివారం నుంచి నిర్వహిస్తున్న 45వ రాష్ట్ర స్థాయి వెటరన్ అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్ పోటీలకు నారసింహ ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానం సిద్ధమైంది. వెటరన్ అథ్లెటిక్ అసోసియేషన్ వారు మైదానాన్ని తీర్చిదిద్ది ఏర్పాట్లు పూర్తి చేశారు. క్రీడాకారులకు స్వాగతం పలికేందుకు పాఠశాల ప్రాంగణాన్ని అలంకరించారు. శుక్రవారం రాత్రికి విశాఖపట్నం నుంచి క్రీడాకారిణులు రాగా.. కొందరు క్రీడాకారులు వచ్చారు. మొత్తం 430 మంది ఈ పోటీల్లో పాల్గొంటున్నట్లు అసోసియేషన్ కార్యదర్శి జి.రాంబాబు తెలిపారు.

చదివించి.. చరిత్రలో నిలిచి..

★ విద్యాభివృద్ధికి దాతల కృషి ★ నేడు విగ్రహాల ఆవిష్కరణ

పెదనందిపాడు, న్యూస్‌టుడే

ముద్దన చెంచయ్య విగ్రహం

నంగినేని చౌదరిబాబు విగ్రహం

యావదాస్తిని దానం చేసి విద్యాసంస్థ ఏర్పాటుకు కృషి చేసి స్ఫూర్తిదాయకంగా నిలిచిన మహనీయుడు ముద్దన చెంచయ్య. పెదనందిపాడు మండలం పాలపర్రులో విద్యార్థులు చదువుకునేందుకు వీలు కల్పించారు. ఇందుకు 1940లో 18.55 ఎకరాలు, తన మేడను వితరణ చేశారు. తొలుత శ్రీ నారసింహ సంస్కృతాంధ్ర హిందీ విద్యాలయం ఆరుగురు విద్యార్థులతో ప్రారంభించారు. అది 1948 వరకు కొనసాగింది. విద్యార్థులకు వసతి గృహం కూడా ఏర్పాటు చేశారు. 1950లో 175 మంది విద్యార్థులతో పూర్తి హంగులతో శ్రీ నారసింహ ఉన్నత పాఠశాలగా మారింది. 2022 జూన్‌లో ప్రభుత్వ పాఠశాలగా రూపొందింది. ఇప్పటి వరకు ఈ పాఠశాలలో 5451 మంది విద్యార్థులు చదువుకుని వివిధ రంగాల్లో ఉన్నత స్థానాలకు ఎదిగారు.

★ మరో దాత నంగినేని చౌదరి బాబు రూ.18 లక్షల ఖర్చుతో గ్రామంలో గ్రంథాలయం భవనం నిర్మించారు. నారసింహ ఉన్నత పాఠశాల విద్యార్థులకు అదనపు తరగతులు నిర్వహించేందుకు వాలంటీర్లకు రూ.2 లక్షల జీతం అందజేశారు. పదేళ్ల పాటు ఏడాదికి ఐదుగురు విద్యార్థులను ఉన్నత చదువులు చదివించేందుకు సహకారం అందించారు. పాఠశాలకు కార్యదర్శిగా, కరస్పాండెంట్‌గా వ్యవహరించి పాఠశాల అభివృద్ధికి పాటుపడ్డారు. పాఠశాల వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా శనివారం దాతల విగ్రహాలను పాలర్రులో ఆవిష్కరణ చేసేందుకు పూర్వ విద్యార్థులు, వెటరన్ అథ్లెటిక్ అసోసియేషన్ సభ్యులు ఏర్పాట్లు చేశారు.

నిమ్మగడ్డ పోరాటాలు మరువలేనివి

తాడేపల్లి, న్యూస్‌టుడే : పేదల పక్షాన మంగళగిరి మాజీ ఎమ్మెల్యే దివంగత నిమ్మగడ్డ రామ్మోహన్‌రావు చేసిన పోరాటాలు మరువలేనివని సీపీఎం రాజధాని డివిజన్ కమిటీ కార్యదర్శి ఎం.రవి అన్నారు. మంగళగిరి మండలం కృష్ణాయపాలెంలో సీపీఎం ఆధ్వర్యాన నిమ్మగడ్డ విగ్రహానికి శుక్రవారం పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సంతాప సభకు ఆ పార్టీ నాయకుడు వల్లభాపురం వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు. జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బూరగ వెంకటేశ్వర్లు, చిన్న తరహా పారిశ్రామికవాడ సంఘ కార్యదర్శి రామరాజు, ప్రజా నాట్యమండలి కళాకారులు పాల్గొన్నారు.

అనాథలకు దుప్పట్లు అందజేత

తాడికొండ : మండలంలోని మోతడకకు చెందిన చలపతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విద్యార్థులు ఉచితంగా వృద్ధులు, అనాథలకు దుప్పట్లు పంపిణీ చేశారు. కళాశాల ప్రిన్సిపల్ కొల్లా నాగశ్రీనివాసరావు మాట్లాడుతూ తమ కళాశాల కంప్యూటర్ సైన్స్ టెక్నో కాట్స్ అసోసియేషన్ విద్యార్థులు గుంటూరు నగరంలో మొత్తం 250 దుప్పట్లు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు.

మహిళలకు వరం ఉజ్వల పథకం

ఫిరంగిపురం న్యూస్‌టుడే : పేద మహిళలకు పీఎం ఉజ్వల పథకం వరమని తెదేపా మండల అధ్యక్షుడు మండవ చిన నరసింహరావు అన్నారు. శుక్రవారం వేములూరిపాడులో పథకం గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేశారు.

విద్యుదాఘాతంతో ఇల్లు దగ్ధం

మేడికొండూరు, న్యూస్‌టుడే : ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో శుక్రవారం రేకుల ఇల్లు కాలిపోయింది. లాం గ్రామానికి చెందిన షేక్ జహీర్ బాష కుటుంబీకులు పని నిమిత్తం బయటకు వెళ్లారు. విద్యుదాఘాతంతో ఇంట్లో మంటలు వ్యాపించి.. వస్తువులు కాలిపోయాయి. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు అదుపు చేశారు.

స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్ఏసిపిసి, 28-1-52, కన్నావారితోట, గుంటూరు-522 004. ఫోన్ : 0863-2337730.

ఇ-మెయిల్: sbi.05256@sbi.co.in సెల్ : 98665 17989

అమ్మకానికి ముందస్తు ప్రకటన

(సెక్యూరిటీ ఇంట్రెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్, 2002 లోని 8(6) నిబంధన క్రింద జారీచేయబడినది)

టు:

శ్రీమతి తోటకూర జ్యోతి (బకాయిదారు) w/o శ్రీ టి.వీరబాబు, ఫ్లాట్ నెం. 102, పల్లవిసుధ రెసిడెన్సి, ఎన్‌హెచ్-5, అంకిరెడ్డిపాలెం, గుంటూరు-522 006.	2. శ్రీ తోటకూర వీరబాబు (హామీదారు) s/o టి.వీరయ్య, ఫ్లాట్‌నెం. 102, పల్లవిసుధ రెసిడెన్సి, ఎన్‌హెచ్-5, అంకిరెడ్డిపాలెం, గుంటూరు-522 006.

సర్/మేడమ్

సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ యాక్ట్, 2002 (54/2002) క్రింద స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా, హోమ్‌లోన్ సెంటర్ (పాత ఆర్ఏసిపిసి), గుంటూరువారు దిగువ సంతకందారును ఆథరైజ్డ్ ఆఫీసర్‌గా నియమించడమైనది. సెక్యూరిటీ ఇంట్రెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్, 2002 లోని 3వ నిబంధనతో చదివే 13(2) విభాగంక్రింద తనకు సంక్రమించిన అధికారాలను వినియోగిస్తూ పైన తెలిపిన బకాయిదారు మరియు హామీదారును కోరుతూ 06-09-2025న ఒక డిమాండ్‌నోటీసు జారీచేయడమైనది. 06-09-2025 నాటికి గల బకాయి రూ. 17,56,498/-లు (పదిహేడులక్షల యాభైఆరువేల నాలుగువందల తొంభైఎనిమిది రూపాయలు మాత్రమే) మరియు 07-09-2025 నుండి వర్తించే విధంగా భవిష్యవడ్డీని తిరిగి చెల్లించడంలో వారు విఫలమైనారు. పైన తెలిపిన మొత్తంపై ఒప్పందపరమైన రేటు చొప్పున వడ్డీ మరియు వాటిపై ఉత్పన్నమైన ఖర్చులు, చార్జీలు మొ॥వాటిని మీరు కూడా చెల్లించవల్సి వున్నది. సదరు మొత్తం తిరిగి చెల్లించడంలో మీరు విఫలమైనందున, రూల్స్‌లోని 8(1) నిబంధనతో చదివే చట్టంలోని 13(4) విభాగంక్రింద తనకు సంక్రమించిన అధికారాలను వినియోగిస్తూ మీచే తనఖా వుంచబడిన ఆస్తుల్ని 05-11-2025న దిగువ సంతకందారుచే స్వాధీనం చేసుకోవడమైనది. చట్టంలోని 8(2) నిబంధనలక్రింద అవసరమైనవిధంగా ఈ స్వాధీనత ప్రకటనను ఈనాడు (తెలుగు దినపత్రిక) మరియు న్యూఇండియన్ ఎక్స్‌ప్రెస్ (ఆంగ్ల దినపత్రిక)లలో 11-11-2025న ప్రచురించడమైనది.

ఈ నోటీసు ప్రచురించిన తేదినుండి 30 రోజుల్లోగా బకాయిమొత్తం తిరిగి చెల్లించని పక్షంలో, బ్యాంకుకు తనఖా వుంచబడిన ఆస్తులు దిగువ తెలిపిన ప్రకారం "ఎక్కడ ఎలావున్నవి" "అక్కడ అలానే" మరియు "ప్రశ్నించ వీలులేని" పద్ధతిపై 06-09-2025 తేదినాటి నోటీసులో తెలిపిన ప్రకారం బ్యాంకుకు బకాయివున్న మొత్తం విషయంలో సాధారణ ప్రజానీకం నుండి టెండర్లు/కొటేషన్లు కోరడంద్వారా ఇ-వేలం/బహిరంగ వేలంలో విక్రయించబడును.

శ్రీమతి తోటకూర జ్యోతి W/o శ్రీ టి.వీరబాబుకు చెందిన స్థిరాస్తియొక్క వివరణ:

షెడ్యూలు-ఎ (స్థలం): గుంటూరుజిల్లా రిజిస్టర్డ్ - నల్లపాడు సబ్ రిజిస్ట్రేషన్ - న్యూ గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఏరియా లిమిట్స్ - అంకిరెడ్డిపాలెం గ్రామం డి.నెం. 747, 748 - 2477 చ.గజాలు లేదా 2071.01 చ.మీటర్ల నివాసయోగ్యమైన స్థలం, విజీటిఎం వుడా ప్రకారం విజయవాడ ఎల్‌పి నెం. 2/2008/జిఎన్‌టి, లేఅవుట్ ఆమోదిత ప్లాన్ ప్లాట్‌నెం. 1 స్థలం మరియు అందులో నిర్మించబడిన "పల్లవి సుధ హైట్స్" అపార్ట్‌మెంట్. **హద్దులు : తూర్పు:** జి.శ్రీనివాసరావుకి చెందిన ఆస్తి మరియు వాగు పోరంబోకు - 197.50 అడుగులు, **దక్షిణం** : ఇతరులకు చెందిన భూమి - 131.90 అడుగులు, మరల **తూర్పు:** మన్నవ నాగేశ్వరరావు మరియు ఇతరులకు చెందిన భూమి - 17.60 అడుగులు, **పడమర** : 40 అడుగుల వెడల్పు రోడ్డు - 47.90 అడుగులు, **ఉత్తరం** : తాడికొండ ఉమాశంకర్‌కు చెందిన ప్లాట్‌నెం. 2 - 60.00 అడుగులు, మరల **పడమర** : ప్లాట్‌నెం. 2 - 34.00 అడుగులు, ప్లాట్ నెం. 3- 34 అడుగులు, ప్లాట్‌నెం. 4-34 అడుగులు, ప్లాట్ నెం. 5-34 అడుగులు, మరియు ప్లాట్ నెం. 6-902 అడుగులు (మొత్తం 145.20 అడుగులు) - 145.20 అడుగులు. **మరల ఉత్తరం** : ఇతరులకు చెందిన భూమి - 65.80 అడుగులు.

షెడ్యూలు-బి (ఫ్లాట్) : స్వేచ్ఛాయుతమైన ఉపకరణాలు మొ॥వాటిపై హక్కులతో సహా వీటి కామన్ మరియు ఉమ్మడిహక్కులతో మరియు అన్ని వసతులతో సదరు "పల్లవిసుధ హైట్స్"యొక్క 1000 చ.అడుగుల ప్లింత్ ఏరియా (కామన్‌ఏరియా మరియు పార్కింగ్‌ఏరియాతో సహా) విస్తీర్ణంలో గ్రౌండ్‌ఫ్లోర్‌లోని నెం. 102 ఒక ఫ్లాట్ (టూ బెడ్‌రూమ్)తోసహా పైన తెలిపిన షెడ్యూలు-ఎ ఆస్తియొక్క స్థలం 45.04 చ.గజాలు లేదా 37.65 చ.మీటర్ల విస్తీర్ణంతో అవిభాజ్యపు మరియు నిర్దిష్టపర్చబడని వాటా. ఇది 16-12-2020 తేదినాటి రిజిస్టర్డ్ సేల్‌డీడ్ డాక్యుమెంట్ నెం. 8166/2020 ద్వారా శ్రీమతి తోటకూర జ్యోతికి చెందినది. **హద్దులు : తూర్పు:** కామన్ కారిడార్. **దక్షిణం:** కామన్ కారిడార్. **పడమర** : ఖాళీ ప్రదేశం **ఉత్తరం** : ఓపెన్‌టుస్కై మరియు మెట్ల గది.

ప్రదేశం : గుంటూరు. సం/- ఆథరైజ్డ్ ఆఫీసర్

తేదీ : 10-12-2025. స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా.

SBI స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హోమ్ లోన్ సెంటర్-1 (ఆర్ఏసిపిసి-1), కె.కె.టవర్స్, మొదటి అంతస్థు, యం.జి.రోడ్డు, విజయవాడ-520 010, యన్‌టిఆర్ జిల్లా.

ఇ-వేలం ద్వారా వాహనము అమ్మకం

ఈ దిగువ ఉదహరించిన ఖాతాదారు మా బ్యాంకు నుండి వాహనములు కొనుగోలు నిమిత్తం లోను సౌకర్యమును పొందియున్నారు. బ్యాంకుకు చెల్లించవలసిన వాయిదాలను సక్రమంగా చెల్లించనందున బ్యాంకు వారు వాహనములను స్వాధీనం చేసుకొని **"ఎక్కడ ఉన్నది ఉన్నట్లుగానే ఏది ఉన్నది ఉన్నట్లుగానే మరియు ఏది ఉంటే అది ఉన్నది ఉన్నట్లుగానే"** వేలం ద్వారా దిగువ తెలిపిన తేదీన అమ్ముటకు నిర్ణయించినారు. వాహనముల లోన్ తాలూకు అసలు బకాయిసొమ్ము, వడ్డీ మరియు ఇతర ఖర్చులు రాబట్టుకొనుటకై ఇ-వేలమునకు ఆహ్వానించడమైనది.

వ. నెం.	ఋణగ్రహీత పేరు & ఖాతా నెం. & బ్రాంచి పేరు	వాహన వివరములు, రిజిస్ట్రేషన్ నెం., మోడల్	రిజర్వు ధర & ఇఎమ్‌డి	వేలం సమయం	వాహన వివరములకు సంప్రదించవచ్చు
1	శ్రీమతి ముప్పాల సుధారాణి అకౌంట్ నెం.42466883845 బ్రాంచి: సూర్యారావుపేట (11098)	Volvo XC90 B6 AP40 BD 9999 / 2023 / Petrol / ENGINE NO. 4955906	Rs.50,40,000/- & Rs.5,04,000/-	11.00 AM to 4.00 PM	8985644774 Rahamtulla

ఇ-వేలం తేది మరియు సమయం: 23-12-2025, ఉ॥ 11.00 గం॥ల నుండి సా॥ 4.00 గం॥ల వరకు

బిడ్ పెంపుదల: బిడ్డర్స్ వారి ఆఫర్ ధరలను రూ.5,000/- లతో గుణింపు ఆన్‌లైన్‌లో హెచ్చించవలెను.

నియమనిబంధనలు: (1) రిజర్వు ధర కన్నా తక్కువ ధరకు వాహనము అమ్మబడదు. (2) విజయవంతమైన పాటదారుడు బిడ్ మొత్తం మీద 15% మొత్తము వెంటనే చెల్లించవలెను, మిగిలిన సొమ్మును 7 రోజులలోపు చెల్లించని పక్షంలో ఎటువంటి నోటీసు లేకుండా ఇప్పటివరకు చెల్లించిన మొత్తమును కోల్పోవుదురు. (3) వేలం వాయిదా వేయుటకు రద్దుచేయుటకు బ్యాంకు వారికి అధికారం కలదు. (4) **వాహనం రిజిస్ట్రేషన్ బాధ్యత విజయవంతమైన బిడ్డర్‌ది మాత్రమే మరియు రిజిస్ట్రేషన్ పేరు మారిన తరువాత మాత్రమే వాహనం ఇవ్వబడును.** (5) **వాహనం పార్కింగ్ యార్డు యొక్క అద్దె విజయవంతమైన బిడ్డర్ చెల్లించవలెను.** (6) ఇతర వివరములకు అధీకృత అధికారి, **SBI, HLC-1 (RACPC-1)**, విజయవాడ, సెల్: 9424690028, 8985644774 నందు మరియు ఇ-వేలం కొరకు **please visit https://baanknet.com** నందు సందర్శించగలరు.

గమనిక: వాహనం యొక్క రిజిస్ట్రేషన్ పేరు మార్పునకు మరియు వాహనం యొక్క రిజిస్ట్రేషన్ చార్జీలు విజయవంతమైన బిడ్డర్ చెల్లించవలెను. బ్యాంక్ వారికి ఎటువంటి సంబంధం లేదు. *షరతులు మరియు నిబంధనలు వర్తిస్తాయి.

తేది: 12-12-2025, ప్రదేశం: విజయవాడ సం/- అధీకృత అధికారి, **SBI, RACPC-I,** విజయవాడ

తెనాలి
• తెనాలి • పొన్నూరు

కంటి పరీక్షలు చేస్తున్న వైద్యులు

ఉచిత కంటి వైద్య శిబిరం

తెనాలి టౌన్, న్యూస్‌టుడే: రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం, ఆంధ్రాప్యారిస్ రోటరీ ఛారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రవాస భారతీయ దంపతులు నల్లమోతు మృత్యుంజయప్రసాద్, సుచేతల ఆర్థిక సహకారంతో తెనాలి మండలం అంగలకుదురు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఎల్వీ ప్రసాద్ కంటి వైద్యశాల డాక్టర్లతో 400 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు జరిపారు.

14న ఆనంద శరణాలయ వార్షికోత్సవం

మంగళగిరి గ్రామీణం, న్యూస్‌టుడే : మండలంలోని చినకాకాని షైన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆనంద శరణాలయం ఏడో వార్షికోత్సవం 14న సాయంత్రం 6 గంటలకు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు డీజీ నాయక్, సంధ్యారాణి శుక్రవారం తెలిపారు. దాతలు, శ్రేయోభిలాషులు హాజరు కావాలని కోరారు.

తెనాలి మార్కెట్ యార్డులో..

నిమ్మకాయల ధరలు రూ.. (క్వింటా)

అత్యధికం: 1600
అత్యల్పం: 1000
సగటు: 1300

– న్యూస్‌టుడే, తెనాలి టౌన్

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

తెనాలి : 80085 73125 పొన్నూరు : 80085 73144

? పొన్నూరు పట్టణ పరిధిలోని 29వ వార్డులో వీధి దీపం వెలగడం లేదు. రాత్రి సమయంలో రాకపోకలు నిర్వహించడం చాలా ఇబ్బందికరంగా ఉంది. **- షేక్ రియాజ్ 29వ వార్డు.**
✔ వీధి దీపాన్ని బాగు చేయిస్తాం. **- షేక్ హసీనా, పురపాలక సంఘం సహాయ ఇంజినీరు.**
? పొన్నూరు పట్టణ పరిధిలోని డీవీసీ కాలనీలో మురుగుకాలువలో వ్యర్థాలు పేరుకుపోయాయి. **- పి.రవికుమార్, డీవీసీ కాలనీ.**
✔ వ్యర్థాలను తొలగించేలా చర్యలు తీసుకుంటాం. **- పోతురాజు, ప్రజారోగ్యశాఖాధికారి.**

'మేమున్నాం.. మీకు తోడుగా' శీర్షికన ఈనాడులో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. పట్టణ పరిధిలోని 20వ వార్డు శివారులో రెండు రోజులుగా పేరుకుపోయిన చెత్తను కార్మికులు తొలగించారు. **- న్యూస్‌టుడే, పొన్నూరు**

స్పందనకు వందనం

సీఎం సహాయనిధి చెక్కుల అందజేత

తెనాలి టౌన్, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ఇద్దరు లబ్ధిదారులకు మంజూరైన రూ.2.70 లక్షల విలువైన చెక్కులను ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ అందించారు. తెనాలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో నాయకులు ఖుద్దూస్, కోటేశ్వరరావు, త్రిమూర్తి, మహేష్ పాల్గొన్నారు.

తక్కువ లోడు.. ఎక్కువ వినియోగం

విద్యుత్తు విజిలెన్స్ కేసుల్లో ఇవే అధికం

తెనాలి టౌన్, న్యూస్‌టుడే

విద్యుత్తు వినియోగంపై విజిలెన్స్ విభాగ అధికారులు, సిబ్బంది తరచుగా ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. వారు అపరాధ రుసుము విధిస్తున్న కేసుల్లో అత్యధిక భాగం లోడ్ కేటాయింపునకు చెందినవే ఉంటున్నాయి. అంటే ఆయా మీటర్లకు తక్కువ లోడు కేటాయించి ఉంటే దాని కన్నా అధికంగా వినియోగిస్తున్న క్రమంలో ఈ కేసులు నమోదు చేస్తున్నారు. లోడ్ కేటాయింపు అనేది ఆ ప్రాంత విద్యుత్తు నియంత్రిక సామర్థ్యాలను నిర్ణయిస్తుంది. తక్కువ లోడు ఉన్న చోట అధికంగా విద్యుత్తు వాడేస్తే నియంత్రిక, తీగలు దెబ్బతినడం వంటి ప్రమాదాలతో పాటు ఆయా ప్రాంతాల్లో తరచుగా అంతరాయాలకు కారణం అవుతుంది. తెనాలి డీ1, డీ2, డీ3, గ్రామీణ సెక్షన్ల పరిధిలో ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు విజిలెన్స్ విభాగం నమోదు చేసిన కేసులు ఇలా ఉన్నాయి.

ఓ సూపర్ మార్కెట్ విద్యుత్తు బిల్లులో లోడ్ కేటాయింపును పరిశీలిస్తున్న అధికారులు

- కేటాయించిన లోడ్ కన్నా అధికంగా లోడు వినియోగించినందుకు 939 కేసులు నమోదు చేయగా, రూ.56.17 లక్షల అపరాధ రుసుము విధించారు.
- గృహ వినియోగ మీటరును వాణిజ్య అవసరాలకు వాడినందుకు 27 కేసులు నమోదు చేసి, రూ.4.15 లక్షలు అపరాధ రుసుము వేశారు.
- మీటరు తిరగకుండా చేసి విద్యుత్తు వినియోగించినందుకు 7 కేసులు నమోదు చేసి, రూ.1.61 లక్షల అపరాధ రుసుము విధించారు.
- మీటరు లేకుండా నేరుగా తీగల ద్వారా విద్యుత్తును చౌర్యం చేసిన ఇద్దరికి రూ.10 వేల జరిమానా వేశారు.

అవసరమైతే వైరింగ్ మార్చుకోవాలి

ఈ గణాంకాలను పరిశీలిస్తే లోడు కేటాయింపు కేసులే అధికంగా ఉన్నాయన్నది స్పష్టం. ఇంట్లో లేదా వ్యాపార సంస్థల్లో విద్యుత్తును వినియోగించే వస్తువులు పెరిగే కొద్ది వాటికి అనుగుణంగా లోడ్‌ను నిర్ధారింపజేసుకుని, రుసుములు చెల్లిస్తే విద్యుత్తు విభాగం ఆ మీటరు కేటాయింపును అధికారికంగా పెంచుతుంది. అప్పుడు ఎలాంటి సమస్య ఉండదు. మరోవైపు వినియోగం పెరిగే కొద్ది వైరింగ్‌లు కూడా వాటి స్థాయిలను అనుసరించి మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. లేకుంటే ప్రమాదాలు జరుగుతాయి.

నెలాఖరులోగా దరఖాస్తు చేస్తే సగం ధరకే కేటాయింపు

– బి.అశోక్‌కుమార్, డీఈ, విద్యుత్తు విభాగం, తెనాలి

అధిక లోడ్‌ను వాడటం, కేటాయించిన విభాగానికి కాకుండా మరో అవసరానికి వినియోగించడం, విద్యుత్తు చౌర్యం వంటి వాటిని అరికట్టడానికి, ప్రజలకు మెరుగైన సరఫరా ఇవ్వడానికి విజిలెన్స్ విభాగం తనిఖీలు నిర్వహిస్తూ ఉంటుంది. చాలా మంది వినియోగదారులు ఏసీలు మొదలు వివిధ గృహోపకరణాలను కొత్తగా తీసుకుంటారు, కానీ పెరిగిన వినియోగానికి అనుగుణంగా లోడ్‌ను మార్చుకోరు. ఇది సరైన పద్ధతి కాదు. సాధారణంగా అయితే కిలోవాట్‌కు రూ.2 వేల రుసుమును (డెవలప్‌మెంట్ ఛార్జీ) చెల్లించాలి. అయితే ఈ నెలాఖరులోగా అదనపు లోడ్ కోసం దరఖాస్తు చేసుకుంటే కిలో వాట్‌కు రూ.1000 చెల్లిస్తే సరిపోతుంది. ఈ అవకాశం గృహ వినియోగదారులకు మాత్రమే. సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం.

లేఅవుట్లకు సీఆర్డీఏ అనుమతి పరిశీలించాలి

వెంచర్లను పరిశీలిస్తున్న కమిషనర్ రామ అప్పలనాయుడు, ఏసీపీ వాణి

తెనాలి (కొత్తపేట), న్యూస్‌టుడే: పట్టణ పరిధిలోని గోలిడొంక వ్యవసాయ భూముల్లో వేస్తున్న లేఅవుట్లకు సీఆర్డీఏ అనుమతి ఉందా లేదా అని పరిశీలించాలని మున్సిపల్ కమిషనర్ రామ అప్పలనాయుడు ఏసీపీ వాణిని ఆదేశించారు. గోలిడొంకలోని వెంచర్లను శుక్రవారం ఆయన పరిశీలించారు. దీంతోపాటు సమీప ప్రాంతాల్లో భారీ లోడు వాహనాలు తిరగడం వల్ల రోడ్డు పూర్తిగా దెబ్బతింటుందన్నారు. ఆ వాహనాలకు సంబంధించిన బిల్డర్లను పిలిపించి లోడు తగ్గించి నిర్మాణ సామగ్రి తెచ్చుకునేలా సూచించాలని, కాదంటే జరిమానాలు విధించాలని ఆయన పేర్కొన్నారు.
❖ ప్రభుత్వం ఇచ్చిన గడువులోగా బీపీఎస్, ఎల్ఆర్ఎస్‌కు అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని కమిషనర్ రామ అప్పలనాయుడు తెలిపారు. పురపాలక కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన భవన యజమానుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ప్లాను తీసుకుని భవన నిర్మాణాలు చేపట్టాలని చెప్పారు. విరుద్ధంగా నిర్మించే వాటిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు.

యువత నైపుణ్యాలు పెంపొందించుకోవాలి

మాట్లాడుతున్న ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్

పొన్నూరు, న్యూస్‌టుడే: నిరుద్యోగ యువత నైపుణ్యాలు పెంపొందించుకుంటే అనేక ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ తెలిపారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పొన్నూరులోని వెలగా నాగేశ్వరరావు ఇంజినీరింగ్ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన జాబ్ మేళాకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. జాబ్‌మేళాలో 32 కంపెనీలు వచ్చాయని, 337 మంది ఉద్యోగాలకు ఎంపికైనట్లు తెలిపారు. ఉద్యోగాలు రాని యువత ఆందోళన చెందకుండా నైపుణ్యాలపై పట్టు సాధించాలని సూచించారు. కార్యక్రమంలో సాంకేతిక విద్య జాయింట్ డైరెక్టర్ వెలగా పద్మారావు, నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా మేనేజర్ సంజీవ్‌రావ్, కమిషనర్ ఎం.రమేషబాబు, ఎంపీడీవో చంద్రశేఖర్, మురళి, కూటమి నేతలు తదితరులు పాల్గొన్నారు.

ఏఎన్‌యూ వద్ద ధూళిపాళ్ల ముందస్తు జన్మదిన వేడుకలు

ఏఎన్‌యూ, న్యూస్‌టుడే: పొన్నూరు శాసనసభ్యులు ధూళిపాళ్ల నరేంద్రకుమార్ ముందస్తు పుట్టినరోజు వేడుకలను ఏఎన్‌యూ ప్రధాన ద్వారం వద్ద శుక్రవారం నిర్వహించారు. 58వ పుట్టినరోజు సందర్భంగా 58 కిలోల కేక్‌ను తీసుకొచ్చారు. ఉద్యోగులు, అధ్యాపకులు, టీఎన్‌టీయూసీ, టీఎన్ఎస్ నాయకులు, పెదకాకాని మండల తెదేపా అధ్యక్షుడు మురళీకృష్ణ, మైనార్టీ రాష్ట్ర నాయకుడు మహ్మద్ మోసీన్ కేక్ కోసి ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఏఎన్‌యూ ఉద్యోగి వెంకటరమణ మాట్లాడుతూ.. అధికారంలో ఉన్నా లేకున్నా విశ్వవిద్యాలయ ఉద్యోగులు, విద్యార్థుల సమస్యలు పరిష్కరించడంలో ధూళిపాళ్ల నరేంద్రకుమార్ ఎప్పుడూ ముందుంటారన్నారు. కార్యక్రమంలో చీఫ్ లైబ్రేరియన్ ఆచార్య కోడెల వెంకట్రావు, అధ్యాపకులు శాంసన్, బాబు, బాలకృష్ణ, టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు బత్తుల హేమంత్, ఉద్యోగులు పాల్గొన్నారు.

కేక్ కోస్తున్న ఏఎన్‌యూ ఉద్యోగులు, అధ్యాపకులు, తెదేపా నాయకులు

అటకెక్కిన పట్టణ నిరాశ్రయుల భవనం

తెనాలి (కొత్తపేట), న్యూస్‌టుడే: గత తెదేపా ప్రభుత్వ హయాంలో బాలాజీరావుపేటలోని మున్సిపల్ స్థలంలో మంజూరైన పట్టణ నిరాశ్రయుల భవనం దస్త్రాలకే పరిమితమైంది. అప్పటి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఈ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. తర్వాత వచ్చిన వైకాపా ప్రభుత్వం పనులు చేపట్టలేదు. కూటమి ప్రభుత్వం వచ్చి 18 నెలలు కావొస్తున్నా ఈ భవన నిర్మాణం ఊసే లేదు. ఇటీవల ఆ స్థలం చుట్టూ రూ.3 లక్షలతో ప్రహరీ నిర్మాణానికి మున్సిపల్ అధికారులు టెండర్ పిలిచారు. పనులు దక్కించుకున్న గుత్తేదారు శుక్రవారం సంబంధిత స్థలంలోని పిచ్చి మొక్కలను పొక్లెయిన్‌తో తొలగించారు.

ప్రహరీ నిర్మాణానికి పిచ్చిమొక్కలను తొలగిస్తున్న సిబ్బంది

రోడ్డు పక్కనే చెత్త.. కానరాని నిర్వహణ

తెనాలి-విజయవాడ మార్గంలో తెనాలి నుంచి కరెవరం మీదుగా సోమసుందరపాలెం వరకు నాలుగు వరుసల రోడ్డు నిర్వహణను ఎవరూ పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా నడకదారుల (ఫుట్‌పాత్)పై, వాటి వెంట కొందరు చెత్త వేయడంతో పాటు పాత దుస్తులను పారేస్తున్నారు. చాలా రోజులుగా అవి అలాగే ఉన్నా సిబ్బంది తొలగించడం లేదు. అంతేకాక నడకదారిలో పలు చోట్ల పెచ్చులూడిపోయి ఉంది. దీనిపై పొదలు కూడా పెరిగిపోయాయి. అత్యంత రద్దీగా ఉండే ఈ కీలక మార్గంపై అధికారులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. **- న్యూస్‌టుడే, తెనాలి టౌన్**

జనసేన నాయకుడికి పరామర్శ..

కొల్లిపర, న్యూస్‌టుడే: కొల్లిపర మండలం మున్నంగి గ్రామానికి చెందిన జనసేన నాయకుడు ఆళ్ల వెంకటరెడ్డిని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ శుక్రవారం పరామర్శించారు. వెంకటరెడ్డి తల్లి ఇటీవల మరణించడంతో ఆయన కుటుంబానికి సానుభూతి తెలిపారు.

ప్రమాదం అంచున ప్రయాణం

పొన్నూరు, న్యూస్‌టుడే

పద్మశాలీలో రోడ్డుకు ఇరువైపులా మట్టి వేయకుండా నిర్మించిన రహదారి

గత వైకాపా పాలనలో పట్టణంలో కొన్నిచోట్ల సిమెంటు రహదారులు నిర్మించారు. కానీ, వాటి అంచులకు(రోడ్డుకు ఇరువైపులా) సైడ్ బర్మ్స్ వేయలేదు. దీంతో ఆ మార్గాల్లో రాకపోకలు సాగించే వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఈ సమస్యను స్థానికులు అప్పటి పాలకులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం లభించలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 15వ ఆర్థిక సంఘం నుంచి రూ.2 కోట్లు, సీఆర్డీఏ నుంచి రూ.2 కోట్లతో సిమెంటు రహదారి నిర్మాణ పనులు చేపట్టడానికి అనుమతులు లభించాయి.
✤ ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో పట్టణ పరిధిలోని పలు వార్డుల్లో పనులు వేగంగా జరుగుతున్నాయి. సిమెంటు రహదారి నిర్మాణ పనులకు రూ.లక్షలు ఖర్చు చేస్తున్నారే తప్ప రోడ్డు అంచులకు మట్టి వేయడం లేదు. దీంతో వాహనాలు ఎదురెదురుగా వచ్చినప్పుడు అంచు వరకు వెళ్లేసరికి ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. రెండు వైపులా మట్టి వేయాలని అధికారులకు చెబుతున్నా వినిపించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. దీనిపై పురపాలక సంఘం డీఈ పి.వెంకయ్యను 'న్యూస్‌టుడే' వివరణ కోరగా నూతనంగా నిర్మిస్తున్న రహదారులకు అంచులను ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

దశాబ్దాల స్థల వివాదానికి పరిష్కారం

పెదకాకాని, న్యూస్‌టుడే: తక్కెళ్లపాడులో కొన్నేళ్లుగా ఇరువర్గాల మధ్య నెలకొన్న స్థల వివాదాన్ని ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ పరిష్కరించారు. ఇరువర్గాల ఆమోదంతో ప్రభుత్వం తరఫున స్థల పత్రాలను ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌తో కలిసి శుక్రవారం ఆయన వారికి అందించారు. గ్రామంలోని బాలయేసునగర్‌లో ముస్లింలకు కొంత ఈద్గా స్థలం ఉండగా.. దాన్ని ఆనుకుని ప్రభుత్వ భూమి ఉంది. ఆ స్థలం గురించి స్థానిక కాలనీవాసులు, ముస్లింల మధ్య మూడు దశాబ్దాల క్రితం వివాదం నెలకొంది. పలు కేసులు నమోదయ్యాయి. దీంతో ఈద్గాలో ప్రార్థనలు నిర్వహించే రోజు పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తమ సమస్యను పరిష్కరించాలని ముస్లింలు అడగడంతో ఆయన హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఎమ్మెల్యే చొరవ తీసుకొని ఇరువర్గాల అంగీకారంతో ఈద్గాకు దాతలు కేటాయించిన స్థలానికి అదనంగా కొంత ప్రభుత్వ భూమి ఇవ్వాలని నిర్ణయించారు. ఈ నిర్ణయానికి కాలనీవాసులు అంగీకరించారు. పంచాయతీలో తీర్మానం చేసి తహసీల్దార్‌కు పంపించారు. ఈ ఒప్పందంపై ఎవరికైనా అభ్యంతరాలుంటే తెలపాలని తహసీల్దార్ పంచాయతీలో నోటీసు ఉంచారు. ఎవరూ అభ్యంతరం తెలపకపోవడంతో భూమిని కేటాయిస్తూ పత్రాలు అందజేశారు.

ముస్లింలకు స్థలపత్రాలను అందిస్తున్న ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్రకుమార్, శ్రావణ్‌కుమార్

ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో ఎన్‌సీసీ విద్యార్థుల సేవలు

విద్యార్థులతో సీఐ సాంబశివరావు, ఎస్సైలు

తెనాలి టౌన్, న్యూస్‌టుడే: పట్టణంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు ఎన్‌సీసీ విద్యార్థులు ముందుకు వచ్చారు. ఇటీవల సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ట్రాఫిక్ సలహా సంఘ సమావేశంలో వచ్చిన సూచన మేరకు డీఎస్పీ జనార్ధనరావు చొరవ తీసుకుని అమలు చేశారు. పట్టణంలోని చెంచుపేటలో విద్యార్థులు శుక్రవారం సేవలు అందించారు. సీఐ సాంబశివరావు, ఎస్సైలు వారికి సూచనలు ఇచ్చారు.

తెదేపా సీనియర్ నాయకుడి మృతి

తెనాలి టౌన్, న్యూస్‌టుడే: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు పట్టణానికి చెందిన చుక్కపల్లి సురేష్ బాబు(62) శుక్రవారం అనారోగ్యంతో మృతిచెందారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్, వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు, పెద్దసంఖ్యలో పార్టీ నాయకులు వచ్చి ఆయన మృతదేహానికి నివాళులర్పించడంతో పాటు అంతిమయాత్రలో పాల్గొన్నారు.

మహారాజశ్రీ నందిగామ సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) వారి కోర్టు
O. S. No: 44/2024
Between:
దమ్మాలపాటి ప్రమీలా రాణి ..వాది
And
1. వెనిగళ్ళ శ్రీనివాస చౌదరి
2. తల్లపురెడ్డి వెంకటరెడ్డి ..ప్రతివాదులు
1వ ప్రతివాది చిరునామా:
వెనిగళ్ళ శ్రీనివాస చౌదరి, S/o బాలకృష్ణారావు, హిందు, వయసు 52 సం.లు, ఉద్యోగి, **నివాసం:** యేలవర్తి వారి వీధి, రేపల్లె టౌన్, రేపల్లె మండలం, గుంటూరు జిల్లా.
పై నెంబరు దావా వాది, ప్రతివాదుల మీద డిక్లరేషన్ కొరకు దావాను పైన తెలుపబడిన కోర్టులో దాఖలు చేసినారు. సదరు దావాలో వాది, 1వ ప్రతివాదికి దావా సమన్లు నిమిత్తము ఎన్నిమార్లు జేటాలు ఇచ్చినను, సదరు దావా సమన్లు తీసుకోకుండా కాలయాపన చేయుచున్నందున ప్రత్యామ్నాయ అమలు నిమిత్తము వాది శ్రీ కోర్టు వారి నుండి పత్రికా ప్రకటన కొరకు ఆర్డర్ పొందియున్నారు. ది.22-12-2025వ తేదీన ఉదయం 10.30 ని.లకు పై తెలుపబడిన కోర్టులో 1వ ప్రతివాదియైన మీరు కాని, మీ తరఫున న్యాయవాది ద్వారా గానీ హాజరై మీ అభ్యంతరములు తెలియజేయగలరనియు, లేని యెడల శ్రీ కోర్టు వారు మీరు పరోక్షముగా తీర్మానించెదరని యిందుమూలంగా తెలియజేయడమైనది.
(శ్రీ కోర్టు వారి ఉత్తర్వుల మేరకు)
వాయిదా తేది: 22-12-2025
సమయం ఉదయం: 10.30ని.లకు
కోర్టు: నందిగామ సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) కోర్టు
P.L. Narasimha Rao
D. Arun Kumar, ADVOCATES,
NANDIGAMA-521 185,
NTR DIST. ✆ 99894 65050
నందిగామ, తేది: 12-12-2025

మంత్రి నారా లోకేశ్ రాక నేడు

తాడేపల్లి : రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ నేడు మంగళగిరిలో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఉదయం 8.30కు ఎర్రబాలెం వద్ద ఉన్న డాన్‌బాస్కో పాఠశాల గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో పాల్గొంటారు.

అర్జీల స్వీకరణ

తెనాలి టౌన్: తెనాలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ శుక్రవారం ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

దర్గా అభివృద్ధికి అడుగులు

పెదకాకాని, న్యూస్‌టుడే: రాష్ట్ర వక్ఫ్‌బోర్డు ఛైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్ ఆదేశాలతో పెదకాకాని బాజిబాబా దర్గాను అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు దర్గా ఈవో షేక్ ఖాజా మస్తాన్ తెలిపారు. శుక్రవారం దర్గా ప్రాంగణంలో సర్వే నిర్వహించారు. ఇందులో భవనాలు, ఖాళీ స్థలం ఎంత విస్తీర్ణంలో ఉన్నాయో గుర్తించారు. ఖాళీ స్థలంలో వసతిగృహాలు, పొంగళి షెడ్డులు, స్నానాల గదులు, దుకాణాలు, పార్కింగ్ ప్రదేశం వంటి పలు అంశాలతో డిజైన్ రూపొందించి ఇవ్వాలని ఛైర్మన్ చెప్పినట్లు ఈవో వెల్లడించారు. వక్ఫ్‌బోర్డు అనుమతి ఇచ్చిన వెంటనే పనులు ప్రారంభమవుతాయని స్పష్టం చేశారు.

దర్గా ప్రాంగణంలో కొలతలు నిర్వహిస్తున్న ఈవో ఖాజా మస్తాన్

యాత్ర విజయవంతం చేయండి

తాడేపల్లి, మంగళగిరి: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ సుపరిపాలన దినోత్సవం సందర్భంగా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ చేపట్టిన యాత్ర విజయవంతం చేయాలని ఆ పార్టీ నాయకులు కోరారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు మునగాల నాగేశ్వరరావు, ఓబీసీ మోర్చా కోస్తా ఆంధ్రా బాధ్యుడు తులిమిల్లి రామకృష్ణ, చేనేతకారుల విభాగం రాష్ట్ర కన్వీనర్ జగ్గారపు శ్రీనివాసరావు, రాష్ట్ర అధికార ప్రతినిధి దర్శనపు శ్రీనివాస్ విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. వాజ్‌పేయీ జయంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా జరిగే యాత్రను జయప్రదం చేయాలని కోరారు. ధర్మవరం నుంచి ఈనెల 11న ప్రారంభమైన యాత్ర ఈనెల 25న అమరావతి చేరుకుంటుందని, పార్టీ శ్రేణులంతా యాత్ర విజయవంతం చేయాలని సూచించారు.

రెండు నెలలుగా వెలగని వీధి దీపాలు

తెనాలి పట్టణ నాజరుపేట మామిడిబత్తుల వారి వీధిలో రెండు నెలలుగా వీధి దీపాలు వెలగడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్, సచివాలయ సిబ్బందికి ఫిర్యాదులు చేసినా ఫలితం లేదని వాపోయారు. చీకటి వల్ల రాకపోకలకు ఇబ్బందిగా ఉందని సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. **- న్యూస్‌టుడే, తెనాలి టౌన్**

సమగ్రంగా 'సర్' పూర్తి చేయండి

బీఎల్వోలతో మాట్లాడుతున్న తహసీల్దార్ పరాశరం కృష్ణకాంత్

పెదకాకాని, న్యూస్‌టుడే: పెదకాకాని మండలంలో 'సర్' సర్వే సమగ్రంగా పూర్తి చేయాలని తహసీల్దార్ పరాశరం కృష్ణకాంత్ ఆదేశించారు. స్థానిక మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో శుక్రవారం బీఎల్వోలతో ఆయన సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా 2002 తర్వాత ఓటర్ల జాబితాలో కొత్తగా నమోదైన వారి వివరాలు గుర్తించాలని చెప్పారు. ఆ సమయంలో ఎందుకు ఓటు లేదో వారు చెప్పిన సమాచారాన్ని నమోదు చేసుకొని దానిపై విచారణ జరపాలన్నారు. సర్వేలో ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

నేడు విద్యుత్తు సరఫరాకు అంతరాయం

చేబ్రోలు, కొల్లిపర, న్యూస్‌టుడే: చేబ్రోలు, వడ్లమూడిలోని విద్యుత్తు సబ్‌స్టేషన్లో నియంత్రికల మరమ్మతుల కారణంగా శనివారం ఉదయం 9 నుంచి 12 గంటల వరకు చేబ్రోలు, వడ్లమూడి గ్రామాల్లో సరఫరాకు అంతరాయం నెలకొంటుందని ఏఈ శ్రీనివాసరావు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. నారాకోడూరు, గుండవరం, గొడవర్రు, వేజండ్ల, సుద్దపల్లి గ్రామాల్లోనూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్తు సరఫరా నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. కొల్లిపర గ్రామంలో శనివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్తు సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ ప్రదీప్ తెలిపారు.

తెనాలి టౌన్, న్యూస్‌టుడే: తెనాలి బుర్రిపాలెం రోడ్డులోని సబ్‌స్టేషన్‌లో శనివారం నూతన పీటీఆర్ ఏర్పాటు సందర్భంగా, సబ్‌స్టేషన్ పరిధిలోని గురవయ్యకాలనీ, నాజరుపేట, రామలింగేశ్వరపేట, గాంధీనగర్, బుర్రిపాలెం రోడ్డు, నందులపేట, గాంధీచౌక్ తదితర ఫీడర్లకు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా విద్యుత్తు సరఫరాను అందించే ప్రయత్నం చేస్తామని డీఈ అశోక్‌కుమార్ తెలిపారు. అనివార్య కారణాల వల్ల ఈ ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలిగితే వినియోగదారులు సహకరించాలని కోరారు.

తెనాలి టౌన్, న్యూస్‌టుడే: తెనాలి మండలం నందివెలుగులో సబ్‌స్టేషన్, ఫీడర్ల మరమ్మతుల నేపథ్యంలో శనివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్తు సరఫరా నిలిపివేయనున్నట్లు ఏఈ తోటకూర వీరవెంకటరావు తెలిపారు.

చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య

పెదకాకాని, న్యూస్‌టుడే: పెదకాకాని శివారు భ్రమరాంబకాలనీలో గుర్తు తెలియని వ్యక్తి చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై మిరాజ్ తెలిపారు. మృతుడి వయసు 40 ఏళ్లు ఉండొచ్చని చెప్పారు. మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీలో ఉంచినట్లు ఎస్సై తెలిపారు.

భోజనంలో బొద్దింక వచ్చినట్లు ఫిర్యాదు

తెనాలి(కొత్తపేట), న్యూస్‌టుడే: పట్టణంలోని బోసురోడ్డులో గల ఓ హోటల్‌లో వడ్డించిన భోజనంలో బొద్దింక వచ్చిందని అందిన ఫిర్యాదు మేరకు శుక్రవారం పరిశీలించినట్లు శానిటరీ ఇన్‌స్పెక్టర్ ప్రసాదు చెప్పారు. భోజనానికి వేసిన ఆకును బొద్దింక అంటుకున్నట్లు గుర్తించామన్నారు. ఆ ఆకును తీసి మరొకటి వేసి భోజనం వడ్డించారని, ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలని చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు.

విద్యుదాఘాతంతో ఇల్లు దగ్ధం

మేడికొండూరు, న్యూస్‌టుడే : ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో శుక్రవారం రేకుల ఇల్లు కాలిపోయింది. లాం గ్రామానికి చెందిన షేక్ జహీర్ బాష కుటుంబీకులు ఆయా పని నిమిత్తం బయటకు వెళ్లారు. విద్యుదాఘాతంతో ఇంట్లో మంటలు వ్యాపించి.. వస్తువులు కాలిపోయాయి. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు అదుపు చేశారు.

సేవా కార్యక్రమాలు అభినందనీయం

తుళ్లూరు, న్యూస్‌టుడే : చనిపోయిన కుమారుడి పేరున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న షణ్ముఖ సాయి ఛారిటబుల్ ట్రస్ట్ స్థాపకుడు కొమ్మా ప్రకాశరావు సేవలు అభినందనీయమని తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్ పేర్కొన్నారు. తుళ్లూరు మండలం హరిశ్చంద్రపురంలో షణ్ముఖ సాయి ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శుద్ధ జల కేంద్రాన్ని శుక్రవారం పూజలు చేసి.. ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పుట్టిన ప్రతి మానవుడు చనిపోక తప్పదని, కానీ చనిపోయిన కుమారుడి పేరుతో ట్రస్ట్ ఏర్పాటు చేసి.. మొక్కలు నాటడం, పేద విద్యార్థులకు ట్యూషన్ చెప్పించటం, తక్కువ ధరకే శుద్ధ జలం సరఫరా చేస్తూ కుమారుడి ఆత్మకు శాంతి కలిగేలా ప్రకాశరావు చేస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో తెదేపా నాయకులు కొమ్మినేని కోటేశ్వరరావు, ధనేకుల వెంకట సుబ్బారావు, కృష్ణారావు, సత్యనారాయణ, రంగా, శంకరరావు, పంచాయతీ కార్యదర్శి శివ సత్యనారాయణ, గ్రామస్థులు పాల్గొన్నారు.

ప్రసంగిస్తున్న ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్

వేలం ప్రకటన
మహారాజశ్రీ తెనాలి ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి వారి కోర్టులో
EP : 33/2025 in OS 4/2024
Bet:-
Vemireddy Venkata Subba Reddy S/o Venkata Reddy, Darsi Village - **DHR**
and
Musanada Pandu Ranga Chari S/o Veera Bramhachari, Chinaravuru Thota, Tenali - **JDR**
పై నెంబరులోని డిక్రీ బాకీ వసూలు నిమిత్తం జె.డి.ఆర్. స్వాధీనంలో ఉన్న ఈ దిగువ షెడ్యూలు దాఖలా స్థిరాస్తిని హైకోర్టు వారిచే ది.30-12-2025వ తేది ఉదయం గం॥10-30 ని॥ల లగాయతు వేలం వేయబడును. కావలసిన వారు వేలం పాటలో పాల్గొని పాడుకొనవచ్చును.
షెడ్యూలు :
Guntur District, Tenali Registration District, Tenali Sub-District, Tenali Municipality, 7th Ward, 13th Block, T.S.No.491/1, T.S.No.491/2, T.S.No.491/3, T.S.No.493/2, T.S.No.493/3 an extent of 154 Sq.yards or 128.7 Sq. meters, plot No-5 of vacant site including G+3 RCC Building Bearing Door No.24-1-7/2, bearing Assesment No.1028031079 bounded by : East Joint Road 33 feet. South : Joint Road 42 feet. West : Plot No-3, 33 feet. North : Plot No-4, 42 feet.
DHR Value : Rs.30,00,000/-
Amina Value : Rs.80,00,000/-
Sale Date : 30 12 2025
Further Hearing : 6-1-2026
Jdr Value and Market Value Rs.84,71,770/-
Note : JDR Musanada panduranga chari గారు M/s Shriram City Union Finance Ltd Tenali వారికి ది.29-6-2022న Deposit of Title Deed చేసియున్నారు. dock No: 3840/2022 SRO Tenali, సదరు తనఖాకు లోబడి వేలం పాట జరుగవలయును
(శ్రీ కోర్టు వారి వుత్తర్వులతో)
R.B.RAMASASTRY, M.ANIL KUMAR
Advocates for DHR Tenali.
Cell : 9393007735

(c) eenadu

గుంటూరు పశ్చిమ

గడువుకు ముందే శంకర్‌విలాస్ ఆర్వోబీ పూర్తి

నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: శంకర్ విలాస్ ఆర్వోబీ నిర్మాణాన్ని గడువుకంటే ముందే పూర్తి చేయనున్నట్టు మేయర్ కోవెలమూడి రవీంద్ర చెప్పారు. శుక్రవారం కౌన్సిల్ సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కొంతమంది కావాలనే ఆర్వోబీపై వదంతులు సృష్టిస్తున్నారని చెప్పారు. పనులు అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పనులు ఎక్కడా నిలిచిపోలేదని, అనుకున్న ప్రకారం జరుగుతున్నాయని వివరించారు. కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ కూడా పురోగతిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM
80086 22566, 97042 53525, 80085 74897

స్పందనకు వందనం

● బ్రాడీపేట ఒకటో వీధి నుంచి ఐదో వీధి వరకు రోడ్లపై వ్యర్థాలు పేరుకుపోయి దుర్గంధం వస్తోందని స్థానికులు ఈ సమస్యను 'మేమున్నాం మీకు తోడుగా' ద్వారా శానిటరీ ఇన్‌స్పెక్టర్ మల్లేశ్వరరావు దృష్టికి తీసుకెళ్లగా ఆయన స్పందించి పారిశుద్ధ్య సిబ్బందిని పంపి వీధుల్లో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించారు. ● సాంబశివపేట ప్రధాన వీధుల్లోని మురుగు కాల్వల్లో మురుగు పేరుకుపోయి పారుదలకు ఆటంకం ఏర్పడడంతో నివాసులు ఈ సమస్యను శానిటరీ ఇన్‌స్పెక్టర్ మల్లికార్జునరావు దృష్టికి తీసుకెళ్లగా పారిశుద్ధ్య సిబ్బందిని పంపి మురుగు తొలగింపునకు చర్యలు తీసుకున్నారు. - న్యూస్‌టుడే, నగరంపాలెం

అన్నమయ్య సహస్ర గళార్చన

గుంటూరు సాంస్కృతికం, న్యూస్‌టుడే: జైకిసాన్ సంస్థ ఆధ్వర్యంలో స్థానిక వేంకటేశ్వర విజ్ఞాన మందిరం బళ్లారి రాఘవ ఆడిటోరియంలో శనివారం సాయంత్రం 5 గంటల నుంచి 8 వరకు అన్నమయ్య సహస్ర గళార్చన జరగనుందని నిర్వాహకుడు బండ్లమూరి స్వామి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర స్థాయిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

అస్తవ్యస్త పనులు.. ప్రజల అవస్థలు

గుత్తేదారు నిర్వాకం ● చోద్యం చూస్తున్న అధికారులు

గుంటూరు నగరం, న్యూస్‌టుడే

నగరపాలక సంస్థ అధికారుల ప్రణాళిక లేకుండా చేపడుతున్న పనులతో ప్రజలు ఇబ్బందిపడాల్సి వస్తోంది. సీసీ రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణం, తాగునీటి సరఫరా పైపులైన్ ఏర్పాటు తదితర పనులు ఒకేసారి చేపట్టడంతో ఉద్యోగనగర్ వాసులు గత నెల రోజులుగా ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. కాల్వల నిర్మాణం, పైపులైన్ ఏర్పాటు కోసం తవ్వకాలు చేపట్టడంతో సిమెంట్ రోడ్డు రూపు కోల్పోయి మట్టిరోడ్డును తలపిస్తున్నాయి. రోడ్డుపై ఎక్కడ చూసినా మట్టికుప్పలే దర్శనమిస్తున్నాయి. కాల్వల నిర్మాణం కోసం నివాసాల ఎదుట ఉన్న ర్యాంపులు, మెట్లు పగలగొట్టడంతో వృద్ధులు, చిన్నారులు అవస్థలు పడుతున్నారు. నిర్మాణ పనుల్లో భాగంగా అడ్డుగా ఉన్న చెట్లను కూల్చి వాటి కొమ్మలు, మొద్దులను రోడ్ల పైనే వదిలేశారు. దీంతో అటుగా వచ్చిన వాహనచోదకులు ఇబ్బందులు పడుతున్నారు. ఆయా డివిజన్లలో జరుగుతున్న అభివృద్ధి పనులపై నగరపాలక సంస్థ ఇంజినీరింగ్ విభాగం అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో గుత్తేదారులు ఇష్టారాజ్యంగా పనులు చేస్తున్నారు. ప్రజల ఇబ్బందులు తమకు పట్టవన్న రీతిన గుత్తేదారులు వ్యవహరిస్తున్నారు.

పైపులైన్ ఏర్పాటుకు తవ్వేశారిలా..

రోడ్డుపై కొమ్మలు వదిలేయడంతో వాహనం కదలక ఇబ్బంది పడుతున్న మహిళ

● ఈ ప్రాంతంలో ఇటీవల నూతనంగా నిర్మించిన ఇళ్లు, బహుళ అంతస్తుల భవనాల ఎదుట యజమానులు సొంత ఖర్చుతో ర్యాంపులు, కాల్వలు కట్టుకున్నారు. కాల్వల నిర్మాణ పనుల టెండర్ దక్కించుకున్న గుత్తేదారుడు వాటిని పగలగొట్టించాడు. తాగునీటి పైపులైన్ ఏర్పాటు కోసం ర్యాంపులు, మెట్లు ధ్వంసం చేశారు. పైపులైన్ వేసిన అనంతరం గుంతలు పూర్తిగా పూడ్చకుండా కొంతమట్టిని రోడ్డుపైనే వదిలేస్తున్నారు. దీంతో గత వారం రోజులుగా వాహనచోదకులు ఇబ్బందులుపడడమే కాక రోడ్లపైన చేస్తున్న పనులతో వచ్చే దుమ్ముతో ఇళ్లలో వస్తువులు మట్టికొట్టుకుపోయాయి. ప్రణాళిక లేని పనులతో ఇబ్బందులు పడడమే కాకుండా తమకు అదనపు ఖర్చు అవుతోందని భవన యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ధర వరలు

కృష్ణనగర్ రైతుబజార్‌లో ధరలుకిలో ఒక్కంటికీ రూ.ల్లో టమాట 28, వంగ 20, బెండ 24, పచ్చిమిర్చి 40, కాకర 40, బీర 44, కాలీఫ్లవర్ 25, క్యాబేజి 22, క్యారెట్ 44, దొండ 38, బంగాళదుంప 27, ఉల్లిపాయలు 23, గోరుచిక్కుళ్లు 44, దోస 24, సొర 24, పొట్ల 34, అరటికాయ 10, పెద్దచిక్కుళ్లు 57, చామదుంప 22, మునగ 10, బీట్‌రూట్ 36, కీరాదోసకాయ 34, బీన్స్ 84, క్యాప్సికమ్ 69, కొత్తిమీర 20, ఆకుకూరలు 15, నిమ్మకాయలు 25, అల్లం 80, వెల్లుల్లి 110.

'రాజధాని అమరావతిపై జగన్ అసత్య ఆరోపణలు'

పట్టాభిపురం, న్యూస్‌టుడే: రాజధాని అమరావతిపై జగన్ ఇప్పటికీ అసత్య ఆరోపణలు ఆపకపోవడం సిగ్గుచేటని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి విమర్శించారు. శుక్రవారం కార్యాలయంలో ఆమె విలేకర్లతో మాట్లాడుతూ మూడు రాజధానులంటూ ఒక్క ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయకుండా కాలయాపన చేశారని విమర్శించారు. అమరావతిని శాశ్వత రాజధానిగా నోటిఫై చేసే బిల్లు కేంద్ర పరిశీలనలో ఉందని ఆయన కావాలనే తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజల్ని తప్పుదోవ పటిస్తున్నారని మండిపడ్డారు. 2014 నుంచే అమరావతిని రాజధానిగా చేయాలని తెదేపా కృతనిశ్చయంతో ఉందన్నారు. ఏపీలో ప్రభుత్వ పాలన బాగుందని, జగన్ చేసే అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని ఎమ్మెల్యే ప్రజలను కోరారు.

ఉత్తీర్ణత పెంపునకు వంద రోజుల ప్రణాళిక అమలు

గుంటూరు విద్య, న్యూస్‌టుడే: పదోతరగతి పరీక్షల నేపథ్యంలో ప్రభుత్వం సూచించిన వంద రోజుల ప్రణాళిక పక్కాగా అమలయ్యేలా చూడాలని రాష్ట్ర పరిశీలకులు పయ్యావుల పార్వతి సూచించారు. శుక్రవారం పాతబస్‌స్టాండ్ పరీక్ష భవన్ హాలులో ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. గతేడాది పదోతరగతి ఫలితాలు తక్కువగా వచ్చిన పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఈ ఏడాది వంద శాతం ఉత్తీర్ణత లక్ష్యంతో విద్యార్థులను సమాయత్తం చేయాలని సూచించారు. డీఈవో సలీంబాషా మాట్లాడుతూ ఎఫ్‌ఎల్‌ఎన్ 75 రోజుల కార్యాచరణ ప్రణాళికను 1 నుంచి 5వ తరగతులకు తప్పనిసరిగా అన్ని పాఠశాలల్లో అమలు చేయాలని సూచించారు. కార్యక్రమంలో సమగ్రశిక్ష ఏపీసీ ఐ.పద్మావతి, డీసీఈబీ కార్యదర్శి తిరుమలేశ్, ఉర్దూ డీఐ ఖాసిం తదితరులు పాల్గొన్నారు.

సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి

పట్టాభిపురం, న్యూస్‌టుడే: ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి సూచించారు. శుక్రవారం క్యాంపు కార్యాలయంలో జరిగిన పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది వ్యవధిలోనే ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువ చేస్తోందన్నారు. నాయకులు మానుకొండ శివప్రసాద్, కామినేని చంద్ర, శ్రీనివాస్, సుబాని తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న ఎమ్మెల్యే గళ్లా మాధవి

వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి

గుంటూరు విద్య, న్యూస్‌టుడే: పదోతరగతి పరీక్షల్లో ప్రతి పాఠశాలలో వందశాతం ఉత్తీర్ణత సాధించాలని, ఎస్‌ఏ, ఎఫ్‌ఏ పరీక్షల్లో వెనుకబడిన వారిపై ప్రత్యేక దృష్టి పెట్టి సాధన చేయించాలని డీఈవో సలీంబాషా ఆదేశించారు. శుక్రవారం స్తంభాలగరువు మహాత్మా పూలే పుర పాలక ఉన్నత పాఠశాలలో ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యాకార్యక్రమాలు మరింత మెరుగ్గా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని హెచ్‌ఎంకు సూచించారు. అనంతరం ఐదో నంబరు నగర పాలక ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ కార్యక్రమంలో భాగంగా చిన్నారుల్లో నేర్చుకునే స్థాయి పరిశీలించారు.

చిన్నారుల్లో నేర్చుకునే స్థాయిలను పరిశీలిస్తున్న డీఈవో సలీంబాషా

నగర శుభ్రతకు ప్రత్యేక యంత్రం

నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: నగరంలో ప్రధాన, రద్దీ రహదారుల్లో డివైడర్లు, కాలిబాటలను ట్రక్ మౌంటెడ్ లిట్టర్ పికర్ మిషన్ వేగంగా శుభ్రం చేస్తుందని కమిషనర్ శ్రీనివాసులు తెలిపారు. శుక్రవారం అమరావతిరోడ్డులోని మధురానగర్‌లో నూతనంగా వచ్చిన ఈ మిషన్ పనితీరు పరిశీలించారు. దీని సహాయంతో ప్లాస్టిక్ వ్యర్థాలు, కాగితాలు, ఆకులు, చెత్తను ఒకేసారి 3 వేల లీటర్ల (3 టన్నులు) హోపర్‌లో సేకరిస్తుందన్నారు. ఒక డ్రైవర్, ఆపరేటర్‌తో పని పూర్తవుతుందని, కార్మికుల శ్రమ బాగా తగ్గుతుందని తెలిపారు. బస్టాండ్, రైల్వేస్టేషన్, మార్కెట్ ప్రాంతాల్లో వేగవంతంగా శుభ్రం చేసేందుకు వీలుంటుందన్నారు. మేయర్ నేతృత్వంలో కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్లి నగరంలో వినియోగంలోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

పనితీరు పరిశీలిస్తున్న కమిషనర్ శ్రీనివాసులు

రబీకి సరిపడా యూరియా

కలెక్టరేట్(గుంటూరు), న్యూస్‌టుడే: జిల్లాలో రైతులకు రబీ కాలానికి సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎం.పద్మావతి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అక్టోబర్ నుంచి డిసెంబరు నెలాఖరు వరకు జిల్లాకు 24996 టన్నుల యూరియా అవసరం కాగా ఇప్పటికే 28084 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉంచామన్నారు. నెలాఖరుకు 8 వేల మెట్రిక్ టన్నుల యూరియా జిల్లాకు రానుందని తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు ఎటువంటి ఎరువుల కొరత లేదని తెలిపారు. రైతులు ఎరువుల కొనుగోలు సమయంలో ఎంఆర్‌పీ చూసుకుని డబ్బు చెల్లించాలని సూచించారు. డీలర్లు ఎరువుల కృత్రిమ కొరత సృష్టించినా, అధిక ధరలకు విక్రయించినా చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.

మృతుడి కుటుంబానికి రూ.2.5లక్షల సాయం

నగరంపాలెం, న్యూస్‌టుడే: రోడ్డు ప్రమాదంలో మరణించిన ఉద్యోగి నరేంద్రబాబు కుటుంబానికి రూ.2.5 లక్షల సహాయం అందించినట్లు ఆదిత్య మెడికవర్ ఎండీ డాక్టర్ పాకనాటి కృష్ణశ్రవంత్ తెలిపారు. శుక్రవారం స్థానిక గుంటూరువారితోటలోని ఆదిత్య ఆసుపత్రిలో కృష్ణశ్రవంత్, డాక్టర్ ఆమూల్యలు పరిహారం అందజేశారు. డాక్టర్ కృష్ణశ్రవంత్ మాట్లాడుతూ గత రెండేళ్లుగా ఆసుపత్రిలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న రాధారపు నరేంద్రబాబు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం ఎంతో బాధాకరమన్నారు.

పౌర సంస్థల భాగస్వామ్యంతో నగరాభివృద్ధికి కృషి

ఆహ్వానపత్రిక ఆవిష్కరిస్తున్న నారాయణరెడ్డి, లక్ష్మణరెడ్డి తదితరులు

గుంటూరు నగరం, న్యూస్‌టుడే: గుంటూరులోని 20 పౌర సంస్థల భాగస్వామ్యంతో నగరాభివృద్ధికి కృషి చేస్తామని ది గుంటూరు సిటీ మున్సిపల్ రేట్ పేయర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఓరుగంటి నారాయణరెడ్డి చెప్పారు. జనచైతన్య వేదిక కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 14న బ్రాడీపేట తాలూకా ప్రాంగణంలోని పెన్షనర్స్ అసోసియేషన్ హాలులో రేట్ పేయర్స్ సర్వసభ్య సమావేశం నిర్వహిస్తామన్నారు. నగరాభివృద్ధిని కాంక్షించే ప్రజలు హాజరై సూచనలు, సలహాలు ఇవ్వొచ్చని కోరారు. జనచైతన్య వేదిక అధ్యక్షుడు లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ.. 1955లో గుంటూరు ప్రథమ లోక్‌సభ సభ్యుడు ఎస్‌వీఎల్ నరసింహం ఏర్పాటు చేసిన ది గుంటూరు సిటీ మున్సిపల్ రేట్ పేయర్స్ అసోసియేషన్ తాగునీరు, పారిశుద్ధ్య సమస్యల పరిష్కారానికి కృషి చేస్తోందన్నారు. నేస్తం వ్యవస్థాపకుడు ధనుంజయరెడ్డి, రేట్ పేయర్స్ అసోసియేషన్ నేతలు రాఘవరావు, సదాశివరావు, అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పారిశుద్ధ్య, ఇంజినీరింగ్ వాహనాలకు జీపీఎస్

నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: నగరంలో పారిశుద్ధ్య, ఇంజినీరింగ్ వాహనాలన్నింటికీ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం (జీపీఎస్) ట్రాకర్లను వారంలో ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేసేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్ శ్రీనివాసులు ఆదేశించారు. శుక్రవారం ఆయన పెదపలకలూరు, ఉద్యోగనగర్, విజయపురికాలనీ, సమ్మర్‌పేట, ఇన్నర్ రింగురోడ్డు శ్రీరాంనగర్, ద్వారకానగర్, అరండల్‌పేట ప్రాంతాల్లో పర్యటించి పారిశుద్ధ్య, అభివృద్ధి పనులను పరిశీలించారు. వార్డు సచివాలయాల వారీగా అనధికార, అక్రమ నిర్మాణాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో సీపీ రాంబాబు, ఏసీపీ రెహ్మాన్, డీఈఈలు సతీష్‌కుమార్, రమేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

స్పెషల్ డ్రైవ్‌లో 334 మందిపై కేసులు

గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న స్టేషన్ల పరిధిలో శుక్రవారం రాత్రి పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. డ్రైవింగ్ లైసెన్స్ లేని, మితిమీరిన వేగంతో వెళ్తున్నవారిని, మద్యం తాగి వాహనాలు నడుపుతున్నవారిని, శిరస్త్రాణం, సీటుబెల్టు పెట్టుకోని 334 మందిపై కేసులు నమోదు చేసి రూ. 2,54,755 జరిమానా వసూలు చేశారు.

వైభవంగా తెప్పోత్సవం

గుంటూరు సాంస్కృతికం, న్యూస్‌టుడే: స్థానిక శ్రీరామనామ క్షేత్రంలో 99వ శ్రీరామ కోటి మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం తెప్పోత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రత్యేకంగా ఉత్సవ మూర్తులను అలంకరించి తిరునాళ్లు నిర్వహించారు. గుదిమెళ్ల రంగాచార్యులు బాలకృష్ణుడి లీలపై ప్రవచనం చేశారు. హరేరామ్ శర్మ శివానందలహరి అంశంపై ప్రసంగించారు. హరికథా భాగవతారిణి నేమాని నాగలక్ష్మి పార్వతీ కల్యాణం, హరికథా గానం, ఎం.పురుషోత్తం బృందం మహా సంకీర్తన, చిమట రాఘవరావు తులసీదాసు రామచరిత మానసపై చేసిన ప్రసంగాలు ఆకట్టుకున్నాయి. జయంతి, మహతిల ఆధ్వర్యంలో సంకీర్తన నిర్వహించారు. నాలుగు రోజుల నుంచి నిర్వహిస్తున్న హోమాన్ని పూర్ణాహుతి చేశారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆలయ ధర్మకర్తలు రాగం వెంకట లీలా సుందరి, బెల్లంకొండ మస్తాన్‌రావు తదితరులు పర్యవేక్షించారు.

క్రీడాకారులకు అభినందన

విజేతలతో అఫ్రోజ్‌ఖాన్, ప్రసాద్

గుంటూరు క్రీడలు, న్యూస్‌టుడే: రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరచాలని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి అఫ్రోజ్‌ఖాన్ సూచించారు. జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బీఆర్ స్టేడియంలో నిర్వహించిన జిల్లా క్రాస్ కంట్రీ పోటీల్లో అంగలకుదురు జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులు ఓవరాల్ ఛాంపియన్‌షిప్‌గా నిలిచారు. ఆయన మాట్లాడుతూ కాకినాడలో ఈ నెల 24న నిర్వహించే రాష్ట్ర స్థాయి పోటీల్లో పతకాలు సాధించాలని అన్నారు. అసోసియేషన్ కార్యదర్శి జీవీఎస్ ప్రసాద్, సభ్యులు ఏవీ ఆంజనేయులు, అరుణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

వినతుల స్వీకరణ

గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: పోలీసు కార్యాలయంలో శుక్రవారం ఎస్పీ వకుల్ జిందాల్ పోలీసు సిబ్బంది నుంచి వినతులు స్వీకరించారు. వారి సమస్యలను ఆలకించారు. వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. పలు ఘటనల్లో శాఖాపరమైన చర్యలు తీసుకున్న సిబ్బందిపై తగిన విచారణ చేయించి అనంతరం విధుల్లోకి తీసుకుంటామని చెప్పారు.

సిబ్బంది సమస్యలు ఆలకిస్తున్న ఎస్పీ వకుల్ జిందాల్

గంజాయితో ముగ్గురి అరెస్టు

గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు యువకులను అరండల్‌పేట పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం పశ్చిమ డీఎస్పీ అరవింద్ తన కార్యాలయంలో నిందితుల వివరాలు తెలిపారు. బొంగరాలబీడుకు చెందిన పాలపర్తి కిరణ్, అతని స్నేహితులు కట్రవత్ సందీప్‌నాయక్, సంపత్‌నాయక్ అరకు సమీపంలోని పాడువ గ్రామానికి చెందిన డాన్ అనే వ్యక్తి నుంచి మూడు కిలోల గంజాయి కొనుగోలు చేశారు. గుంటూరులో చిన్న పొట్లాలుగా చేసి విక్రయిస్తున్నారు. బ్రాడీపేటలో అమ్ముతున్నారన్న సమాచారంతో డీఎస్పీ అరవింద్ పర్యవేక్షణలో అరండల్‌పేట సీఐ ఆరోగ్యరాజు, సిబ్బంది మల్లికార్జునరావు, భూపతి, సేతు, మస్తాన్‌వలి వారిని అరెస్టు చేశారు. కిలో 150 గ్రాముల గంజాయిని జప్తు చేసినట్లు డీఎస్పీ తెలిపారు.

వినియోగదారుల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి: మేయర్

నగరపాలక సంస్థ (గుంటూరు), న్యూస్‌టుడే: వినియోగదారులు కోరుకున్న నాణ్యతను అందిస్తూ. . నమ్మకాన్ని నిలబెట్టుకునేలా సేవలందించాలని నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర సూచించారు. శుక్రవారం రింగురోడ్డులోని సిద్ధార్థ కన్వెన్షన్ హాలులో క్రెడాయ్ ప్రాపర్టీ షోను ఆయన ప్రారంభించారు. యూనియన్ బ్యాంకు డీజీఎం సయ్యద్ జవహర్, స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా డీజీఎం బి.కృష్ణకుమార్‌ప్రభు జ్యోతి వెలిగించారు. ది గుంటూరు కో- ఆపరేటివ్ బ్యాంకు ఛైర్మన్ బోనబోయిన శ్రీనివాస్‌యాదవ్, బ్యాంక్ ఆఫ్ బరోడా ఆర్‌ఎం కిరణ్‌రెడ్డి, క్రెడాయ్ ఏపీ మాజీ ఛైర్మన్ ఆళ్ల శివారెడ్డి పాల్గొన్నారు. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి మాట్లాడుతూ గుంటూరు పరిసర ప్రాంతాల అభివృద్ధిలో బిల్డర్ల పాత్ర ఎంతో కీలకమన్నారు. ప్రాపర్టీ షోలో వివిధ సంస్థల వెంచర్లు, అపార్ట్‌మెంట్ల వివరాలను అందుబాటులో ఉంచారు. భవన నిర్మాణ సామగ్రి స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఈ నెల 14 వరకు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు షో ఉంటుంది. ప్రతిరోజు లక్కీ డ్రా ఉంటుందని 10 మందికి బహుమతులు అందజేస్తామని నిర్వాహకులు తెలిపారు. తొలి రోజు గుంటూరు కమిషనర్ పులి శ్రీనివాసులు డ్రా తీసి విజేతలను ప్రకటించారు. కార్యక్రమంలో క్రెడాయ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి రాము, గుంటూరు ఛైర్మన్ అరుమళ్ల సతీష్‌రెడ్డి, కార్యదర్శి మెట్టు సాంబశివారెడ్డి, కోశాధికారి ఏవీ నాగార్జునరెడ్డి, ప్రాపర్టీ షో 2025 కన్వీనర్ తియ్యగూర వినోద్‌రెడ్డి, ఉపాధ్యక్షులు శివనాగేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాసరి రాంబాబు, బిల్డర్లు పాల్గొన్నారు.

ప్రాపర్టీ షో ప్రారంభిస్తున్న రవీంద్ర. పక్కన శ్రీనివాస్‌యాదవ్, శివారెడ్డి, రాము తదితరులు

ప్రణాళికాయుత అభ్యసనతో సత్ఫలితాలు

జిల్లాపరిషత్తు(గుంటూరు), న్యూస్‌టుడే: పాఠశాల విద్య దశలో ప్రణాళికాయుతంగా అభ్యసిస్తే ఎంపిక చేసుకున్న రంగంలో రాణించి సఫలీకృతం అవుతారని జిల్లా యువజన సేవలు, స్టెప్ విభాగం మేనేజర్ బి.రాధిక అన్నారు. శుక్రవారం నగరంలోని ఎస్‌పీకేహెచ్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసం, కెరీర్ మార్గదర్శకాలపై అవగాహన సదస్సు జరిగింది. ప్రధానోపాధ్యాయుడు రమణయ్య అధ్యక్షత వహించారు. రాధిక మాట్లాడుతూ క్రమ విధానంలో విద్య అభ్యసించడం వల్ల భవిష్యత్తులో ఉన్నత ఉద్యోగాలు పొందుతారన్నారు. కెరీర్ కౌన్సెలింగ్ శిక్షకుడు కె.శ్రీధర్‌బాబు వ్యక్తిత్వ వికాసంపై శిక్షణ ఇచ్చారు. పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, స్టెప్ సిబ్బంది పాల్గొన్నారు.

మాట్లాడుతున్న మేనేజర్ రాధిక

మెగా స్పోర్ట్స్ మీట్‌లో కేఎల్‌పీ విద్యార్థుల సత్తా

ఏటీ అగ్రహారం, న్యూస్‌టుడే: స్థానిక టీజేపీఎస్ కళాశాలలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న మెగా స్పోర్ట్స్ మీట్-2025 ఘనంగా ముగిసింది. ప్రిన్సిపల్ డాక్టర్ బీవీహెచ్ కామేశ్వరశాస్త్రి మాట్లాడుతూ 70 విద్యాసంస్థల నుంచి సుమారు 1000 మంది విద్యార్థులు పాల్గొన్నారని తెలిపారు. శుక్రవారం జరిగిన బహుమతి ప్రదానోత్సవంలో ప్రముఖ వ్యాపారవేత్త పి.అనిల్‌కుమార్ ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్క క్రీడాకారుడు దేశం గర్వించే విధంగా క్రీడల్లో రాణించాలని పేర్కొన్నారు. మెగా స్పోర్ట్స్ మీట"లో ఓవరాల్ ఛాంపియన్ షిప్‌ను కేఎల్‌పీ విద్యా సంస్థ కైవసం చేసుకుంది. టీజేపీఎస్ కళాశాల రెండో స్థానంలో నిలిచింది. కళాశాల కరస్పాండెంట్ బ్రహ్మం, కోశాధికారి కృష్ణానంద్, చక్రనాగ్, కోచ్ శివాజీ, ఎన్ఎస్ఎస్ కో-ఆర్డినేటర్ డాక్టర్ సుధీర్‌కుమార్, ఎన్‌సీసీ మేజర్ కుమార్‌రాజా, వ్యాయామ అధ్యాపకులు వాసుదేవరావు, వివిధ పాఠశాలలు, జూనియర్ కళాశాల వ్యాయామ అధ్యాపకులు, క్రీడాకారులు పాల్గొన్నారు.

విజేతలతో కరస్పాండెంట్ బ్రహ్మం, అనిల్‌కుమార్ తదితరులు

పూర్వ విద్యార్థుల సమ్మేళనం నేడు

గుంటూరు సాంస్కృతికం, న్యూస్‌టుడే: గుంటూరు మార్కెట్ కూడలిలోని హిందూ కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం శనివారం కళాశాల ప్రాంగణంలో నిర్వహిస్తున్నట్లు సంఘ అధ్యక్షుడు మాజేటి సోమశేఖరరావు ఓ ప్రకటనలో తెలిపారు. కళాశాల పూర్వ విద్యార్థి పంజాబ్ రాష్ట్ర ఆదాయ పన్నుల శాఖ చీఫ్ కమిషనర్ డాక్టర్ గరికపాటి శంకర్ ఫణికిషోర్ ముఖ్య అతిథిగా పాల్గొంటారు. విశ్రాంత అధ్యాపకులు డాక్టర్ హేమమాలినీ రాణి, డాక్టర్ జి.విజయలక్ష్మి, డాక్టర్ వావిలాల ఝాన్సీ, డాక్టర్ ఎం. బోసుబాబులను సత్కరిస్తున్నట్లు చెప్పారు. ఉదయం 8గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఇంటర్మీడియేట్, గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ చదివిన విద్యార్థులు, చదువుతున్న విద్యార్థులంతా పాల్గొనవచ్చని పేర్కొన్నారు.

భక్తితో మహాకాల భైరవాష్టమి పూజలు

గుంటూరు సాంస్కృతికం, న్యూస్‌టుడే: మహాకాల భైరవాష్టమిని పురస్కరించుకుని శుక్రవారం నగరంలో పలు ప్రాంతాల్లో విశేష పూజలు నిర్వహించారు. నల్లచెరువు ఒకటో లైనులో శివసేన అకాడమీకి చెందిన భవానీశంకర శివసేన గురువు సూర్యచంద్రేశ్వరానంద స్వామి ఆధ్వర్యంలో కాలభైరవ జయంతి ఆరాధన కార్యక్రమం నిర్వహించగా పలువురు భక్తులు పాల్గొన్నారు. అనంతరం భారీ అన్న సంతర్పణ జరిగింది.

డిజిటల్ పేమెంట్స్ వ్యవస్థ అమలు వేగవంతానికి చర్యలు

పట్టాభిపురం, న్యూస్‌టుడే: శ్రీశైలం దేవస్థానంలో డిజిటల్ పేమెంట్స్ వ్యవస్థను వేగంగా అమలు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని దేవాదాయ శాఖా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు. సచివాలయంలో శ్రీశైలం దేవస్థానం బోర్డు సభ్యులు బోడేపూడి వెంకట సుబ్బారావు, అనిల్ కుమార్, పిచ్చయ్యలు మర్యాదపూర్వకంగా మంత్రిని కలిశారు. దేవస్థానంలో లావాదేవీలు పారదర్శకంగా, వేగంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందుల్లేకుండా జరిగేలా డిజిటల్ పేమెంట్స్ వ్యవస్థను పూర్తి స్థాయిలో అమలు చేయాలని కోరారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించారు.

మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి స్వామి చిత్రపటాన్ని అందజేస్తున్న వెంకట సుబ్బారావు

ఆసుపత్రి అభివృద్ధికి కృషి

నగరంపాలెం, న్యూస్‌టుడే: జీజీహెచ్ అభివృద్ధికి ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎస్ఎస్‌వీ రమణ కృషి ఎనలేదని జింకానా సభ్యుడు డాక్టర్ పొదిలి ప్రసాద్ అన్నారు. శుక్రవారం జీజీహెచ్‌లో పేషంట్-డాక్టర్ ఇంటరాక్షన్-మీ కోసం మేము కార్యక్రమం జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న డాక్టర్ ప్రసాద్ మాట్లాడుతూ గుంటూరు వైద్య కళాశాలలో చదువుకున్న తమ బృందం విదేశాలకు వెళ్లి అక్కడ వైద్యం అందించినట్లు తెలిపారు. తాము చదువుకున్న వైద్యకళాశాల, జీజీహెచ్ అభివృద్ధికి ముందుకు వచ్చామన్నారు. ప్రస్తుతం జీజీహెచ్ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న సూపరింటెండెంట్ డాక్టర్ సుందరాచారి సేవలు ఎనలేనివన్నారు. రానున్న రోజుల్లో బొంగరాల బీడు స్థలంలో ఆరు ఎకరాల్లో ఆసుపత్రి భవన నిర్మాణానికి అందరం కలిసి కృషి చేస్తున్నట్టు వివరించారు. అనంతరం జాగృతి ఛారిటబుల్ ట్రస్ట్ సభ్యులు నాగరాజ కుమారి రోగులకు విటమిన్ మాత్రలు పంపిణీ చేశారు. సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ఎస్‌వీ రమణ, సీఎస్ఆర్ఎంవో డాక్టర్ బీవీ రావు, నర్సింగ్ సూపరింటెండెంట్, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

ఘనంగా బోనాల జాతర

నెహ్రూనగర్: కాకానిరోడ్డులోని భద్రకాళి అమ్మవారి ఆలయం వద్ద శుక్రవారం బోనాల జాతర మహోత్సవాలు వైభవంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి మేళతాళాలతో ఊరేగింపుగా భక్తులు అమ్మవారికి బోనాలు తీసుకొచ్చి సమర్పించారు.

స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా
ఆర్ఏసీపీసీ, 28-1-52, కన్నావారితోట, గుంటూరు-522 004. ఫోన్ : 0863-2337730.
ఇ-మెయిల్: sbi.05256@sbi.co.in సెల్ : 98665 17989

అమ్మకానికి ముందస్తు ప్రకటన

(సెక్యూరిటీ ఇంట్రెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్, 2002 లోని 8(6) నిబంధన క్రింద జారీచేయబడినది)
టు:

శ్రీమతి దేత ఎస్తేరురాణి w/o లేట్ మరియదాస్ ఫ్లాట్ నెం. 103, వర్ధమానర్స్ ... గుంటూరు-522 034.	శ్రీమతి దేత ఎస్తేరురాణి (చట్టవారసులు) w/o లేట్ మరియదాస్ ఫ్లాట్ నెం. 103, వర్ధమానర్స్ ... గుంటూరు-522 034.

[illegible]

ప్రదేశం : గుంటూరు.
తేది : 10-12-2025.
సం/- అధీకృత అధికారి
స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా

గుంటూరు తూర్పు

పారిశుద్ధ్య, ఇంజినీరింగ్ వాహనాలకు జీపీఎస్

నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: నగరంలో పారిశుద్ధ్య, ఇంజినీరింగ్ వాహనాలన్నింటికీ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం (జీపీఎస్) ట్రాకర్లను వారంలో ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేసేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్ శ్రీనివాసులు ఆదేశించారు. శుక్రవారం ఆయన పెదపలకలూరు, ఉద్యోగనగర్, విజయపురికాలనీ, సమ్మర్‌పేట, ఇన్నర్ రింగురోడ్డు శ్రీరాంనగర్, ద్వారకానగర్, అరండల్‌పేట ప్రాంతాల్లో పర్యటించి పారిశుద్ధ్య, అభివృద్ధి పనులను పరిశీలించారు. వార్డు సచివాలయాల వారీగా అనధికార, అక్రమ నిర్మాణాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో సీపీ రాంబాబు, ఏసీపీ రెహ్మాన్, డీఈఈలు సతీష్‌కుమార్, రమేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు. ★ కమిషనర్ శ్రీనివాసులు ఆర్టీవో కార్యాలయం వద్ద అన్న క్యాంటీన్‌ను పరిశీలించారు.

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM
94406 38515, 80085 73097

★ సంజీవయ్యనగర్ ప్రధానరోడ్డు సైడు కాలువల్లో పూడికలు తీయకపోవడంతో మురుగునీరు నిలిచిపోతోందని స్థానికుడు మస్తాన్ 'మేమున్నాం.. మీకు తోడుగా'కు తెలిపారు. సమస్యను శానిటరీ సూపర్‌వైజర్ అయూబ్‌ఖాన్‌కు తెలియజేయడంతో పూడికలు తీయించారు.

★ మల్లికార్జునపేట రెండోలైన్‌లో చెత్తకుప్పలు వదిలేయడం వల్ల వీధి అపరిశుభ్రంగా ఉందని స్థానికుడు శ్యాంబాబు 'మేమున్నాం.. మీకు తోడుగా'కు ఫిర్యాదు చేశారు. సమస్యను ప్రజారోగ్య అధికారులకు తెలియజేయడంతో చెత్తకుప్పలు తీయించి తరలించారు.

- న్యూస్‌టుడే, నగరపాలక సంస్థ

స్పందనకు వందనం

క్లస్టర్ కంపోస్ట్‌తో తడి చెత్తకు చెక్

న్యూస్‌టుడే - నగరపాలక సంస్థ

నగరంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు అమలవుతున్నా.. క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన లేక సమస్యలొస్తున్నాయి. ఇళ్ల నుంచి సేకరించేటప్పుడే తడి, పొడిగా విభజించి తీసుకోవాలి. ఇందుకోసం మూడు బుట్టల విధానం అమల్లో ఉన్నా.. చాలాచోట్ల విభజన జరగడం లేదు. అధికారులు మాత్రం.. పారిశుద్ధ్య సిబ్బంది తడి, పొడిగానే సేకరిస్తున్నారని చెబుతున్నా సమస్య ఉందన్నది వాస్తవం. ఈ నేపథ్యంలో తడి వ్యర్థాలను గృహాలు, ఉత్పత్తి కేంద్రాల వద్దనే పూర్తిస్థాయిలో పునర్వినియోగమయ్యేలా జీఎంసీ ప్రజారోగ్య విభాగం ఆధ్వర్యంలో చర్యలు చేపడుతున్నారు. హోం, క్లస్టర్ కంపోస్ట్ యూనిట్ల ఏర్పాటుపై దృష్టి సారించారు. వార్డు సచివాలయాల వారీగా ప్రజలకు అవగాహన కల్పించి వ్యక్తిగత గృహాలు, అపార్ట్‌మెంట్లలో తడి చెత్తను ఎక్కడి

నందివెలురోడ్డులో జీవనోపాధుల కేంద్రం ఎదుట ఉన్న క్లస్టర్ కంపోస్ట్ యూనిట్

కక్కడే ఎరువులా తయారు చేసేందుకు ప్రోత్సహిస్తున్నారు. ఈ నెలాఖరు నాటికి ప్రతి వార్డు సచివాలయం పరిధిలో 50 ఇళ్ల వద్ద హోం కంపోస్ట్, 10 అపార్టుమెంట్ల వద్ద క్లస్టర్ కంపోస్ట్ యూనిట్లు ఏర్పాటు చేయించాలని ఆదేశాలు ఇచ్చారు.

ఈ విధానం పక్కాగా అమలైతే తడి చెత్త సమస్య దాదాపుగా పరిష్కారమవుతుందని అధికారులు భావిస్తున్నారు.

నగరంలో డివిజన్‌లు	57
వార్డు సచివాలయాలు	206
ఉత్పత్తి అయ్యే చెత్త	480
అందులో తడి వ్యర్థాలు	220
(మెట్రిక్ టన్నుల్లో)	

మొక్కల పెంపకానికి వినియోగం...

ఇప్పటికే జీఎంసీ ఆధ్వర్యంలో ఐటీసీ బంగారు భవిష్యత్తు ప్రాజెక్టు వారితో కలిసి పలుచోట్ల క్లస్టర్, హోం కంపోస్ట్‌లను ఏర్పాటు చేయించారు. హోం కంపోస్ట్ ఏర్పాటు చేసినవారిలో అనేకమంది పెరటితోట, టెర్రస్ గార్డెన్‌లు పెంచుతున్నారు. మిగిలిన ఇళ్ల నుంచి కూడా తడి చెత్తను బయటకు రానివ్వకుండా చూసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇలా హోం, క్లస్టర్ కంపోస్ట్‌ల ద్వారా వచ్చిన ఎరువును కొనుగోలు చేసి జీఎంసీ పార్కులు, డివైడర్ల వెంట మొక్కలకు ఎరువులుగా వినియోగించనున్నారు. కంపోస్ట్ తయారీపై వార్డు సచివాలయాలవారీగా అవగాహన కల్పించనున్నారు. హోం, క్లస్టర్ కంపోస్ట్ విజయవంతమైతే తడి చెత్త ఉత్పత్తయ్యే చోటే ఎరువుగా మారి పునర్వినియోగానికి వెళ్లనుంది.

ఎన్టీఆర్ రైతుబజారులో ధరలు నిన్నటివి... (కిలో ఒక్కింటికి రూ.ల్లో) టమాట 33, వంగ 18, బెండ 37, పచ్చిమిర్చి 41, కాకర 30, క్యారెట్ 38, క్యాబేజీ 24, బీర 34, దొండ 35, బంగాళదుంప 27, ఉల్లిపాయలు 23, గోరుచిక్కుళ్లు 44, దోస 25, పొట్ల 30, చామదుంప 22, మునగ 10, గోంగూర 10, తోటకూర 10, చుక్కకూర 14, కొత్తిమీర 25, బీట్‌రూట్ 35, కీర 30, క్యాప్సికం 69, అల్లం 80, ఫ్రెంచి బీన్స్ 54, సొర 13, అరటి 8. **- న్యూస్‌టుడే, పట్నంబజారు**



నగర శుభ్రతకు ప్రత్యేక యంత్రం

నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: నగరంలో ప్రధాన, రద్దీ రహదారుల్లో డివైడర్లు, కాలిబాటలను ట్రక్ మౌంటెడ్ లిట్టర్ పిక్కర్ మిషన్ వేగంగా శుభ్రం చేస్తుందని కమిషనర్ శ్రీనివాసులు తెలిపారు. శుక్రవారం అమరావతిరోడ్డులోని మధురానగర్‌లో నూతనంగా వచ్చిన ఈ మిషన్ పనితీరు పరిశీలించారు. దీని సహాయంతో ప్లాస్టిక్ వ్యర్థాలు, కాగితాలు, ఆకులు, చెత్తను ఒకేసారి 3 వేల లీటర్ల (3 టన్నులు) హోపర్‌లో సేకరిస్తుందన్నారు. ఒక డ్రైవర్, ఆపరేటర్‌తో పని పూర్తవుతుందని, కార్మికుల శ్రమ బాగా తగ్గుతుందని తెలిపారు. బస్టాండ్, రైల్వేస్టేషన్, మార్కెట్ ప్రాంతాల్లో వేగవంతంగా శుభ్రం చేసేందుకు వీలుంటుందన్నారు. మేయర్ నేతృత్వంలో కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్లి నగరంలో వినియోగంలోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

ట్రక్ మౌంటెడ్ లిట్టర్ పిక్కర్ మిషన్ పనితీరు పరిశీలిస్తున్న కమిషనర్ శ్రీనివాసులు

విద్యుత్తు సరఫరా నిలిపివేత నేడు

గుంటూరు నగరం, నెహ్రూనగర్, న్యూస్‌టుడే: కాకుమానువారితోట, ఆటోనగర్ విద్యుత్తు ఉపకేంద్రాల్లో మరమ్మత్తుల కారణంగా శనివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్తు సరఫరా నిలిపేస్తున్నట్టు డీఈఈ రమేష్ తెలిపారు. బొంగరాలబీడు, వెంగయ్యనగర్, సంజీవయ్యనగర్, వసంతరాయపురం, డొంకరోడ్డు, వెంగళరావునగర్, ఆటోనగర్‌లలో విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఉంటుందని చెప్పారు.

పనుల్లో నాణ్యత కీలకం

నిర్మాణాలు పరిశీలిస్తున్న డిప్యూటీ మేయర్ షేక్ సజీల

పట్నంబజారు, న్యూస్‌టుడే: నగరంలో రోడ్ల అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని డిప్యూటీ మేయర్ షేక్ సజీల అన్నారు. డి-మార్ట్ పక్క సందులో రూ.27 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణాలను శుక్రవారం ఆమె పరిశీలించారు. అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలుండేలా చూడాలని అధికారులను సూచించారు. షేక్ షౌకత్ తదితరులు పాల్గొన్నారు.

పోలీసు వినతుల స్వీకరణ

గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: పోలీసు కార్యాలయంలో శుక్రవారం ఎస్పీ వకుల్ జిందాల్ పోలీసు సిబ్బంది నుంచి వినతులు స్వీకరించారు. వారి సమస్యలను ఆలకించారు. వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. పలు ఘటనల్లో శాఖాపరమైన చర్యలు తీసుకున్న సిబ్బందిపై తగిన విచారణ చేయించి అనంతరం విధుల్లోకి తీసుకుంటామని చెప్పారు.

సిబ్బంది సమస్యలు ఆలకిస్తున్న ఎస్పీ వకుల్ జిందాల్

వెనుకబడిన విద్యార్థులపై దృష్టి పెట్టండి

గుంటూరు విద్య, న్యూస్‌టుడే: పదోతరగతి పరీక్షల్లో ప్రతీ పాఠశాల నూరు శాతం ఉత్తీర్ణత సాధించాలని, ఎస్ఏ, ఎఫ్ఏ పరీక్షల్లో వెనుకబడినవారిపై ప్రత్యేక దృష్టి పెట్టి సాధన చేయించాలని డీఈవో సలీం బాషా ఆదేశించారు. శుక్రవారం స్తంభాలగరువు మహాలక్ష్మి పుల్లయ్య ఉన్నత పాఠశాలలో ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యాకార్యక్రమాలు మరింత మెరుగ్గా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని హెచ్ఎంకు సూచించారు. అనంతరం ఆయన నంబూరు నగరపాలక ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ కార్యక్రమంలో భాగంగా చిన్నారులలో నేర్చుకునే స్థాయి పరిశీలించారు.

చిన్నారుల్లో నేర్చుకునే స్థాయి పరిశీలిస్తున్న డీఈవో సలీంబాషా

పక్కాగా వంద రోజుల ప్రణాళిక అమలు

గుంటూరు విద్య, న్యూస్‌టుడే: పదోతరగతి పరీక్షల నేపథ్యంలో ప్రభుత్వం సూచించిన వంద రోజుల ప్రణాళిక పక్కాగా అమలయ్యేలా చూడాలని రాష్ట్ర పరిశీలకులు పయ్యావుల పార్వతి సూచించారు. శుక్రవారం పాతగుంటూరు పరీక్ష భవన్ హాలులో ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. గతేడాది పదోతరగతి ఫలితాలు తక్కువగా వచ్చిన పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఈ ఏడాది వందశాతం ఉత్తీర్ణత లక్ష్యంతో విద్యార్థులను సమాయత్తం చేయాలని సూచించారు. డీఈవో సలీంబాషా మాట్లాడుతూ ఎఫ్ఎల్ఎన్ 75 రోజుల కార్యాచరణ ప్రణాళికను 1 నుంచి 5వ తరగతులకు తప్పనిసరిగా అన్ని పాఠశాలల్లో అమలు చేయాలని సూచించారు. కార్యక్రమంలో సమగ్రశిక్ష ఏపీసీ ఎ.పద్మావతి, డీసీఈబీ కార్యదర్శి తిరుమలేశ్, ఉర్దూ డీఐ బాసిం తదితరులు పాల్గొన్నారు.

నైతిక విలువల బోధన అవసరం

గుంటూరు విద్య, న్యూస్‌టుడే: చిన్ననాటి నుంచే విద్యార్థులకు నైతిక విలువలతో కూడిన విద్య బోధించాలని విద్యావేత్త హేమలత సూచించారు. శుక్రవారం శ్రీవేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో హిడెన్ స్టార్స్ విద్యాసంస్థ 4వ వార్షికోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా బాలల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

సాంస్కృతిక కార్యక్రమంలో విద్యార్థులు

అయ్యప్ప పడిపూజ మహోత్సవానికి ఏర్పాట్లు

పట్నంబజారు, న్యూస్‌టుడే: ఏలూరుబజారులోని శ్రీ కోదండ రామ మందిరం వద్ద ఈ నెల 13న శ్రీ వాసవి మణికంఠ సేవా భక్త బృందం ఆధ్వర్యంలో 20వ అయ్యప్పస్వామి మహా పడిపూజ మహోత్సవాలు నిర్వహించనున్నట్లు శ్రీ వాసవి మణికంఠ సేవా భక్త బృందం అధ్యక్షుడు గ్రంథి నాగవెంకటమల్లేశ్వరరావు తెలిపారు. శుక్రవారం ఏలూరుబజారులోని సంస్థ కార్యాలయంలో పోస్టర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. 13న ఉదయం 8 గంటలకు మహా శంకరదంపతి శ్రీనివాస శర్మచే అష్టద్రవ్య మహా గణపతి హోమం నిర్వహించి, దేవాలయం నుంచి ఏలూరుబజారులోని పూజా వేదిక వరకు అయ్యప్పస్వామి నగర ఊరేగింపు ఉంటుందన్నారు. 11 గంటలకు అయ్యప్పస్వామికి 18 రకాల ద్రవ్యాలు, 18 రకాల నదీ జలాలతో మహాభిషేకాలు నిర్వహిస్తామన్నారు. రాత్రి 7 గంటలకు 18 రకాల పూలతో అభిషేకం, మహా పడిపూజ ఉంటాయి. 14న ఉదయం 11 గంటలకు భక్తులకు అన్నదానం ఉంటుంది. సమావేశంలో కార్యదర్శి తడికమళ్ల మణికంఠ, కోశాధికారి నాగం శివప్రసాద్, ఎల్ఐసీ రవికుమార్, జులూరి పులిపాటి సుధాకర్ మూర్తి, జుజ్జూరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

పోస్టర్ ఆవిష్కరించి మాట్లాడుతున్న నాగ వెంకట మల్లేశ్వరరావు

పౌర సంస్థల భాగస్వామ్యంతో నగరాభివృద్ధికి కృషి

గుంటూరు నగరం, న్యూస్‌టుడే: గుంటూరులోని 20 పౌర సంస్థల భాగస్వామ్యంతో నగరాభివృద్ధికి కృషి చేస్తామని ది గుంటూరు సిటీ మున్సిపల్ రేట్ పేయర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఒగ్గిరాల నారాయణరెడ్డి చెప్పారు. జనచైతన్య వేదిక కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 14న బ్రాడీపేట తాలూకా ప్రాంగణంలోని పెన్షనర్స్ అసోసియేషన్ హాలులో రేట్ పేయర్స్ సర్వసభ్య సమావేశం నిర్వహిస్తామన్నారు. నగరాభివృద్ధిని కాంక్షించే ప్రజలు హాజరై సూచనలు, సలహాలు ఇవ్వొచ్చని కోరారు. జనచైతన్య వేదిక అధ్యక్షుడు లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ.. 1955లో గుంటూరు ప్రథమ లోక్‌సభ సభ్యుడు ఎస్వీఎల్ నరసింహం ఏర్పాటు చేసిన ది గుంటూరు సిటీ మున్సిపల్ రేట్ పేయర్స్ అసోసియేషన్ తాగునీరు, పారిశుద్ధ్య సమస్యల పరిష్కారానికి కృషి చేస్తోందన్నారు. నేస్తం వ్యవస్థాపకుడు ధనుంజయరెడ్డి, రేట్ పేయర్స్ అసోసియేషన్ నేతలు రాఘవరావు, సదాశివరావు, అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కరపత్రికను ఆవిష్కరిస్తున్న నారాయణరెడ్డి, లక్ష్మణరెడ్డి తదితరులు

రోడ్డెక్కిన మురుగునీరు

చౌత్రా సెంటర్‌లో మురుగునీరు రోడ్డుపైకి చేరుతోంది. వ్యాపార సముదాయాల మధ్య సైడు కాలువలు స్తంభించడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. సైడు కాలువలను శుభ్రం చేయాలని పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని ఆ ప్రాంతవాసులు తెలిపారు. **- న్యూస్‌టుడే, పట్నంబజారు**

ఖాళీగా... ఎన్నాళ్లిలా?

నగర నడిబొడ్డున ఉన్న ఆరెకరాల ఖాళీ స్థలాన్ని వినియోగించుకోవటంలో ఆర్టీసీ యంత్రాంగం చొరవ చూపడం లేదు. రైతుబజారు వెనుకగా దాదాపు 20 ఏళ్లుగా నిరుపయోగంగా ఉంది. గతంలో ఇక్కడ పాత బస్టాండు ఉండేది. దీన్ని అద్దెకిస్తే ఏటా ఆర్టీసీ ఖజానాకు లక్షలాది రూపాయల ఆదాయం సమకూరుతుంది. మూడేళ్ల కిందట అప్పట్లో ఒక ప్రజాప్రతినిధి లీజుకు తీసుకొని షాపింగ్ కాంప్లెక్స్ సినిమా థియేటర్లు నిర్మించాలని ప్రయత్నించారు. చివరి నిమిషంలో వెనక్కు తగ్గారు. తెనాలి తదితర ప్రాంతాల్లో ఖాళీ స్థలాలను అద్దెకిచ్చేందుకు ఆర్టీసీ అధికారులు సిద్ధమయ్యారు. ఇదే క్రమంలో ఈ ఖాళీ స్థలాన్ని సైతం లీజుకిస్తే పెద్ద మొత్తంలో ఆదాయం జమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం నిర్వహణ లేక వ్యర్థపునీరు చేరి విషసర్పాలకు నిలయంగా మారింది. **- న్యూస్‌టుడే, పట్నంబజారు**

వైభవంగా బోనాల జాతర

భద్రకాళి అమ్మవారికి పూజలు చేస్తున్న భక్తులు

నెహ్రూనగర్, న్యూస్‌టుడే: కాకానిరోడ్డులోని భద్రకాళి అమ్మవారి ఆలయం వద్ద శుక్రవారం బోనాల జాతర మహోత్సవాలు వైభవంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి మేళతాళాలతో ఊరేగింపుగా భక్తులు అమ్మవారికి బోనాలు తీసుకొచ్చి సమర్పించారు. రాత్రి భవానీలు భజన చేశారు. ఆలయ పీఠాధిపతి రామకృష్ణ పాలిక్ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.

కాలభైరవునికి ప్రత్యేక పూజలు

గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: పరమయ్యకుంటలోని కాలభైరవస్వామి ఆలయం వద్ద శుక్రవారం ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు పెద్దసంఖ్యలో గుమ్మడికాయలతో దీపారాధన చేశారు.

అస్తవ్యస్త పనులతో అవస్థలు

రాఘవనగర్‌లో సైడు కాలువల నిర్మాణం పేరుతో పనులను సగంలో ఆపేయడంతో స్థానికులు అవస్థలు పడుతున్నారు. ఈ పనుల కోసం ఇళ్లు, దుకాణాల ఎదుట మెట్లు తొలగించారు. ఒకవైపు కాలువ నిర్మించి. . మరోవైపు పనులు ఆపేశారు. ఇళ్ల ముందు మెట్లు లేక.. తవ్విన ప్రాంతం దాట లేక బయటకు రావాలంటే ఇబ్బంది పడే పరిస్థితి. కొంతమంది చెక్క బల్లలు ఏర్పాటు చేసుకున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు వాటిపై నడవలేకపోతున్నారు. దాదాపు రెండు నెలలుగా ఇబ్బంది పడుతున్నామని స్థానికులు చెప్పారు. పాత కాలువ తవ్వినప్పుడు బురదను రోడ్డుపై పడేయడంతో అది ఎండిపోయి దుమ్ము వస్తోంది. **- న్యూస్‌టుడే, నెహ్రూనగర్**

సగంలో నిలిచిపోయిన నిర్మాణం

ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి చర్యలు

ఈనాడు కథనానికి స్పందన

పట్నంబజారు, న్యూస్‌టుడే: కింగ్స్ హోటల్ సెంటర్లో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపట్టారు. గత నెల 29న 'ఈనాడు'లో ప్రచురితమైన 'ఈ నరకం నుంచి బయటపడేదెలా?' కథనానికి వారు స్పందించారు. పాతబస్టాండు సెంటర్లోని ట్రాఫిక్ జంక్షన్ పాయింట్‌ను మూసేసి, కింగ్స్ హోటల్ సెంటర్ వైపు నుంచి ట్రాఫిక్‌ను మళ్లించడంతో సమస్య ఏర్పడింది. ఈ మేరకు స్పందించిన ట్రాఫిక్ పోలీసులు కింగ్స్ హోటల్ సెంటర్లో డివైడర్‌కు రెండు వైపులా వెడల్పు చేయించారు. ట్రాఫిక్ సిగ్నల్ పాయింట్ ఏర్పాటు చేసి, జిన్నాటవర్ వైపు నుంచి వచ్చే వాహనాలు ఇక్కడ యు టర్న్ తీసుకుని రాధాకృష్ణ థియేటర్ వైపు వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నట్టు ట్రాఫిక్ సీఐ అశోక్‌కుమార్ తెలిపారు. మాయాబజారు, పాలాసుపత్రి వైపు నుంచి వాహనదారులు ట్రాఫిక్‌లో చిక్కుకోకుండా వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇక్కడ సిగ్నల్ పాయింట్ వద్ద నిత్యం ఒక హెడ్ కానిస్టేబుల్, ఒక ట్రాఫిక్ పోలీసు ఉంటారని తెలిపారు. రోడ్డును విస్తరణ చేయించి ట్రాఫిక్‌కు అవరోధం కలగకుండా చర్యలు చేపట్టనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. సువిశాలంగా ఉన్న పాతబస్టాండు సెంటర్లోని సిగ్నల్ పాయింట్‌ను మూసేసి ఇరుగ్గా ఉన్న కింగ్స్ హోటల్ సెంటర్లో కొత్తగా సిగ్నల్ పాయింట్ ఏర్పాటు చేయటంపై నగరవాసులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ విధులు నిర్వర్తించటం కష్టంగా ఉందని కొందరు ట్రాఫిక్ పోలీసులు పెదవి విరుస్తున్నారు.

ట్రాఫిక్ సిగ్నల్ లైట్ల ఏర్పాటు ప్రాంతాన్ని పరిశీలిస్తున్న ట్రాఫిక్ సి.ఐ.అశోక్‌కుమార్

గంజాయితో ముగ్గురి అరెస్టు

గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు యువకులను అరండల్‌పేట పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం పశ్చిమ డీఎస్పీ అరవింద్ తన కార్యాలయంలో నిందితుల వివరాలు తెలిపారు. బొంగరాలబీడుకు చెందిన పాలపర్తి కిరణ్, అతని స్నేహితులు కత్రవత్ సందీప్‌నాయక్, సంపత్‌నాయక్ అరకు సమీపంలోని పాడువ గ్రామానికి చెందిన డాన్ అనే వ్యక్తి నుంచి మూడు కిలోల గంజాయి కొనుగోలు చేశారు. గుంటూరులో చిన్న పొట్లాలుగా చేసి విక్రయిస్తున్నారు. బ్రాడీపేటలో అమ్ముతున్నారన్న సమాచారంతో డీఎస్పీ అరవింద్ పర్యవేక్షణలో అరండల్‌పేట సీఐ ఆరోగ్యరాజు, సిబ్బంది మల్లికార్జునరావు, భూపతి, సేతు, మస్తాన్‌వలి వారిని అరెస్టు చేశారు. కిలో 150 గ్రాముల గంజాయిని జప్తు చేసినట్లు డీఎస్పీ తెలిపారు.

నిందితుల వివరాలు తెలుపుతున్న డీఎస్పీ అరవింద్, సీఐ ఆరోగ్యరాజు

టిడ్కో ఇళ్లు మంజూరు చేయండి

గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: వెంకటాద్రిపేటలో రైల్వేట్రాక్ పక్కనే దశాబ్దాలుగా నివాసం ఉంటున్నవారికి టిడ్కో ఇళ్లు మంజూరు చేయాలని సీపీఐ నగర కార్యదర్శి ఆకిటి అరుణ్ కుమార్ డిమాండ్ చేశారు. శుక్రవారం వెంకటాద్రిపేటలో సీపీఐ నగర నాయకుల సమావేశం నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లోని ఇళ్ల స్థలాలకు రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించాలని అరుణ్‌కుమార్ కోరారు. సమావేశంలో నాయకులు చిన్న, వెంకటేశ్వర్లు, ఏసురత్నం, బన్నీ, నాగరాజు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న సీపీఐ నగర కార్యదర్శి అరుణ్ కుమార్, చిన్న, వెంకటేశ్వర్లు, ఏసురత్నం

వినియోగదారుల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి

నగరపాలక సంస్థ (గుంటూరు), న్యూస్‌టుడే: వినియోగదారులు కోరుకున్న నాణ్యతను అందిస్తూ.. నమ్మకాన్ని నిలబెట్టుకునేలా సేవలందించాలని నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర సూచించారు. శుక్రవారం రింగురోడ్డులోని సిద్ధార్థ కన్వెన్షన్ హాలులో క్రెడాయ్ ప్రాపర్టీ షోను ఆయన ప్రారంభించారు. యూనియన్ బ్యాంకు డీజీఎం సయ్యద్ జవహర్, స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా డీజీఎం బి.కృష్ణకుమార్ ప్రభు జ్యోతి వెలిగించారు. ది గుంటూరు కో-ఆపరేటివ్ బ్యాంకు ఛైర్మన్ బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, బ్యాంక్ ఆఫ్ బరోడా ఆర్ఎం కిరణ్‌రెడ్డి, క్రెడాయ్ ఏపీ మాజీ ఛైర్మన్ ఆళ్ల శివారెడ్డి పాల్గొన్నారు. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి మాట్లాడుతూ గుంటూరు పరిసర ప్రాంతాల అభివృద్ధిలో బిల్డర్ల పాత్ర ఎంతో కీలకమన్నారు. ప్రాపర్టీ షోలో వివిధ సంస్థల వెంచర్లు, అపార్ట్‌మెంట్ల వివరాలను అందుబాటులో ఉంచారు. భవన నిర్మాణ సామగ్రి స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఈ నెల 14 వరకు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు షో ఉంటుంది. ప్రతిరోజు లక్కీ డ్రా ఉంటుందని 10 మందికి బహుమతులు అందజేస్తామని నిర్వాహకులు తెలిపారు. తొలి రోజు గుంటూరు కమిషనర్ పులి శ్రీనివాసులు డ్రా తీసి విజేతలను ప్రకటించారు. కార్యక్రమంలో క్రెడాయ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి రాము, గుంటూరు ఛైర్మన్ అరుమళ్ల సతీష్‌రెడ్డి, కార్యదర్శి మెట్టు సాంబశివారెడ్డి, కోశాధికారి ఏవీ నాగార్జునరెడ్డి, ప్రాపర్టీ షో 2025 కన్వీనర్ తియ్యగూర వినోద్‌రెడ్డి, ఉపాధ్యక్షులు శివనాగేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాసరి రాంబాబు, బిల్డర్లు పాల్గొన్నారు.

ప్రాపర్టీ షో ప్రారంభిస్తున్న మేయర్ కోవెలమూడి రవీంద్ర. పక్కన గుంటూరు అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంకు ఛైర్మన్ బోనబోయిన శ్రీనివాస్‌యాదవ్, ఆళ్ల శివారెడ్డి, మామిడి రాము తదితరులు

వైభవంగా తెప్పోత్సవం

గుంటూరు సాంస్కృతికం, న్యూస్‌టుడే: స్థానిక శ్రీరామనామ క్షేత్రంలో 99వ శ్రీరామకోటి మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం తెప్పోత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రత్యేకంగా ఉత్సవ మూర్తులను అలంకరించి తిరునాళ్లు నిర్వహించారు. గుదిమెళ్ల రంగాచార్యులు బాలకృష్ణుడి లీలలపై ప్రవచనం చేశారు. హరేరామ్ శర్మ శివానందలహరి అంశంపై ప్రసంగించారు. హరికథా భాగవతారిణి నేమాని నాగలక్ష్మి పార్వతీ కల్యాణం, హరికథా గానం, ఎం.పురుషోత్తం బృందం మహాసంకీర్తన, చిమట రాఘవరావు తులసీదాసు రామచరిత మానసపై చేసిన ప్రసంగాలు ఆకట్టుకున్నాయి. జయంతి, మహతిల ఆధ్వర్యంలో సంకీర్తన నిర్వహించారు. నాలుగు రోజుల నుంచి నిర్వహిస్తున్న హోమాన్ని పూర్ణాహుతి చేశారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆలయ ధర్మకర్తలు రాగం వెంకట లీలా సుందరి, బెల్లంకొండ మస్తాన్‌రావు తదితరులు పర్యవేక్షించారు.

పూర్వ విద్యార్థుల సమ్మేళనం నేడు

గుంటూరు సాంస్కృతికం, న్యూస్‌టుడే: గుంటూరు మార్కెట్ కూడలిలోని హిందూ కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం శనివారం కళాశాల ప్రాంగణంలో నిర్వహిస్తున్నట్లు సంఘ అధ్యక్షుడు మాజేటి సోమశేఖరరావు ఓ ప్రకటనలో తెలిపారు. కళాశాల పూర్వ విద్యార్థి పంజాబ్ రాష్ట్ర ఆదాయ పన్నుల శాఖ చీఫ్ కమిషనర్ డాక్టర్ గరికపాటి శంకర్ ఫణికిషోర్ ముఖ్య అతిథిగా పాల్గొంటారు. విశ్రాంత అధ్యాపకులు డాక్టర్ హేమమాలినీ రాణి, డాక్టర్ జి.విజయలక్ష్మి, డాక్టర్ వావిలాల ఝాన్సీ, డాక్టర్ ఎం. బోసుబాబులను సత్కరిస్తున్నట్లు చెప్పారు. ఉదయం 8గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఇంటర్మీడియేట్, గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ చదివిన విద్యార్థులు, చదువుతున్న విద్యార్థులంతా పాల్గొనవచ్చని పేర్కొన్నారు.

స్పెషల్ డ్రైవ్‌లో 334 మందిపై కేసులు

గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న స్టేషన్ల పరిధిలో శుక్రవారం రాత్రి పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. డ్రైవింగ్ లైసెన్స్ లేని, మితిమీరిన వేగంతో వెళ్తున్నవారిని, మద్యం తాగి వాహనాలు నడుపుతున్నవారిని, శిరస్త్రాణం, సీటుబెల్టు పెట్టుకోని 334 మందిపై కేసులు నమోదు చేసి రూ. 2,54,755 జరిమానా వసూలు చేశారు.

అన్నమయ్య సహస్ర గళార్చన నేడు

గుంటూరు సాంస్కృతికం, న్యూస్‌టుడే: జైకిసాన్ సంస్థ ఆధ్వర్యంలో స్థానిక వేంకటేశ్వర విజ్ఞాన మందిరం బళ్లారి రాఘవ ఆడిటోరియంలో అన్నమయ్య సహస్ర గళార్చన జరగనుందని నిర్వాహకుడు బండ్లమూరి స్వామి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర స్థాయిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. శనివారం సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఉంటుందన్నారు.

గడువుకు ముందే శంకర్‌విలాస్ ఆర్వోబీ పూర్తి

నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: శంకర్‌విలాస్ ఆర్వోబీ నిర్మాణాన్ని గడువుకంటే ముందే పూర్తి చేయనున్నట్టు మేయర్ కోవెలమూడి రవీంద్ర చెప్పారు. శుక్రవారం కౌన్సిల్ సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కొంతమంది కావాలనే ఆర్వోబీపై వదంతులు సృష్టిస్తున్నారని చెప్పారు. పనులు అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పనులు ఎక్కడా నిలిచిపోలేదని, అనుకున్న ప్రకారం జరుగుతున్నాయని వివరించారు. కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ కూడా పురోగతిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారన్నారు.

(c) eenadu

దరఖాస్తు చేశారా?

☛ డా.రామ్ మనోహర్ లోహియా ఇన్‌స్టిట్యూట్‌లో నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలు (422)
చివరి తేదీ: 15 డిసెంబర్ 2025

☛ ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీలో ఏఓ ఖాళీలు (300)
చివరి తేదీ: 15 డిసెంబర్ 2025

కరెంట్ అఫైర్స్



◆ 2025 అక్టోబరు 14 నుంచి 16 వరకు ఐక్యరాజ్య సమితి దళాల సహకార దేశాల (యూఎన్‌టీసీసీ) చీఫ్స్ కాన్‌క్లేవ్‌ను ఎక్కడ నిర్వహించారు?
జ: న్యూదిల్లీ

◆ వరల్డ్ స్టాండర్డ్స్ డే (ప్రపంచ ప్రమాణాల దినోత్సవాన్ని ఏటా ఏ రోజున నిర్వహిస్తారు? (ఇంటర్నేషనల్ ఎలక్ట్రో టెక్నికల్ కమిషన్ (ఐఈసీ,) ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ (ఐఎస్ఓ), ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ (ఐటీయూ)ల నేతృత్వంలో జరిపే ఈ దినోత్సవాన్ని 2025లో 'ఎ షేర్డ్ విజన్ ఫర్ ఏ బెటర్ వరల్డ్' అనే థీమ్‌తో నిర్వహించారు.)
జ: అక్టోబరు 14

మాదిరి ప్రశ్నలు

◆ 2025 అక్టోబరు 13 నాటికి పీఎం గతి శక్తి కార్యక్రమం ఎన్నేళ్లు పూర్తి చేసుకుంది? (భారతదేశ మౌలిక సదుపాయాల వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి 44 కేంద్ర మంత్రిత్వ శాఖలు, 36 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను అనుసంధానిస్తూ దేశంలో మొదటి ఇంటిగ్రేటెడ్ మల్టీ మోడల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్లానింగ్ ఫ్రేమ్ వర్క్‌ను పీఎం ప్రారంభించారు.)
జ: నాలుగేళ్లు

మరింత సమాచారం

◆ 2025 ఆర్థిక శాస్త్ర నోబెల్ బహుమతిని ఎవరు గెలుచుకున్నారు?
జ: జోయెల్ మోకిర్, పీటర్ హోవిట్ (అమెరికా) ఫిలిప్ అఘియాన్ (యూకే)

ఈనాడు ప్రతిభ
● https://pratibha.eenadu.net ● https://eenadupratibha.net
విద్య, ఉద్యోగ పరీక్షల ప్రత్యేకం!

స్థిరంగా పెరిగితే.. రెట్టింపు అయితే!

ప్రతి రోజూ ముప్పై నిమిషాలు చదివితే మొత్తం ప్రిపరేషన్ సమయం రెండో రోజుకి అరవై, మూడో రోజుకి తొంభై నిమిషాలు అవుతుంది. అదే నిర్ణీత మొత్తంపై చక్రవడ్డీ అయితే కొన్ని రెట్లు పెరుగుతుంటుంది. మొదటిది స్థిరంగా సంకలన రూపంలో సాగితే, రెండోది గుణకార నమూనాలో వృద్ధి చెందుతుంది. నిర్దిష్ట నియమం లేదా నమూనాను అనుసరించే సంఖ్యల సమూహాన్ని సంఖ్యాశ్రేణి అంటారు. అందులో సంఖ్యల మధ్య ఉన్న సంబంధాన్ని సూచించే నియమాలను శ్రేణి అనువర్తనాలుగా పేర్కొంటారు. పోటీ పరీక్షల్లో వీటిపై ప్రశ్నలు అడుగుతున్నారు. శ్రేణిలో నమూనాను గుర్తించి తదుపరి సంఖ్యను లేదా తప్పిపోయిన సంఖ్యను అభ్యర్థులు కనిపెట్టాల్సి ఉంటుంది. దీనిపై పట్టు పెంచుకోవాలంటే ప్రాథమిక గణిత భావనలను, ముఖ్య సంఖ్యా రూపాలను నేర్చుకోవాలి. నమూనాలను గ్రహించడం ప్రాక్టీస్ చేయాలి.

శ్రేణి అనువర్తనాలు

సంఖ్యాశ్రేణికి సంబంధించిన అనువర్తనాల్లో 'సంఖ్యా శ్రేఢి' అనేది ఒక ముఖ్యమైన అనువర్తనం. సాధారణంగా నిర్దిష్టమైన నియమాలను పాటించే సంఖ్యల సమూహాన్ని 'శ్రేఢి' అంటారు. ఇది ప్రధానంగా రెండు రకాలు. అవి అంకశ్రేఢి, గుణశ్రేఢి. ఏ రెండు వరుస సంఖ్యల మధ్య భేదం అయినా సమానంగా ఉంటే అది అంకశ్రేఢి, ఏ రెండు వరుస సంఖ్యల నిష్పత్తి అయినా సమానంగా ఉంటే అవి గుణశ్రేఢిలో ఉన్నాయని అంటారు.

అంకశ్రేఢి: శ్రేఢి మొదటి పదం మినహా మిగతా పదాలకు దాని ముందున్న పదానికి ఒక స్థిరసంఖ్యను కలపగా శ్రేఢి నిర్మాణం జరుగుతుంది.

అంకశ్రేఢి సాధారణ రూపం:
a, a + d, a + 2d, ...

★ అంకశ్రేఢిలో nవ పదం = t_n = a + (n – 1)d

★ అంకశ్రేఢిలో చివరి నుంచి nవ పదం = $l - (n - 1)d$

★ అంకశ్రేఢిలో n పదాల మొత్తం = $S_n = \frac{n}{2}(2a + (n - 1)d)$

గుణశ్రేఢి: శ్రేఢిలో ఏ రెండు వరుస పదాల మధ్య నిష్పత్తి అయినా సమానంగా ఉండాలి.

గుణశ్రేఢి సాధారణ రూపం:
a, ar, ar^2, ar^3 ....

★ గుణశ్రేఢిలో nవ పదం = ar^{n-1}

★ గుణశ్రేఢిలో n పదాల మొత్తం = $\frac{a(r^n - 1)}{r - 1}$ (r > 1)
$= \frac{a(r^n - 1)}{r - 1}$ (r < 1)

★ గుణశ్రేఢిలో అనంత పదాల మొత్తం = $\frac{a}{1 - r}$

జనరల్ స్టడీస్
రీజనింగ్

మాదిరి ప్రశ్నలు

1. 8, 12, 16, 20, ... శ్రేణిలో 16వ సంఖ్య?
1) 64 2) 68 3) 74 4) 66

వివరణ: 8, 12, 16, 20, ...
పై శ్రేణిలో ఏ రెండు వరుస పదాల మధ్య బేధం అయినా సమానం కాబట్టి
$t_n = a + (n - 1)d$
a = 8, n = 16, d = 12 – 8 = 4
= 8 + (16 – 1)(4) ⇒ 8 + 15 × 4 ⇒ 68
∴ ఈ శ్రేణిలో 16వ సంఖ్య = 68
జ: 2

2. –10, –6, –2, 2, ... అనే శ్రేణిలో 12వ, 13వ సంఖ్యల మొత్తం ఎంత?
1) 82 2) 74 3) 80 4) 72

వివరణ: –10, –6, –2, 2, ...
a = –10, n = 12,
d = –6 – (–10)
= –6 + 10 = 4
t_n = a + (n – 1)d ⇒ –10 + (12 – 1)(4)
= –10 + 11 × 4 ⇒ –10 + 44 = 34
12వ సంఖ్య = 34
⇒ 13వ సంఖ్య = 34 + 4 = 38
∴ మొత్తం = 34 + 38 = 72
జ: 4

3. 21, 18, 15, ... శ్రేణిలో ఎన్నో సంఖ్య –81 అవుతుంది?
1) 43 2) 32 3) 35 4) 37

వివరణ: 21, 18, 15, ...
a = 21, t_n = –81, d = 18 – 21 = –3, n = ?
t_n = a + (n – 1)d ⇒ –81 = 21 + (n – 1)(–3)
–3n + 3 = –81 – 21 ⇒ –3n = –102 – 3
–3n = –105
n = $\frac{105}{3}$ = 35
∴ శ్రేణిలో 35వ పదం –81 అవుతుంది.
జ: 3

4. 3 చే నిశ్శేషంగా భాగించబడే రెండంకెల సంఖ్యలు ఎన్ని ఉన్నాయి?
1) 30 2) 10 3) 20 4) 40

వివరణ: రెండంకెల సంఖ్యలు
10, 11, 12, 13, ... 99
3 చే భాగించబడే రెండంకెలు:
12, 15, 18, ... 99 ఇవి అంకశ్రేఢిలో ఉన్నాయి.
a = 12, d = 15 – 12 = 3, t_n = 99
t_n = a + (n – 1)d ⇒ 12 + (n – 1)(3) = 99
3n – 3 = 99 – 12 ⇒ 3n – 3 = 87
3n = 90, n = 30
3 చే నిశ్శేషంగా భాగించబడే రెండంకెల సంఖ్యలు = 30
జ: 1

5. 2, 7, 12, ... అనే శ్రేఢిలో మొదటి 16 సంఖ్యల మొత్తం ఎంత?
1) 732 2) 625 3) 632 4) 723

వివరణ: 2, 7, 12, ...
a = 2, n = 16, d = 7 – 2 = 5
$S_n = \frac{n}{2}[2a + (n - 1)d]$
$= \frac{16}{2}[2 \times 2 + (16 - 1)5]$
= 8[4 + 15 × 5] ⇒ 8[4 + 75]
= 8 × 79 = 632
జ: 3

6. 3, 6, 12, 24, ... అనే శ్రేణిలో 7వ సంఖ్య ఏది?
1) 206 2) 186 3) 196 4) 192

వివరణ: 3, 6, 12, 24, ... అనే శ్రేఢి G.Pలో ఉంది.
a = 3, n = 7, r = $\frac{6}{3}$ = 2
$t_n = ar^{n-1} \Rightarrow 3.2^{7-1}$
$\Rightarrow 3 \times 2^6 = 3 \times 64 \Rightarrow 192$
జ: 4

రచయిత: గోలి ప్రశాంత్ రెడ్డి

జూనియర్ ఇంటర్ జంతుశాస్త్రం

జీవ ప్రపంచంలో వైవిధ్యం

అధ్యాయం-I జీవ ప్రపంచం — 2 మార్కులు

1. ICZN ను విపులీకరించండి?
జ: అంతర్జాతీయ జంతు నామీకరణ నియమావళి (International Code of Zoological Nomenclature (ICZN)

2. జీవ వైవిధ్యం అంటే ఏమిటి?
జ: జీవుల ఆకారం, రంగు, ఆవాసం, శరీరధర్మ, బాహ్య స్వరూప లక్షణాల్లో అత్యంత వైవిధ్యం కలిగి ఉండటాన్ని జీవ వైవిధ్యం అంటారు.

3. జీవుల వర్గీకరణకు అనుసరించాల్సిన ప్రాథమిక ప్రక్రియలు?
జ: లక్షణీకరణ(characterisation), గుర్తింపు, వర్గీకరణ, నామీకరణ ప్రక్రియలు వర్గీకరణ శాస్త్రంలోని ప్రాథమిక అంశాలు.

4. 'సిస్టమాటిక్స్' ను నిర్వచించండి. లిన్నేయస్ ప్రచురించిన తన గ్రంథం పేరు?

ఫైనల్ పరీక్షలు 2026
ముఖ్యమైన ప్రశ్నలు - జవాబులు

జ: వివిధ రకాల జీవులు, వాటి వైవిధ్యాలు, సంబంధ బాంధవ్యాల అధ్యయనాన్నే సిస్టమాటిక్స్ (stematics) అంటారు. ఈ పదం లాటిన్‌లో ఒక పద్ధతితో కూడిన జీవన అమరిక అని అర్థం. లిన్నేయస్ తన ప్రచురణ గ్రంథానికి పెట్టిన పేరు సిస్టమా నేచురే.

5. 'ద్వినామ నామీకరణం' అంటే ఏమిటి? రెండు ఉదాహరణలను పేర్కొనండి.
జ: కరోలస్ లిన్నేయస్ ద్వినామ నామీకరణ విధానాన్ని ప్రవేశపెట్టాడు. ఈ పద్ధతినే ప్రపంచవ్యాప్తంగా జీవశాస్త్రవేత్తలు అనుసరిస్తున్నారు. ద్వినామ నామీకరణ పద్ధతిలో ప్రతి పేరుకూ రెండు పదాలుంటాయి. మొదటిది ప్రజాతి నామం (generic name), రెండోది జాతి నామం (species name). ఈ విధంగా రెండు పదాలతో కూడిన పేరు పెట్టే పద్ధతిని ద్వినామ నామీకరణం (Binomial nomenclature) అంటారు

బహుళైచ్ఛిక ప్రశ్నలు (1 మార్కు)

1. వర్గీకరణ శాస్త్రంలో మొదటి చర్య
1) గుర్తింపు 2) నామీకరణ 3) వర్గీకరణ 4) లక్షణీకరణ
జ: (4)

2. ద్వినామ నామీకరణలో రెండో పదం దేనిని సూచిస్తుంది?
1) ప్రజాతి 2) కుటుంబం 3) జాతి 4) ఉపజాతి
జ: (3)

3. సరిగా పేర్కొన్న మానవుడి శాస్త్రీయ నామం?
1) Homo Sapiens 2) Homo sapiens
3) homo sapiens 4) homo Sapiens
జ: (2)

4. వర్గీకరణ సోపాన క్రమంలో 'కుటుంబం' ఈ రెండింటి మధ్య ఉంటుంది?
1) తరగతి, రాజ్యం 2) క్రమం, తరగతి
3) ప్రజాతి, క్రమం
4) ప్రజాతి, తరగతి
జ: (3)

మరికొన్ని ప్రశ్నలు-జవాబులు

రచయిత: రవిచరణ్ కంటి

శరవేగంగా సచివాలయం, ఐకానిక్ టవర్స్ పనులు

రిటైనింగ్ వాల్ నిర్మాణం

అమరావతిలోని శాశ్వత సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీ నిర్మాణ పనులు వేగం పుంజుకున్నాయి. తెదేపా ప్రభుత్వంలో ప్రారంభమైన టవర్స్ నిర్మాణ పనులు 2019లో వైకాపా ప్రభుత్వం వచ్చాక నిలిచాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఐకానిక్ టవర్స్ నిర్మాణ పనులకు టెండర్లు పూర్తి కావటంతో గుత్తేదారులు పనులు ప్రారంభించారు. ఐదేళ్ల పాటు నిరుపయోగంగా ఉన్న టవర్స్ కట్టడాలను ఐఐటీ నిపుణులు పరిశీలించి అనుమతి ఇవ్వటంతో తిరిగి కట్టడాల పనులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ఐకానిక్ టవర్స్ చుట్టూ ఇనుము, కాంక్రీట్, రాళ్లతో రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు చేస్తున్నారు. మరో పక్క టవర్స్ పనులు చురుగ్గా చేస్తున్నారు. మూడేళ్లలో పనులు పూర్తి చేస్తామని ఇటీవల రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ వెల్లడించారు. **- తుళ్లూరు, న్యూస్‌టుడే**

టవర్స్ నిర్మాణ పనులు చేస్తున్న కార్మికులు

యువ పరిశోధకులకు మరింత సహకారం

పొన్నూరు, న్యూస్‌టుడే: చేబ్రోలు మండల పరిధిలోని వడ్లమూడి విజ్ఞాన్ వర్సిటీ, గుంటూరులోని ఇప్సైటీ డయాగ్నస్టిక్స్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరిందని ఉపకులపతి పి.నాగభూషణ్ వెల్లడించారు. ఈ మేరకు విజ్ఞాన్ విద్యాసంస్థల అధ్యక్షుడు లావు రత్తయ్య, ఇప్సైటీ మెడికల్ ఆఫీసర్ కల్యాణ్ చక్రవర్తి శుక్రవారం ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఉపకులపతి మాట్లాడుతూ.. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో సహకారాన్ని పెంపొందించేందుకు ఈ ఒప్పందం మైలురాయిగా నిలుస్తుందని చెప్పారు. వర్సిటీ పరిశోధకులు, అధ్యాపకులు, విద్యార్థులు ఇప్సైటీ ప్రాజెక్టుల్లో భాగస్వాములవుతారని వెల్లడించారు. సీఈవో డాక్టర్ మేఘన కూరపాటి, రిజిస్ట్రార్ పీఎంవీ రావు, ఇప్సైటీ సీఎస్‌వో డాక్టర్ సందీప్ నాదెండ్ల తదితరులు పాల్గొన్నారు.

ఒప్పంద పత్రాలు మార్చుకుంటున్న లావు రత్తయ్య, కల్యాణ్ చక్రవర్తి

సీఆర్డీఏ అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నేడు

తుళ్లూరు, న్యూస్‌టుడే : రాజధాని గ్రామం రాయపూడి సమీపంలోని సీఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అధ్యక్షతన నేడు సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. రాజధాని రైతు సమస్యల పరిష్కార కమిటీ సభ్యులైన రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ, తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్ హాజరయ్యే అవకాశం ఉంది. సీఆర్డీఏ, ఏడీసీఎల్ ఆధ్వర్యంలో జరుగుతున్న అమరావతి అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించి అధికారులతో చర్చించనున్నారు.

ఎఫ్‌బీఎంఎస్ సర్వే పక్కాగా నిర్వహించాలి

జిల్లాపరిషత్తు(గుంటూరు), న్యూస్‌టుడే: అర్హులందరికీ సంక్షేమ పథకాలతో పాటు సేవలను సజావుగా అందజేసేందుకు కుటుంబ ప్రయోజన నిర్వహణ వ్యవస్థ(ఎఫ్‌బీఎంఎస్) కింద ఏకీకృత కుటుంబ సర్వే నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్ర ప్రణాళిక శాఖ సంచాలకురాలు జె.విజయలక్ష్మి అన్నారు. జిల్లాపరిషత్తు సమావేశ మందిరంలో ఈ సర్వేకు సంబంధించి రాష్ట్ర స్థాయి శిక్షకుల రెండు రోజుల శిక్షణ కార్యక్రమం శుక్రవారం ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా హాజరైన విజయలక్ష్మి మాట్లాడుతూ సర్వే పక్కాగా నిర్వహించాలని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వ పథకాలను అందజేసే విషయాన్ని దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. సర్వే ప్రాధాన్యత వివరించారు. సర్వేలో ప్రజల వద్ద నుంచి సమాచారాన్ని గ్రామ, వార్డు సచివాలయం స్థాయిలో జీఎస్‌డబ్ల్యూఎస్ సిబ్బంది ప్రత్యేక మొబైల్ అప్లికేషన్ ద్వారా సేకరిస్తారన్నారు. అన్ని కుటుంబాల సమాచారాన్ని సేకరించి వివరాలు నమోదు చేయాలన్నారు. శిక్షణ పొందిన మాస్టర్ ట్రైనర్లు గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలో సిబ్బందికి శిక్షణ ఇస్తారన్నారు. జిల్లా అధికారులు, రిసోర్సుపర్సన్లు, సచివాలయాల సిబ్బంది పాల్గొన్నారు.

మాట్లాడుతున్న రాష్ట్ర ప్రణాళిక శాఖ సంచాలకురాలు విజయలక్ష్మి

అదుపు తప్పి ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ

తాడేపల్లి, న్యూస్‌టుడే: తాడేపల్లి పరిధిలోని సీతానగరం బోటు యార్డు వద్ద మలుపులో ఓ లారీ అదుపు తప్పి ఇంట్లోకి దూసుకెళ్లింది. ఇల్లు, దుకాణాలు ధ్వంసమైనప్పటికీ ఎవరికీ ఏమీ కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. గురువారం రాత్రి వేగంగా వస్తున్న లారీ అదుపు తప్పి ఓ ఇంటిలోకి దూసుకెళ్లింది. అదే సమయంలో ఇంట్లోని వారంతా వారి బంధువుల కోసం బయట నిలబడి ఉన్నారు. ఫలితంగా భారీ ప్రమాదం తప్పింది. రెండు దుకాణాలు ధ్వంసమయ్యాయి. స్థానికులు మద్యం మత్తులో ఉన్న లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఇళ్లు ధ్వంసం కావడంతో ఆస్తినష్టం సంభవించింది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేస్తున్నారు.

ప్రమాద తీవ్రత ఇలా..

అంగన్‌వాడీల వేతనాల పెంపునకు డిమాండ్

కలెక్టరేట్(గుంటూరు), న్యూస్‌టుడే: అంగన్‌వాడీలకు తక్షణమే వేతనాలు పెంచాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను వారికీ అమలు చేయాలని కోరుతూ కలెక్టరేట్ ఎదుట శుక్రవారం ధర్నా చేపట్టారు. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి దయా రమాదేవి మాట్లాడుతూ అంగన్‌వాడీల 42 రోజుల సమ్మె సందర్భంగా శిబిరాల వద్దకు వచ్చి తాము అధికారంలోకి వస్తే న్యాయమైన డిమాండ్లు పరిష్కరిస్తామని చెప్పిన కూటమి నాయకులు గెలిచిన తర్వాత పట్టించుకోలేదన్నారు. సెల్ ఫోన్లు కొత్తవి వచ్చినప్పటికీ ప్రభుత్వ ప్రచారాల కోసం వాడుకుంటున్నారే తప్ప.. ఇప్పటికీ అంగన్‌వాడీలకు అందజేయకపోవడం బాధాకరమని అన్నారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి దండా లక్ష్మీనారాయణ, అంగన్‌వాడీ యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ధనలక్ష్మి, ఏవీఎన్ కుమారి, గౌరవాధ్యక్షుడు జి.రమణ, ఏఐటీయూసీ నాయకులు రాధాకృష్ణమూర్తి, రత్నమంజుల, ప్రేమ్ కుమారి, సీఐటీయూ, అంగన్‌వాడీ యూనియన్ నాయకులు పాల్గొన్నారు.

ధర్నా చేస్తున్న అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు

ప్రమాదాల నివారణకు చర్యలు

గుంటూరు రూరల్, న్యూస్‌టుడే : రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసు శాఖ ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది. ఎస్పీ ఆదేశాల మేరకు నల్లపాడు పోలీసులు ఏటుకూరు, బుడంపాడు బైపాస్ రోడ్డు కూడలిలో శుక్రవారం ప్రత్యేక రోడ్డు భద్రత డ్రైవ్ నిర్వహించారు. ఆయా రోడ్లపై వెళుతున్న వాహనాలను నిలిపి సంబంధిత పత్రాలు తనిఖీ చేశారు. రోడ్డు ప్రమాదాలు తరచూ జరిగే ప్రాంతాలను పరిశీలించి నియంత్రించటానికి భద్రత చర్యలు తీసుకున్నారు. జాతీయ రహదారి పైకి ప్రవేశం, బయటకు వచ్చే పాయింట్లు, బ్లాక్‌స్పాట్స్, ప్రమాదాలకు గురయ్యే హాట్‌స్పాట్స్ గుర్తించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వాహన చోదకులకు అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదాలు తగ్గించి, ప్రాణ నష్టం నివారించేందుకు ప్రత్యేక రోడ్ సేఫ్టీ డ్రైవ్ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు

వాహనదారులతో మాట్లాడుతున్న పోలీసులు

అనుభవజ్ఞుల సూచనలు పాటిస్తే మేలు

గుంటూరు సాంస్కృతికం, న్యూస్‌టుడే: ఆలోచన పెద్దతరానిది.. ఆచరణ చిన్నతరానిదై ఉన్నప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని సుప్రసిద్ధ ప్రవచనకర్త డాక్టర్ గరికపాటి నరసింహారావు అన్నారు. గుళ్లపల్లి సేవా సంస్థ ఆధ్వర్యంలో స్థానిక బృందావన గార్డెన్స్ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో మూడు రోజులు నిర్వహించే ఆధ్యాత్మిక ప్రవచన పరంపర శుక్రవారం ప్రారంభమయ్యింది. రామాయణంలో రాజనీతి అంశంపై గరికపాటి ప్రవచనం చేశారు. వనవాస సమయంలో భరతుడు రామచంద్రుడి దగ్గరకొచ్చినప్పుడు రామభరతుల మధ్య జరిగిన రాజరిక సంబంధ అంశాలను ఆయన విశ్లేషించారు. అన్ని ఉద్యోగాలకు అర్హతల పరీక్షలుండి ఎంపిక జరుగుతున్నప్పుడు ఎన్నికల్లో నిలుచునే ప్రజాపాలకులకు కూడా ప్రజాపాలన సంబంధ అర్హతలు ఉండడం మేలన్నారు. అనుభవజ్ఞులైన పెద్దల సూచనలతో వయసులో చిన్నవారైన మంత్రుల లాంటి వారు ప్రజాపాలనా బాధ్యతలను నిర్వహిస్తే దేశం అభివృద్ధి చెందుతుందని, ఇలాంటి సూచనలు రామాయణంలో అడుగడుగునా ఉన్నాయని గరికపాటి ఉదహరించారు. www.brundavanasrinivasa.com పేరుతో దేవస్థానం వెబ్‌సైట్, మొబైల్ యాప్‌లను గరికపాటి నరసింహారావు, కుమార్ పంప్స్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం, దేవస్థానం అధ్యక్షుడు మస్తానయ్య, ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, సేవా సంస్థ అధ్యక్షుడు గుళ్లపల్లి సుబ్బారావు కన్వీనర్ రాఘవేంద్రరావు, వెబ్‌సైట్ రూపశిల్పి పారా అశోక్ తదితరులతో కలిసి ఆవిష్కరించారు. శని, ఆది వారాల్లో కూడా ప్రవచనాలుంటాయి.

మాట్లాడుతున్న గరికపాటి నరసింహారావు

తల్లి మరో వివాహం.. నచ్చక కుమారుడి బలవన్మరణం

బావి నుంచి అబ్బాస్ మృతదేహాన్ని బయటకు తీస్తున్న స్థానికులు

మంగళగిరి గ్రామీణం, న్యూస్‌టుడే : మండలంలోని యర్రబాలెం గ్రామం బసవతారక నగర్ ప్రాంత పరిధిలో తల్లి మరో వ్యక్తిని వివాహం చేసుకుందని కుమారుడు బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. రూరల్ సీఐ బ్రహ్మం, ఎస్సై చిరుమామిళ్ల వెంకట్ వివరాల మేరకు.. మున్నీ కుటుంబం బాపట్ల నుంచి యర్రబాలెం వచ్చి పదేళ్లయింది. 30 ఏళ్ల క్రితం అంజాద్ బాషాతో మున్నీకి వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. నాలుగేళ్ల క్రితం అంజాద్ బాషా అనారోగ్యంతో మృతి చెందాడు. తర్వాత మున్నీ మరో వ్యక్తిని వివాహం చేసుకొని బసవతారక నగర్‌లో జీవిస్తోంది. ఈ విషయం నచ్చని అబ్బాస్ (24) తల్లిని ప్రశ్నించగా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. గురువారం అబ్బాస్ తన అన్న ఆషితో కలసి బహిర్భూమికి వెళ్లాడు. తల్లి విషయానికి మనస్తాపం చెందిన అబ్బాస్ సమీపంలో ఉన్న బావిలో దూకాడు. దీంతో ఇంటికి వెళ్లి ఆషి స్థానికులకు చెప్పాడు. అప్పటికే చీకటి పడగా.. శుక్రవారం గాలింపు చేపట్టారు. ఎట్టకేలకు మృతదేహం లభ్యమైంది. పోలీసులు ఎయిమ్స్‌కు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపి.. కేసు నమోదు చేశారు.

పతంగ్ చిత్ర బృందం సందడి

గుంటూరు రూరల్, న్యూస్‌టుడే : ఆర్వీఆర్ అండ్ జేసీ ఇంజినీరింగ్ కళాశాలలో శుక్రవారం రాత్రి పతంగ్ చిత్ర బృందం సందడి చేసింది. చిత్రంలోని కథానాయకుడు వంశీ, కథానాయకి ప్రీతి విద్యార్థులతో కలిసి డ్యాన్స్ చేశారు. యువత ఆలోచింపజేసే సందేశాత్మక చిత్రం పతంగ్ అని హీరో వంశీ అన్నారు. అనంతరం వారిని ప్రిన్సిపల్ డాక్టర్ కొల్లా శ్రీనివాస్ సత్కరించారు. చిత్ర దర్శకుడు ప్రత్తిపాటి ప్రణీత్ తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులతో కలిసి నృత్యం చేస్తున్న వంశీ, ప్రీతి

ఏపీ స్టేట్ పౌర సరఫరాల కార్పొరేషన్ డైరెక్టర్ అగస్టీన్

కాకుమాను, న్యూస్‌టుడే : ఏపీ స్టేట్ పౌర సరఫరాల కార్పొరేషన్ డైరెక్టర్‌గా కాకుమాను మండలం కొమ్మూరుకు చెందిన నక్కల అగస్టీన్‌ను నియమించారు. ఈయన కొన్నేళ్లుగా తెదేపాను బలోపేతం చేసేందుకు కృషి చేశారు. ఈయన భార్య శైలజ గతంలో కాకుమాను ఎంపీపీగా పని చేశారు.



అగస్టీన్

గర్భిణికి స్క్రబ్ టైఫస్ జ్వర అనుమానిత లక్షణాలు

తెనాలి(కొత్తపేట): స్క్రబ్ టైఫస్ జ్వరం అనుమానిత లక్షణాలతో ఆర్నెల్ల గర్భిణి శుక్రవారం జిల్లా ఆసుపత్రికి వచ్చారు. వైద్యులు ఆమెకు ర్యాపిడ్ కిట్లతో పరీక్షలు నిర్వహించారు. ఎలీసా పరీక్ష కోసం నమూనాలు సేకరించి గుంటూరు మెడికల్ కళాశాలకు పంపించారు. ఇప్పటికే అనుమానిత లక్షణాలు కలిగిన ఎనిమిది మందిని వార్డుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

బాలికపై ఉపాధ్యాయుడి అఘాయిత్యం

పట్టాభిపురం, మేడికొండూరు, న్యూస్‌టుడే: విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు.. కామంతో కళ్లుమూసుకుపోయి బాలికపై(14) అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగు చూసింది. ఆ బాలిక గుంటూరు జిల్లా పేరేచర్ల ప్రాంతంలో ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతోంది. అదే పాఠశాలలో పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయుడు(50) ఈ నెల 10న తన ఇంట్లో ఫంక్షన్ ఉందని ఆమెను నమ్మించి గుంటూరు మారుతీనగర్‌లోని తన ఇంటికి తీసుకెళ్లాడు. అనంతరం మాయమాటలు చెబుతూ జ్యూస్‌లో నిద్రమాత్రలు వేసి ఆమెకు ఇచ్చాడు. బాలిక నిద్రపోయాక అత్యాచారం చేశాడు. తెల్లవారిన తరువాత ఆ బాలిక తన మేనత్త ఇంటికి వెళ్లగా.. రాత్రంతా ఎక్కడ ఉన్నావని ఆమె ప్రశ్నించింది. దీంతో జరిగిన విషయం తన మేనత్తకు చెప్పింది. వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బాలిక తరఫు బంధువులు పట్టాభిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

(c) eenadu

ఈనాడు
అమరావతి
కృష్ణా
శనివారం డిసెంబరు 13, 2025

కొండంత వెలుగు

మనసంతా దుర్గమ్మే..

జయహో దుర్గాభవానీ..

భవానీ దీక్షల విరమణ సందర్భంగా రెండోరోజైన శుక్రవారం ఉభయ తెలుగురాష్ట్రాల నుంచి దీక్షాధారులు విజయవాడ ఇంద్రకీలాద్రికి వేలాదిగా తరలివచ్చారు. గిరిప్రదక్షిణ అనంతరం అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా యంత్రాంగం సకల ఏర్పాట్లు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం ఒక్కరోజే 85 వేల మందికి పైగా భక్తులు దుర్గమ్మను దర్శించుకున్నారు. – ఇంద్రకీలాద్రి, వన్‌టౌన్

జాతీయ లోక్‌అదాలత్ నేడు

మచిలీపట్నం కార్పొరేషన్, న్యూస్‌టుడే: రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఆదేశాల మేరకు శనివారం జాతీయ లోక్‌అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా జడ్జి జి.గోపి ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని మచిలీపట్నం, విజయవాడ, గుడివాడ, నూజివీడు, నందిగామ, అవనిగడ్డ, కైకలూరు, గన్నవరం, తిరువూరు, జగ్గయ్యపేట, బంటుమిల్లి, మైలవరం, ఉయ్యూరు, మొవ్వ ఇలా అన్ని కోర్టుల్లోనూ లోక్‌అదాలత్ నిర్వహిస్తామన్నారు. లోక్‌అదాలత్ నిర్వహణకు ఆయా కోర్టుల్లో ప్రత్యేక బెంచ్‌లు ఏర్పాటు చేసి, అన్ని వసతులు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. రాజీపడదగిన క్రిమినల్ కేసులు, చెక్‌బౌన్స్ కేసులు, మోటారు వాహన ప్రమాద క్లైమ్‌లు, సివిల్ కేసులు పరిష్కరించుకోవచ్చని, కక్షిదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

పరిశ్రమించు... పరిశోధించు..!

✦ ప్రైవేటు విశ్వవిద్యాలయాలతో వైద్యశాలల ఒప్పందాలు
✦ ఫలితాలు, మేధస్సు షేరింగ్.. బెంచ్ టు బెడ్‌కు శ్రీకారం

ఈనాడు, అమరావతి

★ విజయవాడ ప్రాంతానికి చెందిన నరేశ్‌కు బయోలాజికల్ సైన్స్ అంటే మక్కువ. తాను చదివే వర్సిటీలో బోధన మాత్రమే ఉండడంతో నిరుత్సాహపడేవాడు. ఇటీవల అక్కడ పరిశోధనలు ప్రోత్సహించేందుకు ఓ ప్రైవేటు సంస్థ ఒప్పందం చేసుకోవడంతో నరేశ్‌కు మార్గం సుగమమైంది.

★ గుంటూరుకు చెందిన పవన్ అమరావతిలోని ఓ ప్రైవేటు విశ్వవిద్యాలయంలో బయోటెక్నాలజీ చదువుతున్నాడు. కోర్సు పూర్తయ్యాక ఎక్కడ ఉద్యోగంలో చేరాలా? అన్న ఆలోచనలో ఉండగా.. వర్సిటీలో జరిగే పరిశోధనలు, అంకురాలకు తోడ్పాటు అందిస్తామంటూ ఓ ప్రముఖ ప్రైవేటు ఆసుపత్రి ఒప్పందం చేసుకుంది. పరిశోధనల్లో తన ఆలోచనలకు సానబట్టే అవకాశం పవన్‌కు దక్కడమే కాదు.. అదే ఆసుపత్రిలో చక్కని ఉద్యోగం పొందేందుకు దోహదపడింది.

కలిసి నడుద్దాం... కొత్తగా పరిశోధిద్దాం.. ఫలితాలు, అంకురాల ఫలాలు సమష్టిగా పంచుకుందాం.. మేధస్సును షేరింగ్ చేసుకుంటూ.. మేధోసంపత్తి హక్కులను ఎవరికివారు కాపాడుకుందాం.. అంటూ ముందడుగు వేస్తున్నాయి కొన్ని ప్రైవేటు వైద్యశాలలు. అమరావతి, విజయవాడ పరిసరాల్లోని కొన్ని ప్రైవేటు విశ్వవిద్యాలయాలతో ఒప్పందాలు చేసుకుంటున్నాయి. వైద్యరంగం అనుబంధ కోర్సుల్లో ఆర్థిక సహకారం అందిస్తున్నాయి. బెంచ్ టు బెడ్ పేరుతో సరికొత్త ఫలితాలు సాధిస్తున్నారు.

ఒప్పందాలు ఇలా...

☆ రెండుపక్షాలు సంయుక్త ప్రాజెక్టులు చేపట్టేందుకున్న అవకాశాలను అన్వేషిస్తాయి. ☆ పరిశోధనలకు బాహ్య ఏజెన్సీల నుంచి నిధులు పొందేందుకు ప్రయత్నిస్తాయి. ☆ ప్రతి పరిశోధనకు సంబంధిత సంస్థల పరిశోధన, నైతిక కమిటీల ఆమోదం అవసరం.

☆ విద్య, పరిశోధన కార్యకలాపాల మెరుగుదలకు సంయుక్త ప్రచురణలు, బోధన, పరిశోధన కార్యక్రమాలు, మార్గదర్శకాలు అమలు చేస్తారు. ☆ ఎంవోయూ ఉన్నంతకాలం శాస్త్రీయ సదస్సులు, ఉపన్యాసాలు, విద్యా కార్యక్రమాల్లో పరస్పరం పాల్గొంటారు

నిర్ణీత గడువుతో అడుగులు...

కోర్సును బట్టి ఐదు నుంచి పదేళ్లపాటు ఒప్పంద గడువు ఉంటోంది. పరస్పర సమ్మతితో పొడిగించుకోవచ్చు లేదా రద్దు చేసుకోవచ్చు. అకడమిక్, బయోలాజికల్ సైన్సెస్‌లో పరిశోధన సహకారం, పరస్పర ప్రయోజన రంగాలను ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ విధానం అమలు చేస్తున్నారు. ఇరుపక్షాలు చెరోవైపు నుంచి ఒక్కో ప్రతినిధిని ఏర్పాటు చేసుకుని పర్యవేక్షణ చేస్తుండగా.. మేధోసంపత్తి హక్కులు మాత్రం ఎవరివి వారికే.

పరిశ్రమలు సైతం.. పారిశ్రామిక, వ్యవసాయ రంగాల్లోనూ బయోటెక్నాలజీ పరంగా ఒప్పందాలు కీలకమవుతున్నాయి. తద్వారా విద్యాలయాలను ప్రయోగశాలలుగా మార్చి నిపుణులను తయారు చేసి పారిశ్రామిక అవసరాలు తీర్చడం వీలవుతుంది.

బాధలు విన్నారు.. భరోసా ఇచ్చారు

'డయల్ యువర్ జేసీ'కి విశేష స్పందన

ఈనాడు డిజిటల్, మచిలీపట్నం- న్యూస్‌టుడే, గొడుగుపేట

ధాన్యం సేకరణలో ఇబ్బందులు.. రైతుసేవా కేంద్రాల్లో సిబ్బంది నిర్లక్ష్యం.. గోనెసంచుల కొరత, ఈ క్రాప్ నమోదు.. రీసర్వే లోపాలు, అక్రమ రిజిస్ట్రేషన్లు..అధికారుల అలసత్వం వంటి సమస్యలు జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్ దృష్టికి వచ్చాయి. 'ఈనాడు' ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం 10:30 నుంచి 11:30 వరకు నిర్వహించిన 'డయల్ యువర్ జేసీ' కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. 'ప్రజా సమస్యల పరిష్కారం మా బాధ్యత. గతేడాది ఈ సమయానికి 2.55 లక్షల టన్నుల ధాన్యం సేకరించగా ఈ ఏడాది 3.22లక్షల టన్నులు రైతుల నుంచి కొన్నాం. తుపాను ప్రభావంతో రైతులందరూ ఒకేసారి కోయడంతో కాస్త ఇబ్బందులు వస్తున్నా అన్నింటినీ చక్కదిద్దుతున్నామని' జేసీ నవీన్ తెలిపారు.

? మా గ్రామంలో ఆర్ఎస్‌కే అధికారులు రైతులకు సహకరించట్లేదు. మేము వెళ్తే గోనె సంచులు లేవని బేరగాళ్లకు మాత్రం కావాల్సినన్ని ఇస్తున్నారు. నా కౌలు పొలానికి ఈ-క్రాప్ అవ్వలేదు. సుమారు 200 మందికి ఇదే పరిస్థితి. రంగు మారిన ధాన్యం కొనుగోలు చేయట్లేదు. **-సీతారామిరెడ్డి, మొవ్వ మండలం, కాజ**

✔ రంగుమారిన ధాన్యం కోసూరు, ఇతర పంచాయతీల్లో కొనుగోలు చేశాం. అన్నిచోట్లా సేకరణకు ఏర్పాట్లు చేస్తున్నాం. చాలా మంది రైతులు గోనె సంచులు తీసుకొని త్వరగా వెనక్కి ఇవ్వకపోవడంతో ఇబ్బందులు వస్తున్నాయి. కొత్త సంచులు తెప్పిస్తున్నాం.

ప్రజల సమస్యలు వింటున్న జేసీ నవీన్

? ఒకే సర్వే నంబరులోని మా భూమిని వేరేవారు ఆక్రమించారని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదు. **-స్వర్ణ, పెనమలూరు** ✔ అధికారులను పంపి కొలతలు వేయిస్తాం.

ఈనాడు మీతోడు

? మాకు 4.30 ఎకరాలు భూమి ఉండగా.. ఎర్రనేల అని ఈ-క్రాప్ చేయట్లేదు. **-ఎ. కృష్ణకిశోర్, పెదఆవుటపల్లి** ✔ పరిశీలించి ఈ క్రాప్ నమోదు చేసేందుకు చర్యలు తీసుకుంటాం. ? మా భూమి దస్త్రాల్లో అన్నీ బాగానే ఉన్నా ఆన్‌లైన్‌లో తప్పుగా నమోదు చేశారు. **- కె.వెంకటేశ్వరరావు, శ్రీకాకుళం** ✔ పరిష్కరించమని తహసీల్దార్‌కు సూచిస్తాం. వెళ్లి కలవండి. ? నాకు అన్ని అర్హతలున్నా దివ్యాంగ మోటర్ సైకిల్ ఇవ్వట్లేదు. **-ప్రతీశ్, మచిలీపట్నం** ✔ అర్హత ఉంటే వాహనం ఇచ్చేలా కృషి చేస్తాం. ? అడంగల్లో మా భూమి వివరాలు పొరపాటుగా నమోదు చేశారు. **- రాఘవేంద్రరెడ్డి, రామకృష్ణాపురం, కోడూరు మండలం,** ✔ పరిశీలించి వెంటనే చర్యలు చేపడతాం. ? మా భూమి సర్వే నంబరు మార్చి వేరే వారికి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారు. **-ప్రసాదరావు, పోరంకి** ✔ జిల్లా రిజిస్ట్రార్‌కు సూచించి రిజిస్ట్రేషన్ రద్దు చేయిస్తాం. ? పెడనలోని మా భూమి సర్వే నంబరు రికార్డుల్లో తీసేశారు. పథకాలు రావట్లేదు. **-మహ్మద్ అజీజ్, మచిలీపట్నం** ? రీసర్వేలో మాభూమి వివరాలు తప్పుగా నమోదు చేశారు. **-కె.నరసింహారావు, పెదపారుపూడి** ✔ పరిశీలించి పరిష్కరిస్తాం.

1318 రకం కొనుగోలుపై రైతులతో చర్చిస్తున్న ఆర్ఎస్కే అధికారి

తక్షణ స్పందన

'సాధారణ, 1318 రకం నాలుగెకరాల చొప్పున వారం కిందట కోసి ఆరబెట్టా. ఆర్ఎస్‌కేకి వెళ్తే సాధారణ రకం కొంటున్నారు. 1318 గురించి మాట్లాడట్లేదని' ఘంటసాల మండలం పాపవినాశనం రైతు డి.శ్రీనివాస్ సమస్యను జేసీ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై జేసీ అధికారులను అప్రమత్తం చేయడంతో సిబ్బంది రైతు వద్దకు వెళ్లి తేమ శాతం పరిశీలించి శనివారం లోడ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

చిన్న జెల్లీ.. పెద్ద లొల్లి!

తల్లిదండ్రుల అప్రమత్తతతోనే అడ్డుకట్ట

'జెల్లీలు, చాక్లెట్లు, లాలీపాప్‌లు విక్రయించే.. ఏ చిల్లర దుకాణంలోనైనా చూడండి.. కుప్పలు తెప్పలుగా ఊరూపేరు లేని ఉత్పత్తులే కనిపిస్తున్నాయ్. పిల్లలు అడిగారని ఈ దుకాణాల్లో ఏదిపడితే అది కొనేసి ఇచ్చేసే తల్లిదండ్రులే అధికం. అందుకే.. చిన్నారులను ఆకర్షించేందుకు రకరకాల రూపాల్లో ఈ పంచదార బిల్లలను.. రంగులు కలిపేసి తయారుచేసి.. సొమ్ము చేసుకుంటున్నారు.'

'విజయవాడ, మచిలీపట్నం, గుంటూరుల్లో రహస్య స్థావరాలు పెట్టి మరీ.. ఈ జెల్లీలు, చాక్లెట్లను తయారు చేసేవారున్నారు. ఐదారేళ్ల కిందట వరకూ వీటిని గుర్తించి.. వరస దాడులతో అధికారులు.. భారీగా నకిలీ సరకు పట్టేసేవారు. ఇప్పుడివి మరింతగా పెరిగాయి. అందుకే.. చిన్నారుల ఆరోగ్యం దృష్ట్యా.. తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి.'

బ్రాండెడ్‌ను పోలినట్లే: ప్రముఖ సంస్థల ఉత్పత్తులను పోలిన పేర్లతోనే ఈ నకిలీ జెల్లీలు, లాలీపాప్‌లు, చాక్లెట్లను తయారు చేస్తున్నారు. అసలైన దాని కంటే ఎక్కువ ఆకర్షించేలా.. రంగుల కవర్లను తొడిగి మోసగిస్తున్నారు.

లిక్విడ్ షుగర్ సొల్యూషన్

పేరుకే పండ్ల రసాల జామ్‌లు అంటారు. కానీ.. జామ్ అనేదే ఉండదిక్కడ. కేవలం లిక్విడ్ షుగర్ సొల్యూషన్‌కు (పంచదార పాకం).. ఎరుపు, పసుపు, నీలం, కాషాయ రంగులు, ఫ్లేవర్లను కలిపి చేసేస్తున్నారు.

ప్రమాదకర రంగులు

సోడియం బెంటోనైట్, కార్గోరెడ్, రోడమైన్-బి, సింథటిక్ రంగులు కలిపేస్తున్నారు. అలర్జీలు, క్యాన్సర్, నాడీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతినడం, జీర్ణకోశ వ్యాధులు, గుండె, మూత్రపిండాలు, కాలేయం దెబ్బతింటున్నాయి.

కొనకపోవడమే విరుగుడు: నకిలీ ఉత్పత్తులను అరికట్టడం అధికారులకూ కత్తిమీద సామే. అందుకే.. వీటిని కొనకపోవడమే ఏకైక పరిష్కారం. కొనేవాళ్లు లేకపోతే.. తయారుచేసేవాళ్లూ కనుమరుగైపోతారు.

కిలోకు.. వంద మిల్లీగ్రాములే: ప్రముఖ సంస్థల చాక్లెట్లకు వేటికైనా.. కిలో పదార్థానికి వంద మిల్లీగ్రాములు.. సహజసిద్ధ రంగులనే కలపాలి. కానీ.. ఈ నకిలీ జెల్లీలకు.. కృత్రిమ రంగులను విచ్చలవిడిగా కలిపేస్తూ.. చూడగానే తినాలన్పించేలా చేస్తున్నారు. పైగా.. ప్లాస్టిక్ బొమ్మలను ఇస్తూ.. ఆకర్షిస్తున్నారు.

దిమ్మ తిరగాల్సిందే... విజయవాడ భవానీపురంలో గతంలో వెలుగుచూసిన ఓ కల్తీ జామ్ తయారీ యూనిట్‌ను చూసి.. అధికారులే విస్తుపోయారు. కృష్ణా మిక్స్‌డ్ ఫ్రూట్ జామ్, కృష్ణా మ్యాంగో మిక్స్‌డ్ జామ్ పేర్లతో సిద్ధం చేసిన.. వందల బాక్సులు స్వాధీనం చేసుకున్నారు.

★ ఇక్కడ 30 పెద్ద క్యాన్ల నిండా పంచదార, రంగు కలిపిన మిశ్రమం దొరికింది. ప్రమాదకర రంగులు, ఫ్లేవర్లను గుర్తించారు. – ఈనాడు, అమరావతి

వయసు ఎనభై.. స్ఫూర్తి ఇరవై..

ఆయన వయసు 80 ఏళ్లు.. అయినా నడక, పరుగు పోటీల్లో నవ యువకులతో పోటీ పడతారు. కేవలం ఆరోగ్యం కోసం ప్రారంభించిన వ్యాపకం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. మలి వయసులో ఇంటి నాలుగు గోడలకే పరిమితమయ్యే ఎంతో మందికి వయసు ఒక సంఖ్య మాత్రమేనని.. జీవితంతో పోటీపడుతూ నచ్చిన విధంగా విజయాలు సాధించవచ్చని చాటి చెబుతున్నారు.

కనగాల మల్లికార్జునరావు స్వగ్రామం గన్నవరం మండలం బాహుబలేంద్రనిగూడెం. పెద్దఆవుటపల్లిలోని కో-ఆపరేటివ్ బ్యాంకులో ఉద్యోగం చేస్తూ.. మరోవైపు వ్యవసాయం చేసేవారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. 2004లో క్యాన్సర్‌తో భార్య నిర్మలకుమారి మరణానంతరం బాగా కుంగిపోయారు. దీంతో 2008లో పటమటలోని ఆర్టీసీకాలనీకి వచ్చి స్థిరపడ్డారు. నగరంలో ఎస్టీడీ బూత్ ఆపరేటర్‌గా పనిచేశారు. పక్కనే ఉండే వ్యాపారవేత్త శ్రీనివాస్ ఆయనకు ధైర్యాన్ని ఇచ్చి లయోలా కళాశాల మైదానంలో వాకింగ్‌కు తీసుకెళ్లారు. అప్పటి నుంచి రోజూ ఒక గంట వాకింగ్, సాయంత్రం యోగా సాధన చేసేవారు. ఎటువెళ్లినా సైకిల్‌పైనే ప్రయాణం. 2009లో ఉగాది వేడుకల్లో లయోలా మైదానంలో జరిగిన 5 కి.మీ. వాకింగ్ పోటీల్లో మొదటి స్థానంలో నిలిచారు. విజయవాడలో 2016, 2017లో 21 కి.మీ అమరావతి మారథాన్ పోటీల్లో సీనియర్ సిటిజన్ (60+) కేటగిరీలో వరుసగా రెండుసార్లు విజేతగా నిలిచారు. దీనిని 2గంటల 18 నిమిషాల్లో పూర్తి చేశారు.



'జిల్లా మాస్టర్స్ అథ్లెటిక్స్ సంఘంలో 2022లో సభ్యత్వం తీసుకున్నారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో అనేక పతకాలు సాధించి జాతీయ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌కు ఎంపికయ్యారు. ఇప్పటి వరకు 17 పసిడి, ఒక కాంస్యం గెలిచారు. గత నవంబరులో చెన్నైలో జరిగిన ఏషియన్ మాస్టర్స్ అథ్లెటిక్స్‌లోనూ రెండు కాంస్య పతకాలు సాధించారు.

★ ఇప్పటి వరకు తనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని, క్రీడా పోటీలతో సమాజంలో గౌరవం లభిస్తోందని' కనగాల మల్లికార్జునరావు చెబుతున్నారు.

- విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే

తేమంటూ కోత.. నూకంటూ మేత..

★ మిల్లర్లు, దళారులతో సిబ్బంది మిలాఖత్ ★ ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతులు

న్యూస్‌టుడే, కంకిపాడు

తేమ, నూక పేరుతో మిల్లర్లు, దళారుల దోపిడీకి కొందరు సిబ్బంది సహకరిస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మద్దతు ధర పొందడానికి సేకరణ నిబంధనల మేరకు గరిష్ఠ తేమ 17 శాతం ఉండాలి. వ్యయప్రయాసలకోర్చి వారం పాటు ఆరబోసిన ధాన్యాన్ని మిల్లుకు పంపితే నూక పేరుతో, ఆరకపోతే తేమ అధికంగా ఉందంటూ తరుగు తీస్తున్నారు. ఆరబెట్టినా, పెట్టకపోయినా 40 కిలోల టిక్కీ (చిన్నబస్తా)కి మూడు కిలోల కోత మాత్రం తప్పడం లేదని వాపోతున్నారు. ఉప్పులూరు, చోడవరం గ్రామాల్లో, దావులూరు, చలివేంద్రపాలెం మిల్లుల వద్ద జరిగిన వాగ్వాదాలే అక్రమాలకు నిదర్శనం.

కొణతనపాడు: ఆరబెట్టిన ధాన్యం బస్తాలకెత్తి..

రైతుల పొట్టకొడుతున్న వైనం..

ఉప్పులూరుకు చెందిన ఒక రైతు ఇటీవల ఆర్ఎస్‌కే ద్వారా దావులూరు మిల్లుకు 250 టిక్కీలు పంపారు. ఈ లోడులో 25 బస్తాలు ఎ.కుమార్ అనే వేరే వ్యక్తి పేరుపై ఉన్నాయంటూ మిల్లు నిర్వాహకులు చెప్పారు. తానే దగ్గరుండి బస్తాలు ఎత్తించానని, ఇతరుల ధాన్యం లారీలోకి ఎలా వచ్చిందంటూ ఆర్ఎస్‌కే, పీఏసీఎస్, వ్యవసాయ, పౌరసరఫరాలశాఖల బాధ్యులను సంబంధిత రైతు ప్రశ్నించారు. పొరపాటున వేరే పేరు నమోదై ఉంటుందని సర్ది చెప్పారు. ఈ వివాదం జేసీ వరకు వెళ్లగా విచారణకు ఆదేశించారు.

★ రైతు అప్రమత్తంగా ఉండడంతో ఈ ఘటన బయటకు రాగా, నియోజకవర్గ వ్యాప్తంగా ఇదే తంతు కొనసాగినట్లు 'ట్రక్ షీట్ల'ను పరిశీలిస్తే స్పష్టమవుతోందని పలువురు రైతులు చెబుతున్నారు. చోడవరంలో రైతులు నిరసనకు దిగడానికి 'అక్రమ కోతే' ప్రధాన కారణం. చిన్న, సన్నకారు రైతులకు చెందిన ధాన్యాన్ని ఒకే లారీలో మిల్లుకు పంపుతుంటారు. వీరు పంపిన లోడులో ఇతరుల పేరుతో కొన్ని బస్తాలు నమోదవుతున్నాయని చెబుతున్నారు. 75 కిలోల బస్తాకు ఒక్కో రైతు రూ.70-100 వరకు నష్టపోతున్నారు.

నిలదీస్తే.. కొర్రీలు

అక్రమ కోత, తరుగును ప్రశ్నించే రైతులకు చెందిన ధాన్యం సేకరణలో కొర్రీలు వేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాన మిల్లుల వద్ద రైతులు, నిర్వాహకుల మధ్య నిత్యం వాగ్వాదాలు జరుగుతున్నాయి. కొందరు పౌరసరఫరాలశాఖ అధికారుల అండదండలు మిల్లర్లకున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. 40కిలోల బస్తాకు మూడు కిలోల తరుగును అనుమతిస్తేనే ధాన్యం దిగుమతి చేసుకుంటామని మిల్లర్లు తెగేసి చెబుతున్నారని ప్రొద్దుటూరు, పునాదిపాడు, తెన్నేరు, ఈడుపుగల్లు గ్రామాలకు చెందిన పలువురు రైతులు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు.

స్కాన్ చేయండి.. అభిప్రాయం చెప్పండి

న్యూస్‌టుడే, విజయవాడ వన్‌టౌన్: భవానీ దీక్షల విరమణల కార్యక్రమంలో ఏర్పాట్లపై అభిప్రాయాలు, సమస్యలను అధికారులకు తెలిపేందుకు జిల్లా యంత్రాంగం క్యూఆర్ కోడ్ స్కాన్‌లను ఏర్పాటు చేసింది. దసరా ఉత్సవాల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేయడం ద్వారా భక్తుల సమస్యలు అధికారులకు తెలిశాయి. ప్రస్తుతం భవానీ దీక్షల విరమణ సందర్భంగా క్యూఆర్ కోడ్ స్కాన్‌లు ఏర్పాటు చేశారు. రెండో రోజు ఉత్సవాల్లో 29 సందేశాలు అధికారులకు వచ్చాయి.

ICAR - CENTRAL INSTITUTE FOR RESEARCH ON COTTON TECHNOLOGY
(Indian Council of Agricultural Research)
Adenwala Road, Matunga, Mumbai 400 019.
వాక్-ఇన్-ఇంటర్వ్యూ
ఐకార్ - సిర్కాట్ (ICAR-CIRCOT) (భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి - పత్తి సాంకేతిక పరిశోధనా కేంద్రం) ముంబై ప్రధాన కార్యాలయం మరియు దాని ప్రాంతీయ కేంద్రాల్లో యంగ్ ప్రొఫెషనల్స్-I (YP-I) కోసం మొత్తం ఎనిమిది (8) కాంట్రాక్టు పదవుల భర్తీకి వాక్-ఇన్-ఇంటర్వ్యూ (హైబ్రిడ్ మోడ్) 30/12/2025 తేదీన ఉదయం 11.00 గంటల నుండి ఐకార్-సిర్కాట్ (ICAR-CIRCOT), ముంబైలో నిర్వహించబడుతుంది
అర్హత, వేతనం, వయోపరిమితి, ఇంటర్వ్యూ, తేదీ & సమయం మొదలైన పూర్తి వివరాల కోసం అభ్యర్థులు ఐకార్-సిర్కాట్ (ICAR-CIRCOT) వెబ్‌సైట్‌ను సందర్శించవలసిందిగా కోరబడుతున్నారు: https://circot.icar.gov.in
Sd/- Senior Administrative Officer

MARGADARSI CHIT FUND PVT. LTD.
Chit Groups are available at our GUDIVADA BRANCH

CHIT GROUP	DURATION IN MONTHS	MONTHLY INSTALLMENT	CHIT VALUE
LT M	50	2,000	1,00,000
FT V	40	1,00,000	40,00,000
FT Z	40	25,000	10,00,000
FT N	40	12,500	5,00,000
TT T	30	10,000	3,00,000

Please Contact Branch Manager Mr. Y.V.D. PRASAD, for further details.
Mobile Nos. 91549-87872, 89789-78444, Landline: 08674-243486

ఇ-చలానా.. తేలని లెక్క చానా!

చెల్లించకపోతే తప్పవు కష్టాలు

విజయవాడ నేరవార్తలు, న్యూస్‌టుడే

నో పార్కింగ్ వద్దే వాహనం నిలుపుతారు. ట్రాఫిక్ పోలీస్ లేరు కదాని సిగ్నల్ జంప్ చేస్తారు. ఎవరూ చూడడం లేదని వన్‌వే లోకి దూసుకుపోతారు. అయితే ఎవరు చూడకపోయినా.. కెమెరా కన్ను చూస్తోందని తెలియదు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వారిని ఆపి ఒకప్పుడు కేసులు నమోదు చేసేవారు. ఇప్పుడా పరిస్థితి మారింది. కొన్ని చోట్ల సీసీ కెమెరాలు ఆటోమెటిక్‌గా ఉల్లంఘనలను ఫొటోలు తీసి ఇ-చలానాలు పంపిస్తుంటే.. మరి కొన్ని చోట్ల పోలీసులు చరవాణిలో ఫొటోలు తీస్తుంటారు. వాటికి తగ్గట్టుగా జరిమానాలు విధిస్తుంటారు. ఒక్కసారి ఇ-చలానా పడితే దాన్ని తప్పక కట్టాల్సిందే. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్‌లో ట్రాఫిక్ పోలీసులు నమోదు చేసిన ఇ-చలానాలు వేలల్లో పెండింగ్‌లో ఉన్నాయి. ఇక చెల్లించాల్సిన సొమ్ము రూ.కోట్లలోనే. విజయవాడలోని 5 ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్లు, ఇబ్రహీంపట్నం, జగ్గయ్యపేట, నందిగామ పీఎస్‌ల పరిధిలో అధికారులు ఇ-చలానాలు నమోదు చేస్తున్నారు. వీటిలో జరిమానాల సొమ్ము సగం వరకు వసూలు కాక పెండింగ్‌లో ఉంది.

గడువు ఇవ్వరు..

ఇ-చలానా నమోదు కాగానే వాహన యజమాని చరవాణికి సందేశం వస్తుంది. కొంత మంది చూసినా పట్టించుకోరు. మరికొందరు నంబర్లు మార్చేస్తుంటారు. అలాంటి వారికి మెసేజ్ వచ్చినా తెలియదు. వారి వాహనంపై చలానాలు పెండింగ్‌లో ఉన్నాయని పోలీసులు ఆపినప్పుడే తెలుస్తుంది. పెద్ద మొత్తంలో పెండింగ్‌లో ఉంటే.. పోలీసులు వాహనాన్ని స్వాధీనం చేసుకుంటారు. గతంలో 90 రోజులు గడువు ఇచ్చేవారు. ఇప్పుడు ఆ గడువు లేదు.

వాహన సేవలు కట్

వాహనంపై చలానాలు పెండింగ్‌లో ఉంటే వాహన సంబంధిత సేవలు నిలిచిపోతాయని రవాణాశాఖ అధికారులు చెబుతున్నారు. కొంత మంది ఫైనాన్స్‌లో వాహనం కొనుగోలు చేస్తారు. ఫైనాన్స్ క్లియర్ అయిన తర్వాత తమ పేరు మీద మార్చుకోవాలంటే కుదరదు. పెండింగ్ చలానాలు కడితేనే పేరు మారుతుంది. ఇక రెన్యువల్, చిరునామా మార్పు, పన్ను చెల్లింపు... ఈ సేవలన్నీ నిలిచిపోతాయి. చలానాలన్నీ క్లియర్ అయిన తర్వాతే ఈ సేవలు అందుబాటులోకి వస్తాయి. వాహన యజమానులూ.. ఇక జర భద్రం అంటున్నారు ట్రాఫిక్ పోలీసులు, రవాణాశాఖ అధికారులు.

ఏడాది	కేసులు	విధించిన జరిమానా (రూ.)	చలానాలు వేసింది	కట్టిన సొమ్ము	పెండింగ్ చలానాలు	చెల్లించాల్సిన జరిమానా (రూ)
2024	1,41,980	6,53,57,120	59,026	2,59,63,180	82,954	3,93,93,940
2025	2,16,188	12,73,96,150	1,43,627	6,82,12,190	72,561	5,91,83,960

జల రవాణా వెలుగులు ఇక్కడే!

పెడన మండలం కమలాపురం లాకులకు ఓ ప్రత్యేకత ఉంది. బంటుమిల్లి ప్రధాన కాలువలో లాంచీలు, పడవల్లో 1910-1970 మధ్య జల రవాణా సాగింది. ఆ తర్వాత రోడ్డు మార్గాలు దశల వారీగా అందుబాటులోకి రాగా నిరాదరణకు గురైంది. కౌతవరంలోని పుల్లేరు నుంచి బంటుమిల్లి ప్రధాన కాలువ 65 కి.మీ పెడన, బంటుమిల్లి, కృత్తివెన్ను మండలాల మీదుగా కృత్తివెన్నులోని లక్ష్మీపురం వరకు ప్రవహిస్తుంది. దీని పరిధిలో లక్ష ఎకరాలు సాగులో ఉన్నాయి. అప్పట్లో రైతులు పంటలను తరలించడం, ఈ ప్రాంత ప్రజల రాకపోకలకు జల రవాణా ఏకైక మార్గంగా ఉండేది. గుడ్లవల్లేరు, పామర్రుల మీదుగా విజయవాడ వరకు లాంచీల రాకపోకలు సాగేవి. కమలాపురానికి చెందిన కొట్టే వీర బాపనయ్య, తిక్కిశెట్టి రంగారావు, తోట వెంకట్రావులు పడవలు, లాంచీలను నడిపేవారని ఆ గ్రామ ఉప సర్పంచి కొట్టే నారాయణరావు గుర్తు చేశారు. లాంచీల రాకపోకలు రాత్రుళ్లు కూడా సాగేలా కాలువపై కమలాపురం, మల్లేశ్వరం, లక్ష్మీపురం లాకుల వద్ద లస్కర్లు స్తంభంపై లాంతరు వెలిగించి ఉంచడంతో లాంచీల చోదకులు సమీపంలో లాకు ఉందని గుర్తించేందుకు అనువుగా ఉండేది. కమలాపురం లాకుల్లో ఇప్పటికీ ఈ ఇనుప లాంతరు స్తంభం చెక్కు చెదరకుండా గత స్మృతికి చిహ్నంగా నిలిచింది.

– పెడన, న్యూస్‌టుడే

సందర్భమేదైనా ఈనాడు ను చేసుకోండి వేదిక
మీ బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు
ఈనాడులో ప్రకటనల ద్వారా తెలియజేయండి

ప్రకటనల కొరకు సంప్రదించండి: 98496 97616

(c) eenadu

గాంధీ, నెహ్రూల జీవిత చరిత్రలతో స్ఫూర్తి పొందాలి

'విద్యార్థికో పుస్తకం, పుస్తకానికో విద్యార్థి' వినూత్న కార్యక్రమం

గవర్నర్‌పేట, న్యూస్‌టుడే: మహాత్మాగాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ జీవిత చరిత్రలు చదివి విద్యార్థులు స్ఫూర్తి పొందాలని ఆవనిగడ్డ శాసనసభ్యుడు మండలి బుద్ధప్రసాద్ సూచించారు. పుస్తకాలకు దూరమవుతున్న నేటి తరాన్ని పుస్తక పఠనం వైపు మళ్లించేందుకు ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పునర్వికాస వేదిక, విజయవాడ పుస్తక మహోత్సవ కమిటీ వినూత్న కార్యక్రమం చేపట్టింది. 'విద్యార్థికో పుస్తకం, పుస్తకానికో విద్యార్థి' పేరుతో విద్యార్థులను సామూహిక పుస్తక పఠనం చేయించే కార్యక్రమం శుక్రవారం గవర్నర్‌పేటలోని విజయవాడ పుస్తక మహోత్సవ గ్రంథాలయంలో నిర్వహించారు. మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ.. పంచతంత్ర కథలను ప్రపంచానికి అందించిన ఘనత భారతదేశానిదేనని కొనియాడారు. పుస్తక పఠనంతో విజ్ఞానం, ఆలోచనా శక్తి పెరుగుతుందని చెప్పారు.

పంచతంత్ర కథల పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే బుద్ధప్రసాద్, శివప్రసాద్, కోటేశ్వరరావు, మనోహర్‌నాయుడు, జయప్రకాశ్

ప్రతి విద్యార్థి పుస్తక పఠనాన్ని ఒక అలవాటుగా చేసుకోవాలని సూచించారు. గ్రంథాలయ పరిషత్ ఛైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు మాట్లాడుతూ.. ప్రభుత్వం విద్యార్థుల కోసం గ్రంథాలయాల్లో వేలాది పుస్తకాలను అందుబాటులో ఉంచిందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పుస్తక పఠనాన్ని నిత్యకృత్యంగా అలవాటు చేసుకోవాలని కోరారు. అరసం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వల్లూరు శివప్రసాద్ మాట్లాడుతూ.. పిల్లల్లో పఠనాసక్తిని కలిగించేందుకు గ్రంథాలయ పునర్వికాస వేదిక రాష్ట్ర వ్యాప్తంగా లక్ష పుస్తకాలను పంపిణీ చేస్తోందని తెలిపారు. పంచతంత్ర కథలు, గాంధీ, నెహ్రూ జీవిత చరిత్రల పుస్తకాలను ఆవిష్కరించి, విద్యార్థులకు పంపిణీ చేశారు. పుస్తక పఠనం ప్రాధాన్యతను వివరిస్తూ డాక్టర్ జీవితాలు రామబ్రహ్మం రాసిన పాటలను రామకృష్ణానంద వక్కా ఆలపించారు. వీటిని యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశారు. కార్యక్రమంలో విజయవాడ పుస్తక మహోత్సవ కమిటీ అధ్యక్షుడు మనోహర్‌నాయుడు, గ్రంథాలయ పునర్వికాస ఉద్యమ కోకన్వీనర్ బి.జయప్రకాశ్, కె.లక్ష్మయ్య, ఎస్.వి.నారాయణ, కొప్పర్తి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

'గుడివాడ' అనే పదం రాయడం నేర్చుకో...

మాజీ మంత్రి కొడాలి నానిపై గుడివాడ ఎమ్మెల్యే రాము విమర్శ

గుడివాడ, న్యూస్‌టుడే: 'వై.ఎస్. జగన్‌ను ముఖ్యమంత్రిని చేయడం తర్వాత, ముందు మాజీ మంత్రి కొడాలి నాని గుడివాడ అనే పదం దోషాలు లేకుండా రాయడం నేర్చుకోవాల'ని కృష్ణా జిల్లా గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఎద్దేవా చేశారు. ఆయన విమర్శలు సోషల్ మీడియాలో శుక్రవారం వైరల్‌గా మారాయి. వైద్య కళాశాలల ప్రయివేటీకరణను నిరశిస్తూ వైకాపా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ముగింపులో భాగంగా ఈనెల 10వ తేదీన గుడివాడలో జరిగిన కార్యక్రమంలో కొడాలి నాని సదరు పత్రాలపై గుడివాడ అని రాయడానికి బదులు గువాడ అని అక్షర దోషాలతో రాయడం సిగ్గుచేటన్నారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా పని చేసి గతంలో గుడివాడ పరువు తీసింది చాలని హితవు పలికారు. కూటమి పాలనలో అరాచకాలు, అక్రమాలు అడ్డుకుంటామని, రానున్న కాలంలో అధికారంలోకి వస్తామని పగటికలలు మాని ఆ భాష నేర్చుకుని మీ నేతకు సేవ చేసుకోవాలని ఎద్దేవాచేశారు.

కొడాలి నాని గుడివాడ బదులుగా గువాడ అని రాసినట్లుగా ఎమ్మెల్యే రాము విడుదల చేసిన చిత్రమిది

☛ గుడివాడలో కొడాలి నాని వర్గం వైకాపా కార్యక్రమాలలో పాల్గొనక పోవడంతో ఇటీవల జగన్ ముఖ్య నేతల సమావేశంలో కొడాలి నాని, మరో నేతకు క్లాస్ తీసుకున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. వెంటనే నియోజకవర్గంలో జరిగే పార్టీ కార్యక్రమాలలో పాల్గొనకపోతే ఇన్‌ఛార్జిని నియమిస్తానని హెచ్చరించినట్లు సమాచారం. ఇప్పటికే పార్టీలో కాంగ్రెస్ నుంచి వచ్చిన పాత నేతలు తప్ప నాని మంత్రిగా ఉండగా హడావుడి చేసిన నేతలు ఎవ్వరూ కనిపించక పోవడం గమనార్హం.

నాణ్యతలో ఏ తేడాలు ఉండకూడదు

గుడివాడ, న్యూస్‌టుడే: గుడివాడ పట్టణంలో సుందరీకరణ పనులు పూర్తి నాణ్యతా ప్రమాణాలతో చేయాలని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పేర్కొన్నారు. పనులను శుక్రవారం ఆయన పరిశీలించి

పనులను పరిశీలిస్తున్న గుడివాడ ఎమ్మెల్యే రాము

సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. సంక్రాంతి లోగా పనులు పూర్తి చేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగాలన్నారు. సీఆర్డీఏ నిధులు రూ. 25 లక్షలతో సుందరీకరణ పనులు జరుగుతున్నాయన్నారు. మరో రూ.80 లక్షలతో ఆర్డీవో కార్యాలయం, పోస్టాఫీసు రోడ్డును అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఏజీకే పాఠశాల వద్ద 'ఐ లవ్ గుడివాడ' బోర్డు నిర్మిస్తున్నామన్నారు. పురపాలక కమిషనర్ సింహాద్రి మనోహర్, కూటమి నేతలు బూరగడ్డ శ్రీకాంత్, దింట్యాల రాంబాబు, జగన్ మోహన్‌రావు పాల్గొన్నారు.

అన్ని ప్రాంతాల అభివృద్ధికి కృషి

మచిలీపట్నం కార్పొరేషన్, న్యూస్‌టుడే: ప్రజల సమస్యలను పరిష్కరించడంతో పాటు పార్లమెంట్ పరిధిలోని అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చేసేందుకు శాయశక్తులా కృషి చేస్తానని ఎంపీ వల్లభనేని బాలశౌరి అన్నారు. శుక్రవారం ఆయన మచిలీపట్నంలోని కార్యాలయంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. గూడూరు మండలం మల్లవోలు పంచాయతీ పరిధిలోని కుమ్మరిపాలెం నుంచి జీలగలగండి రోడ్డు అధ్వానంగా మారిందని, దీంతో పాటు ఛటారీపాలెం రోడ్డు, ముదిరాజుపాలెంలోని డొంకరోడ్డు అభివృద్ధి చేయాలని కూటమి నాయకులు కూనపరెడ్డి పెద్దిరాజులు, పడవల మోహన్‌త్రినాథ్‌లు కోరారు. దీనిపై ఎంపీ నిధుల మంజూరుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. వివిధ ప్రాంతాల నాయకులు, ప్రజలు సామాజిక, వ్యక్తిగత సమస్యలపై అర్జీలు దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఎంపీలాడ్స్, సీఎస్సార్ నిధులతో పెద్దఎత్తున అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. రహదారులు, కల్వర్టుల నిర్మాణంతో పాటు సామాజిక భవనాలు ఇతర అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. ఆరోగ్య సమస్యలపై వచ్చిన వారి గురించి ఎయిమ్స్ వైద్యులతో మాట్లాడి మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. 12ఎంటీఎం22: జాబ్‌మేళా గోడపత్రికలు ఆవిష్కరిస్తున్న జేసీ నవీన్, ఉపాధి కల్పన అధికారులు

అర్జీలు స్వీకరించి ప్రజలతో మాట్లాడుతున్న ఎంపీ

గుడివాడలో 15న జాబ్‌మేళా

కలెక్టరేట్ (మచిలీపట్నం), న్యూస్‌టుడే: వెనిగండ్ల ఫౌండేషన్, రెడ్‌సన్ ఫౌండేషన్, ఉపాధి కల్పనా కేంద్ర సంయుక్త ఆధ్వర్యాన గుడివాడలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జేసీ నవీన్ తెలిపారు. కలెక్టరేట్‌లో శుక్రవారం జాబ్‌మేళాకు సంబంధించిన గోడపత్రికలను ఆయన చేతులమీదుగా ఆవిష్కరించి మాట్లాడారు. గుడివాడలోని రెడ్‌సన్ ఫౌండేషన్ కార్యాలయంలో 15న ఉదయం 9 గంటలకు జాబ్‌మేళా ప్రారంభమవుతుందన్నారు. హెట్రో, లూకాస్, వరుణ్‌మోటార్స్ తదితర ప్రముఖ కంపెనీలు మేళాలో పాల్గొంటాయన్నారు. పది, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బి.ఫార్మసీ, పూర్తి చేసి 18 నుంచి 35 ఏళ్లలోపు నిరుద్యోగులు మేళాలో పాల్గొనేందుకు అర్హులన్నారు. ఆసక్తి ఉన్నవారు ముందుగా తమ పేర్లను రిజిష్టర్ చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాల కోసం 96661 15251, 90001 11921 నంబర్లను సంప్రదించవచ్చని సూచించారు.

కనీస వేతనాలు అమలు చేయండి

కలెక్టరేట్ (మచిలీపట్నం), న్యూస్‌టుడే: ఎన్నికల ముందు ఇచ్చిన హామీకి అనుగుణంగా కూటమి ప్రభుత్వం తక్షణం కనీస వేతనాలు అమలు చేయాలని అంగన్‌వాడీ సిబ్బంది డిమాండ్ చేశారు. ఏపీ అంగన్‌వాడీ హెల్పర్స్, వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యాన శుక్రవారం ధర్నాచౌక్‌లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.రమాదేవి, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి మాదాల వెంకటేశ్వరరావు, తదితరులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కాలయాపన చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు పేర్కొన్నారు. కనీస వేతనంగా రూ.26 వేలు చెల్లించాలని, పదోన్నతులకు నిర్దిష్ట విధివిధానాలు

ధర్నాచౌక్‌లో అంగన్‌వాడీ సిబ్బంది, సంఘ నాయకుల నిరసన

ప్రకటించాలని, సెంటర్ నిర్వహణకు 5జి ఫోన్‌లు ఇవ్వాలని, ప్రీస్కూల్ పథకాన్ని బలోపేతం చేయాలని, పెండింగ్‌లో ఉన్న 164 సూపర్‌వైజర్ పోస్టులు భర్తీ చేయాలని కోరారు. తమ సమస్యల పరిష్కారంపై దృష్టి సారించకుంటే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. జిల్లా వ్యవసాయ కార్మిక సంఘ నాయకులు నారాయణరావు, సీఐటీయూ నాయకులు బూర సుబ్రమణ్యం, జయరావు, అంగన్‌వాడీ యూనియన్ నాయకులు నాగమణి, శివకుమారి, తదితరులతో పాటు జిల్లా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకులు ధర్నాలో పాల్గొన్నారు. అనంతరం తమ డిమాండ్లను ప్రభుత్వం తీసుకువెళ్లాలని కోరుతూ జేసీ నవీన్‌కు వినతిపత్రం అందజేశారు.

బ్రాయిలర్ ధరలు (కిలో / కి రూ.లలో)

వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర -120 రిటైల్ ధర 147 చికెన్ విత్ స్కిన్ - 213, చికెన్ స్కిన్‌లెస్ - 243.
అమరావతి పౌల్ట్రీ ఫార్మర్స్ & ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర - 139, 148, 159 చికెన్ విత్ స్కిన్ - 264 చికెన్ స్కిన్‌లెస్ - 274.

LIC HFL — LIC HOUSING FINANCE LTD

LIC హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్

విజయవాడ ఏరియా ఆఫీస్: 27-10-1/1, మొదటి అంతస్తు, ఉమియా నివాస్, అత్త రత్తయ్య వీధి, గవర్నర్ పేట, విజయవాడ-52002, ఫోన్: 0866-2571320.

ఇ-వేలం అమ్మకం ప్రకటన

ఎల్.ఐ.సి. హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (LIC HFL) వారి యొక్క అధీకృత అధికారిగా ఉన్న ఈ దిగువ సంతకందారుడు సెక్యూరిటైజేషన్ మరియు రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ మరియు ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం, 2002 నందు చెప్పబడిన నిబంధనలు మరియు అందలి సెక్షన్ 13(12)తో కలిపి చదవబడే విధంగా సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) నిబంధనలు, 2002 యొక్క నిబంధన 3 క్రింద తమకు లభించిన అధికారములను వినియోగించుకొంటూ ఈ దిగువ చెప్పబడిన ఋణగ్రహీత(లు) / తనఖాదారు(లు) చెల్లించవలసిన బకాయి మొత్తములను తిరిగి చెల్లించవలసినదిగా కోరుతూ డిమాండ్ నోటీసు జారీచేసియున్నారని ఇందుమూలముగా తెలియజేయడమైనది. అయినప్పటికీ మా నోటీసులు నందు చెప్పబడిన బకాయి మొత్తములను ఈ ఋణగ్రహీత(లు) / తనఖాదారు(లు) చెల్లింపులో విఫలమైనందున, ఈ దిగువ చెప్పబడిన సంతకందారుడు, ఈ దిగువ చెప్పిన ఆస్తులను సదరు పై చట్టం యొక్క సెక్షన్ 13(4) మరియు సెక్షన్ 14 తో కలిపి చదవబడే నిబంధన 8 క్రింద **భౌతికముగా స్వాధీనము** చేసికొనియున్నారు.

క్ర సం.	లోన్ నెం. / ఋణగ్రహీత / సహ-ఋణగ్రహీత పేరు	స్థిరాస్తి వివరములు	రిజర్వుధర (రూ.)	ధరావత్తు (రిజర్వు ధరలో 10%)	బ్యాంక్ వివరములు (ధరావత్తు బదిలీ చేయవలసిన)
1)	లోన్ ఖాతా నెం. 711400001739 శ్రీ తులసి వంశీకృష్ణ మునగాల విజయవాడ ఏరియా ఆఫీసు: ఫోన్ నెం: 9951534212 ఫోన్ నెం: 9704020357	షెడ్యూలు-ఎ: ఇబ్రహీంపట్నం రిజిష్ట్రేషన్ సబ్ రిజిష్ట్రీ, విజయవాడ విజిటియమ్ వుడా లిమిట్స్, ఇబ్రహీంపట్నం మండలం, గుంటుపల్లి గ్రామము, గ్రామపంచాయితీ, యస్.నెం.284/2, రీ డివిజన్ గా ఆర్.యస్.నెం. 284/2బి, దస్తావేజు నెం. 1279/2014 ప్రకారము 2872 చ॥గ॥ లేదా 2401.66 చ॥మీ॥ విస్తీర్ణముగల మొత్తం స్థలములో అవిభాజ్యపు మరియు అనిర్దిష్టపు భాగమైన 43 చ॥గ॥ లేదా 35.953 చ॥మీ॥ విస్తీర్ణముగల రెసిడెన్షియల్ స్థిరాస్తి ఈ హద్దులలో:	రూ. 32,40,000/-	రూ. 3,24,000/- బిడ్ పెంపుదల మొత్తం: రూ. 10,000/-	Beneficiary Name: LIC Housing Finance Ltd Branch Name: HDFC BANK Account Number:- LHFLVW711400001739 IFSC Code:- HDFC0000109 Property Id:- VW711400001739
	తూర్పు: చెరుకూరి శివరామయ్య యొక్క ఆస్తి; దక్షిణం: చెరుకూరి శివరామయ్య యొక్క ఆస్తి; పడమర: కోనేరు:మూడి అన్నపూర్ణమ్మ యొక్క ఆస్తి; ఉత్తరం: యన్‌హెచ్-9 (200 అ॥ వెడల్పు రోడ్డు). షెడ్యూలు-బి: శ్రీ సాయి సామ్య రెసిడెన్సీ, గ్రౌండ్ ఫ్లోర్‌లోని 1180 చ॥అ॥ (ప్లింత్ + కామన్ ఏరియా + కార్ పార్కింగ్) విస్తీర్ణములోని ఫ్లాట్ నెం.104. హద్దులు: తూర్పు: ఉమ్మడి వరండా; దక్షిణం: శూన్యాకాశము, ఫ్లాట్ నెం.103; పడమర: శూన్యాకాశము; ఉత్తరం: శూన్యాకాశము.				
2)	లోన్ ఖాతా నెం. 720400000451 ఋణగ్రహీత: శ్రీ మదార్ వలీ షేక్, సహ-ఋణగ్రహీతలు: శ్రీ షేక్ రహమాన్ & శ్రీమతి షేక్ హనీఫా భీమవరం ఏరియా ఆఫీసు: ఫోన్ నెం: 9951534212 ఫోన్ నెం: 9542790343 ఫోన్ నెం: 9704020357	షెడ్యూలు ఎ: కృష్ణా జిల్లా, పెనమలూరు మండలం, జి.పి మరియు వణుకూరు గ్రామం, శ్రీ లక్ష్మీ ప్రియ నగర్, పంచాయితీ ఆఫీస్ దగ్గర, యల్.పి.నెం. 35/2011, ప్లాట్ నెం. 12, 13, 14, 15, సమీప డోర్ నెం. 1-1, ఆర్‌యస్.నెం. 210/1, 213 లో మొత్తం 1148 చ॥గ॥లలో అవిభాజ్యపు భూమి వాటా 45.16 చ॥గ॥ విస్తీర్ణం. భూమి హద్దులు: తూర్పు: 40 అ॥ల రోడ్డు, దక్షిణం: ఇతరుల యొక్క ఆస్తి & ప్లాట్ నెం.16, పడమర: 40 అ॥ల వెడల్పు రోడ్డు, ఉత్తరం: 40 అ॥ల వెడల్పు రోడ్డు.	రూ. 19,00,000/-	రూ. 1,90,000/- బిడ్ పెంపుదల మొత్తం: రూ. 10,000/-	Beneficiary Name: LIC Housing Finance Ltd Branch Name: HDFC BANK Account Number:- LHFLVW720400000451 IFSC Code:- HDFC0000109 Property Id:- VW720400000451
	షెడ్యూలు బి: కృష్ణా జిల్లా-520050, పెనమలూరు మండలం, జి.పి. వణుకూరు గ్రామం మరియు లక్ష్మీ టౌన్‌షిప్, శ్రీ లక్ష్మీ ప్రియనగర్, నవయుగ ఆర్‌కెయస్ రెసిడెన్సీ, మొదటి అంతస్తులో 1043 చ॥అ॥ ప్లింత్ ఏరియా, ఉమ్మడి ఏరియా, మెట్లు, పార్కింగ్ & ఉమ్మడి సౌకర్యాలతో అవిభాజ్యపు వాటా స్థలం 45.16 చ॥గ॥తో & ఫ్లాట్ నెం. 203. హద్దులు: తూర్పు: లిఫ్ట్ & ఓపెన్ టు స్కై, దక్షిణం: ఓపెన్ టు స్కై, పడమర: మెట్లు మరియు ఓపెన్ టు స్కై, ఉత్తరం: ఉమ్మడి వరండా.				

ఇ-వేలం యొక్క వెబ్‌సైట్	https://bankauctions.in
ఆస్తి తనిఖీ కొరకు తేది & సమయం	09.01.2026 ఉ॥ 10:00 గం॥ల నుండి సా॥ 05:00 గం॥ల మధ్యన
టెండరు / ఆన్‌లైన్ బిడ్ సమర్పించుటకు చివరి తేది	19.01.2026 సా॥ 05.00 గం॥ల లోపు (ఆన్‌లైన్ విధానం ద్వారా మాత్రమే)
ఇ-వేలం తేది మరియు సమయం	20.01.2026 ఉ॥ 11.00 గం॥ల నుండి మ॥ 1.00 గం॥ల వరకు

ఇ-వేలం ద్వారా విక్రయం చేయు పైన చెప్పబడిన అసెట్స్ / ఆస్తులు (SARFAESI, చట్టం 2002 నియమములు మరియు నిబంధనలకు లోబడి మరియు తదుపరి చెప్పిన నిబంధనలు) కొరకు జారీ చేసిన ఈ బహిరంగ ప్రకటనతో పాటుగా, ఆన్‌లైన్ విధానం ద్వారా పైన చెప్పబడిన ఆస్తిని "ఎక్కడ ఏమి ఉన్నదో అలాగే" & "అక్కడ ఏమి ఉన్నదో అదే" ప్రాతిపదిక పై కొనుగోలు చేయుటకు ఆసక్తి గల బిడ్డర్ల నుండి ఆఫర్లను ఎల్.ఐ.సి. హెచ్.ఎఫ్.ఎల్ వారు ఆహ్వానిస్తున్నారు.

వేలం ద్వారా విక్రయం యొక్క నియమములు & నిబంధనలు ఈ దిగువన చెప్పబడినవి:

1) "ఎక్కడ ఏమి ఉన్నదో అలాగే", "అక్కడ ఏమి ఉన్నదో అదే", "ఏదైతే ఉన్నదో అదే" మరియు "ప్రశ్నించే వీలులేని" ప్రాతిపదిక పై మాత్రమే ఇ-వేలం నిర్వహించబడును మరియు "ఆన్‌లైన్" విధానము ద్వారా ఇ-వేలం ఎల్.ఐ.సి హౌసింగ్ ఫైనాన్స్ వారిచే ఆమోదిత ఇ-వేలం సర్వీస్ ప్రొవైడర్ **"M/s. 4Closure"** వారిచే నిర్వహించబడును. 2) ఆసక్తి గల బిడ్డర్లు తమ పేర్లను దయచేసి మా పోర్టల్ **https://bankauctions.in** నందు నమోదు చేసుకొనవలెను మరియు వారి యొక్క యూజర్ ఐడి మరియు పాస్‌వర్డ్‌లను ఉచితముగా పొందవచ్చును. ఇ-వేలం విధానం ద్వారా పాల్గొనుటకు ఆన్‌లైన్ శిక్షణ కొరకు ఆసక్తి గల అర్హత కలిగిన బిడ్డర్లు మా సర్వీసు ప్రొవైడరు **M/s. 4Closure** వారిని సంప్రదించవలెను. సంప్రదించవలసిన వ్యక్తి: శ్రీ టి. జయప్రకాశ్ రెడ్డి, ఫోన్: 8142000064, ఇ-మెయిల్ ఐడి: **prakash@Bankauctions.in & info@bankauctions.in**. 3) ఆమోదిత ఇ-వేలం సర్వీస్ ప్రొవైడర్ **"M/s. 4Closure"** వారి **https://bankauctions.in** వెబ్‌సైట్ దర్శించి వేలం ద్వారా విక్రయం చేయు ఆస్తి యొక్క పూర్తి వివరములు మరియు అందలి పూర్తి నియమ నిబంధనలు తెలుసుకొనవచ్చును. 4) ఇతర వివరములకు సంప్రదించండి. ఫోన్: **9951534212 & 9704020357.**

అమ్మకానికి సంబంధించిన వివరణాత్మక నిబంధనలు మరియు షరతులు మరియు ఆస్తుల పూర్తి వివరణ కోసం దయచేసి ఆమోదించబడిన ఇ-వేలం సర్వీస్ ప్రొవైడర్ "M/s.4Closure" మరియు వెబ్‌సైట్ https://bankauctions.in, https://online.lichousing.com/eauction/ సందర్శించండి.

తేది: 12.12.2025, ప్రదేశం: విజయవాడ — సం/- అధీకృత అధికారి, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్

ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్ లేకుంటే చికిత్స చేయొద్దు

భాస్కరపురం (మచిలీపట్నం): ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్ లేకుండా ప్రథమ చికిత్సా కేంద్రాలు నడపకూడదని డీఎంహెచ్‌వో యుగంధర్ హెచ్చరించారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో శుక్రవారం గ్రామీణ వైద్యుల అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రథమ చికిత్సా కేంద్రాలు నడుపుతున్న ఆర్ఎంపీ, పీఎంపీలు తప్పనిసరిగా ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలని స్పష్టం చేశారు. ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట లేని సభ్యులు అంబులెన్స్ ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ కోసం 9492269625, 9866327737 నంబర్లలో సంప్రదించాలన్నారు. గ్రామీణ వైద్యులు తమ పేరుకు ముందు డాక్టర్ అనే పదం తొలగించాలని సూచించారు.

మనస్తాపంతో యువతి ఆత్మహత్య

కంకిపాడు గ్రామీణం, న్యూస్‌టుడే: ప్రేమించిన వ్యక్తి మృతి చెందడంతో మనస్తాపానికి గురైన యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన కంకిపాడులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే తెలంగాణలోని సూర్యాపేట జిల్లా, హుజుర్‌నగర్ మండలం, గోవిందపురం గ్రామంలో తాటికొండ లోహిత, అదే ప్రాంతానికి చెందిన వ్యక్తి ప్రేమించుకున్నారు. ఈ సమయంలో ఇటీవల ప్రేమికుడు మృతి చెందడంతో తీవ్ర మనస్తాపం చెందింది. దీంతో లోహితను ఆమె తల్లి నవనీత కంకిపాడులోని ఆమె చెల్లి వద్దకు తీసుకొచ్చారు. ఈ క్రమంలో గురువారం రాత్రి కుటుంబ సభ్యులు నిద్రకు ఉపక్రమించారు. అనంతరం ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులకు మృతురాలు తల్లి ఇచ్చిన ఫిర్యాదులో కడుపు నొప్పి తట్టుకోలేక ఉరి వేసుకున్నట్లు పేర్కొన్నారు.

అధిక జీతాలకు ఆశపడి వచ్చి ఇరుక్కుపోయాం

సిట్, ఎక్సైజ్ విచారణలో నకిలీ మద్యం నిందితుల వెల్లడి

ఈనాడు - అమరావతి

'మాది పేద కుటుంబాలు, పొట్ట కూటి కోసం జనార్దనరావు వద్ద పనిలో చేరాం. రెట్టింపు జీతం ఇస్తామని ఆశ చూపించారు. వచ్చి వారి దగ్గర పనిలో చేరాం. డబ్బులు వస్తున్నాయని పని చేశాం. నకిలీ మద్యం కేసులో సిట్, ఎక్సైజ్ పోలీసులకు చిక్కాం...' అని నిందితులు వాపోయారు. రెండో రోజు శుక్రవారం విజయవాడలోని తూర్పు ఎక్సైజ్ స్టేషన్‌లో సయ్యద్ హాజీ (ఏ5), కట్టా రాజు (ఏ6), మిథున్ దాస్ (ఏ9), అంతడస్ (ఏ10)లను విచారించారు.

ములకలచెరువులో రాజు పర్యవేక్షణ.. జనార్దనరావు (ఏ1), జగన్మోహన్‌రావు (ఏ2)లు మీకు ఎలా పరిచయం?.. నకిలీ మద్యం తయారీలో మీ పాత్ర ఏంటని? పోలీసులు కట్టా రాజును ప్రశ్నించారు. తాను గతంలో ఇబ్రహీంపట్నంలో ఏఎన్ఆర్ బార్, కిరాణా దుకాణంలో పదేళ్లు పనిచేసి మానేసినట్లు వివరించారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో తనను జనార్దనరావు పిలిచి, ములకలచెరువులో నకిలీ మద్యం యూనిట్ పెడుతున్నట్లు.. అక్కడకు వెళ్లి పర్యవేక్షణ బాధ్యతలు చేపట్టాలని.. ఇందుకు అధిక జీతం ఇస్తానని ఆశచూపారని చెప్పారు. జీతం ఎక్కువనే ఆశతో ములకలచెరువు వెళ్లానని వివరించారు. పాత దాబాను అద్దెకు తీసుకుని నకిలీ మద్యం తయారీకి తగ్గట్టుగా పనులు చేపట్టామన్నారు. బెంగళూరు నుంచి బాలాజీ తెచ్చిన స్పిరిట్‌ను తాను తీసుకునేవాడినని.. అనంతరం అక్కడ బ్లెండింగ్ చేసి తిరిగి బాలాజీ వెళ్లేవాడని చెప్పాడు. జనార్దనరావు చెప్పినట్టు బాలాజీ, అతని కుమారుడు సుదర్శన్ కలిసి మద్యం తయారు చేసేవారని.. ఎవరికెంత వెళ్లిందో ప్రత్యేక పుస్తకంలో రాసుకునే వాడినని రాజు వెల్లడించాడు. నకిలీ మద్యాన్ని సీసాల్లో నింపి.. మద్యం, బెల్ట్ దుకాణాలకు సరఫరా చేసేవారని..

పార్సిల్లో వచ్చే అక్రమ మద్యం క్యాన్ల రవాణా.. తనది పెద్ద కుటుంబమని, తనకు ఇంకా పెళ్లి కాలేదని.. పొట్ట చేతబట్టుకుని ఇబ్రహీంపట్నం వచ్చానని రాజు చెప్పాడు. తాను గతంలో జనార్దనరావు బార్‌లో పనిచేసిన తర్వాత మానేసి దాబాలో పనికి కుదిరినట్టు వివరించాడు. తన వద్దకు వచ్చి రెట్టింపు జీతం ఇస్తాననీ.. దాబాకు వచ్చినప్పుడు జనార్దనరావు చెప్పడంతో అంగీకరించానన్నాడు. హైదరాబాద్ నుంచి వచ్చే అక్రమ మద్యం క్యాన్లను ఇబ్రహీంపట్నంలో రాజు అందుకొని, పాత ఏఎన్ఆర్ బార్‌కు తరలించేవాడు. అక్కడ సీసాల్లోకి నింపి బార్‌లో విక్రయించేవారు. నకిలీ మద్యం తయారీ ప్రారంభించాక.. నెలకు రెండుసార్లు బాలాజీ ఇబ్రహీంపట్నం వచ్చేవాడని హాజీ పోలీసులకు చెప్పాడు. ప్రతిసారి 15 క్యాన్లను బాలాజీ తెచ్చేవాడని, ఇబ్రహీంపట్నంలో బాలాజీ స్పిరిట్, క్యారమెల్, ఎస్సెన్స్ కలిపేవాడని వివరించాడు.

☛ ఒడిశా నుంచి ఉపాధి కోసం వచ్చి.. బార్, కిరాణా దుకాణంలో పని చేశామని మరో ఇద్దరు నిందితులు తెలిపారు. వీరిని జనార్దనరావు ములకలచెరువు పంపగా.. అక్కడ నకిలీ మద్యం తయారీ, సీసాలను మద్యం దుకాణాలకు తరలించడంలో పనిచేశామని వెల్లడించారు.

మచిలీపట్నం నుంచి అజ్మీర్‌కు ప్రత్యేక రైలు

మచిలీపట్నం (గొడుగుపేట), న్యూస్‌టుడే: అజ్మీర్‌లో నిర్వహించే ఉత్సవాలకు వెళ్లే ముస్లింల కోసం ప్రత్యేక రైలు ఏర్పాటు చేసినట్లు మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి తెలిపారు. శుక్రవారం నగరానికి చెందిన పలువురు కూటమి, ముస్లిం నాయకులు ఎంపీని మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు. దర్గాల అభివృద్ధికి గతంలో నిధులు కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరిన్ని పనులు చేపట్టాల్సి ఉందని ఎంపీ దృష్టికి తీసుకెళ్లగా పరిశీలించి తగు చర్యలు తీసుకుంటానన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ అజ్మీర్‌కు వెళ్లే ప్రత్యేక రైలు ఈ నెల 21న ఉదయం 10గంటలకు మచిలీపట్నం నుంచి బయలుదేరి 23వ తేదీ సాయంత్రం 3.30 గంటలకు అజ్మీర్ చేరుతుందన్నారు. అక్కడ ఉత్సవాల అనంతరం తిరిగి 28వ తేదీ ఉదయం 8.25గంటలకు బయలుదేరి 30వ తేదీ ఉదయం 9.30గంటలకు మచిలీపట్నం చేరుకుంటుందన్నారు. నాయకులు ఇలియాస్‌పాషా, అంజాద్‌పాషా, దావూద్, అక్బర్, కరీముల్లా తదితరులు పాల్గొన్నారు.

జిల్లా కీర్తిని ఇనుమడింపజేయాలి

మచిలీపట్నం కార్పొరేషన్, న్యూస్‌టుడే: విద్యార్థులు వివిధ రంగాల్లో మరిన్ని విజయాలు సాధించి జిల్లా కీర్తిని ఇనుమడింపజేయాలని జిల్లా విద్యాశాఖాధికారి యూవీ సుబ్బారావు అన్నారు. భారతీయ విజ్ఞాన్ మండలి ఆధ్వర్యంలో 'కౌశల్-2025' పేరిట వివిధ అంశాల్లో నిర్వహించిన పోటీల్లో జిల్లాలోని వివిధ పాఠశాలల విద్యార్థులు ప్రతిభచాటుకున్నారు. క్విజ్, పోస్టర్, రీల్స్ విభాగాల్లో బహుమతులు సాధించిన విద్యార్థులకు శుక్రవారం మచిలీపట్నంలోని జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో డీఈవో చేతులమీదుగా బహుమతులు, ప్రశంసాపత్రాలను అందజేశారు. విద్యార్థులు అన్ని పోటీల్లో పాల్గొనాలని డీఈవో సూచించారు. ఉపాధ్యాయులు కూడా విద్యార్థుల ఆకాంక్షను గుర్తించి దానికి అనగుణంగా ప్రోత్సహించాలన్నారు. డీవైఈవోలు బీసెన్ శేఖర్ సింగ్, కె.రవికుమార్, ఐ.పద్మారాణి, కార్యక్రమ జిల్లా సమన్వయకర్త ఎం.శ్రీనివాసరావు, డీసీఈబీ కార్యదర్శి కె.విజయ్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా స్థాయి పోటీల్లో ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించినవారు ఈ నెల 27న తిరుపతిలో నిర్వహించే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని, అక్కడ కూడా విజయం సాధించాలన్నారు.

బహుమతులు పొందిన విద్యార్థులతో డీఈవో, డీవైఈవోలు తదితరులు

91.9 FM Vijayawada — ఈఎఫ్ఎమ్ కార్యక్రమాలు శనివారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ. 5 – ఉ. 7
ఈ-హార్నింగ్స్	ఉ. 7 – ఉ. 11
నువ్వు నేను	ఉ. 11 – మ. 2
సత్యభామ	మ. 2 – సా. 5
కాలేజ్ స్టైల్	సా. 5 – రా. 9
ఈఎఫ్ఎం సరాగాలు	రా. 9 – రా. 11
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా. 11 – తె. 5

/Eenadufm

For Advertising on Eenadu FM Contact 8008003297

EENADU Classifieds

AUTO — **VEHICLES FOR SALE**

For Sale: College New Bus for Sale. Leyland bus with 55-seater 2025 Model (Sealed Bus) Contact: 98490 47592, 98491 56368.

BUSINESS SERVICES

బంగారం కొనబడును. బ్యాంకులలో ఇతర ప్రైవేట్‌సంస్థలలో తాకట్టులో ఉన్న మీబంగారం విడిపించి ఈరోజు మార్కెట్ ధరకు కొనబడును. స్పాట్‌క్యాష్ ✆81422 92071

EDUCATION — **COACHING CENTRES**

JEE-MAINS Short Term for Senior Inter by 25Yr Exp Faculty Sri Vidya Academy Opp. Nirmala Convent. ✆ 98484 14316.

HEALTH & CARE — **YOGA & MEDITATION**

THE ART OF LIVING DEEP SLEEP & Anxiety Relief Program with Senior Teacher Rajeswari Ji 19 to 21 Dec 2025 Morning Batch: 6.30 am - 9 am Evening Batch: 6.30 pm - 9 pm Morning Link: http://aolt.in/918742 Evening Link: http://aolt.in/918743 ✆ 98490 15616 78291 31311

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

REAL ESTATE — **FLAT FOR SALE**

RAMAVARAPPADU

FLAT FOR SALE
- 363 SQYRDS
- 65 UDS FOR EACH FLOOR
- 5 FLOORS
- 4BHK EACH FLOOR
- 2500 SQRFT EACH FLOOR TOTAL
- PLINT 2100 SQRFT EACH FLOOR
- 10 CAR PARKS TOTAL
- 2 FOR EACH FLAT
- PRICE : 4500/- PER SFT. (NEGOTIABLE)
- BRAND NEW LUXURY HIGH QUALITY CONSTRUCTION AT A VERY AFFORDABLE PRICE
- READY TO OCCUPY
- LAST 2 FLATS AVAILABLE

Contact : 8333911102 8712123344, 9390311148 Ramvarapadu Inner Ring Road, Back Side of Innotel, Opp. Raguram Steels

GENERAL

2450 Sft. 3 BHK Each Floor single flat, P&T Colony, Phase 3, Patamata High School backside, VJA. ✆ 76888 86666, 94948 31631

VJA, కరెన్సీనగర్‌లో 2.8 ఎకరాల ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్‌మెంట్లో 2& 3& 4BHK లగ్జరీ ఫ్లాట్స్ అమ్మబడును. సంప్ర|| ✆ 86884 66789.

23 లక్షలకే రాజధాని అమరావతి హైవే మీద గ్రేటెడ్ కమ్యూనిటీ నందు 2BHK ఫ్లాట్స్ కలవు ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే సం|| 89196 28403.

నిడమానూరులో గృహప్రవేశానికి సిద్ధంగా, తూర్పు ఫేస్ 2BHK (1250 SFt), 3BHK (1450 SFt) ఫ్లాట్స్, లిఫ్ట్, జనరేటర్, కార్‌పార్కింగ్ సౌకర్యములతో అమ్మకమునకు కలవు. ✆ 80087 67979, 80744 99872.

BOOK YOUR COLOUR CLASSIFIED ₹1200/- (5 Lines) PH: 98496 97616 ప్రకటనలపై జి.ఎస్.టి. 5% అదనం

విజయవాడ ఎనికేపాడులో 2nd ఫ్లోరు నందు 1100S.Ft. గల 2BHK ఫ్లాట్ వెస్ట్‌ఫేస్, కార్ పార్కింగ్‌తో 35 లక్షలకే అమ్మకం. ✆ 86396 33455

LAND FOR SALE

జక్కంపూడి నుండి పైడూరుపాడు వెళ్ళే తారు రోడ్డుకి ఆనుకొని య.1.63 సెంట్లు భూమి అమ్మకం. Contact ✆ 83176 41971.

Uppaluru (Vi), Kankipadu (Mdl.) Krishna(dt.) Total Land: 3.16Acres, R.S.No: 4-2C-1 Acres R.S.No:4-2B-1Acress R.S.No: 4-2A-1A-Ac0.895Cs, R.S.No: 4-2A-1B-Ac0.18Cs, R.S.No: 4-2A-2Ac 0.085CS and Total Land (S.Yards): 653.35 Sy. Yards. Rs.No.4/1C-283.98 S.Yrds RS.4/1C-369S. Yrds. 97012 51090, 90003 37219

LAND FOR SALE

రొయ్యల సాగు భూమి విక్రయానికి కృష్ణా జిల్లా, గుడివాడ డివిజన్, కైకలూరు మండలం, సీతనపల్లి గ్రామంలో ఉన్న సర్వే నంబర్లు 23-2, 23-3, 23-4, 23-5 కలిపి మొత్తం 5.55 1/2 ఎకరాల రొయ్యల సాగు భూమి విక్రయానికి ఉంది. ఆస్తి ఉన్న కొనుగోలుదారులు సంప్రదించండి. సతీష్.సి.హెచ్ కాంటాక్ట్ నెంబర్: +91-8978739620

PLOT FOR SALE

కానూరు, పోరంకి, గంగూరు, ఈడుపుగల్లు, కంకిపాడులో మీ ప్లాట్ అమ్మాలన్నా కొనాలన్నా సం|| ఖచ్చితమైన ధర ఇప్పించగలను. మీ R.K. 9494287778, 7382422777

133.33 Sq.Yds. కేవలం 1,00,000/- మాత్రమే. వినుకొండ, పల్నాడు డిస్ట్రిక్ట్‌లో లిమిటెడ్ ఆఫర్. ఫోన్: 91336 33855.

PLOTS FOR SALE

శుభగృహ ప్రాజెక్ట్స్ వారి సుకృతి సిగ్నేచర్ CRDA, RERA అప్రూవ్డ్ లేఅవుట్‌లో నిర్మాణానికి రెడీగా విజయవాడలో రామవరప్పాడు రింగ్ దగ్గరగా అందుబాటు ధరలో 183, 200 గజాలు విల్లా ప్లాట్స్ అందుబాటులో కలవు. 99855 51446 98481 80666

ప్రకటన చిన్నదైనా స్పందన అతివేగం ఈనాడు క్లాసిఫైడ్స్

4 గ్ర. గోల్డ్ ప్లే. బండిపాలెంలో 60అ. రోడ్డుకు, ఇళ్ళ దగ్గర పంచాయితీ ప్లాట్లు & 12 గ్ర. గోల్డ్‌ప్లే. కంచికచర్ల- అమరావతి ORRకి 200మీ లోపు CRDA ప్లాట్లు. రి.జి.స్ట్రీ ✆88018 03689

గన్నవరం - పురుషోత్తపట్నం 100Ft రోడ్‌ఫేస్, ప్రైడ్ ప్రాజెక్ట్‌వారి ఆఫీసర్స్ ఎవెన్యూ 16ఎ, ఓపెన్ ప్లాట్స్ & విల్లాస్, CRDA, RERA 50% బ్యాంక్‌లోన్, స్పాట్ రిజిస్ట్రేషన్ గ||21,500/- Hyma prasad. ✆ 9959645468

VJA-HYD నందిగామ 6 లేన్స్ హైవే ఫేస్ (అమరావతి జోన్) CRDA లేఅవుట్‌తో పూర్తి డవలప్‌మెంట్స్‌తో ఇల్లు కట్టుకొనుటకు అనువైన ప్లాట్లు అమ్మకం. ✆ 91103 30208.

Amaravati CRDA East plot sale Vertex at Nagarjuna University 28000/- yard 8978282072 Watsup owner.

పామర్రు, పరిటాలలో హైవేకి ఆనుకొని CRDA అప్రూవ్డ్ లేఅవుట్ నందు లోన్ సదుపాయంతో ప్లాట్లు కలవు. ✆ 92473 90000.

VJA రామవరప్పాడు LP No: 62/2024, గేటెడ్ కమ్యూనిటీ ప్లాట్లు, హౌసెస్, విల్లాలు ★ బ్యాంక్‌లోన్ ★స్పాట్ రిజి. ✆ 95531 29369, 97054 33765

VJA, పెనమలూరు CRDA LP No: 104/ 25, ప్లాట్లు, హౌసెస్, విల్లాలు ★ బ్యాంక్ లోన్ ★ స్పాట్ రిజి. ✆ 95531 29369, 97054 33765

హరివిల్లు ప్రాజెక్ట్ vja 15 ని.లో 26L ప్లాటు 23 లక్షల 80 వేలకే. అమరావతి ORR 1 kmలో కంకిపాడు డాక్టర్స్ Cly 180 గ: 95507 63551

SHOP FOR SALE

నందిగామ ఓల్డ్‌హైవే లక్ష్మీప్రసన్న థియేటర్ సెంటర్ నందు నూతనముగా నిర్మించిన 2 షాపులు & 2 ఫ్లాట్స్ అమ్మకమునకు కలవు. రామకృష్ణ. ✆ 99498 94028

TO LET — **COMMERCIAL**

కృష్ణలంక SBI బ్యాంక్ పైన 2000 SFT కమర్షియల్ స్పేస్ ఆఫీసులకు, ఇన్‌స్టిట్యూట్‌లకు, గోడౌన్‌లకు మొదలగు వాటికి అద్దెకు కలదు ✆ 93939 13233.

2700 Sft Office Space for Lease on 2nd Floor in Punnaih &Vajramma Complex Below Tata Capital In IDFC Bank Bldg. Opp: Maris Stella College ✆9550717832, 9849002025

Spacious 2BHK Flat on Bandar Road Near Sri Devi Jewellery for Officers Only. ✆ 98490 15616/78291 31311.

Monthly 5L+ రన్నింగ్ రెస్టారెంట్ biz VJA, NTR Circle (360 Sft, G+F). అద్దెకు కలదు. ✆ 99088 19301, 96404 16219

13,000SF.t గోడౌన్(G+1) Builiding VJA ఆటోనగర్ 100 Feet రోడ్డులో లోడింగు & అన్ లోడింగుకు వీలుగా అద్దెకు. ✆ 84312 51822.

JOBS

కావలెను విజయవాడలోని రమ క్లాత్ స్టోర్స్ నందు పనిచేయుటకు
• సేల్స్‌మేన్స్
• హెల్పర్స్
• క్యాషియర్స్

WALK - IN - INTERVIEW DEC 13th, 14th & 15th Timings : 11am to 4pm Y.V.Rao Hospital Road, Opp: PVP Mall, Labbipet, VIJAYAWADA. Ph : 81259 73743 Mail : hr@ramaclothstores.com

Req. of DRA & Non DRA Banking Collections, Field Exec: 16K- 22K, T/Callers: 12K- 18K. Vijayawada. ✆ 8121618919, 89780 43042.

WANTED Sales representative -4 no's, Experience: 0-2 years. Qul: 10+2/ Graduate 2 wheeler must. Age: 20-30 years. Local Candidates preferred. Cont: 9866127777 & Email Id: sales@amnaya.co.in.

Need ENT EMRG Physician, CMO's, Nurses, Receptionist, Pro's Sriram Hospital, Ongole. Call & CV to 98495 95190, 76600 27789.

Wanted Engineers/ Executives Managers for Accounts/ Admin/ Commercial/ Sales & Mkt./ Materials & Purchase for Electrical Transformers Mfg. Unit, Autonagar, VJA. 5-15 Years Exp. email: headoffice@vcspl.com 96765 99644

ఆడిట్ ఆఫీసులో లేడీ అసిస్టెంట్ కావలెను. జీ: 15k. 2-3 సం||లు (Winman సాఫ్ట్‌వేర్ & ట్యాలీలో అకౌంట్ బుక్స్ రాయటం & IT రిటర్న్స్ ఫైల్ చేసిన అనుభవం. PVP దగ్గర, విజయవాడ. 63041 67322 (వాట్స్ అప్ కాల్ మాత్రమే).

100% ఆర్థికంగా స్థిరపడే అద్భుత అవకాశం మమ్మల్ని ధనవంతులుగా తీర్చిదిద్దుతాం Age 25 టు 65 సం|| M/F P/F సంప్ర: 98853 03838.

మచిలీపట్నం

•మచిలీపట్నం •పెడన

పన్నులు చెల్లించకపోతే కుళాయి కనెక్షన్ల తొలగింపు

మచిలీపట్నం కార్పొరేషన్, న్యూస్‌టుడే: పన్నులు చెల్లించకపోతే కుళాయి, విద్యుత్ కనెక్షన్లు తొలగించేలా చర్యలు తీసుకుంటామని నగరపాలక సంస్థ కమిషనర్ బాపిరాజు హెచ్చరించారు. నగరపాలక సంస్థకు చెల్లించాల్సిన ఆస్తి, నీటికుళాయి, ఖాళీ స్థలాల పన్నులు పెద్దఎత్తున బకాయిలు ఉన్నాయన్నారు. నగరవాసులు సకాలంలో పన్నులు చెల్లించి సహకరించాలని కోరారు. లేదంటే సంబంధిత ఇళ్లకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే కుళాయి కనెక్షన్లు తొలగిస్తామని ఓ ప్రకటనలో తెలిపారు.

ధర వరలు

టమాట 31, వంగ 20, బెండ 44, పచ్చిమిర్చి 40, కాకర 40, క్యాబేజీ 24, క్యారెట్ 44, దొండ 40, బంగాళాదుంప 29, ఉల్లిపాయలు 22, గోరుచిక్కుడు 48, దోస 32, సొర 15.20, అరటికాయ 7.8, చిక్కుడు 50, బీర 44, చామదుంప 28, మునగ 20/15, కంద 40, బీట్‌రూట్ 38, కీరదోస 32, బీన్స్ 90, క్యాప్సికం 66, ఆలసందలు 45, చిలకడదుంప 40, కొత్తిమీర 17/08, పుదీనా 15/05. శనివారం ఉదయం 7 గంటల వరకు ఈ ధరలు వర్తిస్తాయి.
-మచిలీపట్నం (గొడుగుపేట), న్యూస్‌టుడే

సినిమాలు

రేవతి: అఖండ-2
మినీరేవతి: మోగ్లీ
సిరికృష్ణ: అఖండ-2
సిరివెంకట్: అఖండ-2
-మచిలీపట్నం (గొడుగుపేట), న్యూస్‌టుడే

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

మచిలీపట్నం : 80089 02911, పెడన : 63099 94687

★ నగరంలోని రేవతి కూడలి నుంచి కోనేరుసెంటరుకు వెళ్లే ప్రధాన రహదారి మధ్యలో ఏర్పడిన గుంత ప్రమాదకరంగా మారింది. ఈ సమస్యను పలువురు మేమున్నాం మీకుతోడుగా ద్వారా అధికారులకు వివరించగా గుంతను పూడ్చివేసేలా చర్యలు తీసుకున్నారు. ★ నగరంలోని చిలకలపూడి పాండురంగాపురంలో రహదారి పక్కన డ్రెయిన్‌లో వ్యర్థాలు మేటవేసుకుపోయి మురుగు దిగువకు పారడం లేదు. సమస్యను ఆ ప్రాంతవాసులు మేమున్నాం మీకుతోడుగా దృష్టికి తీసుకురాగా అధికారులకు వివరించడంతో సిబ్బంది పంపి పూడిక తొలగించే చర్యలు తీసుకున్నారు. -మచిలీపట్నం కార్పొరేషన్, న్యూస్‌టుడే

స్పందనకు వందనం

ఆగినవి కట్టేస్తారు..!

కట్టినవి కేటాయించేలా ప్రభుత్వ ఉత్తర్వులు

న్యూస్‌టుడే, మచిలీపట్నం కార్పొరేషన్

అర్హులైన పేదలు అందరికీ ఇళ్లు ఇవ్వాలనే ఉద్దేశంతో తెదేపా హయాంలోనే వివిధ ప్రాంతాల్లో జీప్లస్‌3 గృహ సముదాయాల నిర్మాణం చేపట్టారు. ఆ తర్వాత వచ్చిన వైకాపా ప్రభుత్వం ఇళ్లను లబ్ధిదారులకు కేటాయిస్తామని చెప్పడమే కానీ ఆ దిశగా పట్టించుకోలేదు. దీంతో ఇళ్లు పొందినవారు నివాసానికి వెళ్లలేని దుస్థితి దాపురించింది. కూటమి ప్రభుత్వం నిర్మాణం పూర్తయిన ఇళ్లను లబ్ధిదారులకు కేటాయిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా పునాదుల్లో ఉన్న వాటిని కూడా పూర్తి చేసేందుకు సిద్ధమైంది.

ఇళ్లు కేటాయించినా వెళ్లలేని దుస్థితి

నగరంలోని దేశాయిపేట గోసంఘం ప్రాంతంతో పాటు బందరు మండలం రుద్రవరం గ్రామంలో రెండుచోట్ల టిడ్కో గృహ సముదాయ నిర్మాణాలు చేపట్టారు. గోసంఘం వద్ద భవన నిర్మాణాలు పూర్తి కావడంతో మొత్తం 864 మందికి అర్హుల ఇళ్ల కేటాయించారు. ప్రస్తుతం ఇళ్లు పొందిన వారు అక్కడ నివాసాలు ఉంటున్నారు. రుద్రవరంలో 1440 మందికి ఇళ్లు కేటాయించారు. అక్కడ తిష్టవేసిన సమస్యలతో చాలామంది గృహప్రవేశాలు చేసేందుకు వెనుకంజ వేస్తున్నారు. అద్దెలు చెల్లించలేక ఇళ్లల్లోకి వెళ్లినవారు తాగునీరు, తదితర సమస్యలతో సతమతం అవుతున్నారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఇటీవల కలెక్టరేట్ వద్ద లబ్ధిదారులతో కలిసి వామపక్ష నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీ కూడా దాఖలు చేశారు. చాలావరకు భవన సముదాయాలకు విద్యుత్తు సరఫరా ఇవ్వకుండా వదిలేశారని లబ్ధిదారులు వాపోతున్నారు.

పునాదుల దశలో 1876 ఇళ్లు..

గోసంఘం వద్ద ఇళ్ల నిర్మాణాలు అన్నీ పూర్తిచేయగా, రుద్రవరంలో చాలావరకు ఇళ్లు పునాదుల దశలోనే ఆగిపోయాయి. వాటి చుట్టూ పిచ్చిమొక్కలు, పొదలు వ్యాపించాయి. పూర్తయిన ఇళ్లతో పాటు పునాదుల దశలో ఉన్న వాటినీ పూర్తి చేసి లబ్ధిదారులకు కేటాయించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి రవీంద్ర ప్రకటించిన విషయం తెలిసిందే. కూటమి ప్రభుత్వం ఇలాంటి ఇళ్లపై నివేదిక సమర్పించేందుకు ఐదుగురితో కమిటీ నియమించింది. క్షేత్రస్థాయిలో ఇళ్ల నిర్మాణాలపై వివరాలు సేకరించిన ప్రస్తుతం వాటిని పూర్తి చేసేలా చర్యలు చేపట్టింది.

రుద్రవరంలో పునాదుల దశలో..

ఉత్తర్వులు జారీ: ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పునాదుల దశలో ఉన్న టిడ్కో ఇళ్ల నిర్మాణాలను పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంది. అవసరమైన నిధులకు సంబంధించి పరిపాలన ఉత్తర్వులు జారీ అయ్యాయి. త్వరలోనే పునాదుల దశలో ఉన్న నిర్మాణాలు ప్రారంభం అవుతాయి.
- బాపిరాజు, నగరపాలక సంస్థ కమిషనర్

రక్తదానం ఆదర్శనీయం

రక్తదానం చేస్తున్న విద్యార్థులు

మచిలీపట్నం (కోనేరుసెంటరు), న్యూస్‌టుడే: విద్యార్థులు స్వచ్ఛందంగా రక్తదానం చేయడం ఆదర్శనీయమని జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ గొర్రెపాటి గోపీచంద్ అన్నారు. నగరంలోని ఆదిత్య డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన గోపీచంద్ మాట్లాడుతూ రక్తదానం చేస్తే శక్తి కోల్పోతామన్న అపోహ నిజం కాదన్నారు. రక్తదానం చేయడం ద్వారా ఆరోగ్యకర జీవితాన్ని పొందవచ్చన్నారు. పలువురికి ప్రాణదానం చేసేందుకు అవసరమైన రక్తాన్ని ఇచ్చేందుకు ముందుకు వచ్చిన యువత మరెన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆకాంక్షించారు. సర్వజనాస్పత్రి వైద్యురాలు శ్రీవాణి మాట్లాడుతూ రక్తాన్ని కృత్రిమంగా తయారు చేయలేరన్నారు. ఒక యూనిట్ రక్తం ద్వారా అనేక మంది ప్రాణాలు కాపాడవచ్చన్నారు. విద్యార్థులు రక్తదానం చేశారు. కార్యక్రమంలో బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ డైరెక్టర్ ఫణికుమార్, ప్రిన్సిపల్ నరసింహారావు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు పరంహంస్, జైనబ్, విద్యార్థి సంఘ నాయకులు పాల్గొన్నారు.

నేడు విద్యుత్తు సరఫరాలో అంతరాయం

కృత్తివెన్ను: లక్ష్మీపురం విద్యుత్తు ఉప కేంద్రం పరిధిలోని ఆయా గ్రామాల్లో శనివారం విద్యుత్తు అంతరాయం ఉంటుందని ఆ శాఖ ఈఈ జి.గోవిందరావు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 నుంచి 11.30 వరకు ఉపకేంద్రం పరిధిలో మరమ్మతుల నేపథ్యంలో విద్యుత్తు నిలుపుదల చేస్తున్నట్లు చెప్పారు. గృహ, ఆక్వా, వాణిజ్య సర్వీసుల వారికి అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు.

ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ

పెడన గ్రామీణం, న్యూస్‌టుడే: కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో 13 సాంఘిక సంక్షేమ బాలుర, బాలికల గురుకులాల్లో పది, ఇంటర్ మెరుగైన ఫలితాల కోసం ప్రత్యేక కార్యచరణ ప్రణాళికను అమలు చేస్తున్నట్లు డీసీవో మురళీకృష్ణ తెలిపారు. పది విద్యార్థులకు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ఆధ్వర్యంలో 100 రోజుల ప్రణాళికను ప్రభుత్వం రూపొందించినట్లు తెలిపారు. ఇంటర్ విద్యార్థులకు ఏపీ ఈ బోర్డు అందజేసిన 60 రోజుల ప్రణాళికను అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఉపాధ్యాయులకు ఆర్ట్ ఆఫ్ టీచింగ్‌పై సైకాలజిస్టులతో ప్రత్యేక శిక్షణ అందజేసినట్లు తెలిపారు.

అనుమతుల్లేకుండా విగ్రహాలు ఏర్పాటు చేస్తే చర్యలు

మచిలీపట్నం క్రైం, న్యూస్‌టుడే: బందరు సబ్ డివిజన్ పరిధిలో అనుమతులు లేకుండా విగ్రహాలు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ సి.హెచ్ రాజా స్పష్టం చేశారు. డీఎస్పీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ సబ్ డివిజన్ పరిధిలో ప్రస్తుతానికి విగ్రహాల ఏర్పాటుకు సంబంధించి ఎటువంటి అనుమతులు లేవన్నారు. అందుకు భిన్నంగా ఎవరైనా ప్రవర్తిస్తే సుప్రీం కోర్టు మార్గదర్శకాల ప్రకారం చట్టపరమైన చర్యలు చేపడతారని హెచ్చరించారు.

పైడమ్మ తల్లికి జేజేలు

డీటీపాలెం నుంచి ప్రభలతో తరలివస్తున్న భక్తులు

పెడన, న్యూస్‌టుడే: పెడన గ్రామ దేవత పైడమ్మ తల్లి ఉత్సవాలు శుక్రవారం నాటికి 9వ రోజుకు చేరుకున్నాయి. ఉత్సవాల సందర్భంగా స్థానిక కొత్తపేటలోని పైడమ్మ వారి ఆలయం భక్తులతో రద్దీగా కనిపించింది. అమ్మవారికి మొక్కులు చెల్లించేందుకు భక్తులు శిడిబొమ్మలతో తరలివచ్చారు. సాయంత్రం 4గంటల ప్రాంతంలో స్థానిక దక్షిణ తెలుగుపాలెం నుంచి భక్తులు ప్రభలతో ఊరేగింపుగా బయలుదేరి రాత్రి 11గంటల ప్రాంతంలో ఆలయానికి చేరారు. పట్టణంలోని తోటమూల, రామలింగేశ్వరనగర్ తదితర ప్రాంతాల నుంచి భక్తులు ప్రభలతో ఆలయానికి తరలివచ్చారు. దక్షిణ తెలుగుపాలెం వాసులు ప్రదర్శించిన కోలాట భజనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రభల ఊరేగింపు సందర్భంగా పట్టణంలో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. రాత్రి 7గంటల నుంచి బైపాస్ మీదుగా ట్రాఫిక్ మళ్లించారు. ఆలయ ఈవో గోవాడ వెంకట కృష్ణారావు, ధర్మకర్త దాసు వాయునందనరావు, ఆలయ కమిటీ సభ్యులు బొడ్డు ఆనందరావు, మల్లంపల్లి శ్రీనివాస్ తదితరులు ఏర్పాట్లు పర్యవేక్షించారు.

ఉత్సవాలకు విస్తృత బందోబస్తు

సిబ్బందికి సూచనలిస్తున్న డీఎస్పీ

పెడన, న్యూస్‌టుడే: పెడనలో జరుగుతున్న పైడమ్మ ఉత్సవాలకు శుక్రవారం విస్తృత పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉత్సవాల 9వ రోజున భక్తులు భారీగా తరలివస్తారన్న అంచనాల నడుమ దాదాపు 300 మంది సిబ్బంది, 30 మంది ఎస్సైలు, సీఐ స్థాయి అధికారుల్ని నియమించారు. స్థానిక దక్షిణ తెలుగుపాలెం, తోటమూల, గూడూరు మండలంలోని పెడన సరిహద్దు గ్రామాల నుంచి తరలివచ్చిన శిడిబొమ్మల ఊరేగింపులో పోలీసులు అడుగడుగునా మోహరించారు. ముందుగా స్థానిక దేవాంగ కల్యాణ మంటపంలో మచిలీపట్నం డీఎస్పీ చప్పిడి రాజా సిబ్బందికి సూచనలు చేశారు. అల్లర్లకు తావులేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

వివిధ వేషధారణల్లో చిన్నారులు

ఆకట్టుకునేలా..అలరించేలా..

యమధర్మరాజు వేషధారణలో విద్యార్థి

మచిలీపట్నం (గొడుగుపేట), న్యూస్‌టుడే: నగరంలోని విజయవాడ రవీంద్రభారతి పాఠశాలలో విద్యార్థులకు శుక్రవారం ఫ్యాన్సీడ్రస్ పోటీలు నిర్వహించారు. ప్రాథమిక తరగతుల విద్యార్థులకు వివిధ రకాల వేషధారణలతో పోటీల్లో పాల్గొని ఆకట్టుకున్నారు. విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు ఆసక్తిగా తిలకించారు. పాఠశాల హెచ్ఎం బసవయ్య మాట్లాడుతూ విద్యార్థుల సృజనాత్మకతను వెలికితీసేందుకు పోటీలు దోహదపడతాయని అన్నారు. ఉపాధ్యాయులు పర్యవేక్షించారు.

నిరుపేదల గూడుకు సాయం

నగదు అందజేస్తున్న బండి రామకృష్ణ తదితరులు

వాడపాలెం (మచిలీపట్నంరూరల్), న్యూస్‌టుడే: గూడు లేని దయనీయ పరిస్థితుల్లో ఉన్న అన్నాచెల్లెళ్లకు జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ ఛైర్మన్ బండి రామకృష్ణ, పార్టీ నాయకులతో కలిసి ఆర్థిక సాయం అందజేశారు. మచిలీపట్నం మండలం వాడపాలెంలో మొంథా తుపాను సమయంలో నాలుగు వెదురు కర్రలపై టార్పాలిన్ పట్టాతో నివాసం ఉంటున్న ఎర్రబోతు ఆంజనేయులు, అతని సోదరి దీనస్థితిని గమనించి రామకృష్ణ చలించిపోయారు. రామకృష్ణ సూచన మేరకు దారపురెడ్డి చంటి, ఘంటసాల బుజ్జిలు సమకూర్చిన రూ.25 వేల నగదును శుక్రవారం ఆంజనేయులు, అతని సోదరికి అందజేశారు. జనసేన మండల పార్టీ అధ్యక్షుడు గళ్లా తిమోతి, గ్రామస్థులు తమ వంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వ గృహనిర్మాణ పథకానికి ఆంజనేయులు, అతని సోదరి అర్హులైనా మిగతా సొమ్ము పెట్టుకునే స్థోమతు లేకపోవడం విచారకరమన్నారు. రేకులతో ఇంటి నిర్మాణం పూర్తి చేసి అందజేస్తామన్నారు. మచిలీపట్నం మార్కెట్ యార్డ్ వైస్ ఛైర్మన్ చిలంకుర్తి పిచ్చేశ్వరరావు, జనసేన పట్టణ పార్టీ అధ్యక్షుడు గడ్డం రాజు, సీతారామయ్య, యానాదిరావు పాల్గొన్నారు.

అయ్యప్పస్వామికి దర్బార్ సేవ

అయ్యప్ప పూజలో భక్తులు

పెడన, న్యూస్‌టుడే: మండలంలోని నేలకొండపల్లిలో శ్రీసుందరేశ్వర అయ్యప్పస్వామి ఆలయంలో శుక్రవారం రాత్రి దర్బార్ సేవ నిర్వహించారు. ఈ ఆలయంలో గత నాలుగేళ్లుగా స్వామి వార్లకు ఈసేవ నిర్వహిస్తున్నారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఈ కార్యక్రమం అట్టహాసంగా సాగింది.

భవానీదీక్షల విరమణ

కృత్తివెన్ను, న్యూస్‌టుడే : కృత్తివెన్ను మండలం చిన్నగొల్లపాలెంలో జరిగిన భవానీ దీక్షల విరమణ కార్యక్రమంలో పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

75 రోజుల ప్రణాళిక అమలు

పెడన గ్రామీణం, న్యూస్‌టుడే: ప్రాథమిక పాఠశాలల్లో 75 రోజుల ప్రణాళిక అమలు చేయాలని ఎంఈవో-1 సలోమి తెలిపారు. ప్రాథమిక పాఠశాలల్లో వెనుకబడిన విద్యార్థులకు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 3.30 గంటల వరకు ప్రత్యేక విద్యా కార్యక్రమాన్ని అమలు చేయాలని సూచించారు. ప్రాథమిక స్థాయి విద్యార్థులు అక్షరాలు, పదాలు, వాక్యాలు, కథలు, మాట్లాడటం, చదవటం, రాయటం, ప్రాథమిక గణిత ప్రక్రియలు, కూడికలు, తీసివేతలు, గుణకారాలు, భాగాహారాలు చేయడంపై తర్ఫీదు ఇవ్వాలని పేర్కొన్నారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు మెరుగుపడిన తరవాత తుది పరీక్ష ఉంటుందని వివరించారు. సరైన ఫలితాలు రాకపోతే ఉపాధ్యాయులు బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమం వచ్చే ఏడాది మార్చి 24 వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు.

ప్రతిభ చాటుకున్న విద్యార్థులు

మచిలీపట్నం (గొడుగుపేట): విశాఖపట్నంలో ఇటీవల నిర్వహించిన నేషనల్ ఇన్విటేషనల్ కరాటే ఛాంపియన్‌షిప్-2025 పోటీల్లో నగరంలోని నిర్మలా స్కూల్ విద్యార్థులు ప్రతిభచాటుకున్నారు. కరాటే విభాగంలో నిర్వహించిన పోటీల్లో పాఠశాలకు చెందిన వివిధ తరగతుల విద్యార్థులు కె.శ్రీసాయిశ్రీశాంత్ ప్రథమ బహుమతి సాధించగా, పీపీ సాయి, జి.శ్రీమహాలక్ష్మిలు ద్వితీయ స్థానం, వై.భువన్‌గోవింద్‌రాజ్ తృతీయ స్థానాలు సాధించినట్లు కోచ్ వెంకటేశ్వరరావు తెలిపారు. విజేతలతో పాటు ప్రోత్సహించిన కోచ్‌ని ప్రిన్సిపల్ సుధాసు శాయ్ అభినందించారు.

విజేతలతో ప్రిన్సిపల్, కోచ్

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు
Cell: 98496 97616

ప్రమాదకరంగా కల్వర్టు

నగరంలోని ఈడేపల్లి బెల్‌ఆడిటోరియం ప్రాంతంలోని ప్రధాన డ్రైన్‌పై కల్వర్టు రిటైనింగ్ వాల్ లేక ప్రమాదకరంగా మారింది. మలుపు ప్రాంతం కావడంతో రాత్రి పూట వాహనదారులు ప్రమాదాలకు గురైన ఘటనలు ఉన్నాయి. రిటైనింగ్ వాల్ నిర్మించాలని అనేకసార్లు అధికారులకు విన్నవించినా ఇంతవరకు పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇలాగే వదిలేస్తే మరిన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్య పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. **-మచిలీపట్నం (గొడుగుపేట), న్యూస్‌టుడే**

రాళ్లు లేచి.. మొన తేలి

నగరంలోని ఆర్టీసీ కాలనీ నుంచి విశ్వబ్రాహ్మణ కాలనీకి వెళ్లే రహదారిలో రాళ్లు లేచి మొన తేలి ప్రమాదకరంగా మారడంతో స్థానికులతో పాటు రాకపోకలు సాగించే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ కాలనీలో ఇలాంటి రోడ్లు అనేకం ఉన్నాయి. కొన్ని రోడ్లు మాత్రం గుంతలతో అస్తవ్యస్తంగా మారాయి. రోడ్ల నిర్మాణంపై వైకాపా హయాంలోనే అనేకసార్లు మొర పెట్టుకున్నా పట్టించుకున్న దాఖలాలు లేవు. కూటమి ప్రభుత్వం అయినా స్పందించి రహదారుల నిర్మాణానికి కృషి చేయాలని కోరుతున్నారు. **-మచిలీపట్నం కార్పొరేషన్, న్యూస్‌టుడే**

రోడ్ల మరమ్మతులకు రూ.14.88 కోట్లు మంజూరు

వాడపాలెం వద్ద రహదారి దుస్థితి

మచిలీపట్నంరూరల్, న్యూస్‌టుడే: మచిలీపట్నం నియోజకవర్గంలో 5 రహదారుల మరమ్మతులకు రూ.14.88 కోట్లు మంజూరయ్యాయి. ఐదు రోడ్ల మరమ్మతులకు ఇప్పటికే టెండర్లు పూర్తయ్యాయి. మచిలీపట్నం-కమ్మవారి చెరువు రహదారి మరమ్మతుల్లో భాగంగా కోన నుంచి తుమ్మలచెరువు వరకు 3.7 కి.మీ మేర నిర్మించడానికి రూ.1.50 కోట్లు, తాళ్లపాలెం-నారాయణపురం రహదారి మరమ్మతులకు సున్నా కి.మీ నుంచి 14వ కి.మీ వరకు రూ.3కోట్లు, మచిలీపట్నం-కమ్మవారిచెరువు రహదారిలో కాలేఖాన్‌పేట నుంచి చిన్నాపురం వరకు 7 కి.మీ్ల రహదారి మరమ్మతులకు రూ.6కోట్లు, మచిలీపట్నం-కమ్మవారిచెరువు రహదారిలో కోన రోడ్డు నుంచి 3.630 మీటర్ల రహదారి మరమ్మతులకు రూ.3కోట్లు, మచిలీపట్నం మూడుస్తంభాల సెంటర్ నుంచి కోనేరుసెంటర్ వరకు నేషనల్ హైవే 65లో 1.2 కి.మీ రహదారి మరమ్మతులకు రూ.1.38 కోట్లు మంజూరయ్యాయి. 5 రహదారుల్లో మూడు రాష్ట్ర రహదారులు, ఒక జాతీయ రహదారి, ఒక మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్డు ఉన్నాయి.

మధ్యాహ్న భోజనం పర్యవేక్షించాలి

సర్వసభ్య సమావేశంలో ఎంపీపీ వెలివెల చిన్నబాబు, మాట్లాడుతున్న హౌసింగ్ ఏఈ మణికంఠ

బంటుమిల్లి, న్యూస్‌టుడే: మండలంలో ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకంపై అధికారుల పర్యవేక్షణ కరవైందని, అధికారులు పర్యవేక్షించి నాణ్యమైన, ఆరోగ్యకరమైన ఆహారం విద్యార్థులకు అందేలా చర్యలు తీసుకోవాలని ఎంపీపీ వెలివెల తారా శశిజ్యోత్స్న కృష్ణ (చిన్నబాబు) అన్నారు. బంటుమిల్లి ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. రంగుమారిన ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని, అని రకాల ధాన్యాలు కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. మినుము సాగు చేస్తున్న భూములకు ఒకసారి సాగు నీరు అవసరమని, రైతుల అవసరాల రీత్యా నీటి పారుదల శాఖ అధికారులు నీరు అందించాలని సమావేశంలో అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. గోకులం షెడ్లు పశుసంపద లేని వారికి ఏ విధంగా ఇచ్చారని మల్లేశ్వరం ఎంపీటీసీ సభ్యుడు పేపేటి వీరబాబు అధికారులను నిలదీశారు. వచ్చే వేసవిలో తప్పని సరిగా ప్రభుత్వ కాలనీలు మెరక చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆయా శాఖల అధికారులు వారి శాఖల ద్వారా అమలు అవుతున్న సంక్షేమ పథకాలు, తదితర అంశాలను వివరించారు. ఇన్‌ఛార్జి ఎంపీడీవో నీరజాక్షి, డీవై ఎంపీడీవో ఝాన్సీ లక్ష్మీ, ఎంఈవో వెంకటేశ్వరరావు, ఇరిగేషన్ ఏఈ రాజ్యలక్ష్మీ, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

డ్రోన్ శిక్షణతో ఉపాధి అవకాశాలు

బంటుమిల్లి, న్యూస్‌టుడే: డ్రోన్ శిక్షణతో యువతకు అనేక రకాల ఉపాధి అవకాశాలు ఉన్నాయని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ జగన్మోహనరావు తెలిపారు. ముంబైకి చెందిన ఎరైస్ ఆగ్రో లిమిటెడ్ వారి సహకారంతో కళాశాల విద్యార్థులకు గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న డ్రోన్, భూసార పరీక్ష శిక్షణ తరగతులు శుక్రవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా శిక్షణ పొందివారికి ధ్రువీకరణ పత్రాలు అందించారు. జిల్లా హార్టీకల్చర్ అధికారి జ్యోతి, ఏడీ రమాదేవి, ఏవో అజయ్ పాల్గొన్నారు.

శిక్షణ పొందిన విద్యార్థులతో ప్రిన్సిపల్ జగన్మోహనరావు, అధ్యాపకులు

సమర్థంగా విధులు నిర్వహించాలి

ఉద్యోగులతో మాట్లాడుతున్న కమిషనర్

మచిలీపట్నం కార్పొరేషన్, న్యూస్‌టుడే: అందరూ సమన్వయంతో ఉంటూ సమర్థంగా విధులు నిర్వహించాలని నగరపాలక సంస్థ కమిషనర్ బాపిరాజు అన్నారు. శుక్రవారం ఆయన నగరపాలక సంస్థ కార్యాలయంలో ఆయా విభాగాలను సందర్శించారు. ఉద్యోగుల హాజరు పరిశీలించి వివిధ అంశాలపై సమీక్షించారు. ప్రజలకు వేగవంతంగా, పారదర్శకంగా సేవలు అందించాలన్నారు. ప్రభుత్వ పథకాలను అర్హులు అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. టౌన్‌ప్లానింగ్, రెవెన్యూ తదితర విభాగాలను పరిశీలించారు.

ఆరోగ్యంపై అవగాహన ఉండాలి

మాట్లాడుతున్న న్యాయమూర్తి కేవీఆర్ కృష్ణయ్య

మచిలీపట్నం (గొడుగుపేట), న్యూస్‌టుడే: ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై అవగాహనతో ఉండాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కేవీఆర్ కృష్ణయ్య అన్నారు. యూనివర్సల్ హెల్త్ కవరేజ్‌డేలో భాగంగా బందరు మండలం సుల్తానగరంలో శుక్రవారం ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో ఆయన ప్రసంగించారు. 104 వాహనం ద్వారా వివిధ రకాల పరీక్షలు నిర్వహించి మందులు అందిస్తున్నందున అందరూ వినియోగించుకోవాలన్నారు. ఆయనతో పాటు న్యాయవాది చీలి ముసలయ్య వివిధ చట్టాల గురించి వివరించారు. వైద్యులు లాస్య, హరితకుమారి, గాయత్రిలు శిబిరంలో ఉన్న వారికి వివిధ రకాల పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. వైద్య సిబ్బంది పరమేశ్వరరావు, రాంబాబు, మంగతాయారు తదితరులతో పాటు కూటమి నాయకులు ఈడే వెంకటదాసు, మన్యం శ్రీను, బెజవాడ శ్రీకాంత్, వేములశివాజీ, శ్రీనివాసరావు పాల్గొన్నారు.

సదుపాయాల గురించి సవివరంగా చెప్పాలి

మాట్లాడుతున్న డీఈవో యూవీ సుబ్బారావు

మచిలీపట్నం కార్పొరేషన్, న్యూస్‌టుడే: ప్రత్యేక అవసరాల చిన్నారులకు ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలు, నిర్వహిస్తున్న కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో చిన్నారుల తల్లిదండ్రులకు సవివరంగా తెలియజేయాలని జిల్లా విద్యాశాఖాధికారి యూవీ సుబ్బారావు అన్నారు. సమగ్రశిక్షా ఆధ్వర్యంలో నగరంలోని కృష్ణవేణి ఐటీఐ కళాశాలలో జిల్లాలోని ఎమ్మీవోలతో పాటు వివిధ విభాగాల అధికారులకు ఒక రోజు శిక్షణ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ప్రత్యేక అవసరాల చిన్నారులకు వైకల్య నిర్ధారణ పరీక్షలు చేయడంతో పాటు అవసరమైన పరికరాలు, ఉపకార వేతనాలు అందిస్తారని పేర్కొన్నారు. సమగ్రశిక్షా ఏపీసీ కుముదినిసింగ్ మాట్లాడుతూ భవిత కేంద్రాల్లో చిన్నారులకు ఫిజియోథెరపీ, డిజిటల్ విధానంలో బోధన అందిస్తూ సాధారణ విద్యార్థులకు దీటుగా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. సహితవిద్య రాష్ట్ర సమన్వయకర్త పి.వనజ, జిల్లా సమన్వయకర్త కళ్లేపల్లి ఏడుకొండలు తదితరులు ప్రసంగించారు. నగరంలోని రుస్తుంబాద బాలికల నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో మచిలీపట్నం డివిజన్ పరిధిలోని ప్రధానోపాధ్యాయులతో నిర్వహించిన సమావేశంలో పది విద్యార్థులకు అమలు చేస్తున్న 100 రోజుల ప్రణాళికపై డీఈవో అవగాహన కల్పించారు. ఉత్తమ ఫలితాల సాధనకు అందరూ సమన్వయంతో కృషి చేయాలని సూచించారు. డీవైఈవో శేఖర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

ఆధునిక వసతులతో విశ్రాంతి భవనం

మచిలీపట్నం (గొడుగుపేట), న్యూస్‌టుడే: మచిలీపట్నం ఆర్టీసీ డిపో ప్రాంగణంలో ఆధునిక వసతులతో విశ్రాంతి భవనం ఏర్పాటు చేసినందున, ప్రయాణికులు వినియోగించుకోవాలని డిపో మేనేజర్ టి.పెద్దిరాజు కోరారు. శుక్రవారం విశ్రాంత భవనాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఏసీ సౌకర్యంతో కూడిన గదులు, పురుషులు, మహిళలకు వేర్వేరుగా టాయిలెట్స్, ఛార్జింగ్ పాయింట్, కాలక్షేపం కోసం టీవీ ఇలా అన్ని వసతులతో లాంజ్‌ను తీర్చిదిద్దామన్నారు. ఎప్పటి నుంచో ప్రయాణికులు కోరుతున్నారని, ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా విశ్రాంతి భవనం అందుబాటులోకి తెచ్చామన్నారు. గంటకు రూ.20 వెచ్చించి ప్రయాణికులు విశ్రాంతి గదుల్లో సేదతీరవచ్చని, అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

భవనాన్ని ప్రారంభిస్తున్న డిపో మేనేజర్ పెద్దిరాజు

వేలం ప్రకటన

మహారాజశ్రీ కృష్ణా జిల్లా మచిలీపట్నం అదనపు సీనియర్ సివిల్ జడ్జి వారి కోర్టులో
E.P.No. 34/2017 in OS No. 237/2007

Between
యెనిడి వీరసంపూర్ణ ... D.Hr
మరియు
1) Md అబ్దుల్ రజాక్ (Died), 2) కరీమున్నీసా 3) Md అబ్దుల్ వాహెద్, 4) Md అబ్దుల్ జిలాని 5) Md అబ్దుల్ రబ్బాని
(As per court order E.A. No. 197/2019 Dated 15-11-2019 The Respondents 3 to 5 are added as J. Drs) ...J. Drs

పై నెంబరు డిక్రీ బాకీని రాబట్టుకునే నిమిత్తం J. Drs యొక్క సంపూర్ణ స్వాధీన హక్కు భుక్తములలోగల ఈ దిగువ షెడ్యూలు దాఖలా ఆస్తిని ది.29-12-2025న ఉదయం గం. 10.30 ని.ల నుండి పై కోర్టు వారి యెదుట వేలం వేయబడును. కావున పాడుకొనదలచినవారు సదరు వేలం పాటలో పాల్గొని వేలం షరతులకు లోబడి పాట పాడుకొనవచ్చును. **షెడ్యూలు:** కృష్ణా జిల్లా, మచిలీపట్నం సబ్ రిజిస్ట్రారు వారి యిలాకా, మచిలీపట్నం టౌన్, ఖొజ్జిల్లిపేటలోని డోర్ నెం. 6/455రుకు చెందిన చ.గ. 83.14ల ఇంటి స్థలము నందు గల బిల్డింగునకు **హద్దులు: తూర్పు:** Md. షరీఫ్ గారి ఇల్లు, **దక్షిణం:** అబ్దుల్ రజాక్ గారి ఖాళీ స్థలం, ఇల్లు మరియు జాయింటు దారి, **పడమర:** Md. కసం గారి ఇల్లు, **ఉత్తరం:** మట్టా వెంకటేశ్వరరావు వగైరా.

D.Hr విలువ Rs: 1,50,000/-
అమీనా విలువ Rs: 26,00,000/-
మార్కెట్ విలువ Rs: 16,82,800/-
(శ్రీ కోర్టు వారి ఉత్తర్వుల ప్రకారం)
వేలం తేది: 29-12-2025
కొట్టి రఘురామ్
D. Hr తరపున అడ్వకేట్, మచిలీపట్నం

(c) eenadu

పెనమలూరు

• పెనమలూరు • గన్నవరం

సమస్యల పరిష్కారానికే ప్రజాదర్బార్

అర్జీలు స్వీకరిస్తున్న ఎమ్మెల్యే వెంకట్రావు, పక్కన అధికారులు

గన్నవరం గ్రామీణం, న్యూస్‌టుడే : ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నామని, అర్హులు ఇంటి స్థలానికి దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. ఉంగుటూరు మండలం పెద్దఅవుటపల్లిలో శుక్రవారం నిర్వహించిన ప్రజాదర్బార్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు. పలు గ్రామాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వీలైనంత త్వరగా ఆయా సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. నియోజకవర్గ ప్రత్యేకాధికారి షాహిద్‌బాబు, ఎంపీడీవో సత్యకుమార్, కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ చిరుమామిళ్ల సూర్యం, ఎన్నెస్పీ ప్రాజెక్టు కమిటీ ఉపాధ్యక్షుడు ఆళ్ల గోపాల కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

కానూరు : 80085 74647 హనుమాన్‌జంక్షన్, 98486 27585

స్పందనకు వందనం

★ పోరంకి ప్రియారోడ్డులో కొన్ని రోజులుగా చెత్త తీయడం లేదని స్థానికులు మేమున్నాం మీకు తోడుగా దృష్టికి తీసుకొచ్చారు. ఈ విషయంపై స్పందించిన కమిషనర్ నజీర్ సిబ్బందిని పంపి చెత్త తీయించారు. ★ కానూరు పంట కాలువ రోడ్డులో గత కొన్ని రోజులుగా చెత్త తీయడం లేదని స్థానికులు మేమున్నాం మీకు తోడుగా దృష్టికి తీసుకొచ్చారు. ఈ విషయంపై స్పందించిన శానిటరీ అధికారి సుధాకర్ సిబ్బందిని పంపి పూడిక తీత పనులు చేసి సమస్య పరిష్కరించారు.

- న్యూస్‌టుడే, కానూరు, పోరంకి

భక్తిశ్రద్ధలతో అనఘాష్టమి వ్రతం

గండిగుంట(ఉయ్యూరు గ్రామీణం), న్యూస్‌టుడే : గండిగుంట దత్తదేవాలయం, గణపతి సచ్చిదానంద ఆశ్రమంలో శుక్రవారం అనఘాష్టమి వ్రతాన్ని వైభవంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. అనంతరం అన్నసమారాధన ఏర్పాటు చేశారు. కార్యక్రమాన్ని మేనేజింగ్ ట్రస్టీ నాదెళ్ల మంజుల పర్యవేక్షించారు.

నేడు విద్యుత్తు ఉండని ప్రాంతాలు

కానూరు, యనమలకుదురు, పెనమలూరు, న్యూస్‌టుడే : కానూరు ఎంపీకాలనీ, సనత్‌నగర్, టీచర్స్‌కాలనీ, బందరురోడ్డు, పంట కాలువరోడ్డు, తులసీనగర్, 80 అడుగుల రోడ్డు పరిసర ప్రాంతాల్లో శనివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు మరమ్మతుల నిమిత్తం విద్యుత్తు సరఫరా నిలిపివేస్తారని ఆ శాఖ ఈఈ హరిబాబు ఒక ప్రకటనలో తెలిపారు. ◆ యనమలకుదురులోని లాకుల సెంటర్, ఇందిరానగర్-2, డొంకరోడ్డు, సాయినగర్, హైదర్‌నగర్, ఎంఎస్‌నగర్, పరిసర ప్రాంతాల్లో శనివారం ఉదయం 8 గంటల నుంచి 11 వరకు విద్యుత్తు సరఫరా ఉండదని తెలిపారు. ◆ పెనమలూరులో శనివారం ఉదయం 8 నుంచి 11.30 గంటల వరకు విద్యుత్తు సరఫరా నిలిపివేస్తున్నట్లు ట్రాన్స్‌కో అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.

హనుమాన్‌జంక్షన్, న్యూస్‌టుడే : సాధారణ నిర్వహణ, మరమ్మతుల దృష్ట్యా శనివారం ఉదయం 8 నుంచి 12 గంటల వరకు బాపులపాడు, పెరికీడు, శేరీనరసన్నపాలెం, కె.సీతారాంపురం, ముందడుగు కాలనీల్లో విద్యుత్తు సరఫరా నిలిపేస్తున్నట్లు గుడివాడ ఈఈ జి.బి.శ్రీనివాసరావు తెలిపారు.

గన్నవరం గ్రామీణం, న్యూస్‌టుడే : విద్యుత్తు తీగల మరమ్మతుల కారణంగా గన్నవరం సెక్షన్ పరిధిలో శనివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సరఫరా నిలిపేస్తున్నట్లు ఏఈ వెంకటరాజు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. గన్నవరం, చిన్నఅవుటపల్లి, గొల్లనపల్లి, బీబీగూడెం, పురుషోత్తపట్నం, గోపవరపుగూడెం, కొండపావులూరు పంచాయతీల పరిధి, విమానాశ్రయం సిటీ పరిసరాల్లో సరఫరా ఉండదని చెప్పారు.

అందుకోవడం... అందించడం కష్టమే..

✤ రైతుబజారులో ఎత్తులో దుకాణాలు

ఉయ్యూరు, న్యూస్‌టుడే

అధికారుల నిర్లక్ష్యం, గుత్తేదారుల నిర్లిప్తత కారణంగా ఉయ్యూరు రైతుబజారులో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. కూరగాయల నాణ్యత చూడాలన్నా, కొనుగోలు చేయాలన్నా దుకాణాలు ఎత్తులో ఉండడం వల్ల కొనుగోలుదారులకు సాధ్యం కావడం లేదు. కొన్ని కూరగాయల్ని కష్టంగా అందుకుంటున్నారు. వీటికి కారణాలు దుకాణాలు ఎత్తులో నిర్మించడం.. నేలపై మెరక చేయక పోవడం...

గతంలో తెదేపా ప్రభుత్వ సమయంలో ఉయ్యూరు రైతు బజారులో దుకాణాల నిర్మాణానికి, ఇతర సౌకర్యాలు సదుపాయాల కల్పనకు రూ.లక్షల వ్యయంతో పనులు ప్రారంభించారు. పనులు జరుగుతున్న సమయంలోనే వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీంతో జరిగిన పనులకు బిల్లులు రాక గుత్తేదారులు పనులు వదిలేశారు. ఈ క్రమంలో పనులు సగంలోనే నిలిచిపోయాయి.

కొనుగోలు చేస్తున్న వినియోగదారులు

దుకాణాల మధ్య దారిలో మెరక చేయాల్సి ఉంది. మెరక చేస్తామని అధికారులు చెబుతున్నారే గాని సమస్యకు పరిష్కారం లభించడం లేదు. వర్షం వస్తే బురదమయం కాకుండా ఈ మధ్య ఆయా దారుల్లో కొద్దిగా ఇసుక దానిపై కంకర వేశారు. దుకాణాలపై కప్పు అంచులు సరిగ్గా కొనుగోలుదారులు నిలబడే ప్రదేశంలో ఉండడం వల్ల వర్షం వస్తే పైకప్పులోని వర్షం నీరంతా కొనుగోలుదారులపై పడుతోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు.

✤ దుకాణాలు సంఖ్య: 45 ✤ పరదాల కింద : 12 ✤ నిత్యం వినియోగదారుల సంఖ్య: 2 వేలకు పైగా.. ✤ అమ్మకం జరుగుతున్న కూరగాయలు: 150 క్వింటాళ్లు ✤ అమ్మకం దారుల సంఖ్య: 60

రూ.12 కోట్లతో రహదారుల అభివృద్ధి

మాట్లాడుతున్న ఎమ్మెల్యే బోడే ప్రసాద్

పెనమలూరు, న్యూస్‌టుడే: పెనమలూరు నియోజకవర్గ గ్రామాల్లో రహదారుల అభివృద్ధికి రూ. 12 కోట్ల నిధులు మంజూరయినట్లు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తెలిపారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ రోడ్ల అభివృద్ధితో రైతులకు అధిక ప్రయోజనం ఉంటుందన్నారు. కుందేరు- మార్తి రాజుపాలెం రహదారికి రూ. 2.20 కోట్లు, కాటూరు -మానికొండ-కందలంపాడు రహదారికి రూ. 2.80 కోట్లు, బొళ్లపాడు-యనరపాలెం రహదారికి రూ. కోటి, నెప్పల్లి-కోలవెన్ను-బందరురోడ్డుకు రూ. 2.15 కోట్లు, ఉయ్యూరు- కాటూరు-చంద్రయ్యకోడు రహదారికి రూ. 1.98 కోట్లు, కుందేరు-కందలంపాడు -మానికొండ రహదారికి రూ. 80లక్షలు, కోమటిగుంటలూరు- మారేడుమాక రహదారికి రూ. 90 లక్షలు, మారేడుమాక - మానికొండ రహదారికి రూ. 58 లక్షలు అందాయని వివరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల్లో రూ. 30 కోట్ల విలువైన అభివృద్ధి పనులు 90 శాతం పూర్తయ్యాయన్నారు. సమావేశంలో పంచాయతీరాజ్ డీఈ శ్రీనివాస్, కూటమి నేతలు అనుమోలు ప్రభాకరరావు, మారుపూడి ధనకోటేశ్వరరావు, కోయ ఆనంద్, శొంఠి శివరాంప్రసాద్, దండమూడి చౌదరి, తాతపూడి గణేష్, తుమ్మల రాంకుమార్, అంగిరేకుల మురళి తదితరులు పాల్గొన్నారు.

పోరంకి, న్యూస్‌టుడే: పూర్తిస్థాయి మౌలిక వసతులు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పేర్కొన్నారు. పోరంకిలోని టీడీఎం వద్ద రూ. 58.65 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు అనుమోలు ప్రభాకరరావు, తాతపూడి గణేష్ తదితరులు పాల్గొన్నారు.

ఆలోచనా ధోరణి మారాలి

కానూరు న్యూస్‌టుడే: విద్యార్థుల ఆలోచన విధానంలో మార్పు రావాలని అమెరికా యూనివర్సిటీ ఆఫ్ మసాచుసెట్స్ అధ్యాపకురాలు, గ్రామీ అవార్డ్సు ఓటింగ్ మెంబరు చేరిన్‌కిమ్ తెలిపారు. శుక్రవారం సిద్ధార్థ డీమ్డు విశ్వవిద్యాలయంలో నిర్వహించిన సదస్సులో ఆమె మాట్లాడారు. ప్రేరణతో పనులు మొదలుపెడుతాం.. కానీ క్రమశిక్షణ గమ్యం వైపు నడిపిస్తుందని అన్నారు. ఈ సందర్భంగా శారీర, మానసిక ఆరోగ్యంపై దృష్టి సారించి.. మొబైల్‌ఫోన్ వినియోగాన్ని తగ్గించాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో ఉపకులపతి పి.వెంకటేశ్వరరావు, ప్రోవైస్ ఛాన్స్‌లర్ ఏవీ రత్నప్రసాద్, రిజిస్ట్రార్ రవిచంద్, గణితశాస్త్ర విభాగాధిపతి బేబీరాణి, మైనిక, నిర్మలరాజీవ్, మాధురి, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.

చేరిన్‌కిమ్‌ను సన్మానిస్తున్న ఉపకులపతి వెంకటేశ్వరరావు, బేబీరాణి, తదితరులు

ఎమ్మెల్యే చొరవతో విద్యుత్తు స్తంభాలకు మోక్షం

హనుమాన్‌జంక్షన్, న్యూస్‌టుడే : రామన్నగూడెంలో ప్రమాదకరంగా మారిన విద్యుత్తు స్తంభాలకు ఎట్టకేలకు మోక్షం లభించింది. దశాబ్దాల కిందట ఏర్పాటు చేసిన స్తంభాలు శిథిలావస్థకు చేరాయని స్థానికులు సమస్యను తెదేపా మండల అధ్యక్షుడు దయాల రాజేశ్వరరావు, నీటి సంఘం అధ్యక్షుడు కొమ్మారెడ్డి రాజేష్‌లకు తెలిపారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుకు నివేదించడంతో స్పందించిన ఆయన స్తంభాల మార్పిడికి వీలుగా పనులు చేపట్టాలని విద్యుత్తు శాఖ అధికారులకు సూచించారు. మొత్తం 40 స్తంభాలకు శుక్రవారం 26 స్తంభాలు మార్పు చేశారు.

రోడ్లపై చెత్త వేయొద్దు

గన్నవరం గ్రామీణం, న్యూస్‌టుడే : రోడ్లపై చెత్త, ఇతర వ్యర్థాలు వేయకుండా పంచాయతీని శుభ్రంగా ఉంచాలని గన్నవరం పంచాయతీ కార్యదర్శి చెన్నకేశవులు తెలిపారు. పట్టణంలోని రహదారులపై చెత్త వేస్తున్న వారికి గులాబీ పూలు అందజేసి మరీ చెత్తవేయరాదని ఆయన శుక్రవారం అవగాహన కల్పించారు. స్వచ్ఛ గన్నవరం కోసం ప్రత్యేకంగా పది బృందాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

12వ వర్ధంతి

మా ఇంటి వెలుగైన నువ్వు మాకు దూరమై నేటికి 12 సం॥ గడిచిననూ నీ జ్ఞాపకాలు, స్మృతులను ప్రతిక్షణం మననం చేసుకుంటూ... నీ ఆత్మ శాంతికై భగవంతుని ప్రార్థిస్తూ..

చి॥ మాదల బిందు B.Tech, MBA

20-04-1988 13-12-2013

తండ్రి: మాదల కోటేశ్వరరావు తల్లి: జయలక్ష్మి

తమ్ముడు: సిద్ధార్థ మరదలు: సమీర

మేనల్లుళ్ళు: సత్యచంద్ర, సాత్విక్ చంద్ర & కుటుంబ సభ్యులు

సాంకేతిక విషయాలపై అవగాహన అవసరం

ఉయ్యూరు, న్యూస్‌టుడే: విద్యార్థులు నూతన సాంకేతిక విషయాలపై అవగాహన పెంచుకోవాలని. . రిమోట్ సెన్సింగ్, మెషిన్ లెర్నింగ్ అంశాలు అవగతం చేసుకోవాలని ముంబాయి ఐఐటీ ఆచార్యులు యలమంచిలి సుబ్రహ్మణ్యేశ్వరరావు పేర్కొన్నారు. స్థానిక ఏజీఎస్‌జీఎస్ కళాశాలలో గణిత, భౌతిక శాస్త్ర విభాగాల ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన అతిథి ప్రసంగంలో ఆయన మాట్లాడారు. "సాటిలైట్ రిమోట్ సెన్సింగ్..మెషిన్ లెర్నింగ్" అంశాలపై సదస్సు నిర్వహించారు. రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ ద్వారా భూపరిశీలన, వ్యవసాయం, పర్యావరణ పరిరక్షణ, జలవనరుల నిర్వహణ వంటి అంశాల్ని వివరించారు. కార్యక్రమానికి ప్రిన్సిపల్ డాక్టర్ శివనాథ్ అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో జె.హరీష్, ఎం.డి.నూర్, సతీశ్, సునీత, భార్గవ్, సత్యనారాయణ, డైరెక్టరు వినయ్‌కుమార్‌లు పాల్గొన్నారు.

విద్యా, సాంకేతికాంశాల్ని విద్యార్థులకు వివరిస్తున్న ముంబయి ఐఐటీ ఆచార్యుడు సుబ్రహ్మణ్యేశ్వరరావు

రైతులకు సంచుల పంపిణీ

పెనమలూరు, న్యూస్‌టుడే: రైతు నిరసనతో అధికారులు స్పందించారు. పోదవరం గ్రామానికి ఉన్నతాధికారులు శుక్రవారం 10 వేల సంచులను సరఫరా చేశారు. అనంతరం అవి స్థానిక రైతుసేవ కేంద్రానికి చేరాయి. గురువారం సంచుల కొరత, ధాన్యంలో రెండు కిలోల కోతలంటూ సిబ్బంది ఇబ్బంది పెట్టగా రైతులు ఆర్‌ఎస్‌కె ఎదుట ఆందోళనకు దిగారు. దీనిపై 'ఈనాడు'లో కథనం ప్రచురితమైంది. స్పందించిన అధికారులు సంచులను అందజేశారు.

ఈనాడు స్పందన

రైతుభరోసా కేంద్రంలో లారీ నుంచి దిగుమతవుతున్న సంచులు

దివ్యాంగులకు బ్యాటరీ సైకిళ్ల అందజేత

పెనమలూరు, న్యూస్‌టుడే: వివిధ వృత్తుల్లో ప్రభావవంతులైన దివ్యాంగులకు ప్రభుత్వం సమకూర్చిన బ్యాటరీ సైకిళ్లను తెదేపా నాయకులు శుక్రవారం పోరంకిలో అందజేశారు. బోడే వెంకట్రామ్ మాట్లాడుతూ.. దివ్యాంగులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ప్రభుత్వం చేయూత ఇస్తుందని తెలిపారు. కార్యక్రమంలో తెదేపా నాయకులు అనుమోలు ప్రభాకరరావు, మారుపూడి ధనకోటేశ్వరరావు, ఆనంద్, గుర్నాథం, మురళి, రంగారావు తదితరులు పాల్గొన్నారు.

సైకిల్ అందజేస్తున్న తెదేపా నాయకులు

ప్రతిభ వెలికితీసేందుకు బాలోత్సవాలు దోహదం

గన్నవరం గ్రామీణం, న్యూస్‌టుడే : గన్నవరం బాలికల జడ్పీ ఉన్నత పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన బాలోత్సవం ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, బాలోత్సవం కమిటీ అధ్యక్షుడు గన్నె వెంకట్రావుతో కలిసి మాట్లాడారు. చిన్నారుల్లోని ప్రతిభను వెలికితీసేందుకు ఇటువంటి బాలోత్సవాలు దోహదపడతాయన్నారు. గన్నవరంలో బాలోత్సవ వేడుక ఒక కళ అని కమిటీ ప్రతినిధులు కర్రా వరప్రసాద్ అన్నారు. అనంతరం పలు పోటీల విజేతలకు బహుమతులు అందించారు. విశ్రాంత అధ్యాపకులు డా.మద్దుకూరి విజయకుమార్, జాస్తి విజయ భూషణ్ కుమార్, హెచ్‌ఎం జగదీశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

ఆకట్టుకున్న చిన్నారుల నృత్య ప్రదర్శన

వైభవంగా ఇరుముళ్ల కార్యక్రమం

దుర్గమ్మ ఆలయానికి వెళ్తున్న మాలధారులు

నున్న(పి.నైనవరం), న్యూస్‌టుడే : విజయవాడ గ్రామీణ మండలం పి.నైనవరంలో శుక్రవారం భవానీ మాలధారుల ఇరుముళ్ల కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా వారంతా మొక్కులు తీర్చుకునేందుకు బృందంగా కనక దుర్గమ్మ అమ్మవారి దేవాలయానికి తరలి వెళ్లారు.

వైద్య ఆరోగ్య పథకాలపై అవగాహన

కంకిపాడు, న్యూస్‌టుడే : అందరికీ మెరుగైన వైద్య సేవలు, ఆరోగ్యవంతమైన సమాజం లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలపై అవగాహన అవసరమని కంకిపాడు సీహెచ్‌సీ ఛైర్‌పర్సన్ బోయిన రోహిణికుమారి తెలిపారు. 'యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే' పురస్కరించుకుని మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో సదస్సు నిర్వహించారు. ఆయుష్, ఆయుష్మాన్ భారత్, 108, 104, తల్లీబిడ్డల సంక్షేమం, ఆరోగ్యశ్రీ తదితర పథకాల అమలు, సద్వినియోగం గురించి సీహెచ్‌సీ ఇన్‌ఛార్జి చంద్రశేఖర్ వివరించారు. న్యాయవాది కె.శివయ్య, న్యాయసేవ సహాయకుడు చిట్టూరి సుబ్బారావు, టి.వజ్రకుమారి, గ్రామ కమిటీ అధ్యక్షుడు చిట్టూరి నాగేశ్వరరావు (తెదేపా), బోయిన నాగరాజు(జనసేన), గ్రామస్తులు పాల్గొన్నారు.

సదస్సులో మాట్లాడుతున్న సీహెచ్‌సీ ఛైర్‌పర్సన్ రోహిణి కుమారి

మూగ జీవాల అక్రమ రవాణాపై నిఘా

హనుమాన్‌జంక్షన్, న్యూస్‌టుడే : పశువుల అక్రమ రవాణా విషయంలో అప్రమత్తంగా ఉండాలని పశు సంవర్ధక శాఖ జేడీ చిన నరసింహులు సూచించారు. శుక్రవారం రేమల్లె పశు వైద్యశాలను ఆయన సందర్శించి మాట్లాడారు. మూగజీవాలను వధశాలలకు తరలిస్తున్న వ్యక్తులు, వాహనాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. వైద్యాధికారిణి సుధారాణి తదితరులు పాల్గొన్నారు.

పాడి రైతుల శ్రేయస్సే లక్ష్యం

గన్నవరం గ్రామీణం: పాడి రైతుల శ్రేయస్సే లక్ష్యంగా ఏర్పడిన కృష్ణా మిల్క్ యూనియన్.. అనవసర ప్రకటనలకు రూ.లక్షలు ఖర్చు పెట్టడం సరికాదని యూనియన్ డైరెక్టర్ పాలడుగు వెంకట రామవరప్రసాద్(నాని) తెలిపారు. శుక్రవారం ఆయన గన్నవరంలో విలేకరులతో మాట్లాడారు. వరుస ప్రకృతి వైపరీత్యాలతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారన్నారు. వారిని గట్టెక్కించేందుకు కృషి చేయాల్సిన యూనియన్ అనవసర వాటికి అధిక ఖర్చు చేస్తోందని విమర్శించారు. అన్నదాతలను ఆదుకోవాలని ఛైర్మన్ చలసాని ఆంజనేయులును పలుమార్లు సమావేశాల్లో కోరినట్లు తెలిపారు.

అసాంఘిక కార్యక్రమాల నివారణపై అవగాహన

ఉయ్యూరు, న్యూస్‌టుడే: చిన్నారులపై జరుగుతున్న లైంగిక దాడుల నివారణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆరోగ్య, మహిళా సంక్షేమ శాఖ సిబ్బంది ముందుండాలని చినఓగిరాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి డాక్టర్ ఇంద్రవతి తెలిపారు. ఉయ్యూరు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం వైద్యఆరోగ్య, మహిళా సంక్షేమ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో 'చిన్నారులపై లైంగిక దాడులు-నివారణ' అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. డాక్టర్ ఇంద్రవతి పలు అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి డాక్టర్ యుగంధర్, డాక్టర్ హిమబిందు, మానసిక నిపుణురాలు రత్నకుమారి, డాక్టర్ శివరామకృష్ణ, అనంత్, జోషికుమారి, సుబ్రహ్మణ్యం, ప్రేమలత పాల్గొన్నారు.

శతాధిక వృద్ధుడి మృతి

ఈడుపుగల్లు (కంకిపాడు), న్యూస్‌టుడే : మండలంలోని ఈడుపుగల్లు గ్రామానికి చెందిన వామపక్ష నాయకుడు తాడేపల్లి మార్కండేయులు (102) గురువారం రాత్రి మరణించారు. దాదాపు ఆరు దశాబ్దాలపాటు భూపోరాటం, ప్రైవేటీకరణ, నిత్యావసర ధరల పెరుగుదల, విద్యుత్తు ఛార్జీల పెంపునకు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమాల్లో పాల్గొన్నారు. పలువురు నాయకులు ఆయన భౌతికకాయంపై ఎర్రజెండా కప్పి శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి నర్రా వెంకటేశ్వరరావు, నియోజకవర్గ ప్రతినిధులు వెలగపూడి ఆజాద్, బండి వెంకటరత్నం, ప్రేమ్‌కుమార్, మర్రి ముత్యాలు, సీపీఎం నాయకుడు చిక్కవరపు రెడ్డయ్య పూలమాలలు వేసి నివాళులర్పించారు.

మార్కండేయులు (పాతచిత్రం)

పట్టుదలతో శ్రమించాలి

పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందజేస్తున్న సైకాలజిస్ట్ రంజిత్‌కుమార్

మద్దూరు (కంకిపాడు), న్యూస్‌టుడే : ప్రాథమిక విద్యాస్థాయిలోనే నిర్దేశించుకున్న లక్ష్యం వైపు పట్టుదలతో శ్రమించాలని సైకాలజిస్ట్ రంజిత్‌కుమార్ విద్యార్థులకు సూచించారు. గంగూరులోని ధనేకుల ఇంజినీరింగ్ కళాశాల ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఏడు రోజులుగా నిర్వహిస్తున్న సామాజిక సేవలో భాగంగా శుక్రవారం స్థానిక ఎంపీపీ, జడ్పీ ఉన్నత పాఠశాలల్లో లక్ష్య నిర్దేశం-సాధన, భవిష్యత్తు ప్రణాళిక, కృత్రిమ మేధ (ఏఐ)పై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు విద్యార్థుల నుంచి విశేష స్పందన లభించింది. అనంతరం విద్యార్థులకు బహుమతులు, విద్యాసామగ్రి అందజేశారు. కార్యక్రమంలో పీవో టి.వెంకటేశ్వరరావు, సమన్వయకర్తలు డి.రత్నకుమార్, జాషువా పాల్గొన్నారు.

అప్ ఇవీ

రైతులకు పశుదాణా పంపిణీ

హనుమాన్‌జంక్షన్, న్యూస్‌టుడే : ప్రభుత్వం 50 శాతం రాయితీపై పాడి రైతులకు అందిస్తున్న పశుదాణా పంపిణీని కోడూరుపాడులో శుక్రవారం ప్రారంభించారు. గ్రామ పరిధిలోని 20 మంది రైతులకు అంపాపురం పశు వైద్యాధికారిణి అనామిక ఆధ్వర్యంలో వీటిని అందజేశారు. నాయకులు సూరిబాబు, వెంకన్న, వెంకటేశ్వరరావు, రాజా అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.

వీఆర్‌ఏ మృతికి సంతాపం

హనుమాన్‌జంక్షన్, న్యూస్‌టుడే : అంపాపురం వీఆర్‌ఏ గోళ్ల సాంబశివరావు(50) అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందారు. ఈయనకు భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. తహసీల్దార్ మురళీకృష్ణ, మండల వీఆర్‌ఏల సంఘం అధ్యక్షుడు తాడేపల్లి వెంకటరత్నం, వీఆర్వో నాగమల్లేశ్వరరావు, తదితరులు సాంబశివరావు మృతదేహానికి నివాళులర్పించారు.

16న వీఆర్‌ఏల ధర్నా

హనుమాన్‌జంక్షన్, న్యూస్‌టుడే : వీఆర్‌ఏల సమస్యల పరిష్కారం కోరుతూ ఐకాస పిలుపు మేరకు ఈ నెల 16న మంగళగిరిలోని సీసీఎల్‌ఏ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహిస్తున్నట్లు మండల వీఆర్‌ఏల సంఘం బాధ్యులు తాడేపల్లి వెంకటరత్నం, చెల్లారపు ఐజాక్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం మండలంలోని వీఆర్‌ఏలతో కలిసి ఉప తహసీల్దార్ మల్లికకు వినతిపత్రం అందజేశారు.

గురువులకు సత్కారం

హనుమాన్‌జంక్షన్, న్యూస్‌టుడే : కానుమోలు జడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులకు, రైల్వే ఉద్యోగి చింతల పవన్, శిరీషా దంపతుల ఆధ్వర్యంలో శుక్రవారం సన్మానం చేశారు. రాష్ట్ర ఖోఖో సంఘం అధ్యక్షుడు మడక ప్రసాద్, ఎయిర్ పిస్టల్ జాతీయ క్రీడాకారిణి కర్రి నాగభువన, మాజీ సర్పంచి చింతల వెంకట శివ అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

రబీ సాగుపై అవగాహన

గన్నవరం గ్రామీణం, న్యూస్‌టుడే : రబీలో వ్యవసాయ, ఉద్యాన పంటల సాగుపై క్షేత్రస్థాయి ఉద్యోగులు, సిబ్బందికి శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గన్నవరం ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన సమావేశంలో జిల్లా వ్యవసాయాధికారిణి ఎన్.పద్మావతి మాట్లాడుతూ.. ఉద్యాన పంటలపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. గన్నవరం సబ్ డివిజన్ పరిధిలోని సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.

మృతుల ఓట్లు తొలగించాలి

గన్నవరం గ్రామీణం: అయిదేళ్ల కిందట మృతి చెందిన వారి ఓట్లు నేటికీ ఓటర్ల జాబితాలో ఉన్నాయని, వాటిని సత్వరమే తొలగించాలని రాజకీయ పార్టీల ప్రతినిధులు కోరారు. గన్నవరం తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం ఓటరు జాబితాకు సంబంధించి ఏఈఆర్వో, తహసీల్దార్ వెంకటశివయ్య అధ్యక్షతన రాజకీయ పార్టీల సమావేశాన్ని నిర్వహించారు. ఓటర్ల సవరణ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని వెంకట శివయ్య పేర్కొన్నారు. ప్రస్తుతం నియోజకవర్గ ఓటర్లు మొత్తం 2,81,396గా ఉన్నారని చెప్పారు. ఆళ్ల గోపాల కృష్ణారావు(తెదేపా), నాదెండ్ల మోహన్ (భాజపా), కాట్రగడ్డ రామచంద్రజోషి(సీపీఐ), ఎన్నికల డీటీ లక్ష్మీనాంచారమ్మ తదితరులు పాల్గొన్నారు.

ది విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకు లిమిటెడ్

గన్నవరం బ్రాంచి, గన్నవరం, కృష్ణా జిల్లా, ఫోన్ : 08676-256996

APPENDEX IV [RULE 8(1)]

స్వాధీనత ప్రకటన (స్థిరాస్థి కొరకు)

సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎసెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంటు ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టము 2002 క్రింద ది విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకు లిమిటెడ్, గన్నవరం బ్రాంచి, గన్నవరం యొక్క అధీకృత అధికారిగా దిగువ సంతకందారు [illegible]

తేది : 12-12-2025, గన్నవరం

అధీకృత అధికారి, గన్నవరం బ్రాంచి

SBI భారతీయ స్టేట్ బ్యాంక్

హోమ్ లోన్ సెంటర్-1 (ఆర్ఏసీపీసీ-1), [illegible] మొదటి అంతస్తు, [illegible] విజయవాడ-520 010, ఎన్టీఆర్ జిల్లా.

Appendix – IV –A

[See Provison to rule 8(6) R/w 9(1)]

స్థిరాస్తి ఈ-వేలం అమ్మకం బహిరంగ ప్రకటన తేది.30-12-2025

[illegible]

రిజర్వు ధర: రూ.14,58,000/- ధరావత్తు: రూ.1,45,800/- బిడ్ పెంపుదల: రూ.10,000/-

ఈ-వేలం తేదీ & సమయం: 30-12-2025 ఉ.11.00 ల నుండి సా.4.00 [illegible]

[illegible] https://www.baanknet.com [illegible]

తేది : 11-12-2025 అధీకృత అధికారి, భారతీయ స్టేట్ బ్యాంక్

సామూహిక ఎలుకల నివారణతో సత్ఫలితాలు

ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లతో శాస్త్రవేత్తలు, ప్రజాప్రతినిధులు

ఘంటసాల: సామూహిక ఎలుకల నివారణతో ఎన్నో సత్ఫలితాలు ఉన్నాయని బాపట్ల వ్యవసాయ కళాశాల విద్యార్థులు రైతులకు అవగాహన కల్పించారు. గత వారం రోజులుగా నిర్వహిస్తున్న ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్ల కార్యక్రమాలు శుక్రవారంతో ముగిశాయి. కేవీకే సీనియర్ శాస్త్రవేత్త డి.సుధారాణి, శాస్త్రవేత్త కె.రేవతి, జడ్పీ మాజీ ఉపాధ్యక్షుడు గొర్రెపాటి వెంకటరామకృష్ణ, సర్పంచి బి.వెంకటేశ్వరమ్మ, తదితరులు పాల్గొన్నారు.

గుడివాడ

•గుడివాడ •పామర్రు •అవనిగడ్డ

ఉపాధ్యాయుల సమస్యల్ని పరిష్కరించాలి

జిల్లా విద్యాశాఖాధికారిని సన్మానిస్తున్న దృశ్యం

చల్లపల్లి, న్యూస్‌టుడే: కృష్ణాజిల్లా విద్యాశాఖ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన యు.వి.సుబ్బారావును తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత కైతేపల్లి దాస్ అభినందించారు. విద్యాశాఖలో ఉపాధ్యాయులకు ఉన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కోరారు. బొకినాల కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

గుడివాడ: 89775 35999 పామర్రు : 80085 74684 అవనిగడ్డ: 80085 74679

గుడివాడ(సత్యనారాయణపురం), న్యూస్‌టుడే

? గుడివాడ పట్టణం మందపాడు రామాలయం రోడ్డులో కాలువలో పూడిక పేరుకుపోయి మురుగు నీరు నిలిచిపోవడంతో దుర్వాసన వస్తుంది. మున్సిపల్ అధికారులు స్పందించి వెంటనే కాలువలో పూడికను తొలగించాలి. **- నున్న నాంచారయ్య, మందపాడు**

✔ సిబ్బందిని పంపించి పూడికను తొలగిస్తాం. **- మున్సిపల్ సహాయ కమిషనర్ పి.శ్రీనివాసరావు**

? గుడివాడ పట్టణం మందపాడు రామాలయం వద్ద, మున్సిపల్ పార్కు వద్ద చేతిపంపు ఆరు నెలలుగా పనిచేయకపోవడంతో ఇబ్బంది పడుతున్నాం. మున్సిపల్ అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలి. **- నున్న వెంకటేశ్వరరావు, మందపాడు.**

✔ సమస్యను వెంటనే పరిష్కరిస్తాం **- మున్సిపల్ వాటర్ వర్క్స్ విభాగం**

గుడివాడ(సత్యనారాయణపురం), న్యూస్‌టుడే

స్పందనకు వందనం

గుడివాడ-విజయవాడ అనుసంధానమైన ఫ్లైఓవర్ రహదారి వెంబడి చెట్టు కొమ్మలు కారణంగా రాత్రి సమయంలో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు, ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని 'మేమున్నాం.. మీకు తోడుగా' ద్వారా అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. స్పందించిన మున్సిపల్ అధికారులు చెట్టుకొమ్మలను తొలగించారు.

గుడ్లవల్లేరు-ముదినేపల్లి రహదారికి నిధులు

త్వరలో పనులు ప్రారంభం

కూరాడ(గుడ్లవల్లేరు), న్యూస్‌టుడే

మండలంలోని కూరాడ లాకు దిగువ నుంచి ప్రారంభమయ్యే గుడ్లవల్లేరు-ముదినేపల్లి రాష్ట్ర రహదారికి మహర్దశ కలగనుంది. అత్యంత దారుణంగా మారిన ఈ రహదారి అభివృద్ధికి ప్రభుత్వం రూ.2.50 కోట్లు మంజూరు చేయడంతో కొద్ది రోజుల్లో పనులు చేపట్టనున్నారు. గుడ్లవల్లేరు కొత్త వంతెన ప్రారంభమయ్యే ఈ రహదారి మండల పరిధిలోని కూరాడ, తాడిచర్ల, శేరిదగ్గుమిల్లి, పురిటిపాడు, చినగొన్నూరు, కట్టవానిచెరువు, విన్నకోట గ్రామాలకు, అలాగే ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలం సంకర్షణపురం, పెనుమల్లి, గురజ గ్రామ ప్రజలకు నిత్యం నడక, ప్రయాణ మార్గం.

ఈ రహదారి దశాబ్దాలుగా అభివృద్ధి లేక తూతూ మంత్రపు మరమ్మతులతో భారీ గోతులతో నిండి ప్రయాణమంటే నరకం కన్పిస్తోంది. ప్రజల నుంచి తీవ్ర నిరసనలు రావడంతో 2024 ఎన్నికలకు ముందు హడావుడిగా వైకాపా ప్రభుత్వం రూ.40 లక్షలు కేటాయించడంతో 2024 ఏప్రిల్‌లో గుత్తేదారు మరమ్మతుల పేరిట భారీ దోపిడీ చేశారు. తూతూ మంత్రపు పనులతో ఆ ఏడాది జూన్‌లోనే వర్షాలకు తిరిగి గుంతలు ఏర్పడ్డాయి. దీంతో ఆ నిధులు బూడిదలో పోసిన పన్నీరు చందంగా మారాయి. యథావిధిగా ప్రయాణికులు, వాహనదారులు నానా అవస్థలు పడుతున్నారు. కూటమి ప్రభుత్వం రావడంతో రహదారి అభివృద్ధికి రూ.5 కోట్లతో అధికారులు ప్రతిపాదనలు పంపారు. ఐతే ప్రస్తుతం రూ.2.50 కోట్లు మాత్రమే మంజూరైంది. దీంతో గుడ్లవల్లేరు నుంచి కూరాడ ఊరి మొదలు వరకూ(ఎన్టీఆర్ విగ్రహం సమీపం), తర్వాత విన్నకోట నాగేంద్రస్వామి ఆలయం నుంచి ఊరి చివర వరకూ అభివృద్ధి చేయనున్నారు. మధ్యలో ముఖ్యమైన రహదారికి నిధులు మంజూరు కాలేదు. ఈ వదిలేసిన ప్రాంతంలోనే భారీ గోతులు ఉండటం గమనార్హం. ప్రస్తుతం టెండర్లు పూర్తయి, గుత్తేదారుడు రహదారిని చూసుకున్నారు. త్వరలో పనులు చేపట్టనున్నారు. మధ్యలో వదిలేసిన రహదారికి మరో రూ.కోటితో ప్రతిపాదనలు పంపామని, త్వరలో అవి కూడా వచ్చే అవకాశం ఉందని ఆర్‌అండ్‌బీ అధికారులు వెల్లడించారు.

రహదారి మొత్తం ఇలా భారీ గుంతలమయం

ప్రజాదర్బార్‌లో 119 అర్జీలు

విన్నకోట(గుడ్లవల్లేరు), న్యూస్‌టుడే: మండలంలోని విన్నకోటలో శుక్రవారం ఎమ్మెల్యే వెనిగండ్ల రాము నిర్వహించిన ప్రజాదర్బార్‌లో 119 మంది వివిధ సమస్యలపై అర్జీలను అందజేశారు. ముందు రూ.11 లక్షలతో నిర్మించిన పాఠశాల భవనాన్ని ఆయన ప్రారంభించారు. త్వరలో దాదాపు రూ.4 కోట్లతో విన్నకోటలో పెద్దఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్యశిబిరాన్ని ప్రారంభించారు. తెదేపా నాయకుడు గాలంకి నాగేంద్రం మండల రెవెన్యూ శాఖ తీరుపై ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. గ్రామంలో రూ.75 లక్షల ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమైనా చర్యలు తీసుకోవడం లేదని, ఆక్రమణదారులకే వంతపాడుతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ రావి వెంకటేశ్వరరావు, డీసీఎంఎస్ ఛైర్మన్ బండి రామకృష్ణ, మండల తెదేపా అధ్యక్షులు కొసరాజు బాపయ్యచౌదరి తదితరులు పాల్గొన్నారు.


అర్జీదారునితో మాట్లాడుతున్న ఎమ్మెల్యే రాము

శ్రీ వేంకటేశ్వర స్వామికి ముత్యాల అంగీ బహూకరణ

గుడివాడ, న్యూస్‌టుడే: గుడివాడ పట్టణం జగన్నాథపురం ఆలయంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి డాక్టర్ చాగంటిపాటి రాజ్‌కుమార్, డాక్టర్ సౌజన్య దంపతులు ముత్యాల అంగీ(కటివాలయం)ను ఆలయ ఈవో కందుల వేణుగోపాలరావు సమక్షంలో శుక్రవారం అందజేశారు. ముందుగా ముత్యాల అంగీని పురవీధులలో కోలాట నృత్యాల మధ్య మేళ తాళాలతో ఊరేగించారు. దీన్ని ప్రత్యేక ఆకర్షణలతో తమిళనాడులో తయారు చేయించారు. ఈసందర్భంగా ఈవో వేణుగోపాలరావు మాట్లాడుతూ ఈనెల 16 నుంచి జనవరి 14వ తేదీ వరకూ నిర్వహించే ధనుర్మాస ఉత్సవాలలో స్వామి వారికి ముత్తంగి సేవ, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఉత్సవ కమిటీ ఛైర్మన్ శివరామ్ ప్రసాద్ పాల్గొన్నారు.

ముత్యాల అంగీని ఊరేగింపుగా తీసుకుని వస్తున్న దృశ్యం

ముత్యాల అంగీ

ప్రజల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వ బ్యాంకులు దోహదం

పామర్రు: ప్రజల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వరంగ బ్యాంకులు ఎంతగానో దోహదపడతాయని పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్‌రాజా అన్నారు. శుక్రవారం స్థానిక ఎస్‌బీఐ 51వ ఆవిర్భావ దినోత్సవానికి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. పామర్రు శాఖ అధికారి విజయబాబు, రీజనల్ మేనేజర్ సుబ్రహ్మణ్యం, ఏఎంసీ ఛైర్మన్ శోభన్‌బాబు, ప్రాజెక్టు కమిటీ వైస్ ఛైర్మన్ గణేష్, నరేష్ పాల్గొన్నారు.

రేపు ఉచిత కంటి వైద్య శిబిరం

నాగాయలంక: జిల్లా అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో పెదకాకాని శంకర కంటి ఆసుపత్రి సహకారంతో ఈ నెల 14వ తేదీన ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు సుదర్శి మానవతా సేవాసంస్థ నిర్వాహకులు తలశిల రఘుశేఖర్ తెలిపారు. మారుతీ విద్యానికేతన్ డిజిటల్ స్కూల్ ఆవరణలో ఉదయం 9 గంటల నుంచి శిబిరం ఉంటుందన్నారు.

నేడు మంచినీటి సరఫరాకు అంతరాయం

గుడివాడ(సత్యనారాయణపురం): గుడివాడ పురపాలక సంఘం పరిధిలోని పలు ప్రాంతాల్లో శనివారం మంచినీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని మున్సిపల్ అధికారులు తెలిపారు. పెదకాలువ వద్ద ప్రధాన పైపు లీకేజీ, బైపాస్ రోడ్డులో ఇంటర్ కనెక్షన్ పనుల నిమిత్తం ఈ అంతరాయం ఉంటుందని తెలిపారు. టీచర్స్ కాలనీ, వాసవీనగర్, ఈఎల్‌ఎస్‌ఆర్ వాటర్ ట్యాంకులకు మంచినీటిని పంపింగ్ చేయడం జరగదన్నారు. దీంతో శనివారం ఆర్టీసీ కాలనీ, చెంచుకాలనీ, చౌదరిపేట, బ్యాంక్ కాలనీ పట్టణంలోని 1, 2, 3, 7, 11, 35, 36 వార్డులతో పాటు నాగవరప్పాడు, లింగవరం, రాజేంద్రనగర్, శాంతినగర్, కొత్తపేట, రాఘవేంద్రనగర్, పోలీస్‌కాలనీ, వాసవీనగర్ కాలనీలకు మంచినీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని తెలిపారు.

బాల్య వివాహాల్ని నిషేధించాలి

చల్లపల్లి: బాల్య వివాహాలు జరగకుండా అడ్డుకోవాలని, ప్రతిఒక్కరూ అవగాహన కలిగిఉండాలని వాసవ్య మహిళా మండలి కోఆర్డినేటర్ సి.హెచ్.ఉషారాణి అన్నారు. బాల్ వివాహ్ ముక్త్ 100 రోజుల ప్రచార కార్యక్రమంలో భాగంగా చల్లపల్లి ఎస్.ఆర్.వై.ఎస్.పి.జూనియర్ కళాశాలలో విద్యార్థినిలకు అవగాహన కల్పించారు. హెచ్‌ఎం ఎం.సుదర్శన్, మహిళా పోలీస్ నాగలక్ష్మి పాల్గొన్నారు.

371 పీఎం సూర్యఘర్ పథకం ప్లాంట్ల ఏర్పాటు

కోడూరు (అవనిగడ్డ), న్యూస్‌టుడే: పీఎం సూర్య ఘర్ పథకం కింద అవనిగడ్డ, కోడూరు, నాగాయలంక మండలాల్లో ఇప్పటి వరకు 371 ప్లాంట్లు ఏర్పాటు చేసినట్లు విద్యుత్ శాఖ ఏడీఈ ఎన్.సుబ్రహ్మణ్యేశ్వరరావు చెప్పారు. సర్వీస్ నెంబర్‌తో ఆధార్ కార్డుకి లింక్ చేయించుకోవడానికి సహకరించాలని కోరారు. కోడూరు ఏఈ గోపీచంద్ పాల్గొన్నారు.

ఆక్రమణల తొలగింపునకు ఆదేశం

దేవరపల్లి(తోట్లవల్లూరు), న్యూస్‌టుడే: దేవరపల్లి గ్రామంలో జిల్లా పరిషత్తు ఆర్‌డబ్ల్యుఎస్ నిధులు రూ.10 లక్షలతో డ్రెయిన్ నిర్మాణం చేపట్టారు. ఆక్రమణలు తొలగించకుండా నిర్మాణ పనులు చేపట్టడంతో సామాజిక కార్యకర్త జంపాన శ్రీనివాస్‌గౌడ్ జిల్లా యంత్రాంగానికి ఫిర్యాదు చేశారు. స్పందించిన అధికారులు శుక్రవారం ఆ గ్రామానికి వచ్చి పనులను పరిశీలించారు. ఆక్రమణలు తొలగించాలని ఆర్‌డబ్ల్యుఎస్ డీఈఈ వి.సత్యనారాయణ పేర్కొన్నారు. ఏఈ సుబ్బారావు, కార్యదర్శి రవికుమార్, జడ్పీటీసీ జొన్నల రామ్మోహన్‌రెడ్డి, సర్పంచ్ వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

డ్రెయిన్ నిర్మాణ పనులను పరిశీలిస్తున్న ఆర్‌డబ్ల్యుఎస్ డీఈఈ వి.సత్యనారాయణ, శ్రీనివాస్‌గౌడ్

సజావుగా డ్వాక్రా సంఘాల నిర్వహణ

చల్లపల్లి, న్యూస్‌టుడే: డ్వాక్రా సంఘాల నిర్వహణను గ్రామాల్లో సజావుగా చేపట్టాలని సెర్ప్ అడిషనల్ సీఈవో శ్రీరాములు నాయుడు తెలిపారు. శుక్రవారం చల్లపల్లి మండల వెలుగు కార్యాలయంలో గ్రామైఖ్య సంఘ ప్రతినిధులకు జరిగిన మోడల్ క్లస్టర్ లెవల్ ఫెడరేషన్ నాలుగు రోజుల శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. డ్వాక్రా సంఘాల ద్వారా ఎన్నో కుటుంబాలు ఆర్థిక స్థిరత్వాన్ని, స్వయం ఉపాధిని పొందాయన్నారు. డీఆర్‌డీఏ పీడీ వై.హరిహరనాథ్, అడిషనల్ డైరెక్టర్ శ్రీధర్, డీపీఎంలు ఎన్.సత్యభామ, పి.మధు, చల్లపల్లి ఏపీఎం కె.శ్రీనివాస్, సీసీలు పి.పరంజ్యోతి, జి.సువర్ణకుమారి, కె.ఏసుదాసు, మండల మహిళాసమాఖ్య ప్రతినిధులు కె.మల్లేశ్వరి, ఎ.మల్లేశ్వరి పాల్గొన్నారు.

శిక్షణకు హాజరైన వారితో అధికారులు శ్రీరాములు నాయుడు, హరిహరనాథ్

కుంభాభిషేకానికి మంత్రికి ఆహ్వానం

చల్లపల్లి, న్యూస్‌టుడే: రాష్ట్ర సమాచార, గృహనిర్మాణశాఖ మంత్రి కొలుసు పార్థసారథిని చల్లపల్లి మండలం పాగోలు ఎంపీటీసీ, వైష్ణవాలయం మందిర ట్రస్ట్ మేకా బంగారుబాబు, మంగళాపురం సర్పంచ్ ఢొక్కు నాగేశ్వరరావు శుక్రవారం కలిశారు. ఈ నెల 17, 18, 19వ తేదీల్లో పాగోలులోని వైష్ణవాలయం మందిర ప్రాంగణంలో జరిగే కుంభాభిషేకం కార్యక్రమానికి మంత్రిని ఆహ్వానించారు. ఆపై సన్మానించారు.

మంత్రి పార్థసారథిని సన్మానిస్తున్న దృశ్యం

వైభవంగా అనఘాష్టమి వ్రతాలు

పెదకళ్లేపల్లి(మోపిదేవి): అనఘాష్టమి వ్రతాలను శుక్రవారం పెదకళ్లేపల్లిలోని శ్రీరుక్మిణి సత్యభామ సమేత మదనగోపాలస్వామి దేవాలయంలో అత్యంత వైభవంగా జరిపారు. భక్తులు పాల్గొన్నారు.

కూలిన స్లాటర్‌పేట పాఠశాల ప్రహరీ

గుడివాడ(సత్యనారాయణపురం), న్యూస్‌టుడే: గుడివాడ పట్టణం స్లాటర్‌పేట ప్రాథమిక పాఠశాల ప్రహరీ కూలిపోవడంతో అటు విద్యార్థులు, ఉపాధ్యాయులు భయాందోళన చెందుతున్నారు. మూడు నెలల కిందట కురిసిన భారీ వర్షాలకు ప్రహరీ కూలిపోయింది. నాటి నుంచి పునఃనిర్మాణానికి అధికారులు నడుం బిగించపోవడంతో పలు సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ పాఠశాలలో 5వ తరగతి వరకు బోధన జరుగుతుంది. సుమారు 90 మంది చదువుకుంటున్నారు. గుడివాడలోనే అత్యంత మడుగు ప్రాంతంగా స్లాటర్‌పేట ఉంది. ప్రహరీ చుట్టుపక్కల ముళ్లపొదలు పెరగడంతో విషపురుగులు, పందులు, కుక్కలు పాఠశాల ఆవరణలోకి నేరుగా వస్తున్నాయని ఉపాధ్యాయులు అంటున్నారు. ఇటీవల ఈ పాఠశాల ప్రహరీ నిర్మాణ వ్యయ అంచనాలు రూపొందించారు. ప్రధానోపాధ్యాయురాలు ఆశాబేగం మున్సిపల్ కమిషనర్ సి.మనోహర్‌ను కలిసి ప్రహరీ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని అభ్యర్థించారు.

రైతులే రహదారిని సరిచేశారు!

కూచిపూడి, న్యూస్‌టుడే

కూచిపూడి నుంచి నారాయణపురం అడ్డ రోడ్డు వరకూ గల ఆర్‌అండ్‌బీ మార్గాన్ని రైతులే స్వయంగా జేసీబీ సాయంతో సరిచేసుకున్నారు. గత ఏడు సంవత్సరాలుగా కూచిపూడి నుంచి ఐలూరు వరకూ 8 కిలోమీటర్లకు పైగా గల రహదారి పూర్తిగా శిథిలమై పెద్ద, పెద్ద అగాధాలు పడి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే ఏటా పంటల సమయంలో రైతులే ఆ రహదారిలో పడుతున్న గోతులను జేసీబీ సాయంతో సరిచేసుకోవటం పరిపాటిగా మారింది. చినుకు పడితే ఈ దారి చెరువులను తలపిస్తుంది. ఈనేపథ్యంలో బార్లపూడి గ్రామానికి చెందిన రైతు అనంతనేని వెంకటేశ్వరరావు పలువురు రైతుల సాయంతో గత మూడు రోజులుగా జేసీబీ సాయంతో కూచిపూడి నుంచి నారాయణపురం అడ్డ రోడ్డు వరకూ సరిచేసుకున్నారు. ఇందుకు రూ.25వేలు వ్యయం అయ్యిందని రైతులు చెబుతున్నారు.

జేసీబీ సాయంతో సరిచేస్తున్న దృశ్యం

★ ఈ దారికి ఆర్‌అండ్‌బీ ఎట్టకేలకు రూ.3.25 కోట్లు మంజూరు చేసిందని కృష్ణా జిల్లా ఆర్‌అండ్‌బీ ఇంజినీరింగ్ అధికారి ఎస్.లోకేశ్వరరావు పేర్కొన్నారు. ఈ రహదారి అభివృద్ధి టెండర్ల స్థాయిలో ఉందని, ఆ ప్రక్రియ పూర్తవ్వగానే పనులు ప్రారంభిస్తామని చెప్పారు.

ప్రారంభమైన కూచిపూడి శిక్షణ

కూచిపూడి, న్యూస్‌టుడే: భారతదేశంలో మహోన్నత నాట్య ప్రక్రియగా కూచిపూడి వర్ధిల్లుతూ, సంప్రదాయ మూలాలలో మార్పులేకుండా ఖండాంతరాలు దాటి వెలుగుతోందని డాక్టర్ రాధేశ్యామ్ అన్నారు. కూచిపూడి వేదాంతం, వర్క్‌షాపులను శుక్రవారం సీతామహాలక్ష్మీ ఫంక్షన్ హాలులో నిర్వహించారు. శిక్షణ కేంద్ర సంగీత నాటక అకాడమీ డైరెక్టర్ డా.రామలింగశాస్త్రి ఆధ్వర్యంలో మూడు రోజులు జరుగుతుంది. ఈ తరగతులకు పవన్‌కుమార్, నిహారికలు సహకారం అందించారు. సర్పంచి వెంకటరమణ విజయలక్ష్మీ, మొవ్వ ఏఎంసీ ఛైర్మన్ శివరామయ్య, అమరబాలేశ్వరరావు, వెంకటేశ్వరరావు, వసంతకిరణ్, నారాయణమూర్తి, జగన్నాధరరావు, భవాని పాల్గొన్నారు.

ప్రపంచస్థాయి తయారీదారులుగా ఎదగాలి

పామర్రు: నేటి యువత ప్రపంచస్థాయి తయారీదారులుగా ఎదగాలని స్కిల్ ఎక్స్‌ప్రెస్ ప్రతినిధి రేవతి అన్నారు. శుక్రవారం స్థానిక మండల ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన ఎంఎస్‌ఎంఈల సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. పర్యావరణానికి హాని కలిగించని ఉత్పత్తులను తయారుచేయాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిన్నతరహా పరిశ్రమలకు అందిస్తున్న ప్రోత్సాహకాలను గురించి తెలియజేశారు. ఎంపీడీవో జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.

ఏపీపీగా కంభంపాటి రవి

గుడివాడ: గుడివాడలోని 11వ అదనపు జిల్లా న్యాయమూర్తి కోర్టులో అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా గుడివాడకు చెందిన న్యాయవాది కంభంపాటి రవి నియమితులయ్యారు. ఈయన 2015 నుంచి 2021 వరకూ 11వ అదనపు జిల్లా కోర్టులో ఏపీపీగా పనిచేశారు. తిరిగి మళ్లీ నియామకం అవడంపై గుడివాడ బార్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది.

విద్యుత్తు అదనపు లోడు క్రమబద్ధీకరణకు 31 తుది గడువు

రామకోటిపురం(అవనిగడ్డ గ్రామీణం), న్యూస్‌టుడే: గృహ వినియోగదారులకు 50శాతం రాయితీతో విద్యుత్తు అదనపు లోడు క్రమబద్ధీకరణకు ఈనెల 31వ తేదీ తుది గడువని అవనిగడ్డ మండల విద్యుత్తుశాఖ ఏఈ ఎస్‌వీవీ సత్యనారాయణ చెప్పారు. సాధారణంగా ఒక కిలోవాట్ క్రమబద్ధీకరణ కోసం గృహ వినియోగదారులు రూ.2వేలు చెల్లించాలన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన 50శాతం రాయితీ ప్రకారం రూ.1000 చెల్లిస్తే చాలన్నారు. మరింత సమాచారం కోసం కార్యాలయంలో సంప్రదించాలని ఏఈ చెప్పారు.

పాడి రైతులకు రూ.49 లక్షల పంపిణీ

గుడ్లవల్లేరు, న్యూస్‌టుడే: స్థానిక పాలశీతల కేంద్రంలో శుక్రవారం నాలుగు నియోజకవర్గాలకు చెందిన రైతులకు రూ.49 లక్షల చెక్కులను పంపిణీ చేశారు. జిల్లా పాలసమితి 2025-26 ఆర్థిక సంవత్సరానికి గానూ రెండో విడత ప్రకటించిన బోనస్‌ను డైరెక్టర్ వల్లభనేని బాబూరావు సొసైటీ అధ్యక్షులకు అందజేశారు. పాల దిగుబడులకోసం పాల సమితి విశేష కృషి చేస్తుందన్నారు. మేనేజర్ గోపీనాథ్, బసవరాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

చెక్కు అందజేస్తున్న జిల్లా పాలసమితి డైరెక్టర్ బాబూరావు

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు
Cell: 98496 97616

అప్రతిష్ఠపాలు చేసేవారిని పార్టీ సహించదు

పెదపారుపూడి, న్యూస్‌టుడే: పార్టీని అప్రతిష్టపాలు చేయాలని కొంతమంది వ్యక్తులు చూస్తున్నారని వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని వెంట్రప్రగడ తెదేపా కార్యాలయంలో జరిగిన సమావేశంలో శుక్రవారం ఎమ్మెల్యే కుమార్ రాజా అన్నారు. పార్టీని అధికారంలోకి తీసుకుని రావడానికి కష్టపడిన కార్యకర్తలకు అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేస్తుంటే వైకాపా నాయకులు జీర్ణించుకోలేక, అసత్యారోపణలు చేస్తున్నారన్నారు. అనంతరం పార్లమెంటరీ ఉపాధ్యక్షుడు సూరపనేని సత్యనారాయణ మాట్లాడుతూ తెదేపా అధికారంలోకి వచ్చిన తరువాత పార్టీలు మారిన వ్యక్తులు తెదేపా నాయకులపై దాడులు చేస్తే సహించేది లేదన్నారు. నాయకులు చలసాని రమేష్, కూచిపూడి సుబ్బయ్య, గొరిపర్తి రవికుమార్, ఉజ్జినేని అనీల్, నాగదేశి సునీత, చిలకా ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న ఎమ్మెల్యే కుమార్‌రాజా

అటవీ శాఖ నిర్ణయంతో మత్స్యకారుల నిరసన

కోడూరు (అవనిగడ్డ), న్యూస్‌టుడే: సుమారు వంద సంవత్సరాలుగా పాలకాయ తిప్ప సముద్ర సింకు వద్ద మత్స్యకారులు వారి పడవలను లంగర్ వేస్తుంటే వాటిని వెంటనే తీసేయాలని అటవీశాఖ అధికారులు మత్స్యకారులకు ఆదేశాలు జారీచేయడం వారి జీవనోపాధిని దెబ్బతీయడమేనని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటవీశాఖ అధికారుల తీరుపై పాలకాయతిప్ప మత్స్యకారులు శుక్రవారం కమ్యూనిటీ భవనం వద్ద నిరసన వ్యక్తం చేశారు. తమ జీవనోపాధి అయిన బోట్లను సింకు వద్ద పెట్టేందుకు వీలు లేదని అటవీ శాఖ అధికారులు చెప్పటంతో పార్టీలకతీతంగా ఒక్కటయ్యారు.

కమ్యూనిటీ భవనం వద్ద నిరసన తెలుపుతున్న మత్స్యకారులు

ఏఈ మృతి బాధాకరం

పులిగడ్డ(అవనిగడ్డ గ్రామీణం): జలవనరుల శాఖలో ఏఈగా విధులు నిర్వర్తించిన వెంకటేశ్వరరావు మృతి చెందడం బాధాకరమని ఎస్టీ, ఎస్సీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దేవరపల్లి సురేష్‌బాబు అన్నారు. శుక్రవారం పులిగడ్డలోని ఏఈ వెంకటేశ్వరరావు స్వగృహంలో నివాళులు అర్పించారు. ఉప ఎంపీపీ పి.పిచ్చేశ్వరరావు పాల్గొన్నారు.

పాల ఉత్పత్తిదారులకు బోనస్ పంపిణీ

పామర్రు గ్రామీణం, న్యూస్‌టుడే: మండలంలోని రిమ్మనపూడి పాలకేంద్రంలో పాల ఉత్పత్తిదారులకు శుక్రవారం బోనస్ పంపిణీ చేశారు. సంఘ అధ్యక్షుడు అనిల్‌కుమార్ పాల్గొని మాట్లాడుతూ ఈ ఏడాది ఆగస్టు నుంచి నవంబరు వరకు రూపాయికి పది పైసలు చొప్పున 38 మందికి రూ.36,679లు బోనస్‌గా అందిస్తున్నామన్నారు.

పింఛనర్లు వార్షిక ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలి

అవనిగడ్డ, న్యూస్‌టుడే: ప్రభుత్వ పింఛనర్లు వార్షిక ధ్రువీకరణ పత్రాలు నిర్ణీత గడువులోగా సమర్పించాలని స్థానిక ఉప ఖజానా అధికారి అనీష్ అహ్మద్ తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు జనవరి 1 నుంచి ఫిబ్రవరి 28లోగా సమర్పించాలని కోరారు.

భూసార పరిరక్షణపై శిక్షణ

ఘంటసాల: భూసారాన్ని పరిరక్షించాలని జిల్లా వనరుల కేంద్రం శిక్షణ సమన్వయకర్త కె.జ్యోతి రమణి పేర్కొన్నారు. శుక్రవారం ఘంటసాల జడ్పీ పాఠశాలలో 'భూఆరోగ్య పరిరక్షణ' అంశంపై శిక్షణ ఇచ్చారు. ఏడీఏ కె.శ్రీనివాసరావు, ఏవోలు బి.పద్మజ, డి.అనూష, తదితరులు పాల్గొన్నారు.

సవాళ్లను అధిగమించాలి

అవనిగడ్డ, న్యూస్‌టుడే: ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా మహిళా సంక్షేమం, పెరిగిన సవాళ్లను అధిగమించడం ద్వారా 2047 వికసిత భారత్ సుసాధ్యం అవుతుందని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ సరస్వతి రాజు అయ్యర్ చెప్పారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం ఒక రోజు కార్యశాలలో ప్రసంగించారు. ప్రొఫెసర్ కడిమి మధుబాబు రిసోర్స్ పర్సన్‌గా వ్యవహరించారు. మహిళలు విద్యావంతులైనే దేశాభివృద్ధి సాధ్యమని హెచ్‌సీయూ ప్రొఫెసర్ రాణిరత్నప్రభ పేర్కొన్నారు. అధ్యాపకులు కె.ఆర్.శేషకుమార్, జి.సురేష్‌బాబు, ప్రిన్సిపల్ ఉమారాణి, తదితరులు పాల్గొన్నారు.

ప్రసంగిస్తున్న ప్రొఫెసర్ సరస్వతిరాజు అయ్యర్

నేడు విద్యుత్తు సరఫరాకు అంతరాయం

నందివాడ(గుడ్లవల్లేరు): నందివాడ మండలంలో శనివారం పెదవిరివాడ విద్యుత్ సబ్‌స్టేషన్ పరిధిలో లైన్ల మరమ్మతుల కారణంగా రామాపురం, ఎల్‌ఎన్‌పురం, కుదరవల్లి, వెన్ననపూడి, వీఆర్‌పురంలలో ఉదయం 7 నుంచి 10 వరకూ సరఫరా నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

తోట్లవల్లూరు, న్యూస్‌టుడే: దేవరపల్లి, తోట్లవల్లూరు గ్రామాల్లో 11 కేవి లైన్ విద్యుత్తు మరమ్మతుల్లో భాగంగా శనివారం ఉదయం 9 నుంచి 11 గంటల వరకు సరఫరాకు అంతరాయం కలుగుతుందని మండల విద్యుత్తుశాఖ ఏఈ దేవదాసు శుక్రవారం తెలిపారు. వినియోగదారులు సహకరించగలరని తెలిపారు.

పరిశుభ్రత, ఆరోగ్యంపై శిక్షణ

ఘంటసాల, న్యూస్‌టుడే: ఘంటసాల కృషి విజ్ఞానకేంద్రంలో పరిశుభ్రత, ఆరోగ్యంపై స్థానిక వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థినులకు శిక్షణ ఇచ్చారు. సమన్వయకర్త డి.సుధారాణి, శాస్త్రవేత్త జి.కృష్ణవేణి, సర్పంచి బి.వెంకటేశ్వరమ్మ, జె.పద్మావతి, పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, దేవదాయ - ధర్మదాయ శాఖ

శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానము

వేమవరం గ్రామము, గుడ్లవల్లేరు మండలము, కృష్ణా జిల్లా.

ఆర్.సి. సంఖ్య : 40/2025 సీల్డు టెండర్లు/బహిరంగ వేలం ప్రకటన తేదీ: 12-12-2025

వ.నెం	ఐటమ్ వివరములు	సీల్డు టెండర్లు/ బహిరంగ వేలము	ధరావతు రూ.	కాల పరిమితి
1	శ్రీ అమ్మ వారి దేవస్థానంలో భక్తులు సమర్పించిన ధాన్యం మరియు మినుములు అమ్మకం లైసెన్సు హక్కు	బహిరంగ వేలము	1,00,000-00	ఉన్నది ఉన్నట్లుగా పాట పెట్టబడును

1) A) సీల్డ్ టెండరు కొరకు టెండరు షెడ్యూలు జారీ చేయు తేది: 18-12-2025 నుండి ది. 22-12-2025 సా.గం. 5-00ల వరకు. B) సీల్డ్ టెండర్లు దాఖలు చేయు తేది: 23-12-2025 ఉదయం 11.00 గంటల వరకు. C) బహిరంగ వేలం పాట తేది : 23-12-2025 ఉదయం గం॥ 11-00లకు జరుగును. 2) మరిన్ని వివరములకు దేవస్థానం కార్యాలయము పనివేళలలో సంప్రదించగలరు.

శ్రీ అమ్మవారి సేవలో

ఈడే వెంకట విష్ణుమోహన్‌రావు (మోహన్)
ఛైర్మన్ మరియు
ధర్మకర్తల మండలి సభ్యులు

ఆకుల కొండలరావు
కార్యనిర్వహణాధికారి
99084 50979, 99480 38445

తృతీయ వర్ధంతి

జననం: 25-5-1935

మరణం 13-12-2022

కీర్తిశేషులు శ్రీ పర్వతనేని నాగేశ్వరరావు గారు

పూర్వాధ్యక్షులు: ANR కాలేజ్, గుడివాడ

మీరు మా నుండి దూరమై 3 సం॥ కాలం గడిచినను మీ మధుర స్మృతులు స్మరించుకుంటూ.. మీ జ్ఞాపకాల వెలుగుల ఆసరాతో అనుక్షణం మీ ఆదర్శాలను అనుసరిస్తూ, మీ పవిత్రాత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ..

ఇట్లు: కుటుంబ సభ్యులు

(c) eenadu

ఆదాయ మార్గం.. బహుళ ప్రయోజనం!

కంకిపాడు, న్యూస్‌టుడే

పురుగుమందు చల్లుతున్న వ్యవసాయ డ్రోన్

వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా రాయితీపై రైతులకు అందజేస్తున్న వ్యవసాయ డ్రోన్లు బహుళ ప్రయోజనకారిగా ఉంటున్నాయి. సాగు ఖర్చు తగ్గించడంతో పాటు వ్యయప్రయాసలు తప్పుతున్నాయి. లబ్ధిదారులైన రైతులు.. సొంత పొలాల్లోనే కాకుండా ఇతర ప్రాంతాల్లోని కర్షకుల పొలాల్లో ఉపయోగించడం ద్వారా ఆశించిన ఆదాయం పొందుతున్నారు.

80 శాతం రాయితీపై.. కంకిపాడు మండలం కోలవెన్నుకు చెందిన వల్లభనేని వరప్రసాద్(పండుబాబు) గత జులైలో వ్యవసాయ శాఖ ద్వారా రూ.10 లక్షల విలువైన డ్రోన్‌ను దాదాపు 80 శాతం రాయితీపై మరో నలుగురు రైతులతో కలిసి తీసుకున్నారు. దీనికి రైతు భాగస్వామ్యంగా రూ.2.25 లక్షలు చెల్లించగా మిగతా మొత్తాన్ని ప్రభుత్వ రాయితీగా ఇచ్చింది.

నెలకు రూ.25వేల మేర రాబడి

ఇప్పటి వరకు సుమారు 500 ఎకరాల్లో పురుగుమందులు, ఎరువులు చల్లడానికి డ్రోన్ వాడారు. ఎకరానికి రూ.350 చొప్పున మొత్తం రూ.1.75 లక్షల ఆదాయం వచ్చింది. ఖర్చులు పోగా నెలకు రూ.25వేలు మిగిలినట్లు వరప్రసాద్ 'న్యూస్‌టుడే'కు తెలిపారు. అంతేకాకుండా డ్రోన్ ఉపయోగించడం ద్వారా ఒనగూరే ప్రయోజనాలను రైతులు గుర్తిస్తున్నారన్నారు. వచ్చే రబీలో ప్రధానంగా అపరాలు, మొక్కజొన్న, మిరప, కంది, పత్తి తదితర పంటల సస్యరక్షణకు బాగా ఉపయోగపడుతుందంటున్నారు. ఆ మేరకు ఆదాయం కూడా పెరుగుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.

విజయవాడ, గుంటూరులో శిక్షణ

డ్రోన్ నిర్వహణపై విజయవాడ, గుంటూరులో శిక్షణ ఇస్తున్నారు. దీంతో పాటు క్షేత్రస్థాయిలో అనుభవం పొందాలి. తద్వారా నడిపే సాంకేతిక నిపుణుల కొరత, ఖర్చు నివారించవచ్చు. నెలకు రూ.40-50 వేల ఆదాయం వచ్చే అవకాశం ఉందని రైతు వరప్రసాద్ తెలిపారు. డ్రోన్‌లో ఎదురయ్యే సాధారణ సమస్యలను పరిష్కరించుకునేలా తర్ఫీదు పొందాలి. రైతు, కుటుంబ సభ్యులైతే బాధ్యతా యుతంగా నడుపుతారు. దీనివల్ల మరమ్మతులు వచ్చే అవకాశాలు తక్కువంటున్నారు.

పసుపులో తెగుళ్ల నివారణ

తోట్లవల్లూరు, న్యూస్‌టుడే

వాతావరణంలో వస్తున్న మార్పులతో పసుపు తోటల్లో తెగుళ్లు ఆశిస్తున్నాయి. ఆకుమచ్చ, దుంపకుళ్లు సోకి పంట ఎదుగుదల, దిగుబడి, నాణ్యతను దెబ్బతీస్తున్నాయి. సకాలంలో సమగ్ర సస్యరక్షణ చర్యలు, యాజమాన్య పద్ధతులు పాటిస్తే నాణ్యమైన దిగుబడి పొందవచ్చునని ఉద్యానశాఖాధికారిణి మానస పేర్కొన్నారు.

ఆకుమచ్చ తెగులు: ఆకులపై చిన్నచిన్న పసుపు రంగు మచ్చలు ఏర్పడతాయి. అనంతరం చిన్న చిన్న గోధుమ మచ్చలుగా మారతాయి. తెగులు తీవ్రమైతే ఆకు మాడిపోతుంది. దుంపలు, కొమ్ములు, ఎదుగుదల లోపించి దిగుబడి, నాణ్యత తగ్గుతుంది. నివారణకు పొలంలో తగు మోతాదులో తేమ ఉండేలా తడులు ఇవ్వాలి. ఆకుమచ్చలున్న, ఎండిన ఆకులను కత్తిరించి నాశనం చేయాలి. మాంకోజెబ్ 2.5 గ్రాములు లేదా కార్బండిజమ్ గ్రాము లేదా ప్రోపికోనజోల్ మి.లీ + 0.5 మి.లీ జిగురు లీటరు నీటికి కలిపి 15 రోజుల వ్యవధిలో సమీపంలో ఉన్న రైతులంతా సామూహికంగా రెండు సార్లు పిచికారీ చేయాలి.

దుంపకుళ్లు: ఈ తెగులు ఆశిస్తే మొదటగా పసుపు కొమ్ములు కుళ్లిపోతాయి. లోపల బియ్యం గింజల్లాంటి పురుగులు ఉంటాయి. నీరు నిలిచే, తేమ ఎక్కువగా ఉన్న పొలంలో ఈ తెగులు ఉధృతి ఎక్కువ. కాండంపై కొన్ని మచ్చలు కనిపిస్తాయి. మెల్లగా అవి గోధుమ రంగులోకి మారతాయి. మొక్కల్లో ఎదుగుదల లోపిస్తుంది. దుంప చూస్తే వేర్లు కుళ్లినట్లు నల్లగా ఉంటుంది. దుర్వాసన వస్తుంది. నివారణకు గాలి, వెలుతురు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎకరాకు 100 కిలోల వేపపిండి వేయాలి. తల్లి పురుగుల నివారణకు 3జీ కార్బోఫ్యురాన్ గుళికలు ఎకరాకు 10 కిలోలు వేయాలి. కుళ్లిన చోట కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాములు లీటరు నీటికి కలిపిన ద్రావణాన్ని ముందుగా తడిచేలా పోయాలి.

రైతేరాజు

రబీ మొక్కజొన్నలో సస్యరక్షణ చర్యలు

నందిగామ గ్రామీణం, న్యూస్‌టుడే: నందిగామ ప్రాంతంలో రైతులు రబీ పంటగా మొక్కజొన్నను ఎక్కువ విస్తీర్ణంలో సాగుచేస్తున్నారు. అధిక వర్షాలకు పత్తిపంట దెబ్బతినడంతో దాన్ని తొలగించి ఈ పంట వేస్తున్నారు. మాగాణి రైతులు సైతం వరి తరువాత రెండో పంటగా మొక్కజొన్న సాగు చేస్తున్నారు. వాతావరణం అనుకూలిస్తే ఎకరానికి 40 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెగుళ్ల నివారణ, సస్యరక్షణ చర్యలను మండల వ్యవసాయాధికారి గింజుపల్లి నాగేశ్వరరావు సూచిస్తున్నారు. ☛ మొక్కజొన్న పంట 30 రోజుల దశలో పేనుబంక ఆశిస్తుంది. ఆకులు పసుపు రంగులోకి మారి ముడుచుకుపోతాయి. దీని నివారణకు డైమిథోయేట్ మందు రెండు మిల్లీలీటర్లు, ఎసిఫేట్ 1.5 గ్రాముల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ☛ నల్లులు ఆశించకుండా పొలంలో కలుపు లేకుండా చూసుకోవాలి. ఒకవేళ ఆశిస్తే నివారణకు డైకోఫాల్ 5.0 మి.లీ.మందు లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ☛ తెల్లదోమ నివారణకు వేపనూనె మిల్లీలీటరు 5 గ్రాముల సబ్బుపొడిలో కలిపి పిచికారీ చేయాలి. ☛ కాండం తొలుచు పురుగుల నివారణకు మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ. లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. గులాబీ రంగు పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటే కార్బొఫ్యూరాన్ 3జీ గుళికలను ఎకరానికి మూడు కిలోలు ఆకుసుడులలో వేయాలి.

ప్రశ్న: మిరప పంటకు అనుకూల నేలలు, కాలం, విత్తన మోతాదు, శుద్ధి, ఎరువుల గురించి వివరించండి?
-కె.శ్రీనివాస్, రైతు, ఘంటసాల

సమాధానం: వర్షాధార మిరప పంటకు నల్లనేలలు, లంక భూములు, ఇసుకతో కూడిన ఒండ్రు నేలలు అనుకూలం. పొలాన్ని మూడు నుంచి నాలుగు సార్లు దుక్కిదున్ని రెండు సార్లు గుంటక తోలాలి. పంట సాగుకు అనుకూల సమయం ఇదే. విత్తన మోతాదుకు సంబంధించి నారు పెంచేందుకు సెంటుకు 650 గ్రాములు (ఒక ఎకరానికి సరిపడా), ఎదబెట్టేందుకు 2.5 కిలోల విత్తనం అవసరమవుతుంది. కిలో మిరప విత్తనానికి రసం పీల్చే పురుగులు నివారణకు 8 గ్రాముల ఇమిడాక్లోప్రిడ్, తెగుళ్ల నివారణకు 3 గ్రాముల కాప్టాన్ లేదా 3 గ్రాముల మాంకోజెబ్ కలిపి శుద్ధి చేసుకోవాలి. ఎకరానికి 10 టన్నుల పశువుల ఎరువు వేయాలి. లేదా పచ్చిరొట్ట పైరు పెంచి భూమిలో కలియదున్నాలి. ఎకరానికి 120 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 48 కిలోల పొటాషియం అందించే ఎరువులు వేయాలి. **-వి.మంజువాణి, ఉద్యాన శాస్త్రవేత్త, కృషి విజ్ఞానకేంద్రం, ఘంటసాల. - న్యూస్‌టుడే, ఘంటసాల**

దుర్గగుడి విశేషాలు

దుర్గమ్మను దర్శించుకునేందుకు వస్తున్న దివ్యాంగులు

✸ భవానీ దీక్షా విరమణలు వైభవంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం తెల్లవారుజాము నుంచి ఉదయం 11 గంటల వరకు భవానీ మాలధారణ భక్తులు దుర్గమ్మను దర్శించుకున్నారు. తిరిగి సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు రద్దీ కొనసాగింది.

✸ గిరిప్రదక్షిణ మార్గంలో ఈవో వీకే శీనానాయక్ భవానీ భక్తులతో కలిసి గిరిప్రదక్షిణ చేశారు. ఈ సందర్భంగా భక్తులతో ఏర్పాట్ల గురించి మట్లాడగా.. సంతృప్తికరంగా ఉన్నాయని చెప్పారు.

✸ **ఆదాయ వివరాలు..** రెండో రోజు వివిధ సేవల ద్వారా అమ్మవారి ఆలయానికి మొత్తం రూ.58,10,796 ఆదాయం వచ్చింది. ✸ రూ.15లు లడ్డూ ప్రసాదం ద్వారా రూ.1,09,650 ✸ రూ.100లు లడ్డూ బాక్సుల ద్వారా రూ.52,20,400 ✸ కేశఖండనశాల సేవ ద్వారా రూ.4,75,280 ✸ ఇతర సేవల ద్వారా రూ.5,466 ఆదాయం సమకూరింది. ✸ సాయంత్రం ఆరు గంటల వరకు మొత్తం 85 వేల మంది భవానీభక్తులు దుర్గమ్మను దర్శించుకున్నారు. ✸ అల్పాహారం 8,700 మంది భక్తులు స్వీకరించగా, అన్నప్రసాదాన్ని 14,000 మంది భక్తులు స్వీకరించారని ఆలయ అధికారులు వెల్లడించారు. ✸ దివ్యాంగుల కోసం ఆలయ అధికారులు కొండ కింద నుంచి ప్రత్యేక బస్సును ఏర్పాటు చేశారు. అనంతరం వారిని బ్యాటరీ వాహనాల ద్వారా ఆలయానికి తీసుకొచ్చి రూ.500 క్యూలైన్ ద్వారా వారికి అమ్మవారి దర్శనం కల్పిస్తున్నారు.
- న్యూస్‌టుడే, విజయవాడ వన్‌టౌన్, ఇంద్రకీలాద్రి

కన్వేయర్ బెల్ట్ ద్వారా వస్త్రాల తరలింపు

భవానీ భక్తుల దీక్షా విరమణోత్సవాల సందర్భంగా రద్దీ దృష్ట్యా ఉంటుకొని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కృష్ణవేణిఘాట్‌లో కన్వేయర్ బెల్ట్ ఏర్పాటు చేశారు. ఈ ఘాట్ సమీపంలోని కేశ ఖండనశాలల్లో భవానీలు మొక్కులు చెల్లించుకొని, స్నానాలు చేస్తారు. దీక్షా వస్త్రాలను ఘాట్‌లో వదిలేస్తున్నారు. వాటిని పారిశుద్ధ్య సిబ్బంది సేకరించి కన్వేయర్ బెల్ట్‌పైకి చేర్చుతున్నారు. అనంతరం బెల్ట్ చివరన ఏర్పాటు చేసిన వాహనంలో వస్త్రాలను నింపుతున్నారు. ఇలా రోజుకు సుమారు ఎనిమిది టన్నుల వస్త్రాలను తరలిస్తున్నారు. - **కృష్ణలంక, న్యూస్‌టుడే**

రెండు లడ్డూలు కావాలని అడుగుతున్న భక్తుడు

6 లడ్డూలతో సిద్ధం చేసిన బాక్సులు

విడి లడ్డూలకు.. కౌంటర్లు వేరండి..

ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మను దర్శించుకుని దీక్ష విరమించేందుకు భవానీ భక్తులు లక్షల్లో విజయవాడకు వస్తున్నారు. వీరి కోసం కనకదుర్గానగర్‌లో పెద్దఎత్తున ప్రసాదం కౌంటర్లు ఏర్పాటు చేశారు. 80 గ్రాముల లడ్డూ రూ.15కి అని బోర్డులు ఉన్నా కేవలం రెండు కౌంటర్లలో మాత్రమే విడిగా విక్రయిస్తున్నారు. దాదాపు అన్ని కౌంటర్లలో రూ.100కు 6లడ్డూలు ఉన్న బాక్సులు మాత్రమే అమ్ముతున్నారు. దీంతో రెండు, మూడు లడ్డూలు కావాలని వచ్చే భక్తులు నిరాశతో వెనుదిరుగుతున్నారు. అలా విడిగా ఇచ్చేందుకు ప్రత్యేక కౌంటర్లు ఉన్న సంగతి తెలియజేస్తే భక్తులకు సౌకర్యంగా ఉంటుంది.- **ఈనాడు, అమరావతి**

సాంకేతికతతో భద్రతా ఏర్పాట్లు

డీసీపీ షిరీన్ బేగంకు సూచనలు ఇస్తున్న సీపీ రాజశేఖరబాబు, పక్కన ఇన్‌ఛార్జి కలెక్టర్ ఇలక్కియా

విద్యాధరపురం: సాంకేతికత ఆయుధంగా భక్తుల భద్రతా ఏర్పాట్లు పరిశీలిస్తున్నామని సీపీ రాజశేఖరబాబు అన్నారు. మోడల్ గెస్టు హౌస్‌లోని కమాండ్ కంట్రోల్ రూమ్‌లో ఇన్‌ఛార్జి కలెక్టర్ ఇలక్కియాతో కలిసి భవానీ దీక్షల విరమణ రెండో రోజు శుక్రవారం క్షేత్రస్థాయిలో సమీక్షించారు. భవానీల రద్దీ, ట్రాఫిక్ సమస్యలు, ఘాట్లు, క్యూలైన్లలో పరిస్థితిని ఎప్పటికప్పుడు వీక్షించి అధికారులకు కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి సూచనలు చేశారు. డ్రోన్ కెమెరాల ద్వారా గిరి ప్రదక్షిణ మార్గాన్ని పరిశీలించారు. ఫేసియల్ రికగ్నైజేషన్ కెమెరాల ద్వారా ఆలయ పరిసరాల్లో నేరస్థులపై నిఘా ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. అమ్మవారి దర్శనానికి ఎంత సమయం పడుతుందనే విషయాన్ని కూడా సచివాలయాల పోలీసులు భక్తులకు తెలియజేస్తారన్నారు. కార్యక్రమంలో డీసీపీ షిరీన్ బేగం, లక్ష్మీనారాయణ, ఏడీసీపీ రామకృష్ణ పాల్గొన్నారు.

దీక్షాధారులకు సమస్యలు లేకుండా చూడాలి

భక్తులతో మాట్లాడుతున్న ఈవో శీనానాయక్

ఇంద్రకీలాద్రి, న్యూస్‌టుడే: భవానీ దీక్షాదారులకు క్షేత్రస్థాయిలో సమస్యలు తలెత్తకుండా అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఈవో శీనానాయక్ ఆదేశించారు. భవానీ దీక్షాదారులు ఘాట్లు, క్యూలైన్లు, గిరి ప్రదక్షిణ మార్గంలో ఎదురయ్యే ఇబ్బందులను తెలుసుకునేందుకు శుక్రవారం ఈవో శీనానాయక్ ద్విచక్ర వాహనంపై పర్యటించారు. సీతమ్మవారి పాదాల ఘాట్ వద్ద దీక్షాదారులతో మాట్లాడారు. సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. గిరిప్రదక్షిణ మార్గంలో ఇబ్బందులు ఉంటే తెలియజేయాలని సూచించారు. పారిశుద్ధ్య సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని, శుభ్రం చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కౌంటర్లలో ప్రసాదాలు అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు.

చిన్నారులకు ఐసీడీఎస్ ట్యాగ్

ట్యాగ్‌లు వేసిన వారితో ఐసీడీఎస్ సిబ్బంది

విజయవాడ వన్‌టౌన్, న్యూస్‌టుడే: జిల్లా మహిళా శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో భవానీ దీక్షల విరమణలకు వచ్చే చిన్నారులు తప్పిపోకుండా ముందు జాగ్రత్తగా చైల్డ్ మానిటరింగ్ ట్యాగ్‌లను వేస్తున్నట్లు ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ రుక్సానా బేగం తెలిపారు. సిబ్బందితో పాటు శుక్రవారం ఆలయ పరిసరాల్లో చిన్నారులకు ట్యాగ్‌లు వేశారు. ఇప్పటి వరకు 800 ట్యాగ్‌లు వేసినట్టు తెలిపారు.

ప్రభుత్వానిది స్పీడ్ ఆఫ్ బిజినెస్ నినాదం

రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి

మాట్లాడుతున్న మంత్రి పార్థసారథి, వేదికపై సుబ్బారావు, విశ్వ, శేఖర్‌బాబు, భాస్కర్‌రావు తదితరులు

విజయవాడ సిటీ, న్యూస్‌టుడే: దేశంలోనే మొట్టమొదటిగా క్వాంటం కంప్యూటర్‌ను ఏర్పాటు చేయబోయే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కావడం ఎంతో గర్వకారణంగా ఉందని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. దీనికి సంబంధించిన సన్నాహాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయని చెప్పారు. క్వాంటం అభివృద్ధికి కేంద్రం కేటాయించిన రూ.లక్ష కోట్ల నిధిని ఉపయోగించుకుంటున్న మొట్టమొదటి రాష్ట్రం కూడా ఆంధ్రప్రదేశ్ అని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో విజయవాడ ఎస్ఎస్ కన్వెన్షన్‌లో మూడు రోజుల పాటు నిర్వహించే ఏపీ ఛాంబర్స్ బిజినెస్ ఎక్స్‌పో-2025ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ క్వాంటం కంప్యూటర్‌ను దిగుమతి చేసుకోవడమే కాకుండా దానిని రాష్ట్రంలోనే తయారు చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఎస్క్రో ఖాతా ద్వారా పెట్టుబడిదారులకు సకాలంలో ప్రోత్సాహకాలు అందించేలా ప్రభుత్వం చారిత్రక నిర్ణయం తీసుకుందన్నారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని, సింగిల్ విండో ద్వారా 21 రోజుల లోపే అనుమతులు ఇస్తామని తెలిపారు. స్పీడ్ ఆఫ్ బిజినెస్ నినాదంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్ పి.కృష్ణయ్య మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయడంతో పాటు కాలుష్య రహితంగా తీర్చిదిద్దడమే సర్కారు లక్ష్యమన్నారు. ఎంఎస్ఎంఈ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ టి.శివశంకరరావు మాట్లాడుతూ పెట్టుబడిదారులు ఆర్థికంగా బలోపేతమై రాష్ట్రాభివృద్ధికి తోడ్పాటునందించాలని కోరారు. కార్యక్రమంలో ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ సీఈవో డాక్టర్ గడ్డం శేఖర్‌బాబు, ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ సీఈవో ఎం.విశ్వ, ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు పోట్లూరి భాస్కరరావు, ప్రధాన కార్యదర్శి రావూరి సుబ్బారావు, ఉపాధ్యక్షుడు బి.రాజశేఖర్, కోశాధికారి సుంకర అక్కయ్యనాయుడు, పారిశ్రామికవేత్తలు, తదితరులు పాల్గొన్నారు.

విద్యుత్తు పొదుపు ముఖ్యం

ర్యాలీలో డీఆర్ఎం మోహిత్ సొనాకియా, ఇతర అధికారులు

విజయవాడ(రైల్వేస్టేషన్), న్యూస్‌టుడే: భవిష్యత్తు అవసరాల దృష్ట్యా విద్యుత్తును పొదుపుగా వాడాలని డీఆర్ఎం మోహిత్ సొనాకియా సూచించారు. ఇంధన పరిరక్షణ వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం విజయవాడ రైల్వే విద్యుత్తు నిర్వహణ విభాగం ఆధ్వర్యంలో డీఆర్ఎం కార్యాలయం నుంచి రైల్వేస్టేషన్ మీదుగా ర్యాలీ నిర్వహించి కార్యాలయంలో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యుత్తు నిర్వహణ విభాగం ఆధ్వర్యంలో సౌర శక్తి వినియోగం ద్వారా డివిజన్ వ్యాప్తంగా రూ.లక్షల్లో ఆదా చేయడం అభినందనీయమన్నారు. విద్యుత్తు పొదుపు పాటిస్తూ ఏటా అవార్డులు సాధించడం గర్వకారణమని చెప్పారు. రానున్న రోజుల్లో మరింత ప్రగతిని సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఏడీఆర్ఎంలు కొండా శ్రీనివాసరావు, ఎడ్విన్, సీనియర్ డీఈఈ(నిర్వహణ) టి.సురేష్‌బాబు, అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

వామపక్ష నాయకులపై కేసు కొట్టివేత

విచారణకు హాజరైన రామకృష్ణ, మధు తదితరులు

విజయవాడ నేరవార్తలు, న్యూస్‌టుడే : పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరల పెంపును వ్యతిరేకిస్తూ దాసరిభవన్ వద్ద నిరసన వ్యక్తం చేసిన సీపీఐ, సీపీఎం నాయకులపై పెట్టిన కేసును శుక్రవారం కొట్టివేశారు. 2021, జూన్ 18న సీపీఐ, సీపీఎం నాయకులు కె.రామకృష్ణ, పి.మధు, సి.హెచ్.బాబూరావు, దోనేపూడి శంకర్‌లు ప్రజా వ్యతిరేక పాలనను నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. దీనిపై గవర్నర్‌పేట పోలీసులు ఐపీసీ 341, 188, 269, 143 రెడ్ విత్ 149 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసును విచారించిన న్యాయమూర్తి.. సదరు నాయకులపై పెట్టిన కేసును కొట్టివేస్తూ శుక్రవారం తీర్పు చెప్పారు. ఇది ప్రజాతంత్ర శక్తుల విజయమని సీపీఐ జాతీయ సమితి కార్యదర్శి కె.రామకృష్ణ వ్యాఖ్యానించారు. న్యాయవాదులు ఎన్.సాయిశంకర్, జి.వి.రాజు ఈ కేసును వాదించారు.

బదిలీల ఉత్తర్వులు

విజయవాడ వైద్యం, న్యూస్‌టుడే: విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి, సిద్ధార్థ వైద్య కళాశాలకు చెందిన పలువురిని బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో డిప్యూటేషన్‌పై విధులు నిర్వహిస్తున్న ఫిజియాలజీ ప్రొఫెసర్ సీహెచ్ శ్రీనివాసరావును సిద్ధార్థ వైద్య కళాశాల ఫిజియాలజీ ప్రొఫెసర్‌గా నియమించింది. ✸ మచిలీపట్నంలోని ఎస్వీవీ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆప్తమాలజీ ప్రొఫెసర్ డా.గీత.. స్పౌజ్ కోటా కింద విజయవాడ ప్రభుత్వాసుపత్రికి బదిలీ అయ్యారు. ✸ విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో సీఎస్ఆర్ఎంవోగా విధులు నిర్వహిస్తున్న డా.ఎ.హనుమంతరావు భద్రతా విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్నారంటూ వచ్చిన ఆరోపణల నేపథ్యంలో విచారణ చేపట్టారు. అవి నిరూపితం కాకపోవడంతో అతడిపై నమోదైన ఫిర్యాదును రద్దు చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది.

తిరుపతమ్మ ఆదాయానికి గండి

బకాయిలు చెల్లించని పాటదారులు ● అయినా కొనసాగిస్తున్న అధికారులు

పెనుగంచిప్రోలు, నందిగామ(న్యూస్‌టుడే)

పెనుగంచిప్రోలులోని శ్రీలక్ష్మీతిరుపతమ్మ అమ్మవారి ఆలయంలో పలు వ్యాపారాలు నిర్వహించుకునేందుకు ఆలయ అధికారులు వేలం పాటలు నిర్వహిస్తారు. దీనిలో ఎక్కువ మొత్తానికి పాడిన వారికి ఖరారు చేస్తారు. పాట దక్కించుకున్న వారు 72 గంటల్లోపు ఆలయానికి పూర్తిగా డబ్బులు చెల్లించాలి. జీవో 426 ప్రకారం అలా చెల్లించిన వారే ఆలయం వద్ద అనుమతి ఇస్తామని, లేకపోతే పాట రద్దు చేస్తామని ఆలయ అధికారులు వేలంపాట షరతులు విధిస్తారు. అయితే దీనికి విరుద్ధంగా వేలంపాట చెల్లించని వారికి అధికారులు, ఉద్యోగులు వ్యవహరిస్తుండడంతో బకాయిలు పేరుకుపోయాయి. అయినా అధికారులు పట్టించుకోవట్లేదు.

నిబంధనలు బేఖాతర్..

షరతులను పాటదారులు పట్టించుకోవడం మానేసి.. వ్యాపారులకు సహకరిస్తున్నారు. అమ్మవారి ఆదాయంతోనే వ్యాపారాలు చేస్తున్నారు. బకాయిలు రూ.లక్షల్లో పేరుకు పోతున్నాయి. వచ్చే ఏడాది జనవరిలో పాటలకు మళ్లీ వేలం పాటలు నిర్వహించనున్నారు. అడపాదడపా కొంత మొత్తం జమ చేస్తూ దేవాలయ ఆదాయానికి గండి కొడుతున్నారు. కాలవ్యవధి పూర్తయ్యాక బకాయిలు వసూలు కాక అధికారులు కోర్టును ఆశ్రయిస్తున్నారు.

వేలంపాటల నిర్వహణ వీటికే..

కొబ్బరి కాయలు, కొబ్బరి చిప్పల విక్రయాలు, పొంగళ్ల షెడ్లు, దుకాణాల సముదాయాలు, పాపమాంబ వనం, సత్రాల నిర్వహణ, అమ్మవారికి భక్తులు సమర్పించే వస్త్రాలు, తలనీలాలు సేకరణ, వాహనాల పార్కింగ్ ఫీజు వసూలు, క్యాంటీన్, మరుగుదొడ్లు, క్లోక్‌రూమ్ నిర్వహణ, సెల్‌ఫోన్లు భద్రపరచడం, ఆలయంలో ఫొటోలు తీసుకునేందుకు తదితర 29 వ్యాపారాలకు బహిరంగ వేలం పాటలు నిర్వహించారు.

రూ.86.41 లక్షల బకాయిలు

కొన్ని వ్యాపారాల పాటలకు గత జనవరి 20న, మిగిలిన వాటికి తర్వాత వేలం పెట్టి ఖరారు చేశారు. దీని ద్వారా జీఎస్టీతో కలిసి అమ్మవారికి రూ.5,75,23,193 ఆదాయం రావాలి. తలనీలాలు సేకరించే వేలం పాట రూ.2.50 కోట్లు కాగా పాటదారు, కొందరు పూర్తిగా చెల్లించారు. మరికొందరు పాటదారులు బకాయిలు ఉన్నా వ్యాపారాలు చేసుకుంటున్నారు. దీని వల్ల జీఎస్టీతో కలిపి రూ.86,41,518 బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. ఇప్పటికైనా దేవాదాయ శాఖ అధికారులు బకాయిలు వసూలుకు చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. ★ దీనిపై డిప్యూటీ కమిషనర్ మహేశ్వరరెడ్డిని వివరణ కోరగా.. పాటదారుల బకాలయిలపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.

'50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తివేయాలి'

గోడప్రతులను ఆవిష్కరిస్తున్న శంకరరావు, వెంకటేశ్వరరావు, ఉమామహేశ్వరరావు, కనకారావు తదితరులు

మొగల్రాజపురం (విజయవాడ సిటీ): ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు మొత్తం కలిపి 50 శాతం మించకూడదన్న సుప్రీంకోర్టు నిబంధన అసంబద్ధమైందని, రాజ్యాంగ విరుద్ధమని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు ఆరోపించారు. ఓబీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు, ఏళ్ల నుంచి ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 15న దిల్లీ జంతర్ మంతర్ వద్ద నిర్వహించే మహాధర్నా-పార్లమెంట్ ముట్టడి కార్యక్రమానికి సంబంధించిన 'చలో దిల్లీ' గోడప్రతులను విజయవాడ టిక్కిల్‌రోడ్డులోని బీసీ సంక్షేమ ఉద్యోగుల సంఘ కార్యాలయంలో శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శంకరరావు మాట్లాడుతూ ఈ నెల 16న ఓబీసీల డిమాండ్లపై ప్రధాని నరేంద్రమోదీ, కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షా, కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జునఖర్గేలతో పాటు పార్లమెంట్ సభ్యులను కలిసి వినతి పత్రాలు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కనకారావు, ఉద్యోగ సంఘాల కార్యనిర్వాహక అధ్యక్షుడు గుంటుపల్లి ఉమామహేశ్వరరావు, బీసీ నాయకులు మేకా వెంకటేశ్వరరావు, వాక వెంకటేశ్వరరావు, రాంప్రసాద్ పాల్గొన్నారు.

మహిళా వాలీబాల్ పోటీలకు ఎన్టీఆర్ వర్సిటీ జట్టు

జట్టుతో ఉపకులపతి చంద్రశేఖర్, రిజిస్ట్రార్ రాధికారెడ్డి, త్రిమూర్తి

విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే: చెన్నై ఎస్ఆర్ఎం వర్సిటీ ఆధ్వర్యంలో ఈ నెల 15 నుంచి 19 వరకు నిర్వహించే దక్షిణ మండల అంతర్ విశ్వవిద్యాలయాల మహిళా వాలీబాల్ పోటీలో పాల్గొనే డాక్టర్ ఎన్టీఆర్ వర్సిటీ జట్టును.. వర్సిటీ స్పోర్ట్స్ బోర్డు కార్యదర్శి ఇ.త్రిమూర్తి శుక్రవారం ప్రకటించారు. ఈ సందర్భంగా జట్టు సభ్యులకు వర్సిటీ ఉపకులపతి డాక్టర్ పి.చంద్రశేఖర్, రిజిస్ట్రార్ డాక్టర్ వి.రాధికారెడ్డిలు వర్సిటీ ప్రాంగణంలో క్రీడా దుస్తులు అందజేశారు. జట్టుకు ఎంపికైన వారిలో ఎన్.యామిని, కె.జయలక్ష్మీ సాయి అనీల, ఎం.వేదాక్షిశ్రీ, డి.సృజన, ఎంఎం హేమలత, బి.శ్రీసాయి జ్యోతిర్మయి, టి.గ్రీష్మ, డి.సంజన, షేక్ ఛరిష్మా, బీఎన్‌జీజీ అన్నపూర్ణాదేవి, షాహిస్తా అఫ్రీన్, జి.సిరి, కె.నవ్య గీతిక, కె.నాగ శ్రీవల్లి ఉన్నారు. జట్టుకు మేనేజరుగా జి.లక్ష్మణరావు (పీడీ, రంగరాయ వైద్య కళాశాల, కాకినాడ), కోచ్‌గా ఎ.ఆంజనేయులు(కృష్ణా జిల్లా వాలీబాల్ సంఘం కోచ్)నియమితులయ్యారు.

విద్యను మానవ వనరుల అభివృద్ధిగానే చూడాలి

ఎన్టీఆర్ కలెక్టరేట్, న్యూస్‌టుడే : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యను మార్కెట్ సరకుగా కాకుండా, దేశ ప్రగతికి ఉపకరించేలా మానవ వనరుల అభివృద్ధిగా చూడాలని పీడీఎస్‌యూ జాతీయ కన్వీనర్ ఎం.రామకృష్ణ విన్నవించారు. కేజీ నుంచి పీజీ వరకు ఉన్న విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నగరంలోని కలెక్టరేట్‌లో డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహానికి శుక్రవారం వినతి పత్రం అందజేశారు. రామకృష్ణ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా రూ.6,400 కోట్లు ఫీజు రీఎంబర్సుమెంటు, ఉపకార వేతనాలు రావాల్సి ఉందన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలల పీపీపీ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ భృతి రూ.3,000లను అందజేయాలన్నారు. సంక్షేమ వసతి గృహాల్లో ఖాళీలను భర్తీ చేయాలని, విద్యార్థులకు మెస్, కాస్మోటిక్ ఛార్జీలను పెంచాలని కోరారు. పీడీఎస్‌యూ నగర అధ్యక్ష, కార్యదర్శులు పి.వైష్ణవ్, ఆర్.వేణు తదితరులు పాల్గొన్నారు.

వంశీ పిటిషన్‌పై విచారణ వాయిదా

ఈనాడు - అమరావతి: సత్యవర్ధన్ కేసులో పటమట స్టేషన్‌లోని సీసీటీవీ ఫుటేజీని కోర్టు ముందుంచాలని వల్లభనేని వంశీ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. శుక్రవారం ఎస్సీ, ఎస్టీ కోర్టులో విచారణకు వచ్చింది. వాదనల నిమిత్తం 17వ తేదీకి న్యాయాధికారి భాస్కరరావు వాయిదా వేశారు. తేలప్రోలు రాము (ఏ3), వజ్రకుమార్ (ఏ6), యర్రంశెట్టి రామాజంనేయులు అలియాస్ పొట్టి రాము (ఏ9) దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై పటమట పోలీసులు కౌంటర్లు ఫైల్ చేశారు. వీటిపై వాదనల నిమిత్తం 17కి వాయిదా పడింది. * ఈ ముగ్గురిని కస్టడీకి ఇవ్వాలని పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్లపై శుక్రవారం నిందితుల తరపు న్యాయవాదులు కౌంటర్లు దాఖలు చేశారు. తదుపరి వాదనల నిమిత్తం 15కు వాయిదా వేశారు.

చెవిరెడ్డి కుటుంబ సభ్యుల అనుమతి విషయమై...

ఈనాడు - అమరావతి: ఏసీబీ కోర్టుకు రిమాండ్ పొడిగింపు నిమిత్తం చెవిరెడ్డిని తీసుకొచ్చిన సందర్భాలలో కేవలం కుటుంబ సభ్యులను మాత్రమే కలిసేందుకు అనుమతించాలని సిట్ వేసిన పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. శుక్రవారం ఏసీబీ కోర్టులో ఇది విచారణకు వచ్చింది. కౌంటరు దాఖలు కోసం 17వ తేదీకి వాయిదా వేశారు. తనకు జైలులో ప్రత్యేక మెనూ అనుమతించాలని రోనక్ వేసిన పిటిషన్ విచారణకు వచ్చింది. తదుపరి వాదనల నిమిత్తం సోమవారానికి న్యాయాధికారి వాయిదా వేశారు.

మావోయిస్టుల న్యాయ సహాయానికి లాయర్ శాంతి నియామకం

ఈనాడు - అమరావతి: విజయవాడ నగరంలో అరెస్టు అయి, నెల్లూరు కారాగారంలో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న నలుగురు మావోయిస్టులకు న్యాయ సహాయం అందించేందుకు విజయవాడకు చెందిన న్యాయవాది శాంతిని మండల సేవాధికార సంస్థ నియమించింది. గత నెలలో నగరంలోని పలు ప్రాంతాల్లో తలదాచుకున్న నలుగురు మావోయిస్టులను పటమట పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అరెస్టు అయిన పోడియం రెంగు అలియాస్ భీమ, మదకం మదన్ అలియాస్ మదన అలియాస్ జగ్గు అలియాస్ లక్మ, సోది మనీలా అలియాస్ మాధవి సిన్మయ అలియాస్ మనీలా, మంగిలకు న్యాయ సహాయం నాలుగో ఏసీజేఎం కోర్టు న్యాయాధికారి నుంచి వచ్చిన లేఖ మేరకు మండల న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్, రెండో ఏడీజే కోర్టు న్యాయాధికారి సత్యానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.

(c) eenadu

ఈనాడు అమరావతి
ఎన్టీఆర్
శనివారం డిసెంబరు 13, 2025 13

కొండంత వెలుగు

మనసంతా దుర్గమ్మే..



జయహో దుర్గాభవానీ..

భవానీ దీక్షల విరమణ సందర్భంగా రెండోరోజైన శుక్రవారం ఉభయ తెలుగురాష్ట్రాల నుంచి దీక్షాధారులు విజయవాడ ఇంద్రకీలాద్రికి వేలాదిగా తరలివచ్చారు. గిరిప్రదక్షిణ అనంతరం అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా యంత్రాంగం సకల ఏర్పాట్లు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం ఒక్కరోజే 85 వేల మందికి పైగా భక్తులు దుర్గమ్మను దర్శించుకున్నారు. – ఇంద్రకీలాద్రి, వన్‌టౌన్

రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా చర్యలు

ఎన్టీఆర్ కలెక్టరేట్, న్యూస్‌టుడే : ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్)కు సంబంధించి విస్తృతంగా తనిఖీలు నిర్వహించాలని జేసీ ఎస్.ఇలక్కియా ఆదేశించారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా, నిల్వలను అరికట్టేందుకు పౌరసరఫరాలు, పోలీసు, రెవెన్యూ తదితర శాఖల అధికారులతో నగరంలోని కలెక్టరేట్‌లో శుక్రవారం ఆమె సమీక్షించారు. సరిహద్దు చెక్ పోస్టులకు వచ్చే వాహనాలతో పాటు, క్షేత్రస్థాయిలో కోళ్ల ఫారాలు, చేపల చెరువుల వద్ద విస్తృతంగా తనిఖీ చేయాలని పేర్కొన్నారు. ఎక్కడైనా రేషన్ బియ్యాన్ని విక్రయిస్తే 6ఏ కింద కేసులు నమోదు చేయాలన్నారు. అత్యంత పారదర్శకంగా పీడీఎస్‌ను అమలు చేయాలని సూచించారు.

మాట్లాడుతున్న జేసీ ఇలక్కియా

★ గ్యాస్ అధిక ధరకు విక్రయిస్తే చర్యలు: గృహ అవసరాల గ్యాస్‌ను అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు తేలితే సంబంధిత గ్యాస్ ఏజెన్సీలపై చర్యలు తీసుకుంటామని జేసీ హెచ్చరించారు. గ్యాస్ డెలివరీ బాయ్‌లు వినియోగదారులతో మర్యాదపూర్వకంగా మాట్లాడాలని సూచించారు. గ్యాస్ పంపిణీపై ఎల్‌పీజీ డీలర్లతో ఆమె సమీక్షించారు. డీఎస్‌ఓ పాపారావు, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ సతీష్ తదితరులు పాల్గొన్నారు.

నేడు, రేపు విద్యుత్తు బిల్లులు చెల్లించొచ్చు

సూర్యారావుపేట, న్యూస్‌టుడే : రెండో శనివారం, ఆదివారం సెలవు దినాలైనప్పటికీ జిల్లాలోని అన్ని విద్యుత్తు బిల్లుల వసూలు కేంద్రాలు తెరిచి ఉంటాయని ఎస్‌ఈ యు.హనుమయ్య తెలిపారు. వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అలాగే ఇంటి వద్ద నుంచే ఏపీసీపీడీసీఎల్ కస్టమర్ యాప్, గూగుల్‌పే, ఫోన్ పే, అమెజాన్ పే, బిల్‌డెస్క్ యాప్‌ల ద్వారా చెల్లించవచ్చని ఆయన వివరించారు.

పరిశ్రమించు... పరిశోధించు..!

- ప్రైవేటు విశ్వవిద్యాలయాలతో వైద్యశాలల ఒప్పందాలు
- ఫలితాలు, మేధస్సు షేరింగ్.. బెంచ్ టు బెడ్‌కు శ్రీకారం

ఈనాడు, అమరావతి

★ విజయవాడ ప్రాంతానికి చెందిన నరేశ్‌కు బయోలాజికల్ సైన్స్ అంటే మక్కువ. తాను చదివే వర్సిటీలో బోధన మాత్రమే ఉండడంతో నిరుత్సాహపడేవాడు. ఇటీవల అక్కడ పరిశోధనలు ప్రోత్సహించేందుకు ఓ ప్రైవేటు సంస్థ ఒప్పందం చేసుకోవడంతో నరేశ్‌కు మార్గం సుగమమైంది.

★ గుంటూరుకు చెందిన పవన్ అమరావతిలోని ఓ ప్రైవేటు విశ్వవిద్యాలయంలో బయోటెక్నాలజీ చదువుతున్నాడు. కోర్సు పూర్తయ్యాక ఎక్కడ ఉద్యోగంలో చేరాలా? అన్న ఆలోచనలో ఉండగా.. వర్సిటీలో జరిగే పరిశోధనలు, అంకురాలకు తోడ్పాటు అందిస్తామంటూ ఓ ప్రముఖ ప్రైవేటు ఆసుపత్రి ఒప్పందం చేసుకుంది. పరిశోధనల్లో తన ఆలోచనలకు సానబట్టే అవకాశం పవన్‌కు దక్కడమే కాదు.. అదే ఆసుపత్రిలో చక్కని ఉద్యోగం పొందేందుకు దోహదపడింది.

కలసి నడుద్దాం... కొత్తగా పరిశోధిద్దాం.. ఫలితాలు, అంకురాల ఫలాలు సమష్టిగా పంచుకుందాం.. మేధస్సును షేరింగ్ చేసుకుంటూ.. మేధోసంపత్తి హక్కులను ఎవరికివారు కాపాడుకుందాం.. అంటూ ముందడుగు వేస్తున్నాయి కొన్ని ప్రైవేటు వైద్యశాలలు. అమరావతి, విజయవాడ పరిసరాల్లోని కొన్ని ప్రైవేటు విశ్వవిద్యాలయాలతో ఒప్పందాలు చేసుకుంటున్నాయి. వైద్యరంగ అనుబంధ కోర్సుల్లో ఆర్థిక సహకారం అందిస్తున్నాయి. బెంచ్ టు బెడ్ పేరుతో సరికొత్త ఫలితాలు సాధిస్తున్నారు.

ఒప్పందాలు ఇలా...

☆ రెండుపక్షాలు సంయుక్త ప్రాజెక్టులు చేపట్టేందుకున్న అవకాశాలను అన్వేషిస్తాయి. ☆ పరిశోధనలకు బాహ్య ఏజెన్సీల నుంచి నిధులు పొందేందుకు ప్రయత్నిస్తాయి. ☆ ప్రతి పరిశోధనకు సంబంధిత సంస్థల పరిశోధన, నైతిక కమిటీల ఆమోదం అవసరం.

☆ విద్య, పరిశోధన కార్యకలాపాల మెరుగుదలకు సంయుక్త ప్రచురణలు, బోధన, పరిశోధన కార్యక్రమాలు, మార్గదర్శకాలు అమలు చేస్తారు. ☆ ఎంవోయూ ఉన్నంతకాలం శాస్త్రీయ సదస్సులు, ఉపన్యాసాలు, విద్యా కార్యక్రమాల్లో పరస్పరం పాల్గొంటారు

నిర్ణీత గడువుతో అడుగులు...

కోర్సును బట్టి ఐదు నుంచి పదేళ్ల పాటు ఒప్పంద గడువు ఉంటోంది. పరస్పర సమ్మతితో పొడిగించుకోవచ్చు లేదా రద్దు చేసుకోవచ్చు. అకడమిక్, బయోలాజికల్ సైన్సెస్‌లో పరిశోధన సహకారం, పరస్పర ప్రయోజన రంగాలను ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ విధానం అమలు చేస్తున్నారు. ఇరుపక్షాలు చెరోవైపు నుంచి ఒక్కో ప్రతినిధిని ఏర్పాటు చేసుకుని పర్యవేక్షణ చేస్తుండగా.. మేధోసంపత్తి హక్కులు మాత్రం ఎవరివి వారికే.

పరిశ్రమలు సైతం.. పారిశ్రామిక, వ్యవసాయ రంగాల్లోనూ బయోటెక్నాలజీ పరంగా ఒప్పందాలు కీలకమవుతున్నాయి. తద్వారా విద్యాలయాలను ప్రయోగశాలలుగా మార్చి నిపుణులను తయారు చేసి పారిశ్రామిక అవసరాలు తీర్చడం వీలవుతుంది.

వేదాద్రి సిగలో.. మరో మణిదీపం!

జగ్గయ్యపేట, జగ్గయ్యపేట గ్రామీణం

రెండు తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న పంచ నారసింహ క్షేత్రంగా విశిష్టత సంతరించుకున్న వేదాద్రి దేవాలయ సిగలో మరో మణిదీపం చేరింది. కొండపై వెలసిన జ్వాలా నారసింహుని సన్నిధికి చేరుకునేందుకు హైదరాబాద్‌కు చెందిన వైద్యుడు ఉప్పలపాటి శ్రీహరి మరికొందరు దాతల సహకారంతో రూ.2 కోట్ల వరకు సమకూర్చిన విరాళంతో ఘాట్ రోడ్డు, ప్రవేశ ద్వారం, కొండపై షెడ్డు నిర్మించారు. బ్రహ్మోత్సవాలు, పవిత్రోత్సవాలు, పుష్కరాల సమయంలో ఇక్కడకు భక్తులు లక్షల్లో తరలి వస్తుంటారు. ప్రతి వారం వేల సంఖ్యలో స్వామివారిని దర్శించుకుంటారు. కృష్ణా నది ఒడ్డున కొలువుదీరిన సాలగ్రామ నరసింహస్వామితో పాటు గర్భాలయంలోని యోగానంద, లక్ష్మీనారసింహమూర్తులు, కొండపైన జ్వాలా ఉగ్రనారసింహమూర్తులతో ఈ క్షేత్రం చారిత్రక విశిష్టత కలిగి ఉంది. భక్తుల కొంగుబంగారమై వెలసిన ఈ స్వామి ముఖ్యంగా ఆరోగ్య బాధలను తొలగిస్తాడని భక్తుల విశ్వాసం. అంత విశిష్టత కలిగిన ఆలయానికి మరింత వైభవాన్ని చేకూరుస్తూ నేరుగా వాహనాలు వెళ్లే విధంగా సీసీ రోడ్డుతో పాటు అందమైన ప్రవేశ ద్వారాలు, షెడ్ నిర్మించడంతో భక్తులకు మరింత సౌకర్యం కలిగింది. వీటిని శనివారం త్రిదండి చినజీయర్ స్వామి ప్రారంభోత్సవం చేయనున్నారు. ఆలయ ట్రస్టీగా ఉన్న కేసీపీ సీఎండీ వెలగపూడి ఇందిరాదత్తు ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమానికి మంత్రులు ఆనం నారాయణరెడ్డి, సత్యకుమార్ యాదవ్, ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే శ్రీరాంతాతయ్యతో పాటు దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హరిభజన్‌లాలు, కలెక్టర్ లక్ష్మీశ హాజరుకానున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ఆలయ వర్గాలు తెలిపాయి.

నేడు ప్రారంభించనున్న ఘాట్‌రోడ్డు

జాతీయ లోక్ అదాలత్ నేడు

గవర్నర్‌పేట, న్యూస్‌టుడే : విజయవాడ న్యాయస్థానాల సముదాయంలో శనివారం జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ విజయవాడ ఛైర్మన్, రెండో అదనపు జిల్లా జడ్జి ఎ.సత్యానంద్ తెలిపారు. సివిల్ కేసులు, రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులు, కుటుంబ సమస్యలు, వ్యాపార వివాదాలు, మోటారు వాహనాల ప్రమాదాల కేసులు, ప్రీలిటిగేషన్ కేసులను ఇందులో పరిష్కరిస్తారు. దీనికోసం 16 బెంచ్‌లను ఏర్పాటు చేశారు. ఒక్కో బెంచ్‌లో ఒక న్యాయమూర్తి, ఒక న్యాయవాది, ఒక సామాజిక కార్యకర్త ఉంటారు. వీరు ఇరువర్గాలతో మాట్లాడి, ఆయా కేసులను పరిష్కరిస్తారు. శనివారం ఉదయం 9.30 గంటల నుంచి కార్యక్రమం ప్రారంభమవుతుందని ఎ.సత్యానంద్ తెలిపారు.

చిన్న జెల్లీ.. పెద్ద లొల్లి!

తల్లిదండ్రుల అప్రమత్తతతోనే అడ్డుకట్ట

'జెల్లీలు, చాక్లెట్లు, లాలీపాప్‌లు విక్రయించే.. ఏ చిల్లర దుకాణంలోనైనా చూడండి.. కుప్పలు తెప్పలుగా ఊరూపేరు లేని ఉత్పత్తులే కనిపిస్తున్నాయ్. పిల్లలు అడిగారని ఈ దుకాణాల్లో ఏదిపడితే అది కొనేసి ఇచ్చేసే తల్లిదండ్రులే అధికం. అందుకే.. చిన్నారులను ఆకర్షించేందుకు రకరకాల రూపాల్లో ఈ పంచదార బిల్లలను.. రంగులు కలిపేసి తయారుచేసి.. సొమ్ము చేసుకుంటున్నారు.'

'విజయవాడ, మచిలీపట్నం, గుంటూరుల్లో రహస్య స్థావరాలు పెట్టి మరీ.. ఈ జెల్లీలు, చాక్లెట్లను తయారు చేసేవారున్నారు. ఐదారేళ్ల కిందట వరకూ వీటిని గుర్తించి.. వరస దాడులతో అధికారులు.. భారీగా నకిలీ సరకు పట్టేసేవారు. ఇప్పుడివి మరింతగా పెరిగాయి. అందుకే.. చిన్నారుల ఆరోగ్యం దృష్ట్యా.. తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి.'

బ్రాండెడ్‌ను పోలినట్లే: ప్రముఖ సంస్థల ఉత్పత్తులను పోలిన పేర్లతోనే ఈ నకిలీ జెల్లీలు, లాలీపాప్‌లు, చాక్లెట్లను తయారు చేస్తున్నారు. అసలైన దాని కంటే ఎక్కువ ఆకర్షించేలా.. రంగుల కవర్లను తొడిగి మోసగిస్తున్నారు.

లిక్విడ్ షుగర్ సొల్యూషన్

పేరుకే పండ్ల రసాల జామ్‌లు అంటారు. కానీ.. జామ్ అనేదే ఉండదిక్కడ. కేవలం లిక్విడ్ షుగర్ సొల్యూషన్‌కు (పంచదార పాకం).. ఎరుపు, పసుపు, నీలం, కాషాయ రంగులు, ఫ్లేవర్లను కలిపి చేసేస్తున్నారు.

ప్రమాదకర రంగులు

సోడియం బెంటోనైట్, కార్గోరెడ్, రోడమైన్-బి, సింథటిక్ రంగులు కలిపేస్తున్నారు. అలర్జీలు, క్యాన్సర్, నాడీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతినడం, జీర్ణకోశ వ్యాధులు, గుండె, మూత్రపిండాలు, కాలేయం దెబ్బతింటున్నాయి.

కొనకపోవడమే విరుగుడు: నకిలీ ఉత్పత్తులను అరికట్టడం అధికారులకూ కత్తిమీద సామే. అందుకే.. వీటిని కొనకపోవడమే ఏకైక పరిష్కారం. కొనేవాళ్లు లేకపోతే.. తయారుచేసేవాళ్లూ కనుమరుగైపోతారు.

కిలోకు.. వంద మిల్లీగ్రాములే: ప్రముఖ సంస్థల చాక్లెట్లకు వేటికైనా.. కిలో పదార్థానికి వంద మిల్లీగ్రాములు.. సహజసిద్ధ రంగులనే కలపాలి. కానీ.. ఈ నకిలీ జెల్లీలకు.. కృత్రిమ రంగులను విచ్చలవిడిగా కలిపేస్తూ.. చూడగానే తినాలన్పించేలా చేస్తున్నారు. పైగా.. ప్లాస్టిక్ బొమ్మలను ఇస్తూ.. ఆకర్షిస్తున్నారు.

దిమ్మ తిరగాల్సిందే... విజయవాడ భవానీపురంలో గతంలో వెలుగుచూసిన ఓ కల్తీ జామ్ తయారీ యూనిట్‌ను చూసి.. అధికారులే విస్తుపోయారు. కృష్ణా మిక్స్‌డ్ ఫ్రూట్ జామ్, కృష్ణా మ్యాంగో మిక్స్‌డ్ జామ్ పేర్లతో సిద్ధం చేసిన.. వందల బాక్సులు స్వాధీనం చేసుకున్నారు.

★ ఇక్కడ 30 పెద్ద క్యాన్ల నిండా పంచదార, రంగు కలిపిన మిశ్రమం దొరికింది. ప్రమాదకర రంగులు, ఫ్లేవర్లను గుర్తించారు. – ఈనాడు, అమరావతి

వయసు ఎనభై.. స్ఫూర్తి ఇరవై..

ఆయన వయసు 80 ఏళ్లు.. అయినా నడక, పరుగు పోటీల్లో నవ యువకులతో పోటీ పడతారు. కేవలం ఆరోగ్యం కోసం ప్రారంభించిన వ్యాపకం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. మలి వయసులో ఇంటి నాలుగు గోడలకే పరిమితమయ్యే ఎంతో మందికి వయసు ఒక సంఖ్య మాత్రమేనని.. జీవితంతో పోటీపడుతూ నచ్చిన విధంగా విజయాలు సాధించవచ్చని చాటి చెబుతున్నారు.

కనగాల మల్లికార్జునరావు స్వగ్రామం గన్నవరం మండలం బాహుబలేంద్రనిగూడెం. పెద్దఅవుటపల్లిలోని కో-ఆపరేటివ్ బ్యాంకులో ఉద్యోగం చేస్తూ.. మరోవైపు వ్యవసాయం చేసేవారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. 2004లో క్యాన్సర్‌తో భార్య నిర్మలకుమారి మరణానంతరం బాగా కుంగిపోయారు. దీంతో 2008లో పటమటలోని ఆర్టీసీకాలనీకి వచ్చి స్థిరపడ్డారు. నగరంలో ఎస్టీడీ బూత్ ఆపరేటర్‌గా పనిచేశారు. పక్కనే ఉండే వ్యాపారవేత్త శ్రీనివాస్ ఆయనకు ధైర్యాన్ని ఇచ్చి లయోలా కళాశాల మైదానంలో వాకింగ్‌కు తీసుకెళ్లారు. అప్పటి నుంచి రోజూ ఒక గంట వాకింగ్, సాయంత్రం యోగా సాధన చేసేవారు. ఎటువెళ్లినా సైకిల్‌పైనే ప్రయాణం. 2009లో ఉగాది వేడుకల్లో లయోలా మైదానంలో జరిగిన 5 కి.మీ. వాకింగ్ పోటీల్లో మొదటి స్థానంలో నిలిచారు. విజయవాడలో 2016, 2017లో 21 కి.మీ అమరావతి మారథాన్ పోటీల్లో సీనియర్ సిటిజన్ (60+) కేటగిరీలో వరుసగా రెండుసార్లు విజేతగా నిలిచారు. దీనిని 2గంటల 18 నిమిషాల్లో పూర్తి చేశారు.

'జిల్లా మాస్టర్స్ అథ్లెటిక్స్ సంఘంలో 2022లో సభ్యత్వం తీసుకున్నారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో అనేక పతకాలు సాధించి జాతీయ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌కు ఎంపికయ్యారు. ఇప్పటి వరకు 17 పసిడి, ఒక కాంస్యం గెలిచారు. గత నవంబరులో చెన్నైలో జరిగిన ఏషియన్ మాస్టర్స్ అథ్లెటిక్స్‌లోనూ రెండు కాంస్య పతకాలు సాధించారు.

★ ఇప్పటి వరకు తనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని, క్రీడా పోటీలతో సమాజంలో గౌరవం లభిస్తోందని' కనగాల మల్లికార్జునరావు చెబుతున్నారు.

- విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే

అంతులేని... అదృశ్యం!

తప్పిపోయిన వారిలో దొరకని ఆచూకీ

ఈనాడు, అమరావతి

★ సింగ్‌నగర్ యువతి (20).. తన ప్రియుడితో కలసి ఇంటి నుంచి వెళ్లిపోయింది. పెళ్లి చేసుకునేందుకు ఇద్దరూ తిరుపతి వెళ్లారు. ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు కట్టారు. యువకుడి సెల్ టవర్ లొకేషన్ తిరుపతి రావడంతో.. పోలీసులు వెళ్లి ఇద్దరినీ తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు.

★ జగ్గయ్యపేట మండల యువతి (22) కనిపించడం లేదని తల్లిదండ్రులు ఠాణాలో ఫిర్యాదు చేశారు. అదే గ్రామ యువకుడితో కలసి వెళ్లిపోయిందని తేలగా.. వారి సీడీఆర్ ఆధారంగా ఆచూకీ తెలుసుకుని తీసుకొచ్చారు.

	2022	2023	2024	2025
★ తప్పిపోయిన వారు	1,338	1,609	1,214	861
✦ దొరికిన వారు	1,232	1,507	1,116	699
✪ ఆచూకీ దొరకని వారు	106	102	98	162

మహిళలు, బాలికలు అధికం...

తప్పిపోతున్న వారిలో ఎక్కువ మంది మహిళలు, బాలికలే. 2025లో ఇంటి నుంచి వెళ్లిన వారిలో 162 మంది ఆచూకీ దొరకలేదు. వీరిలో 55 మంది మహిళలు, మిగిలిన 11 మంది బాలికలున్నారు. గతంతో పోలిస్తే మెరుగుదల కనిపిస్తోంది. 2024లో 1,214 మంది తప్పిపోగా 1,116 మంది ఆచూకీ లభించింది. చాలాప్రాంతాల్లో 10 వేల సీసీ కెమెరాలు పెట్టారు. వీటిలో నమోదైన దృశ్యాలు, కాల్ డేటా ఆధారంగా పోలీసులు కేసులు ఛేదిస్తున్నారు.

వివిధ కారణాలతో కనిపించకుండా పోతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇందులోనూ ఆచూకీ తెలియని వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటోంది. కూటమి ప్రభుత్వం కొలువుదీరాక సాంకేతిక పద్ధతులను ఉపయోగించి తక్కువ సమయంలోనే మిస్సింగ్ కేసులను ఛేదిస్తున్నారు. కనిపించకుండాపోయిన వారిలో మహిళలతోపాటు పురుషులూ ఉండడం గమనార్హం. నగర కమిషనరేట్‌లో ఈ కేసులు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ ఏడాది ఇప్పటికి 861 కేసులు నమోదవగా.. వీరిలో 55 మంది మహిళల వివరాలు తెలియలేదు. గత ఏడాదితో పోలిస్తే ఇది తగ్గింది.

దాదాపు ప్రేమను తిరస్కరించినవే...

☆ తప్పిపోతున్న కేసుల్లో ప్రధానంగా కుటుంబ కలహాలే కారణం. తల్లిదండ్రుల మధ్య సఖ్యత లేమి, పిల్లల ఆలన కొరవడటం, దురలవాట్లకు గురై ఇంటి నుంచి పారిపోతున్నారు. ఇది యుక్త వయస్కుల్లో ఎక్కువగా ఉంది. ☆ ప్రేమ వ్యవహారమూ కారణమే. ఇది యువతుల్లో ఎక్కువగా ఉంది. ఇంట్లో వారు ప్రేమను తిరస్కరించడంతో బయటకెళ్లి పెళ్లి చేసుకుంటున్నారు. ☆ వివాహేతర సంబంధాలూ గణనీయంగా ఉంటున్నాయి. పలువురు మోసగాళ్ల బారిన పడి గృహిణులు వెళ్లిపోతున్నారు. ఇలాంటి వారి జాబితాలో పురుషులూ ఉన్నారు.

జల రవాణా వెలుగులు ఇక్కడే!

పెడన మండలం కమలాపురం లాకులకు ఓ ప్రత్యేకత ఉంది. బంటుమిల్లి ప్రధాన కాలువలో లాంచీలు, పడవల్లో 1910-1970 మధ్య జల రవాణా సాగింది. ఆ తర్వాత రోడ్డు మార్గాలు దశల వారీగా అందుబాటులోకి రాగా నిరాదరణకు గురైంది. కౌతవరంలోని పుల్లేరు నుంచి బంటుమిల్లి ప్రధాన కాలువ 65 కి.మీ పెడన, బంటుమిల్లి, కృత్తివెన్ను మండలాల మీదుగా కృత్తివెన్నులోని లక్ష్మీపురం వరకు ప్రవహిస్తుంది. దీని పరిధిలో లక్ష ఎకరాలు సాగులో ఉన్నాయి. అప్పట్లో రైతులు పంటలను తరలించడం, ఈ ప్రాంత ప్రజల రాకపోకలకు జల రవాణా ఏకైక మార్గంగా ఉండేది. గుడ్లవల్లేరు, పామర్రుల మీదుగా విజయవాడ వరకు లాంచీల రాకపోకలు సాగేవి. కమలాపురానికి చెందిన కొట్టే వీర బాపనయ్య, తిక్కిశెట్టి రంగారావు, తోట వెంకట్రావులు పడవలు, లాంచీలను నడిపేవారని ఆ గ్రామ ఉప సర్పంచి కొట్టే నారాయణరావు గుర్తు చేశారు. లాంచీల రాకపోకలు రాత్రుళ్లు కూడా సాగేలా కాలువపై కమలాపురం, మల్లేశ్వరం, లక్ష్మీపురం లాకుల వద్ద లస్కర్లు స్తంభంపై లాంతరు వెలిగించి ఉంచడంతో లాంచీల చోదకులు సమీపంలో లాకు ఉందని గుర్తించేందుకు అనువుగా ఉండేది. కమలాపురం లాకుల్లో ఇప్పటికీ ఈ ఇనుప లాంతరు స్తంభం చెక్కు చెదరకుండా గత స్మృతికి చిహ్నంగా నిలిచింది. – పెడన, న్యూస్‌టుడే



ICAR - CENTRAL INSTITUTE FOR RESEARCH ON COTTON TECHNOLOGY
(Indian Council of Agricultural Research)
Adenwala Road, Matunga, Mumbai 400 019.
వాక్-ఇన్-ఇంటర్వ్యూ
ఐకార్ - సిర్కాట్ (ICAR-CIRCOT) (భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి - పత్తి సాంకేతిక పరిశోధనా కేంద్రం) ముంబై ప్రధాన కార్యాలయం మరియు దాని ప్రాంతీయ కేంద్రాల్లో యంగ్ ప్రొఫెషనల్స్-I (YP-I) కోసం మొత్తం ఎనిమిది (8) కాంట్రాక్టు పదవుల భర్తీకి వాక్-ఇన్-ఇంటర్వ్యూ, (హైబ్రిడ్ మోడ్) 30/12/2025 తేదీన ఉదయం 11:00 గంటల నుండి ఐకార్-సిర్కాట్ (ICAR-CIRCOT), ముంబైలో నిర్వహించబడుతుంది.
అర్హత, వేతనం, వయోపరిమితి, ఇంటర్వ్యూ, తేదీ & సమయం మొదలైన పూర్తి వివరాల కోసం అభ్యర్థులు ఐకార్-సిర్కాట్ (ICAR-CIRCOT) వెబ్‌సైట్‌ను సందర్శించవలసిందిగా కోరబడుతున్నారు: https://circot.icar.gov.in
Sd/- Senior Administrative Officer

ఇ-చలానా.. తేలని లెక్క చానా!

చెల్లించకపోతే తప్పవు కష్టాలు

విజయవాడ నేరవార్తలు, న్యూస్‌టుడే

నో పార్కింగ్ వద్దే వాహనం నిలుపుతారు. ట్రాఫిక్ పోలీస్ లేరు కదాని సిగ్నల్ జంప్ చేస్తారు. ఎవరూ చూడడం లేదని వన్‌వే లోకి దూసుకుపోతారు. అయితే ఎవరు చూడకపోయినా.. కెమెరా కన్ను చూస్తోందని తెలియదు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వారిని ఆపి ఒకప్పుడు కేసులు నమోదు చేసేవారు. ఇప్పుడా పరిస్థితి మారింది. కొన్ని చోట్ల సీసీ కెమెరాలు ఆటోమెటిక్‌గా ఉల్లంఘనలను ఫొటోలు తీసి ఇ-చలానాలు పంపిస్తుంటే.. మరి కొన్ని చోట్ల పోలీసులు చరవాణిలో ఫొటోలు తీస్తుంటారు. వాటికి తగ్గట్టుగా జరిమానాలు విధిస్తుంటారు. ఒక్కసారి ఇ-చలానా పడితే దాన్ని తప్పక కట్టాల్సిందే. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్‌లో ట్రాఫిక్ పోలీసులు నమోదు చేసిన ఇ-చలానాలు వేలల్లో పెండింగ్‌లో ఉన్నాయి. ఇక చెల్లించాల్సిన సొమ్ము రూ.కోట్లల్లోనే. విజయవాడలోని 5 ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్లు, ఇబ్రహీంపట్నం, జగ్గయ్యపేట, నందిగామ పీఎస్‌ల పరిధిలో అధికారులు ఇ-చలానాలు నమోదు చేస్తున్నారు. వీటిలో జరిమానాల సొమ్ము సగం వరకు వసూలు కాక పెండింగ్‌లో ఉంది.

గడువు ఇవ్వరు..

ఇ-చలానా నమోదు కాగానే వాహన యజమాని చరవాణికి సందేశం వస్తుంది. కొంత మంది చూసినా పట్టించుకోరు. మరికొందరు నంబర్లు మార్చేస్తుంటారు. అలాంటి వారికి మెసేజ్ వచ్చినా తెలియదు. వారి వాహనంపై చలానాలు పెండింగ్‌లో ఉన్నాయని పోలీసులు ఆపినప్పుడే తెలుస్తుంది. పెద్ద మొత్తంలో పెండింగ్‌లో ఉంటే.. పోలీసులు వాహనాన్ని స్వాధీనం చేసుకుంటారు. గతంలో 90 రోజులు గడువు ఇచ్చేవారు. ఇప్పుడు ఆ గడువు లేదు.

వాహన సేవలు కట్

వాహనంపై చలానాలు పెండింగ్‌లో ఉంటే వాహన సంబంధిత సేవలు నిలిచిపోతాయని రవాణాశాఖ అధికారులు చెబుతున్నారు. కొంత మంది ఫైనాన్స్‌లో వాహనం కొనుగోలు చేస్తారు. ఫైనాన్స్ క్లియర్ అయిన తర్వాత తమ పేరు మీద మార్చుకోవాలంటే కుదరదు. పెండింగ్ చలానాలు కడితేనే పేరు మారుతుంది. ఇక రెన్యువల్, చిరునామా మార్పు, పన్ను చెల్లింపు... ఈ సేవలన్నీ నిలిచిపోతాయి. చలానాలన్నీ క్లియర్ అయిన తర్వాతే ఈ సేవలు అందుబాటులోకి వస్తాయి. వాహన యజమానులూ.. ఇక జర భద్రం అంటున్నారు ట్రాఫిక్ పోలీసులు, రవాణాశాఖ అధికారులు.

ఏడాది	కేసులు	విధించిన జరిమానా (రూ.)	చలానాలు వేసింది	కట్టిన సొమ్ము	పెండింగ్ చలానాలు	చెల్లించాల్సిన జరిమానా (రూ)
2024	1,41,980	6,53,57,120	59,026	2,59,63,180	82,954	3,93,93,940
2025	2,16,188	12,73,96,150	1,43,627	6,82,12,190	72,561	5,91,83,960

వ్యాపారులకే సంపత్తి

సీసీఐ కొనుగోళ్లలో అక్రమాలు..

నందిగామ, పెనుగంచిప్రోలు, న్యూస్‌టుడే

నందిగామ మార్కెట్టు యార్డులో పత్తి అమ్మడానికి 72 మంది రైతులు స్లాట్ బుకింగ్ నిమిత్తం పేర్లు నమోదు చేశారు. యార్డు అధికారులు కొన్ని రోజులుగా కపాస్ కిసాన్ యాప్‌లో స్లాట్ బుక్ చేసేందుకు ప్రయత్నించినా దొరకట్లేదు. ఇదే సమయంలో బయట వ్యాపారులు తమ అనుకూలుర పేరుతో క్షణాల్లో స్లాట్ బుక్ చేసి లారీల కొద్దీ పత్తి అమ్మేస్తున్నారు. దీనిపై ప్రజాప్రతినిధులు, మార్కెటింగ్ ఉన్నతాధికారులు పట్టించుకోవట్లేదు. సీసీఐ ఉన్నతాధికారులు బరిలో దిగితేనే గుట్టు వీడేది.

సీసీఐ పత్తి కొనుగోలుకు స్లాట్ బుకింగ్ సమాచారం రైతులకు తెలియడం లేదు. అదే సందర్భంలో స్లాట్ ఓపెన్ చేసే సమాచారాన్ని వ్యాపారులకు మాత్రం బయ్యర్లు తెలుపుతున్నారు. అప్పటికే సిద్ధంగా ఉంటూ స్లాట్ బుక్ చేసి అమ్ముకుంటున్నారు. తక్కువ ధరకు కొనుగోలు చేసి మద్దతు ధరకు విక్రయించి లాభాలు పొందుతున్నారు.

యార్డుల వారీగా ఇలా.. జిల్లాలో కొనుగోలు కేంద్రాలు అలంకారంగా మారాయి. బుధవారానికి యార్డుల వారీగా మైలవరం 44,000, నందిగామ 35,000, కంచికచర్ల 33,000, గంపలగూడెం 24,000, జగ్గయ్యపేట 2,000 క్వింటాళ్ల పత్తిని సీసీఐ కొంది. గుంటూరులోని జిన్నింగ్ మిల్లుల వద్దకు తీసుకెళ్లిన పత్తినే కొనుగోలు చేశారు.

పత్తి లోడింగ్..

వారికే లబ్ధి.. నాణ్యత బాగాలేదని రైతుల వద్ద కొనుగోలు చేయని సీసీఐ.. వ్యాపారులు తీసుకెళితే మాత్రం ఎలా ఉన్నా తీసుకుంటున్నారు. ఇదే వ్యాపారులకు అనుకూలంగా మారింది. సీసీఐ మద్దతు ధర క్వింటా రూ.8110 ఉంది. వ్యాపారులు క్వింటా రూ.6300 లోపు కొని సీసీఐకి మద్దతు ధరకు అమ్ముకుంటున్నారు. ఇలా వ్యాపారులు క్వింటాకు రూ.వెయ్యి నుంచి రూ.1500 వరకు లబ్ధి పొందుతున్నారు.

సందర్భమేదైనా ఈనాడు ను చేసుకోండి వేదిక
మీ బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు
ఈనాడులో ప్రకటనల ద్వారా తెలియజేయండి

ప్రకటనల కొరకు సంప్రదించండి: 98496 97616

(c) eenadu

గాంధీ, నెహ్రూ జీవిత చరిత్రలతో స్ఫూర్తి పొందాలి

'విద్యార్థికో పుస్తకం, పుస్తకానికో విద్యార్థి' వినూత్న కార్యక్రమం

గవర్నర్‌పేట, న్యూస్‌టుడే : మహాత్మాగాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ జీవిత చరిత్రలు చదివి విద్యార్థులు స్ఫూర్తి పొందాలని అవనిగడ్డ శాసన సభ్యుడు మండలి బుద్ధప్రసాద్ సూచించారు. పుస్తకాలకు దూరమవుతున్న నేటి తరాన్ని పుస్తక పఠనం వైపు మళ్లించేందుకు ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పునర్వికాస వేదిక, విజయవాడ పుస్తక మహోత్సవ కమిటీ సంయుక్తంగా కార్యక్రమం చేపట్టింది. 'విద్యార్థికో పుస్తకం, పుస్తకానికో విద్యార్థి' పేరుతో విద్యార్థులను సామూహిక పుస్తక పఠనం చేయించే కార్యక్రమం శుక్రవారం గవర్నర్‌పేటలోని విజయవాడ పుస్తక మహోత్సవ గ్రంథాలయంలో నిర్వహించారు. మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ.. పంచతంత్ర కథలు పుస్తకం ప్రచురించి ఉంచిందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పుస్తక పఠనాన్ని నిత్యకృత్యంగా అలవాటు చేసుకోవాలని కోరారు. దానికి అందించిన మనల భారతదేశానికి నని కొనియాడారు. పుస్తక పఠనంతో విజ్ఞానం, ఆలోచనా శక్తి పెరుగుతుందని చెప్పారు. ప్రతి విద్యార్థి పుస్తక పఠనాన్ని ఒక అలవాటుగా చేసుకోవాలని సూచించారు. గ్రంథాలయ పరిషత్ ఛైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు మాట్లాడుతూ.. ప్రభుత్వం విద్యార్థుల కోసం గ్రంథాలయాల్లో వేలాది పుస్తకాలను అందుబాటులో ఉంచిందని తెలిపారు. రాష్ట్ర అరసం ప్రధాన కార్యదర్శి వల్లూరి శివప్రసాద్ మాట్లాడుతూ.. పిల్లల్లో పఠనాసక్తిని కలిగించేందుకు గ్రంథాలయ పునర్వికాస వేదిక రాష్ట్ర వ్యాప్తంగా ఏడాది పాటు లక్ష పుస్తకాలను పంపిణీ చేస్తోందని తెలిపారు. పంచతంత్ర కథలు, గాంధీ, నెహ్రూ జీవిత చరిత్రల పుస్తకాలను ఆవిష్కరించి.. విద్యార్థులకు పంపిణీ చేశారు. పుస్తక పఠనం ప్రాధాన్యతను వివరిస్తూ డాక్టర్ బేతవోలు రామబ్రహ్మం రాసిన పాటలను రామకృష్ణానంద చక్కగా ఆలపించారు. వీటిని యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశారు. కార్యక్రమంలో విజయవాడ పుస్తక మహోత్సవ కమిటీ అధ్యక్షుడు మనోహర్‌నాయుడు, గ్రంథాలయ పునర్వికాస ఉద్యమ కోకన్వీనర్ బి.జయప్రకాశ్, కె.లక్ష్మయ్య, ఎస్.వి.నారాయణ, కొప్పర్తి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

పంచతంత్ర కథల పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న మండలి బుద్ధప్రసాద్, శివప్రసాద్, కోటేశ్వరరావు, మనోహర్‌నాయుడు, జయప్రకాశ్

బ్రాయిలర్ ధరలు (కిలో రూ.ల్లో)

నెక్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర -120 రిటైల్ ధర 147 చికెన్ విత్ స్కిన్ - 213, చికెన్ స్కిన్‌లెస్ - 243. అమరావతి పౌల్ట్రీ ఫార్మర్స్ & ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర - 139, 148, 159 చికెన్ విత్ స్కిన్ - 264 చికెన్ స్కిన్‌లెస్ - 274.

అధిక జీతాలకు ఆశపడి వచ్చి ఇరుక్కుపోయాం

సిట్, ఎక్సైజ్ విచారణలో నకిలీ మద్యం నిందితులు వెల్లడి

ఈనాడు - అమరావతి

'మాది పేద కుటుంబం. పొట్ట కూటి కోసం జనార్దనరావు వద్ద పనిలో చేరాం. రెట్టింపు జీతం ఇస్తానని ఆశ చూపించాడు. చట్ట విరుద్ధమని తెలిసినా.. డబ్బులు వస్తున్నాయని పని చేశామని' నకిలీ మద్యం కేసులో సిట్, ఎక్సైజ్ పోలీసుల కస్టడీ విచారణలో నిందితులు వాపోయారు. రెండో రోజు శుక్రవారం విజయవాడలోని తూర్పు ఎక్సైజ్ స్టేషన్‌లో సయ్యద్ హాజీ (ఏ5), కట్టా రాజు (ఏ6), మిథున్ దాస్ (ఏ9), అంతోని (ఏ10)లను విచారించారు.

ములకలచెరువులో రాజు పర్యవేక్షణ.. జనార్దనరావు (ఏ1), జగన్మోహన్‌రావు (ఏ2)లు మీకు ఎలా పరిచయం.. నకిలీ మద్యం తయారీలో మీ పాత్ర ఏంటని? పోలీసులు కట్టా రాజును ప్రశ్నించారు. తాను గతంలో ఇబ్రహీంపట్నంలోని ఏఎన్‌ఆర్ బార్, కిరాణా దుకాణంలో పదేళ్లు పనిచేసి మానేసినట్లు వివరించాడు. ఈ ఏడాది ఏప్రిల్‌లో తనను జనార్దనరావు పిలిచి, ములకలచెరువులో నకిలీ మద్యం యూనిట్ పెడుతున్నట్లు.. అక్కడకు వెళ్లి పర్యవేక్షణ బాధ్యతలు చేపట్టాలని.. ఇందుకు అధిక జీతం ఇస్తానని ఆశచూపాడని చెప్పాడు. జీతం ఎక్కువనే ఆశతో ములకలచెరువు వెళ్లానని వివరించాడు. పాత దాబాను అద్దెకు తీసుకుని నకిలీ మద్యం తయారీకి తగ్గట్టుగా పనులు చేపట్టామన్నాడు. బెంగళూరు నుంచి బాలాజీ తెచ్చిన స్పిరిట్‌ను తాను తీసుకువెళ్లేవాడినని.. అనంతరం అక్కడే బ్లెండింగ్ చేసి తిరిగి బాలాజీ వెళ్లేవాడని చెప్పాడు. జనార్దనరావు చెప్పినట్లు బాలాజీ, అతని కుమారుడు సుదర్శన్‌కు చెల్లింపులు చేసేవాడిని. ఎవరెవరికి ఎంతెంత చెల్లించిందీ ప్రత్యేక పుస్తకంలో రాసుకునే వాడినని రాజు వెల్లడించాడు. నకిలీ మద్యాన్ని సీసాల్లోకి నింపి.. మద్యం, బెల్టు దుకాణాలకు సరఫరా చేసేవాడినన్నాడు.

పార్శిళ్లలో వచ్చే అక్రమ మద్యం క్యాన్ల రవాణా... తమది పెద్ద కుటుంబమనీ, తనకు ఇంకా పెళ్లి కాలేదనీ.. పొట్ట చేతబట్టుకుని ఇబ్రహీంపట్నం వచ్చానని రాజు చెప్పాడు. తాను గతంలో జనార్దనరావు బార్‌లో పనిచేసిన సమయంలో దాబాకు వచ్చినప్పుడు జీతం ఇస్తానని జనార్దనరావు చెప్పడంతో అంగీకరించానన్నాడు. హైదరాబాద్ నుంచి వచ్చే అక్రమ మద్యం క్యాన్లను పార్శిల్ ద్వారా ఇబ్రహీంపట్నంలో రాజు అందుకునేవాడు. పాత ఏఎన్‌ఆర్ బార్‌కు తరలించేవాడు. అక్కడ సీసాల్లోకి నింపి బార్‌లో విక్రయించేవారు. నకిలీ మద్యం తయారీ కోసం రెండుసార్లు బాలాజీ ఇబ్రహీంపట్నం వచ్చేవాడని హాజీ పోలీసులకు చెప్పాడు. ప్రతిసారి 15 క్యాన్లను బాలాజీ తెచ్చిచ్చేవాడని, ఇబ్రహీంపట్నంలో బాలాజీ స్పిరిట్, క్యారమెల్, ఎసెన్స్ కలిపేవాడని వివరించాడు.

☛ ఒడిశా నుంచి ఉపాధి కోసం వచ్చి.. బార్, కిరాణా దుకాణంలో పని చేశామని మరో ఇద్దరు నిందితులు తెలిపారు. వీరిని జనార్దనరావు ములకలచెరువు పంపగా.. అక్కడ నకిలీ మద్యం తయారీ, సీసాలను మద్యం దుకాణాలకు తరలించామని వెల్లడించారు.

వేతనాలు పెంచాలని ధర్నా

గాంధీనగర్, న్యూస్‌టుడే : అంగన్‌వాడీలకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు టి.గజలక్ష్మి, ఎన్.సి.హెచ్.సుప్రజ డిమాండ్ చేశారు. శుక్రవారం ధర్నా చౌక్‌లో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో వారు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల 4687 మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మారుస్తూ జీవో ఇవ్వడం అభినందనీయమన్నారు. అన్ని యాప్‌లను కలిపి ఒకే యాప్‌గా మార్చాలని, గ్రాట్యుటీ అమలుకు మార్గనిర్దేశకాలు రూపొందించాలని, 164 సూపర్‌వైజర్ల పోస్టులు భర్తీ చేయాలని కోరారు. ప్రీ స్కూళ్లను బలోపేతం చేయడంతో పాటు పిల్లలకు తల్లి వందనం పథకాన్ని అమలు చేయాలని, మెనూ ఛార్జీలు పెంచాలని, ఉచితంగా గ్యాస్ సరఫరా చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ కోశాధికారి ఎస్.జైనీ రత్నకుమారి, అధిక సంఖ్యలో అంగన్‌వాడీలు పాల్గొన్నారు.

హాజరైన అంగన్‌వాడీలు

'చౌకగా భూములు కట్టబెట్టడం తగదు'

గవర్నర్‌పేట, న్యూస్‌టుడే : నగరంలో అభివృద్ధి పేరుతో భూకుంభకోణాలు, భారీ అవినీతికి తెరలేపారని సీపీఎం నాయకులు ఆరోపించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సిహెచ్.బాబూరావు, రాష్ట్ర కమిటీ సభ్యుడు దోనేపూడి కాశీనాథ్‌లు శుక్రవారం గవర్నర్‌పేటలోని శ్రీశ్రీభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. ప్రజల ఆస్తులకు రక్షణ కల్పిస్తామన్న హామీతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం.. సర్కారు భూములను బడా సంస్థలకు ధారాదత్తం చేసేందుకు పూనుకుందని విమర్శించారు. నగరాన్ని అమ్మకానికి పెట్టిందన్నారు. లీజుల పేరుతో రూ.5,525 కోట్ల విలువైన భూములను బడా కంపెనీలకు కట్టబెట్టారని, మరో 13 ఎకరాలను కబ్జా చేశారని ఆరోపించారు. వీటి మొత్తం విలువ రూ.5,824 కోట్లు ఉంటుందన్నారు. రూ.4,600 కోట్ల విలువైన భవానీఐలాండ్‌ను లీజుకు ఇస్తున్నారని.. లీజుకు పది ఎకరాలే అని చెప్పి.. మొత్తం 230 ఎకరాలు ధారాదత్తం చేస్తున్నారన్నారు. రూ.400 కోట్ల విలువైన పాత బస్టాండ్ స్థలాన్ని లులు మాల్‌కు కట్టబెట్టారని ఆరోపించారు. మున్సిపల్ ఎంప్లాయీస్ కాలనీలోని 1000 గజాల స్థలాన్ని రాఘవేంద్ర మఠం పేరుతో ఇచ్చేశారని దుయ్యబట్టారు. గొల్లపూడిలోని 30 ఎకరాల స్థలంపై పెద్దల కన్ను పడిందన్నారు. బరంపార్క్‌లోని హరిత రిసార్ట్స్‌ను ప్రైవేటీకరించే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. పైగా స్టాంప్ డ్యూటీ మినహాయింపు, జీఎస్టీ వెనక్కి ఇవ్వడం, కరెంట్ ఛార్జీలు తగ్గింపు రాయితీలు ఇవ్వడం చూస్తుంటే.. ఇదో పెద్ద అవినీతి కుంభకోణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే భవానీ ఐలాండ్ ప్రైవేటీకరణ ఆపాలని, లులు మాల్‌కు కట్టబెట్టే జీవో 137ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. శాతవాహన కళాశాల స్థలాన్ని స్వాధీనం చేసుకుని ప్రభుత్వం నడపాలని, ఎస్‌ఆర్‌ఆర్ కళాశాల స్థలాన్ని పరిరక్షించాలని కోరారు. జోజినగర్ బాధితులకు న్యాయం చేయాలని సీపీఎం డిమాండ్ చేసింది.



జీవో ప్రతి చూపుతున్న బాబూరావు. పక్కన కాశీనాథ్

రాయితీపై మురుగు శుద్ధి వాహనాలు

ఎన్టీఆర్ కలెక్టరేట్, న్యూస్‌టుడే : సఫాయి కర్మచారీలకు రాయితీపై ఎన్.ఎస్.కె.ఎఫ్.డి.సి. పథకం కింద ఎనిమిది మురుగు శుద్ధి (సెప్టిక్ ట్యాంకు క్లీనింగ్) వాహనాలు మంజూరు చేయడానికి దరఖాస్తుల దాఖలు గడువును ఈనెల 20వ తేదీ వరకు పొడిగించినట్లు జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ షేక్ షాహిద్ బాబు శుక్రవారం తెలిపారు. ఒక్కో వాహనం విలువ రూ.31,67,326లు ఉండగా, ఇందులో రూ.14,16,831.50లు రాయితీగా వస్తుంది, మిగతా రూ.17,50,494.50లను ఎన్.ఎస్.కె.ఎఫ్.డి.సి. రుణంగా పొందవచ్చన్నారు. అయిదుగురు కలిసి ఒక గ్రూపుగా ఏర్పడాలి. ప్రతి సభ్యుడూ సఫాయి కర్మచారి వృత్తిదారుడై ఉండాలి. ఒకరికి హెవీ మోటార్ వాహన డ్రైవింగ్ లైసెన్సు ఉండాలి. రుణంగా పొందిన మొత్తాన్ని రూ.33,064ల చొప్పున 72 నెలల వాయిదాల్లో చెల్లించాలి. దరఖాస్తులను నేరుగా ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో అందజేయాలి. ఇతర వివరాలకు చరవాణి నంబరు 96520 57244లో సంప్రదించాలని ఆయన సూచించారు.

ధర వరలు

వంకాయలు-20/30, టమాటా-30, బెండ-44, పచ్చిమిర్చి-40, కాకర-40, బీర-44/50, క్యాలీఫ్లవర్-22/25, క్యాబేజి-24, క్యారెట్-44, దొండ-38, బంగాళదుంప-28, ఉల్లిపాయలు-22, గోరుచిక్కుళ్లు-48, దోస-32, సొర-15/20, పొట్ల-35, అరటికాయ-7/8, చామదుంప-26, అల్లం-80, మునగ-20/18, ఆకు కూరలు (కట్ట)-3, కంద-40, బీట్ రూట్-38, కీరదోస-32, బీన్స్-82/90, క్యాప్సికమ్-66, చింతకాయలు-60, నిమ్మ (డజను)-24/18, కొత్తిమీర-8/15, పుదీనా-5/15, ముల్లంగి-10, పచ్చిమామిడి-20/22 (చిన్నవి). నగరంలోని రైతుబజార్లలో ఈ ధరలు (రూ.ల్లో) వర్తిస్తాయి. **- ఎన్టీఆర్ కలెక్టరేట్, విజయవాడ**

గృహ గ్యాస్.. వ్యాపారానికి వినియోగం

రూ.11,000 జరిమానా విధింపు

ఎన్టీఆర్ కలెక్టరేట్: గృహ వినియోగానికి నిర్దేశించిన గ్యాస్ సిలిండర్‌ను వ్యాపార అవసరాలకు వాడిన నేపథ్యంలో రూ.11,000 జరిమానా విధిస్తూ జేసీ ఎస్.ఇలక్కియా ఆదేశాలు జారీ చేశారు. నగరంలోని కలెక్టరేట్‌లో పౌరసరఫరాల కేసులకు సంబంధించిన కోర్టును ఆమె శుక్రవారం నిర్వహించారు. చౌక ధరల దుకాణం నుంచి రేషన్ బియ్యాన్ని అక్రమంగా రవాణా చేసేందుకు వినియోగించిన ఒక వాహన యజమానికి రూ.5,000, రేషన్ బియ్యంతో అక్రమంగా వ్యాపారం చేసిన వారికి రూ.58,000 జరిమానా విధించారు. దాడుల్లో అధికారులు స్వాధీనం చేసుకున్న సుమారు 133 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పగిస్తూ జేసీ ఉత్తర్వులు జారీ చేశారు.

క్రైస్తవుల అభ్యున్నతికి చంద్రబాబు కృషి

మాట్లాడుతున్న స్వామిదాసు, క్రిస్టియన్ సెల్ నాయకులు

పటమట: రాష్ట్రంలో క్రైస్తవుల అభ్యున్నతికి సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని తెదేపా క్రిస్టియన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఈటె స్వామిదాసు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం జిల్లాల వారీగా రూ.2 లక్షల చొప్పున నిధులు విడుదల చేసిన సందర్భంగా సీఎం చంద్రబాబుకు స్వామిదాసు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం గురునానక్ కాలనీలోని ఎన్టీఆర్ భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వంలో క్రైస్తవులు, పాస్టర్లకు అనేక సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. గత వైకాపా ప్రభుత్వం క్రిస్టియన్ కార్పొరేషన్‌ను నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. అప్పుడు క్రిస్మస్ వేడుకలకు జిల్లాకు రూ.30 వేలు మాత్రమే ఇచ్చిందని ఆరోపించారు. నాయకులు చాట్ల రాజశేఖర్, మాధవ పాల్, బి.సురేష్, డేవిడ్ చక్రవర్తి, పరిశపోగు రాజేష్, మాదిగాని గురునాథం పాల్గొన్నారు.

91.9FM Vijayawada

ఈఎఫ్ఎమ్ కార్యక్రమాలు శనివారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ. 5 - ఉ. 7
ఈ-మార్నింగ్స్	ఉ. 7 - ఉ. 11
నువ్వా నేనా	ఉ. 11 - మ. 2
సత్యభామ	మ. 2 - సా. 5
కాలేజి స్టైల్	సా. 5 - రా. 9
ఈఎఫ్ఎం సరాగాలు	రా. 9 - రా. 11
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా. 11 - తె. 5

/Eenadufm

For Advertising on Eenadu FM Contact 8008003297

బైక్‌ను ఢీకొన్న కారు.. మెకానిక్ మృతి



శ్రీనివాసరావు (పాతచిత్రం)

నందిగామ: నందిగామ మండలం మునగచర్ల అడ్డరోడ్డు వద్ద విజయవాడ-హైదరాబాద్ హైవేపై బైక్‌ను కారు ఢీకొట్టడంతో ట్రాక్టర్ మెకానిక్ మృతిచెందాడు. నందిగామ సీఎం రోడ్డులో నివాసం ఉండే చలమల శ్రీనివాసరావు(52) అనే ట్రాక్టర్ మెకానిక్.. శుక్రవారం ఉదయం పెనుగంచిప్రోలు మండలం తోటచర్ల గ్రామానికి బైక్‌పై వెళ్లాడు. తిరిగి నందిగామకు వస్తుండగా మునగచర్ల అడ్డరోడ్డు వద్ద వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో అతడికి తీవ్ర గాయాలు కాగా నందిగామ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అనంతరం విజయవాడకు తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతిచెందాడు. శ్రీనివాసరావుకు భార్య లక్ష్మి, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ప్రమాద ఘటనపై ఎస్సై మహతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

SHRIRAM Finance

శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్

ఆఫీస్ చిరునామా: 29-37-141, 2వ ఫ్లోర్, రామ మందిరం దగ్గర, ఏలూరు రోడ్డు, విజయవాడ - 520002

(సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్ 2002 యొక్క 8 (6) రూలు క్రింద 30 రోజులు అయిన తర్వాత అమ్మకాన్ని తెలుపుతూ ఋణగ్రహీతకు ఇవ్వబడిన ఉద్దేశిత అమ్మకం ప్రకటన

ఋణగ్రహీతలు/హామీదారుల వివరములు : 1. రామకృష్ణారావు పలగాని, తండ్రి : పి. నాగేశ్వరరావు, వృత్తి : శ్రీ రామకృష్ణ పౌల్ట్రీ ఫార్మ్స్, నివాసం : డి.నెం.3-3, బందిలదొడ్డి బజారు, విస్సన్నపేట, కృష్ణాజిల్లా-521215. **2. పి. నాగమణి,** భర్త: పి. రామకృష్ణారావు, నివాసం : డి.నెం.3-3, బందిలదొడ్డి బజారు, విస్సన్నపేట, కృష్ణాజిల్లా-521215. **3. పి. శ్రీనివాస్ కళ్యాణ్,** తండ్రి : పి. రామకృష్ణారావు, నివాసం : డి.నెం.3-3, బందిలదొడ్డి బజారు, విస్సన్నపేట, కృష్ణాజిల్లా-521215. **4. పి. శ్రీహరి ప్రకాష్,** తండ్రి : పి. రామకృష్ణారావు, నివాసం : డి.నెం.3-3, బందిలదొడ్డి బజారు, విస్సన్నపేట, కృష్ణాజిల్లా-521215. **5. ఎస్. మధు మోహనరావు,** తండ్రి : సీతారామయ్య, నివాసం: ఇ.నెం.2-14/సి, కోడూరు, జి.కొండూరు మండలం, కృష్ణాజిల్లా-521230.

సర్/మేడమ్,

విషయం : 2002 సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) నిబంధనలుతో చదువుకొనేలా 2002 సెక్యూరిటైజేషన్ మరియు రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ మరియు ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం ద్వారా ఋణదాతకు బకాయిపడిన మొత్తాలను వసూలు చేయుటకు ఋణగ్రస్తులగు : **శ్రీ పలగాని శ్రీనివాస్ కళ్యాణ్ & పలగాని శ్రీహరి ప్రకాష్ లకు** చెందిన ఆస్తుల అమ్మకం గురించి నిర్దేశించిన అమ్మకం ప్రకటన.

సూచిక : ఋణ ఒప్పంద నెం. NUZVDTF1703300003

ఇందుమూలముగా తెలియజేయడమేమనగా "శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ లిమిటెడ్" ఎన్‌సిఎల్‌టి చెన్నై వారి ఉత్తర్వు ప్రకారం "శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ లిమిటెడ్" తో విలీనం కాబడింది. ఇటీవల "శ్రీరామ్ ఫైనాన్స్ ట్రాన్స్‌పోర్ట్ లిమిటెడ్" గా మార్పు చెందింది. ఇది తేది.30-11-2022 నుంచి పేరు మార్పుకు సంబంధించిన సర్టిఫికేట్ ఆఫ్ ఇన్ కార్పొరేషన్ తేది.30-11-2022 ద్వారా మార్పు చెందింది. దీని రిజిష్టర్డు కార్యాలయం : శ్రీ టవర్స్, ప్లాట్ నెం.14ఎ, దక్షిణ దిశ, ఇండస్ట్రియల్ ఎస్టేటు, గిండీ, చెన్నై - 600032 మరియు మన కార్యాలయం ఉన్న చోటు : శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్, డోర్ నెం.29-37-141, 2వ అంతస్తు, రామ మందిరం దగ్గర, ఏలూరు రోడ్డు, విజయవాడ - 520002 మరియు నూజివీడులో బ్రాంచి కార్యాలయం గలదు. (ఇక నుంచి కంపెనీగా/ ఋణదాతగా పిలవబడేది).

సెక్యూర్డ్ ఋణదాత - శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ వారు సెక్యూరిటైజేషన్ మరియు రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ మరియు ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం 2002 లోని సెక్షన్ 13(2) క్రింది **తేది.07.05.2022**న జారీ చేసిన డిమాండ్ నోటీసుతో పేర్కొన్న **తేది.07.05.2022** నాటికి బకాయి మొత్తం **రూ.1,09,89,634/-** (అక్షరాల ఒక కోటి తొమ్మిది లక్షల ఎనభై తొమ్మిది వేల ఆరు వందల ముప్పై నాలుగు రూపాయలు మాత్రమే) తో పాటు ఇటీవల వడ్డీ/ఖర్చులు మొత్తాన్ని నిర్దేశించిన కాలపరిమితిలోగా మీరు చెల్లించవలెను. మీరు సదరు నోటీసులో నిర్దేశించిన కాలపరిమితిలోగా బకాయి మొత్తాన్ని చెల్లించనందున అధీకృత అధికారి, శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ వారు 2002 సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) నిబంధనలులోని నిబంధన 8తో చదువుకొనేలా చట్టంలోని సెక్షన్ 13(4) క్రింద సెక్యూర్డ్ స్థిరాస్తులను **తేది.22.10.2022**న లాంఛనంగా స్వాధీనం చేసుకొనిరి. మరియు మా యొక్క కార్య నిర్వాహకుల ద్వారా **తేది.10.10.2025**న భౌతిక స్వాధీనం కూడా చేసుకొనిరి.

సెక్యూర్డ్ ఆస్తి స్వాధీనం చేసుకున్నప్పటికీ, శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ వారికి మీరు బకాయి మొత్తాన్ని చెల్లించలేదు. అందువల్ల దిగువ వివరించిన ఆస్తిని బహిరంగ ఇ-వేలం ద్వారా ఈ నోటీసు ప్రచురించిన తేది ఈ నోటీసు చేరిన తేదీ నుంచి గల 30 రోజుల తర్వాత, విడిగా ఇ-వేలం అమ్మకం నోటీసు ఇచ్చి అమ్మవలసిన అవసరం ఏర్పడింది. ఇ-వేలం జరిగే తేదీ మరియు సమయంతో పాటు ఆస్తి రిజర్వు ధర మరియు ఇ-వేలం నిర్వహించనున్న సర్వీసు ఏర్పాటుదారుని వివరాలను విడిగా మీకు తెలుపబడును.

అందువల్ల మీరు శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ వారికి బకాయిపడ్డ మొత్తంతో పాటు శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ వారికి అయిన ఖర్చులను మరియు అయిన ఇటీవల వడ్డీ, ఖర్చులు, ఛార్జీల మొత్తాన్ని అమ్మకం ప్రకటన ప్రచురణ తేదీకి ముందుగా చెల్లించినచో, ఆస్తి అమ్మకంపై ఎలాంటి తదుపరి చర్యలు తీసుకోబడవు మరియు మీరు చట్టంలోని సెక్షన్ 13(8) క్రింద నిర్దేశించిన ప్రకారం మీ ఆస్తిని మీరు విడిపించుకొనవచ్చును.

ఆస్తి షెడ్యూలు : ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్‌కు చెందిన ఆస్తి

ఐటమ్ నెం.1: కృష్ణాజిల్లా, విస్సన్నపేట సబ్-డిస్ట్రిక్ట్, విస్సన్నపేట రెవెన్యూ మండలం, విస్సన్నపేట గ్రామ పంచాయితీ ఏరియా, విస్సన్నపేట రెవెన్యూ గ్రామ ఖాతాలో, ఆర్.ఎస్.నెం.63/3 లోని ఎ.1.05 సెంట్లు విస్తీర్ణం గల వ్యవసాయేతర భూమి. **హద్దులు: తూర్పు** : పలగాని సత్యనారాయణ గారి మామిడి తోట భూమి, **పడమర** : పలగాని రామకృష్ణారావు గారి మామిడితోట భూమి, **ఉత్తరం** : డొంక దారి, **దక్షిణం** : పంట కాలువ. పైన తెలిపిన విస్తీర్ణం ఎ.1.05 సెంట్లు వ్యవసాయేతర భూమి మాత్రమే.

ఐటమ్ నెం.2: కృష్ణాజిల్లా, విస్సన్నపేట సబ్-డిస్ట్రిక్ట్, విస్సన్నపేట రెవెన్యూ మండలం, విస్సన్నపేట గ్రామ పంచాయితీ ఏరియా, విస్సన్నపేట రెవెన్యూ గ్రామ ఖాతాలో, ఆర్.ఎస్.నెం.63/5 మరియు తదుపరి సబ్ డివిజన్ ఆర్.ఎస్.నెం.63/5పి లోని ఎ.0.20 సెంట్లు విస్తీర్ణం గల వ్యవసాయేతర భూమి. **హద్దులు: తూర్పు** : డొంక దారి, **పడమర** : పలగాని సత్యనారాయణ గారి మామిడితోట భూమి, **ఉత్తరం** : పలగాని రామారావు గారి మామిడి తోట భూమి, **దక్షిణం** : పంట కాలువ.

పైన తెలిపిన విస్తీర్ణం ఎ.0.20 సెంట్లు వ్యవసాయేతర భూమి మాత్రమే. పైన తెలిపిన రెండు ఐటమ్‌ల మొత్తం విస్తీర్ణం ఎ.1.25 సెంట్లు వ్యవసాయేతర భూమి మాత్రమే. (ఈ ఆస్తి డాక్యుమెంట్ నెం.1909/2008, విస్సన్నపేట ఎస్‌ఆర్‌ఓ ప్రకారం కలదు).

ప్రదేశం : విజయవాడ
తేది : 12-12-2025

అధీకృత అధికారి
శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్

LIC HFL LIC HOUSING FINANCE LTD

LIC హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్

విజయవాడ ఏరియా ఆఫీస్: 27-10-1/1, మొదటి అంతస్తు, ఉమియా నివాస్, అత్త రత్తయ్య వీధి, గవర్నర్ పేట, విజయవాడ-52002, ఫోన్: 0866-2571320.

ఇ-వేలం అమ్మకం ప్రకటన

ఎల్.ఐ.సి. హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (LIC HFL) వారి యొక్క అధీకృత అధికారిగా ఉన్న ఈ దిగువ సంతకందారుడు సెక్యూరిటైజేషన్ మరియు రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ మరియు ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం, 2002 నందు చెప్పబడిన నిబంధనలు మరియు అందలి సెక్షన్ 13(12)తో కలిపి చదవబడే విధంగా సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) నిబంధనలు, 2002 యొక్క నిబంధన 3 క్రింద తమకు లభించిన అధికారములను వినియోగించుకొంటూ ఈ దిగువ చెప్పబడిన ఋణగ్రహీత(లు) / తనఖాదారు(లు) చెల్లించవలసిన బకాయి మొత్తములను తిరిగి చెల్లించవలసినదిగా కోరుతూ డిమాండ్ నోటీసు జారీచేసియున్నారని ఇందుమూలముగా తెలియజేయడమైనది. అయినప్పటికినీ మా నోటీసులు నందు చెప్పబడిన బకాయి మొత్తములను ఈ ఋణగ్రహీత(లు) / తనఖాదారు(లు) చెల్లింపులో విఫలమైనందున, ఈ దిగువ చెప్పబడిన సంతకందారుడు, ఈ దిగువ చెప్పిన ఆస్తులను సదరు పై చట్టం యొక్క సెక్షన్ 13(4) మరియు సెక్షన్ 14 తో కలిపి చదవబడే నిబంధన 8 క్రింద **భౌతికముగా స్వాధీనము** చేసికొనియున్నారు.

క్ర నం.	లోన్ నెం. / ఋణగ్రహీత / సహ-ఋణగ్రహీత పేరు	స్థిరాస్తి వివరములు	రిజర్వుధర (రూ.)	ధరావత్తు (రిజర్వు ధరలో 10%)	బ్యాంక్ వివరములు (ధరావత్తు బదిలీ చేయవలసిన)
1)	లోన్ ఖాతా నెం. 711400001739 శ్రీ తులసి వంశీకృష్ణ మునగాల విజయవాడ ఏరియా ఆఫీసు: ఫోన్ నెం: 9951534212 ఫోన్ నెం: 9704020357	షెడ్యూలు-ఏ: ఇబ్రహీంపట్నం రిజిస్ట్రేషన్ సబ్ రిజిస్ట్రీ, విజయవాడ విజిటియమ్ వుడా లిమిట్స్, ఇబ్రహీంపట్నం మండలం, గుంటుపల్లి గ్రామము, (గ్రామపంచాయితీ, యస్.నెం.284/2, రీ డివిజన్ గా ఆర్.యస్.నెం. 284/2బి. దస్తావేజు నెం. 1279/2014 ప్రకారము 2872 చ||గ|| లేదా 2401.66 చ||మీ|| విస్తీర్ణముగల మొత్తం స్థలములో అవిభాజ్యపు మరియు అనిర్దిష్టపు భాగమైన 43 చ||గ|| లేదా 35.953 చ||మీ|| విస్తీర్ణముగల రెసిడెన్షియల్ స్థిరాస్తి ఈ హద్దులలో:	రూ. 32,40,000/-	రూ. 3,24,000/- (బిడ్ పెంపుదల మొత్తం : రూ. 10,000/-)	Beneficiary Name: LIC Housing Finance Ltd Branch Name: HDFC BANK Account Number:- LHFLVW711400001739 IFSC Code:- HDFC0000109 Property Id:- VW711400001739
	తూర్పు: చెరుకూరి శివరామయ్య యొక్క ఆస్తి; దక్షిణం: చెరుకూరి శివరామయ్య యొక్క ఆస్తి; పడమర: కోనేలమూడి అన్నపూర్ణమ్మ యొక్క ఆస్తి; ఉత్తరం: యన్.హెచ్-9 (200 అ|| వెడల్పు రోడ్డు). షెడ్యూలు-బి: శ్రీ సాయి సామ్య రెసిడెన్సీ, గ్రౌండ్ ఫ్లోర్‌లోని 1180 చ||అ|| (ప్లింత్ + కామన్ ఏరియా + కార్ పార్కింగ్) విస్తీర్ణములోని ఫ్లాట్ నెం.104. హద్దులు: తూర్పు: ఉమ్మడి వరండా; దక్షిణం: శూన్యాకాశము, ఫ్లాట్ నెం.103; పడమర: శూన్యాకాశము; ఉత్తరం: శూన్యాకాశము.				
2)	లోన్ ఖాతా నెం. 720400000451 ఋణగ్రహీత: శ్రీ మదార్ వలీ షేక్, సహ-ఋణగ్రహీతలు: శ్రీ షేక్ రహమాన్ & శ్రీమతి షేక్ హనీఫా భీమవరం ఏరియా ఆఫీసు: ఫోన్ నెం: 9951534212 ఫోన్ నెం: 9542790343 ఫోన్ నెం: 9704020357	షెడ్యూలు ఏ: కృష్ణా జిల్లా, పెనమలూరు మండలం, జి.పి మరియు వణుకూరు గ్రామం, శ్రీ లక్ష్మీ ప్రియ నగర్, పంచాయితీ ఆఫీస్ దగ్గర, యల్.పి.నెం. 35/2011, ప్లాట్ నెం. 12, 13, 14, 15, సమీప డోర్ నెం. 1-1, ఆర్‌యస్.నెం. 210/1, 213 లో మొత్తం 1148 చ||గ||లలో అవిభాజ్యపు భూమి వాటా 45.16 చ||గ|| విస్తీర్ణం. భూమి హద్దులు: తూర్పు: 40 అ|| రోడ్డు, దక్షిణం: ఇతరుల యొక్క ఆస్తి & ప్లాట్ నెం.16, పడమర: 40 అ|| వెడల్పు రోడ్డు, ఉత్తరం: 40 అ|| వెడల్పు రోడ్డు.	రూ. 19,00,000/-	రూ. 1,90,000/- (బిడ్ పెంపుదల మొత్తం: రూ. 10,000/-)	Beneficiary Name: LIC Housing Finance Ltd Branch Name: HDFC BANK Account Number:- LHFLVW720400000451 IFSC Code:- HDFC0000109 Property Id:- VW720400000451
	షెడ్యూలు బి: కృష్ణా జిల్లా-520050, పెనమలూరు మండలం, జి.పి, వణుకూరు గ్రామం మరియు లక్ష్మీ టౌన్‌షిప్, శ్రీ లక్ష్మీ ప్రియనగర్, నవయుగ ఆర్కెయన్ రెసిడెన్సీ, మొదటి అంతస్తులో 1043 చ||అ|| ప్లింత్ ఏరియా, ఉమ్మడి ఏరియా, మెట్లు, పార్కింగ్ & ఉమ్మడి సౌకర్యాలతో అవిభాజ్యపు వాటా స్థలం 45.16 చ||గ||తో & ఫ్లాట్ నెం. 203. హద్దులు: తూర్పు: లిఫ్ట్ & ఓపెన్ టు స్కై, దక్షిణం: ఓపెన్ టు స్కై, పడమర: మెట్లు మరియు ఓపెన్ టు స్కై, ఉత్తరం: ఉమ్మడి వరండా.				

ఇ-వేలం యొక్క వెబ్‌సైట్	https://bankauctions.in
ఆస్తి తనిఖీ కొరకు తేది & సమయం	09.01.2026 ఉ|| 10:00 గం||ల నుండి సా|| 05:00 గం||ల మధ్యన
టెండరు / ఆన్‌లైన్ బిడ్ సమర్పించుటకు చివరి తేది	19.01.2026 సా|| 05.00 గం||ల లోపు (ఆన్‌లైన్ విధానం ద్వారా మాత్రమే)
ఇ-వేలం తేది మరియు సమయం	20.01.2026 ఉ|| 11.00 గం||ల నుండి మ|| 1.00 గం||ల వరకు

ఇ-వేలం ద్వారా విక్రయం చేయు పైన చెప్పబడిన అసెట్స్ / ఆస్తులు (SARFAESI, చట్టం 2002 నియమములు మరియు నిబంధనలకు లోబడి మరియు తదుపరి చెప్పిన నిబంధనలు) కొరకు జారీ చేసిన ఈ బహిరంగ ప్రకటనతో పాటుగా, ఆన్‌లైన్ విధానం ద్వారా పైన చెప్పబడిన ఆస్తిని "ఎక్కడ ఏమి ఉన్నదో అలాగే" & "అక్కడ ఏమి ఉన్నదో అదే" ప్రాతిపదిక పై కొనుగోలు చేయుటకు ఆసక్తి గల బిడ్డర్ల నుండి ఆఫర్లను ఎల్.ఐ.సి. హెచ్.ఎఫ్.ఎల్ వారు ఆహ్వానిస్తున్నారు.

వేలం ద్వారా విక్రయం యొక్క నియమములు & నిబంధనలు ఈ దిగువున చెప్పబడినవి:

1) "ఎక్కడ ఏమి ఉన్నదో అలాగే", "అక్కడ ఏమి ఉన్నదో అదే", "ఏదైతే ఉన్నదో అదే" మరియు "ప్రశ్నించే వీలులేని" ప్రాతిపదిక పై మాత్రమే ఇ-వేలం నిర్వహించబడును మరియు "ఆన్‌లైన్" విధానము ద్వారా ఇ-వేలం ఎల్.ఐ.సి. హౌసింగ్ ఫైనాన్స్ వారిచే ఆమోదిత ఇ-వేలం సర్వీస్ ప్రొవైడర్ **"M/s. 4Closure"** వారిచే నిర్వహించబడును. 2) ఆసక్తి గల బిడ్డర్లు తమ పేర్లను దయచేసి మా పోర్టల్ **https://bankauctions.in** నందు నమోదు చేసుకొనవలెను మరియు వారి యొక్క యూజర్ ఐడి మరియు పాస్‌వర్డ్‌లను ఉచితముగా పొందవచ్చును. ఇ-వేలం విధానం ద్వారా పాల్గొనుటకు ఆన్‌లైన్ శిక్షణ కొరకు ఆసక్తి గల అర్హత కలిగిన బిడ్డర్లు మా సర్వీసు ప్రొవైడరు **M/s. 4Closure** వారిని సంప్రదించవచ్చును. సంప్రదించవలసిన వ్యక్తి: శ్రీ టి. జయప్రకాశ్ రెడ్డి, ఫోన్: 8142000064, ఇ-మెయిల్ ఐడి: **prakash@Bankauctions.in & info@bankauctions.in**. 3) ఆమోదిత ఇ-వేలం సర్వీస్ ప్రొవైడర్ **"M/s. 4Closure"** వారి **https://bankauctions.in** వెబ్‌సైట్ దర్శించి వేలం ద్వారా విక్రయం చేయు ఆస్తి యొక్క పూర్తి వివరములు మరియు అందలి పూర్తి నియమ నిబంధనలు తెలుసుకొనవచ్చును. 4) ఇతర వివరములకు సంప్రదించండి. ఫోన్: **9951534212 & 9704020357.**

అమ్మకానికి సంబంధించిన వివరణాత్మక నిబంధనలు మరియు షరతులు మరియు ఆస్తుల పూర్తి వివరణ కొరకు దయచేసి ఆమోదించబడిన ఇ-వేలం సర్వీస్ ప్రొవైడర్ "M/s.4Closure" **మరియు వెబ్‌సైట్ https://bankauctions.in, https://online.lichousing.com/eauction/ సందర్శించండి.**

తేది: 12.12.2025, ప్రదేశం: విజయవాడ సం/- అధీకృత అధికారి, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్

EENADU Classifieds

AUTO

VEHICLES FOR SALE

For Sale: College New Bus for Sale. Leyland bus with 55-seater 2025 Model (Sealed Bus) Contact: 98490 47592, 98491 56368.

BUSINESS SERVICES

బంగారం కొనబడును. బ్యాంకులలో ఇతర ప్రైవేట్‌సంస్థలలో తాకట్టులో ఉన్న మీబంగారం విడిపించి ఈరోజు మార్కెట్ ధరకు కొనబడును. స్పాట్‌క్యాష్ ✆81422 92071

EDUCATION

COACHING CENTRES

JEE-MAINS Short Term for Senior Inter by 25Yr Exp Faculty Sri Vidya Academy Opp. Nirmala Convent. ✆ 98484 14316.

HEALTH & CARE

YOGA & MEDITATION



THE ART OF LIVING
DEEP SLEEP & Anxiety Relief Program with Senior Teacher Rajeswari Ji
19 to 21 Dec 2025
Morning Batch: 6.30 am - 9 am
Evening Batch: 6.30 pm - 9 pm
Morning Link: http://aolt.in/918742
Evening Link: http://aolt.in/918743
✆ 98490 15616 78291 31311

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

REAL ESTATE

FLAT FOR SALE

RAMAVARAPPADU

FLAT FOR SALE
- 363 SQYRDS
- 65 UDS FOR EACH FLOOR
- 5 FLOORS
- 4BHK EACH FLOOR
- 2500 SQRFT EACH FLOOR TOTAL
- PLINT 2100 SQRFT EACH FLOOR
- 10 CAR PARKS TOTAL
- 2 FOR EACH FLAT
- PRICE : 4500/- PER SFT. (NEGOTIABLE)
- BRAND NEW LUXURY HIGH QUALITY CONSTRUCTION AT A VERY AFFORDABLE PRICE
- READY TO OCCUPY
- LAST 2 FLATS AVAILABLE

Contact : 8333911102 8712123344, 9390311148
Ramvarapadu Inner Ring Road, Back Side of Innotel, Opp. Raguram Steels

GENERAL

2450 Sft. 3 BHK Each Floor single flat, P&T Colony, Phase 3, Patamata High School backside, VJA. ✆ 76888 86666, 94948 31631

VJA, కార్మెల్‌నగర్‌లో 2.8 ఎకరాల ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్‌మెంట్లో 2& 3& 4BHK లగ్జరీ ఫ్లాట్స్ అమ్మబడును. సంప్ర|| ✆ 86884 66789.

23 లక్షలకే రాజధాని అమరావతి హైవే మీద గ్రేటెడ్ కమ్యూనిటీ నందు 2BHK ఫ్లాట్స్ కలవు ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే సం|| 89196 28403.

నిడమానూరులో గృహప్రవేశానికి సిద్ధంగా, తూర్పు ఫేస్ 2BHK (1250 SFt), 3BHK (1450 SFt) ఫ్లాట్స్, లిఫ్ట్, జనరేటర్, కార్‌పార్కింగ్ సౌకర్యములతో అమ్మకమునకు కలవు. ✆ 80087 67979, 80744 99872.

BOOK YOUR COLOUR CLASSIFIED ₹1200/- (5 Lines) PH: 98496 97616 ప్రకటనలపై జి.ఎస్.టి. 5% అదనం

విజయవాడ ఎనికేపాడులో 2nd ఫ్లోరు నందు 1100S.Ft. గల 2BHK ఫ్లాట్ వెస్ట్‌ఫేస్, కార్ పార్కింగ్‌తో 35 లక్షలకే అమ్మకం. ✆ 86396 33455

LAND FOR SALE

జక్కంపూడి నుండి షైడూరుపాడు వెళ్ళే తారు రోడ్డుకి ఆనుకొని య.1.63 సెంట్లు భూమి అమ్మకం. Contact ✆ 83176 41971.

Uppaluru (Vi), Kankipadu (Mdl.) Krishna(dt.) Total Land: 3.16Acres, R.S.No: 4-2C-1 Acres R.S.No:4-2B-1Acress R.S.No: 4-2A-1A-Ac0.895Cs, R.S.No: 4-2A-1B-Ac0.18Cs, R.S.No: 4-2A-2Ac 0.085CS and Total Land (S.Yards): 653.35 Sy. Yards. Rs.No.4/1C-283.98 S.Yrds RS.4/1C-369S. Yrds. 97012 51090, 90003 37219

LAND FOR SALE

రొయ్యల సాగు భూమి విక్రయానికి కృష్ణా జిల్లా, గుడివాడ డివిజన్, కైకలూరు మండలం, సీతనపల్లి గ్రామంలో ఉన్న సర్వే నంబర్లు 23-2, 23-3, 23-4, 23-5 కలిపి మొత్తం 5.55 1/2 ఎకరాల రొయ్యల సాగు భూమి విక్రయానికి ఉంది. ఆసక్తి ఉన్న కొనుగోలుదారులు సంప్రదించండి. **సతీష్.సి.హెచ్** కాంటాక్ట్ నెంబర్: +91-8978739620

PLOT FOR SALE

కానూరు, పోరంకి, గంగూరు, ఈడుపుగల్లు, కంకిపాడులో మీ ప్లాట్ అమ్మాలన్నా కొనాలన్నా సం|| ఖచ్చితమైన ధర ఇప్పించగలను. మీ R.K. 9494287778, 7382422777

133.33 Sq.Yds. కేవలం 1,00,000/- మాత్రమే. వినుకొండ, పల్నాడు డిస్ట్రిక్ట్‌లో లిమిటెడ్ ఆఫర్. ఫోన్: 91336 33855.

PLOTS FOR SALE

శుభగృహ ప్రాజెక్ట్స్ వారి సుకృతి సిగ్నేచర్ CRDA, RERA అప్రూవ్డ్ లేఅవుట్‌లో నిర్మాణానికి రెడీగా విజయవాడలో రామవరప్పాడు రింగ్ దగ్గరగా అందుబాటు ధరలో 183, 200 గజాలు విల్లా ప్లాట్స్ అందుబాటులో కలవు. 99855 51446 98481 80666

ప్రకటన చిన్నదైనా స్పందన అతివేగం ఈనాడు క్లాసిఫైడ్స్

4 గ్రా. గోల్డ్ ఫ్రీ. బండిపాలెంలో 60అ. రోడ్డుకు, ఇళ్ళ దగ్గర పంచాయతీ ప్లాట్లు & 12 గ్రా. గోల్డ్‌ఫ్రీ. కంచికచర్ల- అమరావతి ORRకి 200మీ లోపు CRDA ప్లాట్లు. రి.జి.ఫ్రీ ✆88018 03689

గన్నవరం - పురుషోత్తపట్నం 100Ft రోడ్‌ఫేస్, ప్రైడ్ ప్రాజెక్ట్‌వారి ఆఫీసర్స్ ఎవెన్యు 16య, ఓపెన్ ప్లాట్స్ & విల్లాస్, CRDA, RERA 50% బ్యాంక్‌లోన్, స్పాట్ రిజిస్ట్రేషన్ గ||21,500/- Hyma prasad. ✆ 9959645468

VJA-HYD నందిగామ 6 లేన్స్ హైవే ఫేస్ (అమరావతి జోన్) CRDA లేఅవుట్‌తో పూర్తి డవలప్‌మెంట్స్‌తో ఇల్లు కట్టుకొనుటకు అనువైన ప్లాట్లు అమ్మకం. ✆ 91103 30208.

Amaravati CRDA East plot sale Vertex at Nagarjuna University 28000/- yard 8978282072 Watsup owner.

పామర్రు, పరిటాలలో హైవేకి ఆనుకొని CRDA అప్రూవ్డ్ లేఅవుట్ నందు లోన్ సదుపాయంతో ప్లాట్లు కలవు. ✆ 92473 90000.

VJA రామవరప్పాడు LP No: 62/2024, గేటెడ్ కమ్యూనిటీ ప్లాట్లు, హౌసెస్, విల్లాలు ★ **బ్యాంక్‌లోన్ ★స్పాట్ రిజి.** ✆ 95531 29369, 97054 33765

VJA, పెనమలూరు CRDA LP No: 104/ 25, ప్లాట్లు, హౌసెస్, విల్లాలు ★ బ్యాంక్ లోన్ ★ స్పాట్ రిజి. ✆ 95531 29369, 97054 33765

హరివిల్లు ప్రాజెక్ట్ vja 15 ని.లో 26L ప్లాటు 23 లక్షల 80 వేలకే. అమరావతి ORR 1 kmలో కంకిపాడు డాక్టర్స్ Cly 180 గ: 95507 63551

SHOP FOR SALE

నందిగామ ఓల్డ్‌హైవే లక్ష్మీప్రసన్న థియేటర్ సెంటర్ నందు నూతనముగా నిర్మించిన 2 షాపులు & 2 ఫ్లాట్స్ అమ్మకమునకు కలవు. రామకృష్ణ. ✆ 99498 94028

TO LET

COMMERCIAL

కృష్ణలంక SBI బ్యాంక్ పైన 2000 SFT కమర్షియల్ స్పేస్ ఆఫీసులకు, ఇనిస్టిట్యూట్‌లకు, గోడౌన్‌లకు మొదలగు వాటికి అద్దెకు కలదు ✆ 93939 13233.

2700 Sft Office Space for Lease on 2nd Floor in Punnaih &Vajramma Complex Below Tata Capital In IDFC Bank Bldg. Opp: Maris Stella College ✆9550717832, 9849002025

Spacious 2BHK Flat on Bandar Road Near Sri Devi Jewellery for Officers Only. ✆ 98490 15616/78291 31311.

Monthly 5L+ రన్నింగ్ రెస్టారెంట్ biz VJA, NTR Circle (360 Sft, G+F). అద్దెకు కలదు. ✆ 99088 19301, 96404 16219

13,000SF.t గోడౌన్(G+1) Builiding VJA ఆటోనగర్ 100 Feet రోడ్డులో లోడింగు & అన్‌లోడింగుకు వీలుగా అద్దెకు. ✆ 84312 51822.

JOBS

కావలెను
విజయవాడలోని **రమ క్లాత్ స్టోర్స్** నందు పనిచేయుటకు
- సేల్స్‌మేన్స్
- హెల్పర్స్
- క్యాషియర్స్

WALK - IN - INTERVIEW DEC 13th, 14th & 15th
Timings : 11am to 4pm
Y.V.Rao Hospital Road, Opp : PVP Mall, Labbipet, VIJAYAWADA.
Ph : 81259 73743
Mail : hr@ramaclothstores.com

Req. of DRA & Non DRA Banking Collections, Field Exec: 16K- 22K, T/Callers: 12K- 18K. Vijayawada. ✆ 8121618919, 89780 43042.

WANTED Sales representative -4 no's, Experience: 0-2 years. Qul: 10+2/ Graduate 2 wheeler must. Age: 20-30 years. Local Candidates preferred. Cont: 9866127777 & Email Id: sales@amnaya.co.in.

Need ENT EMRG Physician, CMO's, Nurses, Receptionist, Pro's Sriram Hospital, Ongole. Call & CV to 98495 95190, 76600 27789.

Wanted Engineers/ Executives Managers for Accounts/ Admin/ Commercial/ Sales & Mkt./ Materials & Purchase for Electrical Transformers Mfg. Unit, Autonagar, VJA. 5-15 Years Exp. email: headoffice@vcspl.com 96765 99644

ఆడిట్ ఆఫీసులో లేడీ అసిస్టెంట్ కావలెను. జీ: 15k. 2-3 సం||లు (Winman సాఫ్ట్‌వేర్ & ట్యాలీలో అకౌంట్ బుక్స్ రాయటం & IT రిటర్న్స్ ఫైల్ చేసిన అనుభవం. PVP దగ్గర, విజయవాడ. 63041 67322 (వాట్స్ అప్ కాల్ మాత్రమే).

100% ఆర్థికంగా స్థిరపడే అద్భుత అవకాశం మమ్మల్ని దనవంతులుగా తీర్చిదిద్దుతాం Age 25 టు 65 సం|| M/F P/F సంప్ర: 98853 03838.

తిరువూరు

• తిరువూరు • మైలవరం

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

తిరువూరు: 98853 28820 మైలవరం: 80085 74705

స్పందనకు వందనం

★ తిరువూరు 16వ వార్డులోని డ్రెయిన్లలో మట్టి పేరుకుందని స్థానికుడు రాజశేఖర్ 'ఈనాడు' మేమున్నాం.. మీకు తోడుగా ద్వారా సమస్యను మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. శానిటరీ అధికారి సంతోష్ స్పందించి పారిశుద్ధ్య కార్మికులతో డ్రెయిన్లను శుభ్రం చేయించారు. ★ తిరువూరు 18వ వార్డులోని మురుగు కాలువల్లో వ్యర్థాలు పేరుకున్నాయని స్థానికులు సమస్యను మున్సిపల్ అధికారులకు తెలిపారు. శానిటరీ అధికారి స్పందించి పారిశుద్ధ్య కార్మికులతో పూడిక తీయించారు. ★ తిరువూరు 18వ వార్డులోని డ్రెయిన్లలో మురుగు నిల్వ ఉండి దోమలతో ఇబ్బంది పడుతున్నామని స్థానికుడు కృష్ణారావు సమస్యను అధికారులకు తెలిపారు. మున్సిపల్ శానిటరీ అధికారి స్పందించి పారిశుద్ధ్య కార్మికులతో దోమల మందు పిచికారీ చేయించారు. - న్యూస్‌టుడే, తిరువూరు టౌన్

? కొండపల్లి ఖిల్లా రోడ్డు కూడలిలో ఉదయం, సాయంత్రం విపరీతమైన వాహనాల తాకిడి ఉంటోంది. ఆయా సమయాల్లో ఆర్టీసీ బస్సులు ఎక్కే ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతోంది. - డి.నరసింహారావు, కొండపల్లి

✔ ఆ ప్రాంతాన్ని పరిశీలించి చర్యలు తీసుకుంటాం. సమస్య పరిష్కరిస్తాం. - చంద్రశేఖర్, సీఐ, - కొండపల్లి

? జి.కొండూరు శివారు హోం హాస్టల్ సమీపంలోని పంచాయతీ బోరు మరమ్మతులకు గురై నీటి కోసం అవస్థలు పడుతున్నాం. - దుర్గాప్రసాద్ గ్రామస్థుడు

✔ సిబ్బందితో బోరుకు మరమ్మతులు చేయించి నీటి సరఫరా పునరుద్ధరిస్తాం. - నవీన్ కుమార్ ఆర్‌డబ్ల్యూఎస్ సహాయక ఇంజినీర్ - న్యూస్‌టుడే, జి.కొండూరు

బోరు ఏర్పాటు హర్షణీయం

జి.కొండూరు : పినపాక శివారులోని చంద్రన్న కాలనీ వాసులు నీటి కోసం అవస్థలు పడుతున్నామని సమస్యను స్థానిక నాయకుల దృష్టికి తీసుకెళ్లారు. వారు ఈ విషయాన్ని ఎంపీడీవో బీవీ రామకృష్ణ నాయక్‌కు తెలుపగా మండల పరిషత్ నిధులతో నూతనంగా బోరు వేయించి నీటి సరఫరా కల్పించారు. ఈ సందర్భంగా దాన్ని తెదేపా మండల అధ్యక్షుడు వేములకొండ వెంకటేశ్వరరావు శుక్రవారం ప్రారంభించారు.

పత్తి విక్రయాలకు స్లాట్ బుకింగ్

మైలవరం: రైతులు పత్తికి కనీస మద్దతు ధర కోసం, సీసీఐ కేంద్రాల్లో విక్రయించడానికి కిసాన్ కపాస్ యాప్‌లో స్లాట్లు బుక్ చేసుకోవాలని ఆ శాఖ అధికారులు తెలిపినట్లు స్థానిక ఏఎంసీ కార్యదర్శి శ్రీనివాసరావు తెలిపారు. జనవరి 9వ తేదీ వరకు కొనుగోళ్లు కొనసాగుతాయని చెప్పారు. మార్కెట్ యార్డుకు కేటాయించిన జిన్నింగ్ మిల్లులకు నేరుగా తరలించిన 55 వేల క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేసినట్లు వివరించారు. దాని ద్వారా ఏఎంసీకి రూ.40 లక్షల వరకు సెస్సు రూపేణా ఆదాయం సమకూరుతుందన్నారు.

పాల్ ల్యాబ్‌లు పరిశీలన

రెడ్డిగూడెం: రంగాపురం కేజీబీవీ, మద్దులపర్వ ఆదర్శ పాఠశాలల్లోని పాల్ ల్యాబ్‌లను ఎంఈవో పి.రమేష్ బాబు శుక్రవారం పరిశీలించారు. పాల్ ల్యాబ్‌ల్లో విద్యార్థులు ట్యాబ్‌ల ద్వారా నేర్చుకుంటున్న అంశాలను గురించి ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. దీనిపై వారికి పలు సూచనలు చేశారు.

పశుగ్రాసం కొరత.. విక్రయాల మోత

మైలవరం, న్యూస్‌టుడే

ధాన్యం నూర్పిళ్లను ఒకప్పుడు కూలీల సాయంతో చేసేవారు. ఆ తర్వాత గడ్డిని కట్టలుగా కట్టి వాములుగా నిల్వ ఉంచేవారు. క్రమేపీ సాగులో యంత్రాల వినియోగం పెరగడంతో గడ్డిని ముక్కలు చేస్తూ, వడ్ల గింజలను వేరు చేసే హార్వెస్టర్లు రావడంతో వరిగడ్డికి కొరత ఏర్పడింది. ఏ పొలంలో చూసిన గడ్డి పాసలుగా మారుతుంటే, వాటినే కట్టలు కట్టి పశువులకు మేతగా ఉపయోగించాల్సి వస్తోంది. పశుగ్రాసం కోసం చూసే వారు పోటీ పడటంతో దానికి గిరాకీ ఏర్పడింది. మైలవరం నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు 22 వేలకు పైగా ఎకరాల్లో వరి సాగవుతోంది. ఇప్పటికే దాదాపు సగం విస్తీర్ణంలో నూర్పిళ్లు పూర్తి అయ్యాయి. అందులో పూర్తిగా హార్వెస్టర్లతో కోతలు ముగించారు. ప్రస్తుతం ఏ పొలంలో చూసినా ముక్కలైన గ్రాసమే కనిపిస్తోంది. దీంతో అదే స్థాయిలో దాని కోసం బేరాలు సాగుతున్నాయి. గ్రామాల్లో సైతం పశు సంపద తగ్గుతున్న నేపథ్యంలో ఎక్కువ మంది రైతులు గడ్డి అమ్మకాలకే మొగ్గు చూపుతున్నారు.

పొలాల్లో చుట్టలుగా కట్టిన వరిగడ్డి

❖ ఎకరం గడ్డికి రూ.3 వేలు

కోతలు ముగిశాక గడ్డిని పోగేయడం కష్టమైన పని. ఈ క్రమంలో అయిదారేళ్ల కిందట నుంచి గడ్డిని కట్టలుగా చుట్టే యంత్రాలు రావడంతో రైతుల పని సులువుగా మారింది. దీంతో పొలాల్లోనే వదిలేసిన గడ్డిని, ప్రస్తుతం చుట్టలుగా కట్టి ఉపయోగిస్తున్నారు. ఒకప్పుడు గడ్డి నామమాత్ర ధరలకు లభించగా, గిరాకీ అమాంతంగా పెరుగుతోంది. ఈ ఏడాది ఎకరంలో కొనుగోలుకు రూ.3 వేల వరకు చెల్లిస్తున్నారు. ఒక్కో ఎకరానికి సుమారు 7 టన్నుల వరకు లభిస్తుండగా, సరాసరి 80 నుంచి 90 కట్టలు అవుతున్నాయి. ఒక్కో కట్ట చేసేందుకు యంత్రానికి రూ.30లు చెల్లిస్తున్నారు. మొత్తం కలిపి ఎకరంలో కొనుగోలుకు రూ.5 వేల పైమాటే.

❖ పాల ఉత్పత్తిలో కీలకం

వరిగడ్డికి అంత డిమాండు రావడానికి ప్రధాన కారణం పాల ఉత్పత్తిలో నాణ్యతే. పూర్తిగా వాటినే మేసే పశువులు ఇచ్చే పాలు చిక్కదనంతో పాటు వెన్నశాతం ఎక్కువగా వస్తుందని రైతుల ఆశ. ప్రస్తుతం పల్లెల్లో ఇళ్ల వద్ద పాలు విక్రయించే వారి వద్ద సైతం లీటరు రూ.90ల వరకు ధర పలుకుతోంది. ఈ నేపథ్యంలోనే పాడి రైతులు అధికంగా గడ్డిని కొంటున్నారని రైతులు చెబుతున్నారు.

బాలకృష్ణ అభిమానుల సందడి

మైలవరం, న్యూస్‌టుడే : ప్రముఖ సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ- 2 చిత్రం విడుదల సందర్భంగా శుక్రవారం స్థానిక సంఘమిత్ర థియేటర్ వద్ద ఆయన అభిమానులు, తెదేపా నాయకులు సందడి చేశారు. జైబాలయ్య అంటూ నినాదాలు చేస్తూ.. కేకు కోసి పంచి పెట్టారు.

మైలవరం : థియేటర్ ముందు కేకు కోస్తూ..

జాతీయ స్థాయి ఫుట్‌బాల్ పోటీలకు ఎంపిక

కౌశిక్‌తో ఉపాధ్యాయులు

మైలవరం: స్థానిక ఎస్వీఆర్‌జీఎన్నార్ జడ్పీ ఉన్నత పాఠశాల(బాలుర)లో పదో తరగతి చదువుతున్న విద్యార్థి మాధవరపు కౌశిక్ అండర్- 17 ఫుట్‌బాల్ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎస్.సతీష్ శుక్రవారం తెలిపారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీల్లో సత్తా చాటడం ద్వారా జాతీయ పోటీలకు ఎంపికైనట్లు చెప్పారు. ఈ మేరకు విద్యార్థిని హెచ్‌ఎంతో పాటు పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థులు అభినందించారు.

కిడ్నీ వ్యాధి బాధితులను ఆదుకోవాలని ధర్నా

గంపలగూడెం, ఎ.కొండూరు, న్యూస్‌టుడే : ఎ.కొండూరు మండలంలో మూత్రపిండాల వ్యాధి బాధితుల మరణాలను నియంత్రించడంలో ప్రభుత్వాలు, అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారని సీపీఎం, గిరిజన సంఘాల నాయకులు ఆరోపించారు. మండల పరిధిలోని గ్రామాల్లో నెల రోజుల వ్యవధిలోనే 20 మంది వరకు బాధితులు మృతి చెందారంటే సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. మూత్రపిండాల వ్యాధి బాధితులను ఆదుకోవాలని, కృష్ణా జలాలు అందజేయాలని కోరుతూ శుక్రవారం మండల కేంద్రంలోని రెవెన్యూ కార్యాలయం వద్ద బాధితులతో కలిసి వారు ధర్నా చేశారు. తహసీల్దార్ కె. శ్రీలక్ష్మికి వినతిపత్రం అందించారు. సీపీఎం జిల్లా, మండల కార్యదర్శులు డీవీ.కృష్ణ, పి.ఆనందరావు, నాయకులు కుమార్ నాయక్, మురళీకృష్ణ, జె. వెంకటేశ్వరరావు, విద్యా, కేవల, జమలమ్మ తదితరులు పాల్గొన్నారు.

తహసీల్దార్ శ్రీలక్ష్మికి వినతిపత్రం అందిస్తున్న సీపీఎం నాయకులు

జనవరి 3న తిరువూరులో బాలోత్సవం

తిరువూరు టౌన్, న్యూస్‌టుడే : స్థానిక వాహిని ఇంజినీరింగ్ కళాశాలలో జనవరి 3న తిరువూరు మండల స్థాయిలో బాలోత్సవం నిర్వహిస్తున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు. ఈ మేరకు దీనికి సంబంధించిన కరపత్రాలను మండల విద్యా శాఖ అధికారులు ఎ.శ్యామ్ సుందరరావు, పి.యస్.ఎన్.రాజు చేతుల మీదుగా శుక్రవారం ఆవిష్కరించారు. బాలోత్సవ కమిటీ సభ్యులు ఎ.హరికృష్ణా, కె.పాపారావు, పి.శీనయ్య, యం.రమేష్, వెంకట స్వామి పాల్గొన్నారు.

కరపత్రాలు విడుదల చేస్తున్న మండల విద్యా శాఖ అధికారులు

పొలాలకు వెళ్లనీయకుండా అడ్డుకోవడం తగదు

తిరువూరు రెవెన్యూ కార్యాలయం ఎదుట రైతుల నినాదాలు

గంపలగూడెం, తిరువూరు: తిరువూరు మండలం లక్ష్మీపురం శివారు రాయగూడెంలో సాగు భూములకు వెళ్లే రోడ్డును గ్రామస్థుడు సీహెచ్.మోహన్‌రావు అనే వ్యక్తి ఆక్రమించి తమ పొలాలకు వెళ్లకుండా అడ్డుకుంటున్నాడని, అక్కడి ఎస్సీ రైతులు రెవెన్యూ అధికారులకు శుక్రవారం ఫిర్యాదు చేశారు. రాకపోకలు సాగించేందుకు వీలుగా ఆక్రమణను తొలగించాలని కోరారు. జె. సింధు, డి.కృష్ణమ్మ, డి.రాజు, డి.సీత తదితరులు పాల్గొన్నారు.

డివిజన్ స్థాయి ఆటల పోటీలు

విస్సన్నపేట: నరసాపురం జడ్పీ ఉన్నత పాఠశాలలో ఈ నెల 15, 16 తేదీల్లో ప్రభుత్వ ఉపాధ్యాయులకు డివిజన్ స్థాయి ఆటల పోటీలు నిర్వహిస్తున్నట్లు తిరువూరు డివిజన్ స్పోర్ట్స్ ఇన్‌ఛార్జి ఎం.రమేష్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. విస్సన్నపేట, రెడ్డిగూడెం, ఎ.కొండూరు, తిరువూరు, గంపలగూడెం మండలాలకు చెందిన పురుష ఉపాధ్యాయులకు 15న క్రికెట్, 16న మహిళా ఉపాధ్యాయులకు త్రోబాల్ పోటీలు జరుగుతాయని చెప్పారు.

క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదం

ప్రతిభ చాటిన ఉపాధ్యాయులతో సీతారామయ్య

ఇబ్రహీంపట్నం, న్యూస్‌టుడే : ఉపాధ్యాయుల నైపుణ్యం బోధనకే పరిమితం కాకుండా క్రీడల్లోనూ కనబరచడం హర్షణీయమని తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సీతారామయ్య అన్నారు. శుక్రవారం మండల స్థాయి ఆటల పోటీల్లో విజేతలైన ఉపాధ్యాయులను ఆయన సన్మానించి మాట్లాడారు. ఉపాధ్యాయుల మానసిక ఉల్లాసానికి ప్రభుత్వం క్రీడా ఆలోచన చేసిందన్నారు. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఆటలు నిర్వహించిదని చెప్పారు. అనంతరం సాహితీ ఫౌండేషన్ తరపున ఉపాధ్యాయులకు ప్రోత్సహకాలు అందించారు.

ప్రతిభ చాటారు.. బహుమతులు పొందారు

కొండపల్లి, న్యూస్‌టుడే : అమరావతి బాలోత్సవ్- 2025 పోటీల్లో కొండపల్లి విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ చాటారు. స్థానిక జడ్పీ బాలికోన్నత పాఠశాలకు చెందిన శ్రావ్య కూచిపూడి నృత్యం జూనియర్ విభాగంలో ప్రథమ బహుమతి పొందింది. నాటకీకరణలో క్రాంతి పాఠశాల విద్యార్థుల బృందం జూనియర్, సీనియర్ విభాగాల్లో ప్రతిభ చూపారు. వీరితో పాటు జడ్పీ బాలికోన్నత పాఠశాల విద్యార్థినులు కవితా రచన, కోలాటం, స్పష్టమైన తెలుగు మాట్లాడటంలో తమ మార్కును చూపించారు. క్రాంతి పాఠశాల విద్యార్థులు 38 మంది పలు విభాగాల్లో ప్రతిభ చాటి ద్వితీయ, తృతీయ బహుమతులు సాధించారు. ఈ సందర్భంగా వీరిని అమరావతి బాలోత్సవ్ కమిటీ సభ్యులు వి.మురళీమోహన్, కామేశ్వరరావు, జడ్పీ పాఠశాల హెచ్‌ఎం హేమలత, క్రాంతి పాఠశాల కరస్పాండెంట్ అమ్మాజీ కొండపల్లిలో శుక్రవారం అభినందించారు.

శ్రావ్యకు ధ్రువపత్రం ఇస్తున్న బాలోత్సవ్ కమిటీ సభ్యులు

ఏపీ ఎన్జీవోల సంఘం నూతన కార్యవర్గం

గంపలగూడెం, తిరువూరు: ఏపీ ఎన్జీవోల సంఘం తిరువూరు తాలూకా యూనిట్‌కు శుక్రవారం నిర్వహించిన ఎన్నికల్లో మాతంగి ప్రకాష్ బాబు, దడ్డాల రాంబాబు ప్యానెల్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి సీహెచ్ సీవీఆర్.ప్రసాద్ ప్రకటించారు. తిరువూరులోని తాలూకా యూనిట్‌లో జరిగిన ఎన్నికలో అధ్యక్షుడిగా ఎం.ప్రకాశ్ బాబు, కార్యదర్శిగా డి.రాంబాబు, ఉపాధ్యక్షులుగా కె.మహేష్, సీహెచ్. మల్లయ్య, ఎన్.అబ్రహం లింకన్, సంయుక్త కార్యదర్శులుగా పి.కృష్ణబాబు, ఎం.వెంకటేశ్వరరావు, టి. లావణ్య, ఎం.నాగమణి, కోశాధికారిగా ఎన్.రాఘవరావు ఎన్నికయ్యారు. సంఘం జిల్లా నాయకులు ఎం.గోపాలకృష్ణ, డీవీ.సత్యనారాయణరెడ్డి, జి.రామకృష్ణ తదితరుల సమక్షంలో నూతన కమిటీ సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు.

సత్కారం అందుకున్న సభ్యులతో నాయకులు

స్మార్ట్ కార్డులు తీసుకున్నారా లేదా?

ఇబ్రహీంపట్నం గ్రామీణం, న్యూస్‌టుడే

మైలవరం నియోజకవర్గంలో పంపిణీ కాని స్మార్ట్ రేషన్ కార్డులను వెనక్కి పంపేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పౌర సరఫరాల శాఖ ప్రక్షాళనకు చర్యలు చేపట్టింది. చౌక బియ్యం పంపిణీలో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు స్మార్ట్ కార్డులను అందుబాటులోకి తెచ్చారు. దీంతో రెండు నెలల నుంచి వీటిని లబ్ధిదారులకు ఇస్తున్నారు. మైలవరం నియోజకవర్గంలోని నాలుగు మండలాలతో పాటు గొల్లపూడి, రాయనపాడు, పైడూరుపాడు గ్రామాలకు 87,047 స్మార్ట్ కార్డులు వచ్చాయి. వీటిలో ఇంకా 4,698 కార్డులను లబ్ధిదారులు తీసుకోలేదు. ఈ నేపథ్యంలో వాటిని డిసెంబరు 15 నాటికి తీసుకోకపోతే వెనక్కి పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. డీలర్ల వద్ద ఉన్న కార్డుల్లో మృతి చెందిన వారు, గ్రామాంతరం వెళ్లిన వారు, మ్యాపింగ్‌లో తేడాలపై నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు వచ్చాయి. ఆయా వివరాలు ఆధారంగా కొన్ని కార్డులను రద్దు చేయనున్నారు.

కార్డు నమూనా

మ్యాపింగ్‌లో తప్పిదాలు

వైకాపా హయాంలో సచివాలయాల వారీగా వాలంటీర్లు కుటుంబ సభ్యులను మ్యాపింగ్ చేశారు. ఆ ప్రక్రియ సరిగ్గా చేయకుండానే అప్పట్లో బియ్యం కార్డులు ఇచ్చారు. ఈ క్రమంలో అనర్హులకు కార్డులు వచ్చాయనే ఆరోపణలున్నాయి. వీటి ఆధారంగానే స్మార్ట్ కార్డులు వచ్చేయడంతో అవి మిగిలినట్లు తెలుస్తోంది. వీటిని తీసుకోవాలంటే లబ్ధిదారుల్లో ఎవరో ఒకరు వచ్చి బయోమెట్రిక్ వేసి ఓటీపీ చెప్పాలి. దీంతో బోగస్ కార్డు వివరాలు బయటపడతాయి. ఈ నేపథ్యంలో లబ్ధిదారులు అందుబాటులో ఉన్నారా...లేదా? వలస వెళ్లారా, మృతి చెందారా తదితర అంశాలను సమగ్రంగా విచారించి డీలర్లు నివేదించాలని అధికారులు సూచించారు.

ప్రమాదం.. లేదు అభయం..

గుంటుపల్లి జాతీయ రహదారి నుంచి గ్రామ ఆలయానికి వెళ్లే మార్గం ప్రమాదకరంగా మారింది. ఈ దారిలో గొయ్యి ఏర్పడటంతో ద్విచక్ర వాహనదారులు, పాదచారులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నెల రోజుల నుంచి సమస్య ఉన్న ఎన్‌హెచ్ఏఐ గుత్తేదారు సిబ్బంది గానీ, పంచాయతీ అధికారులు గానీ దీనిపై స్పందించక పోవడం విచారకరమని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అక్కడి పరిస్థితిని సరి చేసి ప్రమాదాలు జరగకుండా చేయాలని కోరుతున్నారు. - న్యూస్‌టుడే, ఇబ్రహీంపట్నం

అష్టోత్తర శత దీపాలంకరణ సేవ

నెమలి (గంపలగూడెం), న్యూస్‌టుడే : మండలంలోని నెమలి వేణుగోపాల స్వామి గుడిలో శుక్రవారం రాత్రి అష్టోత్తర శత దీపాలంకరణ సేవ నిర్వహించారు. అర్చకుడు గోపాలాచార్యులు ఆధ్వర్యంలో భక్తులు దీపాలు వెలిగించారు. ఈ సందర్భంగా ఉత్సవమూర్తులకు అద్దాల మండపం వద్ద ప్రత్యేక పూజలు చేశారు.

నెమలి కృష్ణాలయంలో..

తిరువూరు టౌన్, న్యూస్‌టుడే : స్థానిక శిర్డీ సాయి బాబా కల్యాణ మండపంలో శుక్రవారం భక్తులు సామూహిక వ్రతాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ మేరకు వేద పండితులు ప్రత్యేక పూజలు, హోమాలు చేశారు.

తిరువూరు : సామూహిక వ్రతాలు నిర్వహిస్తున్న భక్తులు

విద్యుత్తు సరఫరా నిలిపివేత నేడు

మైలవరం, న్యూస్‌టుడే : ఉప కేంద్రాల నిర్వహణలో భాగంగా మైలవరం, పుల్లూరు, గణపవరం, చంద్రాల విద్యుత్తు ఉపకేంద్రాల పరిధిలో శనివారం సరఫరా నిలిపేస్తున్నట్లు ఆయా కేంద్రాల ఏఈలు జి.రమేష్ బాబు, సీహెచ్.రామ్మోహనరావు తెలిపారు. మైలవరం, పొందుగల, పుల్లూరు, చంద్రగూడెం, మొర్సుమిల్లి గ్రామాల పరిధిలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, గణపవరం, కీర్తిరాయునిగూడెం, చంద్రాల, టి.గన్నవరం, ఎదురుబీడెం, కనిమెర్ల, పోరాటనగర్ గ్రామాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు సరఫరా ఉండదని వారు చెప్పారు.

జి.కొండూరు, న్యూస్‌టుడే : జి.కొండూరు, కుంటముక్కల, వెలగలేరు విద్యుత్తు ఉపకేంద్రాల పరిధిలోని గ్రామాల్లో శనివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు సరఫరా నిలిపేస్తున్నట్లు ఆ శాఖ సహాయక ఇంజినీరు షఫీ ఓ ప్రకటలో తెలిపారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.

తిరువూరు టౌన్, న్యూస్‌టుడే : తిరువూరులో శనివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని టౌన్ ఏఈ.కృష్ణారెడ్డి తెలిపారు.

కవులూరు: విద్యార్థులతో రామకృష్ణ, దుర్గాదేవి తదితరులు

స్టడీ మెటీరియల్ వితరణ

జి.కొండూరు, న్యూస్‌టుడే : కవులూరులోని భోగినేని రాజగోపాలరావు పుష్పావతి జడ్పీ ఉన్నత పాఠశాలలో హిందీ ఉపాధ్యాయినిగా పని చేసే డి.దుర్గాదేవి 50 మంది పది విద్యార్థులకు స్టడీ మెటీరియల్‌ను శుక్రవారం వితరణ చేశారు. యూటీఎఫ్ రూపొందించిన మెటీరియల్‌ను ఆమె సమకూర్చగా పాఠశాల హెచ్‌ఎం జీవీ.రామకృష్ణ విద్యార్థులకు ఇచ్చారు. సయ్యద్ అక్బర్‌పాషా, విద్యాసాగర్, సిబ్బంది పాల్గొన్నారు.

విస్సన్నపేట, న్యూస్‌టుడే : విస్సన్నపేటలోని ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థులకు వైభవ్ జ్యువెలరీ అధినేత కేవీ.నాగేశ్వరరావు వితరణతో స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి బీసీహెచ్‌ఈ సూర్యనారాయణ, పాఠశాల ప్రిన్సిపల్ రత్నాకర్, సీహెచ్. చంటిబాబు, ఎ.మురళీకృష్ణ, నాయకులు పాల్గొన్నారు.

విస్సన్నపేట ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో..

ఈనాడు

దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు

Cell: 98496 97616

'రాజకీయ దుమారం లేపిన వాట్సప్ స్టేటస్'

తిరువూరు, న్యూస్‌టుడే : తిరువూరు ఎమ్మెల్యే కె.శ్రీనివాసరావు తన వాట్సప్ స్టేటస్‌లో శుక్రవారం పోస్టు చేసిన సందేశాలు రాజకీయ దుమారం లేపాయి. 'కొండపర్వ గట్టు వద్ద డే అండ్ నైట్ మ్యాచ్..నువ్వు దేనికి అధ్యక్షుడివి.. పేకాట క్లబ్బుకా, పేకాట కోసం ఆఫీస్ పెట్టావంటే..నువ్వు నిజంగా.. రాయల్' అని ఎమ్మెల్యే వాట్సాప్ పోస్టు ద్వారా చర్చకు తెరలేపారు. కొలికపూడి వ్యాఖ్యలు విస్సన్నపేట మండల అధ్యక్షుడు రాయల సుబ్బారావును ఉద్దేశించే చేసినట్లు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేశాయి. దీనిపై ఎమ్మెల్యేను సంప్రదించేందుకు ప్రయత్నించగా ఆయన కుటుంబ సమేతంగా శిర్డీ వెళ్లినట్లు కార్యాలయ వర్గాలు తెలిపారు.

ఎమ్మెల్యే ఆత్మపరిశీలన చేసుకోవాలి

విస్సన్నపేట, న్యూస్‌టుడే : నియోజకవర్గంలోని తెదేపా నాయకులపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్న ఎమ్మెల్యే కె.శ్రీనివాసరావు వాటిలో ఎంత వరకు వాస్తవమో ఆత్మపరిశీలన చేసుకోవాలని ఆ పార్టీ విస్సన్నపేట మండల అధ్యక్షుడు రాయల సుబ్బారావు హితవు పలికారు. స్థానిక పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కొలికపూడి వ్యాఖ్యలను సుబ్బారావు ఖండించారు. తాను జూదం ఆడిస్తున్నట్లు చేస్తున్న అసత్య ఆరోపణను ప్రజలు విశ్వసించరన్నారు. దేవాలయంగా భావించి పార్టీ కార్యాలయం నిర్మిస్తే అందులో జూదం ఆడుతున్నారని చెప్పడం ఎంత వరకు సబబు అన్నారు. తిరువూరు అభివృద్ధికి మీరేమి చేస్తున్నారో, నియోజకవర్గంలో తెదేపా మొత్తం ఎటువైపు ఉందో గమనించుకోవాలన్నారు.

ఇసుక ట్రాక్టర్లు పట్టివేత

తిరువూరు టౌన్, న్యూస్‌టుడే : తిరువూరు మండలం చింతలపాడులోని కట్టలేరువాగు నుంచి తెలంగాణకు అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి వాహన చోదకులను తిరువూరు పోలీసు స్టేషన్‌కు తరలించినట్లు సెక్టార్- 1 ఎస్సై వైవీ.శాతకర్ణి తెలిపారు. ఇసుకను అక్రమంగా రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

పొంచి ఉన్న ఆపద

మండల కేంద్రంలోని పశు వైద్యశాల, బీసీ కాలనీకి వెళ్లే రోడ్డులో చప్టా సగం పడిపోయి ఏళ్లు గడుస్తున్నా మరమ్మతులకు నోచుకోవడం లేదు. దీంతో చేసేది లేక ద్విచక్ర వాహనదారులు, ప్రజలు దానిపై నుంచే రాకపోకలు సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి దానికి మరమ్మతులు చేయించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. - న్యూస్‌టుడే, రెడ్డిగూడెం

విద్యార్థులకు వైద్య పరీక్షలు

గంపలగూడెం, తిరువూరు, న్యూస్‌టుడే : తిరువూరులోని సిద్ధార్థ విద్యాలయానికి చెందిన 16 మంది విద్యార్థులకు లయన్స్ క్లబ్ ప్రతినిధుల ఆధ్వర్యంలో శుక్రవారం ఉచితంగా కళ్లజోళ్లు పంపిణీ చేశారు. ఇటీవల విద్యాలయంలో లయన్స్ క్లబ్ సభ్యుల ఆధ్వర్యంలో నేత్ర వైద్య పరీక్ష శిబిరం నిర్వహించారు. అందులో కళ్లజోళ్లు అవసరమైన వారికి క్లబ్ అధ్యక్షుడు పి.వెంకటేశ్వరరావు, కార్యదర్శి సీహెచ్.శంకరరావు, సభ్యులు కళ్లజోళ్లు ఇచ్చారు.

మైలవరం: స్థానిక కృష్ణ దంత వైద్యశాల ఆధ్వర్యంలో మండల పరిధి చిలుకూరివారిగూడెం జడ్పీ ఉన్నత పాఠశాలలోని విద్యార్థులకు శుక్రవారం ఉచిత దంత పరీక్షలు నిర్వహించారు. వైద్యుడు కృష్ణచైతన్య విద్యార్థుల దంతాలను పరిశీలించి, సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ప్రధానోపాధ్యాయురాలు కుసుమ కుమారి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

21న యూటీఎఫ్ జిల్లా కౌన్సిల్ సమావేశాలు

గవర్నర్‌పేట : తిరువూరు, లక్ష్మీపురంలో ఈ నెల 21న నిర్వహించే యూటీఎఫ్ జిల్లా కౌన్సిల్ సమావేశాలను విజయవంతం చేయాలని కార్యవర్గం పిలుపునిచ్చింది. శుక్రవారం గవర్నర్‌పేటలోని రాష్ట్ర కార్యాలయంలో సమావేశాల గోడ పత్రికలను రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి కె.ఎస్.ఎస్.ప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు తదితరులు ఆవిష్కరించారు. జిల్లా అధ్యక్షుడు కె.శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి ఎ.సుందరయ్యలు మాట్లాడుతూ.. ఈ సమావేశాల్లో విద్యారంగ పరిణామాలు, ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలు, పీఆర్సీ, ఐఆర్, బోధనేతర సమస్యలపై చర్చించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు.

SBI భారతీయ స్టేట్ బ్యాంక్

హోమ్ లోన్ సెంటర్-2, యలమంచిలి కాంప్లెక్స్, వెంకటేశ్వర నగర్, విజయవాడ, యన్‌టిఆర్ జిల్లా-520008

Appendix – IV-A
[See Proviso to rule 8(6) R/W 9(1)]

స్థిరాస్తి ఈ-వేలం అమ్మకం బహిరంగ ప్రకటన తేది 21-01-2026

సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్సెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ మరియు దానిక్రింద చేయబడిన రూల్స్ మేరకు భారతీయ స్టేట్ బ్యాంక్ యొక్క అధీకృత అధికారిచే చూపట్టబడిన దిగువ తెలిపిన వివరముల ప్రకారం సెక్షన్ 13(4) నిబంధనల ప్రకారం ఆస్థి యొక్క స్వాధీనతకు కొనసాగింపుగా దిగువ షెడ్యూల్‌లో తెలిపిన ఆస్థిని దిగువ నిర్దేశించబడిన 13(2) సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్ 2002 నియమ నిబంధనలకు లోబడి "ఎక్కడ ఎలా ఉన్నది, అక్కడ అది అలానే" ప్రాతి పదికన దిగువ తెలిపిన వివరముల ప్రకారం ఇ-వేలం వెబ్ పోర్టల్ https://baanknet.com ద్వారా విక్రయించబడును.

ఋణగ్రహీత(ల) పేరు: 1) శ్రీ అన్నం మంగేశ్వరరావు, తండ్రి: ఆంజనేయులు
2) శ్రీ అన్నం రామాంజనేయులు, తండ్రి: మంగేశ్వరరావు
స్థిరాస్తి యజమాని పేరు: శ్రీ అన్నం మంగేశ్వరరావు, తండ్రి: ఆంజనేయులు
బకాయి మొత్తం: రూ.26,56,439/- మరియు ది.06-06-2024 నుండి తదుపరి వడ్డీతో సహా.
డిమాండ్ నోటీసు తేది: 06-06-2024
స్థిరాస్తి వివరము: కృష్ణా జిల్లా, ఇబ్రహీపట్నం మండలం, కొండపల్లి గ్రామం, సమీప డోర్ నెం.29-281, ఆర్‌యస్ నెం.403/1లోని 67.76 చ॥గ॥లు (25.76 చ॥గ॥లు మరియు 42.00 చ॥గ॥లు) విస్తీర్ణములో గ్రౌండ్ ఫ్లోరు & మొదటి అంతస్థు కలిగిన ఆర్‌సిసి భవనము యొక్క రిజిష్టర్డ్ పార్టీషన్ డీడ్ నెం.893/2016 తేది:10-02-2016 మరియు రెక్టిఫికేషన్ డీడ్ నెం.2256/2014 తేది:14-03-2014, రిజిష్టర్డ్ పార్టీషన్ డీడ్ నెం.1874/2009 తేది:18-06-2009, ఇబ్రహీంపట్నం జెయస్‌ఆర్‌ఓ, కృష్ణా జిల్లా. ఉమ్మడి హద్దులు: తూర్పు: 5 అడుగుల ఉమ్మడి దారి & ఎ.మంగేశ్వరరావు గారి ఆస్థి, దక్షిణం: అదపా ఆంజనేయులు గారి ఆస్థి, పడమర: పంచాయితీ రోడ్డు, ఉత్తరం: అన్నం చలపతిరావు గారి ఆస్థి.

రిజర్వు ధర: రూ.24,62,000/- ధరావత్తు: రూ. 2,46,200/- బిడ్ పెంపుదల: రూ.10,000/-
ఇ-వేలం తేదీ & సమయం: 21-01-2026 ఉ॥ 11.00 గం॥ నుండి సా॥ 4.00 గం॥ ల వరకు

NEFT/RTGS సొమ్మును సమర్పించుటకు https://baanknet.com వెబ్‌పోర్టల్ ద్వారా (యూజర్ ఐడి & పాస్‌వర్డ్ ఉచితంగా https://baanknet.com లో రిజిష్టర్ చేసుకొన్న పేరు మీద లభించును) ద్వారా పాస్‌వర్డ్ & లాగిన్ ఐడి కలిగివుండవలెను. తమ బిడ్లు దాఖలు చేయుటకు మరియు ఇ-వేలములో పాల్గొనుటకు ముందుగా మెస్సర్స్ పియస్‌బి అలియన్స్ ప్రైవేట్ లిమిటెడ్, టోల్ ఫ్రీ నెం: +91 8291220220 వారి వెబ్ పోర్టల్ https://baanknet.com మరియు పై లభించు ఇ-వేలపు నియమ నిబంధనల పూర్తి వివరములు పరిశీలించవలసినదిగా బిడ్డర్లను కోరుచున్నాము. ఆసక్తిగల బిడ్డర్లు ఆస్తుల తనిఖీ కొరకు ఆథరైజ్డ్ ఆఫీసర్, SBI, HLC-2, యలమంచిలి కాంప్లెక్స్, వెంకటేశ్వర నగర్, విజయవాడ, ఫోన్ నెం.9441127661, ఇ-మెయిల్ ఐడి: sbi.21017@sbi.co.in మరియు రికవరీ ఏజెన్సీ: M/s.PRS Associates, మొబైల్ నెం:7013439314 వారిని బ్యాంకు పనిదినములలో సంప్రదించవచ్చును.

ప్రదేశం: విజయవాడ
తేది : 12-12-2025

సం/- అధికృత అధికారి
భారతీయ స్టేట్ బ్యాంక్

(c) eenadu

నందిగామ

•నందిగామ •జగ్గయ్యపేట

విద్యార్థులకు చలికోట్లు పంపిణీ

జుజ్జూరు(వీరులపాడు), న్యూస్‌టుడే: మండల పరిధి జుజ్జూరు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు వెన్నెల ఎడ్యుకేషన్ సొసైటీ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు దేవరకొండ శ్రీనివాసరావు 50 చలి కోట్లు శుక్రవారం పంపిణీ చేశారు.

తెదేపాలో చేరిక

వత్సవాయి, జగ్గయ్యపేట: వత్సవాయి మండలం కంభంపాడుకు చెందిన వైకాపా నాయకులు, కార్యకర్త కుటుంబాలు శుక్రవారం ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య సమక్షంలో తెదేపాలో చేరాయి. చల్లా నాగేశ్వరరావు, శిరీష, గుంజి రమణ, రామారావు, తిరుపతమ్మ, రమేష్ కుటుంబాలను ఆయన పార్టీలోకి ఆహ్వానించి కండువాలు వేశారు. గౌరవరం పీఏసీఎస్ ఛైర్మన్ కట్టా నరసింహారావు, జల సంఘ అధ్యక్షుడు చావా శాంతిబాబు, పార్టీ నాయకులు ఉయ్యూరు అప్పారావు, తీగల మురళీకృష్ణ, అప్పకట్లు రామారావు తదితరులు పాల్గొన్నారు.

వ్యవసాయ మార్కెట్ కమిటీల నియామకం

పిట్టల శ్రీదేవి జ్వాలాప్రసాద్ సీతమ్మ

నందిగామ, జగ్గయ్యపేట గ్రామీణం, న్యూస్‌టుడే: నందిగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్‌పర్సన్‌గా పిట్టల శ్రీదేవి, వైస్ ఛైర్మన్‌గా అమ్మినేని జ్వాలాప్రసాద్ నియమితులయ్యారు. గౌరవ ఛైర్‌పర్సన్‌గా ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యను నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. సభ్యులుగా మరికొంత మంది నియమితులయ్యారు. ★ జగ్గయ్యపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీ ఛైర్మన్‌గా పట్టణానికి చెందిన మల్లెల సీతమ్మను నియమిస్తున్నట్లు ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. వైస్ ఛైర్మన్‌గా బండిపాలెంకు చెందిన తెలుగు రైతు నాయకుడు అడుసుమల్లి ప్రభాకర్‌ను నియమించింది. ఛైర్మన్ పదవిని దళిత మహిళకు కేటాయించడంపై పలువురు ఆనందం వ్యక్తం చేశారు.

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM
జగ్గయ్యపేట: 8008 574714, నందిగామ: 8008 574713

స్పందనకు వందనం

✷ జుజ్జూరు ఉత్తర ఎస్సీ కాలనీలో తాగునీరు అందడం లేదని స్థానికుడు సుధాకర్ 'మేమున్నాం..మీకు తోడుగా' దృష్టికి తేగా.. పంచాయతీ కార్యదర్శి షేక్ మీర్జావలి స్పందించి. . సమస్య పరిష్కరించారు. ✷ అల్లూరు బీసీ కాలనీలో విద్యుత్తు నియంత్రిక వద్ద మంటలు వస్తున్నాయని స్థానికులు 'మేమున్నాం. .మీకు తోడుగా' దృష్టికి తేగా.. విద్యుత్తు శాఖ ఏఈ స్పందించి.. మరమ్మతులు చేయించారు. ✷ పొన్నవరం మెయిన్ రోడ్డులో వీధి దీపాలు వెలగట్లేదని స్థానికులు 'మేమున్నాం..మీకు తోడుగా' దృష్టికి తేగా.. ఇన్‌ఛార్జి కార్యదర్శి కోటేశ్వరరావు స్పందించి కొత్త దీపాలను ఏర్పాటు చేయించారు. **-వీరులపాడు, న్యూస్‌టుడే**

మౌలిక వసతులు లేక.. ఉండలేక!

నందిగామ, న్యూస్‌టుడే

నందిగామ పురపాలక సంఘం పరిధిలో వీధి దీపాలు సక్రమంగా వెలగట్లేదు. కొన్ని ప్రాంతాల్లో రాత్రి, పగలు వెలుగుతూనే ఉంటున్నాయి. వీధి దీపాల నిర్వహణ కోసం పురపాలక సంఘం వారు భారీగా ఖర్చు చేస్తున్నట్లు దస్త్రాల్లో పేర్కొంటున్నారు. ఆ మేరకు ప్రయోజనం కనిపించకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపాలిటీ పరిధిలో నందిగామ పట్టణంతో పాటు అనాసాగరం, హనుమంతుపాలెం గ్రామాలు ఉన్నాయి. వీటిల్లో 20 వార్డులు ఉండగా జనాభా 55 వేలకు పైగా ఉంది. పట్టణంలో శివారు ప్రాంతాలు బాగా విస్తరించాయి. పలు అపార్టుమెంట్లు, గృహాలు నిర్మించారు. నిర్మాణ సమయంలో మున్సిపాలిటీకి ప్లాన్ అనుమతి కోసం రూ.వేలల్లో పన్నులు చెల్లిస్తున్నారు. ఆ మేరకు తాగునీరు, వీధి దీపాలు, రహదారి సౌకర్యాలు కల్పించట్లేదు.

శివారు ప్రాంతాల్లో వీధి దీపాలు లేని స్తంభాలు

శునకాల స్వైర విహారంతో ఇబ్బందులు

పురపాలక సంఘ పరిధిలో సుమారు 2950 వీధి దీపాలు ఉన్నాయి. వీటి నిర్వహణకు కొన్ని నెలలు క్రితం రూ.10 లక్షలు ఖర్చు చేశారు. అయినప్పటికీ పలుచోట్ల వెలగకపోవడంపై రాత్రుళ్ల చీకట్లో ప్రజలు రాకపోకలు సాగించేందుకు అవస్థలు పడుతున్నారు. అదిగో లైట్లు వస్తున్నాయి, ఇదిగో వస్తున్నాయి అని చెబుతూ కాలం వెళ్లదీస్తుండటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఒకటి, రెండు, మూడు వార్డుల్లో, నెహ్రూనగర్, డీవీఆర్‌కాలనీ, ఎస్సీ కాలనీ, ముక్కపాటినగర్, రామలింగేశ్వర నగర్, రైతు పేట డౌన్, రైతు పేటల్లోను, అనాసాగరం, హనుమంతుపాలెం గ్రామాల్లో కొన్ని వీధి దీపాలు అలంకారప్రాయంగా ఉన్నాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో చీకటి పడితే ఇళ్ల నుంచి బయటికి రావటానికి భయపడుతున్నారు. వీధుల్లో శునకాలు స్వైర విహారం చేస్తున్నాయి. దీంతో చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.

బయటకు రావాలంటేనే భయం..

పట్టణంలో శివారు ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. పెద్దసంఖ్యలో గృహాలు, అపార్టుమెంట్లు నిర్మించారు. ఆ ప్రాంతాల్లో కొత్తగా వీధి దీపాలు వేయట్లేదు. అధ్వానంగా ఉన్న రోడ్లపై బయటికి రావటానికి భయాందోళన చెందుతున్నారు.

టెండర్లు పిలిచేందుకు చర్యలు

వీధి దీపాలకు మరమ్మతులు, కొత్తవి ఏర్పాటు కోసం రూ.14 లక్షలు కేటాయించాం. టెండర్లు పిలిచేందుకు సాంకేతిక అనుమతి కోసం ఈఈ వద్దకు దస్త్రం పంపాం. అనుమతి రాగానే టెండర్లు పిలుస్తాం.
-లోవరాజు, మున్సిపల్ కమిషనర్

వైద్య శిబిరానికి స్పందన

పెనుగంచిప్రోలు, న్యూస్‌టుడే: మండలంలోని అనిగండ్లపాడులో జయప్రద ఫౌండేషన్ ఛైర్మన్, తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు టీడీ జనార్దన్ ఆధ్వర్యంతో శుక్రవారం ఉచిత మెగా వైద్యశిబిరం నిర్వహించారు. 396 మందికి కంటి, 200 మందికి సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించారు. రోగులకు మందులు పంపిణీ చేశారు. దృష్టిలో లోపం ఉన్నట్లు నిర్ధారించిన రోగులకు ఫౌండేషన్ తరపున ఉచితంగా కళ్లజోళ్లు పంపిణీ చేస్తామని కో-ఆర్డినేటర్ కట్టా వెంకటనరసింహారావు తెలిపారు. శుక్లాల ఆపరేషన్లు అవసరమైన వారికి శంకర్ నేత్రాలయంలో చేస్తామని చెప్పారు. సొసైటీ అధ్యక్షుడు అత్తలూరి అచ్యుతరావు, సీనియర్ నాయకుడు పొందూరు వెంకటేశ్వరరావు, గ్రామ నాయకులు పాల్గొన్నారు.

మందులు పంపిణీ చేస్తున్న వెంకటనరసింహారావు, అచ్యుతరావు

పాడి పశువుల పెంపకంపై శిక్షణ

నందిగామ, న్యూస్‌టుడే: లాభసాటి పశువుల పెంపకంతో రైతులకు ప్రయోజనం ఉంటుందని నందిగామ డివిజన్ పశుసంవర్ధకశాఖ ఏడీ కృష్ణమూర్తి తెలిపారు. స్థానిక పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో శుక్రవారం జాతీయ లైవ్ స్టాక్ మిషన్ ఆధ్వర్యంలో పాడి పశువుల పెంపకంపై నందిగామ మండల స్థాయిలో రైతులకు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఏడీలు కృష్ణమూర్తి, వెంకట్రావు మాట్లాడుతూ పశువుల ఎంపికలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మేలు జాతి గేదెలను ఎంపిక చేసుకుంటే పాల దిగుబడి పెరిగి లాభాలు వస్తాయన్నారు. రిసోర్స్‌పర్సన్లు అనీల్, చంద్రశేఖర్‌నాయక్, సాగారిక మాట్లాడుతూ శాస్త్రీయ యాజమాన్య పద్ధతులు పాటించాలని సూచించారు. కార్యక్రమంలో మండలంలోని పలు గ్రామాలకు చెందిన రైతులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న డాక్టర్ అనీల్

సమగ్ర సాగు పద్ధతులతో నల్లతామర అదుపు

నందిగామ గ్రామీణం, న్యూస్‌టుడే: మిరప పంటలో నల్లతామర పురుగుల ఉద్ధృతి తగ్గించడానికి రైతులు సమగ్ర సాగు పద్ధతులు పాటించాలని గరికపాడు కేవీకే ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ఎం.రవికిశోర్ తెలిపారు. శుక్రవారం పెద్దవరం గ్రామంలో మిర్చి, మామిడి రైతులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు విచక్షణ రహితంగా పురుగు మందులు పిచికారీ చేయకూడదన్నారు. నేల సామర్థ్యం, భూసార పరీక్షలు, ఎరువుల వినియోగంపై అవగాహన కల్పించారు. ఉద్యాన శాస్త్రవేత్త కె.లక్ష్మీకళ మాట్లాడుతూ ఉష్ణోగ్రతలు తగ్గడంతో నల్లతామర పురుగుల ఉద్ధృతి పెరిగిందన్నారు. ఉద్యాన అధికారి వర్ధిని ప్రభుత్వ పథకాలను వివరించారు.

మాట్లాడుతున్న రవికిశోర్, పక్కన లక్ష్మీకళ, వర్ధిని

కాలుష్య తనిఖీకి జాయింట్ కమిటీ ఏర్పాటు

జగ్గయ్యపేట, న్యూస్‌టుడే: మండల పరిధిలో జాతీయ రహదారికి అనుసంధానంగా ఉన్న ఆటోనగర్‌లో ఆరు కర్మాగారాలు సృష్టిస్తున్న కాలుష్యంపై సబ్ కలెక్టర్ బాలకృష్ణ స్పందించారు. స్థానిక రెవెన్యూ, కాలుష్య బోర్డు అధికారులతో కలిసి ఆయన ఆటోనగర్‌లో పర్యటించారు. కర్మాగారాల నుంచి వెలువడే కాలుష్యాన్ని పరిశీలించారు. అనేక సమస్యలు ఉన్నందు వల్ల త్వరలోనే జాయింట్ కమిటీ ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తామన్నారు. సబ్ కలెక్టర్, రెవెన్యూ, కార్మిక శాఖ, పురపాలక సంఘం, ఏపీఐఐసీ, కాలుష్య నియంత్రణ మండలికి చెందిన అధికారులతో ఉమ్మడి కమిటీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. కాలుష్య నియంత్రణ మండలి ఈఈ శ్రీనివాస్, తహసీల్దార్ మనోహర్ తదితరులు పాల్గొన్నారు.

పరిశీలిస్తున్న సబ్ కలెక్టర్, అధికారులు

సమస్యల సత్వర పరిష్కారానికే ప్రజాదర్బార్

ప్రజాదర్బార్‌లో మాట్లాడుతున్న ఎమ్మెల్యే తాతయ్య, పక్కన కళావతి

కొండూరు (నందిగామ గ్రామీణం), న్యూస్‌టుడే: ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికే ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నామని జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య తెలిపారు. శుక్రవారం కొండూరు గ్రామ సచివాలయంలో ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వత్సవాయి మండలం పోలంపల్లి వద్ద మునేటి ఆనకట్టను శాశ్వతంగా అభివృద్ధి చేయడానికి రూ.22 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని చెప్పారు. దాములూరు కూడలి వద్ద వైరా ఏటిపై నిర్మించిన వంతెనకు అప్రోచ్ రహదారి నిర్మాణానికి కృషిచేస్తానన్నారు. రీసర్వేవల్ల పలు గ్రామాల్లో భూముల విస్తీర్ణాలు తగ్గిస్తున్నారని రైతులు చెబుతున్నారని, దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానని పేర్కొన్నారు. ఆర్‌అండ్‌బీ రహదారులు, డొంకరోడ్లు అభివృద్ధికి కృషిచేస్తానని వెల్లడించారు. కార్యక్రమంలో విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి దేవాలయ కమిటీ సభ్యురాలు మన్నె కళావతి, ఎంపీడీవో ఆర్వీఎస్ ప్రసాదరావు, తహసీల్దారు ఎన్.సురేష్‌బాబు పాల్గొన్నారు.

ప్రజలకు అందుబాటులో వైద్య సేవలు

కంచికచర్ల, న్యూస్‌టుడే: ప్రజలకు వైద్య సేవలు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య అన్నారు. కంచికచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రూ.62 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న ఆరోగ్య భవన నిర్మాణానికి శుక్రవారం ఆమె భూమి పూజ చేశారు. కోగంటి బాబు, కూటమి నాయకులు, వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

భవన నిర్మాణానికి భూమి పూజ చేస్తున్న విప్ సౌమ్య

ప్రజాదర్బార్‌లో 47 వినతులు

వెల్లంకి (వీరులపాడు), న్యూస్‌టుడే: ప్రజ సమస్యలను నేరుగా తెలుసుకొని, వాటిని పరిష్కరించేందుకు ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య అన్నారు. మండల పరిధి వెల్లంకిలో శుక్రవారం ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వివిధ శాఖల పరిధిలో 47 వినతులు వచ్చాయని డిప్యూటీ ఎంపీడీవో సీహెచ్ చంద్రశేఖర్ తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ పి.రవికుమార్, ఎంఈవో పాల్ కెనడీ, ఏవో జోగేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

చందర్లపాడు, న్యూస్‌టుడే: కోనాయపాలెంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వ్యవసాయ పరపతి సంఘ అధ్యక్షుడు వాసిరెడ్డి ప్రసాద్ శుక్రవారం ప్రారంభించారు. రైతులు తమ ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చి విక్రయించుకోవాలని సూచించారు. తక్కువ ధరకు దళారులకు విక్రయించి నష్టపోవద్దని అన్నారు.

ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ

నందిగామ గ్రామీణం, న్యూస్‌టుడే: మండలంలోని కొండూరు గ్రామ సచివాలయంలో శుక్రవారం ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య పంపిణీ చేశారు. దాములూరు, కొణతమాత్మకూరు, మాగల్లు, రామిరెడ్డిపల్లి, రుద్రవరం గ్రామాలకు చెందిన అయిదుగురు లబ్ధిదారులకు వాటిని అందజేశారు. తెదేపా నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

ప్రకటన

ఇందుమూలముగా యావన్మందికి తెలియజేయునది ఏమనగా.. M/s. అల్ట్రాటెక్ సిమెంట్ లిమిటెడ్, బూదవాడ వారు జగ్గయ్యపేట మండలం, బూదవాడ గ్రామ కాపురస్థులైన ... వారి భూమి సర్వే నెం. 73/1లో ... సెంట్లు ... వెరసి ఏక ఖండముగా ఉన్నటువంటి మొత్తము ... భూమిని కొనుగోలు చేయుటకు నిర్ణయించినాము. ... అభ్యంతరములు ఉన్నచో ప్రకటన వెలువడిన 7 రోజులలో ఒరిజినల్ డాక్యుమెంట్లతో క్రింద సంతకం చేసిన న్యాయవాదికి తెలియజేయవలెను. తదుపరి ఎటువంటి అభ్యంతరములు స్వీకరించబడవు.

షెడ్యూల్: NTR జిల్లా, జగ్గయ్యపేట మండలం, బూదవాడ గ్రామం, జగ్గయ్యపేట సబ్ రిజిస్ట్రార్ ఇలాకా, సర్వే నెం. 73/1లో ... భూమికి **హద్దులు: తూర్పు:** ... **దక్షిణం:** ... **పడమర:** ... **ఉత్తరం:** ...

ఇట్లు: **Samineni Venkateswara Rao,** B.Com, LLM
Advocate, Door No. 5-55/1A, Main Road,
Jaggaiahpet, Ph: 93927 22225
జగ్గయ్యపేట, తేది: 12-12-2025

ప్రకటన

ఇందుమూలముగా యావన్మందికి తెలియజేయునది ఏమనగా.. M/s. అల్ట్రాటెక్ సిమెంట్ లిమిటెడ్, బూదవాడ వారు జగ్గయ్యపేట మండలం, బూదవాడ గ్రామ కాపురస్థులైన ... లింగమ్మ గారి భూమి సర్వే నెం. 73/2లో ... సెంట్లు, ... వెంకటనరసమ్మ గారి భూమి సర్వే నెం. 73/3లో య. 0.01 సెంట్లు ... య. 0.39 సెంట్లు ... మొత్తము య. 0.80 సెంట్ల భూమిని కొనుగోలు చేయుటకు నిర్ణయించినాము. ... అభ్యంతరములు ఉన్నచో ప్రకటన వెలువడిన 7 రోజులలో ఒరిజినల్ డాక్యుమెంట్లతో క్రింద సంతకం చేసిన న్యాయవాదికి తెలియజేయవలెను. తదుపరి ఎటువంటి అభ్యంతరములు తీసుకొనబడవు.

షెడ్యూల్: NTR జిల్లా, జగ్గయ్యపేట మండలం, బూదవాడ గ్రామం, జగ్గయ్యపేట సబ్ రిజిస్ట్రార్ ఇలాకా, సర్వే నెం. 73/2 ... మరియు ... వెరసి ఏక ఖండముగా ఉన్నటువంటి మొత్తము య. 0.80 సెంట్ల భూమికి **హద్దులు: తూర్పు:** అమరబోయిన రమాదేవి గారి భూమి, **దక్షిణం:** అల్ట్రాటెక్ సిమెంట్ లిమిటెడ్ వారి భూమి, **పడమర:** రామిశెట్టి అప్పారావు గారి భూమి, **ఉత్తరం:** ఇండ్లు మరియు ఇండ్ల స్థలములు.

ఇట్లు: **Samineni Venkateswara Rao,** B.Com, LLM
Advocate, Door No. 5-55/1A, Main Road,
Jaggaiahpet, Ph: 93927 22225
జగ్గయ్యపేట, తేది: 12-12-2025

జనావాసాల మధ్య మురుగుతో అవస్థలు

స్థానిక రైతుపేటలో అపార్టుమెంట్‌లోని మురుగు జనావాసాల మధ్య ఖాళీ స్థలంలోకి పారుతుండటంతో స్థానికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. స్థానిక కాకతీయ, అపోలో పాఠశాల ఎదురు రోడ్డులోని అపార్టుమెంట్ నుంచి వచ్చే మురుగు వెళ్లేందుకు వీలుగా డ్రెయిన్ నిర్మించలేదు. దీంతో వాడకం నీరంతా పక్కనున్న ఖాళీ స్థలంలోకి చేరుతోంది. ఈ కారణంగా దుర్వాసన వస్తుందని, దోమలు విపరీతంగా ఉంటున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆ ప్రాంతంలో ఉండలేకపోతున్నామని వాపోతున్నారు. మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.- **నందిగామ, న్యూస్‌టుడే**

ఘాట్ రోడ్డుకు స్థలం ఇచ్చిన ట్రస్టును గౌరవించాలి

జగ్గయ్యపేట, న్యూస్‌టుడే: వేదాద్రి పంచ నారసింహ క్షేత్రంలోని జ్వాలా నారసింహుని కొండపైకి నూతనంగా నిర్మించిన ఘాట్ రోడ్డు స్థలం యోగానంద లక్ష్మీనరసింహ స్వామి సేవా ట్రస్టుకు చెందినదేనని ప్రతినిధి చక్రపాణి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ స్థలం ఇచ్చేందుకు తాము పూర్తిగా అంగీకారం తెలిపామని, కానీ అధికారులు తమ ప్రమేయం లేకుండానే ప్రారంభోత్సవానికి సన్నాహాలు చేయడం తమను తీవ్రగా ఆవేదనకు గురిచేసిందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే శ్రీరాంతాతయ్యకు, తహసీల్దార్‌కు తెలిపామని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ప్రిన్సిపల్ అబ్బులుకు సత్కారం

జగ్గయ్యపేట: రాష్ట్ర స్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్‌లో విజేతగా నిలిచిన జేఆర్‌సీ కళాశాల ప్రిన్సిపల్ జూటూరి వెంకటేశ్వర్లు(అబ్బులు)ను శుక్రవారం వాకర్స్ అసోసియేషన్ సభ్యులు సత్కరించారు. 5 కి.మీ. నడక, 800 మీటర్ల పరుగు పందెంలో విజయం సాధించినందుకు అభినందించారు.

హిందూ మహా సమ్మేళనం విజయవంతానికి పిలుపు

నందిగామ, గ్రామీణం, న్యూస్‌టుడే: నందిగామలో ఈ నెల 20న నిర్వహించే హిందూ మహా సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని హిందూ సమైక్యవాది కొమరగిరి వాచస్పతి పిలుపునిచ్చారు. ఆర్ఎస్ఎస్ శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం సాయంత్రం స్థానిక సీతారామాంజనేయ స్వామి ఆలయంలో పంచ పరివర్తన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 20న సాయంత్రం 4గంటలకు స్థానిక ఏఎంసీ కార్యాలయ ఆవరణలో నిర్వహించే మహా సమ్మేళనం, ప్రదర్శనను కులాలకతీతంగా హిందువులంతా విజయవంతం చేయాలని కోరారు. దీనికి కమలానందభారతీస్వామి, సుగుణానంద స్వామి తదితర ఆధ్యాత్మిక గురువులు హాజరవుతారని చెప్పారు. కార్యక్రమంలో భాజపా నాయకులు బండారు కేదార్‌నాథ్‌శర్మ, తొర్లికొండ సీతారామయ్య, ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు అడపా స్వామి, వందేమాతరం అశోక్, తులసీకృష్ణ, చిరుమామిళ్ల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

పంచ పరివర్తన కరపత్రాలు ఆవిష్కరిస్తున్న వాచస్పతి, కేదార్‌నాథ్‌శర్మ తదితరులు

నేడు విద్యుత్తు ఉండని ప్రాంతాలు

నందిగామ, గ్రామీణం, న్యూస్‌టుడే: నందిగామ పట్టణ సెక్షన్, అనాసాగరం విద్యుత్తు ఉపకేంద్రంలో మరమ్మతులు, నిర్వహణ పనులు నిమిత్తం శనివారం విద్యుత్తు సరఫరా నిలిపివేయనున్నట్లు ఏడీఈ స్టాలిన్ తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నందిగామలోని డీవీఆర్‌కాలనీ, మునగచర్ల, అనాసాగరం, హనుమంతుపాలెం గ్రామాల్లో సరఫరా ఉండదని చెప్పారు. ☛ పల్లగిరి, సోమవరం, రుద్రవరం, గోళ్లమూడి, రాఘవాపురం, కమ్మవారిపాలెం, మాగల్లు, కొండూరు, జొన్నలగడ్డ, దాములూరు, కొణతమాత్మకూరు, రామిరెడ్డిపల్లి గ్రామాల్లో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సరఫరా నిలిపివేస్తామని ఏఈ పూర్ణచంద్రరావు చెప్పారు.

కంచికచర్ల: కంచికచర్ల ఉప కేంద్రంలో మరమ్మతుల నిమిత్తం శనివారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కంచికచర్ల, పేరకలపాడు, గొట్టుముక్కల, పొన్నవరం, జమ్మవరం, బోడవాడ, నందలూరు, తాటిగుమ్మి, గోకరాజుపల్లి గ్రామాల్లో విద్యుత్తు సరఫరా నిలిపివేయనున్నట్లు ఏఈ దిబ్బయ్య తెలిపారు.

జగ్గయ్యపేట, న్యూస్‌టుడే: ముక్త్యాల, అగ్రహారం గ్రామాలకు శనివారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు విద్యుత్తు సరఫరా నిలిపివేస్తున్నట్లు చిల్లకల్లు ఏఈ ఒక ప్రకటనలో తెలిపారు.

సంపూర్ణ ఆరోగ్యంతో సంతోషకర జీవనం

నందిగామ, న్యూస్‌టుడే: ఆరోగ్యంగా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నందిగామ అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ న్యాయమూర్తి జి.వందన తెలిపారు. స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో శుక్రవారం యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే సందర్భంగా న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సంతోషకర జీవనానికి మంచి ఆరోగ్యం అవసరమన్నారు. రోజూ వ్యాయామం, ధ్యానం తప్పనిసరిగా చేయాలన్నారు. మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలని, ఒత్తిడికి దూరంగా ఉండాలని చెప్పారు. సమతుల ఆహారం తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నండ్రు బాబువిద్యాసాగర్, వైద్యులు సింధూర, బొగ్గవరపు దివ్య, ఆయుర్వేద వైద్యుడు కృష్ణమోహన్, వైద్యశాల కమిటీ ఛైర్మన్ వేపూరి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న న్యాయమూర్తి వందన

వేలం నోటీసు

మహారాజశ్రీ నందిగామ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి వారి కోర్టులో
E.P. No. 11/2025 O.S No. 217/2023
Between
నల్లాని శ్రీనివాసరావు, అన్నె వెంకట శ్రీనివాసరావు ...DHR
Vs
వెలగా రాము ...JDR
DHR అయిన నల్లాని శ్రీనివాసరావు, అన్నె వెంకట శ్రీనివాసరావు యొక్క డిక్రీ బాకీని చెల్లించి ఉండనందున సదరు బాకీ వసూలు నిమిత్తమై ఈ దిగువ షెడ్యూలు దాఖలా ఆస్తిని ది. 02-01-2026న ఉదయం 10.30 గం॥లకు పై కోర్టు వారి ఎదుట బహిరంగ వేలం వేయబడును. కావలసిన వారు పాటలో పాల్గొని షెడ్యూలు ఆస్తిని పాడుకొనగలరని యావన్మందికీ ఇందుమూలంగా తెలియజేయడమైనది.
షెడ్యూలు: కృష్ణా జిల్లా (ప్రస్తుతం NTR జిల్లా) కంచికచర్ల మండలం, కంచికచర్ల సబ్ రిజిస్ట్రార్ వారి ఇలాకా మోగులూరు గ్రామం తాలూకు R.S. No. 363/5లో 290.04 చ॥గ॥ స్థలం అందులోగల Door No: 3-137 మరియు అసెస్‌మెంట్ నెంబర్ 575 గల RCC బిల్డింగ్ ఆస్తికి **హద్దులు. తూర్పు:** పంచాయితీ బజారు, **దక్షిణం:** వెలగా రాంబాబు వగైరాల ఆస్తి, **పడమర:** పంచాయితీ బజారు, **ఉత్తరం:** వెలగా వెంకటేశ్వరరావు గారి ఆస్తి.
DHR విలువ రూ. 5,00,000/- లక్షలు
అమీన విలువ రూ. 11,50,000/- లక్షలు
// శ్రీ కోర్టు వారి ఆర్డర్ ప్రకారం //
ఇట్లు
కాట్రు సత్యనారాయణ
DHR తరపు అడ్వకేట్, నందిగామ
తేది: 12-12-2025, నందిగామ

'సీఎంను విమర్శించే స్థాయి మాజీ ఎమ్మెల్యేకి లేదు'

నందిగామ, న్యూస్‌టుడే: రాష్ట్రాభివృద్ధికి కృషిచేస్తున్న సీఎం చంద్రబాబునాయుడిని విమర్శించే స్థాయి మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావుకు లేదని ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ వైద్యశాలలపై దుష్ప్రచారాన్ని మానుకోవాలని సూచించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించేందుకు పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యం విధానాన్ని ప్రభుత్వం ఎంచుకుందని చెప్పారు.

విజిలెన్స్ అధికారుల దాడులు

వీరులపాడు, న్యూస్‌టుడే: వీరులపాడు మండలం అల్లూరు సెక్షన్ పరిధిలోని 25 గ్రామాల్లో విద్యుత్తు శాఖ విజిలెన్స్ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. ఈఈలు ఆర్.రవికిశోర్, పి. విజయకుమారిల ఆధ్వర్యంలో 80 మంది అధికారులు.. 40 బృందాలుగా ఏర్పడి 3000 సర్వీసులను తనిఖీ చేశారు. అనుమతి లేకుండా అధిక లోడు వాడుతున్న 300 సర్వీసులను గుర్తించి రూ.4లక్షల అపరాధ రుసుం విధించారు.

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు
Cell: 98496 97616

మున్సిపల్ ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలకు ఆదేశం

నందిగామ, న్యూస్‌టుడే: నందిగామ మున్సిపల్ కమిషనర్‌గా పనిచేసిన సీపన జయరాం, ఆరుగురు ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని పురపాలక శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి ఎస్.సురేష్‌కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. గత వైకాపా ప్రభుత్వంలో ఆయా అధికారులపై పలు ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఏసీబీ అధికారులు విచారణ చేసి ప్రభుత్వానికి నివేదిక పంపారు. దస్త్రాల నిర్వహణ, ఫిర్యాదుల పరిష్కారంలో, ప్లాన్ ప్రకారం భవనాల నిర్మాణాలను పర్యవేక్షించకపోవడం, పన్నులు వసూళ్లలో, అక్రమ నిర్మాణాలపై ఛార్జిషీట్లు నమోదు చేసే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని నిర్ధారించారు. దీనిపై అప్పటి మున్సిపల్ కమిషనర్ జయరాం, నందిగామ మున్సిపల్ పట్టణ ప్రణాళిక అధికారి బాడుగ చిన్నవెంకయ్య, సూపర్‌వైజర్ నాగమల్లేశ్వరరావు, కోన ఆశ, సీనియర్ అసిస్టెంట్ కోలవెన్ను చిన్నవెంకటేశ్వరరావు, వార్డు ప్లానింగ్ కార్యదర్శులు బాణాల భవ్య, మాలావత్తు బాలరాజునాయక్‌లపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

న్యాయవాదిపై దౌర్జన్యానికి నిరసన

నందిగామ, న్యూస్‌టుడే: హిందూపురంలో న్యాయవాది అబ్దుల్లాపై సీఐ రాజగోపాల్‌నాయుడు దౌర్జన్యం చేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం నందిగామలో న్యాయవాదులు విధులు బహిష్కరించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నండ్రు బాబూవిద్యాసాగర్ మాట్లాడుతూ న్యాయవాదులను కించపరిచేలా మాట్లాడిన సీఐపై చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధానకార్యదర్శి అద్దంకి మణిబాబు, సహాయ కార్యదర్శి ఉప్పులూరి డేవిడ్‌రాజు, కోశాధికారి మాడుగుల స్టాలిన్‌బాబు, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.

జగ్గయ్యపేట గ్రామీణం, న్యూస్‌టుడే: హిందూపురంలో న్యాయవాది అబ్దుల్లాపై పోలీసుల అక్రమ చర్యలను నిరసిస్తూ జగ్గయ్యపేట బార్ అసోసియేషన్ న్యాయవాదులు శుక్రవారం విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎ.సుందరరావు మాట్లాడుతూ న్యాయవాదుల రక్షణ చట్టాన్ని ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. న్యాయవాదులు శ్రీనివాసరావు, గోపీనాథ్, నరసింహారావు, ఆంజనేయులు, శ్రీనివాసరావు పాల్గొన్నారు.

నందిగామలో కోర్టు విధులు బహిష్కరించిన న్యాయవాదులు

తెదేపా సీనియర్ నాయకుడి మృతి

నందిగామ గ్రామీణం: మండలంలోని జొన్నలగడ్డ గ్రామానికి చెందిన తెదేపా సీనియర్ నాయకుడు వాసిరెడ్డి జవహర్‌బాబు(80) శుక్రవారం మృతిచెందారు. రహదారి ప్రమాదంలో గాయపడ్డ ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. గ్రామంలో ఆయుర్వేద డాక్టర్‌గా సేవలందించారు. జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య, మాజీ ఎంపీపీ మన్నె కళావతి, సర్పంచి లగడపాటి పుష్పరేణి, తెదేపా నాయకుడు లగడపాటి బాబి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు.

జవహర్‌బాబు (పాతచిత్రం)

అంబడిపూడి వెంకట రవి ప్రకాష్ మెమోరియల్

శ్రీ రామకృష్ణా విద్యాసంస్థలు (1976)

నీవు గతించిననూ కొన్ని వేల విద్యార్థులలో
నీ పేరు చిరస్మరణీయమైనది. నీ పేరిట నడుపుచున్న
శ్రీ రామకృష్ణా విద్యాసంస్థలు
తారాస్థాయిలో ఎదిగి దేశ విదేశాలలో మన విద్యార్థులు
మన విద్యాసంస్థలకు అఖండ ఖ్యాతిని ఆర్జించుచున్నారు.
వారి ఘన విజయముల చాటున నీ స్మృతి ఎల్లవేళలా చిరస్మరణీయమై
50 వసంతాలు పూర్తిచేసుకున్న మన విద్యాసంస్థలు
ఇంకనూ ఎదిగి రాష్ట్ర స్థాయిలో గొప్ప విద్యాసంస్థగా ఎదుగుచూ
నీ పేరు శాశ్వతముగా మిగలాలని కోరుతూ...



అంబడిపూడి
వెంకట రవిప్రకాష్ M.Tech
11-8-1970 13-12-1996

V.V.L.N. పూర్ణేష్, B.Tech, M.B.A., LL.B, అడ్వకేట్ & సెక్రటరి
నీ తల్లిదండ్రులు
అంబడిపూడి వెంకట రాధాకృష్ణమూర్తి (లేటు) M.A., B.L.,- జానకీదేవి B.A., B.Ed
అడ్వకేట్ & నోటరి, స్కూల్ ఫౌండర్ ప్రెసిడెంట్ కరస్పాండెంట్

సోదర సోదరీమణులు
A. దుర్గాభవాని, M.A., B.Ed.,- V. సత్యనారాయణమూర్తి, M.Com., LLB
ప్రధానోపాధ్యాయిని స్కూల్ ప్రెసిడెంట్
A. విశ్వేశ్వరప్రసాద్, B.Tech., - A. మాధవి, B.Sc., B.Ed.,
A. సత్యనారాయణ, M.A., LLM - A. లక్ష్మీఛాయ, B.Com., LLM
C.L. కామేశ్వరి (లేటు), B.A., B.Ed. - C.B. ప్రసాద్, B.Tech.,

మేనేజ్‌మెంట్ మరియు ఉపాధ్యాయ బృందం, విద్యార్థినీ, విద్యార్థులు

శ్రీ రామకృష్ణా విద్యాసంస్థలు
A.V. రవిప్రకాష్ మెమోరియల్
గ్రూప్ ఆఫ్ స్కూల్స్ తెలుగు, ఇంగ్లీష్, eTechno స్కూల్స్
సుంకరవారి వీధి, నందిగామ మరియు
IIT & మెడికల్ అకాడమీ
రవిప్రకాష్‌నగర్, ఓల్డ్ బైపాస్ రోడ్డు, నందిగామ

విజయవాడ తూర్పు

చేనేత ఉత్పత్తులను ఆదరించాలి

విజయవాడ సిటీ: చేనేత కార్మికుల ఉత్పత్తులను కొని ఆ రంగంపై ఆధారపడిన వారికి అండగా నిలవాలని ఎంపీ కేశినేని శివనాథ్ సతీమణి జానకీ లక్ష్మి అన్నారు. కేంద్ర చేనేత, జౌళి శాఖ సహకారంతో ఇండియన్ సిల్క్ గ్యాలరీ ఎక్స్‌పో ఆధ్వర్యంలో బృందావన కాలనీలోని 'ఎ' కన్వెన్షన్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన ప్రదర్శనను శుక్రవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బెనారస్,పశ్చిమబెంగాల్ బొటిక్ ఉత్పత్తులు, చందేరి, కోటా, రాజ్‌కోట్ పటోలా, గద్వాల్, కళంకారి, కాంచీపురం తదితర వస్త్రాలను నగర ప్రజలకు అందుబాటులోకి తేవడం అభినందనీయమని చెప్పారు.

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

80085 74652

స్పందనకు వందనం

● మూడో డివిజన్ గుణదల బైబిల్ స్కూల్ రోడ్డులో భూగర్భ డ్రెయినేజీ మ్యాన్‌హోల్స్ పొంగుతున్నాయని స్థానికుడు వీవీ వరప్రసాద్ 'మేమున్నాం.. మీకు తోడుగా' దృష్టికి తేగా.. ఏఈ దీక్షిత్ స్పందించారు. యంత్ర సాయంతో పూడిక తీయించారు. ● 3వ డివిజన్ కామినేనినగర్, శ్రీగణేష్‌నగర్ 9, 9ఏ రోడ్ల ఖాళీ స్థలాల్లో పిచ్చిమొక్కలు పెరిగాయని, దోమలు ఎక్కువగా ఉన్నాయని స్థానిక నివాసి పుష్కరిణి 'మేమున్నాం.. మీకు తోడుగా' దృష్టికి తేగా.. మలేరియా అధికారి హెచ్.శ్రీనివాసరావు స్పందించి.. సమస్య పరిష్కరించారు. ● 4వ డివిజన్ వెంకటేశ్వరనగర్ లయోల కళాశాల ఎదురుగా 4-16/159 విద్యుత్తు స్తంభానికున్న దీపం వెలగడంలేదని స్థానికుడు రవీంద్ర 'మేమున్నాం.. మీకు తోడుగా' దృష్టికి తేగా.. ఏఈ ప్రభాకర్ స్పందించి.. కొత్త దీపం ఏర్పాటు చేయించారు.

- కరెన్సీనగర్, న్యూస్‌టుడే

యువతకు ప్రోత్సాహం.. పరిశ్రమలకు ఊతం!

విజయవాడ సిటీ, న్యూస్‌టుడే: ప్రతి ఇంటి నుంచి ఒకరు పారిశ్రామిక వేత్తగా ఎదగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునివ్వడంతో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు ఆసక్తి చూపుతున్నారు. మరోవైపు ప్రభుత్వం సైతం పరిశ్రమలకు ఇచ్చే అనుమతులను సులభతరం చేసింది. ఈ రంగంలో ముందుకొచ్చే యువతను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీస్ ఫెడరేషన్ విజయవాడ లబ్బీపేట ఎస్ఎస్ కన్వెన్షన్‌లో 'ఏపీ ఛాంబర్స్ బిజినెస్ ఎక్స్‌పో' శుక్రవారం ఏర్పాటు చేసింది. దీనిని మంత్రి పార్థసారథి ప్రారంభించారు. ఇందులో పరిశ్రమలు, వ్యాపార రంగంలో ఉన్న వారు తమ ఉత్పత్తులను ప్రదర్శించారు. ఈ నెల 14 వరకు ప్రదర్శన కొనసాగనుంది.

ప్రదర్శన తిలకిస్తున్న జనం

అవగాహన కల్పించేలా..

ప్రభుత్వం నుంచి మంచి ప్రోత్సాహకాలు లభిస్తుండటంతో యువత పారిశ్రామిక, వ్యాపార రంగాల వైపు ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో వారికి పరిశ్రమలు ఎలా నెలకొల్పాలి, ఉత్పత్తుల తయారీ, మార్కెటింగ్ తదితర అంశాలపై ఆయా సంస్థలు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు అవగాహన కల్పిస్తున్నారు. ప్రదర్శనలో ఫుడ్ ప్రాసెసింగ్, టెక్స్‌టైల్, ఆటోమొబైల్, బిల్డింగ్ మెటీరియల్స్, హాస్పిటాలిటీ, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, వ్యవసాయం, ఫుట్‌వేర్, పర్యాటక, సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు, మ్యాన్ ఫాక్చరింగ్, ఎనర్జీ, ఇన్‌ఫ్రా, సౌర ఇలా పలు వ్యాపార, పారిశ్రామిక సంస్థలతో పాటు కాలుష్య నియంత్రణ మండలి లాంటి ప్రభుత్వ సంస్థలు తమ స్టాల్స్‌ను ఏర్పాటు చేశాయి. మొత్తం 160కి పైగా ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు.

ఆకట్టుకుంటున్న మార్గదర్శి స్టాల్

ప్రదర్శనలో ఏర్పాటు చేసిన మార్గదర్శి స్టాల్ సందర్శకులను ఆకట్టుకుంటోంది. కొన్నేళ్లుగా పేద, మధ్య తరగతి ప్రజల ఆర్థిక అవసరాలు తీర్చుతూ.. చిట్‌దారుల నమ్మకం పొందుతోంది. దీంతో సందర్శకులు మార్గదర్శిలో ఉన్న వివిధ చిట్‌లు గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. రూ.లక్ష నుంచి రూ.కోటి వరకు చిట్ గ్రూప్‌లు ఉన్నాయని, అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉన్నాయని సిబ్బంది వివరించారు. మార్గదర్శి సీవోవో పి.మధుసూదనరావు, గవర్నర్‌పేట బ్రాంచి చీఫ్ మేనేజరు కె.కృష్ణమోహన్ పాల్గొన్నారు.

మార్గదర్శి చిట్‌ఫండ్ స్టాల్‌లో సీవోవో పి.మధుసూదనరావు, గవర్నర్‌పేట బ్రాంచి చీఫ్ మేనేజరు కె.కృష్ణమోహన్, సిబ్బంది

ప్రతి ఇంట్లో భగవద్గీత ఉండాలి

కృష్ణలంక, న్యూస్‌టుడే: భగవద్గీత గ్రంథం ప్రతి ఇంట్లో ఉండాలని స్థిత ప్రజ్ఞానంద స్వామి అన్నారు. ఆయన రచించిన భగవద్గీత శ్లోక తాత్పర్య గ్రంథాన్ని లబ్బీపేట వేంకటేశ్వరస్వామి ఆలయంలో భువనగిరి పీఠం పీఠాధిపతి కమలానంద భారతి శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భగవద్గీతలో అన్ని గ్రంథాల సారాంశం ఉందని, దీన్ని పాఠ్యపుస్తకంగా మలుచుకోవాలని సూచించారు. వైవీ సత్యనారాయణ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో పీవీఎస్ నాయుడు, లోకనాథ శర్మ, సత్యనారాయణరావు తదితరులు పాల్గొన్నారు.

దీక్ష విరమణకు సైకిళ్లపై..

కృష్ణలంక, న్యూస్‌టుడే: పశ్చిమగోదావరి జిల్లా పోడూరు మండలం పండితవిల్లూరుకు చెందిన సుమారు 20 మంది భవానీ భక్తులు.. దీక్షల విరమణకు సైకిల్‌పై నగరానికి చేరుకున్నారు. గురువారం సాయంత్రం 4 గంటలకు ఇరుముడితో స్వగ్రామంలో బయలుదేరినట్లు వారు తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు విజయవాడకు చేరుకుని బస్‌స్టేషన్ స్టాండ్‌లో సైకిళ్లు ఉంచి గిరి ప్రదక్షిణలకు బయలుదేరారు. ఇరుముడి సమర్పణ, అమ్మవారి దర్శనం అనంతరం తిరుగు ప్రయాణం కానున్నట్లు పేర్కొన్నారు. గ్రామంలో వ్యవసాయ తదితర చిన్నచిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగించే తాము గత 8 ఏళ్లుగా సైకిళ్లపై వస్తున్నట్లు దీక్షాధారులైన ప్రసాద్, సూర్యప్రకాష్, సురేష్, రాజేష్ చెప్పారు. జీవితకాలం అమ్మవారి దీక్ష స్వీకరించనున్నట్లు వెల్లడించారు.

సైకిళ్లపై నగరానికి వచ్చిన ప్రసాద్, సూర్యప్రకాష్, సురేష్, రాజేష్

ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది పహారా

కృష్ణలంక, న్యూస్‌టుడే: భవానీ భక్తుల భద్రతకు అధికారులు పటిష్ఠ చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా కృష్ణవేణి ఘాట్ వద్ద ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని ఏర్పాటు చేశారు. షిఫ్ట్‌కు ముగ్గురు చొప్పున విధులు నిర్వహిస్తున్నారు.

భవానీలకు తాగునీరు అందించాలి

భవానీపురం, న్యూస్‌టుడే: భవానీలకు తాగునీరు అందించడంలో ఎలాంటి లోపం ఉండకూడదని నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర పేర్కొన్నారు. భవానీదీక్షల విరమణ నేపథ్యంలో నగరంలోని కృష్ణవేణి, భవానీ, పున్నమిఘాట్ ప్రాంతాల్లో కమిషనర్ శుక్రవారం పర్యటించారు. అనంతరం మాట్లాడుతూ.. నీటిని అందించడంలో ఇబ్బంది కలగకుండా స్టాక్ పాయింట్ నుంచి తెప్పించుకోవాలన్నారు. ఘాట్ల వద్ద వ్యర్థాలు తొలగించి పరిశుభ్రంగా ఉంచాలని పేర్కొన్నారు. అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు.

నీటి సరఫరా పాయింట్‌ను పరిశీలిస్తున్న కమిషనర్ ధ్యానచంద్ర

నగరాన్ని పరిశుభ్రంగా ఉంచండి

భవానీపురం, న్యూస్‌టుడే: విజయవాడ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాలని నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర పేర్కొన్నారు. విజయవాడలోని బందరురోడ్డు, వెటర్నరీ ఆసుపత్రి, బెంజసర్కిల్, నిర్మలా కాన్వెంట్, రమేష్ ఆసుపత్రి జంక్షన్‌లను కమిషనర్ శుక్రవారం పరిశీలించి మాట్లాడారు. పారిశుద్ధ్య నిర్వహణలో ఏవిధమైన లోపం ఉండకూడదని, ప్రతి రోజు రహదారులు, డివైడర్లు శుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. ఇంటి వద్ద వ్యర్థాలు సేకరించాలని పేర్కొన్నారు. మురుగునీరు నిల్వ ఉండకుండా కాలువల్లో వ్యర్థాలు తొలగించాలన్నారు.

ప్లాస్టిక్ రహిత నగరమే లక్ష్యం

భవానీపురం, న్యూస్‌టుడే: విజయవాడను ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ నోడల్ అధికారి శివనారాయణ పేర్కొన్నారు. స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్, ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ లోకల్ గవర్నెన్స్ సంస్థ ఆధ్వర్యంలో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ రిసోర్స్ పర్సన్‌లకు నగరంలోని ఒక హోటల్‌లో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శివనారాయణ మాట్లాడుతూ.. ప్రతి ఉద్యోగి తమ సామర్థ్యాలను ఎల్లప్పుడూ మెరుగు పరుచుకోవాలని, ఈ విధమైన శిక్షణ కార్యక్రమాలు వారికి ఎంతో ఉపయోగపడతాయని వెల్లడించారు. ప్లాస్టిక్ రహితనగరంగా తీర్చిదిద్దే ప్రక్రియ, ఘన వ్యర్థాల నిర్వహణ, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, స్వచ్ఛ సర్వేక్షణ్‌పై అవగాహన కల్పించారు. శిక్షకులు హరీష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

నిబంధనలు పాటించకుంటే చర్యలు

సిబ్బందికి సూచనలు చేస్తున్న అగ్నిమాపక శాఖ అధికారులు

భవానీపురం, న్యూస్‌టుడే: అగ్నిప్రమాదాలు సంభవించకుండా జాగ్రత్తలు పాటించాలని జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి మాల్యాద్రి పేర్కొన్నారు. ఇటీవల గోవాలో సంభవించిన అగ్నిప్రమాదం నేపథ్యంలో విజయవాడ నగరంలోని పబ్‌లను అగ్నిమాపక శాఖ అధికారులు శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాల్యాద్రి మాట్లాడుతూ.. పబ్‌ల్లో మంటలు ఆర్పే పరికరాలను తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. నిర్వాహకులు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. అగ్నిప్రమాదం జరిగినప్పుడు మంటలను ఆర్పే విధానాన్ని తెలియజేశారు. ఫైర్ స్ప్రింకర్లు, స్మోక్ డిటెక్టర్లు, స్మోక్ అలారం వంటివి ఏర్పాటు చేయాలన్నారు. అగ్నిమాపక శాఖ అధికారి నరేష్, సిబ్బంది పాల్గొన్నారు.

మహిళలకు ధ్రువపత్రాలు అందజేస్తున్న వెంకట్, ఎన్ఐఆర్‌డీ అధికారులు

మహిళా సాధికారతకు అండగా ఉంటాం

పటమట, న్యూస్‌టుడే: మహిళా సాధికారతకు కేశినేని ఫౌండేషన్ అండగా ఉంటుందని ఫౌండేషన్ డైరెక్టర్ కేశినేని వెంకట్ తెలిపారు. ఫౌండేషన్ సహకారంతో ఎన్టీఆర్ జిల్లాకు చెందిన 61 మంది మహిళలు హైదరాబాద్‌లోని ఎన్ఐఆర్‌డీలో తీసుకుంటున్న ఐదు రోజుల శిక్షణ శుక్రవారంతో ముగిసింది. శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు ఎన్ఐఆర్‌డీ అధికారులు, కేశినేని వెంకట్ ధ్రువపత్రాలు అందజేశారు.

CHANGE OF NAME

I,Danaboyina Srilekha (Old Name) D/o.Danaboyina. Ankamma Rao, R/o. D.No. 54-14/8-33,Plot No.13,Sree Lakshmi Towers,Ground Floor,SBI Colony No.5,2nd Cross, Bharathi Nagar, Vijayawada, NTR District, AP-520008. I have Changed my Name as **Danaboyina Sreelekha**(New Name) D/o.Danaboyina Ankamma Rao. Here after my name is known as **DANABOYINA SREELEKHA.**(New Name)

CHANGE OF SURNAME

I,Toka Sreelakshmi (Old Name)W/o.Danaboyina. Ankamma Rao, R/o. D.No. 54-14/8-33,Plot No.13, Sree Lakshmi Towers, Ground Floor,SBI Colony No.5, 2nd Cross,Bharathi Nagar, Vijayawada, NTR District, AP-520008. I have Changed my Name as **Danaboyina Sreelakshmi**(NewName) W/o.Donaboyina.Ankamma Rao, Here after my name is known as **DANABOYINA SREELAKSHMI** (New Name)

జాతీయ ఆర్చరీలో పసిడి పతకం

గెలుపొందిన జట్టుతో రమణ, కోచ్, మేనేజర్లు

విజయవాడ క్రీడలు: హైదరాబాద్‌లో ఈనెల 11,12 తేదీల్లో జరిగిన జాతీయ సీనియర్ ఇండియన్ రౌండ్ ఆర్చరీ పోటీల్లో పురుషుల జట్టు పసిడి పతకం కైవసం చేసుకుందని రాష్ట్ర ఆర్చరీ సంఘ ప్రధాన కార్యదర్శి బీవీ రమణ తెలిపారు. ఎస్.సాంబశివ, జి.వెంకట లోకేష్, సీహెచ్ మోహిత్‌సాయి, ఎస్.దేశయ్యతో కూడిన బృందం ర్యాంకింగ్ రౌండ్‌లో 1919 పాయింట్లతో తొలి అయిదు స్థానాల్లో నిలిచి ఒలింపిక్ రౌండ్‌కు అర్హత సాధించినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర జట్టు శుక్రవారం జరిగిన ఒలింపిక్ రౌండ్ సెమీఫైనల్‌లో టాప్ ర్యాంకర్ హరియాణాను 6- 2 తేడాతో, ఫైనల్‌లో రెండో ర్యాంకర్ ఉత్తర్‌ప్రదేశ్‌ను 5-3 తేడాతో ఓడించి పసిడి పతకం కైవసం చేసుకుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జట్టు సభ్యులను, కోచ్, మేనేజర్లను రాష్ట్ర ఆర్చరీ సంఘ ప్రతినిధులు అభినందించారు.

పింఛన్ల మంజూరు తెదేపా పేటెంట్ పథకం

అర్జీ పరిశీలిస్తున్న ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్

పటమట, న్యూస్‌టుడే : అర్హులైన ప్రతి ఒక్కరికీ కూటమి ప్రభుత్వం పింఛను మంజూరు చేస్తుందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. ఇది తెదేపా ప్రభుత్వ పేటెంట్ పథకమని.. ప్రతి నెలా రూ.4 వేలు లబ్ధిదారుల ఇంటికి వెళ్లి అందజేస్తున్నట్లు చెప్పారు. శుక్రవారం అశోక్‌నగర్‌లోని ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్‌లో ఆయన అధికారులతో కలిసి పాల్గొని ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చిన సమస్యలను ఆయా విభాగాల అధికారులకు పంపి పరిష్కరిస్తామని చెప్పారు. అధికారులు పాల్గొన్నారు.

సెమీ ఫైనల్‌కు పీబీ సిద్ధార్థ, కేబీఎన్ జట్లు

విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే : స్థానిక ఆంధ్రా లయోల కళాశాల మైదానంలో జరుగుతున్న కృష్ణా విశ్వ విద్యాలయం అంతర్ కళాశాలల క్రికెట్ టోర్నీలో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో పీబీ సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, కేబీఎన్ కళాశాల జట్లు సెమీ ఫైనల్స్‌లో ప్రవేశించింది. పీబీ సిద్ధార్థ జట్టు వంద పరుగుల ఆధిక్యంతో ఎస్సారార్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల జట్టుపై విజయం సాధించింది. టాస్ గెలిచిన ఎస్సారార్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల జట్టు ఫీల్డింగ్ ఎంచుకోగా.. బ్యాటింగ్‌కు దిగిన పీబీ సిద్ధార్థ జట్టు నిర్ణీత 18 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. జట్టులో అజయ్ 56 పరుగులతో రాణించాడు. బదులుగా 157 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఎస్సారార్ జట్టు 13.2 ఓవర్లలో 56 పరుగులకే కుప్పకూలింది. మధ్యాహ్నం కేబీఎన్ కళాశాల, కృష్ణా వర్సిటీ ఫార్మసీ కళాశాల జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్‌లో కృష్ణా వర్సిటీ ఫార్మసీ కళాశాల జట్టు గైర్హాజరవడంతో కేబీఎన్ కళాశాల జట్టును అంపైర్లు విజేతగా ప్రకటించారు. నలంద డిగ్రీ కళాశాల, వీఎస్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (మొవ్వ) జట్ల మధ్యన, డాక్టర్ ఎల్‌హెచ్‌ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (మైలవరం), ఎస్వీడీ సిద్ధార్థ న్యాయ కళాశాల (కానూరు) జట్ల మధ్య ఈ నెల 15న క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్‌లు నిర్వహిస్తున్నట్లు పోటీల కార్య నిర్వాహక కార్యదర్శి ఎన్.వెంకటేశ్వరరావు తెలిపారు.

మాట్లాడుతున్న తరుణ్ కాకాని

కష్టపడేతత్వాన్ని అలవరచుకుంటే ఉన్నత స్థానం

మొగల్రాజపురం (విజయవాడ సిటీ), న్యూస్‌టుడే : ఓర్పు, నేర్పు, క్రమశిక్షణతో పాటు విద్యార్థులు కష్టపడేతత్వాన్ని అలవరచుకోవాలని, అప్పుడే జీవితంలో మరింత ఉన్నత స్థానానికి వెళతారని కాకాని ఆశయ సాధన సమితి అధ్యక్షుడు డాక్టర్ తరుణ్ కాకాని అన్నారు. పీబీ సిద్ధార్థ కళాశాల బిజినెస్ ఎనలిటిక్స్ విభాగం ఆధ్వర్యంలో విశ్లేషక్ పేరుతో రాష్ట్రస్థాయి మేనేజ్‌మెంట్ మీట్ శుక్రవారం సిద్ధార్థ ఆడిటోరియంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన తరుణ్ మాట్లాడుతూ వ్యాపార, పారిశ్రామిక రంగాల్లోకి వెళ్లాలంటే వాటికి సంబంధించిన అంశాలపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ మేకా రమేశ్, డీన్ ఆచార్య రాజేశ్ సి. జంపాల, డైరెక్టర్ వేమూరి బాబురావు, బిజినెస్ ఎనలిటిక్స్ విభాగాధిపతి, కార్యక్రమం కన్వీనర్ బి.జయప్రకాశ్ పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన బిజినెస్ క్విజ్, డేటా గేమ్, రీల్ మేకింగ్, మిస్టర్ అండ్ మిస్ పోటీల్లో రాష్ట్రంలోని వివిధ కళాశాలలకు చెందిన 400 మంది విద్యార్థులు పాల్గొన్నారు. విజేతలకు బహుమతులు అందజేశారు.

ఎంబీబీఎస్ విద్యార్థుల ప్రతిభ

విద్యార్థులను అభినందిస్తున్న కళాశాల ప్రిన్సిపల్ ఏడుకొండలరావు

విజయవాడ వైద్యం: సిద్ధార్థ వైద్య కళాశాలకు చెందిన ఎంబీబీఎస్-2023 బ్యాచ్‌కు చెందిన ఆరుషి ఖనేజా, 2025 బ్యాచ్‌కు చెందిన ఆర్చిత్ అవాన్స్‌లు ఇటీవల బెంగళూరులో నిర్వహించిన పోటీల్లో ద్వితీయ స్థానాలు సాధించారని కళాశాల ప్రిన్సిపల్ ఏడుకొండలరావు తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. మరియా ఫిలిప్ ఫ్యూచర్ లీడర్ డిబెట్-2025-26 రాష్ట్రస్థాయి పోటీలు బెంగళూరు వేదికగా జరిగాయన్నారు. దక్షిణ భారతదేశ వ్యాప్తంగా పది జట్లు పాల్గొనగా, ప్రతి జట్టులో ఒకరు అనుకూలంగా, మరొకరు ప్రతికూలంగా.. 'ది గ్లోబల్ క్యాంపెయిన్ అగనెస్ట్ క్లైమెట్ ఛేంజ్ ఈజ్ ఏ లాస్ట్ కాజ్' అనే అంశంపై నాలుగు నిమిషాల్లో తమ వాదనలు వినిపించాలన్నారు. ఈ పోటీలో తమ విద్యార్థులు ఒకరు అనుకూలంగా, మరొకరు ప్రతికూలంగా మాట్లాడి ద్వితీయస్థానాలు సాధించడం సంతోషంగా ఉందని ఏడుకొండలు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను అభినందించారు.

రోలర్ స్కేటింగ్‌లో బాలుడి..

కృష్ణలంక, న్యూస్‌టుడే: కృష్ణలంక కృష్ణచైతన్య పాఠశాల తొమ్మిదో తరగతి విద్యార్థి రామిశెట్టి హష్వంత్ దీపక్ 63వ జాతీయ స్థాయి రోలర్ స్కేటింగ్ పోటీల్లో రజత పతకం సాధించాడు. కేంద్ర క్రీడలు, యువజన సర్వీసుల శాఖ, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, వరల్డ్ స్కేట్‌ల సంయుక్త ఆధ్వర్యంలో విశాఖపట్నంలో పోటీలు నిర్వహిస్తున్నారు. సబ్ జూనియర్స్ విభాగంలో రాష్ట్రం తరఫున పాల్గొన్న హష్వంత్ దీపక్ ద్వితీయ స్థానంలో నిలిచాడు. ఈ సందర్భంగా విద్యార్థిని పాఠశాల ప్రిన్సిపల్ ఎస్.ప్రవీణ్‌రెడ్డి, ఉపాధ్యాయులు అభినందించారు.



శ్రీ కొరివి వెంకటేశ్వరరావు గారు AAE(Retd.)/APTRANSCO

శ్రద్ధాంజలి

శ్రీ కొరివి వెంకటేశ్వరరావు గారు ది.30-11-2025 ఆదివారం నాడు స్వర్గస్తులైనారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ...

ది రిటైర్డ్ పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్, విజయవాడ-10.

'వడ్డెర సత్రం సీజ్ చట్ట విరుద్ధం'

చుట్టుగుంట, న్యూస్‌టుడే : శ్రీశైలంలో వడ్డెర సత్రాన్ని ఏకపక్షంగా దేవస్థానం ఈవో శ్రీనివాసరావు సీజ్ చేయడం చట్ట విరుద్ధమని రాష్ట్ర వెనుకబడిన తరగతుల సమాఖ్య ఛైర్మన్, వడ్డెర సత్రం శాశ్వత సభ్యుడు తమ్మిశెట్టి చక్రవర్తి పేర్కొన్నారు. చుట్టుగుంటలోని రాష్ట్ర వెనుకబడిన తరగతుల సమాఖ్య కార్యాలయంలో పలువురు శాశ్వత సభ్యులతో కలిసి ఆయన మాట్లాడుతూ వడ్డెర కులానికి చెందిన యాత్రికులకు వసతి, భోజనం కల్పించడానికి ఏర్పాటు చేసిన సత్రానికి తాళాలు వేయడం వడ్డెర కులస్తుల హక్కులకు భంగం కలిగించడమేనన్నారు. దీనిపై శుక్రవారం దేవస్థానం ఈవో శ్రీనివాసరావుకు సత్రం శాశ్వత సభ్యుడిగా వెంటనే సత్రాన్ని తెరవాలని తాను లీగల్ నోటీసులు పంపినట్లు చెప్పారు. వెంటనే సత్రాన్ని తెరిచి నూతన శాశ్వత కమిటీ ఏర్పాటయ్యే వరకు దేవస్థానం తరఫున అధికారిని, శాశ్వత సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసి సత్రాన్ని వినియోగంలోకి తేవాలని ఆయన సూచించారు. సమావేశంలో దేవస్థానం శాశ్వత సభ్యులు దేవుళ్ల మల్లికార్జునరావు, ఉముల శివ, వడెర్లు గుంజి నరసింహారావు, బత్తుల నాగేశ్వరరావు, వైవీ రమణమయ్య, చెల్లా లక్ష్మయ్య పాల్గొన్నారు.

మాట్లాడుతున్న చక్రవర్తి (మధ్యలో వ్యక్తి), చిత్రంలో సత్రం శాశ్వత సభ్యులు

12వ వర్ధంతి

మా ఇంటి వెలుగైన నువ్వు మాకు దూరమై నేటికి 12 సం॥ గడిచినను నీ జ్ఞాపకాలు, స్మృతులను ప్రతిక్షణం మననం చేసుకుంటూ... నీ ఆత్మ శాంతికై భగవంతుని ప్రార్థిస్తూ..

చి॥ మాదల బిందు
B.Tech, MBA
20-04-1988 13-12-2013

తండ్రి: మాదల కోటేశ్వరరావు తల్లి: జయలక్ష్మి
తమ్ముడు: సిద్ధార్థ మరదలు: సమీర
మేనల్లుళ్ళు: సత్యచంద్ర, సాత్విక్ చంద్ర & కుటుంబ సభ్యులు

SBI భారతీయ స్టేట్ బ్యాంక్

హోమ్ లోన్ సెంటర్-1 (ఆర్‌ఎసిపిసి-1), కె.కె.టవర్స్,
మొదటి అంతస్తు, యం.జి.రోడ్డు, విజయవాడ-520 010, యన్‌టిఆర్ జిల్లా.

Appendix – IV –A
[See Provison to rule 8(6) R/w 9(1)]

స్థిరాస్తి ఈ-వేలం అమ్మకం బహిరంగ ప్రకటన తేది.23-01-2026

సెక్యూరిటి ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్ 2002 లోని సెక్యూరిటైజేషన్ మరియు పునర్నిర్మాణం మరియు సెక్యూరిటి ఇంటరెస్ట్ చట్టం 2002 క్రింద స్థిరాస్తుల అమ్మకానికి ఇ-వేలం అమ్మకపు నోటీసు రూల్ 8(6) ఆర్/డబ్ల్యు రూల్ 9(1) ప్రకారం

భారతీయ స్టేట్ బ్యాంక్ యొక్క అధీకృత అధికారి సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్ 2002 లోని సెక్షన్ 13(2) క్రింద జారీచేయబడిన నోటీసు ప్రకారం దిగువ ఋణ ఖాతాలలో **"ఎక్కడ ఉన్నది ఉన్నట్లుగానే ఏది ఉన్నది ఉన్నట్లుగానే మరియు ఏది ఉంటే అది ఉన్నది ఉన్నట్లుగానే"** అనే నిబంధనపై బ్యాంక్ బకాయిలను మరియు వడ్డీను వసూలు చేయటానికి విక్రయించే హక్కుతో దిగువ ఆస్తిని స్వాధీనం చేసుకున్నారు. కావున బకాయిలను తిరిగి చెల్లించటంలో విఫలమైన తరువాత దిగువ అధీకృత అధికారి పేర్కొన్న చట్టంలోని సెక్షన్ 13(4) క్రింద ఇవ్వబడిన అధికారాన్ని ఉపయోగించి సదరు ఆస్తిని విక్రయించడం ద్వారా బ్యాంకు బకాయిలను రాబట్టుకొనుటకు ప్రతిపాదిస్తున్నారు. **https://www.baanknet.com** వెబ్ పోర్టల్‌లో పేర్కొన్న ఇ-వేలం ప్లాట్‌ఫాం ద్వారా దిగువ సంతకం చేసిన వ్యక్తి ద్వారా అమ్మకం జరుగుతుంది.

ఋణగ్రహీత(ల) పేరు: శ్రీ రజాక్ మొహమ్మద్, తండ్రి: షేక్ హుస్సేన్, శ్రీ మొహమ్మద్ హనీఫ్, తండ్రి: రజాక్, శ్రీ మొహమ్మద్ రఫీ హుస్సేన్, తండ్రి: రజాక్, డోర్ నెం:6-165, వసంత్ నగర్, తాడిగడప, విజయవాడ-521137 కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్.

అకౌంట్ నెం: **38242866518-హోమ్ లోన్, 38242999048-సురక్ష, 39263668403-హోమ్ టాప్‌అప్** రామచంద్రనగర్ (బ్రాంచి-21148), విజయవాడ.

బకాయి మొత్తం: **ది.25-06-2025 నాటికి రూ.38,67,353/- (అక్షరాల ముప్పైఎనిమిదిలక్షల అరవైఏడువేల మూడువందల యాభైమూడు రూపాయలు మాత్రమే) & ది.10-12-2025** నాటికి **రూ.40,47,620/- (అక్షరాల నలభైలక్షల నలభైఏడువేల ఆరువందల ఇరవై రూపాయలు మాత్రమే)** (ఏవైనా చెల్లింపులు ఉంటే తగ్గించగా) **తదుపరి వడ్డీ, ఖర్చులు.**

స్థిరాస్తి వివరములు: **షెడ్యూల్-ఎ:** విజయవాడ, జవహర్ ఆటోనగర్, మొత్తం విస్తీర్ణం ఎకరాలు 4.09 సెంట్లు లేక 19,795.60 చ॥గ॥లు లేక 16,551.1 చ॥మీ॥లు ఆర్‌యస్ నెం.467 & 468, యల్‌పి నెం.49/84, సమీప డి.నెం.54-12-15, షాపు నెం.6, షాపింగ్ కాంప్లెక్, క్రితం గుణదల ప్రస్తుతం విజయవాడ తూర్పు, గుణదల రిజిస్ట్రేషన్ జిల్లా, అప్రూవ్డ్ ప్లాన్ నెం.14/2009-2010, బ్లాక్-1, (ఎకరా 3.59 సెంట్లు)కు **హద్దులు: ఉత్తరం:** పాత 60 అ॥ల వెడల్పు గల రోడ్డు, **దక్షిణం:** పాత 30 అ॥ల వెడల్పుగల రోడ్డు, **తూర్పు:** పాత 60 అ॥ల వెడల్పు గల రోడ్డు, **పడమర:** పాత 80 అ॥ల వెడల్పు గల రోడ్డు.

బ్లాక్-III (ఎకరా 0.50 సెంట్లు)కు హద్దులు: ఉత్తరం: పాత 30 అ॥ల వెడల్పు గల రోడ్డు, **దక్షిణం:** పాత 20 అ॥ల వెడల్పు గల రోడ్డు &ఎమ్‌ఐజి ఇళ్లు, **తూర్పు:** పాత 60 అ॥ల వెడల్పు గల రోడ్డు, **పడమర:** పాత ఎమ్‌ఐజి ఇళ్లు.

ఈ హద్దుల మధ్యగల మొత్తం విస్తీర్ణం 19,795.60 చ॥గ॥లు 16,551.1 చ॥మీ॥లులోని అవిభాజ్యపు మరియు అనిర్దిష్టపు భాగం 27.5 చ॥గ॥లు లేక 23.00 చ॥మీ॥ల స్థలం శ్రీ మహమ్మద్ రజాక్ తండ్రి: హుస్సేన్ గారికి చెందిన రిజిష్టర్డు డాక్యుమెంట్ నెం.1475/2019, తేది:22-02-2019, గుణదల ఎస్ఆర్ఓ విజయవాడ.

షెడ్యూల్-బి: షెడ్యూలు-ఎ లోని 2 బెడ్‌రూమ్ అపార్ట్‌మెంట్, బ్లాక్ నెం.2, పార్టు-బి, 4వ అంతస్తు, **ఫ్లాట్ నెం.3నకు హద్దులు: తూర్పు:** ఓపెన్ టు స్కై, **దక్షిణం:** ఓపెన్ టు స్కై**పడమర:** వరండా, **ఉత్తరం:** లిఫ్టు.

ఈ హద్దుల మధ్యగల 4వ అంతస్తు, ఫ్లాట్ నెం.3, ప్లింత్ ఏరియా 867.0 చ॥అ॥లు కామన్ ఏరియా 145.0 చ॥అ॥లు, కారు పార్కింగ్ 223.0 చ॥అ॥లు (డ్రైవ్ వేతో కలుపుకొని) మరియు షాపింగ్ ఏరియా బ్లాక్ లోని అవిభాజ్యపు మరియు అనిర్దిష్టపు భాగం 26 చ॥అ॥లతో పాటు వుడెన్, ఐరన్ ఫిక్చర్స్, ఎలక్ట్రికల్ ఫిట్టింగ్, కరెంట్ సర్వీస్, డిపాజిట్ మరియు అన్ని హక్కులతో పాటు ఒక కారు పార్కింగ్ ఏరియా.

రిజర్వు ధర: రూ.41,44,000/- ధరావత్తు: రూ.4,14,400/- బిడ్ పెంపుదల: రూ.10,000/-
ఇ-వేలం తేదీ & సమయం: 23-01-2026 ఉ॥ గం॥ 11.00 ల నుండి సా॥ గం॥ 05.00 ల వరకు

సొమ్మును సమర్పించుటకు **A/c No:30733231487, IFSC Code: SBIN0011098, Name of the Bank, SBI, SARC, (HLC-1), Vijayawada, NTR District** వెబ్‌పోర్టల్ **https://www.baanknet.com** (యూజర్ ఐడి & పాస్‌వర్డ్ ఉచితంగా **https://www.baanknet.com** లో రిజిస్టర్ చేసుకొన్న పేరు మీద లభించును) ద్వారా పాస్‌వర్డ్ & లాగిన్ ఐడి కలిగివుండవలెను. తమ బిడ్లు దాఖలు చేయుటకు మరియు ఇ-వేలములో పాల్గొనుటకు ముందుగా **M/s PSB Alliance PVT Ltd.,** టోల్ ఫ్రీ నెం: **+91 8291220220** వారి వెబ్ పోర్టల్ **https://www.baanknet.com** మరియు పై లభించు ఇ-వేలపు నియమ నిబంధనల పూర్తి వివరములు పరిశీలించవలసినదిగా బిడ్డర్లను కోరుచున్నాము. ఆసక్తిగల బిడ్డర్లు ఆస్తుల తనిఖీ కొరకు **చీఫ్ మేనేజర్-మొబైల్ నెం.9424690028,** ఇ-మెయిల్ ఐడి: **sbi.05252@sbi.co.in** మరియు రికవరీ ఏజెన్సీ: **M/s Sarah Associates: 98491 89726& 7396223738** వారిని బ్యాంకు పనిదినములలో సంప్రదించవచ్చును. నియమ నిబంధనలు వర్తిస్తాయి.

ప్రదేశం : విజయవాడ
తేది : 10-12-2025

సం/- అధీకృత అధికారి
భారతీయ స్టేట్ బ్యాంక్

బాలిక అదృశ్యంపై ఫిర్యాదు

కృష్ణలంక: నగరంలోని ఓ ప్రాంతానికి చెందిన వ్యక్తి కుమార్తె(17) ఇంటి వద్దే ఉంటోంది. ఈ నెల 8న మధ్యాహ్నం చర్చికి వెళుతున్నట్లు కుటుంబ సభ్యులకు చెప్పి బయటకు వెళ్లింది. అప్పటి నుంచి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఎన్నికల్లో ప్రలోభాలు నివారించాలని వినతి

విజయవాడ వైద్యం: ప్రభుత్వ ఫార్మసీ కౌన్సిల్ ఎన్నికల్లో డ్రగ్ కంట్రోల్ విభాగం వారు మెడికల్ దుకాణాల్లో పని చేస్తున్న ఫార్మసిస్టులపై ఒత్తిడి తీసుకొస్తున్నారని, ప్రలోభాలకు గురి చేస్తున్నారని, వీటిని నివారించాలని యునైటెడ్ ఫార్మసిస్టు జేఏసీ ప్యానెల్ అభ్యర్థులు.. ఏపీ ఫార్మా కౌన్సిల్ ఎన్నికల అధికారి దినేష్‌కుమార్‌ను శుక్రవారం కోరారు. ఆ మేరకు మంగళగిరిలోని ఆయన కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రజాస్వామ్య వాతావరణంలో ఎన్నికలు జరపాలని విజ్ఞప్తి చేశారు. నరేష్, నాగ కృష్ణంరాజు, కోటేశ్వరరావు పాల్గొన్నారు.

నేడు విద్యుత్తు సరఫరాకు అంతరాయం

పటమట, న్యూస్‌టుడే: విద్యుత్తు తీగల మరమ్మతుల నేపథ్యంలో స్క్రూ బ్రిడ్జి ఉపకేంద్రం పరిధిలో శనివారం ఉదయం 8 నుంచి 11 గంటల మధ్య ఎంజీ రోడ్డు, పకీరుగూడెం, ప్రగతినగర్, టిక్కిల్ రోడ్డు, శ్రీరామ్‌నగర్, చంద్రమౌళీపురం, మొహిద్దీన్ ఎస్టేట్, బీఎస్ఎన్ఎల్ కార్యాలయం, పోస్టాఫీసు రోడ్డు, పటమటలంక, కన్నానగర్, నారా చంద్రబాబునాయుడు కాలనీ, బెంజ్‌సర్కిల్, ఈనాడు, రాఘవ నగర్, నేతాజీ రోడ్డు, సీతారామ్‌నగర్, ఆశ్రమం రోడ్డు, మసీదు వీధి, పోలీస్ కాలనీ, బాలాజీ నగర్ తదితర ప్రాంతాల్లో సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ సతీష్ తెలిపారు. ● టవర్‌లైన్ రోడ్డు, ఎన్ఏసీ కల్యాణ మండపం రోడ్డు, శ్రీకర రెసిడెన్సీ ఏరియా, విజయలక్ష్మీ కాలనీ, మహానాడు రోడ్డు తదితర ప్రాంతాల్లో ఉదయం 8 గంటల నుంచి 1 గంట వరకు సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ ఏడుకొండలు తెలిపారు. ● అయ్యప్పనగర్ ఉపకేంద్రం పరిధిలోని లాకుల రోడ్డు, అయ్యప్పనగర్‌లోని అన్ని రోడ్లు, పండరీపురంలోని అన్ని రోడ్లు, చౌదరిపేట ఏరియా, కరివేపాకు తోట తదితర ప్రాంతాల్లో ఉదయం 9 గంటల నుంచి 11 గంటల మధ్య సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ రాజశేఖర్ తెలిపారు.

కృష్ణలంక, న్యూస్‌టుడే: కృష్ణలంక ఇండోర్ విద్యుత్తు ఉపకేంద్రం పరిధిలో మరమ్మతుల్లో భాగంగా సుబ్బరాయనగర్, కల్పనా ప్రింట్‌రోడ్డు, లాల్‌బహదూర్‌వీధి, పచ్చమేడ బజారు, బీచ్‌రోడ్డు, ఆర్చిరోడ్డు, గుంటూరు వారి వీధి, పోలీసు రామయ్య వీధి, బియ్యపుకొట్లబజారు, రామకృష్ణయ్యవీధి తదితర ప్రాంతాల్లో ఉదయం 8 నుంచి 11గంటల వరకు సరఫరాను నిలిపివేస్తున్నట్లు టౌన్ ఈఈ ఒక ప్రకటనలో తెలిపారు.

కరెన్సీనగర్, న్యూస్‌టుడే: రింగు రోడ్డు సెక్షన్ పరిధిలో శనివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు డీవీ మనార్ రోడ్డు, శ్యాంనగర్, టిక్కిల్ రోడ్డు, మనార్ ఫుడ్ ప్లాజా రోడ్డు పరిసర ప్రాంతాల్లో సరఫరా నిలుపుదల చేయనున్నట్లు గుణదల ఈఈ పి.హరిబాబు ఒక ప్రకటనలో తెలిపారు. ● గుణదల సెక్షన్ పరిధిలోని కనకదుర్గానగర్, కామినేనినగర్, గణేష్ నగర్ ప్రాంతాల్లో శనివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సరఫరా నిలిపివేయనున్నట్లు ఈఈ తెలిపారు.

పట్టు స్పర్శ | చేనేత వస్త్రాల గొప్పతనం!

100% చేనేత ఉత్పత్తులతో

ఇండియన్ సిల్క్ గ్యాలరీ ఎక్స్‌పో వారి

వెడ్డింగ్, క్రిస్మస్ & సంక్రాంతి పండుగల సందర్భంగా
అతిపెద్ద & అత్యంత విశ్వసనీయ ప్రదర్శన అమ్మకం

తేది: 12 నుంచి 17 డిసెంబర్ 2025 (6 రోజులు మాత్రమే) ఉ. 10.30 నుంచి రా. 8.00 వరకు

వేదిక: ఎ కన్వెన్షన్ సెంటర్ బెంజ్ సర్కిల్ విజయవాడ

బనారసి ప్రత్యేక సేకరణ | పశ్చిమ బెంగాల్ బోటిక్ వస్తువులు | టస్సార్ కాంత & ప్రింటెడ్ | చందేరి / మహేశ్వరి / కోటా రాజ్‌కోట్ పటోలా | పోచంపల్లి ఇక్కత్ | బెంగళూరు ప్యూర్ క్రేప్ సిల్క్స్ | బీహార్ & జార్ఖండ్ టస్సార్ వస్త్రాల మెటీరియల్స్ | గద్వాల్ | కలంకారి | కాంచీపురం | పైతాని చీరలు | వెంకటగిరి / ఉప్పాడ జమ్దాని చీరలు మరియు కాటన్ దుస్తులు మెటీరియల్స్ | బెడ్ లినెన్లు | ఆభరణాలు

సంప్రదించండి: 95735 53337 లేదా 9000346337 Info@indiansilkgallery.com

(c) eenadu

విజయవాడ పశ్చిమ

గిరిప్రదక్షిణ మార్గంలో భవానీ భక్తులు

జగన్మాత నామస్మరణతో మార్మోగుతున్న గిరిప్రదక్షిణ

విజయవాడ వన్‌టౌన్, న్యూస్‌టుడే: భవానీ దీక్షల విరమణలు రెండో రోజు కొనసాగాయి. గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం ఉదయం 08 గంటల లోపు అధిక సంఖ్యలో భవానీ మాలధారణ భక్తులు గిరిప్రదక్షిణ చేశారు. ఆలయ పరిసరాలు, ఇంద్రకీలాద్రి చుట్టూ జై దుర్గా- జైజై దుర్గా నామ స్మరణతో మార్మోగుతున్నాయి. కుమ్మరిపాలెం, చెరువు సెంటర్, సీతార సెంటర్, పాల ఫ్యాక్టరీ, చిట్టినగర్, బ్రాహ్మణ వీధి, కూడళ్లలో పలువురు స్థానికులు భవానీ భక్తులకు పాలు, టీ, పండ్లు, బిస్కెట్లు పంపిణీ చేస్తున్నారు. కోమలవిలాస్ సెంటర్ కూడలిలో శ్రీరామేశ్వరుడు ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో బృందం రెండు వేల మంది భవానీ భక్తులకు బాదం టీ అందజేశారు. దీక్షల విరమణ అయ్యే వరకు కొనసాగిస్తామని కమిటీ సభ్యులు వెల్లడించారు.

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

విజయవాడ వన్‌టౌన్ : 90320 99986

స్పందనకు వందనం

★ పాతరాజరాజేశ్వరీపేట బీరువాల కంపెనీ రోడ్డులో చెత్త రోడ్డుపై ఉంటుందని స్థానికులు మేమున్నాం మీకు తోడుగాకు సమాచారం ఇవ్వగా, స్పందించిన పారిశుద్ధ్య అధికారులు కార్మికులతో చెత్త తరలించారు. - న్యూస్‌టుడే, విజయవాడ వన్‌టౌన్

? చిట్టినగర్ బస్టాప్ ఆవరణలో చెత్త తరలించడం లేదు. - చంద్రకళ, స్థానికురాలు ✔ పరిశీలించి చెత్త తరలిస్తాం. - కృష్ణ, స్థానిక శానిటరీ అధికారి

? కేఆర్ మార్కెట్ పోస్టాఫీసు వద్ద ఆటోలు ఇష్టారీతిన పార్కింగ్ చేసి రాకపోకలకు విఘాతం కలిగిస్తున్నారు. - పెద్దిరాజు, స్థానికుడు ✔ చర్యలు తీసుకుంటాం. - ఓంకార్, I ట్రాఫిక్ సెక్టార్ ఎస్సై - న్యూస్‌టుడే, విజయవాడ వన్‌టౌన్

ఇంధన వనరులను కాపాడాలి

ఎన్‌సీసీ విద్యార్థులు సైకిల్ ర్యాలీ

చిట్టినగర్, న్యూస్‌టుడే: సహజ వనరుల తగ్గిపోతున్న తరుణంలో ఇంధన వనరులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఎస్‌కేపీవీవీ హిందూ హైస్కూల్స్ కమిటీ ఏవో వి. నారాయణరావు తెలిపారు. కొత్తపేట కేబీఎన్ కళాశాలలో జాతీయ ఇంధన వనరుల పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎన్‌సీసీ ఆర్మీ, ఎయిర్ వింగ్ విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెరుగుతున్న ఇంధన అవసరాల నేపథ్యంలో పర్యావరణం కాలుష్య కోరల్లో చిక్కుకుని అనేక అనర్థాలకు దారితీస్తుందన్నారు. పర్యావరణం, కాలుష్యంపై ప్రతి ఒక్కరికి అవగాహన అవసరమని చెప్పారు. అనంతరం ఎన్‌సీసీ విద్యార్థులు కళాశాల నుంచి అంజనేయవాగు, చిట్టినగర్ కూడలి మీదుగా కళాశాల వరకు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ పి.ఎల్. రమేష్, కె. రామకృష్ణ, ఎం. వెంకటేశ్వరరావు, ఎన్‌సీసీ విభాగాధిపతి విజయభాస్కర్, తదితరులు పాల్గొన్నారు.

దుర్గమ్మ దర్శనం.. భక్తజన పరవశం

❖ తెలంగాణ నుంచి అమ్మ చెంతకు ❖ భారీ సంఖ్యలో వస్తున్న భవానీలు

భవానీపురం, న్యూస్‌టుడే

భవానీ దీక్ష విరమణ నేపథ్యంలో రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలతో పాటు తెలంగాణ ప్రాంతం నుంచి భవానీలు పెద్ద సంఖ్య వస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి ఎక్కువగా మంది భవానీలు వస్తున్నారు. కార్లు, బస్సులు, ఇతర వాహనాల్లో వచ్చే వారికి పున్నమి, భవానీస్నాన ఘాట్ల పార్కింగ్ స్థలంగా కేటాయించారు. కొందరు కాలినడకన వస్తున్నారు. భవానీల రాకతో విజయవాడ-హైదరాబాద్ రహదారి రద్దీగా మారుతుంది. భవానీ దీక్షల విరమణకు సంబంధించిన ఏర్పాట్లపై వారంతా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు తెలంగాణ నుంచి వచ్చిన భవానీలతో 'న్యూస్‌టుడే' మాట్లాడింది.

❖ ఐదోసారి మాలధారణ

మా బృందం సభ్యుల అందరూ కలిసి పీఠం పెట్టుకుని పూజలు చేస్తాం. ఐదోసారి భవానీమాల ధరించాను. మాలధారణ వేసే ప్రతిసారి విజయవాడ వస్తాను. ఇక్కడి రావడం ఎంతో సంతోషంగా ఉంది. అన్నదానం స్వీకరించాను. ఏర్పాట్లు బాగున్నాయి. - కొండారెడ్డి(భద్రాచలం)

❖ నాలుగేళ్లుగా వస్తున్నాం..

దుర్గమ్మ అంటే మాకు ఎంతో నమ్మకం. గత నాలుగేళ్లుగా భవానీమాల ధరించి ఇంద్రకీలాద్రికి వస్తున్నాను. మాలధారణ చేసి విజయవాడ వచ్చి దీక్ష విరమణ చేస్తాం. దేవీ నవరాత్రులు, సాధారణ రోజుల్లోను దుర్గమ్మను దర్శించుకుంటాం. అన్నప్రసాదం స్వీకరించాం. భవానీల కోసం చేసిన ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉన్నాయి. - శ్రీనివాసరెడ్డి(మణుగూరు, తెలంగాణ)

సిబ్బందికి సూచనలు చేస్తున్న అగ్నిమాపక శాఖ అధికారులు

నిబంధనలు పాటించకపోతే చర్యలు

భవానీపురం, న్యూస్‌టుడే: అగ్నిప్రమాదాలు సంభవించకుండా జాగ్రత్తలు పాటించాలని జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి మాల్యాద్రి పేర్కొన్నారు. ఇటీవల గోవాలో సంభవించిన అగ్నిప్రమాదం నేపథ్యంలో విజయవాడ నగరంలోని పబ్‌లను అగ్నిమాపక శాఖ అధికారులు శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాల్యాద్రి మాట్లాడుతూ.. పబ్‌ల్లో మంటలు ఆర్పే పరికరాలను తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. నిర్వాహకులు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. అగ్నిప్రమాదం జరిగినప్పుడు మంటలను ఆర్పే విధానాన్ని తెలియజేశారు. ఫైర్ స్ప్రింకర్లు, స్మోక్ డిటెక్టర్స్, స్మోక్ అలారం వంటివి ఏర్పాటు చేయాలన్నారు. అగ్నిమాపక శాఖ అధికారి నరేష్, సిబ్బంది పాల్గొన్నారు.

తాగునీరు పంపిణీ చేయాలి

భవానీపురం, న్యూస్‌టుడే: భవానీలకు తాగునీరు అందించడంలో ఎలాంటి లోపం ఉండకూడదని నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర పేర్కొన్నారు. భవానీదీక్షల విరమణ నేపథ్యంలో నగరంలోని కృష్ణవేణి, భవానీ, పున్నమిఘాట్ ప్రాంతాల్లో కమిషనర్ శుక్రవారం పర్యటించారు. అనంతరం మాట్లాడుతూ.. నీటిని అందించడంలో ఇబ్బంది కలగకుండా స్టాక్ పాయింట్ నుంచి తెప్పించుకోవాలన్నారు. ఘాట్ల వద్ద వ్యర్థాలు తొలగించి పరిశుభ్రంగా ఉంచాలని పేర్కొన్నారు. అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు.

చక్రాల కుర్చీలు పంపిణీ

దివ్యాంగులతో శ్రీధర్, సుజనామిత్రలు

భవానీపురం, న్యూస్‌టుడే: ముగ్గురు దివ్యాంగులకు ఎమ్మెల్యే సుజనా చౌదరి సహకారంతో సుజనా ఫౌండేషన్ ద్వారా చక్రాల కుర్చీలు శుక్రవారం అందజేశారు. జక్కంపూడి వైఎస్ఆర్ కాలనీకి చెందిన కోవాడ వెంకటరావు, టైలర్స్‌పేట నివాసి జంగం జేసుదాను, పాతరాజరాజేశ్వరిపేటలో ఉంటున్న షేక్ పాతిమాలకు మంజూరైన బ్యాటరీతో నడిచే వాహనాలను భవానీపురంలోని కార్యాలయంలో శుక్రవారం అందించారు. కార్యక్రమంలో కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, దివ్యాంగుల సంఘం అధ్యక్షుడు మల్లెల లక్ష్మీనారాయణ, సుజనామిత్రలు, నాయకులు పాల్గొన్నారు.

ప్రత్యేక ఆకర్షణగా అమ్మవారి ప్రతిరూపాలు

క్వారీ సెంటర్‌లో..

ఇంద్రకీలాద్రి, న్యూస్‌టుడే: గిరిప్రదక్షిణ మార్గంలో దుర్గమ్మ రూపాలు భవానీ దీక్షాధారులను ప్రత్యేకంగా ఆకర్షిస్తున్నాయి. దీక్షాధారులు వేల సంఖ్యలో దుర్గగుడి టోల్‌గేట్ నుంచి కుమ్మరిపాలెం, నాలుగు స్తంభాల సెంటర్, క్వారీ సెంటర్, సితార, పాల ఫ్యాక్టరీ, కొత్తపేట నెహ్రూ బొమ్మ సెంటర్, బ్రాహ్మణ వీధి మీదుగా గిరిప్రదక్షిణ పూర్తి చేసి క్యూలైన్ చేరతారు. అందులో భాగంగా దుర్గమ్మ రూపాలతో పాటు వివిధ దేవత మూర్తులను ముఖ్య కూడళ్లలో సేవా సంస్థలు ఏర్పాటు చేశారు. నాలుగు స్తంభాల సెంటర్‌లో మహిషాసుర మర్దిని దేవి, క్వారీ సెంటర్‌లో దుర్గమ్మ అలంకారం భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది. గత రెండు రోజులుగా ఇక్కడ సేవా సంస్థల భక్తులకు అన్నప్రసాదం, అల్పాహారం పంపిణీ చేస్తున్నారు.

పున్నమిఘాట్‌లో జల్లు స్నానాలు

స్నానఘాట్ల వద్ద భవానీల రద్దీ

ఘాట్ వద్ద వైద్య సిబ్బంది

భవానీపురం, న్యూస్‌టుడే: భవానీ దీక్షల విరమణ మహోత్సవాల్లో పర్వస్నానం ఆచరించడానికి భవానీలు పెద్ద సంఖ్యలో పున్నమి, భవానీ స్నానఘాట్ల వద్దకు చేరుకుంటున్నారు. జల్లు స్నానం అనంతరం గిరిప్రదక్షిణకు బయలుదేరి వెళ్లారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భవానీలకు పున్నమి, భవానీఘాట్‌ల వద్ద పార్కింగ్ ప్రదేశంగా నిర్ణయించారు. వారికి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. పారిశుద్ధ్య సిబ్బంది చెత్త, వ్యర్థాలు తొలగించి శుభ్రం చేస్తున్నారు. భవానీలకు అవసరమైన తాగునీటి సీసాలు, వైద్యులు ఆరోగ్య సమస్యలు ఉంటే మందులు అందిస్తున్నారు.

నీరు నిల్వ లేకుండా చూడండి

కుండీలు పరిశీలిస్తున్న డీఎంహెచ్‌వో సుహాసిని

విజయవాడ పాతబస్తీ: పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా చూడాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డా. ఎం. సుహాసిని సూచించారు. శుక్రవారం నెహ్రూబొమ్మ కూడలి, బ్రాహ్మణవీధి, రాజీవ్‌నగర్, కండ్రిక, నున్న ప్రాంతాల్లో ఆరోగ్యశాఖ సిబ్బంది పర్యవేక్షణలో కొనసాగుతున్న ఫ్రైడే-డ్రైడే కార్యక్రమాలను ఆమె పరిశీలించారు. అనంతరం ప్రజలకు అవగాహన కల్పించారు. పూలకుండీలు, ఫ్రిజ్‌లు, కొబ్బరి బొండాల్లో నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాలి

పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడుతున్న కమిషనర్ ధ్యానచంద్ర

భవానీపురం, న్యూస్‌టుడే: విజయవాడ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాలని నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర పేర్కొన్నారు. విజయవాడలోని బందరురోడ్డు, వెటర్నరీ ఆసుపత్రి, బెంజిసర్కిల్, నిర్మలా కాన్వెంట్, రమేష్ ఆసుపత్రి జంక్షన్‌లను కమిషనర్ శుక్రవారం పరిశీలించి మాట్లాడారు. పారిశుద్ధ్య నిర్వహణలో ఏవిధమైన లోపం ఉండకూడదని, ప్రతి రోజు రహదారులు, డివైడర్లు శుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. ఇంటి వద్దే వ్యర్థాలు సేకరించాలని పేర్కొన్నారు. మురుగు నీరు నిల్వ ఉండకుండా కాలువల్లో వ్యర్థాలు తొలగించాలన్నారు.

ఇలా ఉంటే ప్రమాదాలు జరగవా..

ప్రధాన రహదారుల వెంట ఆటో చోదకులు పరిమితికి మించి లోడ్ వేసుకొని ప్రమాదకర స్థాయిలో వెళ్తున్నారు. నగరంలోని జక్కంపూడి కాలనీ వద్ద ఒక డ్రైవర్ ఆటోకు ఇరువైపులా ఇనుప ఫ్రేమ్‌లు తీసుకెళ్తూ ప్రయాణిస్తున్నారు. విజయవాడ ఔటర్ రింగ్‌రోడ్డులో ద్విచక్ర వాహనదారులకు తగలడంతో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. అధిక లోడ్‌తో ప్రయాణించే వాహనాలపై చర్యలు తీసుకోవాలని వాహన చోదకులు కోరుతున్నారు. - న్యూస్‌టుడే, విజయవాడ వన్‌టౌన్

భక్తులకు ఇబ్బంది ఉండదిక..

భవానీల గిరిప్రదక్షిణను సులభంగా పూర్తి చేసేందుకు కార్పొరేషన్ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. గిరిప్రదక్షిణ కొనసాగే ఏడు కిలోమీటర్ల పరిధిలో మూడు కార్పొరేషన్ మంచినీటి ట్యాంకుల ద్వారా ప్రతి రెండు గంటలకొకసారి ఆ వాహనాలు భవానీలు నడిచే మార్గంలో వారికి ఎండ నుంచి ఉపశమనం కలిగేందుకు రోడ్డుపై నీరు చల్లుతున్నాయి. - న్యూస్‌టుడే, విజయవాడ వన్‌టౌన్

ఆలయంలో చంటి పిల్లలకు పాలిచ్చే కేంద్రం

భవానీ దీక్షల విరమణల కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భవానీ భక్తులు వారి వారి కుటుంబ సభ్యులతో తరలి వస్తున్నారు. వీరిలో చంటి పిల్లలతో వస్తున్న తల్లులు కూడా ఉన్నారు. దీంతో గిరిప్రదక్షిణ కొనసాగే మార్గంలో, ఆలయ పరిసరాలు, పలు చోట్ల దుర్గగుడి అధికారులు 22 కేంద్రాలను ఏర్పాటు చేశారు. భక్తులు వాటిని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. - న్యూస్‌టుడే, విజయవాడ వన్‌టౌన్

స్కాన్ చేయండి.. అభిప్రాయం చెప్పండి

భవానీ దీక్షల విరమణల కార్యక్రమంలో ఏర్పాట్లపై అభిప్రాయాలు, సమస్యలను అధికారులకు తెలిపేందుకు జిల్లా యంత్రాంగం క్యూఆర్ కోడ్ స్కాన్‌లను ఏర్పాటు చేసింది. దసరా ఉత్సవాల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేయడం ద్వారా భక్తుల సమస్యలు అధికారులకు తెలిశాయి. ప్రస్తుతం భవానీ దీక్షల విరమణ సందర్భంగా క్యూఆర్ కోడ్ స్కాన్‌లు ఏర్పాటు చేశారు. రెండో రోజు ఉత్సవాల్లో 29 సందేశాలు అధికారులకు వచ్చాయి. - న్యూస్‌టుడే, విజయవాడ వన్‌టౌన్

విద్యార్థులకు ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు

విద్యాధరపురం: విద్యాధరపురంలోని రవీంద్ర భారతి పాఠశాలలో చిన్నారులకు ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు శుక్రవారం నిర్వహించారు. రైతు, పర్యావరణ పరిరక్షణ శాస్త్రవేత్త, డాక్టర్, స్వాతంత్ర్య సమర యోధుల వేషధారణలో చిన్నారులు సందడి చేశారు. పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి విద్యాసంస్థల ఛైర్మన్ వంశీకృష్ణ, డైరెక్టర్ శాంతి బహుమతి ప్రదానం చేశారు. కార్యక్రమంలో జోనల్ ఇన్‌ఛార్జి సరళాదేవి, ప్రిన్సిపల్ మంజుల పాల్గొన్నారు.

లబ్ధిదారుకు ఎల్‌ఓసీ అందజేత

భవానీపురం: థైరాయిడ్ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న 34వ డివిజన్‌కు చెందిన లీలా మంగాదేవికి మంజూరైన రూ.9.26 లక్షల చెక్కును భవానీపురంలోని కార్యాలయంలో కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, నాయకులు శుక్రవారం అందజేశారు.

స్పృహ కోల్పోయిన మహిళ

మహిళను ఆసుపత్రికి తరలిస్తున్న పోలీసులు

విద్యాధరపురం: భవానీ దీక్షల విరమణలకు వచ్చిన మహిళ నీరసంతో శుక్రవారం స్పృహ కోల్పోయారు. అన్నదాన కేంద్రంలో భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేసేందుకు వస్తున్న పాలకమండలి సభ్యులు శంకరబాబు, ధర్మారావు ఈ విషయం తెలుసుకొని 108 అంబులెన్సుకు సమాచారం అందించారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసు సిబ్బంది సహకారంతో ఆమెకు ప్రథమ చికిత్స చేసి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రభుత్వాసుపత్రికి తరలించడంతో ఇబ్బంది లేదని పోలీసులు తెలిపారు.

'ఇరుముడి పవిత్రత దెబ్బతీయడం తగదు'

చిట్టినగర్ భవానీల మనోభావాలను, ఇరుముడుడిని విప్పి దుర్గగుడి ఈవో శీనా నాయక్, ఛైర్మన్ రాధాకృష్ణ(గాంధీ) అపచారం చేశారని గొల్లపాలెంగట్టు ప్రాంతానికి చెందిన భవానీ గురుస్వామి హరీష్‌కుమార్ ఒక ప్రకటనలో శుక్రవారం తెలిపారు. 41 రోజులు దీక్ష చేసిన భవానీ ఇరుముడి బంధాలను విప్పి చెయ్యి లోపలికి పెట్టడం భక్తుల మనోభావాలను దెబ్బ తీయడమేనని చెప్పారు. భక్తులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

నూతన ఆవిష్కరణలతో ఉన్నతంగా ఎదగాలి

ప్రశంసా పత్రం అందిస్తున్న కళాశాల అధ్యక్షుడు మల్లికార్జునరావు, వేదికపై హరీష్‌కుమార్, కార్యదర్శి అమర్‌సుధీర్ తదితరులు

చిట్టినగర్, న్యూస్‌టుడే: ఆధునిక సాంకేతికతను వినియోగించి నూతన ఆవిష్కరణలతో నేటి విద్యార్థులు.. సీఈవోలుగా ఎదగాలని, అందుకు ప్రోత్సాహం అవసరమని హైదరాబాద్‌కు చెందిన మైక్రోసాఫ్ట్ సీనియర్ బిగ్ డేటా ఇంజినీర్ హరీష్‌కుమార్ తెలిపారు. పొట్టి శ్రీరాములు చలువాది మల్లికార్జునరావు ఇంజినీరింగ్ కళాశాలలో మైండ్ స్ప్రింట్ 2కె25 పేరుతో 36 గంటల పాటు నిర్వహించిన జాతీయ స్థాయి హ్యాకథాన్ శుక్రవారం ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆలోచనలకు తగిన రీతిలో కొత్త ఆవిష్కరణలతో దేశాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. బ్రైనోవిజన్ సీఈవో జి. గణేష్‌నాగ్, ఇండస్ట్రియలిస్ట్ ఎస్. జయలక్ష్మి మాట్లాడుతూ.. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత, నైపుణ్యాలను వెలికితీసేందుకు హ్యాకథాన్ వంటివి స్ఫూర్తి ఇస్తాయని, కళాశాలల యాజమాన్యం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడంతో విద్యార్థుల భవిష్యత్తుకు ఎంతగానో దోహదపడుతుందన్నారు. అనంతరం విజేతలకు సుమారు రూ.4 లక్షల విలువైన బహుమతులు అందించారు. కార్యక్రమంలో కళాశాల అధ్యక్షులు మల్లికార్జునరావు, కార్యదర్శి అమర్‌సుధీర్, కోశాధికారి రాఘవయ్య, ఏవో వి. నారాయణరావు, ప్రిన్సిపల్ ఎస్. శరవణ కుమార్, హ్యాకథాన్ కన్వీనర్ శిల్ప, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.

ప్లాస్టిక్ రహిత నగరమే లక్ష్యం

మాట్లాడుతున్న నోడల్ అధికారి శివనారాయణ

భవానీపురం, న్యూస్‌టుడే: విజయవాడను ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ నోడల్ అధికారి శివనారాయణ పేర్కొన్నారు. స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్, ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లోకల్ గవర్నెన్స్ సంస్థ ఆధ్వర్యంలో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ రిసోర్స్ పర్సన్‌లకు నగరంలోని ఒక హోటల్‌లో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శివనారాయణ మాట్లాడుతూ.. ప్రతి ఉద్యోగి తమ సామర్థ్యాలను ఎల్లప్పుడూ మెరుగు పరుచుకోవాలని, ఈ విధమైన శిక్షణ కార్యక్రమాలు వారికి ఎంతో ఉపయోగపడతాయని వెల్లడించారు. ప్లాస్టిక్ రహితనగరంగా తీర్చిదిద్దే ప్రక్రియ, ఘన వ్యర్థాల నిర్వహణ, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, స్వచ్ఛ సర్వేక్షణ్‌పై అవగాహన కల్పించారు. శిక్షకులు హరీష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

సినిమాలు

అఖండ-2: అలంకార్, శైలజ, జీ-3(రాజ్-యువరాజ్), మిరాజ్, జయరామ్, ఊర్వశి ఐనాక్స్(గాంధీనగర్), అప్సర, స్వర్ణాకాంప్లెక్స్(గవర్నర్‌పేట), తారా స్క్రీన్స్, రవీంద్ర సినిమాస్(పాయకాపురం), రామ్ సినిమాస్ (గుణదల), సౌమ్య (వన్‌టౌన్), స్వాతి(భవానీపురం), లైలా మాల్, పీవీపీ మాల్, పీవీఆర్ మాల్ (బందరు రోడ్డు), ట్రెండ్‌సెట్ మాల్(క్యాపిటల్ సినిమాస్), ఎల్‌ఈపీఎల్ ఐనాక్స్ (పటమట), పవర్ వన్ మాల్(కానూరు). మోగ్లి: స్వర్ణకాంప్లెక్స్(గవర్నరుపేట), సాయిరామ్, రాజ్‌కుమారి (వన్‌టౌన్). డ్రైవ్: స్వర్ణాకాంప్లెక్స్(గవర్నర్‌పేట), ఊర్వశి ఐనాక్స్(గాంధీనగర్), లైలా మాల్, పీవీపీ మాల్, పీవీఆర్ మాల్(బందరు రోడ్డు), ట్రెండ్‌సెట్ మాల్ (క్యాపిటల్ సినిమాస్), ఎల్‌ఈపీఎల్ ఐనాక్స్(పటమట), పవర్ వన్ మాల్(కానూరు). ఎవడి సినిమాకి వాడే హీరో: నవరంగ్ (గవర్నరుపేట)

- న్యూస్‌టుడే, విజయవాడ వన్‌టౌన్

తప్పిపోయిన బాలిక అప్పగింత

బాలికను తల్లిదండ్రులకు అప్పగిస్తున్న డీసీపీ షిరీన్ బేగం

విద్యాధరపురం, విజయవాడ వన్‌టౌన్, న్యూస్‌టుడే: కెనాల్ రోడ్డు రథం సెంటర్ వద్ద తప్పిపోయిన బాలికను గంట వ్యవధిలో గుర్తించి నగర పోలీసులు శుక్రవారం తల్లిదండ్రులకు అప్పగించారు. భవానీ దీక్షల విరమణ సందర్భంగా తుని నుంచి వచ్చిన బాలిక కుటుంబంతో గిరిప్రదక్షిణ చేశారు. భవానీల రద్దీ అధికంగా ఉండడంతో రథం సెంటరు సమీపంలో బాలిక తప్పిపోయింది. దీంతో బాలిక తల్లిదండ్రులు సెంట్రల్ పబ్లిక్ అడ్రెస్ సిస్టమ్ ద్వారా సమాచారాన్ని అధికారులకు తెలియజేశారు. సీసీ కెమెరాల్లో సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు గంట వ్యవధిలో బాలికను గుర్తించి డీసీపీ షిరీన్ బేగంకు అప్పగించారు. ఆమె బాలిక తల్లిదండ్రులను పిలిపించి అప్పగించారు. చిన్నపిల్లల ట్రాకింగ్ టాగ్ తప్పనిసరిగా చేతులకు వేయించుకోవాలని డీసీపీ వారికి సూచించారు.

'వైకాపావి అసత్య ప్రచారాలు'

విజయవాడ వన్‌టౌన్, న్యూస్‌టుడే: భవానీ దీక్షల విరమణల ఏర్పాట్లపై వైకాపా నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని దుర్గగుడి పాలకమండలి సభ్యురాలు సుకాశి సరిత తెలిపారు. శుక్రవారం ఆలయ మీడియా పాయింట్ వద్ద ఇతర సభ్యులతో కలిసి మాట్లాడారు. ఆలయ ఛైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో శీనానాయక్, అధికారులు సమన్వయంతో పని చేస్తున్నారని చెప్పారు. వైకాపా నాయకులు మాత్రం లేనిపోని ఆరోపణలు సృష్టించి వ్యాప్తి చేస్తున్నారని మండిపడ్డారు. నగరాల వెల్ఫేర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ నవిరి మహేష్, ప్రత్యేక శనేశ్వరస్వామి దేవస్థానం పాలకమండలి సభ్యులు బెవర రవికుమార్, సుకాశి రమణమ్మ, రాయన చిన్న, కొల్లి అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.

డాక్యుమెంట్స్ పోయినవి

విజయవాడ, కబేళా సెంటర్, రాముకోరి సెంటర్, డోర్ నెం. 3-1-255/GF, రాగోల రామకృష్ణ గారి భార్య రాగోల హేమలత గారికి చెందిన ఇంటి ఒరిజినల్ రిజిస్టర్ డాక్యుమెంట్స్ నెం. 4199/2022 గలది సితార సెంటర్ దగ్గరలో ది. 30-11-2025న డాక్యుమెంట్స్ ఉన్న సంచి పోయినది. దొరికిన వారు సంప్రదించగలరు.

✆ 92916 19233

చికిత్స పొందుతూ మహిళ మృతి

భవానీపురం: ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మహిళ చనిపోయినట్లు భవానీపురం పోలీసులు తెలిపారు. కరకట్ట ప్రాంతంలో జ్యోతిప్రియ(28) కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నారు. ఆమెకు తాడిశెట్టి గోపితో 13 ఏళ్ల కిందట వివాహమైంది. వారికి ముగ్గురు ఆడపిల్లలు సంతానం. గోపి వ్యాపారం చేస్తారు. నష్టం రావడంతో దాదాపు రూ.12 లక్షలు అప్పు చేశారు. దీంతో అప్పులు తీర్చే మార్గం లేకపోవడంతో భార్య ఆవేదన చెందుతున్నారు. ఈనెల 5న ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను నగరంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. శుక్రవారం చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆసుపత్రి నుంచి వచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

భర్త వేధింపులపై కేసు

చిట్టినగర్, న్యూస్‌టుడే: భార్యను వేధింపులకు గురి చేస్తున్న భర్తపై పోలీసులకు ఫిర్యాదు అందింది. గొల్లపాలెంగట్టు క్వారీ ప్రాంతానికి చెందిన నిషా, షేక్ బాషా ప్రేమించి 9 ఏళ్ల కిందట వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు అమ్మాయిలు సంతానం. భర్త మద్యానికి బానిసై భార్యను అనుమానిస్తూ మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడు. శుక్రవారం భార్యను ఆమె కుటుంబ సభ్యులపై దాడి చేశారు. ఈమేరకు కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.

(c) eenadu

విజయవాడ మధ్య

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

సీతారాంపురం–63036 11232, పాయకాపురం– 90631 44761

? నందమూరి నగర్ 11వ వీధిలో చెత్త సేకరణకు పారిశుద్ధ్య సిబ్బంది రావడం లేదు. - **కిషోర్, స్థానికుడు**
✔ ప్రతి రోజూ చెత్త సేకరించేలా చర్యలు తీసుకుంటాం. - **బాబు శ్రీనివాసన్, ఏఎంవోహెచ్, సర్కిల్-2**
? అజిత్‌సింగ్‌నగర్ పైవంతెనపై గుంతలు ఏర్పడ్డాయి. రాకపోకలకు ఇబ్బందిగా ఉంది. - **బ్రహ్మేశ్వరరావు, స్థానికుడు**
✔ పరిశీలించి గుంతలు పూడ్చివేస్తాం. - **సతీష్, సర్కిల్-2 ఏఈ** – న్యూస్‌టుడే, పాయకాపురం

కుల గణన చేపట్టాల్సిందే

గాంధీనగర్, న్యూస్‌టుడే : వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్ల అమలుకు ముందస్తుగా ప్రత్యేక కమిషన్ ద్వారా కులగణన చేపట్టాలని బహుజన సేన రాష్ట్ర అధ్యక్షుడు శ్రీచందు కోరారు. శుక్రవారం ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్టికల్ 340 ద్వారా వెనుకబడిన తరగతులకు న్యాయం చేసే దిశగా కర్ణాటక, తెలంగాణ తరహాలో రాష్ట్రంలోనూ కులగణన చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. బీసీలకు విద్య, ఉపాధి, రాజకీయ ప్రాతినిథ్యం కల్పించాలని.. మురళీధరరావు కమిషన్ సిఫార్సుల మేరకు 52 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. దీనిపై త్వరలోనే రాష్ట్ర వ్యాప్త నిరసనలు చేపడతామని వెల్లడించారు. సమావేశంలో సంఘం నాయకులు వెంకట్ యాదవ్, భానుప్రకాష్, ఎం.వెంకటేష్, కె.శివకుమార్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

చదువుతో పాటు క్రీడలూ అవసరం

విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే : చదువుతో పాటు క్రీడలు అవసరమని ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. అజిత్‌సింగ్‌నగర్‌లోని ఎంబీపీ స్టేడియంలో శుక్రవారం శుభోదయ ఇంగ్లిషు మీడియం స్కూల్ స్పోర్ట్స్ మీట్‌ను ఆయన ప్రారంభించారు. క్రీడలు, శారీరక కసరత్తు ద్వారా పిల్లల్లో శారీరక దృఢత్వం, ఏకాగ్రత, స్వీయ క్రమశిక్షణ పెరుగుతాయని చెప్పారు. చదువులో మెరుగైన ఫలితాలు వస్తాయన్నారు. సంస్కృతి, సంప్రదాయాలు, క్రీడలు, శారీరక వ్యాయామాలకు ప్రాధాన్యం ఇవ్వడం అభినందించారు. తొలుత ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ, న్యాయవాది అనిల్‌కుమార్‌లతో కలిసి బొండా ఉమామహేశ్వరరావు విద్యార్థుల గౌరవ వందనం స్వీకరించారు. ప్రిన్సిపల్ డి.శైలజ, కరస్పాండెంట్ జి.సాయి కౌశిక్ తదితరులు పాల్గొన్నారు.

అంతరాయం.. నిరంతరం..!

వాహనాల పార్కింగ్‌తో ట్రాఫిక్ ఇక్కట్లు

అజిత్‌సింగ్‌నగర్ వంతెన వద్ద నిలిపిన వ్యాను

పైపుల రోడ్డు కూడలిలో ఇలా..

అజిత్‌సింగ్‌నగర్, న్యూస్‌టుడే

నగరంలోని ప్రధాన కూడళ్లలో.. ఎక్కడపడితే అక్కడ వాహనాలను యథేచ్ఛగా పార్కింగ్ చేస్తున్నారు. అనధికార పార్కింగ్‌ల వల్ల ప్రయాణికులకు ప్రమాదం పొంచి ఉంది. సాధారణంగా ఉదయం, సాయంత్రం వేళల్లో రద్దీ అధికంగా ఉంటుంది. కొందరు వాహనాలను రోడ్డు మధ్యలో, ఇరువైపులా. . మలుపుల్లో నిలపడం వల్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతోంది. రాత్రి సమయంలో సరిగా కనిపించకపోవడంతో.. ప్రమాదాలకు ఆస్కారం ఉంది. ఎలాంటి ప్రాణ నష్టం జరగకముందే ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

కూడళ్లు : డాబా కొట్లు, పైపుల రోడ్డు
వాహనాలు : సుమారు 35000
ప్రజల రాకపోకలు : సుమారు 50వేల మంది

విధులకు ఆలస్యమవుతోంది..

సత్యనారాయణపురంలోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో పనిచేస్తున్నాను. పాయకాపురంలో నివాసం ఉంటున్నాం. నగరంలోకి రావాలంటే అజిత్‌సింగ్‌నగర్ ఫ్లై ఓవర్ ఒక్కటే మార్గం. ఉదయం బ్యాంకు సమయానికి వెళ్లాలంటే.. చాలా ముందుగా ఇంటి నుంచే మొదలవ్వాల్సి వస్తోంది. అజిత్‌సింగ్‌నగర్ పైవంతెనపై ట్రాఫిక్‌లో ఇరుక్కుంటే అంతే సంగతులు. విధులకు ఆలస్యం అవుతుంది. వంతెన వద్ద అనధికారికంగా వాహనాలు నిలపడం వల్ల ఎక్కువ సమయం వేచి చూడాల్సి వస్తోంది. - **సుభాష్, పాయకాపురం**

భారీ వాహనాలతో ప్రమాదాలు..

నేను భవానీపురం ఐరెన్ యార్డ్‌లో పనిచేస్తుంటాను. రోజు ఉదయం అజిత్‌సింగ్‌నగర్, పైపుల రోడ్డు నుంచి భవానీపురం వెళుతుంటాను. ఉదయం ఎక్కువ రద్దీగా ఉన్న సమయంలో భారీ వాహనాలను కూడళ్లలో నిలుపుతున్నారు. పైగా మితిమీరిన వేగంతో వెళుతున్నాయి. ద్విచక్ర వాహనదారులు భయాందోళనలకు గురవుతున్నారు. ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అధికారులు వీటిపై దృష్టిసారించి.. ఇబ్బందులు లేకుండా చూడాలి. - **ప్రవీణ్, వాంబేకాలనీ**

వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయండి

మధురానగర్, న్యూస్‌టుడే : రామకృష్ణాపురం పైవంతెన కింద భాగంలో పచ్చదనం, వాకింగ్ ట్రాక్ ఏర్పాటుకు మార్గం సుగమం అయింది. కింద భాగంలో ఆక్రమణలు పెరిగిపోయాయని.. వాహనాల పార్కింగ్‌గా మారిపోయిందని.. ఆ ప్రాంతంలో వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని స్థానికులు కోరారు. దీనిపై 30వ డివిజన్ కార్పొరేటర్ జానారెడ్డి గ్రీనరీ, వాకింగ్ ట్రాక్ ప్రతిపాదించారు. శుక్రవారం ఉదయం ఆ ప్రాంతాన్ని పరిశీలించి.. పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

అలరించిన సంగీత విభావరి

విజయవాడ సాంస్కృతికం: గాంధీనగర్‌లోని వెలిదండ్ల హనుమంతరాయ గ్రంథాలయంలో శుక్రవారం 'భానుశ్రీ మ్యూజికల్ ఈవెంట్స్ సీజన్-8' కార్యక్రమం నిర్వహించారు. గ్రంథాలయం

కార్యక్రమంలో గాయకులు

అధ్యక్షుడు డోగిపర్తి శంకర్‌రావు కార్యక్రమాన్ని ప్రారంభించారు. భానుశ్రీ, సయ్యద్ అలీ అధ్యక్షత వహించారు. ఒంగోలు, హైదరాబాద్, విశాఖ తదితర ప్రాంతాల గాయకులు శైలజ, శిరీష, సంధ్య బుర్రి, అప్పలరాజు, రవివర్మలు పాడిన పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ప్రత్యేక అతిథిగా శ్రీధర్ పాల్గొని డార్లింగ్ సినిమాలోని హిందీ గీతాన్ని ఆలపించి అలరించారు. న్యాయవాది చీదెళ్ల నాగేశ్వరరావు పాల్గొన్నారు.

హామీల అమలుకు డిమాండ్

గాంధీనగర్, న్యూస్‌టుడే : కూటమి ప్రభుత్వం యువతకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరుచూరి రాజేంద్రబాబు డిమాండ్ చేశారు. శుక్రవారం దాసరిభవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నిరుద్యోగులకు ఉద్యోగాల భర్తీ కోసం జనవరి 1న జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని, యువతకు రూ.3వేల నిరుద్యోగ భృతి ఇస్తామని మోసగించడం బాధాకరమన్నారు. ఇప్పటి వరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మొదటిసారి జరుగుతున్న ఏపీ ఫార్మసిస్టు ఎన్నికల్లో ఐకాస తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులకు మద్దతిస్తామని చెప్పారు. కార్యక్రమంలో సమాఖ్య నాయకులు లంక గోవిందరాజులు, కంచర్ల భార్గవ్, సింగంశెట్టి మోహనప్రసాద్, జి.అజయ్ తదితరులు పాల్గొన్నారు.

ప్రజాదర్బార్‌కు విశేష స్పందన

వృద్ధురాలి సమస్య వింటున్న ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు

అజిత్‌సింగ్‌నగర్, న్యూస్‌టుడే : ప్రజాదర్బార్‌కు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. శుక్రవారం అజిత్‌సింగ్‌నగర్‌లోని తెదేపా కార్యాలయంలో 5వ ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గంలోని ప్రజల సమస్యలను వినతి పత్రాల రూపంలో స్వీకరించారు. ఇంటి పట్టాలు, పింఛను, రేషన్‌కార్డుల సమస్యలు వచ్చాయి. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేస్తున్నామని చెప్పారు. గతంలో టిడ్కో ఇళ్లకు డబ్బులు కట్టిన వారందరికీ 2026 మార్చిలోపు గృహాలు అందిస్తామని తెలిపారు. కొత్తగా స్థలాలు సేకరించి, లబ్ధిదారులకు పంచుతామని పేర్కొన్నారు. కార్యక్రమంలో స్వర్ణాంధ్ర-2047 బృందం, తెదేపా 30వ డివిజన్ క్లస్టర్ ఇన్‌ఛార్జి మంతా కృష్ణమోహన్, నియోజకవర్గ పరిశీలకుడు దేవతోటి నాగరాజు, సచివాలయ అడ్మిన్ తదితరులు పాల్గొన్నారు.

ఓపెన్ వర్సిటీ ఏర్పాటుకు సహకారం

ఎంపీ శ్రీకృష్ణదేవరాయలుకు నివేదిక అందిస్తున్న జోషి, సుబ్బారెడ్డి

మాచవరం, న్యూస్‌టుడే : ఏలూరులో ఏర్పాటు చేయనున్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీకి యూజీసీ నుంచి అన్ని అనుమతులు వచ్చేలా చేస్తానని తెదేపా ఎంపీ, పార్లమెంటరీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు హామీ ఇచ్చారు. అనుమతులు త్వరితగతిన ఇచ్చేలా చూడాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్‌కి లేఖ రాస్తానని ఆయన తెలిపారు. ఏలూరులో చేపట్టబోయే వర్సిటీ అనుమతుల కోసం ఓపెన్ వర్సిటీ ఓఎస్‌డీ వెలగా జోషి, సుబ్బారెడ్డిలు దిల్లీలోని ఎంపీ శ్రీకృష్ణదేవరాయలుని కలిశారు. సమగ్ర వివరాలతో కూడిన నివేదిక అందజేశారు. దీనిపై ఎంపీ సానుకూలంగా స్పందించారు.

మైనార్టీల విద్యాభివృద్ధికి కృషి

చిత్రపటానికి రవితేజ, మైనార్టీ నాయకుల క్షీరాభిషేకం

అజిత్‌సింగ్‌నగర్, న్యూస్‌టుడే : స్థానిక నియోజకవర్గ పరిధిలోని మైనార్టీ విద్యార్థుల విద్యాభివృద్ధికి ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు రూ.2.5 లక్షల ఆర్థిక సహాయం అందించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం అజిత్‌సింగ్‌నగర్‌లోని తెదేపా కార్యాలయంలో మైనార్టీ సెల్ నాయకుల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. తెదేపా యువ నాయకుడు బొండా రవితేజ మాట్లాడుతూ.. పేద మైనార్టీ విద్యార్థుల చదువు బాధ్యతను ఎమ్మెల్యే తీసుకోవడం ఆదర్శనీయం అన్నారు. మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎస్.గౌస్ బాషా మాట్లాడుతూ.. ఖబరస్థాన్ల అభివృద్ధి, దర్గా గోడల పునర్నిర్మాణం, మసీదు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపి.. మైనార్టీల అభ్యున్నతికి ఎమ్మెల్యే కృషి చేస్తున్నారని వివరించారు. కార్యక్రమంలో మెహరుద్దీన్, మోత్కూరి ఖాసిం, ఎస్.కె.అన్వర్, బడేబాజీ, ఎస్.కె.జానీ, అలీ తదితరులు పాల్గొన్నారు.

తెలుగు శాసనాల రక్షణకు విజ్ఞప్తి


త్రివిక్రమరావును సన్మానిస్తున్న రాజు, లక్ష్మీతులసి తదితరులు

సూర్యారావుపేట, న్యూస్‌టుడే : మండలి వెంకట కృష్ణారావు అధికార భాషా సంఘం ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన పి.త్రివిక్రమరావును తెలుగు మూలాల అధ్యయన సంఘం 'తొలి తెలుగు దివ్వె' ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేశారు. శుక్రవారం గవర్నర్‌పేటలోని ఒక హోటల్‌లో ఉన్న ఆయన్ని తొలి తెలుగు దివ్వె వ్యవస్థాపక అధ్యక్షుడు పి.వి.ఎల్.ఎన్.రాజు, మాజీ కార్పొరేటర్ పిల్లి లక్ష్మీతులసి దంపతులు కలిశారు. అనంతరం మాట్లాడుతూ క్రీ.శ. 575 నాటి తొలి తెలుగు శాసనాలు కడప జిల్లా కలమల్ల చెన్నకేశవస్వామి ఆలయంలో ఎండకు ఎండి వానకు తడుస్తున్నాయని, వాటిని సంరక్షించాలని కోరారు. ఆ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. త్రివిక్రమరావు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళతానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బి.ఆంజనేయరాజు, వలివేటి నాగరాణి, కోనేరు మంజుల రాణి, పి.పవన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఆకట్టుకున్న పౌరాణిక గాథలు

మాట్లాడుతున్న రెవ.ఫాదర్ ప్రసాద్

విజయవాడ సాంస్కృతికం, న్యూస్‌టుడే : గాంధీనగర్‌లోని కౌతా పూర్ణానంద కళావేదికపై శుక్రవారం గజారోహణుడు, గండపెండేరధారి గుమ్మడి జైరాజ్ వర్ధంతి సందర్భంగా క్రైస్తవ, హైందవ (పౌరాణిక, చారిత్రక, జానపద) పద్య నాటకాలు, ఏకపాత్రాభినయం పోటీలు నిర్వహించారు. గుమ్మడి జైరాజ్ కళా పీఠం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. మోన్‌సిగ్నోర్ రెవ.ఫాదర్ మువ్వల ప్రసాద్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ఇలాంటి కార్యక్రమాలు సర్వమత సమ్మేళనానికి ప్రతీకగా నిలుస్తాయని తెలిపారు. పౌరాణిక రంగస్థల సమాఖ్య ప్రధాన కార్యదర్శి అగురు త్రినాథ్‌నాయుడు .. జైరాజ్‌తో అనుబంధాన్ని నెమరువేసుకున్నారు. గోళ్ళ నారాయణరావు మాట్లాడుతూ.. ప్రతి కళాకారుడికి ఒక వేదిక కల్పించడం అవసరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం 14వ తేదీ వరకు నిర్వహించి.. ఆ రోజు బహుమతుల ప్రదానం చేయనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. రెవ.ఫాదర్ దూసి రవిశేఖర్, గుమ్మడి జైరాజ్ కళాపీఠం కోశాధికారి జీవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

21న యూటీఎఫ్ జిల్లా కౌన్సిల్ సమావేశాలు

గోడపత్రికలు ఆవిష్కరిస్తున్న వెంకటేశ్వర్లు, లక్ష్మణరావు తదితరులు

గవర్నర్‌పేట, న్యూస్‌టుడే : ఈ నెల 21న తిరువూరు, లక్ష్మీపురంలో నిర్వహించే యూటీఎఫ్ జిల్లా కౌన్సిల్ సమావేశాలను విజయవంతం చేయాలని కార్యవర్గం పిలుపునిచ్చింది. శుక్రవారం గవర్నర్‌పేటలోని రాష్ట్ర కార్యాలయంలో సమావేశాల గోడపత్రికలను రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి కె.ఎస్.ఎస్.ప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు తదితరులు ఆవిష్కరించారు. జిల్లా అధ్యక్షుడు కె.శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి ఎ.సుందరయ్యలు మాట్లాడుతూ.. ఈ సమావేశాల్లో విద్యారంగ పరిణామాలు, ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలు, పీఆర్‌సీ, ఐఆర్, బోధనేతర సమస్యలపై చర్చించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. నూతన కమిటీని ఎన్నుకుంటామని వివరించారు. జిల్లాలోని ఉపాధ్యాయులు హాజరు కావాలని కోరారు. నాయకులు ఎ.ఎన్.కుసుమ కుమారి, ఎస్‌పీ.మనోహర్‌కుమార్, ఎం.హనుమంతరావు, మచ్చా శ్రీనివాస్, పి.లీల తదితరులు పాల్గొన్నారు.

అంధకారంలోనే కాలకృత్యాలు

లోపలి భాగంలో చీకట్లు

జిల్లా నలుమూలల నుంచి ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం నగరంలోని కలెక్టరేట్‌కు వస్తుంటారు. వీరితోపాటు వివిధ పనుల మీద వచ్చేవారి కోసం వెనుకవైపు మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. కానీ అందులో విద్యుత్తు దీపాలు వెలగడం లేదు. చీకటిగా ఉండడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దీనిపై అధికారులు దృష్టిసారించాల్సిన అవసరం ఉంది.

- ఈనాడు, అమరావతి

అందుబాటులో ఉన్న మరుగుదొడ్లు

విద్యార్థులతో ఉపాధ్యాయులు

ఉత్సాహంగా విచిత్ర వేషధారణ పోటీలు

సత్యనారాయణపురం(గాంధీనగర్), న్యూస్‌టుడే : స్థానిక రవీంద్రభారతి పబ్లిక్ స్కూల్‌లో శుక్రవారం నిర్వహించిన విచిత్ర వేషధారణ పోటీలు ఉత్సాహభరితంగా సాగాయి. సామాజిక, జాతీయ అంశాలతో పాటు పర్యావరణ పరిరక్షణ, సేవ్ గర్ల్ ఛైల్డ్స్, పవర్ ఆఫ్ ఉమెన్, రైతు శక్తి వంటి అంశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విద్యాసంస్థల ఛైర్మన్ వీరమాచినేని వంశీకృష్ణ, శాంతి, ప్రిన్సిపల్ హెప్సిబా, వి.రమేష్, లక్ష్మి, కిరణ్‌మై, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

'జాతీయ విద్యావిధానంతో ప్రజలకు నష్టం'

మాట్లాడుతున్న హరీష్‌కుమార్‌రెడ్డి. వేదికపై మహేష్, అజయ్, శోభనాద్రీశ్వరరావు తదితరులు

రాఘవయ్యపార్క్ కూడలి (కృష్ణలంక), న్యూస్‌టుడే : అందరికీ విద్య రాజ్యాంగం కల్పించిన హక్కు అని మాజీ మంత్రి, సంయుక్త కిసాన్ మోర్చా రాష్ట్ర కన్వీనర్ వడ్డే శోభనాద్రీశ్వరరావు అన్నారు. ఆలిండియా డెమొక్రాటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ (ఏఐడీఎస్‌వో) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన 10లక్షల సంతకాల సేకరణ ఉద్యమం ముగింపు సభను విజయవాడ ఎంబీ విజ్ఞాన కేంద్రంలో శుక్రవారం నిర్వహించారు. వడ్డే మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యకు కేటాయించాల్సిన నిధులను తగ్గించాయని విమర్శించారు. ప్రైవేటీకరణను ప్రోత్సహించడంతో సాధారణ ప్రజలకు విద్య భారంగా మారిందన్నారు. 2010లో కేంద్రం 4.3 శాతం నిధులు కేటాయిస్తే.. ప్రస్తుతం 2.5 శాతానికి తగ్గిందన్నారు. పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా.. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయాలని కోరారు. సమాజ విశ్లేషకులు డాని మాట్లాడుతూ.. పీపీపీ పద్ధతిలో వైద్య కళాశాలలను ప్రైవేటీకరించడం ప్రమాదకరం అని చెప్పారు. సెంట్రల్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీ అజయ్ కామత్ మాట్లాడుతూ.. నూతన జాతీయ విద్యా విధానం అమలుతో దేశవ్యాప్తంగా 3.80లక్షల పాఠశాలలు మూతపడే అవకాశం ఉందని చెప్పారు. మౌలిక వసతులు, ఉపాధ్యాయుల నియామకాల్లో నిర్లక్ష్యం కొనసాగుతోందని విమర్శించారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఫీజుల పెంపు, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల వల్ల విద్యార్థులపై భారం పడుతోందన్నారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.హరీష్ కుమార్‌రెడ్డి అధ్యక్షత వహించారు. సభలో సెంట్రల్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీ శ్రేయ, రాష్ట్ర కార్యదర్శి ఇ.మహేష్, కల్యాణ్‌కుమార్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

విద్యుత్తు సరఫరా నిలిపివేత నేడు

సూర్యారావుపేట, న్యూస్‌టుడే : విద్యుత్తు లైన్ల తనిఖీలు, మరమ్మతులు కారణంగా సూర్యారావుపేట విద్యుత్తు సెక్షన్ పరిధిలోని పలు ప్రాంతాలకు శనివారం సరఫరా నిలిపివేస్తున్నట్లు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పి.రవీంద్రబాబు తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు గోపాలరెడ్డిరోడ్డు సాయిరాం హోటల్ ప్రాంతం, నక్కలరోడ్డు ఆంధ్రా ఆసుపత్రి పరిసరాలు, ప్రభుత్వ అతిథిగృహం, డీజీపీ క్యాంపు కార్యాలయం, సీఎస్ఐ చర్చి, న్యాయస్థానాల ప్రాంగణం, ప్రకాశంరోడ్డు, కాళేశ్వరరావురోడ్డులో కొంతభాగం, మాదిరెడ్డివారి వీధి, భవానీవీధి, విష్ణువర్ధనరావు వీధి తదితర ప్రాంతాల్లో విద్యుత్తు ఉండదని ఈఈ తెలిపారు.

గాంధీనగర్ సెక్షన్ పరిధిలో...

గాంధీనగర్, న్యూస్‌టుడే : విద్యుత్తు లైన్ల మరమ్మతుల దృష్ట్యా శనివారం ఉదయం 8.30 నుంచి 10.30 వరకు గాంధీనగర్ సెక్షన్ పరిధిలో సరఫరా నిలిపివేస్తున్నట్లు ఈఈ పి.రవీంద్రబాబు తెలిపారు. ఆంధ్రరత్న రోడ్డు, ఎన్‌ఆర్‌పీ రోడ్డు, సాంబమూర్తి రోడ్డు, జమీందారు వీధి, స్వామి వీధి, జ్ఞానోలైవ్ వీధి, రైల్వేస్టేషన్ రోడ్డు ప్రాంతాల్లో కోతలు విధించనున్నారు.

● ముత్యాలంపాడు సెక్షన్ పరిధిలో ఉదయం 8 గంటల నుంచి 12 వరకు విద్యుత్తు ఉండదని చెప్పారు. శ్రీనగర్ కాలనీ మెయిన్ రోడ్డు, జెండా చెట్టు, భగత్‌సింగ్ మెయిన్ రోడ్డు, కృష్ణా అపార్టుమెంట్ రోడ్డు, గంగానమ్మ గుడి వీధి, పాపరాజు వీధిలోని ఎస్.జి.ఎన్‌క్లేవ్, సాయిసుధా రెసిడెన్సీ ప్రాంతాల్లో సరఫరా నిలిపివేస్తున్నట్లు ఈఈ వివరించారు.

ప్రజారోగ్యానికి ప్రభుత్వ ప్రాధాన్యం

గాంధీనగర్, న్యూస్‌టుడే : ప్రజల ఆరోగ్యమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. 28వ డివిజన్‌కు చెందిన పలువురు లబ్ధిదారులకు శుక్రవారం బీఆర్‌టీఎస్ రోడ్డులోని కార్యాలయంలో ఆయన చెక్కులు పంపిణీ చేశారు. ఉమా మాట్లాడుతూ.. అత్యవసర పరిస్థితుల్లో వైద్యం చేయించుకోలేని వారికి సీఎంఆర్‌ఎఫ్ తోడ్పాటు అందిస్తుందని చెప్పారు. ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందిన వారు రసీదులతో దరఖాస్తు చేసుకుంటే.. అర్హులకు సహాయ నిధి అందుతుందని వివరించారు. 2014-19 మధ్యకాలంలో రూ.35కోట్ల నిధులు ప్రజలకు అందజేసినట్లు గుర్తు చేశారు. గంటా కృష్ణమోహన్, కార్పొరేటర్ వీరమాచినేని లలిత తదితరులు పాల్గొన్నారు.

స్టేడియం ప్రైవేటీకరణ తగదు

అజిత్‌సింగ్‌నగర్, న్యూస్‌టుడే : మాకినేని బసవ పున్నయ్య స్టేడియాన్ని ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వొద్దని డెమొక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డీవైఎఫ్ఐ) సెంట్రల్ సిటీ కార్యదర్శి నిజాముద్దీన్ శుక్రవారం ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావుకు వినతిపత్రం అందజేశారు. స్టేడియంలో వాకింగ్ చేసే సుమారు 2000 మందికి ట్రాక్ ఏర్పాటు చేయాలని, వేసవి సెలవుల్లో పిల్లల క్రీడాభ్యాసానికి అనుమతి ఇవ్వాలని కోరారు. క్రికెట్, వాలీబాల్, హాకీ వంటి క్రీడలకు వీలుగా మైదానాన్ని మెరకచేయాలని, రాత్రి సమయంలో విద్యుత్తు దీపాలు వెలిగించాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే స్పందించి.. చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ నాయకులు, క్రీడాకారులు అంజి, రామ్, శ్రీను, సునీల్ తదితరులు పాల్గొన్నారు.

49 నెలలుగా అన్నదానం

ఆహార పదార్థాలు వడ్డిస్తున్న నాగేశ్వరరావు కుటుంబ సభ్యులు

అజిత్‌సింగ్‌నగర్, న్యూస్‌టుడే : అన్ని దానాల్లో కల్లా అన్నదానం గొప్పదని కళ్ళే లలిత ట్రస్టు అధ్యక్షుడు నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం అజిత్‌సింగ్‌నగర్‌లో ఆ ట్రస్టు ఆధ్వర్యంలో పేదలకు అన్నదానం చేశారు. గత 49 నెలలుగా ప్రతి నెలా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. డైరెక్టర్ ముప్పూరి హరీష్, ఎం.జశ్విన్, జి.ధ్రువన్ తదితరులు పాల్గొన్నారు.

బంగారు గొలుసు దొంగిలించాడని ఆరోపణ

ఉరేసుకుని యువకుడి బలవన్మరణం

మధురానగర్, న్యూస్‌టుడే : ఇంటి సామాన్లు మోసేందుకు వచ్చిన వ్యక్తి బంగారు గొలుసు దొంగిలించాడని ఆరోపించడంతో మనస్తాపానికి గురైన అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనపై అజిత్‌సింగ్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఫిర్యాదులోని వివరాలు ఇలా ఉన్నాయి.. శాంతినగర్‌కు చెందిన అంజిబాబు (28), లీలా దుర్గ భార్యాభర్తలు. భర్త కూలి పనులు చేస్తుంటారు. ఇతనికి డాక్టర్ శ్రీదేవి, ఆమె భర్త శేఖర్‌లు ఆరు నెలలుగా పరిచయం ఉంది. గత నెల 2న ఇల్లు మారుతున్నామని, సామాను మోసేందుకు రావాలని వారు కోరడంతో పనికి వెళ్లాడు. డాక్టర్ ఇంట్లో దొరికాయంటూ జత వెండి పట్టీలను అతడు ఇంటికి తీసుకువెళ్లాడు. గత నెల 17వ తేదీన డాక్టర్ ఫోన్ చేసి.. తమ ఇంట్లో వెండి పట్టీలు, బంగారు నానుతాడు కనిపించడం లేదని చెప్పారు. అతడిని ఇంటికి పిలిచి అడగ్గా.. వెండి పట్టీలు తిరిగి ఇచ్చేశాడు. డిసెంబరు 7న మళ్లీ ఫోన్ చేసి ఇంటికి పిలిపించారు. దొంగిలించిన బంగారు నానుతాడును 5 రోజుల్లో తిరిగి ఇవ్వకపోతే పోలీస్ కేసు పెడతామని హెచ్చరించారు. గురువారం ఉదయం లీలాదుర్గ నిద్ర లేచేసరికి.. భర్త సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఉన్నాడు. గొలుసు ఇవ్వాలని డాక్టర్ దంపతులు ఒత్తిడి చేయడంతో.. తన భర్త మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడని లీలా దుర్గ అజిత్‌సింగ్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేశారు.

బాలికను పెళ్లాడి.. ఆపై బెదిరింపులు

పాయకాపురం, న్యూస్‌టుడే : బాలికను పెళ్లి చేసుకుని, తర్వాత బెదిరింపులకు పాల్పడిన వ్యక్తికి మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. పాయకాపురం ప్రాంతానికి చెందిన బాలిక (16) పదో తరగతి చదువుతోంది. తన సోదరి, సోదరుడితో కలిసి నివసిస్తోంది. మాట్లే పవన్‌కుమార్ అనే యువకుడు పరిచయమయ్యాడు. ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు. 2014, డిసెంబరు 6న స్నేహితుల సాయంతో పెళ్లి చేసుకున్నాడు. తర్వాత తనకు కొంత నగదు కావాలని, లేకపోతే పెళ్లి ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో పెడతానని బెదిరించాడు. బాలిక కొంత నగదు ఇవ్వగా, రెండో సారి అలాగే చేశాడు. ఈ విషయం తెలుసుకున్న ఆమె మేనత్త.. పవన్‌కుమార్ ఇంటికి వెళ్లి అడిగారు. అతడు మరో ముగ్గురితో కలిసి దాడి చేశాడు. ఘటనపై నున్న పోలీసులకు ఫిర్యాదు చేయగా.. 2015, జులై 30న పోక్సో కేసు నమోదైంది. నిందితులపై నేరం రుజువు కావడంతో.. పోక్సో కోర్టు జడ్జి భవానీ శుక్రవారం తీర్పు వెలువరించారు. పవన్‌కుమార్‌కు మూడేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.25వేలు జరిమానా వేశారు. మిగిలిన ముగ్గురు నిందితులకు కఠినకారాగార శిక్ష, రూ. ఐదువేల చొప్పున జరిమానా విధించారు. ఈ కేసులో ప్రాసిక్యూషన్ తరఫున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గద్దం రాజేశ్వరరావు, సీఐ కృష్ణమోహన్, సీఎమ్ఎస్ సీఐ జగదీశ్వరరావు, అప్పటి ఎస్సై సురేష్‌బాబు, సిబ్బంది పర్యవేక్షణలో ఏడుగురు సాక్షులను విచారించారు.

సహజీవనం చేస్తున్న వ్యక్తిపై దాడి

మధురానగర్, న్యూస్‌టుడే : సహజీవనం చేస్తున్న యువతి.. రూ.5లక్షలు తీసుకోవడమే కాకుండా, తనకు తెలియకుండా 15 సవర్ల బంగారు ఆభరణాలను అమ్మేసిందని రమేష్ (58) అనే వ్యక్తి అజిత్‌సింగ్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దేవీనగర్‌కు చెందిన రమేష్ లేబొరేటరీ నిర్వహిస్తుంటారు. భార్యతో విబేధాల కారణంగా విడిగా ఉంటున్నారు. విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలో 2019, అక్టోబరులో మౌనిక అనే యువతి ఇతని లేబొరేటరీలో రిసెప్షనిస్టుగా చేరింది. తర్వాత సహజీవనం ప్రారంభించింది. కుటుంబ అవసరాల నిమిత్తం రూ.5లక్షలు తీసుకుంది. పిల్లలకు చెందిన దాదాపు 15 సవర్ల బంగారు ఆభరణాలను తనకు తెలియకుండా అమ్మేసి మోసం చేసిందని రమేష్ చెబుతున్నారు. తర్వాత ఒక బ్యాంకు మేనేజర్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుందని తెలిసి ఆమెను ప్రశ్నించారు. దీంతో అతనితో గొడవ పెట్టుకుని అజిత్‌సింగ్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు రెండు కేసులు గతంలో నమోదు చేశారు. ఈ క్రమంలో ఈ నెల 6న రాత్రి మౌనిక, ఆమె తల్లి సాయికుమారి, సాయినాథ్ మరి కొందరు రమేష్ ఇంటిపై ఇనుప రాడ్‌తో దాడిచేశారు. చంపుతామంటూ భయపెట్టారు. వారి నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ రమేష్ అజిత్‌సింగ్‌నగర్ పోలీసులకు గురువారం సాయంత్రం ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మాస్టర్ అథ్లెట్‌కు సత్కారం

గంగాధరరావును సన్మానిస్తున్న ఖాన్

విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే : అంతర్జాతీయ మాస్టర్ అథ్లెట్, ఆలిండియా రైల్వే పింఛనుదారుల సంక్షేమ సంఘం విజయవాడ డివిజన్ అధ్యక్షుడు కంది గంగాధరరావును శుక్రవారం సంఘ కార్యాలయంలో నాయకులు సన్మానించారు. గంగాధరరావు ఈ నెల 10, 11వ తేదీల్లో నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో జరిగిన రాష్ట్ర స్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో తలపడ్డారు. 85+ కేటగిరీలో రెండు పసిడి, ఒక రజత పతకం కైవసం చేసుకున్నారు. శుక్రవారం ఆయన్ని సంఘం డివిజనల్ కార్యదర్శి పీఎం ఖాన్, ఇతర సభ్యులు సన్మానించారు.

దుకాణాలు ఖాళీ చేయాలని నోటీసులు

మధురానగర్: మధురానగర్ రైల్వేసొసైటీ కాలనీలోని నగరపాలకసంస్థ షాపింగ్ కాంప్లెక్సు అద్దెదారులను 45 రోజుల్లో ఖాళీ చేయాలంటూ అధికారులు నోటీసులు జారీ చేయడంపై సీపీఐ నగర కార్యవర్గ సభ్యుడు లంకా గోవిందరాజులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం సదరు కాంప్లెక్సును ఆయన సందర్శించి, అద్దెదారులతో మాట్లాడారు. భవనాన్ని ఆధునికీకరిస్తున్నామని, అందుకే ఖాళీ చేయాలని అధికారులు చెబుతున్నారని తెలిపారు. ఇప్పటికే రూ.లక్షలు పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు నిర్వహించుకుంటున్నారని. . ఇప్పుడు ఖాళీ చేయమంటే ఎలా అని ప్రశ్నించారు. అభివృద్ధి చేసిన తర్వాత దుకాణాలను తిరిగి ఇపుడున్న వారికే కేటాయిస్తామని హామీ ఇవ్వాలన్నారు.

శ్రీ కొరివి వెంకటేశ్వరరావు గారు AAE(Retd.)/APTRANSCO

శ్రద్ధాంజలి
శ్రీ కొరివి వెంకటేశ్వరరావు గారు ది.30-11-2025 ఆదివారం నాడు స్వర్గస్తులైనారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ...
ది రిటైర్డ్ పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్, విజయవాడ-10.

పట్టు స్పర్శ చేనేత వస్త్రాల గొప్పతనం!
100% చేనేత ఉత్పత్తులతో
ఇండియన్ సిల్క్ గ్యాలరీ ఎక్స్‌పో వారి
వెడ్డింగ్, క్రిస్మస్ & సంక్రాంతి పండుగల సందర్భంగా
అతిపెద్ద & అత్యంత విశ్వసనీయ ప్రదర్శన అమ్మకం
తేది: 12 నుంచి 17 డిసెంబర్ 2025 (6 రోజులు మాత్రమే) ఉ. 10.30 నుంచి రా. 8.00 వరకు

వేదిక: ఎ కన్వెన్షన్ సెంటర్ బెంజ్ సర్కిల్ విజయవాడ
బనారసి ప్రత్యేక సేకరణ | పశ్చిమ బెంగాల్ బోటిక్ వస్తువులు | టస్సార్ కాంత & ప్రింటెడ్ | చందేరి / మహేశ్వరి / కోటా రాజ్‌కోట్ పటోలా | పోచంపల్లి ఇక్కత్ | బెంగళూరు ప్యూర్ క్రేప్ సిల్క్స్ | బీహార్ & జార్ఖండ్ టస్సార్ వస్త్రాల మెటీరియల్స్ | గద్వాల్ | కలంకారి | కాంచీపురం | పైతాని చీరలు | వెంకటగిరి / ఉప్పాడ జమ్దాని చీరలు మరియు కాటన్ దుస్తులు మెటీరియల్స్ | బెడ్ లినెన్లు | ఆభరణాలు
సంప్రదించండి: 95735 53337 లేదా 9000346337 Info@indiansilkgallery.com

(c) eenadu

ఆదాయ మార్గం.. బహుళ ప్రయోజనం!

కంకిపాడు, న్యూస్‌టుడే

పురుగుమందు చల్లుతున్న వ్యవసాయ డ్రోన్

వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా రాయితీపై రైతులకు అందజేస్తున్న వ్యవసాయ డ్రోన్లు బహుళ ప్రయోజనకారిగా ఉంటున్నాయి. సాగు ఖర్చు తగ్గించడంతో పాటు వ్యయప్రయాసలు తప్పుతున్నాయి. లబ్ధిదారులైన రైతులు.. సొంత పొలాల్లోనే కాకుండా ఇతర ప్రాంతాల్లోని కర్షకుల పొలాల్లో ఉపయోగించడం ద్వారా ఆశించిన ఆదాయం పొందుతున్నారు.

80 శాతం రాయితీపై.. కంకిపాడు మండలం కోలవెన్నుకు చెందిన వల్లభనేని వరప్రసాద్(పండుబాబు) గత జులైలో వ్యవసాయ శాఖ ద్వారా రూ.10 లక్షల విలువైన డ్రోన్‌ను దాదాపు 80 శాతం రాయితీపై మరో నలుగురు రైతులతో కలిసి తీసుకున్నారు. దీనికి రైతు భాగస్వామ్యంగా రూ.2.25 లక్షలు చెల్లించగా మిగతా మొత్తాన్ని ప్రభుత్వ రాయితీగా ఇచ్చింది.

నెలకు రూ.25వేల మేర రాబడి

ఇప్పటి వరకు సుమారు 500 ఎకరాల్లో పురుగుమందులు, ఎరువులు చల్లడానికి డ్రోన్ వాడారు. ఎకరానికి రూ.350 చొప్పున మొత్తం రూ.1.75 లక్షల ఆదాయం వచ్చింది. ఖర్చులు పోగా నెలకు రూ.25వేలు మిగిలినట్లు వరప్రసాద్ 'న్యూస్‌టుడే'కు తెలిపారు. అంతేకాకుండా డ్రోన్ ఉపయోగించడం ద్వారా ఒనగూరే ప్రయోజనాలను రైతులు గుర్తిస్తున్నారన్నారు. వచ్చే రబీలో ప్రధానంగా అపరాలు, మొక్కజొన్న, మిరప, కంది, పత్తి తదితర పంటల సస్యరక్షణకు బాగా ఉపయోగపడుతుందంటున్నారు. ఆ మేరకు ఆదాయం కూడా పెరుగుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.

విజయవాడ, గుంటూరులో శిక్షణ

డ్రోన్ నిర్వహణపై విజయవాడ, గుంటూరులో శిక్షణ ఇస్తున్నారు. దీంతో పాటు క్షేత్రస్థాయిలో అనుభవం పొందాలి. తద్వారా నడిపే సాంకేతిక నిపుణుల కొరత, ఖర్చు నివారించవచ్చు. నెలకు రూ.40-50 వేల ఆదాయం వచ్చే అవకాశం ఉందని రైతు వరప్రసాద్ తెలిపారు. డ్రోన్‌లో ఎదురయ్యే సాధారణ సమస్యలను పరిష్కరించుకునేలా తర్ఫీదు పొందాలి. రైతు, కుటుంబ సభ్యులైతే బాధ్యతా యుతంగా నడుపుతారు. దీనివల్ల మరమ్మతులు వచ్చే అవకాశాలు తక్కువంటున్నారు.

పసుపులో తెగుళ్ల నివారణ

తోట్లవల్లూరు, న్యూస్‌టుడే

వాతావరణంలో వస్తున్న మార్పులతో పసుపు తోటల్లో తెగుళ్లు ఆశిస్తున్నాయి. ఆకుమచ్చ, దుంపకుళ్లు సోకి పంట ఎదుగుదల, దిగుబడి, నాణ్యతను దెబ్బతీస్తున్నాయి. సకాలంలో సమగ్ర సస్యరక్షణ చర్యలు, యాజమాన్య పద్ధతులు పాటిస్తే నాణ్యమైన దిగుబడి పొందవచ్చనని ఉద్యానశాఖాధికారిణి మానస పేర్కొన్నారు.

ఆకుమచ్చ తెగులు: ఆకులపై చిన్నచిన్న పసుపు రంగు మచ్చలు ఏర్పడతాయి. అనంతరం చిన్న చిన్న గోధుమ మచ్చలుగా మారతాయి. తెగులు తీవ్రమైతే ఆకు మాడిపోతుంది. దుంపలు, కొమ్ములు, ఎదుగుదల లోపించి దిగుబడి, నాణ్యత తగ్గుతుంది. నివారణకు పొలంలో తగు మోతాదులో తేమ ఉండేలా తడులు ఇవ్వాలి. ఆకుమచ్చలున్న, ఎండిన ఆకులను కత్తిరించి నాశనం చేయాలి. మాంకోజెబ్ 2.5 గ్రాములు లేదా కార్బండిజమ్ గ్రాము లేదా ప్రోపికోనజోల్ మి.లీ + 0.5 మి.లీ జిగురు లీటరు నీటికి కలిపి 15 రోజులు వ్యవధిలో సమీపంలో ఉన్న రైతులంతా సామూహికంగా రెండుసార్లు పిచికారీ చేయాలి.

దుంపకుళ్లు: ఈ తెగులు ఆశిస్తే మొదటగా పసుపు కొమ్ములు కుళ్లిపోతాయి. లోపల బియ్యం గింజల్లాంటి పురుగులు ఉంటాయి. నీరు నిలిచే, తేమ ఎక్కువగా ఉన్న పొలంలో ఈ తెగులు ఉధృతి ఎక్కువ. కాండంపై కొన్ని మచ్చలు కనిపిస్తాయి. మెల్లగా అవి గోధుమ రంగులోకి మారతాయి. మొక్కల్లో ఎదుగుదల లోపిస్తుంది. దుంప చూస్తే వేర్లు కుళ్లినట్లు నల్లగా ఉంటుంది. దుర్వాసన వస్తుంది. నివారణకు గాలి, వెలుతురు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎకరాకు 100 కిలోల వేపపిండి వేయాలి. తల్లి పురుగుల నివారణకు 3జీ కార్బోఫ్యూరాన్ గుళికలు ఎకరాకు 10 కిలోలు వేయాలి. కుళ్లిన చోట కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాములు లీటరు నీటికి కలిపిన ద్రావణాన్ని ముందుగా తడిచేలా పోయాలి.

రైతేరాజు

రబీ మొక్కజొన్నలో సస్యరక్షణ చర్యలు

నందిగామ గ్రామీణం, న్యూస్‌టుడే: నందిగామ ప్రాంతంలో రైతులు రబీ పంటగా మొక్కజొన్నను ఎక్కువ విస్తీర్ణంలో సాగుచేస్తున్నారు. అధిక వర్షాలతో పత్తిపంట దెబ్బతినడంతో దాన్ని తొలగించి ఈ పంట వేస్తున్నారు. మాగాణి రైతులు సైతం వరి తరువాత రెండో పంటగా మొక్కజొన్నను సాగు చేస్తున్నారు. వాతావరణం అనుకూలిస్తే ఎకరానికి 40 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెగుళ్ల నివారణ, సస్యరక్షణ చర్యలను మండల వ్యవసాయాధికారి గింజుపల్లి నాగేశ్వరావు సూచిస్తున్నారు. ☛ మొక్కజొన్న పంట 30 రోజుల దశలో పేనుబంక ఆశిస్తుంది. ఆకులు పసుపు రంగులోకి మారి ముడుచుకుపోతాయి. దీని నివారణకు డైమిథోయేట్ మందు రెండు మిల్లీలీటర్లు, ఎసిఫేట్ 1.5 గ్రాముల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ☛ నల్లుల ఆశించడంతో పొలంలో కలుపు లేకుండా చూసుకోవాలి. ఒకవేళ ఆశిస్తే నివారణకు డైకోపాల్ 5.0 మి.లీ.మందు లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ☛ తెల్లదోమ నివారణకు వేప నూనె మిల్లీలీటరు 5 గ్రాముల సబ్బుపొడిలో కలిపి పిచికారీ చేయాలి. ☛ కాండం తొలుచు పురుగుల నివారణకు మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ. లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. గులాబీ రంగు పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటే కార్బోఫ్యూరాన్ 3జీ గుళికలను ఎకరానికి మూడు కిలోలు ఆకుసుడులలో వేయాలి.

ప్రశ్న: మిరప పంటకు అనుకూల నేలలు, కాలం, విత్తన మోతాదు, శుద్ధి, ఎరువుల గురించి వివరించండి?
-కె.శ్రీనివాస్, రైతు, ఘంటసాల

సమాధానం: వర్షాధార మిరప పంటకు నల్లనేలలు, లంక భూములు, ఇసుకతో కూడిన ఒండ్రు నేలలు అనుకూలం. పొలాన్ని మూడు నుంచి నాలుగు సార్లు దుక్కిదున్ని రెండు సార్లు గుంటక తోలాలి. పంట సాగుకు అనుకూల సమయం జూన్. విత్తన మోతాదు సంబంధించి నారు పెంచేందుకు సెంటుకు 650 గ్రాములు (ఒక ఎకరానికి సరిపడా), ఎకరానికి 2.5 కిలోల విత్తనం అవసరమవుతుంది. కిలో మిరప విత్తనానికి రసం పీల్చే పురుగుల నివారణకు 8 గ్రాముల ఇమిడాక్లోప్రిడ్, తెగుళ్ల నివారణకు 3 గ్రాముల కాప్టాన్ లేదా 3 గ్రాముల మాంకోజెబ్ కలిపి శుద్ధి చేసుకోవాలి. ఎకరానికి 10 టన్నుల పశువుల ఎరువు వేయాలి. లేదా పచ్చి రొట్ట పైరు పెంచి భూమిలో కలియదున్నాలి. ఎకరానికి 120 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 48 కిలోల పొటాషియం అందించే ఎరువులు వేయాలి. **-వి.మంజువాణి, ఉద్యాన శాస్త్రవేత్త, కృషి విజ్ఞానకేంద్రం, ఘంటసాల.** - న్యూస్‌టుడే, ఘంటసాల

దుర్గగుడి విశేషాలు

దుర్గమ్మను దర్శించుకునేందుకు వస్తున్న దివ్యాంగులు

✱ భవానీ దీక్షా విరమణలు వైభవంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం తెల్లవారుజాము నుంచి ఉదయం 11 గంటల వరకు భవానీ మాలధారణ భక్తులు దుర్గమ్మను దర్శించుకున్నారు. తిరిగి సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు రద్దీ కొనసాగింది.

✱ గిరిప్రదక్షిణ మార్గంలో ఈవో వీకే శీనానాయక్ భవానీ భక్తులతో కలిసి గిరిప్రదక్షిణ చేశారు. ఈ సందర్భంగా భక్తులతో ఏర్పాట్ల గురించి మట్లాడగా.. సంతృప్తికరంగా ఉన్నాయని చెప్పారు.

✱ **ఆదాయ వివరాలు..** రెండో రోజు వివిధ సేవల ద్వారా అమ్మవారి ఆలయానికి మొత్తం రూ.58,10,796 ఆదాయం వచ్చింది. ✱ రూ.15లు లడ్డూ ప్రసాదం ద్వారా రూ.1,09,650 ✱ రూ.100లు లడ్డూ బాక్సుల ద్వారా రూ.52,20,400 ✱ కేశఖండనశాల సేవ ద్వారా రూ.4,75,280 ✱ ఇతర సేవల ద్వారా రూ.5,466 ఆదాయం సమకూరింది. ✱ సాయంత్రం ఆరు గంటల వరకు మొత్తం 85 వేల మంది భవానీభక్తులు దుర్గమ్మను దర్శించుకున్నారు. ✱ అల్పాహారం 8,700 మంది భక్తులు స్వీకరించగా, అన్నప్రసాదాన్ని 14,000 మంది భక్తులు స్వీకరించారని ఆలయ అధికారులు వెల్లడించారు. ✱ దివ్యాంగుల కోసం ఆలయ అధికారులు కొండ కింద నుంచి ప్రత్యేక బస్సును ఏర్పాటు చేశారు. అనంతరం వారిని బ్యాటరీ వాహనాల ద్వారా ఆలయానికి తీసుకొచ్చి రూ.500 క్యూలైన్ ద్వారా వారికి అమ్మవారి దర్శనం కల్పిస్తున్నారు.
- న్యూస్‌టుడే, విజయవాడ వన్‌టౌన్, ఇంద్రకీలాద్రి

కన్వేయర్ బెల్ట్ ద్వారా వస్త్రాల తరలింపు

భవానీ భక్తుల దీక్షా విరమణోత్సవాల సందర్భంగా రద్దీని దృష్టిలో ఉంచుకొని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కృష్ణవేణిఘాట్‌లో కన్వేయర్ బెల్ట్ ఏర్పాటు చేశారు. ఈ ఘాట్ సమీపంలోని కేశ ఖండనశాలలో భవానీలు మొక్కులు చెల్లించుకుని, స్నానాలు చేస్తారు. దీక్షా వస్త్రాలను ఘాట్‌లో వదిలేస్తున్నారు. వాటిని పారిశుద్ధ్య సిబ్బంది సేకరించి కన్వేయర్ బెల్ట్‌పైకి చేర్చుతున్నారు. అనంతరం బెల్ట్ చివరన ఏర్పాటు చేసిన వాహనంలో వస్త్రాలను నింపుతున్నారు. ఇలా రోజుకు సుమారు ఎనిమిది టన్నుల వస్త్రాలను తరలిస్తున్నారు. - **కృష్ణలంక, న్యూస్‌టుడే**

రెండు లడ్డూలు కావాలని అడుగుతున్న భక్తుడు

6 లడ్డూలతో సిద్ధం చేసిన బాక్సులు

విడి లడ్డూలకు.. కౌంటర్లు వేరండి..

ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మను దర్శించుకుని దీక్ష విరమించేందుకు భవానీ భక్తులు లక్షల్లో విజయవాడకు వస్తున్నారు. వీరి కోసం కనకదుర్గానగర్‌లో పెద్దఎత్తున ప్రసాదం కౌంటర్లు ఏర్పాటు చేశారు. 80 గ్రాముల లడ్డూ రూ.15కి అని బోర్డులు ఉన్నా కేవలం రెండు కౌంటర్లలో మాత్రమే విడిగా విక్రయిస్తున్నారు. దాదాపు అన్ని కౌంటర్లలో రూ.100కు 6లడ్డూలు ఉన్న బాక్సులు మాత్రమే అమ్ముతున్నారు. దీంతో రెండు, మూడు లడ్డూలు కావాలని వచ్చే భక్తులు నిరాశతో వెనుదిరుగుతున్నారు. అలా విడిగా ఇచ్చేందుకు ప్రత్యేక కౌంటర్లు ఉన్న సంగతి తెలియజేస్తే భక్తులకు సౌకర్యంగా ఉంటుంది. **- ఈనాడు, అమరావతి**

సాంకేతికతతో భద్రతా ఏర్పాట్లు

డీసీపీ షిరీన్ బేగంకు సూచనలు ఇస్తున్న సీపీ రాజశేఖరబాబు, పక్కన ఇన్‌ఛార్జి కలెక్టర్ ఇలక్కియా

విద్యాధరపురం: సాంకేతికత ఆయుధంగా భక్తుల భద్రతా ఏర్పాట్లు పరిశీలిస్తున్నామని సీపీ రాజశేఖరబాబు అన్నారు. మోడల్ గెస్టు హౌస్ లోని కమాండ్ కంట్రోల్ రూమ్‌లో ఇన్‌చార్జి కలెక్టర్ ఇలక్కియాతో కలిసి భవానీ దీక్షల విరమణ రెండో రోజు శుక్రవారం క్షేత్రస్థాయిలో సమీక్షించారు. భవానీల రద్దీ, ట్రాఫిక్ సమస్యలు, ఘాట్లు, క్యూలైన్లలో పరిస్థితిని ఎప్పటికప్పుడు వీక్షించి అధికారులకు కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి సూచనలు చేశారు. డ్రోన్ కెమెరాల ద్వారా గిరి ప్రదక్షిణ మార్గాన్ని పరిశీలించారు. ఫేసియల్ రికగ్నైజేషన్ కెమెరాల ద్వారా ఆలయ పరిసరాల్లో నేరస్థులపై నిఘా ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. అమ్మవారి దర్శనానికి ఎంత సమయం పడుతుందనే విషయాన్ని కూడా సచివాలయాల పోలీసులు భక్తులకు తెలియజేస్తారన్నారు. కార్యక్రమంలో డీసీపీ షిరీన్ బేగం, లక్ష్మీనారాయణ, ఏడీసీపీ రామకృష్ణ పాల్గొన్నారు.

దీక్షాధారులకు సమస్యలు లేకుండా చూడాలి

భక్తులతో మాట్లాడుతున్న ఈవో శీనానాయక్

ఇంద్రకీలాద్రి, న్యూస్‌టుడే: భవానీ దీక్షాధారులకు క్షేత్రస్థాయిలో సమస్యలు తలెత్తకుండా అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఈవో శీనానాయక్ ఆదేశించారు. భవానీ దీక్షాధారులకు ఘాట్లు, క్యూలైన్లు, గిరి ప్రదక్షిణ మార్గంలో ఎదురయ్యే ఇబ్బందులను తెలుసుకునేందుకు శుక్రవారం ఈవో శీనానాయక్ ద్విచక్ర వాహనంపై పర్యటించారు. సీతమ్మవారి పాదాల ఘాట్ వద్ద దీక్షాధారులతో మాట్లాడారు. సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. గిరిప్రదక్షిణ మార్గంలో ఇబ్బందులు ఉంటే తెలియజేయాలని సూచించారు. పారిశుద్ధ్య సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకుని శుభ్రం చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. కౌంటర్లలో ప్రసాదాలు అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు.

చిన్నారులకు ఐసీడీఎస్ ట్యాగ్

ట్యాగ్‌లు వేసిన వారితో ఐసీడీఎస్ సిబ్బంది

విజయవాడ వన్‌టౌన్, న్యూస్‌టుడే: జిల్లా మాతా శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో భవానీ దీక్షల విరమణలకు వచ్చే చిన్నారులు తప్పిపోకుండా ముందు జాగ్రత్తగా చైల్డ్ మానిటరింగ్ ట్యాగ్‌లను వేస్తున్నట్టు ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ రుక్సానా బేగం తెలిపారు. సిబ్బందితో పాటు శుక్రవారం ఆలయ పరిసరాల్లో చిన్నారులకు ట్యాగ్‌లు వేశారు. ఇప్పటి వరకు 800 ట్యాగ్‌లు వేసినట్టు తెలిపారు.

ప్రభుత్వానిది స్పీడ్ ఆఫ్ బిజినెస్ నినాదం

రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి

మాట్లాడుతున్న మంత్రి పార్థసారథి, వేదికపై సుబ్బారావు, విశ్వ, శేఖర్‌బాబు, భాస్కరరావు తదితరులు

విజయవాడ సిటీ, న్యూస్‌టుడే: దేశంలోనే మొట్టమొదటిగా క్వాంటం కంప్యూటర్‌ను ఏర్పాటు చేయబోయే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కావడం ఎంతో గర్వకారణంగా ఉందని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. దీనికి సంబంధించిన సన్నాహాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయని చెప్పారు. క్వాంటం అభివృద్ధికి కేంద్రం కేటాయించిన రూ.లక్ష కోట్ల నిధిని ఉపయోగించుకుంటున్న మొట్టమొదటి రాష్ట్రం కూడా ఆంధ్రప్రదేశ్ అని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో విజయవాడ ఎస్ఎస్ కన్వెన్షన్‌లో మూడు రోజుల పాటు నిర్వహించే ఏపీ ఛాంబర్స్ బిజినెస్ ఎక్స్‌పో-2025ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ క్వాంటం కంప్యూటర్‌ను దిగుమతి చేసుకోవడమే కాకుండా దానిని రాష్ట్రంలోనే తయారు చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఎస్క్రో ఖాతా ద్వారా పెట్టుబడిదారులకు సకాలంలో ప్రోత్సాహకాలు అందించేలా ప్రభుత్వం చారిత్రక నిర్ణయం తీసుకుందన్నారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని, సింగిల్ విండో ద్వారా 21 రోజుల లోపే అనుమతులు ఇస్తామని తెలిపారు. స్పీడ్ ఆఫ్ బిజినెస్ నినాదంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్ పి.కృష్ణయ్య మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయడంతో పాటు కాలుష్య రహితంగా తీర్చిదిద్దడమే సర్కారు లక్ష్యమన్నారు. ఎంఎస్ఎంఈ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ టి.శివశంకరరావు మాట్లాడుతూ పెట్టుబడిదారులు ఆర్థికంగా బలోపేతమై రాష్ట్రాభివృద్ధికి తోడ్పాటునందించాలని కోరారు. కార్యక్రమంలో ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ సీఈవో డాక్టర్ గడ్డం శేఖర్‌బాబు, ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ సీఈవో ఎం.విశ్వ, ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు పొట్లూరి భాస్కరరావు, ప్రధాన కార్యదర్శి రావూరి సుబ్బారావు, ఉపాధ్యక్షుడు బి.రాజశేఖర్, కోశాధికారి సుంకర అక్కయ్యనాయుడు, పారిశ్రామికవేత్తలు, తదితరులు పాల్గొన్నారు.

విద్యుత్తు పొదుపు ముఖ్యం

ర్యాలీలో డీఆర్ఎం మోహిత్ సొనాకియా, ఇతర అధికారులు

విజయవాడ(రైల్వేస్టేషన్), న్యూస్‌టుడే: భవిష్యత్తు అవసరాల దృష్ట్యా విద్యుత్తును పొదుపుగా వాడాలని డీఆర్ఎం మోహిత్ సొనాకియా సూచించారు. ఇంధన పరిరక్షణ వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం విజయవాడ రైల్వే విద్యుత్తు నిర్వహణ విభాగం ఆధ్వర్యంలో డీఆర్ఎం కార్యాలయం నుంచి రైల్వేస్టేషన్ మీదుగా ర్యాలీ నిర్వహించి కార్యాలయంలో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యుత్తు నిర్వహణ విభాగం ఆధ్వర్యంలో సౌరశక్తి వినియోగం ద్వారా డివిజన్ వ్యాప్తంగా రూ.లక్షల్లో ఆదా చేయడం అభినందనీయమన్నారు. విద్యుత్తు పొదుపు పాటిస్తూ ఏటా అవార్డులు సాధించడం గర్వకారణమని చెప్పారు. రానున్న రోజుల్లో మరింత ప్రగతిని సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఏడీఆర్ఎంలు కొండా శ్రీనివాసరావు, ఎడ్విన్, సీనియర్ డీఈఈ(నిర్వహణ) టి.సురేష్‌బాబు, అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

వామపక్ష నాయకులపై కేసు కొట్టివేత


విచారణకు హాజరైన రామకృష్ణ, మధు తదితరులు

విజయవాడ నేరవార్తలు, న్యూస్‌టుడే : పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరల పెంపును వ్యతిరేకిస్తూ దాసరిభవన్ వద్ద నిరసన వ్యక్తం చేసిన సీపీఐ, సీపీఎం నాయకులపై పెట్టిన కేసును శుక్రవారం కొట్టివేశారు. 2021, జూన్ 18న సీపీఐ, సీపీఎం నాయకులు కె.రామకృష్ణ, పి.మధు, సి.హెచ్.బాబూరావు, దోనేపూడి శంకర్‌లు ప్రజా వ్యతిరేక పాలనను నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. దీనిపై గవర్నర్‌పేట పోలీసులు ఐపీసీ 341, 188, 269, 143 రెడ్ విత్ 149 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసును విచారించిన న్యాయమూర్తి.. సదరు నాయకులపై పెట్టిన కేసును కొట్టివేస్తూ శుక్రవారం తీర్పు చెప్పారు. ఇది ప్రజాతంత్ర శక్తుల విజయమని సీపీఐ జాతీయ సమితి కార్యదర్శి కె.రామకృష్ణ వ్యాఖ్యానించారు. న్యాయవాదులు ఎస్.సాయిశంకర్, జి.వి.రాజు ఈ కేసును వాదించారు.

బదిలీల ఉత్తర్వులు

విజయవాడ వైద్యం, న్యూస్‌టుడే: విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి, సిద్ధార్థ వైద్య కళాశాలకు చెందిన పలువురిని బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో డిప్యూటేషన్‌పై విధులు నిర్వహిస్తున్న ఫిజియాలజీ ప్రొఫెసర్ సీహెచ్ శ్రీనివాసరావును సిద్ధార్థ వైద్య కళాశాల ఫిజియాలజీ ప్రొఫెసర్‌గా నియమించింది. ✱ మచిలీపట్నంలోని ఎస్వీపీ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆప్తమాలజీ ప్రొఫెసర్ డా.గీత.. స్పౌజ్ కోటా కింద విజయవాడ ప్రభుత్వాసుపత్రికి బదిలీ అయ్యారు. ✱ విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో సీఎస్ఆర్ఎంవోగా విధులు నిర్వహిస్తున్న డా.ఎ.హనుమంతరావు భద్రతా విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్నారంటూ వచ్చిన ఆరోపణల నేపథ్యంలో విచారణ చేపట్టారు. అవి నిరూపితం కాకపోవడంతో అతడిపై నమోదైన ఫిర్యాదును రద్దు చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది.

తిరుపతమ్మ ఆదాయానికి గండి

బకాయిలు చెల్లించని పాటదారులు ● అయినా కొనసాగిస్తున్న అధికారులు

పెనుగంచిప్రోలు, నందిగామ(న్యూస్‌టుడే)

పెనుగంచిప్రోలులోని శ్రీలక్ష్మీతిరుపతమ్మ అమ్మవారి ఆలయంలో పలు వ్యాపారాలు నిర్వహించుకునేందుకు ఆలయ అధికారులు వేలం పాటలు నిర్వహిస్తారు. దీనిలో ఎక్కువ మొత్తానికి పాడిన వారికి ఖరారు చేస్తారు. పాట దక్కించుకున్న వారు 72 గంటల్లోపు ఆలయానికి పూర్తిగా డబ్బులు చెల్లించాలి. జీవో 426 ప్రకారం అలా చెల్లించిన వారే ఆలయం వద్ద అనుమతి ఇస్తామని, లేకపోతే పాట రద్దు చేస్తామని ఆలయ అధికారులు వేలంపాట షరతులు విధిస్తారు. అయితే దీనికి విరుద్ధంగా వేలంపాట చెల్లించని వారికి అధికారులు, ఉద్యోగులు వ్యవహరిస్తుండడంతో బకాయిలు పేరుకుపోయాయి. అయినా అధికారులు పట్టించుకోవట్లేదు.

నిబంధనలు బేఖాతర్..

షరతులను పాటదారులు పట్టించుకోవడం మానేసి.. వ్యాపారులకు సహకరిస్తున్నారు. అమ్మవారి ఆదాయంతోనే వ్యాపారాలు చేస్తున్నారు. బకాయిలు రూ.లక్షల్లో పేరుకు పోతున్నాయి. వచ్చే ఏడాది జనవరిలో పాటలకు మళ్లీ వేలం పాటలు నిర్వహించనున్నారు. అడపాదడపా కొంత మొత్తం జమ చేస్తూ దేవాలయ ఆదాయానికి గండి కొడుతున్నారు. కాలవ్యవధి పూర్తయ్యాక బకాయిలు వసూలు కాక అధికారులు కోర్టును ఆశ్రయిస్తున్నారు.

వేలంపాటల నిర్వహణ వీటికే..

కొబ్బరి కాయలు, కొబ్బరి చిప్పల విక్రయాలు, పొంగళ్ల షెడ్లు, దుకాణాల సముదాయాలు, పాపమాంబ వనం, సత్రాల నిర్వహణ, అమ్మవారికి భక్తులు సమర్పించే వస్త్రాలు, తలనీలాలు సేకరణ, వాహనాల పార్కింగ్ ఫీజు వసూలు, క్యాంటీన్, మరుగుదొడ్లు, క్లోక్‌రూమ్ నిర్వహణ, సెల్‌ఫోన్‌లు భద్రపరచడం, ఆలయంలో ఫొటోలు తీసుకునేందుకు తదితర 29 వ్యాపారాలకు బహిరంగ వేలం పాటలు నిర్వహించారు.

రూ.86.41 లక్షల బకాయిలు

కొన్ని వ్యాపారాల పాటలకు గత జనవరి 20న, మిగిలిన వాటికి తర్వాత వేలం పెట్టి ఖరారు చేశారు. దీని ద్వారా జీఎస్టీతో కలిసి అమ్మవారికి రూ.5,75,23,193 ఆదాయం రావాలి. తలనీలాలు సేకరించే వేలం పాట రూ.2.50 కోట్లు కాగా పాటదారు, కొందరు పూర్తిగా చెల్లించారు. మరికొందరు పాటదారులు బకాయిలు ఉన్నా వ్యాపారాలు చేసుకుంటున్నారు. దీని వల్ల జీఎస్టీతో కలిపి రూ.86,41,518 బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. ఇప్పటికైనా దేవాదాయ శాఖ అధికారులు బకాయిలు వసూలుకు చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. ★ దీనిపై డిప్యూటీ కమిషనర్ మహేశ్వరరెడ్డిని వివరణ కోరగా.. పాటదారుల బకాలయిలపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.

'50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తివేయాలి'

గోడప్రతులను ఆవిష్కరిస్తున్న శంకరరావు, వెంకటేశ్వరరావు, ఉమామహేశ్వరరావు, కనకారావు తదితరులు

మొగల్రాజపురం (విజయవాడ సిటీ): ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు మొత్తం కలిపి 50 శాతం మించకూడదన్న సుప్రీంకోర్టు నిబంధన అసంబద్ధమైందని, రాజ్యాంగ విరుద్ధమని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు ఆరోపించారు. ఓబీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు, ఏళ్ల నుంచి ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 15న దిల్లీ జంతర్ మంతర్ వద్ద నిర్వహించే మహాధర్నా-పార్లమెంట్ ముట్టడి కార్యక్రమానికి సంబంధించిన 'చలో దిల్లీ' గోడప్రతులను విజయవాడ టిక్కిల్‌రోడ్డులోని బీసీ సంక్షేమ ఉద్యోగుల సంఘ కార్యాలయంలో శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శంకరరావు మాట్లాడుతూ ఈ నెల 16న ఓబీసీల డిమాండ్లపై ప్రధాని నరేంద్రమోదీ, కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షా, కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జునఖర్గేలతో పాటు పార్లమెంట్ సభ్యులను కలిసి వినతి పత్రాలు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కనకారావు, ఉద్యోగ సంఘాల కార్యనిర్వాహక అధ్యక్షుడు గుంటుపల్లి ఉమామహేశ్వరరావు, బీసీ నాయకులు మేకా వెంకటేశ్వరరావు, వాక వెంకటేశ్వరరావు, రాంప్రసాద్ పాల్గొన్నారు.

మహిళా వాలీబాల్ పోటీలకు ఎన్టీఆర్ వర్సిటీ జట్టు

జట్టుతో ఉపకులపతి చంద్రశేఖర్, రిజిస్ట్రార్ రాధికారెడ్డి, త్రిమూర్తి

విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే: చెన్నై ఎస్ఆర్ఎం వర్సిటీ ఆధ్వర్యంలో ఈ నెల 15 నుంచి 19 వరకు నిర్వహించే దక్షిణ మండల అంతర్ విశ్వవిద్యాలయాల మహిళా వాలీబాల్ పోటీలో పాల్గొనే డాక్టర్ ఎన్టీఆర్ వర్సిటీ జట్టును.. వర్సిటీ స్పోర్ట్స్ బోర్డు కార్యదర్శి ఇ.త్రిమూర్తి శుక్రవారం ప్రకటించారు. ఈ సందర్భంగా జట్టు సభ్యులకు వర్సిటీ ఉపకులపతి డాక్టర్ పి.చంద్రశేఖర్, రిజిస్ట్రార్ డాక్టర్ వి.రాధికారెడ్డిలు వర్సిటీ ప్రాంగణంలో క్రీడా దుస్తులు అందజేశారు. జట్టుకు ఎంపికైన వారిలో ఎన్.యామిని, కె.జయలక్ష్మీ సాయి అనీల, ఎం.వేదాక్షిశ్రీ, డి.సృజన, ఎంఎం హేమలత, బి.శ్రీసాయి జ్యోతిర్మయి, టి.గ్రీష్మ, డి.సంజన, షేక్ చరిష్మా, బీఎన్‌జీజీ అన్నపూర్ణాదేవి, షాహిస్తా అఫ్రీన్, జి.సిరి, కె.నవ్య గీతిక, కె.నాగ శ్రీవల్లి ఉన్నారు. జట్టుకు మేనేజరుగా జి.లక్ష్మణరావు (పీడీ, రంగరాయ వైద్య కళాశాల, కాకినాడ), కోచ్‌గా ఎ.ఆంజనేయులు(కృష్ణా జిల్లా వాలీబాల్ సంఘం కోచ్)నియమితులయ్యారు.

విద్యను మానవ వనరుల అభివృద్ధిగానే చూడాలి

ఎన్టీఆర్ కలెక్టరేట్, న్యూస్‌టుడే : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యను మార్కెట్ సరకుగా కాకుండా, దేశ ప్రగతికి ఉపకరించేలా మానవ వనరుల అభివృద్ధిగా చూడాలని పీడీఎస్‌యూ జాతీయ కన్వీనర్ ఎం.రామకృష్ణ విన్నవించారు. కేజీ నుంచి పీజీ వరకు ఉన్న విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నగరంలోని కలెక్టరేట్‌లో డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహానికి శుక్రవారం వినతి పత్రం అందజేశారు. రామకృష్ణ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా రూ.6,400 కోట్లు ఫీజు రీఎంబర్సుమెంటు, ఉపకార వేతనాలు రావాల్సి ఉందన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలల పీపీపీ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ భృతి రూ.3,000లను అందజేయాలన్నారు. సంక్షేమ వసతి గృహాల్లో ఖాళీలను భర్తీ చేయాలని, విద్యార్థులకు మెస్, కాస్మొటిక్ ఛార్జీలను పెంచాలని కోరారు. పీడీఎస్‌యూ నగర అధ్యక్ష, కార్యదర్శులు పి.వైష్ణవ్, ఆర్.వేణు తదితరులు పాల్గొన్నారు.

వంశీ పిటిషన్‌పై విచారణ వాయిదా

ఈనాడు - అమరావతి: సత్యవర్ధన్ కేసులో పటమట స్టేషన్‌లోని సీసీటీవీ ఫుటేజీని కోర్టు ముందుంచాలని వల్లభనేని వంశీ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. శుక్రవారం ఎస్సీ, ఎస్టీ కోర్టులో విచారణకు వచ్చింది. వాదనల నిమిత్తం 17వ తేదీకి న్యాయాధికారి భాస్కరరావు వాయిదా వేశారు. తేలప్రోలు రాము (ఏ3), వజ్రకుమార్ (ఏ6), యర్రంశెట్టి రామాంజనేయులు అలియాస్ పొట్టి రాము (ఏ9) దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై పటమట పోలీసులు కౌంటర్లు ఫైల్ చేశారు. వీటిపై వాదనల నిమిత్తం 17కి వాయిదా పడింది. * ఈ ముగ్గురిని కస్టడీకి ఇవ్వాలని పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్లపై శుక్రవారం నిందితుల తరపు న్యాయవాదులు కౌంటర్లు దాఖలు చేశారు. తదుపరి వాదనల నిమిత్తం 15కు వాయిదా వేశారు.

చెవిరెడ్డి కుటుంబ సభ్యుల అనుమతి విషయమై...

ఈనాడు - అమరావతి: ఏసీబీ కోర్టుకు రిమాండ్ పొడిగింపు నిమిత్తం చెవిరెడ్డిని తీసుకొచ్చిన సందర్భాలలో కేవలం కుటుంబ సభ్యులను మాత్రమే కలిసేందుకు అనుమతించాలని సిట్ వేసిన పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. శుక్రవారం ఏసీబీ కోర్టులో ఇది విచారణకు వచ్చింది. కౌంటరు దాఖలు కోసం 17వ తేదీకి వాయిదా వేశారు. తనకు జైలులో ప్రత్యేక మెనూ అనుమతించాలని రోనక్ వేసిన పిటిషన్ విచారణకు వచ్చింది. తదుపరి వాదనల నిమిత్తం సోమవారానికి న్యాయాధికారి వాయిదా వేశారు.

మావోయిస్టుల న్యాయ సహాయానికి లాయర్ శాంతి నియామకం

ఈనాడు - అమరావతి: విజయవాడ నగరంలో అరెస్టు అయి, నెల్లూరు కారాగారంలో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న నలుగురు మావోయిస్టులకు న్యాయ సహాయం అందించేందుకు విజయవాడకు చెందిన న్యాయవాది శాంతిని మండల సేవాధికార సంస్థ నియమించింది. గత నెలలో నగరంలోని పలు ప్రాంతాల్లో తలదాచుకున్న నలుగురు మావోయిస్టులను పటమట పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అరెస్టు అయిన పోడియం రెంగు అలియాస్ భీమ, మదకం మదన్ అలియాస్ మదన అలియాస్ జగ్గు అలియాస్ లక్మ, సోది మనీలా అలియాస్ మాధవి సిన్మయ అలియాస్ మనీలా, మంగిలకు న్యాయ సహాయం నాలుగో ఏసీజేఎం కోర్టు న్యాయాధికారి నుంచి వచ్చిన లేఖ మేరకు మండల న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్, రెండో ఏడీజే కోర్టు న్యాయాధికారి సత్యానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.

(c) eenadu

ఉపాధికి ఉషోదయం

ఐటీఐలో సోలార్ ల్యాబ్

ల్యాబ్‌లో పూర్తయిన వైరింగ్ యూనిట్

నర్సీపట్నం, న్యూస్‌టుడే

ప్రభుత్వ ఐటీఐలో సోలార్ ల్యాబ్ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే ఒక విభాగం పనులు పూర్తయ్యాయి. ఇది అందుబాటులోకి వస్తే ఇక్కడి విద్యార్థులతోపాటు నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలకు కొదవ ఉండదు. స్వయం ఉపాధికి దోహదపడుతుంది. కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కింద బెంగళూరుకు చెందిన సైనేడర్ సంస్థ ఈ ల్యాబ్‌ను ఏర్పాటుకు ముందుకొచ్చింది.

★ రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది ఐటీఐల్లో సోలార్ లాబ్‌ల ఏర్పాటుకు గతంలోనే ప్రతిపాదించారు. ఈ మేరకు ఉపాధి, శిక్షణ విభాగం సంచాలకులతో సైనేడర్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. నూజివీడు, అరకు, నర్సీపట్నంలో ల్యాబ్ పనులు ఈ ఏడాది ఒకేసారి ప్రారంభమయ్యాయి. నర్సీపట్నంలో ప్రత్యేకంగా కేటాయించిన గదిలో హౌస్ వైరింగ్ ప్రాక్టిస్ యూనిట్ పనులు పూర్తయ్యాయి. త్వరలోనే మిగతా పనులు పూర్తి చేసి కోర్సు ప్రారంభానికి చర్యలు చేపట్టనున్నారు.

★ గ్రీన్ ఎనర్జీ అభివృద్ధిలో భాగంగా సౌరశక్తితో విద్యుదుత్పత్తికి చర్యలు చేపడుతున్నారు. తద్వారా ఉపాధికి విస్తృత అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి. ఐటీఐల్లో ప్రారంభం కానున్న సోలార్ కోర్సులకు డిమాండ్ ఉంటుంది. నర్సీపట్నం ఐటీఐలో ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ట్రేడులకు చెందిన వంద మంది విద్యార్థులు అదనపు నైపుణ్యాలు పెంపొందించుకోనున్నారు. నిరుద్యోగులు సైతం ఐటీఐలో చేరి మూడు నెలల స్వల్పకాలిక కోర్సు పూర్తి చేసి ధ్రువపత్రంతో స్వయం ఉపాధికి బాటలు వేసుకోవచ్చని **ఐటీఐ ప్రిన్సిపల్ గౌరీమణి** చెప్పారు.

కనక మహాలక్ష్మికి లక్ష పుష్పార్చన

ఎలమంచిలి, న్యూస్‌టుడే: మార్గశిర శుక్రవారం పురస్కరించుకుని ఎలమంచిలి కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో లక్ష పుష్పాల పూజ నిర్వహించారు. రాజమహేంద్రవరం, కడియం, రావులపాలెం నుంచి పుష్పాలు రప్పించి పూజలు చేయించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. సామూహిక కుంకుమ పూజలకు రెండు వేలమంది మహిళలు హాజరయ్యారు. ఉత్సవ కమిటీ ఛైర్మన్ కొఠారు సాంబశివరావు, కొఠారు కొండబాబు, ఎ.బి.ఎల్.రాజు, రాము పాల్గొన్నారు.

గోవాడకు సెలవు.. సంకిలికి చెరకు

గతేడాది కంటే రైతుకు తగ్గిన ధర

బుచ్చెయ్యపేట, న్యూస్‌టుడే

జిల్లాలో చెరకు పండించిన రైతుకు ఈసారి గిట్టుబాటు ధర లభించే అవకాశం కనిపించడం లేదు. తరలిస్తున్నారు. ఈ సీజన్ నుంచి గోవాడ సహకార చక్కెర కర్మాగారం గానుగాట నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక్కడ పండిన చెరకును శ్రీకాకుళం జిల్లా సంకిలి ప్రైవేట్ చక్కెర కర్మాగారానికి తరలించాలని ఆదేశించింది. గోవాడ కర్మాగారం పరిధిలో సుమారు 20 తూనిక కేంద్రాలు ఉన్నాయి. రైతులందరూ పొలాల నుంచి కాటాలకు చెరకు తీసుకువచ్చేవారు. అక్కడ తూనిక వేసిన తర్వాత లారీల్లోకి లోడింగ్ చేసి ఫ్యాక్టరీకి తరలించేవారు. ఏటా డిసెంబరు నుంచి ఏప్రిల్ వరకు క్రషింగ్ సీజన్ ఉండేది. క్రషింగ్ సీజన్ మొదలైన దగ్గర నుంచి తూనిక కేంద్రాలన్నీ రైతులతో సందడిగా ఉండేవి. ఫ్యాక్టరీ మూతబడటంతో ప్రస్తుతం కాటాలన్నీ వెలవెలబోతున్నాయి.

బుచ్చెయ్యపేట కాటాకు రైతులు తెచ్చిన చెరకు

ప్రస్తుతం జిల్లాలో వడ్డాది, బుచ్చెయ్యపేట, దేవరాపల్లి మండలం చీకటితోట కాటాలతోపాటు గోవాడ ఫ్యాక్టరీ గేటు నుంచి సంకిలి ఫ్యాక్టరీకి చెరకు తరలిస్తున్నారు. మిగిలిన తూనిక కేంద్రాలన్నీ ఖాళీగా ఉన్నాయి. ఈ ఏడాది సుమారు 70 వేల టన్నుల వరకు చెరకు గానుగాటకు అవకాశం ఉంటుందని గోవాడ అధికారులు అంచనా వేశారు. సంకిలి అధికారులు మాత్రం 30 నుంచి 40 టన్నుల వరకు మాత్రమే రావచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం వరికోతల్లో రైతులందరూ బిజీగా ఉన్నారు. కోతలు పూర్తయితే కాటాలకు ఎక్కువగా చెరకు తీసుకువచ్చే అవకాశం ఉంది. బుచ్చెయ్యపేట నుంచి గురు, శుక్రవారాల్లో ఒక్కొక్క లారీ లోడు వెళ్లింది. రెండు వారాలకు ఒకసారి పేమెంట్లు చేస్తామని సంకిలి అధికారులు చెబుతున్నారు. కొంతమంది రైతులేమో చెరకు కర్మాగారానికి పంపకుండా బెల్లం తయారీ కేంద్రాలకు అమ్ముకుంటున్నారు. అటు గానుగాటకు పంపినా.. ఇటు బెల్లం తయారీకి విక్రయించినా నష్టాలు తప్పవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గోవాడ పరిధిలో రైతులు : 24 వేలు

టన్ను చెరకుకు సంకిలి కర్మాగారం చెల్లించే ధర రూ. 2,800 (రవాణా, లోడింగ్ ఖర్చులు మినహాయించి)

గతేడాది గోవాడ చెల్లించిన ధర : రూ. 3,151

బెల్లం వ్యాపారులు చెల్లిస్తున్న ధర రూ. 2,500

ప్రపంచంలోనే సుందర నగరంగా మారుస్తాం

➡ విశాఖ అభివృద్ధికి ప్రణాళిక
➡ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

ఈనాడు-విశాఖపట్నం

'విశాఖ లాంటి అందమైన నగరం ఎక్కడా ఉండదు. ఒక వైపు పచ్చని కొండలు, మరొక వైపు సముద్ర అందాలతో విశాఖ అలరారుతోంది. ప్రపంచంలోనే అత్యంత యోగ్యమైన నగరంగా మారుతోంద' అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శుక్రవారం 'కాగ్నిజెంట్' క్యాంపస్‌కు శంకుస్థాపన అనంతరం సీఎం మాట్లాడుతూ...'విశాఖ ఎన్నో ప్రత్యేకతలున్నాయి. నాలెడ్జ్ కేంద్రంగా తయారవుతోంది. త్వరలో మెట్రో వస్తుంది. వచ్చే ఏడాది ఆగస్టు నాటికి భోగాపురం ఎయిర్‌పోర్టు సిద్ధమవుతుంది. పర్యాటక కేంద్రం నుంచి ఐటీ సంస్థగా ఎదుగుతోంది. టీసీఎస్, గూగుల్‌తో సహా మరికొన్ని సంస్థలు రాబోతున్నాయి. డేటా సెంటర్ వస్తోంది. 150 టెక్ సంస్థలు విశాఖలో పనిస్తున్నాయి. అన్ని నగరాల కంటే విశాఖలో 20 శాతం జీవనవ్యయం తక్కువ. విశాఖను ప్రపంచంలోనే సుందరమైన నగరంగా అభివృద్ధి చేయడంతో పాటు కాలుష్య రహిత నగరంగా మారుస్తాం. నీతి ఆయోగ్ అభివృద్ధి చేస్తున్న నాలుగైదు నగరాల్లో విశాఖ ఒకటి. 2032 నాటికి ఆర్థిక నగరంగా ఎదుగుతుంది. ట్రాఫిక్ ఇబ్బందులున్నాయి.. వాటిని పరిష్కరిస్తాం. ఆర్టీఐహెచ్ (రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్) ద్వారా స్టార్టప్‌లకు, నూతన ఆవిష్కరణలకు నాంది పలుకుతున్నాం' అని పేర్కొన్నారు.



కాగ్నిజెంట్ ప్రాంగణ సమావేశంలో ఉద్యోగులు, ప్రతినిధులనుద్దేశించి మాట్లాడుతున్న చంద్రబాబు

విజ్ఞానానికి, నాయకత్వానికి కొదవ లేదు

'ఏపీలో విజ్ఞానానికి, నాయకత్వానికి కొదవలేదు. ఇక్కడి విద్యావంతులు అందరూ బెంగళూరు, హైదరాబాద్, ముంబయి, చెన్నై నగరాల్లో పనిచేస్తున్నారు. అంతర్జాతీయంగా పలు కీలక పదవుల్లో తెలుగువాళ్లు ఉన్నారు. కాగ్నిజెంట్ సంస్థ నాలుగైదేళ్లలో లక్ష మందికి ఉద్యోగాలు కల్పించాలి. కాగ్నిజెంట్ మొదటి బ్యాచ్ ఉద్యోగులు సొంత రాష్ట్రంలో, సొంత ఊరికి దగ్గరగా వచ్చి పనిచేసుకునే అవకాశం వచ్చింది. ప్రతి ఉద్యోగి పరిశ్రమ ఎదుగుల ఉద్యోగులను తయారు చేయాల' అని కాగ్నిజెంట్ ఉద్యోగులకు సీఎం పిలుపునిచ్చారు. కాగ్నిజెంట్ భారతదేశ అభివృద్ధి దిశలో ఒక మైలురాయిగా అభివర్ణించారు. గతంలో ప్రతి ఇంటికీ ఒక ఐటీ నిపుణుడు ఉండాలని నిర్ణయించి అమలు చేశామని, ఇప్పుడు ప్రతి ఇంటికి ఒక పారిశ్రామిక వేత్తను తయారు చేయాలనే ఆలోచన ఉందని సీఎం పేర్కొన్నారు.

విశాఖ ఎకనామిక్ రీజియన్‌పై సమీక్షలో సీఎం, మంత్రులు, అధికారులు

చాలా సంతోషం: ముఖ్యమంత్రి చంద్రబాబు విజనరీ లీడర్. విశాఖలో కొత్త క్యాంపస్ శంకుస్థాపన, ఇంటరిమ్ టెక్ఫిన్ సెంటర్ ప్రారంభం చాలా సంతోషంగా ఉంది. 22 ఎకరాల క్యాంపస్ మొదటి దశ పూర్తయ్యే వరకు ఇంటరిమ్ టెక్ ఫిన్ సెంటర్ తాత్కాలిక కార్యాలయంగా పనిచేస్తుంది. ఆధునిక సాంకేతిక రంగాలపై దృష్టి సారిస్తాం. హైదరాబాద్‌లో కాగ్నిజెంట్ దాదాపు 75 వేలమంది ఉద్యోగులతో పనిచేస్తోంది. ఐటీ, ఏఐ, డేటా సెంటర్లు విశాఖలో భవిష్యత్తులో ఏర్పాటు కానున్నాయి. విశాఖ రావడం అంటే సొంత ఇంటికి వచ్చినట్లుంది. రూ. 1583 కోట్లతో 2033 నాటికి మూడుదశల్లో క్యాంపస్ విస్తరించనుంది. 2026 నాటికి మొదటి దశ నిర్మాణాన్ని పూర్తి చేసుకుంటుంది. – రవికుమార్, కాగ్నిజెంట్ సీఈవో

ఇమేజినోవేట్ కంపెనీ భూమిపూజలో మాట్లాడుతున్న మంత్రి లోకేశ్

ఉందా? ఉద్యమ్ ఆధార్

వ్యాపారులకు ఓ గుర్తింపు కార్డు

నక్కపల్లి, న్యూస్‌టుడే

ఆధార్ కార్డు గురించి అందరికీ తెలిసిందే. పౌరులందరికీ గుర్తింపు ప్రధీకరతతో పాటు ఎన్నింటికో ఆధార్ అత్యంత కీలకంగా ఉంది. ఇదేవిధంగా చిన్న వ్యాపారులు, వివిధ పరిశ్రమల వ్యవస్థాపకుల కోసం కేంద్ర ప్రభుత్వం అందించే గుర్తింపు కార్డే ఉద్యమ్ ఆధార్.

★ నూతనంగా వ్యాపారాలు చేసే వారితోపాటు ఇప్పటికే ఆయా రంగాలలో ఉన్నవారికి మరింత అండగా ఉండేందుకు కేంద్రం కొన్నేళ్ల కిందట ఉద్యమ్ ఆధార్‌ను ప్రవేశపెట్టింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిపై విస్తృత అవగాహన కల్పిస్తున్నారు. ఆసక్తి ఉన్న వారందరికీ రిజిస్ట్రేషన్ చేసి కార్డులు ఇస్తున్నారు.

★ కార్డు కావాల్సిన వారంతా వెలుగు కార్యాలయానికి కేవలం తమ ఆధార్, పాన్, ఆధార్ లింకైన ఫోన్ తీసుకువెళితే చాలు. వారి వివరాలను అక్కడే ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. వెలుగు కార్యాలయంలో ఎలాంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేదు. మీ-సేవ కేంద్రాల్లో నిర్దేశించిన ఫీజు కట్టాలి.

★ వెలుగు ఆధ్వర్యంలో చిరువ్యాపారులు, స్వయం ఉపాధి చేసే వారు జిల్లాలో 1,930 మంది ఉన్నారు. ఇందులో ఇప్పటికే సుమారు సగం మంది వరకు వీటిని పొందారు. సంబంధిత అధికారులు పొదుపు సంఘాలకు అవగాహన కల్పిస్తూ రిజిస్ట్రేషన్లు చేయిస్తున్నారు.

★ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, వ్యాపారాలు చేసుకునే వారికి (ఎంఎస్ఎంఈ) కింద ఈ కార్డును అందిస్తారు. ఆధార్ తరహాలోనే ఇది 12 అంకెలతో ఉంటుంది. ఇందులో క్యూఆర్ కోడ్ ఉంటుంది. దీన్ని స్కాన్ చేస్తే వ్యాపారం పూర్తి వివరాలు వస్తాయి.

★ వ్యాపార నిర్వహణలో బ్యాంకుల ద్వారా వ్యక్తిగత రుణాలు తీసుకోవాలంటే ఈ ఉద్యమ్ ఆధార్ ఎంతో ఉపయోగపడుతుంది. రాయితీపై రుణం పొందాలన్నా ఈ కార్డు తప్పనిసరి.

వ్యాపార విస్తరణకు దోహదం

చిరు వ్యాపారులు చేసేవారిని గుర్తించడంతోపాటు తోడ్పాటుగా సీడ్ క్యాపిటల్ రుణాలు ఇప్పించాం. ఉద్యమ్ ఆధార్ రిజిస్ట్రేషన్ చేసి, గుర్తింపు కార్డులు ఇస్తున్నాం. వీరి వ్యాపార విస్తరణకు బ్యాంకు రుణాలు పొందడానికి ఈ కార్డులు దోహదపడతాయి. – కె. శ్రీనివాసరావు, ఏపీఎం

ఆహారం మరింత నాణ్యంగా..

అన్నక్యాంటీన్లకు కమిటీల ఏర్పాటు

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే

పేదల ఆకలి తీర్చడానికి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్నక్యాంటీన్‌లోని ఆహారాన్ని మరింత నాణ్యతగా అందించేలా చర్యలు చేపట్టారు. ఇక్కడ రూ. 5కే ఉదయం ఫలహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనాలను అందిస్తున్నారు. ఈ కార్యక్రమం ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా ఆహార నాణ్యతను నిరంతరం పరిశీలించేలా సలహా కమిటీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కమిటీల ఏర్పాటులో అధికారులు నిమగ్నమయ్యారు.

అనకాపల్లిలో ఎన్టీఆర్ జిల్లా ఆసుపత్రి, రైల్వేస్టేషన్ వద్ద అన్నక్యాంటీన్లు నిర్వహిస్తున్నారు. రోజూ 500 మందికి పైగా ప్రజలు వినియోగించుకుంటున్నారు. తక్కువ ధరలతో నాణ్యమైన ఆహారాన్ని వీరికి అందిస్తుండటంతో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి అనకాపల్లి వచ్చే వారికి ఎంతో ఊరటనిస్తోంది. ఇక్కడి ఆహార నాణ్యతను పరిశీలించి మరింతగా మెరుగుపరిచేలా సలహాల కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు. కమిటీ ఛైర్మన్‌గా మున్సిపల్ ఛైర్‌పర్సన్ లేదా వార్డు కార్పొరేటర్ వ్యవహరిస్తారు. సభ్యులుగా సచివాలయం పారిశుద్ధ్య వార్డు కార్యదర్శి, ఎన్‌జీఓ ప్రతినిధి, వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శి, డ్వాక్రా సంఘ మహిళా ప్రతినిధి, నోడల్ అధికారి ఉంటారు. ఆహార నాణ్యత, పరిశుభ్రతపై పర్యవేక్షణ, ప్రతిరోజు ఆహార పరీక్ష, రికార్డుల పరిశీలన, సీసీటీవీ ఫుటేజీ, ఎఫ్ఆర్ఎస్ సాంకేతిక పరికరాల పరిశీలన, లబ్ధిదారుల నుంచి అభిప్రాయ సేకరణ, మెనూ అమలుపై పరిశీలిస్తారు.

అన్న క్యాంటీన్‌లో భోజనాలు చేస్తున్న ప్రజలు

నిరంతర పర్యవేక్షణకు

సలహా కమిటీలను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటాం. అనకాపల్లిలో ఎక్కువ సంఖ్యలో ప్రజలు భోజనాలు చేస్తున్నారు. మరింత నాణ్యమైన ఆహారాన్ని అందించేలా ఈ కమిటీలు నిరంతర పర్యవేక్షణ చేస్తాయి. – సంతోష్‌కుమార్, యూసీడీ ఏపీడీ

విద్యార్థీ... విజయీభవ!

నేడు నవోదయ ప్రవేశ పరీక్ష

చీడికాడ, న్యూస్‌టుడే: జవహర్ నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతిలో ప్రవేశానికి శనివారం ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఉమ్మడి జిల్లాలో 37 కేంద్రాల్లో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. 8276 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. అనకాపల్లి జిల్లాకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేశారు. నవోదయ విద్యాలయంలో ప్రవేశం పొందితే ఆరు నుంచి 12వ తరగతి వరకు ఉచితంగా చదువుకోవచ్చు. ఇక్కడ బాలబాలికలకు వేర్వేరుగా వసతి సౌకర్యం కల్పిస్తారు. ✦ పరీక్ష ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకు జరుగుతుంది. 10.30 గంటల నుంచే అభ్యర్థులకు కేంద్రంలోకి విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తారు. ✦ హాల్‌టికెటు ముందుగానే అంతర్జాలం నుంచి డౌన్‌లోడు చేసుకోవాలి. ఎలక్ట్రానిక్ పరికాలను పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు. ✦ అభ్యర్థులు నీలం, నలుపు పెన్నులను వెంట తీసుకురావాలి. ✦ రెండు గంటల సమయంలో 100 మార్కులకు 80 ప్రశ్నలు కలిగిన ప్రశ్నపత్రం ఇస్తారు. ✦ మెంటల్ ఎబిలిటీ, అర్థమెటిక్, లాంగ్వేజ్ విభాగాలలో వరుసగా 40, 20, 20 ప్రశ్నలు ఉంటాయి.

WALK - IN - INTERVIEW
REQUIRED SCHOOL PRINCIPAL
REQUIREMENT: QUALIFIED IN B.Ed. & EXPERIENCE IN MANAGEMENT
EXPERIENCE: 10 years+ LOCATION: Anakapalli
☛ Interview Date: 13-12-2025 along with Resume & Photo ID. AGE: Below 50 years
K.R. SURYA - NEAR RAMACHANDRA THEATRE, PETROL BUNK BACKSIDE, ANAKAPALLI. CONTACT: 9154898171



శ్రద్ధాంజలి
మంచికి మారుపేరు, సహనశీలి, మానవత్వం మూర్తీభవించిన మహోన్నత వ్యక్తిగా చిరునవ్వుల పలకరింపుతో అందరి హృదయాలలో సుస్థిరస్థానం పొంది మాకు మార్గదర్శకంగా నిలిచిన మీరు మానుండి దూరమైనా మీ మధురస్మృతులు మా మదిలో మెదులుతూనే ఉంటాయి. ఆ భగవంతుని సన్నిధిలో మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ...
మీ దివ్య ఆశీస్సులు, మీ తీపి జ్ఞాపకాలతో..
కీ.శే. చప్పా వెంకట సత్య వరాహ నరసింహమూర్తి గారు
అడ్వకేట్ B.A, LLB
బాలాజీనగర్, చోడవరం
జననం: 6-10-1967 మరణం: 23-11-2025
భార్య: శ్రీమతి శాంతి
అమ్మ: శ్రీమతి ఎర్రయ్యమ్మ W/o లేటు కామన్ననాయుడు Rtd. HM
కుమార్తెలు - అల్లుళ్ళు మనుమరాలు, మనుమడు
దొగ్గ లక్ష్మీశావ్య B.Tech. MBA - హేమంత్‌కుమార్ MBBS, MS, DrNB Surgical Gastro enterology
లాలం ధరణి చరిష్మ B.Sc (Agriculture) - శశికాంత్ B.Tech, MBA Project Manager
ఆముక్తమాల్యద, శతధను
మరియు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు
పెద్దకర్మ: 13-12-2025 శనివారం చోడవరం, బాలాజీనగర్‌లో మా స్వగృహమునందు జరుగును.

పైకి చూడండి.. ముక్కుమూసుకోండి!

విరగడానికి సిద్ధంగా ఉన్న దూలం కింద విద్యార్థులు

గోవాడ బీసీ బాలుర సంక్షేమ వసతిగృహం సుమారు 20 ఏళ్ల కిందట నిర్మించిన అద్దె భవనంలో నడుస్తోంది. ఇక్కడ నాలుగో తరగతి నుంచి పదో తరగతి వరకు సుమారు 83 మంది విద్యార్థులు ఉన్నారు. పురాతన భవనం కావడంతో దూలాలు పగుళ్లిచ్చి విరిగిపోయేలా ఉన్నాయి. ప్రమాదకరమైన గదిలోనే పిల్లలు ప్రతిరోజూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని చదువుకుంటూ నిద్రపోతున్నారు. దీనికితోడు వసతిగృహం ఆవరణ అపరిశుభ్రంగా తయారైంది. ట్యాంక్ పరిసరప్రాంతాలు అధ్వానంగా మారాయి. మురుగునీరు నిలిచిపోయి దుర్వాసన వస్తోంది. రాత్రుళ్లు దోమల సంచారంతో విద్యార్థులకు కంటిమీద కునుకు ఉండటంలేదు. కిటికీలకు మెష్‌లు లేకపోవడంతో పరిస్థితి మరీ దారుణంగా ఉంటోంది. – చోడవరం గ్రామీణం, న్యూస్‌టుడే

వసతిగృహం భవనం పక్కన నిలిచిన మురుగు

సందర్భమేదైనా ఈనాడు ను చేసుకోండి వేదిక
మీ బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు
ఈనాడు లో ప్రకటనల ద్వారా తెలియజేయండి
EENADU THE WAY CLASSIFIEDS
ఈనాడు క్లాసిఫైడ్స్
షష్ఠి పూర్తి శుభాకాంక్షలు
జన్మదిన శుభాకాంక్షలు
జయంతి, వర్ధంతి
లీగల్ ప్రకటనలు
వేడుక ఏదైనా.. ఈనాడు ను చేసుకోండి వేదిక
అంత్యక్రియలు,
ఈనాడు యాడ్స్ ద్వారా తెలియజేయండి
ప్రకటనల కొరకు సంప్రదించండి
80087 09638

ఉపాధ్యాయులకు డివిజన్ స్థాయి ఆటల పోటీలు నేడు

నెహ్రూచౌక్ (అనకాపల్లి), న్యూస్‌టుడే: ఉపాధ్యాయులకు డివిజన్‌స్థాయి క్రీడా పోటీలు శనివారం నిర్వహిస్తున్నట్లు సమగ్రశిక్ష పథక అదనపు సంచాలకులు పొన్నాడ అప్పారావు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అనకాపల్లి డివిజన్ ఉపాధ్యాయులకు ఎలమంచిలి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, నర్సీపట్నం డివిజన్ పరిధిలో వారికి నర్సీపట్నం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ పోటీలు జరుగుతాయన్నారు. పురుషులకు క్రికెట్, మహిళలకు త్రోబాల్ పోటీలు నిర్వహిస్తున్నామని, డివిజన్ స్థాయిలో గెలుపొందినవారు జిల్లాస్థాయిలో పాల్గొంటారని వెల్లడించారు.

రాయగడ లైన్‌లో తనిఖీలు

విశాఖపట్నం: కొరాపుట్- రాయగడ లైన్‌లో శుక్రవారం తూ.కో.రైల్వే జనరల్ మేనేజర్ పరమేశ్వర్ ఫంక్వాల్ తనిఖీలు నిర్వహించారు. రైల్వే స్టేషన్లు, యార్డులు, పట్టాలు, మలుపుల వంతెనలను పరిశీలించారు. కొరాపుట్, రాయగడ తదితర స్టేషన్లలో సౌకర్యాలు, అమృత్ భారత్ పనుల పురోగతిపై ఆరా తీశారు.

వైద్య ఆవిష్కరణలకు కేంద్రంగా మెడ్‌టెక్ జోన్

ఈనాడు, విశాఖపట్నం: విశాఖలో మూరుమూల ప్రాంతంలో ఏర్పాటైన మెడ్‌టెక్ జోన్ వైద్య ఆవిష్కరణలకు కేంద్రంగా మారిందని జోన్ సీఈఓ డాక్టర్ జితేంద్ర శర్మ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా మెడ్‌టెక్ రంగంలో ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు నిర్దేశించిన ప్రతిష్ఠాత్మక వరల్డ్ హెల్త్ ఇన్నోవేషన్ ఫోరం (డబ్ల్యూహెచ్ఐఎఫ్) మూడో ఎడిషన్ సమావేశాలు మెడ్‌టెక్ జోన్‌లో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మెడ్‌టెక్ జోన్ సీఈవో డాక్టర్ జితేంద్ర శర్మ భారత్‌లో వైద్య సాంకేతికత మెరుగు, పరికరాల ఎగుమతుల్లో కీలకంగా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. స్వదేశీ పరిజ్ఞానంతో కూడిన పరికరాలతో 100 ఆసుపత్రులను తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు. ఆరోగ్య సంరక్షణలో ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి, ఆరోగ్య వ్యవస్థలను బలోపేతం చేయడానికి, ప్రభుత్వాలు, పరిశ్రమలు, విద్యావేత్తలు, నిపుణుల మధ్య సహకారాన్ని పెంపొందించడానికి డబ్ల్యూహెచ్ఐఎఫ్ వేదికగా నిలుస్తుందన్నారు. సమావేశాల్లో భాగంగా గ్లోబల్ మెడ్‌టెక్ ఎక్స్‌పోను ప్రారంభించారు. అత్యాధునిక వైద్య సాంకేతికత, మెడ్‌టెక్ అంకురాలు, వినూత్న ఆవిష్కరణలను ప్రదర్శించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో)కు చెందిన ఇన్నోవేషన్ హబ్ హెడ్ డాక్టర్ లూయిస్ అగర్‌స్నాప్, నార్త్‌ఈస్టర్న్ యూనివర్సిటీ (బోస్టన్) ప్రొఫెసర్ డాక్టర్ రవి రామమూర్తి తదితరులు హాజరయ్యారు. దాదాపు 70 దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొన్నారు. నిపుణులు, పారిశ్రామిక ప్రతినిధులు వివిధ సెషన్లు నిర్వహించారు.





మాట్లాడుతున్న మెడ్‌టెక్ జోన్ సీఈవో డాక్టర్ జితేంద్ర శర్మ, హాజరైన వివిధ దేశాల ప్రతినిధులు

(c) eenadu

చెత్త తరలింపే భారం

ఏటా రూ. 72 లక్షల వ్యయం

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: అనకాపల్లి జీవీఎంసీ జోనల్ కార్యాలయంలోని డంపింగ్‌యార్డు సమస్య కొలిక్కి రావడం లేదు. పట్టణంలోని అయిదు వార్డుల నుంచి సేకరిస్తున్న చెత్తను పట్టణ నడిబొడ్డున ఉన్న కార్యాలయ ఆవరణలో వేసి దీన్ని కాపులుప్పాడకు తరలిస్తారు. ఇందుకోసం నాలుగు పెద్ద లారీలు, రెండు మినీ వ్యానులు, పొక్లెయిన్ వినియోగిస్తున్నారు. దీనికోసం నెలకు రూ. 6 లక్షలు ఖర్చు చేస్తున్నారు. ఇలా ఏడాదికి చెత్త తరలించడానికే రూ. 72 లక్షలు ప్రజాధనాన్ని వినియోగిస్తున్నారు. అనకాపల్లిలో డంపింగ్ యార్డు సమస్య 2012 నుంచి ఉంది. అప్పటి నుంచి చెత్తను కాపులుప్పాడకు వాహనాల్లో తరలిస్తున్నారు. ఏటా వాహనాల డీజిల్, సిబ్బంది జీతభత్యాలకు అధిక మొత్తంలో నిధులు ఖర్చవుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ సమస్యను పరిష్కరించేలా ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ చొరవ చూపారు. ఇటీవల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో చర్చించారు వీలైనంత త్వరగా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేశారు. జనావాసాల మధ్య డంపింగ్ యార్డుతో అనకాపల్లి వాసులు ఏళ్ల తరబడి ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించేలా పాలకులు, అధికారులు చొరవ చూపాలని పట్టణ వాసులు కోరుతున్నారు.

వాహనంలో చెత్త తరలింపు

స్థలాల పరిశీలన

ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ఆదేశాలతో డంపింగ్‌యార్డును తరలించడానికి స్థలాలను పరిశీలిస్తున్నాం. వీలైనంత త్వరగా ఈ సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నాం. చెత్తను ఎప్పటికప్పుడు వాహనాల్లో తరలిస్తున్నాం. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నాం.
– చక్రవర్తి, జీవీఎంసీ జోనల్ కమిషనర్

బడి భద్రమేనా?

ప్రైవేటు పాఠశాలలపై కొరవడిన నిఘా

అచ్యుతాపురం, న్యూస్‌టుడే: మునగపాక మండలం తిమ్మరాజుపేటలో ఓ ప్రైవేటు పాఠశాల ఈత కొలనులో విద్యార్థి జనపరెడ్డి మోక్షిత్ పడి విగత జీవిగా మారాడు. బుచ్చెయ్యపేట మండలం వడ్డాదిలో ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయుడు ప్రత్యేక తరగతుల పేరుతో విద్యార్థినిని లైంగిక వేధింపులకు గురిచేశాడు. ఈ విషయం బాధిత విద్యార్థిని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. తల్లిదండ్రులు జోక్యం చేసుకునే వరకు పాఠశాల యాజమాన్యం స్పందించలేదు. అనకాపల్లి గాంధీనగర్‌లోని పాఠశాలలో ఓ విద్యార్థిని పాఠశాల నిర్వాహకుడు తీవ్రంగా గాయపరిచాడు. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

★ ప్రైవేటు పాఠశాలల నిర్వహణపై నిఘా నిద్రపోతోంది. ఏదైనా ఘటన జరిగి తల్లిదండ్రులు ఆందోళనకు దిగితే తప్ప అధికారులు స్పందించడం లేదు. జిల్లాలో 461 ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. వీటిలో లక్ష మందికిపైగా విద్యార్థులు చదువుతున్నారు. అచ్యుతాపురంలో పునాదుల స్థాయిలో ఉన్న రెండు పాఠశాలలకు అనుమతులు లేకున్నా.. విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తుండటం గమనార్హం.

ప్రత్యేక కమిటీతో విచారణ

ప్రైవేటు పాఠశాలలు నిబంధనల మేరకు నడుచుకునేలా ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తాం. తిమ్మరాజుపేట డావెన్సీ ఇంటర్నేషనల్ పాఠశాలలో బాలుడి మృతిపై చర్యలు తీసుకోవాలని ఇప్పటికే సీబీఎస్ఈ బోర్డుకు నివేదిక పంపించాం. అనకాపల్లిలో విద్యార్థిపై దాడిచేసిన వారిపై ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక అందించింది. దీనిపైనా చర్యలు తీసుకుంటాం. అచ్యుతాపురంలో అనుమతులు లేకుండా ప్రవేశాలు నిర్వహిస్తున్న రెండు పాఠశాలలపై విచారణ నిర్వహించి కఠినంగా వ్యవహరిస్తాం.
– అప్పారావునాయుడు, డీఈఓ

నిబంధనలు ఇవీ..	జరుగుతోంది ఇదీ
నమోదు/ రిజిస్ట్రేషన్:	★ సొసైటీ పేరుతో నడుపుతున్నా అందరూ సొంతవారే ఉంటారు.
వసతి గృహాలు	★ చాలా పాఠశాలల్లో అనధికారంగా నిర్వహణ
అగ్నిమాపక పరికరాలు	★ ఉన్నా అలంకారప్రాయమే.
ఆట స్థలం	★ బహుళ అంతస్తుల భవనాల్లో
అనుభవమున్న బస్సు డ్రైవర్లు	★ ఆటోలో కిక్కిరిసి పిల్లల తరలింపు
దివ్యాంగులకు ర్యాంపులు	★ మొక్కుబడిగా నిర్మాణాలు
గ్లోబల్, ఇంటర్నేషనల్, ఐటీ పదాలు నిషేధం	★ ఈ పదాలతో బోర్డులు ఏర్పాటుచేసి అధిక ఫీజుల వసూళ్లు
రక్షణగోడ	★ చాలా చోట్ల లేవు.
సేవాభావంతో నిర్వహణ	★ పాఠశాల ప్రాంగణంలోనే పుస్తకాలు, ఏకరూప దుస్తుల విక్రయం,
పేద విద్యార్థులకు 25 సీట్లు	★ అంతంతమాత్రంగా ప్రవేశాలు
డీఈడీ/ బీఈడీ, పీటీలు, నర్సింగ్ సిబ్బంది	★ అర్హతలేని వారితో బోధన
గ్రంథాలయం, కంప్యూటర్ ల్యాబ్	★ చాలా పాఠశాలల్లో లేవు
12 రకాల ఎస్ఎంసీ కమిటీలు	★ కాగితాల్లోనే చూపుతున్నారు.

బలహీన వర్గాల అభ్యున్నతికి ఎన్టీఆర్ నిరంతర కృషి

ఎస్.రాయవరం, న్యూస్‌టుడే: తెదేపా వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ తెలుగు ప్రజలకు గర్వకారణమని మాజీ ఎంపీ పప్పల చలపతిరావు అన్నారు. ఎస్.రాయవరం మండలం సర్వసిద్ధిలో తెదేపా నాయకులతో కలిసి శుక్రవారం ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించి, పూలమాలలు వేసి నివాళి అర్పించారు. గ్రామానికి చెందిన తెదేపా సీనియర్ నాయకుడు మలిశెడ్డి అప్పలకొండ ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆతని కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చలపతి రావు మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి నిరంతరం కృషి చేశారని పేర్కొన్నారు. సంక్షేమ పథకాలకు పునాది వేసింది ఎన్టీఆర్ అని తెలిపారు. తెదేపా మండల అధ్యక్షుడు ఆమలకంటి అబద్దం, మాజీ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు, మాజీ సర్పంచి పడమట సతీష్, ఉప సర్పంచి వెంకటేశ్వరరావు, గోవిందరావు, నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

ఎన్టీఆర్ విగ్రహావిష్కరణలో పాల్గొన్న మాజీ ఎంపీ చలపతిరావు, తెదేపా నేతలు

అనధికార వసూళ్లపై ఫిర్యాదు చేయండి

ఎలమంచిలి, న్యూస్‌టుడే: ఎవరైనా వాహనాలు ఆపి డబ్బులు అడిగితే రవాణాశాఖ అధికారులకు గానీ సమీప పోలీసులకు గానీ సమాచారం అందించాలని జిల్లా రవాణా శాఖాధికారి జి.మనోహర్ కోరారు. ఎలమంచిలి శుక్రవారం వచ్చిన ఆయన మాట్లాడుతూ జాతీయ రహదారిపై ఎలమంచిలి, నక్కపల్లి పాయకరావుపేట పరిసరాల్లో అనధికార వ్యక్తులు రవాణాశాఖ అధికారులమని చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నారని, వాహనచోదకుల సెల్‌ఫోన్లు పట్టుకుపోతున్నారని సమాచారం అందిందన్నారు. రవాణా, పోలీసుశాఖ అధికారులు తప్ప ఇతరులు ఎవరైనా వాహనాలు ఆపితే ఫిర్యాదు చేయాలన్నారు. వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. జాతీయ రహదారిపై పెట్రోలింగ్ పోలీసులకు సమాచారం అందించినా చర్యలు తీసుకుంటారని చెప్పారు.

ఆర్టీవో మనోహర్

424 మంది విద్యార్థుల రక్తదానం

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: పట్టణంలోని దాడి ఇంజినీరింగ్ కళాశాలలో శుక్రవారం రక్తదాన శిబిరాన్ని కళాశాల ఛైర్మన్ దాడి రత్నాకర్ ప్రారంభించారు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టు సహకారంతో నిర్వహించిన ఈ శిబిరంలో 424 మంది విద్యార్థులు రక్తదానం చేశారు. వీరికి ధ్రువపత్రాలు అందజేశారు. సమాజసేవపై విద్యార్థులకు అవగాహన కల్పించేలా ఏటా కళాశాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వైద్యులు పి.సత్యనారాయణ, సోమశేఖర్, ప్రిన్సిపల్ వైజయంతరావు పాల్గొన్నారు.

రక్తదానం చేస్తున్న విద్యార్థులు

18 నుంచి జాతీయ వినియోగదారుల వారోత్సవాలు

కలెక్టరేట్, న్యూస్‌టుడే: జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల 18 నుంచి 24 వరకు జిల్లా వ్యాప్తంగా వారోత్సవాలు నిర్వహిస్తున్నామని జిల్లా రెవెన్యూ అధికారి సత్యనారాయణ పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో శుక్రవారం వారోత్సవాల ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిజిటల్ న్యాయపాలన ద్వారా సమర్థ సత్వర పరిష్కారం థీమ్‌తో ఈ వేడుకలను రాష్ట్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, పౌరసరఫరాల శాఖ నిర్వహిస్తోందన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఉన్నత పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో వ్యాసరచన పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేస్తారన్నారు. అనంతరం కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

కరపత్రాలు ఆవిష్కరిస్తున్న డీఆర్వో సత్యనారాయణ, అధికారులు

అంగన్‌వాడీ కార్యకర్తలకు వేతనాలు పెంచండి

కలెక్టరేట్, న్యూస్‌టుడే: అంగన్‌వాడీ కార్యకర్తలకు వేతనాలు పెంచి, సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ ప్రధాన కార్యదర్శి సీహెచ్.నరసింగరావు డిమాండ్ చేశారు. కలెక్టరేట్ వద్ద శుక్రవారం సీఐటీయూ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా 9 ప్రాజెక్టు పరిధిలో ఉన్న కార్యకర్తలు తమ సమస్యలు పరిష్కరించాలని భారీ ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా 2019 నుంచి వీరికి వేతనాలు పెరగలేదన్నారు. 42 రోజుల సమ్మెలో నాటి ప్రభుత్వం వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చి విస్మరించిందన్నారు. ఈ సంఘ జిల్లా అధ్యక్షురాలు పి.దుర్గారాణి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం 18 నెలలు గడుస్తున్నా హామీలు నెరవేర్చలేదన్నారు. ప్రీ స్కూల్ నిర్వహించకుండా ఆన్‌లైన్ పనులు పేరుతో ఒత్తిడి తెస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేంద్రాల్లో చిన్నారులకు తల్లికి వందనం అమలు చేయాలన్నారు. ఏకరూప దుస్తులు ఇచ్చి మెరుగైన సౌకర్యాలు కల్పించాలన్నారు. వేసవి సెలవుల్లో సెలవులు ఇవ్వాలన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి మజ్జి నాగశేషు, సీఐటీయూ నాయకులు జగ్గునాయుడు, జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరావు పాల్గొన్నారు.

శిబిరంలో మాట్లాడుతున్న నరసింగరావు

సీతా'కోక'చిలుక..

నక్కపల్లి, న్యూస్‌టుడే: ఎన్నో వర్ణాలతో ఎగిరే సీతాకోకచిలుకలను చూస్తే ఎవరైనా పరవశించిపోతారు. నక్కపల్లిలో ఓ సీతాకోకచిలుక రెక్కలు అచ్చంగా చీరకట్టినట్లు అందంగా ఉన్నాయి. దీన్ని 'న్యూస్‌టుడే' కెమెరాలో బంధించింది.

చీర రంగును తలపిస్తున్న సీతాకోకచిలుక

పెళ్లి సంబంధాల కోసం వెతుకుతున్నారా..!

■ తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదికైన 'ఈనాడు పెళ్లిపందిరి' అన్నికులాల కన్వర్టెడ్ క్రిస్టియన్ అవివాహితుల కోసం ఉచిత ప్రొఫైల్, రిజిస్ట్రేషన్ నిర్వహిస్తోంది. అక్కయ్యపాలెంలోని 'ఈనాడు' కార్యాలయం వేదికగా ఈ కార్యక్రమం జరుగుతుంది.

■ వివాహం కోసం ఎదురు చూస్తున్న అవివాహితులతో పాటు సంబంధిత కుటుంబీకులు నేడు(శనివారం, డిసెంబరు 13న), రేపు(ఆదివారం, డిసెంబరు 14న) ఉదయం 9 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పాల్గొని ప్రొఫైల్‌ను ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.

■ మరిన్ని వివరాలకు 91549 18858, 80080 01616 ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చు. ఫోన్ లేదా యాప్ ద్వారా కూడా ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. బయోడేటా, ఫొటోలను పైన తెలియజేసిన వాట్సాప్ నంబర్లకు పంపవచ్చు. – న్యూస్‌టుడే, విశాఖపట్నం

నేడు, రేపు అన్నికులాల కన్వర్టెడ్ క్రిస్టియన్ అవివాహితులకు 'ఈనాడు పెళ్లిపందిరి' ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం

అభియోగాలపై వివరణకు ఆదేశాలు

విశాఖపట్నం, న్యూస్‌టుడే : ఆంధ్రప్రదేశ్ వైద్య సేవల మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ (ఏపీఎంఎస్ఐడీసీ)లో పనిచేస్తున్న ఐదుగురు అధికారులపై నమోదైన అభియోగాలపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వం కోరింది. 2014 జులై 1న అవినీతి నిరోధక శాఖ (అనిశా) అధికారులు కేజీహెచ్‌లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆ తనిఖీల ఆధారంగా ఏపీఎంఎస్ఐడీసీ ఇంజినీరింగ్ అధికారులు ఎం.సత్యప్రభాకర్, దేవ సురేంద్రరెడ్డి, వి.చిట్టిబాబు, ఎస్.విజయ త్రినాథ రామానుజకుమార్, జే.ప్రమోద్‌కుమార్‌పై అభియోగాలు నమోదయ్యాయి. పది రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆరోగ్యశాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్ ఉత్తర్వులు జారీ చేశారు.

లారీ ఢీకొని ఒకరి దుర్మరణం

ఎలమంచిలి గ్రామీణం, నక్కపల్లి, న్యూస్‌టుడే: జాతీయ రహదారిపై రేగుపాలెం వద్ద లారీ ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. ఎలమంచిలి గ్రామీణ ఎస్సై ఉపేంద్ర కథనం ప్రకారం.. నక్కపల్లి మండలం నెల్లిపూడికి చెందిన మడుగుల నాగు (36) ద్విచక్ర వాహనంపై ఎలమంచిలి పట్టణం ధర్మవరంలోని అత్తగారింటి నుంచి స్వగ్రామానికి వెళ్తున్నారు. రేగుపాలెం వద్ద జాతీయ రహదారిపై అనకాపల్లి నుంచి తుని వైపు వెళ్తున్న లారీ అతి వేగంతో వస్తూ ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో నాగు వాహనంతోపాటు లారీ చక్రాల కిందకు వెళ్లిపోయాడు. అతనిపై లారీ చక్రాలు ఎక్కడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

నాగు (పాతచిత్రం)

నెల్లిపూడిలో విషాదం..

రేగుపాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మడుగుల నాగు దుర్మరణం చెందడంతో నక్కపల్లి మండలం నెల్లిపూడిలో విషాదం నెలకొంది. నాగుకు భార్య దేవి, ఏడాదిన్నర పాప, తల్లిదండ్రులు ఉన్నారు. లారీ డ్రైవరుగా పనిచేస్తూ ఉన్నంతలో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. వారం రోజుల కిందట డ్యూటీ దిగి ఇంటి వద్దనే ఉన్నాడు. ఎలమంచిలిలో ఉన్న తన అత్త(అక్క) ఇంటికి ఏవో పత్రాలు ఇచ్చేందుకు ద్విచక్ర వాహనంపై బయలుదేరి వెళ్లాడు. పని ముగించుకుని తిరిగి వస్తుండగా లారీ రూపంలో మృత్యువు కబళించింది. దీంతో ఇతడికోసం కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నతీరు స్థానికులను కంటతడిపెట్టింది. సర్పంచి కొలుకులూరి సురేష్‌వర్మ ఎలమంచిలి వెళ్లి మృతదేహాన్ని గ్రామానికి రప్పించే ఏర్పాట్లు చేశారు.

వరికోతకు వెళ్లి తిరిగి రాని లోకాలకు..

ఒకరి మృతి.. పలువురికి గాయాలు

నర్సీపట్నం గ్రామీణం, న్యూస్‌టుడే: వారంతా వ్యవసాయ కూలీలు.. గొలుగొండ మండలం పోలవరం నుంచి నర్సీపట్నంలోని అయ్యన్నపాలెంలో వరి కోతకు వచ్చారు. పనుల్లో ఉత్సాహంగా పాల్గొని సాయంత్రం అందరూ కలిసి ఆటోలో స్వగ్రామానికి బయలుదేరిన కొద్దిసేపటికే ప్రమాదానికి గురయ్యారు. గొలుగొండ మండల పరిధిలోని గుండుపాల కూడలికి సమీపంలో ఎదురుగా వస్తున్న ఆటో ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో అడ్డబోయిన లక్ష్మి (45) మృతి చెందగా, ఆర్.నారాయణమ్మ, ఎం.దేవి తీవ్రగాయపడ్డారు. మరో ఏడుగురు స్వల్పంగా గాయపడ్డారు. వీరంతా ప్రాంతీయ ఆసుపత్రిలో కోలుకుంటున్నారు. ప్రమాద ప్రదేశానికి నర్సీపట్నం టౌన్ పోలీసులు చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొన్నారు. అనంతరం గొలుగొండ స్టేషన్‌కు సమాచారం ఇవ్వడంతో ఎస్సై రామారావు ప్రాంతీయ ఆసుపత్రికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

లక్ష్మి మృతదేహం

అత్యాచారం కేసులో పదేళ్ల జైలుశిక్ష

విశాఖ లీగల్, పాయకరావుపేట గ్రామీణం, న్యూస్‌టుడే : బాలికపై అత్యాచారం చేసిన నిందితుడికి పదేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.లక్ష జరిమానా విధిస్తూ పోక్సో న్యాయస్థానం ప్రత్యేక న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. నిందితుడు చెల్లించే జరిమానాలో రూ.90 వేలను బాధితురాలికి నష్టపరిహారంగా చెల్లించాలని ఆదేశించారు. నిందితుడు జరిమానా చెల్లించని పక్షంలో మరో ఐదు నెలలు అదనంగా జైలుశిక్ష అనుభవించాలని న్యాయమూర్తి అన్నారు. న్యాయస్థానం ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ బత్తి రాజశేఖర్ శుక్రవారం తెలిపిన వివరాలివి. పాయకరావుపేట మండలానికి చెందిన బి.దుర్గాప్రసాద్ (34) ఓ బాలికపై (13) పలుమార్లు అత్యాచారం చేశాడు. కొన్నాళ్లకు బాలిక గర్భవతి కావడంతో తల్లిదండ్రులకు విషయం తెలిసింది. ఈ ఘటనపై 2020 ఫిబ్రవరిలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడిని న్యాయస్థానంలో హాజరుపరిచారు. సాక్ష్యాధారాలు పరిశీలించిన న్యాయమూర్తి శిక్ష విధించారు.

చోరీ నిందితుడికి ఏడాది జైలు..

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: కొండకొప్పాకలో ఏప్రిల్‌లో రెండు ఇళ్లల్లో చోరీలకు పాల్పడిన నిందితుడు కందివలస నర్సింహారావుకు జైలుశిక్ష విధిస్తూ న్యాయమూర్తి నిఖిత సెంగర్ శుక్రవారం తీర్పు ఇచ్చారని గ్రామీణ పోలీస్‌స్టేషన్ ఎస్ఐ రవికుమార్ తెలిపారు. నేరం రుజువు కావడంతో ఏడాది జైలు శిక్ష, రూ. 3 వేల జరిమానా విధించారని వెల్లడించారు.

చికెన్ ధరలు (కిలోకి - రూ.లలో)

	వెన్‌కాబ్	బ్యాగ్
ఫారం గేటు	116	118
లైవ్	143	138
డ్రెస్డ్	207	246
స్కిన్‌లెస్	236	256

EENADU Classifieds

BUSINESS SERVICES

లోకేష్ గోల్డ్ లోన్స్ బ్యాంక్/ ప్రైవేట్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి అదేరోజు మార్కెట్ రేటుకు కొనబడును. ✆ 9848488068, 7799223300.

శ్రీవల్లి గోల్డ్ లోన్స్ బ్యాంకు/ ప్రైవేట్ తనఖాలో ఉన్న బంగారాన్ని విడిపించి అదేరోజు మార్కెట్ ధరకు కొనబడును. అధిక రుణం ఇప్పించబడును. ✆ 9908545224.

BUSINESS OFFER

మీకు సంఘంలో గుర్తింపు, విదేశాలలో సత్కారం మరియు మీ పేరున పోస్టల్ స్టాంపు ఆవిష్కరణ ఊహ కాదు నిజమే. ఇన్సూరెన్స్ రంగంలో అత్యున్నత పురస్కారంగా పేరు కల్గిన MDRT క్లబ్‌లో మెంబరుగా ఈ నెలలో చేరినయెడల సాధ్యమే. చివరి తేది 24-12-2025. Contact: 8790189686.

FOR SALE

Good Running UPVC Windows Fabricating Machine for Sale or Lease. Contact Phone Number: 9502138279.

BUILDING CONSTRUCTION

SEPTIC TANK CLEANING

సెప్టిక్‌ట్యాంక్ క్లీనింగ్ సర్వీసెస్. మీ ఇంటి వద్దకే మేము వచ్చి హైటెక్‌మెషిన్‌తో క్లీన్ చేయబడును. సంప్రః రాజుః 9701191644, 9121970118.

EDUCATION

CRT, English Skills & Personality Development. Execellent Coaching with Multimedia Approach. Cont: 7780580303.

PEOPLE CARE

OLD AGE HOME

శ్రీనిజ ఓల్డ్ ఏజ్ హోమ్: వృద్ధులకు, పేషెంట్లకు ఏసీ, నాన్ ఏసి రూములతో రిటైర్మెంట్ హోమ్స్, ఇంటి వద్దకే సేవలు. రామాటాకీస్. 8919106992, 9059595022

REAL ESTATE

GENERAL

* మీఇంటిపైగల ఓపెన్ స్పేస్ అమ్మదలచిన / షేరింగ్‌కి ఇవ్వగలవారు. * 10 అ॥ రోడ్డు ఉన్న 100 నుండి 200 గ॥లోపు స్థలాలు అవుట్ రేట్ / డెవలప్‌మెంట్‌కు కావలెను. *కన్‌స్ట్రక్షన్ కంపెనీకై కొలెట్రల్ సెక్యూరిటీ కావలెను. Contact Ph: 9963585556.

FLAT FOR SALE

AKKAYYAPALEM

2 BHK flat North & South. Ready to occupy. Opp celebrations restaurant, Narasimha Nagar, NH5 Highway 48 bus stop. ✆ 8374764888.

DWARAKANAGAR

2BHK 1228Sft. New Premium Flats North Facing Ready to occupy (No GST) Nr. B.V.K. College, Dwarakanagar. 9542794669/ 9492458777.

RAMNAGAR

FLAT FOR SALE SARADA TOWERS Flat no: 401, East facing 1290 Sft, 2 Car parking available. at FACOR LAYOUT, SIRIPURAM Near Sampath Vinayaka temple road ✆ 9652252524

SIRIPURAM

FLAT FOR SALE VIP TOWERS Flat no: 1305, West facing 2000 Sft, 2 Car parking available. at SIRIPURAM VIP ROAD VISAKHAPATNAM ✆ 9652252524

SEETHAMMADHARA

Rs.6999/Sft 3BHK Smart Flat 2450 Sft Google Automation, Touch Swiches, Glass Lift, Generator, 2 Parking. Contact Ph: 7893126804.

GENERAL

3BHK with modern wood work, E/F, 1350 Sft, 6 Yrs old, 100 ft. road & 2BHK 1060 Sft, W/F, 2 yrs old Ph:7997274447, 8639168165.

HOUSE FOR SALE

GENERAL

వేపగుంటదరి లక్ష్మీపురం, రాంపురంలలో 125 చ॥గ॥ సెల్లార్+ 2BHK క్రొత్త ఇల్లులు అమ్మకం. లోన్ సౌకర్యం రెడీ టు ఆక్యుపే. Contact Ph.: 8143142265.

LAND FOR SALE

GENERAL

పూసపాటిరేగ మం. గోవిందపురంరోడ్డు, హైవేకి 1/2km తా.రోడ్డు ఫేసింగ్, 9ఎకరాలు కొబ్బరితోట &13ఎకరాలు 100' రోడ్డు ఉన్న స్థలం సేల్. ✆ 9440255187

PLOT FOR SALE

ANANDAPURAM

తర్లువాడ గూగుల్ డేటా సెంటర్‌కి దగ్గరలో నార్త్ ఈస్ట్ ప్లాట్ అమ్మకానికి కలదు. 217 Sq.yds, రెండువైపుల 40ft రోడ్డు. VMRDA అప్రూవ్డ్. ✆ 9391793301.

BHOGAPURAM

CMR Gold Fields @ Savaravelli Jn. towards Sun-Ray Resort Road Premium Plots for Re-Sale. E/F, N/F 267, 533 Sq.Yds. 8309646918.

Rs. 15,999/- చ॥గ॥ బోగాపురం టోల్‌గేట్ ప్రక్కన హైవేఫేసింగ్ లేఅవుట్‌లో 202 చ॥గ॥ E/F అప్రూవ్డ్ ప్లాట్ అమ్మకం. ఫోన్ 9603434344.

KURMANNAPALEM

కూర్మన్నపాలెం ఉడా ఫేజ్ 6 మరియు అచ్యుతాపురం నందు అప్రూవ్డ్ ప్లాట్లు అమ్మకానికి కలవు. Contact Ph: 9848194727, 9390213103

TAGARAPUVALASA

COMMERCIAL PLOTS FOR SALE 366 Sq. yds TAGARAPULVALSA "Y"JN Towards Airport Road 150, 183 sq.yds Direct Highway facing plots, VIZIANAGARAM Road, Near Fresh Choice ✆ 9866844433

COMMERCIAL SPACE FOR SALE

GENERAL

Commercial Property for Sale @ Seethammadhara Stilt+ 5 Floors. Ready to occupy. Contact Phone: 9704646789.

TO LET

MADHURAWADA

VILLA FOR RENT Panorama Hills, Villa No. Orchids - 85 Duplex, carpet 3350 Sft. Gated Community 95738 08097

COMMERCIAL

SIRIPURAM

Commrl 2 flrs1550sft each 3BHK lift car AC Furnishd kitchn cellar VIP Rd CBM Compound. Contact Ph: 9290876448, 9848194142

JOBS

We are Hiring: Telecallers & Site Supervisor (Civil) 1-3 Yrs. Exp. in Relevant Field. Walk-in-Interview. Contact: 8790721677.

Earn Extra Income Part/Full Time Looking For Young & Dynamic People. Contact Phone Number: 81062 82856.

Wanted Senior Driver Sagarnagar Near Iskon Temple Married Experienced Salary 16,000 - 18,000/- Contact Phone: 8328539794, 8121755558.

Wanted 1) Drawing Teacher/ Artist @Vsp 2) Civil Engg/ Supervisor @ Lambasingi. Contact Ph: 7674888221, 7780706507.

Need ENT EMRG Physician, CMO's, Nurses, Receptionist, Pro's Sriram Hospital, Ongole. Call & CV to 98495 95190, 76600 27789.

@@ Multinational Co. Needs 1.Admn. Manager (Rtd./ VRS) Experience in Office, 2.Telecaller. Good Salary. Ph.: 9848551846.

RECRUITMENT Special Invitation to Sales & MKTG Executives / Retired Government / Private Employees. One of World Largest Corporate Company Requires for Operations in Vizag Part Time / Full Time Age: above 40 only (Male/Female) Married. • Salary: Fixed Payout • Flexible Work Timings • Huge Incentives • Monthly Pension • Direct Company Offer • Family Medical Benefit • International & Domestic Family Trip Call between 9AM to 7PM HR Ph: 76710 21629, 90143 21629. Srinivas, Aishwarya Towers, R&B Jn., Nr. NAD Kotha Road, Vizag.

ప్రముఖ రియల్‌ఎస్టేట్ కంపెనీ నందు సీతమ్మధారలో పనిచేయుటకు *రిసెప్షనిస్ట్ (ఫిమేల్) *టెలీకాలర్స్ కావలెను. Qlf.: 10th to ఇంటర్. Contact: 7995555557.

URGENTLY REQUIRED A Multicrore Organisation wanted the below candidates in Vizag Division & Branches. ❖DIVISIONAL MANAGERS - 5 No's Qulf: Retd. Gr-1 officers in Govt. (Any Dept.). Yearly Package: 18-25 Lakhs (Negotiable) ❖PROBATIONARY OFFICERS Age: 30+, Any Degree. Monthly Package: 60,000 - 90,000 (Negotiable) Interviews on 13th & 15th Dec. Cont: C. RAMAKRISHNA (DGM) SEETHAMMADHARA, VIZAG ✆ 9676811666

WANTED MARKETING EXECUTIVES - 10 Freshers also can apply DIGITAL MARKETING PERSON - Male 1-3 years experience Salary Negotiable/ Depends on experience Interview Date 14-12-25 10AM to 2PM SREE SIVANI MULTI SPECIALITY HOSPITAL 2nd Left Lane from Collectorate Junction to Beach Road Down, Visakhapatnam ✆ 8008370739 6303993392 Mail id: sreesivanihospital@gmail.com

వైజాగ్‌లో ప్రముఖసంస్థకు కొత్తగా బ్రాంచిలు ప్రారంభిస్తున్న సందర్భంగా 30 సం॥లు పైబడిన M/F హౌస్‌వైఫ్స్/ రిటైర్డ్‌పర్సన్స్ మేనేజర్స్‌గా కావలెను. మంచిజీతం +Incen కలదు. 9550097707

వైజాగ్ షాపింగ్ మాల్స్‌లో పనిచేయుటకు 18-35 వయసు. యువతి, యువకులు కావలెను. జీతంః 10,000-13,500 ఫుడ్, రూము 9704637370, 9949904532.

శ్రీతిరుమల ఆటోఫైనాన్స్ (3 వీలర్) నందు పనిచేయుటకు బిజినెస్ & కలెక్షన్ ఎగ్జిక్యూటివ్ కావలెను. జీతంః 18K + పెట్రోల్. లొకేషన్ః నర్సీపట్నం. ✆ 9100960677.

వైజాగ్‌లోని తొట్లకొండ, రామాద్రిలో త్వరలో ప్రారంభం కానున్నహోటల్ కొరకు సూపర్‌వైజర్స్ కంప్యూటర్ నాలెడ్జ్ & సర్వీస్ బాయ్స్ (రూమ్స్ ఓన్లీ) కావలెను. మంచి జీతం. ✆ 7670827134, 7989089557.

ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీనందు ప్లాట్స్ సేల్ చేయుట కొరకు అనుభవంగల * మార్కెటింగ్ ఏజెంట్స్ * మార్కెటింగ్ సీనియర్ హెడ్స్ కావలెను. పార్ట్ టైం/ ఫుల్ టైమ్ మంచి కమీషన్స్ & ఆకర్షణీయమైన బోనస్ ఇవ్వబడును. గృహిణులు రిటైర్డు ఉద్యోగులు కూడా ఈ అవకాశం పొందవచ్చు. ఫోన్ : 7995555557.

MARKETING/ SALES

Hyd based Tissue MFG Company required field, sales, Executives, fresher/Experience, Bike must, Age 22-35, Resume 7997409992

FACULTY/ TEACHERS

Tutors for ECET, Polycet, Eamcet, (Maths,Physics, Chemist) & Faculty for MS Office, Tutors for ECE- PDC Dwarakanagar. 9397955328

గాజువాకలో విశాఖ డిఫెన్స్ అకాడమీ కొరకు టెలికాలర్స్ కావలెను. Qul: ఇంటర్/ డిగ్రీ. జీ॥ 8K, 9AM- 6PM. ✆ 9848577745 / 9666694545.

DRIVERS

Experienced Auto driver age 20 to 45 years. Food and accommodation available. Contact Phone : 8897663366.

SECURITY GUARDS

జైగణేష్ సెక్యూరిటీ సంస్థలో విశాఖ స్టీల్‌ప్లాంటు ఏరియాలో సెక్యూరిటీ గార్డ్స్ 150 మంది 8 గం|| డ్యూటీ. జీతం: 18815/- PF, ESI. సెక్యూరిటీ సూపర్‌వైజర్స్ 11 మంది (Ex-Service) జీతం: 22690/- సెక్యూరిటీ ఆఫీసర్ (Ex or Rtd పోలీస్ ఆఫీసర్) జీతం: 30000/- యూనిఫామ్-ఫ్రీ. ✆ 63091 17776.

సెక్యూరిటి గార్డులు కావలెను. గాజువాక, అనకాపల్లి, గోపాలపట్నం ఏరియాల్లో 30 రోజులు పని చేయుటకు రోజుకి రూ॥ 550/-. వయస్సు: 20-50 సం॥ ✆ 9963157250 / 9381533726.

సెక్యూరిటిగార్డులు కావలెను RTC కాంప్లెక్స్, జగదాంబ ఏరియాలో 30రోజులు పనిచేయుటకు. రోజుకి రూ॥ 550/-. వయస్సు: 20-50 సం॥. సంప్రః 9603216460, 6301352727.

గమనిక: క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

(c) eenadu

అనకాపల్లి

• అనకాపల్లి • ఎలమంచిలి • పాయకరావుపేట

తెరపై ఈనాడు

అనకాపల్లి: రాజా, రామచంద్ర, వెంకటేశ్వర, పర్తిసాయి: **అఖండ-2,** సత్యనారాయణ స్క్రీన్‌1: **ఆంధ్రా కింగ్ తాలూకా,** షిర్డిసాయి: **అమరకావ్యం**
అచ్యుతాపురం: శ్రీబాలాజీ విలేజ్ సినిమా స్క్రీన్-1: ఉదయం, మొదటి ఆట **అఖండ-2,** మ్యాట్నీ, రెండో ఆట **ఆంధ్ర కింగ్ తాలుకా,** బాలాజీ విలేజ్ సినిమా స్క్రీన్-2: **నాలుగు ఆటలు అఖండ-2.**

మెరుగైన విద్యుత్తు సరఫరాకు ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు

అచ్యుతాపురం, న్యూస్‌టుడే: మెరుగైన విద్యుత్తు సరఫరాకు ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఏఈ ఎం.శ్రీనివాసరావు తెలిపారు. తంతడి-వాడపాలెం వద్ద ఏర్పాటు చేసిన ట్రాన్స్‌ఫార్మర్‌ను శుక్రవారం మత్స్యకారులు, కూటమి నాయకులతో కలిసి ఆయన ప్రారంభించారు. సూర్యఘర్ పథకంపై మత్స్యకారులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వంకా కృష్ణారావు, మత్స్యకారులు పాల్గొన్నారు.

గుంతలతో ప్రమాదాలు

నాబార్డు నిధులు రూ.ఆరుకోట్లతో నిర్మించే రహదారి సామర్థ్యానికి మించిన లోడుతో లారీలు వెళ్తుండడంతో నారాయణపురం-దిమిలి-రజాల రహదారి గుంతలమయంగా తయారైంది. సంబంధిత అధికారులు చర్యలు తీసుకొని గుంతలు పూడ్చి ప్రమాదాలను నివారించాలని ఆ మార్గంలో ప్రయాణించే ఎనిమిది గ్రామాల ప్రజలు కోరుతున్నారు. **- రాంబిల్లి, న్యూస్‌టుడే**

అందరికి ఆరోగ్య సేవలు

మాట్లాడుతున్న ప్యానల్ న్యాయవాది నూకరాజు

ఎస్.రాయవరం, న్యూస్‌టుడే: అందరికీ సమానమైన ఆరోగ్య సేవలు అందించాలని ఎలమంచిలి కోర్టు ప్యానెల్ న్యాయవాది నూకరాజు తెలిపారు. మండల పరిషత్తు సమావేశ మందిరంలో శుక్రవారం యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే సందర్భంగా కార్మికులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యం పెంపుదలపై అవగాహన ఉండాలన్నారు. చికిత్స కోసం కుటుంబాలు అప్పులు చేసే పరిస్థితి రాకూడదని తెలిపారు. నాణ్యమైన వైద్య సేవలు పొందాలని సూచించారు. ఎంపీడీఓ మీనాకుమారి, డిప్యూటీ ఎంపీడీఓ సత్యనారాయణ, ఎస్ఏఆర్‌డీఎస్ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ మంగమ్మ తదితరులు పాల్గొన్నారు.

వంతెనలు.. నిర్లక్ష్యానికి ఆనవాళ్లు

పాయకరావుపేట, న్యూస్‌టుడే: పేట పరిధిలోని వంతెనలు నిర్లక్ష్యానికి ఆనవాళ్లుగా దర్శనమిస్తున్నాయి. కూలేంతవరకు వేచి చూడాలనే అధికారుల తీరు ప్రయాణికులకు అవస్థలను మిగుల్చుతోంది. దశాబ్దాలుగా మరమ్మతులు చేపట్టకపోవడంతో శిథిలస్థితిలో కునారిల్లుతున్నాయి.

▼ తుని, పాయకరావుపేట జంట పట్టణాలుగా అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో ప్రసిద్ధి. రెండు పట్టణాల మధ్య తాండవ నదిపై ఉన్న వంతెన శిథిలావస్థకు చేరుకుంది. దీన్ని సుమారు 20 ఏళ్లక్రితం నిర్మించారు. అంతకుముందు ఇక్కడ ఉన్న వంతెన 1990లో వచ్చిన తాండవ వరదకు కుప్పకూలింది. ఆ తర్వాత కొత్త వంతెన నిర్మించారు. ఆరంభంలో రెండు వైపులా ఇనుప గ్రిల్స్ ఉండేవి. ఇవి తుప్పు పట్టడంతో ఊచలు విరిగిపోయాయి. తాత్కాలికంగా రక్షణగోడ నిర్మించి ఊరుకున్నారు. ఒంటి ఇటుక వెడల్పుతో గోడ కట్టడంతో బీటలు వచ్చాయి. ఏ క్షణంలోనైనా కూలిపోయే ప్రమాదముంది. దీనికితోడు వంతెనపై గుంతలు పడ్డాయి. రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి.

▼ తీరప్రాంతంలోని వెంకటనగరం, పాల్మన్‌పేట మధ్య పంపాపై ఉన్న వంతెన సైతం రెయిలింగు విరిగిపోయింది. రోడ్డు మధ్యలో గుంతలు పడ్డాయి. మండలంలోని పాల్మన్‌పేట మీదుగా ఉప్పాడ, కాకినాడ తదితర ప్రాంతాలకు దీనిపై రాకపోకలు సాగుతుంటాయి. మత్స్యసంపదను మార్కెట్‌కు తరలించేందుకు ఇదే దగ్గర దారి. ఇదే పరిస్థితి కొనసాగితే వంతెన పూర్తిగా దెబ్బతినే ప్రమాదముందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

▼ పెద్దిపాలెం వద్ద గోపాలపట్నం ఆవపై ఉన్న వంతెన ఏ క్షణంలో కుప్పకూలుతుందో తెలియని పరిస్థితి. ఇరుకు వంతెన ఆపై పూర్తిగా పాడైంది. భారీ వాహనం ప్రయాణించాలంటే వీలులేని దుస్థితి. అధికారులు స్పందించి వంతెనలకు కొత్తరూపు తీసుకురావాలని పలువురు కోరుతున్నారు.

పాయకరావుపేటలో మరమ్మతులకు ఎదురుచూపు

నిత్యం ట్రాఫిక్ కష్టాలే!

అచ్యుతాపురం, న్యూస్‌టుడే: అచ్యుతాపురంలో పైవంతెన పనులు ప్రజలకు నరకం చూపిస్తున్నాయి. ఆర్అండ్‌బీ అధికారుల అలసత్వం, పోలీసులు ఉదాసీనత ట్రాఫిక్ ఇక్కట్లకు దారితీస్తోంది. అచ్యుతాపురం-అనకాపల్లి రోడ్డు విస్తరణలో భాగంగా గత ఏడాది మండలకేంద్రంలో పైవంతెన పనులను ప్రారంభించారు. వీటి నిర్వహణలో ఆశించిన ప్రగతి కనిపించడంలేదు. ట్రాఫిక్ నిర్వహణ లోపించింది. పూడిమడక వైపు రోడ్డును పూర్తిగా మూసివేశారు. అచ్యుతాపురం-సెజ్ రోడ్డును 300 మీటర్ల వరకు పూర్తిగా స్టాపర్లతో మూసివేశారు. తక్కువ మందితో పనులను నత్తనడకన సాగిస్తున్నారు. సెజ్ రోడ్డులో 30 మీటర్ల పరిధిలో పనులు చేస్తూ 300 మీటర్లలో స్టాపర్లను ఉంచి అంబులెన్సులు సైతం వెళ్లకుండా ఆంక్షలు విధించారు. వీటి వద్ద హెచ్చరిక బోర్డులు, రేడియం స్టిక్కర్లను సైతం ఏర్పాటు చేయలేదు. ప్రతి శుక్రవారం వారపు సంత సమయంలో 200 మీటర్ల దూరం ప్రయాణానికి నాలుగు గంటల సమయం పడుతున్నా అధికారులు ఇక్కడి పరిస్థితిని పట్టించుకోవడంలేదు. ఈ పనుల కారణంగా వాహనాలను రోడ్డుపైనే పార్క్ చేయడంతో మరిన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆర్అండ్‌బీ ఏఈ పద్మని వద్ద ఈ సమస్యలను ప్రస్తావించగా పనులు వేగంగా పూర్తిచేయడానికి చర్యలు తీసుకున్నామని తెలిపారు. అదనపు సిబ్బందితో నాణ్యతతో పనులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

అచ్యుతాపురంలో వంతెన పనులు

ఘనంగా లక్ష పసుపుకొమ్ముల అర్చన

కశింకోట, న్యూస్‌టుడే: మార్గశిర శుక్రవారాన్ని పురస్కరించుకొని కశింకోట కనకమహాలక్ష్మీ అమ్మవారికి లక్ష పసుపు కొమ్ములతో అర్చన చేశారు. సాయంత్రం లలితా సహస్రనామ పారాయణం జరిగింది. **కొత్తూరు (అనకాపల్లి), అనకాపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే:** సంపతిపురం పంచాయతీ తమ్మయ్యపేటలో పడమటమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది. తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్ అమ్మవారిని దర్శించుకొని పూజలు చేశారు. సిరసపల్లి చింతామణి గణపతి దత్తక్షేత్రంలో ప్రధాన అనఘస్వామి వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. క్షేత్ర ట్రస్టీ అంజనేయరాజు భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.

కనకమహాలక్ష్మీ

గ్రామాల్లో వరి కోతలు మొదలు

పాయకరావుపేట, న్యూస్‌టుడే: ఖరీఫ్ కలిసి వచ్చింది. వరి పంట ఆశించిన స్థాయిలోనే అన్నదాత లకు ఊరటనిచ్చింది. వర్షాలు సకాలంలో రావడంతోపాటు తుపానుల తాకిడి లేకపోవడంతో రైతులు వరి కోతలు మొదలు పెట్టారు. పాయకరావుపేట వ్యవసాయ శాఖ సబ్ డివిజన్ పరిధిలోని మాకవరపాలెం, నాతవరం, కోటవురట్ల, నక్కపల్లి, పాయకరావుపేట సహా ఎస్.రాయవరంలోనూ కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఆరు మండలాల పరిధిలో సుమారు 35 వేల ఎకరాల్లో వరి సాగు చేపట్టారు. తాండవ, వరాహ నదుల జలాలు సకాలంలో పంట భూములకు చేరాయి. దీంతో సాగుకు ఇబ్బందులు తప్పాయి. ప్రస్తుతం పెదరామభద్రపురం, మంగవరం, గుంటపల్లి, శ్రీరాంపురం, నక్కపల్లి, మాసాహెబ్‌పేట, అడ్డరోడ్డు, నక్కపల్లి మండలంలోని ఒడ్డిమెట్ట, గొడిచెర్ల, ఉద్దండపురం తదితర మండలాల్లో జోరుగా వరి కోతలు సాగుతున్నాయి.

ఊడిపడుతున్న పెచ్చులు

మునగపాక, న్యూస్‌టుడే: మునగపాకలో వ్యవసాయ శాఖ కార్యాలయం శిథిలావస్థకు చేరింది. స్లాబ్ కింది భాగం పెచ్చులూడి పడుతున్నాయి. ఇనుప చువ్వలు బయటకు కనిపిస్తున్నాయి. ఏమాత్రం వర్షం పడినా స్లాబ్ లీకై నీరు దిమ్మలోకి వస్తుందని సిబ్బంది తెలిపారు. కంప్యూటర్లు, ఫైళ్లు తడిసిపోతు న్నాయన్నారు. ఆయినా ఇక్కడే విధులు నిర్వహించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీని మరమ్మతులకు ప్రతిపాదనలు పంపించామని ఏఓ జ్యోత్స్న కుమారి తెలిపారు.

ప్రయాణికులకు తీరిన కష్టాలు

ఎలమంచిలి, న్యూస్‌టుడే: జాతీయ రహదారిపై ప్రయాణించే ప్రయాణికుల కోసం నిర్మించిన మరుగు దొడ్లు వినియోగంలోకి వచ్చాయి. ఎలమంచిలి మండలం పేకేరుపాలెం సమీపాన రెండు వైపులా వీటిని నిర్మించారు. రోడ్డుకు ఒక వైపు పురుషులకు, మరో వైపు మహిళలకు వీటిని కేటాయించారు. రాత్రులు వీటిని కొందరు అసాంఘిక కార్యకలాపాలకు వాడుతున్నారని వీటికి తాళాలు వేశారు. ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని గుర్తించి తాళాలు తొలగించి పహారాకు సిబ్బందిని ఏర్పాటు చేశారు.

సొంత నిధులతో రామాలయ అభివృద్ధి

కోటవురట్ల, న్యూస్‌టుడే: కైలాసపట్నం ఎస్సీ కాలనీలోని రామాలయం అభివృద్ధి పనులు చురుగ్గా జరుగుతున్నాయి. గ్రామానికి చెందిన తెదేపా నాయకులు పురం నర్సింగరావు తన సొంత నగదు సుమారు రూ.80 వేలతో అభివృద్ధి పనులు చేపట్టారు. ఆలయం బయట రేకు, విద్యుత్తు బల్బులు, ఫ్యాన్లు ఏర్పాటు చేశారు. ఆలయానికి రంగులు వేయించి మెరుగులు దిద్దుతున్నారు. సంక్రాంతి పండగ కల్లా పూర్తి చేసేలా ఈ పనులను చేస్తున్నామని చెప్పారు.

అనకాపల్లి రెవెన్యూ డివిజన్‌లోనే కొనసాగించాలి

మునగపాక, న్యూస్‌టుడే: మునగపాకను అనకాపల్లి రెవెన్యూ డివిజన్‌లోనే కొనసాగించాలని మునగపాక గ్రామసభలో తీర్మానించారు. స్థానిక పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం సర్పంచి దిమ్మల అప్పారావు అధ్యక్షతన నిర్వహించిన సభలో ఈ మేరకు తీర్మానం చేశారు.

కల్వర్టు పునరుద్ధరణ

అనకాపల్లి, న్యూస్‌టుడే: గాంధీనగరంలో భారీ లారీల కారణంగా దెబ్బతిన్న కల్వర్టును శుక్రవారం బాగు చేశారు. జీవీఎంసీ కమిషనర్ ఆదేశాల మేరకు కల్వర్టు దెబ్బతినడానికి కారణమైన అపార్టుమెంటు నిర్మాణదారుల నుంచి సొంత డబ్బుతో బాగు చేశారు. అపార్టుమెంటు నిర్మాణానికి అవసరమైన ఇసుక, సిమెంటు, పిక్కను లారీల్లో తరలిస్తుండగా కల్వర్టు కూలిపోయింది. కాలువలో చెత్తను తొలగించి దెబ్బతిన్న కల్వర్టును బాగు చేయించారు.

మహిళా కానిస్టేబుల్‌కు అవార్డు

మునగపాక, న్యూస్‌టుడే: మునగపాక పోలీస్ కానిస్టేబుల్ ఎ.దేవికి అదనపు ఎస్పీ దేవప్రసాదు శుక్రవారం అవార్డు అందజేశారు. ఈమెను సూర్యాఘర్ తీసుకొని విధులు నిర్వహించాలని పోలీసులకు సూచించారు.

జీవీఎంసీ డీఈకు అదనపు బాధ్యతలు

అనకాపల్లి పట్టణం: అనకాపల్లి జీవీఎంసీ జోనల్ కార్యాలయం డీఈ గోపాలకృష్ణకు ఈఈగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ఇక్కడ ఈఈగా ఉన్న శేఖర్‌ను తాగునీటి విభాగం ఈఈ బాధ్యతలు అప్పగించారు. వార్డుల్లో పబ్లిక్‌హెల్త్ అభివృద్ధి పనులను డీఈ గోపాలకృష్ణ పర్యవేక్షించనున్నారు.

ఆన్‌లైన్‌లోనే ఇళ్ల పన్నుల చెల్లింపు

ఎస్.రాయవరం, న్యూస్‌టుడే: ఇళ్ల పన్నులను సకాలంలో ఆన్‌లైన్ చేయాలని పంచాయతీ కార్యదర్శులకు డిప్యూటీ ఎంపీడీఓ సత్యనారాయణ ఆదేశించారు. దార్లపూడి, గోకులపాడులో శుక్రవారం ఆయన పర్యవేక్షించారు. ఇళ్ల పన్నుల వసూళ్లను పర్యవేక్షించారు. ఆన్‌లైన్‌లో మాత్రమే చెల్లించాలన్నారు.

శునకాల సమస్య అధికారులకు పట్టదా?

అనకాపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: కుక్కకాటుకు ఎంత మంది ప్రాణాలు కోల్పోతున్నా అధికారులు తమకు పట్టనట్లు వ్యవహరించడం సరికాదని ప్రజా సంఘాల నాయకులు పేర్కొన్నారు. పట్టణంలో శుక్రవారం ప్రజా సంఘాల వేదిక జిల్లా అధ్యక్షుడు బొట్టా చిన్ని యాదవ్ అధ్యర్యంలో సమావేశం నిర్వహించారు.

ప్రజాదర్బార్‌లో ఫిర్యాదుల వెల్లువ

ఎలమంచిలి, న్యూస్‌టుడే: ఎలమంచిలి తెదేపా కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజాదర్బార్‌కు వినతులు వెల్లువెత్తాయి. పార్టీ కార్యాలయంలో మాజీ ఎంపీ పప్పల చలపతిరావుకు ఎలమంచిలిలో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని రెవెన్యూ డివిజన్ పోరాట సమితిని నాయకులు మళ్ల కొండబాబు ఉద్యమకారులతో కలిసి వినతిపత్రం అందించారు. కాలువల, దోమల బెడద, వీధి కుక్కల సమస్యలపై పలువురు వినతులు అందించారు. నాయకులు గొర్లె నానాజీ, కరణం రవికుమార్, ముప్పిన కృపారావు, నాగేశ్వరరావు, సుబ్బయ్యనాయుడు తదితరులు పాల్గొన్నారు.

వినతిపత్రం అందిస్తున్న కొండబాబు

రోజంతా నిలిచిన విద్యుత్తు సరఫరా

ఎలమంచిలి, న్యూస్‌టుడే: మున్సిపాలిటీ పరిధిలో శుక్రవారం ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు విద్యుత్తు సరఫరా నిలిచి పోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నిర్వహణ పేరుతో నెలలో పది రోజులు ఇలా విద్యుత్తు సరఫరా నిలిపివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాపారులు నష్టపోయారు.

16 నుంచి ధనుర్మాసోత్సవాలు

చోడవరం పట్టణం, న్యూస్‌టుడే: స్థానిక ఆపదహార వేంకటేశ్వరుని దేవాలయంలో ఈ నెల 16తేదీ నుంచి ధనుర్మాసోత్సవాలు ప్రారంభం కానున్నాయని ఉత్సవ కమిటీ ఛైర్మన్ విజయ్ మూర్తి శంకర్ శుక్రవారం తెలిపారు. ఎమ్మెల్యే రాజు వీటిని ప్రారంభిస్తారన్నారు.

ఉపాధ్యాయుల సమస్యలపై రాజీలేని పోరాటం

పాయకరావుపేట, న్యూస్‌టుడే: ఉపాధ్యాయుల సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తున్నామని పీఆర్‌టీయూ మండల శాఖ అధ్యక్షుడు ఆడపా ప్రకాష్ పేర్కొన్నారు. పేటలో శుక్రవారం సంఘ సభ్యత్వ నమోదు చేపట్టారు. నూతనంగా విధుల్లోకి చేరిన ఉపాధ్యాయులను సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీర్ఘకాలికంగా పరిష్కారం కాని సమస్యలపై ఉద్యమం చేస్తున్నామని తెలిపారు. విద్యారంగంలో వస్తున్న మార్పులపైనా అవగాహన కల్పిస్తున్నామని వివరించారు. ఐక్యమత్యంతో హక్కులు సాధించుకోవాలని చెప్పారు. పీఆర్‌టీయూ ప్రధాన కార్యదర్శి హరికృష్ణ, సమన్వయకర్త వీరభద్రరావు, కోశాధికారి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

సభ్యత్వ నమోదు రసీదు అందిస్తున్న పీఆర్‌టీయూ నాయకులు

పాఠశాలలకు క్రీడా సామగ్రి

కొత్తూరు (అనకాపల్లి), న్యూస్‌టుడే: అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన క్రీడా పరికరాలను అందజేస్తున్నామని జిల్లా ఉప విద్యాశాఖాధికారి పొన్నాడ అప్పారావు తెలిపారు. అనకాపల్లి మండలం, పట్టణం, సముదాయ సమావేశాల ప్రధానోపాధ్యాయులకు వీటిని అందజేశారు. హెచ్ఎంలు బ్రహ్మాజీ, సూర్యనారాయణ, శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.

అందుబాటులో వైద్య సేవలు

ఎలమంచిలి గ్రామీణం, న్యూస్‌టుడే: ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ సేవలు అందించడానికి వైద్యులు కృషి చేయాలని ఎంపీపీ రాజాన శేషు పేర్కొన్నారు. ఎంపీపీగా బాధ్యతలు చేపట్టాక తొలిసారిగా రేగుపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ వైద్యులతో రోగులకు అందుతున్న సేవలు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయుర్వేద ఔషధాలు నిల్వ చేయడానికి, ఆశా కార్యకర్తల సమావేశానికి అదనపు భవనాలు అవసరమని వైద్యులు తెలిపారు. ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న వైద్య, ఇతర సిబ్బంది పోస్టుల భర్తీ సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. కూటమి నాయకులు అన్నం బాబ్జీ, శానా నానాజీ, సోమునాయుడు, అనసర్తి రాజు పాల్గొన్నారు.

రేగుపాలెం ఆసుపత్రిలో వైద్యులతో మాట్లాడుతున్న ఎంపీపీ శేషు

నియోజకవర్గ అభివృద్ధిపై మంత్రి అనిత ప్రత్యేక శ్రద్ధ

నక్కపల్లి, న్యూస్‌టుడే: 'పేట' నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు హోంమంత్రి వంగలపూడి అనిత ప్రత్యేక శ్రద్ధ పెట్టారని తెదేపా నియోజకవర్గ కన్వీనర్ కొప్పిశెట్టి వెంకటేష్ అన్నారు. నాలుగు మండలాలకు చెందిన 27 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంత్రి అనిత మంజూరు చేయించిన రూ. 25 లక్షల నగదు చెక్కులను సారిపల్లిపాలెంలో క్యాంపు కార్యాలయం వద్ద పంపిణీ చేసే కార్యక్రమాన్ని శుక్రవారం నాయకులు నిర్వహించారు. దీనిలో భాగంగా గింజాల లక్ష్మణరావు, పెదిరెడ్డి చిట్టిబాబు, కురందాసు నూకరాజు, చించలపు పద్దు తదితరులతో కలిసి వెంకటేష్ మాట్లాడారు. ఇప్పటికే ఏడాది కాలంలో అనేక మందికి లక్షల రూపాయలను సహాయ నిధి కింద మంత్రి మంజూరు చేయించారన్నారు. ఈ కార్యక్రమంలో రమాకుమారి, గోసల చినతాతారావు, యాళ్ల వరహాలు, దార్ల కృష్ణ, వైబోయిన రమణ, పాతిమున్నీసా, కాశీవిశ్వనాథం, ఎరిపల్లి అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.

బాధితులకు చెక్కులు అందిస్తున్న తెదేపా నాయకులు

బాల్య వివాహాలు నేరం

ఎలమంచిలి, కశింకోట, న్యూస్‌టుడే: బాల్య వివాహాలు చేయడం నేరమని, ఎక్కడైనా జరిగితే తమకు సమాచారం ఇవ్వాలని పీఠ ఇందిరాదేవి కోరారు. ఎలమంచిలి జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో శుక్రవారం ఆమె విద్యార్థులతో సమావేశం నిర్వహించారు. ఐసీడీఎస్ అధికారులు రమ్య, హెచ్ఎం సునీత, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కశింకోట మండలం తాళ్లపాలెం జడ్పీ పాఠశాలలో నిర్వహించిన అవగాహనా కార్యక్రమంలో ఏసీడీపీవో శశికళ మాట్లాడారు. బాల్య వివాహాల వలన వచ్చే అనర్థాలను వివరించారు.

అచ్యుతాపురం, పాయరావుపేట : అచ్యుతాపురం, జడ్పీ, పాయకరావుపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో బాల్య వివాహాల నియంత్రణపై అవగాహన సదస్సు, ర్యాలీ నిర్వహించారు. విద్యార్థినులతో ప్రతిజ్ఞ చేయించారు. ప్రధానోపాధ్యాయురాలు పద్మావతి, ఐసీడీఎస్ మహిళ శిశు సంక్షేమ శాఖ సూపర్‌వైజర్ లలిత అవగాహన సదస్సు నిర్వహించారు.

పేటలో ప్రతిజ్ఞ చేస్తున్న విద్యార్థులు

అర్హులందరికీ టిడ్కో ఇళ్లు

వినతిపత్రాలు తీసుకుంటున్న పీలా

అనకాపల్లి, న్యూస్‌టుడే: త్వరలోనే అర్హత కలిగిన అందరికీ టిడ్కో ఇళ్లు అందిస్తామని మాజీ ఎమ్మెల్యే పీలా గోవిందసత్యనారాయణ తెలిపారు. పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన గ్రీవెన్స్ సెల్‌లో నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల ప్రజలు వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పింఛను, ఇంటి స్థలాలు మంజూరు చేస్తామన్నారు. తెదేపా హయాంలో సొంత గూడు లేని పేదలు టిడ్కో ఇళ్ల కోసం డీడీలు కట్టారని, వైకాపా ప్రభుత్వం వారికి మంజూరు చేయలేదన్నారు. ఇటువంటి వారందరికీ న్యాయం చేస్తామన్నారు. నాయకులు బొలిశెట్టి శ్రీనివాసరావు, బీఎస్ఎంకే జోగినాయుడు, చిదిరెడ్డి శ్రీనివాసరావు, కొణతాల రత్నకుమారి పాల్గొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా

అనకాపల్లి- 80085 74722 | ఎలమంచిలి- 80085 74726 | పాయకరావుపేట- 80085 74750

పాయకరావుపేట, న్యూస్‌టుడే: పాయకరావుపేటలోని కురుమెళ్ల లేఅవుట్‌లో వీధి కుళాయిలు ఏర్పాటు చేయాలి. నీటి కోసం ఇబ్బందులు పడుతున్నాం. **- రమేష్, స్థానికుడు** ✓: పైపులైన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశాం. దశలవారీగా అన్నిచోట్ల కుళాయిలు ఏర్పాటు చేస్తాం. **- కె.డేవిడ్, ఈవో**

అచ్యుతాపురం, న్యూస్‌టుడే మడుతూరు మీదుగా సెజ్‌కు వెళ్లేందుకు నిర్మించిన రోడ్డులో వీధిదీపాలు ఏర్పాటు చేస్తే రాత్రి సమయంలో రాకపోకలకు ఇబ్బందిలేకుండా ఉంటుంది. **- కామేశ్వరరావు, సెజ్ ఉద్యోగి,** ✓: ఏపీఐఐసీ అధికారులతో మాట్లాడి వీధి దీపాల ఏర్పాటుకు చర్యలు చేపడతాం. **- శ్రీనివాసరావు, విద్యుత్తు ఏఈ**

ఎలమంచిలి, న్యూస్‌టుడే ఎలమంచిలిలో వీధి కుక్కల సమస్య తీవ్రంగా ఉంది. బైకులపై వెళ్లేవారిని వెంబడించి గాయపరుస్తున్నాయి. **- ఎం.మధు ఎలమంచిలి,** ✓: వీధి కుక్కలకు శస్త్రచికిత్స చేయించి వీటి సంతతి పెరగకుండా చర్యలు తీసుకుంటాం. **- ప్రసాదరాజు, కమిషనర్**

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే అనకాపల్లి ఏఎంసీ కాలనీలోని వాంబే గృహాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. **- ప్రశాంతి, అనకాపల్లి** ✓: ఈ ప్రాంతాన్ని పరిశీలించాం. సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటాం. **- చక్రవర్తి, జోనల్ కమిషనర్**

10వ వార్షికోత్సవ శుభాకాంక్షలు

USHA PRIME
మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, పోలమాంబ గుడి ఎదురుగా, RTC కాంప్లెక్స్ దగ్గర, అనకాపల్లి

డా. C. అవినాష్ గారు
డా. A. మురళి గారు

Dr Elite DIAGNOSTICS
PUDIMADAKA ROAD, ANAKAPALLI

10వ వార్షికోత్సవ శుభాకాంక్షలు

USHA PRIME
మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్
పోలమాంబ గుడి ఎదురుగా, RTC కాంప్లెక్స్ దగ్గర, అనకాపల్లి

అనకాపల్లిలో ఉషా ప్రైమ్ హాస్పిటల్ ద్వారా సేవలందిస్తూ, అందరి మన్ననలు అందుకుంటున్న హాస్పిటల్ మేనేజ్‌మెంట్ వార్కి మరియు గౌరవ డాక్టర్లకు, హాస్పిటల్ సిబ్బందికి వార్షికోత్సవ శుభాకాంక్షలు.

డా. C. అవినాష్ గారు
డా. A. మురళి గారు

శ్రీ వెంకటేశ్వర స్కూల్ ఆఫ్ నర్సింగ్
కరస్పాండెంట్: P. అచ్చియ్యనాయుడు, అనకాపల్లి

ప్రథమ వర్ధంతి

కీ॥శే॥ శ్రీమతి పొలిమేర వరలక్ష్మి గారు
మరణం: 05-02-2025

మాతృమూర్తిగా మాకు ఈ లోకాన్ని పరిచయం చేసి, నీ పరిపూర్ణమైన జీవితాన్ని మాకు అందించావు. నీవు జీవితకాలం చేసిన పుణ్యఫలాలు మాకు శ్రీరామరక్ష. నీవు మానుండి భౌతికంగా దూరమై ఒక సంవత్సరం గడిచినా... నీ మధుర స్మృతులు చిరకాలం మా మదిలోనే ఉంటాయి. మీ క్రమశిక్షణ, సమయపాలన, ఉన్నత ఆలోచనలు మాకు ఎప్పుడూ స్ఫూర్తిదాయకం.. ఆదర్శనీయం. నీవు ఏ లోకంలో ఉన్నా... నీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని సదా ఆ శివుడిని ప్రార్థిస్తూ...

భర్త: పొలిమేర సూరిజగ్గారావు
కుమారులు: బాలాజీ ప్రసాద్, పి.ఆర్.వి. గణేష్, మహేష్
కుమార్తె: శ్రీమతి ఎస్. హైమావాణి
మరియు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు

ప్రథమ వర్ధంతి కార్యక్రమం: తేది. 13-12-2025 శనివారం
అనకాపల్లి, లక్ష్మీనారాయణనగర్, కోట్ని వీధి దగ్గర మా స్వగృహము నందు (వరలక్ష్మి భవన్) జరుపబడును.

గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా విభాగాల్లోనూ సంస్కరణలు

- సమీక్షలో ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్

గ్రామీణాభివృద్ధి, ఆర్‌డబ్ల్యూఎస్ శాఖ అధికారులతో చర్చిస్తున్న పవన్ కల్యాణ్

ఈనాడు, అమరావతి: పంచాయతీరాజ్‌శాఖ తరహాలో గ్రామీణాభివృద్ధి, గ్రామీణ తాగునీటి సరఫరా విభాగాల్లోనూ సంస్కరణలు చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ నిర్ణయించారు. క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పరిపాలన ప్రక్రియలో సంస్కరణలు అవసరమని ఆయన అన్నారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్‌శాఖ, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ తాగునీటి సరఫరా విభాగాల అధికారులు, ఇంజినీర్లతో ఉప ముఖ్యమంత్రి శుక్రవారం సమావేశమయ్యారు. రెండు విభాగాల్లో ఉద్యోగుల ప్యాట్రన్, క్షేత్ర స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు ఉన్న హోదాలు తదితర అంశాలపై ఆయన చర్చించారు. 'గ్రామీణాభివృద్ధి విభాగం ద్వారా అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన పనులు వేగవంతం కావాలి. అభివృద్ధిపై ప్రజల్లో సంతృప్తి స్థాయి పెంచే విధంగా మార్పులు, చేర్పులు చేయాలి. స్వచ్ఛ రథం, మ్యాజిక్ డ్రైన్ వంటి కొత్త ఆలోచనలతో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి. ఉద్యోగులకు ప్రోత్సాహకరమైన భరోసా కల్పించే పరిస్థితి తీసుకురావాలి. ప్రజలకు మెరుగైన రోడ్లు, స్వచ్ఛమైన నీరు అందించాలి. జలజీవన్ మిషన్ పనులపై నిరంతర పర్యవేక్షణ ఉండేలా సాంకేతిక పరంగా శాఖలో మార్పులు అవసరం. ఇప్పటికే ఉన్న నీటి సరఫరా పథకాల అమలు సమర్థంగా సాగాలి. నీటి నాణ్యత ప్రమాణాల పరీక్షలు సక్రమంగా చేపట్టాలి' అని పవన్‌కల్యాణ్ ఆదేశించారు.

సంస్కరణలపై నివేదికలివ్వండి

'ఉపాధి హామీ పథకంతో శ్రామికులతోపాటు ప్రజల్లో సానుకూలత పెంచే బాధ్యత ప్రతి ఉద్యోగిపై ఉంది. గ్రామ సభల్లో తీర్మానాల మేరకు చేస్తున్న పనులపై ఎప్పటికప్పుడు సమీక్షలు చేపట్టాలి. చేపట్టే సంస్కరణలు అంతిమంగా ప్రజలకు మేలు కలిగేలా ఉండాలి. గ్రామీణాభివృద్ధి, గ్రామీణ తాగునీటి సరఫరా విభాగాల్లో చేపట్టాల్సిన సంస్కరణలు, ఉత్తమ విధానాలపై నివేదిక ఇవ్వాలి' అని ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ కృష్ణ తేజ, మంత్రి ఓఎస్డీ వెంకటకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

విమాన ఛార్జీలపై పరిమితులు విధించే అధికారం ప్రభుత్వానికి ఉంది

అదే ఏకైక పరిష్కారం కాదు: కె.రామ్మోహన్ నాయుడు

లోక్‌సభలో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి కె.రామ్మోహన్‌నాయుడు

దిల్లీ: అసాధారణ పరిస్థితుల్లో విమాన ఛార్జీలపై పరిమితులు విధించే అధికారం ప్రభుత్వానికి ఉందని, అయితే అదే ఏకైక పరిష్కారం కాదని పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. లోక్‌సభలో 'విమాన ఛార్జీల నియంత్రణకు తగిన చర్యలు' అనే అంశంపై ప్రైవేట్ సభ్యుడు ప్రవేశపెట్టిన తీర్మానంపై శుక్రవారం ఆయన మాట్లాడుతూ, దేశంలో విమానాలు తగినంత సంఖ్యలో లేవని, వీటిని దేశీయంగా తయారుచేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. మిగతా దేశాలతో పోలిస్తే.. భారత్‌లోనే విమాన ఛార్జీలు తక్కువగా ఉన్నాయన్న మంత్రి. . పౌర విమానయాన రంగం అభివృద్ధి చెందాలంటే నియంత్రణలు ఉండకూడదని, అప్పుడే మరిన్ని సంస్థలు మార్కెట్లోకి ప్రవేశిస్తాయని చెప్పారు. ప్రభుత్వ అధీనంలోని అలెయన్స్ ఎయిర్.. స్థిర విమాన ఛార్జీల విధానాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకొచ్చిందని, ఆ పథకం ప్రయాణికులకు ఏ విధంగా లబ్ధి చేకూర్చనుందో పరిశీలిస్తామని.. ఫీడ్‌బ్యాక్ కూడా తీసుకొని ప్రయివేట్ ఎయిర్‌లైన్స్‌లకు కూడా అలాంటి పథకాన్ని అమలు చేయాలా లేదా అనే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు. భారత విమానయాన సంస్థలు దాదాపు 1700 విమానాలకు ఆర్డర్లు పెట్టాయని, అంతర్జాతీయ సరఫరా గొలుసులో సమస్యల కారణంగా, వాటి అందజేత ఆలస్యమవుతోందని అన్నారు. వీటి కోసం నిరీక్షించకుండా, మేడిన్ ఇండియా విమానాలు తయారు చేయాలన్నది తమ ప్రభుత్వ సంకల్పమని తెలిపారు. ఇందు కోసం ఇప్పటికే హెచ్ఏఎల్.. రష్యా సంస్థతో ఒప్పందం కుదుర్చుకుందని వెల్లడించారు.

పండ్లు, చేపల ఉత్పత్తిలో రాష్ట్రం టాప్

- పండ్ల తోటల సాగులో టాప్ 2 మనమే
- 2024-25 ఆర్‌బీఐ గణాంకాల విడుదల



ఈనాడు, అమరావతి: దేశం మొత్తమ్మీద పండ్ల ఉత్పత్తిలో మన రాష్ట్రం మొదటిస్థానం దక్కించుకుంది. పండ్లతోటల సాగులో రెండో స్థానంలో నిలిచింది. రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా 2024-25 ఆర్థిక సంవత్సరం గణాంకాలు విడుదల చేసింది. దేశం మొత్తమ్మీద వివిధ అంశాల్లో ఏ రాష్ట్రం ఏ స్థానంలో ఉందో పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 1.93 కోట్ల టన్నుల పండ్లు ఉత్పత్తి చేస్తూ దేశంలోనే ప్రథమస్థానాన్ని దక్కించుకుంది. తర్వాత మహారాష్ట్ర 1.68 కోట్ల టన్నుల ఉత్పత్తితో రెండోస్థానంలో ఉంది. మధ్యప్రదేశ్ 1.02 కోట్ల టన్నుల ఉత్పత్తితో మూడోస్థానంలో ఉంది.

8.07లక్షల హెక్టార్లలో పండ్లతోటలు సాగు చేస్తూ దేశంలో రెండోస్థానంలో ఏపీ ఉండగా 8.96 లక్షల హెక్టార్లలో సాగు చేస్తూ మహారాష్ట్ర మొదటిస్థానంలో ఉంది.

చేపల ఉత్పత్తిలోనూ టాప్

చేపల ఉత్పత్తిలో దేశంలోనే మొదటి స్థానంలో ఏపీ నిలిచింది. రాష్ట్రంలో 51.58 లక్షల టన్నుల చేపల ఉత్పత్తి సాధిస్తున్నాం. ఆ తర్వాత పశ్చిమబెంగాల్ 22 లక్షల టన్నులతో రెండోస్థానంలో, ఉత్తర్‌ప్రదేశ్ 11.60 లక్షల టన్నులతో మూడోస్థానంలో ఉన్నాయి.

రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.15.93 లక్షల కోట్లు

ప్రస్తుత ధరల వద్ద రాష్ట్ర స్థూల ఉత్పత్తి 2024-25లో రూ.15.93 లక్షల కోట్లుగా రిజర్వ్ బ్యాంకు పేర్కొంది. స్థిరధరల వద్ద రూ.8.65 లక్షల కోట్లుగా తేల్చింది. సగటున రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.2,66,240 (ప్రస్తుత ధరల్లో), రూ.1,41,609 (స్థిర ధరల వద్ద)గా పేర్కొంది.

- సగటు రాష్ట్ర నికర ఉత్పత్తి ప్రస్తుత ధరల వద్ద రూ.14.22 లక్షల కోట్లు కాగా స్థిర ధరల వద్ద రూ.7.56 లక్షల కోట్లు
- బియ్యం ఉత్పత్తి 81.59 లక్షల టన్నులు
- ఆహారధాన్యాల ఉత్పత్తి రాష్ట్రం మొత్తమ్మీద 1.17 కోట్ల టన్నులు
- రాష్ట్రవ్యాప్తంగా వరిసాగు 20.77 లక్షల హెక్టార్లు
- సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో 74 మార్కులతో ఆంధ్రప్రదేశ్ పదో స్థానంలో ఉంది. తెలంగాణ కూడా ఇదే స్థానంలో నిలిచింది.

సగటు జీవన కాలం 70 ఏళ్లు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సగటు జీవనకాలం 70 ఏళ్లు. పురుషులు 68 ఏళ్లు జీవిస్తుండగా, మహిళలు ఐదేళ్లు ఎక్కువగా 73 ఏళ్లు జీవిస్తున్నారు. జాతీయ సగటు కూడా 70 ఏళ్లతో తెలుగు రాష్ట్రాలు సమంగా ఉన్నాయి. అత్యధిక జీవితకాలం ఉన్న జాబితాలో తెలుగు రాష్ట్రాలది 9వ స్థానం.

డిజిటలైజేషన్‌కు ఉద్యోగ సంఘాల ఆమోదం

- పింఛను ప్రయోజనాలు, జీపీఎఫ్ సేవలు మరింత పారదర్శకం
- నూతన విధానంపై ఉద్యోగ సంఘాల నేతలకు వివరించిన అధికారులు

సచివాలయంలో ఆర్థిక శాఖ నిర్వహించిన సమావేశానికి హాజరైన ఉద్యోగ సంఘాల నేతలు

ఈనాడు, అమరావతి: ఉద్యోగుల పదవీ విరమణ ప్రయోజనాలు, జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (జీపీఎఫ్) అందించేందుకు ప్రభుత్వం తీసుకొస్తున్న డిజిటలైజేషన్ విధానాన్ని ఉద్యోగ సంఘాలు ఆహ్వానించాయి. లోపాలకు తావు లేకుండా పకడ్బందీగా దీన్ని రూపొందించాలని ఆయా సంఘాల నాయకులు కోరారు. పెన్షనర్ యాన్యువల్ వెరిఫికేషన్ ప్రక్రియను సైతం మొబైల్‌తో చేసుకునే సదుపాయం కల్పించడంపై సంతోషం వ్యక్తం చేశారు. పదవీ విరమణ ప్రయోజనాల ప్రాసెసింగ్ సిస్టమ్ (ఆర్‌బీపీఎస్), జీపీఎఫ్ డిజిటలైజేషన్‌పై ఆర్థిక శాఖ శుక్రవారం సచివాలయంలో ఉద్యోగ సంఘాల నాయకులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించింది. వారి నుంచి అభిప్రాయాలు, సూచనలు స్వీకరించింది. ఈ విధానానికి ఉద్యోగ సంఘాల నేతలు ఆమోదం తెలిపారు. కొత్త విధానాన్ని ఆర్థిక శాఖ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఉద్యోగులకు సంబంధించిన అన్ని అంశాలను ఒకే ప్లాట్‌ఫాంపై తీసుకొచ్చి సరళీకృతం చేస్తున్నామని వెల్లడించారు. ఉద్యోగి ఒకసారి కార్యాలయంలో కామన్ అప్లికేషన్ ఫారం నింపితే మొత్తం ఎకౌంటెంట్ జనరల్ కార్యాలయం వరకు ప్రాసెస్‌లోనే పూర్తయ్యేలా రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఈ విధానంలో దరఖాస్తును ట్రాక్ చేసుకునే సదుపాయాన్ని ఉద్యోగి మొబైల్‌కి ఇస్తామన్నారు. పెన్షన్ ప్రతిపాదనల్లో ఏదైనా జాప్యమైతే వాటిపై ఫిర్యాదు చేయడానికి నిధి పోర్టల్‌లోనే ఫిర్యాదు సేకరణ విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రస్తుత మాన్యువల్ విధానంలో ఉన్న జాప్యాన్ని, మంజూరులో ఉన్న ఇబ్బందుల్ని, ఆథరైజేషన్, చెల్లింపుల్లో తలెత్తుతున్న సమస్యలను అధిగమించేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందని వివరించారు.

దరఖాస్తు సరళతరం

– విద్యాసాగర్, ఛైర్మన్, ఏపీ ఐకాస

ఆర్థిక శాఖ తీసుకొస్తున్న విధానాన్ని ఆహ్వానిస్తున్నాం. పెన్షన్ ఆర్డర్ నేరుగా అధికారికి పంపించేలా ఉండాలి. పెన్షనర్ ఏ కార్యాలయానికీ వెళ్లే అవకాశం లేకుండా రూపకల్పన చేయాలి. జీఓ-100 ద్వారా పెన్షన్ చెల్లింపులు సరళతరం చేస్తూ ఇచ్చిన నిబంధనలను ఈ విధానంలోనూ చేర్చాలి. పెన్షనర్లకు ఆరోగ్యసేవా నిర్ధారణ పరిశీలన సైతం మొబైల్ ద్వారా చేపట్టేలా సదుపాయం ఉండటం సంతోషకరం.

ఉద్యోగి ఫ్రెండ్లీ ప్రభుత్వం

– బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఛైర్మన్, ఏపీ ఐకాస అమరావతి

ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వమని నిరూపించుకునే విషయంలో భాగంగా ముందుగా ఈ విధానాన్ని తెచ్చారు. ఇందుకు సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు. లక్షలాది మంది పెన్షనర్లు, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఇంత త్వరగా చొరవ చూపడం అభినందనీయం.

వెసులుబాటు కల్పించాలి

– హృదయరాజు, అధ్యక్షుడు, ఏపీటీఎఫ్

డిజిటలైజేషన్‌లో పెన్షన్ ప్రతిపాదనలను రెండేళ్ల ముందు కాకుండా ఉద్యోగి చివరి ఇంక్రిమెంట్ పొందిన తర్వాత గానీ, సంవత్సరం ముందుగానీ ప్రతిపాదనలు పంపే అవకాశం కల్పించాలి. సర్వీసు రిజిస్టర్ల నిర్వహణ పకడ్బందీగా ఉండేటట్లు డీడీఓలకు సూచనలు చేయాలి.

ఆకట్టుకునేలా అరటినార సంచులు!

విజయవాడ నగరంలో ఏపీ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ఎక్స్‌పో-2025లో ఏపీ హ్యాండ్‌క్రాఫ్ట్స్ ఏర్పాటు చేసిన లేపాక్షి స్టాల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ప్రదర్శనలో ఈ స్టాళ్లను విభిన్నంగా రూపొందించారు. అరటినార, గుర్రపు డెక్కతో తయారు చేసిన బ్యాగులు, బుట్టలు, ఇతరత్రా వస్తువులను తాళ్లు సాయంతో వేలాడదీసి ప్రదర్శనకు ఉంచారు. రాష్ట్రంలో ఎక్కడ ఏ హస్తకళ ఉందో తెలిపేలా మ్యాప్‌ను రూపొందించారు. ఆయా హస్తకళలపై ఎంతమంది కళాకారులు ఆధారపడుతున్నారో సైతం చెప్పారు. కళంకారి, కొండపల్లి బొమ్మలు, బొబ్బిలి వీణ, తోలుబొమ్మలు సహా 15 ప్రాంతాల్లో రూపొందించే హస్తకళల వివరాలను పొందుపరిచారు.

– ఈనాడు, అమరావతి

శతశాతం ఉత్తీర్ణతకు కృషి చేయండి

కోటవురట్ల, న్యూస్‌టుడే: పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో శత శాతం ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులందరూ కృషి చేయాలని జిల్లా పరీక్షల నిర్వహణాధికారి శ్రీధర్ రెడ్డి ఆదేశించారు. కోటవురట్లలో శుక్రవారం పీఎంశ్రీ ఉన్నత పాఠశాలను సందర్శించారు. పదో తరగతి విద్యార్థుల తరగతి గదులకు వెళ్లి, పలు పాఠ్యాంశాల్లో వారిని ప్రశ్నలు అడిగారు. వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి, ఉత్తీర్ణులయ్యేలా చర్యలు తీసుకోవాలని ప్రధానోపాధ్యాయులు సుకుమార్‌కు సూచించారు. ఈ ఏడాది 20,760 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారని, వారి కోసం 107 కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు.

కోటవురట్లలో విద్యార్థులకు సూచనలు చేస్తున్న శ్రీధర్‌రెడ్డి

ఇంటర్‌లో నూరుశాతం ఉత్తీర్ణత సాధించాలి

ఎలమంచిలి, న్యూస్‌టుడే: ఇంటర్‌లో విద్యార్థులు నూరు శాతం ఉత్తీర్ణత సాధించాలని డీఐఈవో మద్దిలి వినోద్‌బాబు కోరారు. శుక్రవారం ఆయన ఎలమంచిలి ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చేరుకుని విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులు జీవశాస్త్రంపై మరింత అవగాహన ఉండాలన్నారు. మంచి మార్కులు సాధించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఇష్టపడి చదివితే ఏదీ కష్టం కాదన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్, అధ్యాపకులు పాల్గొన్నారు.

ఫార్మాలో ప్రమాదాల నివారణకు చర్యలు: ఎస్పీ

పరవాడ, న్యూస్‌టుడే: పరవాడ జేఎన్ ఫార్మాసిటీలోని మ్యూచువల్లీ ఎయిడెడ్ సొసైటీ ఫర్ రిస్క్ మిటిగేషన్ (ఎంఏఎస్ఆర్ఎం) భవనం వద్ద శుక్రవారం జవహర్‌లాల్‌నెహ్రూ ఫార్మాసిటీ మ్యాన్‌ఫ్యాక్చరింగ్ అసోసియేషన్ (జేఎన్‌పీసీఎంఏ) ఆధ్వర్యంలో అధునాతన సాఫ్ట్‌వేర్‌తో కూడిన జోనల్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్‌సిన్హా దీన్ని ప్రారంభించి ప్రసంగించారు. ఫార్మాసంస్థల్లో ప్రమాదాలు జరిగిన సమయంలో అన్ని శాఖలకు చెందిన అత్యవసర సేవలను వేగవంతంగా పొందడానికి, ప్రమాదాల తీవ్రతను సమన్వయంతో త్వరితగతిన అదుపులోకి తేవడానికి దీన్ని ఏర్పాటు చేశామన్నారు.

- ఫార్మా సంస్థల్లో జరిగిన ప్రమాద సమాచారాన్ని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి అన్ని విభాగాల అధికారులకు సత్వరమే చేరవేయడానికి ఫైర్‌స్టేషన్, పోలీసు, అంబులెన్స్, ఆసుపత్రి, క్రేన్ తదితర విభాగాలకు చెందిన 35 వాహనాలకు జీపీఎస్ పరికరాలను అనుసంధానం చేసినట్లు ఎస్పీ పేర్కొన్నారు. త్వరలో అచ్యుతాపురం, రాంబిల్లి పారిశ్రామిక క్లస్టర్‌లోనూ దీన్ని ఏర్పాటు చేస్తామని ఎస్పీ చెప్పారు.
- అనంతరం ఫార్మాసిటీలో పెట్రోలింగ్ నిమిత్తం రూ.10.60 లక్షలతో సమకూర్చిన వాహనాన్ని ఫార్మా ప్రతినిధులంతా కలిసి ఎస్పీకి అందజేశారు. ఫార్మా ప్రమాదాల నియంత్రణలో పాల్గొనే పోలీసులకు రూ.5లక్షల విలువ గల భద్రతా పరికరాలను కూడా అందజేశారు. ఈ సందర్భంగా ఫార్మాలో ప్రమాదాలు జరిగిన ప్రదేశానికి(లొకేషన్)కి రెస్క్యూ టీమ్ వాహనాలు వెంటనే ఎలా చేరుకోవాలనే విషయమై స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్‌వోపీ) క్యూఆర్ కోడ్‌ను డిజైన్ చేసి ప్రారంభించారు. అనంతరం అత్యవసర సేవల నిమిత్తం ఏర్పాటు చేసిన మాక్‌డ్రిల్ ఆకట్టుకుంది. తర్వాత ఎంఏఎస్ఆర్ఎం భవనానికి ఏర్పాటు చేసిన లిఫ్ట్‌ను ఎస్పీ ప్రారంభించారు.
- ఈ కార్యక్రమంలో డీఎస్పీ విష్ణుస్వరూప్, సీఐ మల్లికార్జునరావు, కర్మాగారాల జాయింట్ చీఫ్ ఇన్‌స్పెక్టర్ శివశంకర్‌రెడ్డి, బాయిలర్ ఇన్‌స్పెక్టర్ వీరభద్రరావు, రాంకీ ఎండీ లాల్ కృష్ణ, జేఎన్‌పీసీఎంఏ ప్రతినిధులు జెట్టి సుబ్బారావు, సూర్యప్రకాశరావు, శివరామ్‌ప్రసాదు, బోడేపూడి రామకృష్ణ, మురళీ శ్రీనివాస్, పాపాయిదొర, దేముడుబాబు, సూర్యదేవర అప్పారావు, సీఐలు, ఎస్సైలు, ఫార్మా ఎండీలు, జీఎంలు పాల్గొన్నారు.

జోనల్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ప్రారంభిస్తున్న ఎస్పీ తుహిన్‌సిన్హా

ఎనిమిదిన్నర తులాల బంగారం చోరీ

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: పింఛను పేరుతో ఎనిమిదిన్నర తులాల బంగారు వస్తువు చోరీ చేసిన ఘటన ఇది.. పట్టణ ఎస్సై గౌరి కథనం ప్రకారం.. అనకాపల్లి కర్ణాలవీధిలో ఉంటున్న వృద్ధురాలి బుదిరెడ్డి సత్యవతి (65) వద్దకు ఈనెల 10న ఓ వ్యక్తి అద్దె ఇంటి కోసం వచ్చాడు. తాను సచివాలయంలో పనిచేస్తున్నానని చెప్పాడు. పింఛను వస్తోందా? అని ఆరా తీశాడు. రావడం లేదని చెప్పడంతో పింఛను ఇప్పిస్తానని చెప్పి ఫొటో తీయడానికి సిద్ధమయ్యాడు. ఆ సమయంలో ఆమె మెడలోని ఎనిమిదిన్నర తులాల బంగారు వస్తువు ఉంది. ఇంత బంగారం ఉంటే పింఛన్ రాదని, నగ తీసి పక్కన పెట్టమన్నాడు. నమ్మిన వృద్ధురాలు నగ తీసి పక్కన పెట్టింది. తన చరవాణిలో ఫొటో తీసి సరిగా రాలేదని.. ముఖం కడుక్కొని వస్తే బాగా వస్తుందని నమ్మబలికాడు. ఆమె ఇంట్లోకి వెళ్లి తిరిగి వచ్చేసరికి దుండగుడు నగతో పరారయ్యాడు. లబోదిబోమంటూ ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శుక్రవారం తెలిపారు.

20న ఫిజియోథెరపీ ఉచిత వైద్యశిబిరం

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: అనకాపల్లిలోని ఎన్టీఆర్ ఆసుపత్రి వద్ద ఈనెల 20న ఫిజియోథెరపీ ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ హైమావతి, డీసీహెచ్ఎస్ డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ సూచనలతో ఫిజియోథెరపిస్ట్ ప్రియాంక పట్నాయక్ శిబిరాన్ని నిర్వహిస్తున్నామన్నారు. వైద్యంపై అవగాహన కల్పించడంతోపాటుగా అవసరమైన వారికి వైద్యసేవలు అందిస్తామన్నారు. సమావేశంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కృష్ణారావు, అభివృద్ధి కమిటీ సభ్యులు ఆళ్ల రామచంద్రరావు, తాడి శాంతికుమారి, గొర్లెశేఖర్ పాల్గొన్నారు.

వైభవంగా కాలభైరవ జయంతి

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: పట్టణంలోని సాధువుల గుడిలో శుక్రవారం కాలభైరవ జయంతి వేడుక జరిగింది. స్వామివారికి తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్ ప్రత్యేక పూజలు చేశారు.

ముగిసిన డ్వాక్రా మహిళల శిక్షణ

అచ్యుతాపురం, రాంబిల్లి, న్యూస్‌టుడే: విజన్ బిల్డింగ్‌పై డ్వాక్రా మహిళలకు అందిస్తున్న నాలుగు రోజుల శిక్షణ శుక్రవారంతో ముగిసింది. డ్వాక్రా సమాఖ్య అధ్యక్షురాలు ఎస్.శివలక్ష్మి మాట్లాడుతూ ప్రతి మహిళా అన్ని రంగాల్లోనూ రాణించాలన్నారు. నైపుణ్యాలను సాధించడానికి శిక్షణా కార్యక్రమాలను ఉపయోగించుకోవాలన్నారు. ఏపీఎం శ్రీనివాసరావు, సీసీలు పాల్గొన్నారు. రాంబిల్లిలో ఏపీఎం డి.పద్మ ఆధ్వర్యంలో 50 గ్రామైక్య సంఘాలకు చెందిన అధ్యక్ష, కార్యదర్శులకు శిక్షణ ఇచ్చారు.

విజయచిహ్నాన్ని చూపిస్తున్న డ్వాక్రా మహిళలు, వెలుగు ఉద్యోగులు

సైబర్ నేరాల నియంత్రణపై అవగాహన

కోటవురట్ల, న్యూస్‌టుడే: జల్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో, బాల్య వివాహాలు చేసుకోకూడదని, అలా చేస్తే జరిగే నష్టాలపై అవగాహన కల్పించారు. అలాగే సైబర్ నేరాల నియంత్రణపై అవగాహన కల్పించారు. అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలన్నారు. ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసమ్మూర్తి, ఉపాధ్యాయులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

క్రీడల్లో రాణించాలి

నెహ్రూచౌక్ (అనకాపల్లి), న్యూస్‌టుడే: క్రీడల్లో రాణిస్తే విద్యతో సమానంగా అవకాశాలు లభిస్తాయని జీవీఎంసీ జోనల్ కమిషనర్ చక్రవర్తి పేర్కొన్నారు. పట్టణంలో ఎన్టీఆర్ క్రీడా మైదానంలో శుక్రవారం జరిగిన హిమశేఖర్ విద్యాసంస్థల క్రీడాపోటీలు-2025 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యాసంస్థల అధ్యాపకులంతా ఘనంగా సత్కరించారు. ప్రిన్సిపల్ శ్రీధర్, కొయిలాడ రామ్మోహనరావు, రాజ్‌కుమార్, ధరణి పాల్గొన్నారు.

గాలికుంటు వ్యాధి నివారణకు టీకాలు

అచ్యుతాపురం, న్యూస్‌టుడే: గాలికుంటు వ్యాధి నివారణకు ముందస్తు టీకాలను పాడిరైతులు తప్పనిసరిగా వేయించాలని జిల్లా పశుసంవర్ధక శాఖాధికారి బి.రామ్మోహనరావు తెలిపారు. మండలంలోని తిమ్మరాజుపేటలో గాలికుంటు వ్యాధితో ఉన్న పశువులను ఆయన శుక్రవారం పరిశీలించారు. వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి 60 పశువులకు చికిత్స అందించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ప్రతి ఏడాది సెప్టెంబర్ నెలలో గాలికుంటు వ్యాధి నివారణకు టీకాలు వేస్తున్నా, రైతులకు అవగాహన లేక పశువులకు వేయించడంలేదన్నారు. రక్త నమూనాలు సేకరించాలని వైద్యులకు సూచించారు. సహాయ సంచాలకులు గణేష్, వైద్యులు జగదీష్, సర్పంచి భాగ్యలక్ష్మి, శివబాపునాయుడు, రైతు సంఘం అధ్యక్షులు కర్రి అప్పారావు, కర్రి నాగేశ్వరరావు, శరగడం జగ్గారావు, ఆడారి లక్ష్మణరావు, రామునాయుడు, అర్జున్ తదితరులు పాల్గొన్నారు.

పాడి రైతులతో మాట్లాడుతున్న జిల్లా పశు సంవర్ధకశాఖాధికారి రామ్మోహనరావు

రబీలో వరిసాగుకు వాడ్రాపల్లి దత్తత

మునగపాక, న్యూస్‌టుడే: రబీలో వాడ్రాపల్లి గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నామని బీసీటీ వ్యవసాయ శాస్త్రవేత్త శ్రీకాంత్ తెలిపారు. ఈ గ్రామంలో శుక్రవారం రైతులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ విత్తన ఎంపిక మొదలు నారుమడులు, నాట్లు, ఆధునిక పద్ధతులు తదితర అంశాలపై ఎప్పటికప్పుడు రైతులకు వివరిస్తామన్నారు. వ్యవసాయ సహాయకురాలు సింధూజ తదితరులు పాల్గొన్నారు.

కనీస వేతనాలు అమలు చేయాలి

వేతన చట్టం అమలుకు డిమాండ్

కొత్తూరు (అనకాపల్లి): జిల్లా, ఏరియా, సామాజిక ఆసుపత్రులు, ఇతర సంస్థల్లో విధులు నిర్వహిస్తున్న కార్మికులకు కనీస వేతన చట్టం అమలు చేయాలని మెడికల్ కాంట్రాక్ట్, ఎంప్లాయీస్, వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోన లక్ష్మణ డిమాండ్ చేశారు. అనకాపల్లిలోని ప్రధాన కూడళ్లు, ఆసుపత్రి వద్ద శుక్రవారం ధర్నాలు నిర్వహించారు. అధికారులకు వినతిపత్రాలను అందజేశారు. ప్రతినిధులు వడ్డాది పోలారావు, వడ్డాది అప్పలరాజు, నూకరాజు, ఎర్రంశెట్టి వెంకట లక్ష్మి, వరలక్ష్మి పాల్గొన్నారు.

విశాఖ- బెంగళూరు ప్రత్యేక రైలు

రైల్వేస్టేషన్, న్యూస్‌టుడే: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విశాఖ- ఎస్ఎంవీటీ బెంగళూర్ (08501/02) మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం కె.పవన్‌కుమార్ తెలిపారు. ★ ఈనెల 15న మధ్యాహ్నం 3.20 గంటలకు విశాఖలో బయలుదేరే రైలు, మర్నాడు మధ్యాహ్నం 12.45 గంటలకు బెంగళూర్‌కు చేరుతుంది. తిరుగు ప్రయాణంలో 16న మధ్యాహ్నం 3.50 గంటలకు ఎస్ఎంవీటీ బెంగళూర్‌లో బయలుదేరే రైలు, మర్నాడు మధ్యాహ్నం 1.30 గంటలకు విశాఖ చేరుతుంది. ★ ఈ నెల 16న బయలుదేరాల్సిన రంగపర నార్త్- సికింద్రాబాద్ (05829) ప్రత్యేక రైలు రద్దు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

కాన్వాయ్ వాహనం ఢీకొని సీఐకి స్వల్ప గాయాలు

విశాఖపట్నం, న్యూస్‌టుడే: వివిధ కంపెనీలకు శంకుస్థాపన చేసేందుకు మధురవాడ ఐటీ హిల్‌కు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు కోసం ఏర్పాటు చేసిన వెయిటింగ్ కాన్వాయ్‌లోని ఓ వాహనం ఢీకొని బందోబస్తు నిర్వహిస్తున్న కంచరపాలెం సీఐ కె.రవికుమార్‌కు స్వల్ప గాయాలయ్యాయి. కాన్వాయ్‌లోని ఇన్నోవా వాహనం అక్కడే విధులు నిర్వహిస్తున్న కె.రవికుమార్ పైకి దూసుకురావడంతో వెంటనే ఇతర సిబ్బంది సీఐను వెనక్కిలాగడంతో కాళ్లపై నుంచి టైరు వెళ్లింది. డ్రైవర్ అప్రమత్తతో పెద్ద ప్రమాదం తప్పిందని పోలీసులు తెలిపారు.

వసతుల మెరుగుకు నిధులు

కె.కోటపాడు, న్యూస్‌టుడే: జిల్లాలోని సాంఘిక సంక్షేమ శాఖ వసతిగృహాల్లో మరుగుదొడ్లను మెరుగుపరచేందుకు నిధులు మంజూరయ్యాయని జిల్లా సాధికారిత అధికారి రామానందం తెలిపారు. ఆయన శుక్రవారం కె.కోటపాడు, ఎ.కోడూరు వసతిగృహాలను పరిశీలించారు. ఒక్కో కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్‌కు (సీఎస్‌సీ) రూ. 3 లక్షలు మంజూరయ్యాయన్నారు. ఇంతవరకు 54 సీఎస్‌సీలను నిర్మించామన్నారు. 7 ఆర్వో ప్లాంట్లు మంజూరయ్యాయన్నారు. ఒక్కో ప్లాంట్‌కు రూ.50 వేల చొప్పున వెచ్చించనున్నట్లు చెప్పారు. ఎ.కోడూరు, కశింకోట సమీకృత వసతిగృహాలకు మూడేసి చొప్పున, అచ్యుతాపురం సమీకృత వసతిగృహానికి ఒకటి మంజూరు చేశామన్నారు. ఈయన వెంట జిల్లా సాంఘిక సంక్షేమశాఖాధికారి బొజ్జ ఈశ్వరరావు, రమణ, నాగలక్ష్మి పాల్గొన్నారు.

కె.కోటపాడు వసతిగృహంలో మరుగుదొడ్లను పరిశీలిస్తున్న రామానందం

మహిళా సంఘాలు బలోపేతం కావాలి

మునగపాక, న్యూస్‌టుడే: ప్రతి మహిళా లక్షాధికారి కావాలన్నదే ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి లక్ష్యమని డీఆర్‌డీఏ ఏపీడీ డైజీ అన్నారు. మునగపాక మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో శుక్రవారం మహిళా సమాఖ్య అధ్యక్షురాలు వసంతలక్ష్మి అధ్యక్షతన గ్రామసంఘాల సహాయకుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రతి స్వయం సహాయక సంఘానికి స్త్రీనిధి రుణాలు, బ్యాంకు లింకేజీ, ఎస్సీ, ఎస్టీలకు సున్నా వడ్డీకే రుణాలు అందజేసేందుకు ప్రభుత్వం ముందుకొస్తుందన్నారు. ఆయా రుణాలతో జీవనోపాధిని మెరుగుపర్చుకొని కుటుంబాలను చక్కదిద్దుకోవాలన్నారు. జిల్లా ప్రాజెక్టు మేనేజరు కుమారస్వామి, స్త్రీనిధి జనరల్ మేనేజరు సుధీర్ పాల్గొన్నారు.

గవిరెడ్డిపై కేసు కొట్టివేత

దేవరాపల్లి, న్యూస్‌టుడే: ఎన్నికల నియమావళిని అతిక్రమించారంటూ మాడుగుల మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడుపై 2019లో పోలీసులు నమోదు చేసిన కేసుని చోడవరం అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు శుక్రవారం కొట్టివేసింది.. పోలీసులు తగిన ఆధారాలను చూపించ లేకపోవడంతో ఈ కేసుని కొట్టివేస్తూ న్యాయమూర్తి బి.సూర్యకళ తీర్పు వెలువరించారని గవిరెడ్డి తరుపు న్యాయవాది చీపురుపల్లి సూర్యనారాయణ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారం కోసం 2019 మార్చి 27న లోకేశ్ దేవరాపల్లి వచ్చినప్పుడు రామానాయుడు ఎన్నికల నియమావళిని అతిక్రమించారంటూ కె.కోటపాడు ఎస్.ఐ. మల్లేశ్వరరావు కేసు నమోదు చేశారని న్యాయవాది తెలిపారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఛార్జ్‌షీటు ఫైలు చేసిన తరువాత కోర్టులో విచారణ జరిగిందన్నారు. తగిన సాక్ష్యాలు లేకపోవడంతో రామానాయుడుపై పోలీసులు పెట్టిన కేసును కోర్టు కొట్టేసిందన్నారు.

చోడవరం కోర్టు వద్ద న్యాయవాదులతో మాజీ ఎమ్మెల్యే రామానాయుడు

బస్సును ఢీకొట్టిన బైక్: ఒకరికి గాయాలు

నాతవరం, న్యూస్‌టుడే: యర్రవరం వద్ద శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మర్రిపాలెం గ్రామానికి చెందిన బొత్స రాముకు తీవ్ర గాయాలయ్యాయి. యర్రవరం కూడలి సమీపంలో బైక్.. ఆర్టీసీ బస్సును ఢీకొందని స్థానికులు తెలిపారు. వెంటనే ఎస్సై తారకేశ్వరావు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

(c) eenadu

తెరపై ఈనాడు

నర్సీపట్నం: శ్రీకన్య ఆడి1: అన్న గారు వస్తున్నారు, అమరకావ్యం, పైసావాలా, డ్రైవ్, ఆడి 2: ఆడి 3: అఖండ-2, ఆడి 4: అఖండ-2, మిస్త్రీరియస్, రాజా: అఖండ-2, బంగార్రాజు: మోగలి, చోడవరం: శ్రీసాయిలక్ష్మి: ఆంధ్రా కింగ్ తాలూకా, సాయిలక్ష్మి: పాంచ్ మినార్, పూర్ణా: అఖండ2

నర్సీపట్నం

• నర్సీపట్నం • చోడవరం • మాడుగుల

తాగునీటి సౌకర్యానికి నిధుల మంజూరు

కృష్ణదేవిపేట, న్యూస్‌టుడే: గొలుగొండ మండలం కృష్ణదేవిపేట అల్లూరి సీతారామరాజు నందనవనంలో తాగునీటి సౌకర్యం కల్పించేందుకు జిల్లా పరిషత్తు నిధులు మంజూరయ్యాయి. నందనవనంలో శుక్రవారం బోరు తవ్వించారు. కొంత కాలంగా ఇక్కడ నందనవనం సందర్శనకు వచ్చిన పర్యాటకులు తాగునీరు అందుబాటులో లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ విషయం స్థానిక కూటమి నాయకులు స్పీకర్ అయ్యన్నపాత్రుడు దృష్టికి తీసుకెళ్లడంతో జిల్లా పరిషత్తు నుండి నిధులు మంజూరుకు చర్యలు చేపట్టారు.

25 తులాల వెండి ఆభరణాలు బహూకరణ

చోడవరం, న్యూస్‌టుడే: రాయపురాజుపేట గ్రామంలోని దుర్గాలమ్మకు మాజీ సర్పంచి బొడ్డేడ అచ్చియ్యమ్మ కుటుంబ సభ్యులు 25 తులాల వెండి ఆభరణాలను బహూకరించారు. దుర్గాదేవి అమ్మవారికి కాసుల పేరుతో పాటు చెవి బుట్టలు అందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర కార్పొరేషన్ డైరెక్టర్ బొడ్డేడ గంగాధర్, సంధ్య, వెంకట గణేష్, భార్గవి దంపతులు వీటిని దుర్గాదేవికి సమర్పించారు.

దుర్గాదేవికి బహూకరించిన వెండి ఆభరణాలు

పంచాయతీలకు ఆదాయం సృష్టించాలి: అయ్యన్న

నర్సీపట్నం గ్రామీణం: నియోజకవర్గంలోని సంపద కేంద్రాలకు పూర్వ వైభవం తీసుకురావాలని సభాపతి అయ్యన్నపాత్రుడు సూచించారు. తన నివాసంలో శుక్రవారం అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో తడి, పొడి చెత్తలను వేర్వేరుగా సేకరించాలన్నారు. తడి చెత్త నుంచి వానపాముల ఎరువు తయారు చేసి రైతులకు తక్కువ ధరలకు అందజేయాలని, పొడి చెత్తలోని ప్లాస్టిక్, గాజు, ఇనుము తదితర వస్తువులను వేరుచేసి విక్రయించడం ద్వారా పంచాయతీలకు ఆదాయం సమకూర్చాలని డివిజనల్ అభివృద్ధి అధికారి నాగలక్ష్మిని ఆదేశించారు. ఆర్డీవో వి.వి.రమణ, డీఎల్‌పీవో మూర్తి, తహసీల్దార్ రామారావు, కమిషనర్ సురేంద్ర పాల్గొన్నారు.

అధికారులతో కలిసి ఆలయ పరిసరాలు పరిశీలిస్తున్న అయ్యన్న

నర్సీపట్నం అర్బన్, న్యూస్‌టుడే: నర్సీపట్నంలోని మరిడి మహాలక్ష్మి జాతరకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటి నుంచే ప్రారంభించాలని సభాపతి అయ్యన్నపాత్రుడు ఆదేశించారు. ఆలయ కమిటీ ప్రతినిధులు, అధికారులతో కలిసి శుక్రవారం సాయంత్రం అమ్మవారి ఆలయాన్ని పరిశీలించారు. జాతరకు ఎక్కువ ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఏటేటా ఒక టిన జాతర తేదీ నిర్ణయం అయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. ఆలయానికి రంగులు వేయడం, మరమ్మతు చేపట్టాలని సూచించారు. మార్కెట్ కమిటీ ఛైర్మన్ సయ్యపరాజు వెంకటరమణ, దుర్గామల్లేశ్వర, సూరంపేట ఆలయాల కమిటీ ఛైర్మన్లు నాగేంద్రరాజు, శ్రీనివాసరావు, వార్డు కౌన్సిలర్ ధనిమిరెడ్డి మధు, చెడేపే పట్టణ కమిటీ కార్యదర్శి లాలం మూర్తి తదితరులు పాల్గొన్నారు.

నాతవరం, న్యూస్‌టుడే: చెర్లోపాలెం నుంచి లక్ష్మీపురం గ్రామాన్ని వేరు చేసి ప్రత్యేక పంచాయతీగా ఏర్పాటు చేయాలని గ్రామ పెద్దలు సభాపతి అయ్యన్నపాత్రుడిని శుక్రవారం కలిసి విన్నవించారు. లక్ష్మీపురం, పార్వతీపురం, గోవిందపురం, సీతారామపురం గ్రామాలను కలుపుతూ ప్రత్యేక పంచాయతీ ఏర్పాటు చేసే అభివృద్ధికి అవకాశం ఉంటుందన్నారు. నానిబాబు, గోవింద్, బాబులునాయుడు, దేముడునాయుడు, రాజేష్ తదితరులు వినతి పత్రం ఇచ్చిన వారిలో ఉన్నారు.

వచ్చాయ్ కొత్త ఫోన్లు.. లేదిక దిగులు

అంగన్‌వాడీలకు తీరిన సమస్య

నర్సీపట్నం, న్యూస్‌టుడే: అంగన్‌వాడీ కార్యకర్తలకు కొత్త సెల్‌ఫోన్లు సరఫరా అయ్యాయి. వీటి కోసం వీరంతా గతంలో తీవ్ర స్థాయిలో ఆందోళనలు చేపట్టారు. కూటమి ప్రభుత్వం అత్యాధునిక 5జీ ఫోన్లను అందజేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఐసీడీఎస్ ప్రాజెక్టులకు ఇప్పటికే చేరాయి. పంపిణీ పూర్తికాగానే అంగన్‌వాడీ కార్యకర్తలు వీటితోనే కార్యకలాపాలు నిర్వహించనున్నారు.

★ వైకాపా ప్రభుత్వ హయాంలో ఇచ్చిన చరవాణితో నానా అవస్థలు పడ్డారు. ఒక్కో పనికి ఒక్కో యాప్‌తో భారం పెరిగి తరచూ ఫోన్లు మొరాయించేవి. పనిచేయని ఫోన్లు మాకొద్దంటూ ప్రాజెక్టు కార్యాలయాల వద్ద ఆందోళనలు చేపట్టారు. ఏకంగా 15 రోజుల పాటు విధులను బహిష్కరించి నిరసన కార్యక్రమాలను కొనసాగించారు. కూటమి సర్కారు స్పందించి అన్ని పనులకు ఒకే యాప్‌తో 5జీ ఫోన్లు అందజేస్తామని హామీ ఇవ్వడంతో వారంతా ఆందోళన విరమించి విధుల్లో కొనసాగారు.

★ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాజెక్టుల్లో అంగన్‌వాడీ కార్యకర్తలు, సూపర్‌వైజర్లు, బ్లాక్ సమన్వయకర్తలకు కొత్త సెల్‌ఫోన్లు అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ముందుగా సంబంధిత కార్యాలయాలకు ఫోన్లను పంపించింది. జిల్లాలోని తొమ్మిది ప్రాజెక్టుల్లో 2,450 మందికి అందజేయనున్నారు. నర్సీపట్నం కార్యాలయానికి 177 వచ్చాయని ఐసీడీఎస్ పీడీ సూర్యలక్ష్మి చెప్పారు.

నర్సయ్యపేట విద్యుత్తు ఉపకేంద్రం సిద్ధం

చోడవరం, న్యూస్‌టుడే: నర్సయ్యపేటలో రూ. ఆయుదు కోట్లతో నిర్మించిన విద్యుత్తు ఉపకేంద్రం పనులు పూర్తయ్యాయి. సరఫరా చేసేందుకు ట్రయల్ రన్ కూడా చేశారు. రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చేతుల మీదుగా అధికారికంగా ప్రారంభించేందుకు ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే విద్యుత్తు సరఫరా నిమిత్తం కండక్టర్ ఏర్పాటు చేశారు. ఈ ఉప కేంద్రం నుంచి చోడవరం పంచాయతీ, దామునాపల్లి, మైచర్లపాలెం, లక్ష్మీపురం, నర్సయ్యపేట, గాంధీగ్రామం, అంకుపాలెం, శ్రీరామపట్నం గ్రామాలకు విద్యుత్తు సరఫరా కానుంది. లక్ష్మీపురం రోడ్డు నుంచి విద్యుత్తు ఉప కేంద్రం వరకు పక్కా రోడ్డు నిర్మాణం చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. ఈ ఉపకేంద్రం వినియోగంలోకి వస్తే చోడవరం విద్యుత్తు కేంద్రం పై వత్తిడి తగ్గుతుంది. దీంతో చోడవరం పట్టణ వినియోగదారులకు నిరంతరం నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేసేందుకు మార్గం సుగమమైంది.

పనులు పూర్తి చేసుకున్న ఉప కేంద్రం

అ వీ ఇ వీ

నేడు మండల పరిషత్తు సమావేశం

నాతవరం, న్యూస్‌టుడే: మండల పరిషత్తు సర్వసభ్య సమావేశం శనివారం జరగనుంది. ఎంపీపీ లక్ష్మణమూర్తి అధ్యక్షతన ఉదయం 10 గంటలకు సమావేశం ప్రారంభమవుతుందని ఎంపీడీవో శ్రీనివాస్ చెప్పారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు, సర్పంచులు, ఆయా శాఖల అధికారులు హాజరుకావాలని కోరారు.

సీతయ్యపేట పాఠశాలలో భారతీయ భాషా ఉత్సవ్

బుచ్చెయ్యపేట, న్యూస్‌టుడే: సీతయ్యపేట జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం భారతీయ భాషా ఉత్సవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు సత్యనారాయణ మాట్లాడుతూ తమిళ ప్రముఖ కవి సుబ్రహ్మణ్య భారతి జయంతి సందర్భంగా ఈ ఉత్సవం నిర్వహించామని, సుబ్రహ్మణ్య భారతి అత్యంత ముఖ్యమైన సాహితీవేత్తలలో ఒకరని కొనియాడారు. విద్యార్థులందరూ భాషలో ప్రావీణ్యం కలిగి ఉండాలని సూచించారు. విద్యార్థులు వివిధ భాషలలో దేశభక్తి గీతాలను ఆలపించారు.

నవోదయ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి

మాకవరపాలెం: స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం నవోదయ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు తహసీల్దార్ వెంకట రమణ తెలిపారు. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆరో తరగతిలో చేరేందుకు ఉదయం 11.30 నుండి మధ్యాహ్నం 1.30 వరకు పరీక్ష జరుగుతుందన్నారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు.

వీధి కుక్కలకు టీకాలు

మాడుగుల గ్రామీణం: మాడుగులలో శుక్రవారం మధ్యాహ్నం నుంచి వీధి కుక్కలకు రేబిస్ వ్యాధి నిరోధక టీకాలు వేస్తున్నట్లు పశుసంవర్ధక ఏరియా సహాయ సంచాలకులు చిట్టినాయుడు తెలిపారు. పంచాయతీ అధికారులు, సర్పంచి సహకారంతో 18 కుక్కలకు టీకాలు వేశామన్నారు.

చౌడవాడలో కార్డుల పంపిణీ

కె.కోటపాడు, న్యూస్‌టుడే: చౌడువాడ ఉన్నత పాఠశాలలో ఆరు నుంచి పది తరగతులు చదువుతున్న 387 మంది విద్యార్థులకు ప్రభుత్వం సమకూర్చిన గుర్తింపు కార్డులను శుక్రవారం సర్పంచి దాడి ఎరుకునాయుడు పంపిణీ చేశారు. ప్రధానోపాధ్యాయుడు రాజు, ఛైర్మన్ పాతరపల్లి పరిదేశమ్మ తదితరులు పాల్గొన్నారు.

పేదలకు దుప్పట్ల పంపిణీ

రోలుగుంట, న్యూస్‌టుడే: బుచ్చెంపేటకు చెందిన వీరమహిళా మండల అధ్యక్షురాలు అనిమిరెడ్డి మహేశ్వరి సారథ్యంలో గ్రామంలోని పేదలకు ఉచితంగా దుప్పట్లు పంపిణీ చేశారు. పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి పీవీఎస్ఎన్ రాజు ఆదేశాలతో సామాజిక కార్యక్రమంలో భాగంగా సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నట్లు వీరమహిళా అధ్యక్షురాలు మహేశ్వరి తెలిపారు.

దుప్పటి అందజేస్తున్న వీరమహిళ

బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం

కె.కోటపాడు, న్యూస్‌టుడే: ఆర్థికంగా స్థిరపడిన తరవాతే వివాహాలు చేసుకోవాలని సీడీపీఓ లలితకుమారి పేర్కొన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థినులతో ఆమె శుక్రవారం సమావేశం నిర్వహించారు. బాలికలంతా ఉన్నత చదువులు చదవాలన్నారు. బాల్య వివాహాలు చేస్తే రెండేళ్ల జైలుశిక్ష, రూ. లక్ష జరిమానా విధిస్తారన్నారు. ప్రిన్సిపల్ నాగమణి, సూపర్‌వైజర్లు సుశీల, కల్యాణి, ఆదిలక్ష్మి, రాము లమ్మ తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులతో మాట్లాడుతున్న లలితకుమారి

రవికమతం, న్యూస్‌టుడే: బాల్య వివాహాలతో ఆడపిల్లల భవిష్యత్తు నాశనం చేయొద్దని ఐసీడీఎస్ పీఓ మంగతాయారు అన్నారు. రావికమతం వెలుగు కార్యాలయంలో శుక్రవారం బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలు, స్క్రబ్‌టైఫస్‌పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువగా బాల్యవివాహాలు జరుగుతున్నాయని, అవగాహన లోపం, నిరక్షరాస్యత వల్లనే చిన్నవయస్సులోనే పిల్లలకు పెళ్లిళ్లు చేస్తున్నారని పేర్కొన్నారు. అలాగే స్క్రబ్‌టైఫస్ వ్యాధి బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యసిబ్బంది సూచించారు. ఎంపీడీఓ మహేష్, వెలుగు ఏపీఎం, ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.

మాడుగుల గ్రామీణం, న్యూస్‌టుడే: బాల్య వివాహాల నివారణపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సీడీపీఓ జి.ఎర్రయ్యమ్మ అన్నారు. మండలంలోని స్థానిక విజ్ఞాన్ పబ్లిక్ పాఠశాలలో శుక్రవారం బాల్యవివాహాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బేటీ బచావో.. బేటీ పఢావో కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమన్నారు. ఐసీడీఎస్ సూపర్‌వైజర్లు, పాల్గొన్నారు.

గోవాడలోనే గానుగాట చేయాలి

చోడవరం, న్యూస్‌టుడే: రానున్న గానుగాట గోవాడ చక్కెర కర్మాగారంలోనే నిర్వహించాలని అఖిల పక్ష నాయకులు కోరారు. ప్రైవేట్ చక్కెర కర్మాగారమైన సంకిలిలోని వరలక్ష్మి సుగర్స్‌కు తరలించొద్దని వీరంతా ఎండీ వెంకటేశ్వరరావుకు వినతిపత్రం అందజేశారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం గోవాడ చక్కెర కర్మాగారం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. వైకాపా నాయకులతోపాటు కార్మిక, ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి రెడ్డిపల్లి అప్పలరాజు, లక్ష్మీపురం పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు సేనాపతి సత్యారావు, చోడవరం వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ ఏడువాక వెంకట సత్యారావు, ప్రజా సంఘాల నాయకుడు వరప్రసాదు, కార్మిక సంఘ నాయకుడు శరగడం రామునాయుడు తదితరులు పాల్గొన్నారు.



ఎండీ వెంకటేశ్వరరావుకు వినతిపత్రం అందజేస్తున్న అఖిల పక్ష నాయకులు

ఆన్‌లైన్‌లో ఇళ్ల పన్నుల చెల్లింపు

ఎస్.రాయవరం, న్యూస్‌టుడే: ఇళ్ల పన్నులను సకాలంలో వసూలు చేయాలని పంచాయతీ కార్యదర్శులను డిప్యూటీ ఎంపీడీఓ సత్యనారాయణ ఆదేశించారు. దార్లపూడి, గోకులపాడులలో శుక్రవారం ఆయన పర్యటించి, ఇళ్ల పన్నుల వసూళ్లను పర్యవేక్షించారు. ఆన్‌లైన్‌లో మాత్రమే చెల్లించాలన్నారు.

స్క్రబ్ టైఫస్‌పై విద్యార్థులకు అవగాహన

మాకవరపాలెం, న్యూస్‌టుడే: తూటిపాల ప్రాథమికోన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు భీమారావు స్క్రబ్ టైఫస్ వ్యాధి లక్షణాలపై శుక్రవారం విద్యార్థులకు అవగాహన కల్పించారు. వ్యాధికి కారణమైన కీటకం బొమ్మను వేసి క్రిమి కుడితే శరీరంపై దద్దుర్లు, జ్వరం, గొంతు వాపు లక్షణాలు కనిపిస్తాయని, ఈ లక్షణాలు కుటుంబంలో ఎవరికి కనిపించినా తక్షణమే ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారుల వద్దకు వెళ్లాలని సూచించారు. వ్యాధికి కారణమయ్యే సూక్ష్మక్రిమి చిత్రాన్ని విద్యార్థులకు వేసి చూపించారు. ఉపాధ్యాయులు రాము తదితరులు పాల్గొన్నారు.

మాకవరపాలెం, న్యూస్‌టుడే: మంచి ఆహారం తీసుకుంటూ.. చెడు అలవాట్లకు దూరంగా ఉంటే ప్రతి ఒక్కరు ఉత్సాహంగా ఉంటామని ఆయుర్వేద, మానసిక వైద్యులు డాక్టర్ సుందర్‌రాజ్ మారుమాల్ విద్యార్థులకు సూచించారు. స్థానిక అవంతి ఇంజినీరింగ్ కళాశాలలో శుక్రవారం 'ఆరోగ్యమే మహాభాగ్యం'పై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఏదైనా సులభంగా సాధిస్తామని చెప్పారు. ప్రిన్సిపల్ డాక్టర్ సి. మోహనరావు, వైస్ ప్రిన్సిపాల్ ప్రసాద్, హెచ్‌ఓడీలు శ్రీనివాసరావు, గోవింద, ఏఓ డానియేల్ రాజ్, విద్యార్థులు పాల్గొన్నారు.

మాకవరపాలెంలో..

ఎన్నికల ప్రక్రియపై విద్యార్థులకు అవగాహన

బుచ్చెయ్యపేట, న్యూస్‌టుడే: తురకలపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఎన్నికల ప్రక్రియపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు నిర్వహించి విద్యార్థి నాయకులను ఎన్నుకున్నారు. పోలింగ్ కేంద్రాలు, బ్యాలెట్ బాక్సులు ఏర్పాటు చేసి ఎన్నికలు నిర్వహించారు. పోలింగ్ సిబ్బంది, ఓటర్లుగా విద్యార్థులే వ్యవహరించారు. ఎస్‌పీఎల్‌గా ఇంద్రజ, సహాయ ఎస్‌పీఎల్‌గా అనూషాను విద్యార్థులు ఎన్నుకున్నారు. ప్రధానోపాధ్యాయుడు టి.వి.రమణ, సోషల్ ఉపాధ్యాయుడు శ్రీను తదితరులు పాల్గొన్నారు.

బ్యాలెట్ బాక్సులో ఓటు వేస్తున్న విద్యార్థులు

ముగిసిన ఎన్ఎస్ఎస్ శిబిరం

మాడుగుల గ్రామీణం, న్యూస్‌టుడే: సాగరం కాలనీలో ఈ నెల ఆరు నుంచి 12వ తేదీ వరకు నిర్వహించిన ఎన్ఎస్ఎస్ శిబిరం శుక్రవారంతో ముగిసింది. ముఖ్య అతిథిగా ప్రిన్సిపల్ శాస్త్రి, కళాశాల అభివృద్ధి కమిటీ ఛైర్మన్ దేవరాపల్లి శ్రీనివాసరావులు హాజరయ్యారు. శ్రీనివాసరావు మాట్లాడుతూ సేవా శిబిరాలతో విద్యార్థుల్లో దాగి ఉన్న నాయకత్వ లక్షణాలను వెలుగులోకి వస్తాయన్నారు. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించి మాతృభూమికి సేవ చేయాలని సూచించారు. చివరిగా ప్రోగ్రాం అధికారి రామ్‌కుమార్ ఈ వారం రోజుల్లో జరిగిన కార్యక్రమాలను వివరించారు. వైస్ ప్రిన్సిపల్ జయలక్ష్మి, సర్పంచి జయమ్మ, గ్రామ పెద్దలు, పాల్గొన్నారు.

ముగింపు సమావేశంలో పాల్గొన్న ప్రిన్సిపల్

హుండీ ఆదాయం రూ. 2.23 లక్షలు

చోడవరం: స్వయంభూ విఘ్నేశ్వర ఆలయంలో రెండు హుండీల లెక్కింపు కార్యక్రమం శుక్రవారం జరిగింది. 87 రోజులకు రూ.2.23 లక్షలు వచ్చినట్లు కార్యనిర్వహణాధికారి ఎస్వీవీ సత్యనారాయణమూర్తి తెలిపారు. వడ్డాది వేంకటేశ్వర స్వామి ఆలయ కార్యనిర్వహణాధికారి టీఎస్ఎన్ శర్మ పర్యవేక్షణలో హుండీలు లెక్కించే కార్యక్రమంలో అర్చకులు కొడమంచిలి వెంకటరావు, చలపతిరావు, కార్తిక్, విఘ్నేష్, శ్రీహరి సేవకులు పాల్గొనారని సత్యనారాయణమూర్తి తెలిపారు.

ఉపాధ్యాయుల సమస్యలపై రాజీలేని పోరాటం

పాయకరావుపేట, న్యూస్‌టుడే: ఉపాధ్యాయుల సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తున్నామని పీఆర్‌టీయూ మండల శాఖ అధ్యక్షుడు అడపా ప్రకాష్ పేర్కొన్నారు. పేటలో శుక్రవారం సంఘ సభ్యత్వ నమోదు చేపట్టారు. నూతనంగా విధుల్లోకి చేరిన ఉపాధ్యాయులను సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీర్ఘకాలికంగా పరిష్కారంకాని సమస్యలపై ఉద్యమం చేస్తున్నామని తెలిపారు. విద్యారంగంలో వస్తున్న మార్పులపైనా అవగాహన కల్పిస్తున్నామని వివరించారు. ఐకమత్యంతో హక్కులు సాధించుకోవాలని చెప్పారు. పీఆర్‌టీయూ ప్రధాన కార్యదర్శి హరికృష్ణ, సమన్వయకర్త వీరభద్రరావు, కోశాధికారి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

ఇష్టంతో చదవండి

నర్సీపట్నం అర్బన్, న్యూస్‌టుడే: పదో తరగతి విద్యార్థులు పరీక్షల వరకు అందుబాటులో ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని పట్టణ సీఐ షేక్ గఫూర్ సూచించారు. గురుకులం విద్యార్థులకు నక్కపల్లి హెటిరో డ్రగ్స్ సమకూర్చిన పదో తరగతి అధ్యయన పుస్తకాలను శుక్రవారం ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ పరీక్షల వరకు సెల్‌ఫోన్లను, టీవీలకు దూరంగా ఉండాలని సూచించారు. కష్టంతో కాకుండా ఇష్టంతో చదవాలని సూచించారు. తల్లిదండ్రుల కమిటీ ప్రతినిధి దవరసింగి రాంబాబు, ప్రిన్సిపాల్ దేవరాజ్ తదితరులు పాల్గొన్నారు.

పుస్తకాలు అందిస్తున్న సీఐ

వ్యసనాలకు దూరంగా ఉండండి

నర్సీపట్నం గ్రామీణం, న్యూస్‌టుడే: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని ఎన్ఎస్ఎస్ విభాగాల విద్యార్థులు శుక్రవారం గబ్బాడ హైస్కూల్ ఆవరణలో మొక్కలు నాటారు. ముఖ్యఅతిథిగా హాజరైన సీఐ షేక్ గఫూర్ మాట్లాడుతూ విద్యార్థులు గ్రామీణ ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించడం హర్షణీయం అన్నారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని కోరారు. ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. రాజు, ప్రోగ్రాం అధికారులు కె.చక్రవర్తి, ఎమ్. కొండలరావు పాల్గొన్నారు.

నేడు బహుమతుల ప్రదానం

చోడవరం, న్యూస్‌టుడే: వందేమాతరం 150 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చోడవరంలోని ప్రేమసమాజంలో వందేమాతర గీతాలాపన, భగవద్గీత పద్యా పఠనం, రామాయణంపై రాత పరీక్ష పోటీలను నిర్వహించారు. విజేతలకు శనివారం ఉదయం బహుమతులు అందజేయనున్నట్లు సంస్కార భారతి జిల్లా ప్రధాన కార్యదర్శి గంగులకుర్తి నాగేశ్వరరావు తెలిపారు.

కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలి

కె.కోటపాడు: జిల్లాలో సామాజిక ఆసుపత్రుల్లో పని చేస్తున్న కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలని ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షురాలు లెక్కల లక్ష్మి డిమాండ్ చేశారు. ఆసుపత్రి సిబ్బందితో శుక్రవారం ధర్నా చేశారు. చట్ట ప్రకారం ఉద్యోగ నియామక పత్రాలు అందివ్వాలన్నారు. సూపరింటెండెంట్ శ్రీలక్ష్మికి ఈ మేరకు వినతిపత్రం అందచేశారు. నాగరత్నం, బంటుపల్లి లక్ష్మీ, సత్యవతి, అరుణకుమారి, పుష్ప, లక్ష్మీ,నూకరాజు పాల్గొన్నారు.

పారిశుద్ధ్య కార్మికులతో ఎమ్మెల్యే చర్చలు

చోడవరం, న్యూస్‌టుడే: చోడవరంలో పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు ముందస్తు సమాచారం లేకుండా విధుల బహిష్కరణపై ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్.రాజు స్పందించారు. తన క్యాంపు ఆఫీసులో శుక్రవారం రాత్రి పారిశుద్ధ్య కార్మికులతో సమావేశమయ్యారు. వేతనం అందించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటానునని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. రెండు నెలల వేతనం ఇచ్చేలా చొరవ తీసుకోనున్నట్లు ఆయన పారిశుద్ధ్య కార్మికులకు తెలిపారు. వేతనాల చెల్లింపులకు ఏర్పాట్లు చేయాలని కార్యదర్శికి చెప్పారు. సర్పంచి బండి నూకాలమ్మ, కార్యదర్శి కె. శ్రీనివాస్, సాహు పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు.

కార్మికులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే రాజు

పేరుకుపోయిన చెత్త: చోడవరం పట్టణంతోపాటు పంచాయతీ శివారు గ్రామాల్లో చెత్త ఎక్కడికక్కడ పేరుకుపోయింది. పంచాయతీలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులు వేతనాలు ఇవ్వలేదంటూ చీపుళ్లు పట్టడం మానేశారు. దీంతో నివాసిత ప్రాంతాలు, కూడళ్లలో చెత్త పోగులు దర్శనమిస్తున్నాయి. పంచాయతీలో అయిదుగురు శాశ్వత, 52 మంది తాత్కాలిక ప్రాతిపదికన పనిచేసే పారిశుద్ధ్య కార్మికులున్నారు. వీరికి నాలుగు నెలలుగా పంచాయతీ వేతనాలు చెల్లించలేదు. దీంతో వీరంతా మంగళవారం నుంచి విధులకు రావడం మానేశారు. పెద బజారులో చెత్త నాలుగు రోజులుగా పేరుకుపోయిందని వార్డు మాజీ సభ్యుడు ఉప్పల బాబు తెలిపారు.

ప్రకృతి వ్యవసాయం లాభదాయకం

రోలుగుంట, న్యూస్‌టుడే: ప్రకృతి వ్యవసాయంపై ఎంతో మంది ఆసక్తి చూపిస్తున్నారని తద్వారా లభ్యమవుతున్న ఉత్పత్తులకు నేడు ఎంతో గిరాకీ ఉందని, ప్రకృతి వ్యవసాయ ప్రాంతీయ సమన్వయకర్త గిరీష్ పేర్కొన్నారు. కొంతలంలో వివిధ పంటలపై ప్రయోగాలను రైతులకు వివరించారు. ఆముదం, కంది, సజ్జలు, అలసంద, గోరుచిక్కుడు, తోటకూర, ముల్లంగి, బెండ, కొర్రలు, ఆవాలు, పాలకూర, బీర వంటి రకాలవిత్తనాల ద్వారా క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించారు. ఈ విధానాలను అవలంబించడం ద్వారా తక్కువ పెట్టుబడితోనే అధికలాభాలను పొందే అవకాశముందని పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో నర్సీపట్నం ఇన్‌ఛార్జి నాగేశ్వరరావు ఇతర సిబ్బంది నిర్మల, చందనాడ సాయి లక్ష్మి, బొబ్బిలి సాంబమూర్తి, కేశరపూడి శివ తదితరులు పాల్గొన్నారు.

విద్యా సామగ్రి వితరణ

దేవరాపల్లి, న్యూస్‌టుడే: మండలంలోని తెనుగుపూడి జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థులకు విద్యా సామగ్రిని రాజ్యసభ సభ్యులు, హెటిరో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఛైర్మన్ డా.బండి పార్థసారథి రెడ్డి సమకూర్చారు. వాటిని శుక్రవారం ప్రధానోపాధ్యాయులు డి.ఎస్.ఎస్.వి.ప్రసాద్, ఆంగ్ల ఉపాధ్యాయులు పెద్దాడ వెంకటరమణ తదితర ఉపాధ్యాయుల చేతులమీదుగా వారికి అందజేశారు. శ్రీనివాసరావు, మహేశ్వరరావు, మాధవరావు, త్రినాథ్, పద్మావతి, కొండమ్మ, శ్యామల తదితరఉపాధ్యాయులు పాల్గొన్నారు.

విద్యాసామగ్రితో ఉపాధ్యాయులు

ఈ-కేవైసీ తప్పనిసరి

దేవరాపల్లి: మండలంలోని మామిడిపల్లి సచివాలయాన్ని జిల్లా డివిజనల్ అధికారి మంజులవాణి శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ-కేవైసీ లేని చిన్నపిల్లలకు వీలైనంత త్వరగా పూర్తి చెయ్యాలని సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. సంక్షేమ పథకాలు రావాలంటే ప్రతి ఒక్కరూ ఈ-కేవైసీ నవీకరించుకోవాలని కోరారు. మనమిత్రయాప్‌ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఉప ఎంపీడీఓ అలివేలు మంగ, పంచాయతీ కార్యదర్శి రేబాక శివ తదితరులున్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా

నర్సీపట్నం - 80085 74743	చోడవరం - 80085 74732
మాడుగుల - 80085 74740	చీడికాడ - 80085 74742

గొలుగొండ, న్యూస్‌టుడే: దారమఠం దారమల్లేశ్వరస్వామి ఆలయం వద్ద గోతుల గుంపుతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఆలయానికి వచ్చే భక్తుల చేతుల్లో అరటిపళ్లు, కొబ్బరి కాయలుకు లాక్కెళ్తున్నాయి. – జి.సత్యనారాయణ, లింగంపేట, ✓: కోతుల సమస్యను అటవీ అధికారుల దృష్టికి తీసుకువెళ్లాం. బోనులు ఏర్పాటు చేసి కోతులను అటవీ ప్రాంతంలో వదిలేందుకు చర్యలు చేపడతాం.
– నాగభూషణం, ఆలయ పూజారి

చోడవరం, న్యూస్‌టుడే: వారం రోజులుగా కుళాయిల నుంచి నల్లగా ఉన్న మురికి నీరు వస్తోంది. ఇబ్బంది పడుతున్నాం. –అప్పలరాజు, చోడవరం, ✓: తాగునీటి పైపులకు లీకులున్నాయి. వాటిని సరిచేశాం. నివారణ చర్యలు తీసుకున్నాం.
– కె.శ్రీనివాసరావు, కార్యదర్శి, చోడవరం



తాగునీటి వృథా పట్టదా..

సమస్య: గొలుగొండ మండలం మేజర్ పంచాయతీ ఏఎల్‌పురం గొల్లవీధిలో తాగునీటి ట్యాంకు నిండిన తర్వాత అదనంగా వచ్చే నీరు రోడ్లపై వృథాగా పోతోంది. నిత్యం ఇదే పరిస్థితి తలెత్తడంతో కాలనీవాసులు ఇబ్బందులు పడుతున్నారు.
– గొంప రాజుబాబు,
✓: ఈ విషయం మా దృష్టికి వచ్చింది. లింగంపేట భారీ తాగునీటి ప్రాజెక్టు నిర్వాహకులకు ఈ సమస్య చెప్పాం. సాంకేతికపరమైన ఈ సమస్యను తక్షణం పరిష్కరించే చర్యలు చేపట్టాం. నీటి వృథా అరికడతాం.
– శ్రీనివాసరావు, పంచాయతీ కార్యదర్శి, ఏఎల్‌పురం

మంజూరు 100.. దరఖాస్తులు 30

కె.కోటపాడు, న్యూస్‌టుడే: కె.కోటపాడులో కొత్తగా నిర్మించిన టైప్-4 కస్తూర్బా బాలికల వసతిగృహంలో చేరేందుకు బాలికలు పెద్దగా ముందుకు రావడం లేదు. వందమంది బాలికలను చేర్చుకునేందుకు అనువుగా రూ. 1.94 కోట్లు వెచ్చించి అన్ని వసతులు, సౌకర్యాలతో కె.కోటపాడు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల ఆవరణలో వసతిగృహ భవనం నిర్మించారు. ఇటీవల దీనిని వినియోగంలోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టారు. 9, 10 తరగతులతోపాటు ఇంటర్ సంవత్సరాలు చదువుతున్న బాలికలు తమకు దరఖాస్తులు పంపాలని ప్రధానోపాధ్యాయిని పద్మావతి కోరగా.. ఇంతవరకు 30 మంది మాత్రమే ముందుకొచ్చారు. ఇక్కడ విశాలమైన గదులు, స్నానపు గదులు, విశాలమైన క్రీడా మైదానం ఉన్నాయి. పుస్తకాలు, దుస్తులు, ఇతర సామగ్రితోపాటు రుచికరమైన ఆహారం మెనూ ప్రకారం లభిస్తుంది. దూరప్రాంతాల బాలికలు ఈ వసతిగృహాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.

కె.కోటపాడులో బాలికల వసతి గృహం

పోటీలో పాల్గొన్న విద్యార్థిని వేదికపై న్యాయనిర్ణేతలు

విద్యార్థులకు పోటీలు

మాడుగుల గ్రామీణం, న్యూస్‌టుడే: మండలంలోని అన్ని పాఠశాలల విద్యార్థులకు భగవద్గీత 12వ అధ్యాయం శ్లోకాలపై పోటీలు నిర్వహించారు. కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శుక్రవారం జరిగిన ఈ పోటీల్లో విశ్వ హిందూ పరిషత్ జిల్లా ఉపాధ్యక్షుడు రాపేటి రామకొండలరావు, మండల అధ్యక్షుడు పుట్టా మురళి, కృష్ణ ప్రధాన కార్యదర్శి తాళపురెడ్డి త్రినాథ్, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

శ్రద్ధాంజలి

మంచితనం, మానవత్వం మూర్తీభవించిన మహోన్నత వ్యక్తిత్వంతో అందరినీ ఆప్యాయంగా పలుకరిస్తూ... మా అందరి హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించుకున్న మీరు మానుండి భౌతికంగా దూరమైనందుకు చింతిస్తూ... మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ..

అన్నదమ్ములు:
కుంత్సం రామకృష్ణ
కుంత్సం సత్యనారాయణ (లేటు)
కుంత్సం వీరభద్రరావు (లేటు)
కుంత్సం అప్పల వెంకట సూర్య ప్రభాకరరావు (లేటు)
కుంత్సం సన్యాసిరావు (లేటు)
కుంత్సం లక్ష్మీనారాయణ
అక్క : మొల్లేటి అచ్చియమ్మ (లేటు)
బావ : మొల్లేటి సుబ్బారావు
చెల్లి : నేమాపు సత్యవతి
బావ: నేమాపు సత్యనారాయణ (లేటు)
బావమరుదులు: కోటిపల్లి వెంకట సుబ్బారావు
కోటిపల్లి రాజారావు (లేటు), కోటిపల్లి రాము
మరియు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు

కీ॥శే॥ కుంత్సం చిదంబరం గారు
జననం: 18-05-1950
మరణం: 02-12-2025

పెద్దకర్మ: తేది. 13-12-2025 శనివారం గొలుగొండలో స్వగృహము నందు జరుపబడును.

(c) eenadu

పెందుర్తి

తెరపై ఈనాడు

లక్ష్మీకాంత్ స్క్రీన్-1 రాజు వెడ్స్ రాంబాయి
స్క్రీన్-2 - అఖండ
కింగ్ తాలూకా

నేడు 'డ్రగ్స్ వ్యతిరేక' పోటీలు

పరవాడ, న్యూస్‌టుడే: పరవాడ మండలం వెన్నెలపాలెం కళ్యాణ మండపంలో శనివారం ఉదయం 9గంటల నుంచి పోలీసుశాఖ ఆధ్వర్యంలో డ్రగ్స్ వ్యతిరేకంగా విద్యార్థులు తీర్చిదిద్దిన నమూనాల ప్రదర్శన పోటీ కార్యక్రమం ఉంటుందని డీఎస్పీ విష్ణుస్వరూప్, సీఐ మల్లికార్జునరావు తెలిపారు. పరవాడ సబ్ డివిజన్ పరిధిలోని పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు చేపట్టిన డ్రగ్స్ వ్యతిరేక కళా తయారు చేసిన నమూనాలను ప్రదర్శిస్తారన్నారు. ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేస్తామని పేర్కొన్నారు.

మర్యాదపూర్వక కలయిక

పెందుర్తి, న్యూస్‌టుడే: విశాఖ పర్యటనకు విచ్చేసిన సీఎం చంద్రబాబునాయుడుకు పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు శుక్రవారం స్వాగతం పలికారు. ఈ మేరకు మధురవాడలోని ఐటీ హిల్-3 హెలిప్యాడ్ వద్ద సీఎంను మర్యాదపూర్వకంగా కలిశారు. విశాఖలో ఐటీ అభివృద్ధి కోసం చేస్తున్న కృషికి కృతజ్ఞతలు తెలిపారు.

మేమున్నాం.. మీకు తోడుగా

80085 74978 సమయం: ఉ॥ 10 నుంచి మ॥ ఒంటి గంట మధ్య

సబ్బవరం, న్యూస్‌టుడే: ?: సబ్బవరం శివారు గొల్లలపాలెం గ్రామంలో మురుగు పేరుకుపోయి దుర్గంధం, దోమల బెడద వెంటాడుతోంది. - పి. సన్యాసిరావు, గొల్లలపాలెం
✓: క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకుంటాం. - పి.ఆనందరావు, గ్రామ కార్యదర్శి, సబ్బవరం

?: సబ్బవరం ఈబీసీ కాలనీలో, ఎన్టీఆర్ విగ్రహం వద్ద కాలువల్లో కొన్ని రోజులుగా వ్యర్థాలు పేరుకుపోయాయి. - ఎం.బాలరాజు, సబ్బవరం
✓: వెంటనే క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం. - డి.ప్రసాదరావు, గ్రామ కార్యదర్శి, సబ్బవరం

వేపగుంట, న్యూస్‌టుడే: ?: నాయుడుతోట సమీప రవినగర్ ప్రధాన రహదారిలో కొన్ని వీధిదీపాలు సక్రమంగా వెలగక కాలనీవాసులు ఇబ్బందులు పడుతున్నారు. - వెంకటరావు, నాయుడుతోట
✓: వెలగని వీధిదీపాలకు వెంటనే మరమ్మతులు చేయిస్తాం. - హరి బహదూర్, ఏఈ, జోన్-8

పరవాడ, న్యూస్‌టుడే: ?: పరవాడ మండలం పి.భోనంగి నుంచి మరిశవానిపాలెం వెళ్లే రహదారిపై గుంతలు పడి రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నాం. - సన్యాసిరావు, పి.భోనంగి
✓: త్వరలో మరమ్మతులు చేపట్టేందుకు కృషి చేస్తాం. - లలిత, ఏఈ, ఆర్అండ్‌బి

గ్రామాల్లో ఉచిత సంచార వైద్య సేవలు

పరవాడ, న్యూస్‌టుడే

పరవాడ జవహర్‌లాల్‌నెహ్రూ ఫార్మాసిటీ నిర్వాసిత గ్రామాల్లోని ప్రజల ఆరోగ్య పరిరక్షణకు రాంకీ ఫౌండేషన్ కృషి చేస్తోంది. రీసస్టైనబిలిటీ లిమిటెడ్ సంస్థ సహకారంతో ఫార్మా పరిసర గ్రామాల ప్రజల ముంగిటకే ఉచిత వైద్యసేవలు అందించేందుకు సీఎస్ఆర్‌లో భాగంగా రూ.25లక్షలు వెచ్చించి అత్యాధునిక వసతులతో కూడిన 'మొబైల్ హెల్త్ యూనిట్'ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఏడాది జులై 25 నుంచి ఫార్మా పరిసర 18 గ్రామాల్లో ప్రజలకు అవసరమైన వైద్యబృందంతో సేవలు అందించి 50 రకాల మందులను ఉచితంగా పంపిణీ అందిస్తున్నారు.

■ ఈ హెల్త్ యూనిట్‌లో డాక్టర్, నర్సు, ఆరోగ్య కార్యకర్త, డ్రైవర్ ఉంటారు. వీరంతా వారికి కేటాయించిన గ్రామాలకు ఉదయం 9.30 గంటలకు చేరుకుని సాయంత్రం వరకు సేవలు అందిస్తారు. వీరి జీతాలు, మందులు, వాహనానికి డీజిల్ తదితర వాటికి ఏడాదికి రూ.35లక్షలు వెచ్చిస్తున్నారు.

వాహనంలో ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న సిబ్బంది

రాంకీ ఫౌండేషన్ హెల్త్ మొబైల్ యూనిట్

ఇప్పటి వరకు వైద్యసేవలు పొందిన వారు

నెల	రోగుల సంఖ్య
జులై	216
ఆగస్టు	830
సెప్టెంబరు	1070
అక్టోబరు	878
నవంబరు	1262
డిసెంబరు 12వ తేదీ వరకు	608

■ ఈ వాహనంలో ఆక్సిజన్, బీపీ, పల్స్, మధుమేహ పరికరాలు, బరువు యంత్రం, ఆరోగ్య అవగాహన కార్యక్రమాల నిర్వహణకు టీవీ, సెంట్రల్ ఏసీ, రోగుల బెడ్లు, మందులు, వాష్‌బేషిన్, ఫైర్ సిలిండర్లు, ఇన్వర్టర్, జనరేటర్ తదితర సౌకర్యాలు ఉన్నాయి.

■ ఈ వాహనం ద్వారా ఫార్మాలోని పరవాడ, లంకెలపాలెం, గొర్లెవానిపాలెం, జీవన్ ఎన్‌ఏఆర్ఓపీ కాలనీ, బొర్రెమ్మవానిపాలెం, తానాం, చినతాడి, తాడికాలనీ, పెదతాడి, కట్టవానిపాలెం, తిక్కవానిపాలెం, లేమర్తి, ఈ.బోనంగి ఫార్మాసిటీ కాలనీ, మంత్రిపాలెం జేఎన్ఎన్ఎయూఆర్ఎం కాలనీ, భరణికం, బాపడుపాలెం, గొల్లపేట గ్రామాల్లో సంచార వైద్య సేవలు అందిస్తున్నారు.

■ ఫార్మా పరిసర గ్రామాల ప్రజలకు, పిల్లలకు ఉచిత వైద్యసేవలు అందించాలనే ఉద్దేశంతో మొబైల్ హెల్త్ యూనిట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చాం. ముఖ్యంగా గ్రామాల్లో వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు, ఆసుపత్రికి వెళ్లలేనివారు, మందుల కొనుగోలుకు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నవారికి 'మొబైల్' సేవలు ఎంతో మేలు చేస్తున్నాయి. మున్ముందు మరిన్ని గ్రామాలకు విస్తరిస్తాం. - శ్రీకాంత్, రాంకీ ఫౌండేషన్ డిప్యూటీ హెడ్

యువత సామాజిక సేవలో ముందుండాలి

ర్యాలీలో పాల్గొన్న కార్పొరేటర్ శానాపతి వసంత, కళాశాల విద్యార్థులు, నిర్వాహకులు

చినముషిడివాడ (పెందుర్తి), న్యూస్‌టుడే: యువత సామాజిక సేవ చేయడంలో ముందుండాలని 97వ వార్డు కార్పొరేటర్ స్థాయీ సంఘం సభ్యురాలు శానాపతి వసంత అన్నారు. పెందుర్తికి చెందిన ఆదర్శ్ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో శుక్రవారం చినముషిడివాడ సమీప ద్రోణంరాజునగర్‌లో చేపట్టిన ఎన్ఎస్ఎస్ శిబిరాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాశాల కరస్పాండెంట్ బి.రియోపీలన్, ప్రిన్సిపల్ ప్లోరా కార్పొరేటర్ దంపతులను సత్కరించారు. ఈ నెల 18వ తేదీ వరకు వివిధ సేవా కార్యక్రమాలు చేపడతామని, అందులో భాగంగా తొలిరోజు పర్యావరణ పరిరక్షణపై ర్యాలీ నిర్వహించినట్లు ప్రిన్సిపల్ పేర్కొన్నారు.

నైపుణ్య శిక్షణతో సత్ఫలితాలు

జగదాంబకూడలి, న్యూస్‌టుడే: సీఎంఎస్ ల్యాబ్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాన్ని అవసరమైన అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని సంస్థ డైరెక్టర్ జి.జగదీశ్వరరావు తెలిపారు. శుక్రవారం ద్వారకానగర్ సంస్థ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగుల, రూడకోట, సుర్మ, ముంచంగిపుట్టు, పెద బయలు ప్రాంతాల్లో ఉన్న నిరుద్యోగ యువతకు 198 బెటాలియన్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్) సాయంతో శిక్షణ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో కమాండెంట్లు రామ్, భగత్‌సింగ్, తదితరులు పాల్గొన్నారు.

అ వీ ఇ వీ

■ బహుళ అంతస్తు భవనంలో అగ్నిప్రమాదం

పెందుర్తి, న్యూస్‌టుడే: జీవీఎంసీ 96వ వార్డు పెందుర్తి - పులగానిపాలెం రోడ్డులోని యదువంశీ అపార్టుమెంట్స్‌లో శుక్రవారం ఉదయం స్వల్ప అగ్నిప్రమాదం జరిగినట్లు పెందుర్తి పోలీసులు తెలిపారు. ఆ వివరాలిలా.. స్థానికంగా ఒక ప్రయివేటు పాఠశాలలో ఉపాధ్యాయినిగా పని చేస్తున్న జె.మాధవి యదువంశీ అపార్టుమెంటు నాలుగో బ్లాక్‌లోని రెండో అంతస్తులో నివాసం ఉంటున్నారు. ఉదయం దేవుడి వద్ద దీపం వెలిగించాక ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లారు. తర్వాత ఇంట్లో నుంచి పొగలు రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకోగా.. అదే సమయంలో సబ్బవరం అగ్నిమాపక సిబ్బంది కూడా రావడంతో అందరూ కలిసి మంటలను పూర్తిస్థాయిలో ఆర్పివేశారు. స్థానికులు సకాలంలో స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పిందని పోలీసులు పేర్కొన్నారు.

■ ఆత్మీయ కలయిక

సబ్బవరం, న్యూస్‌టుడే: దేవీపురంలో శుక్రవారం సబ్బవరం మండలంలోని మాదిగ సామాజికవర్గ సమావేశం నిర్వహించారు. సీనియర్ నాయకులు గొట్టివాడ సన్యాసి ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రసంగించారు. భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక వివరించారు. ఈ కార్యక్రమంలో ఎం.ఆర్.పి.ఎస్. నేత గొట్టివాడ సామ్రాట్ కుమార్‌ను ఘనంగా సన్మానించారు. అప్పారావు, మనోహర్ తదితర నాయకులు పాల్గొన్నారు.

■ నిత్యావసరాల వితరణ

పరవాడ, న్యూస్‌టుడే: పరవాడ మండలం లంకెలపాలెం గ్రామానికి చెందిన వ్యాపారి చిట్టిబోయిన కోటేశ్వరరావు శుక్రవారం పెందుర్తి మండలం లక్ష్మీపురంలోని అంధుల ఆశ్రమ పాఠశాలకు సుమారు రూ.20 వేల విలువ గల నిత్యావసరాలు, సీలింగ్ ఫ్యాన్ వితరణగా సమకూర్చారు. ఈ మేరకు పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో వీటిని నిర్వాహకులకు అందజేశారు.

■ విద్యార్థులకు వైద్య పరీక్షలు

ఇస్లాంపేట(పరవాడ), న్యూస్‌టుడే: విద్యార్థులు చదువుతో పాటు ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని నమ్మిదొడ్డి పట్టణ ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి భవ్యతేజ అన్నారు. జీవీఎంసీ 77వ వార్డు పరిధి ఇస్లాంపేట జడ్పీ ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఏర్పాటు చేసిన శిబిరంలో ఆమె మాట్లాడారు. 650 మందికి వైద్య పరీక్షలు చేపట్టి వారిలో 10 మందిని మెరుగైన వైద్యం కోసం నగరంలోని కేజీహెచ్‌కు పంపినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం ప్రమీల, ఉపాధ్యాయులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

■ నూతన నియామకం

వన్‌టౌన్, న్యూస్‌టుడే : కింగ్‌జార్జ్ ఆసుపత్రి (కేజీహెచ్) నెఫ్రాలజీ విభాగం ప్రొఫెసర్‌గా డాక్టర్ జి.ప్రసాద్ నియమితులయ్యారు. గతంలో ఇక్కడ పని చేసిన ఆయన సాధారణ బదిలీల నేపథ్యంలో గుంటూరు జీజీహెచ్‌కు వెళ్లారు. అయితే కేజీహెచ్‌లో కిడ్నీ వ్యాధులకు సంబంధించి నూతన పరిశోధన ప్రాజెక్టు ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ... ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టులోకి మళ్లీ ప్రసాద్‌ను నియమిస్తూ ఆరోగ్యశాఖ కార్యదర్శి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

వేంకటాద్రిపై వైభవంగా తిరుమంజన సేవ

పెందుర్తి, న్యూస్‌టుడే: వేంకటాద్రిపై కొలువుదీరిన శ్రీనివాసుడికి శుక్రవారం విశేష స్నపన తిరుమంజనం జరిగింది. ఆలయ ప్రధానార్చకులు మహర్షి రామానుజాచార్యులు నేతృత్వంలో అర్చకులు వేకువజామున శ్రీవారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి ప్రాతఃకాల పూజలు జరిపారు. పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో కలియుగ దైవాన్ని అభిషేకించారు. నూతన వస్త్రాలతో అలంకరించి ధూపదీప సేవలు జరిపారు. విశేష నివేదనలు సమర్పించి అర్చనలు చేశారు.

ఘనంగా కాలభైరవ జయంతి

పెదగాడి (పెందుర్తి), న్యూస్‌టుడే: పెందుర్తి మండలం పెదగాడి గ్రామంలో కొలువైన స్వర్ణాకర్షణ కాలభైరవ స్వామి దేవాలయంలో శుక్రవారం కాలభైరవ జయంతి ఘనంగా జరిగింది. పీఠం నిర్వాహకుడు విశ్వసాయి గురూజీ ఆధ్వర్యంలో వేద పండితుడు శ్రీనివాస శర్మ కాలభైరవ స్వామికి రుద్రపాశుపత అష్టోత్తర సుగంధ ద్రవ్య అభిషేకం నిర్వహించారు. నువ్వులు, విప్పపువ్వుతో సహస్ర నామార్చన జరిపారు. అనంతరం విశేష నివేదనలు సమర్పించారు. సర్పంచి లావణ్య, 95వ వార్డు కార్పొరేటర్ ముమ్మన దేముడు, భక్తులు పాల్గొన్నారు.

ఫ్లెక్సీని ప్రదర్శిస్తున్న సచివాలయ సిబ్బంది

మనమిత్ర సేవలపై ప్రచారం

వి.జుత్తాడ (పెందుర్తి), న్యూస్‌టుడే: ప్రభుత్వం మనమిత్ర పేరిట అందిస్తున్న వాట్సాప్ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని గ్రామ సచివాలయాల విభాగం డిప్యూటీ ఎంపీడీవో రామారావు సూచించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన పెందుర్తి మండలంలోని వాలిమెరక జుత్తాడ గ్రామ సచివాలయాన్ని సందర్శించారు. సిబ్బంది బయోమెట్రిక్ హాజరు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వం 95523 00009 నంబరు ద్వారా అందిస్తున్న వాట్సాప్ సేవలను ప్రజలు వినియోగించుకునేలా అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచించారు. కౌశలం సర్వే, ఈకేవైసీ నమోదు, తదితర అంశాలపై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కూండ్రపు ప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా వనమిత్ర ఫ్లెక్సీని ప్రదర్శించారు.

అధికారులు సమన్వయంతో మెలగాలి

శిలాఫలకం ఆవిష్కరిస్తున్న ఎంపీపీ నాగమణి, పాలకవర్గ సభ్యులు, అధికారులు

పెందుర్తి, న్యూస్‌టుడే: గ్రామాల్లో వివిధ సందర్భాల్లో పర్యటించే అధికారులు స్థానిక ప్రజా ప్రతినిధులను సమన్వయం చేసుకోవాలని పెందుర్తి ఎంపీపీ మధుపాడ నాగమణి సూచించారు. మండల పరిషత్ సాధారణ సమావేశం శుక్రవారం ఎంపీపీ అధ్యక్షతన జరిగింది. పాలకవర్గ సభ్యులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు సర్పంచులు మాట్లాడుతూ గ్రామాల్లో పర్యటిస్తున్న అధికారులు తమకు సమాచారం ఇవ్వడం లేదని పేర్కొన్నారు. కీలక సమాచారాన్ని కూడా తమ దృష్టికి తీసుకురాకుండా క్షేత్రస్థాయిలో అమలు చేయడం వల్ల ప్రజలకు సమాధానం చెప్పలేని పరిస్థితి నెలకొందని వాపోయారు. దీనిపై ఎంపీడీవో గుండు అప్పలరాజు మాట్లాడుతూ ఇకపై సమాచార లోపం లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు.

■ గొరపల్లి పంచాయతీ పరిధిలోని కరకవానిపాలెం గ్రామంలో మండల పరిషత్‌కు చెందిన స్థలాన్ని సీవేజ్ ప్లాంటు నిర్మాణానికి ప్రతిపాదించడాన్ని సర్పంచి గొరపల్లి శ్రీను, ఎంపీటీసీ సభ్యుడు చిరికి దేముడు వ్యతిరేకించారు.

■ జంగాలపాలెం సర్పంచి గొరపల్లి నరసింగరావు మాట్లాడుతూ సరిపల్లి గ్రామ సచివాలయం పరిధిలో ఉన్న తమ గ్రామాన్ని గృహనిర్మాణ, వ్యవసాయ శాఖ సిబ్బంది పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేశారు.

■ చింతలగ్రహారం గ్రామానికి జీవీఎంసీ నీటి సరఫరా నిలిపివేసిన నేపథ్యంలో పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని సర్పంచి దాడి గోపి వెంకటలక్ష్మి కోరారు. ఈ సందర్భంగా ఐసీడీఎస్ సీడీపీవో నీలవేణి ఆధ్వర్యంలో పాలకవర్గం, అధికారులు బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు.

■ అంతకుముందు మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో పాలకవర్గ సభ్యుల పేర్లతో కూడిన నూతన శిలాఫలకాన్ని ఎంపీపీ నాగమణి తదితరులు ఆవిష్కరించారు. అనంతరం ఎంపీపీ పుట్టినరోజు సందర్భంగా ఆమెను ఘనంగా సత్కరించారు. జెడ్పీటీసీ సభ్యురాలు ఉప్పిలి దేవి, ఎంపీటీసీ సభ్యులు, మండల పరిషత్ పరిపాలనాధికారి కొల్లి వెంకటరావు, డిప్యూటీ ఎంపీడీవో కామేశ్వరరావు, వివిధ శాఖల అధికారులు, సర్పంచులు పాల్గొన్నారు.

ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే చర్యలు తప్పవు

దేశపాత్రునిపాలెం(పరవాడ), న్యూస్‌టుడే: పరవాడ మండలం దేశపాత్రునిపాలెంలోని ప్రభుత్వ భూముల్లో శుక్రవారం హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసినట్లు ఆర్.ఐ. రామన్న, వీఆర్వో సాయి తెలిపారు. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని అందిన సమాచారం మేరకు సుమారు 2.50 ఎకరాల భూముల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి వాటిని స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ భూములు ఆక్రమించుకోవడం చట్టరీత్యా నేరమని, ఎవరైనా ఆక్రమణలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో సర్వేయర్లు శ్రీనివాసరావు, శంకర్ తదితరులు పాల్గొన్నారు.

రెవెన్యూ అధికారులు ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డు

కాలువ పనులకు సరిహద్దులు గుర్తించాలి

తహసీల్దార్ చిన్నికృష్ణ, ఇతర అధికారుల నుంచి వివరాలు తెలుసుకుంటున్న ఆర్డీవో షేక్ ఆయిషా

సబ్బవరం, న్యూస్‌టుడే: ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టులో భాగంగా కాలువ పనులు చేపట్టేందుకు భూముల సరిహద్దులు గుర్తించాలని ఆర్డీవో షేక్ ఆయిషా అన్నారు. మండలంలోని నల్లరేగులపాలెంలో శుక్రవారం ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా పోలవరం కాలువకు సేకరించిన భూ స్థితిగతులను మ్యాప్‌లో పరిశీలించారు. ఆ మేరకు తహసీల్దార్ బి.చిన్నికృష్ణ నుంచి వివరాలు తెలుసుకున్నారు. మండల సర్వేయర్ లాలం అప్పారావు, ఆర్ఐ బి.వీరయ్య తదితరులు పాల్గొన్నారు.

సబ్బవరం తాలూకా యూనిట్ ఎన్నిక ఏకగ్రీవం

సబ్బవరం, న్యూస్‌టుడే: అనకాపల్లి జిల్లా సబ్బవరం తాలూకా యూనిట్ ఎన్నికలు శుక్రవారం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏకగ్రీవంగా జరిగాయి. అధ్యక్షులుగా కె.జేసుదాస్, అసోసియేట్ అధ్యక్షుడుగా నర్సింగరావు ఎంపికయ్యారు. మిగిలిన వారిలో జి.శ్రీనివాసరావు, ఫణికుమార్, రమణరావు, నారాయణరావు, కిరణ్‌కుమార్, జానకిరామ్, విజయకుమారి, రేణుక, నాగిని దేవి, నాగభూషణ్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. వారిని అనకాపలి జిల్లా అడ్‌హక్ కమిటీ ఛైర్మన్ పీలా సూర్యనారాయణ తదితరులు అభినందించారు.

నూతన కార్యవర్గ సభ్యులు

మత్స్య పరిశ్రమలో విలువ జోడింపునకు ఆకాశమే హద్దు

ఏయూ ప్రాంగణం, న్యూస్‌టుడే: మత్స్య పరిశ్రమలో విలువ జోడింపునకు ఆకాశమే హద్దు అని భారత సముద్ర ఆహార ఎగుమతిదారుల సంఘం జాతీయ అధ్యక్షుడు జి.పవన్‌కుమార్ అన్నారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్(ఐసీఏఆర్), సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీ(సీఐఎఫ్‌టీ) సంయుక్తంగా బీచ్ రోడ్డులోని ఓ హోటల్‌లో శుక్రవారం మత్స్య విలువ జోడింపు రంగంలో స్థిరమైన వ్యాపార అవకాశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా జి.పవన్‌కుమార్ హాజరై మాట్లాడారు. సముద్ర ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల పర్యవేక్షకులు, మధ్య స్థాయి నిర్వాహకులు ప్రపంచ మార్కెట్‌లో పోటీ పడటానికి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సీఐఎఫ్‌టీ ఇన్‌ఛార్జి, శాస్త్రవేత్త డాక్టర్ బి.మధుసూదనరావు మాట్లాడుతూ మత్స్య, ఆక్వాకల్చర్ రంగాల్లో ఆవిష్కరణలను ప్రోత్సహిస్తుందన్నారు. అనంతరం 'వాల్యూ అడిషన్ అండ్ ప్రొడక్ట్ డైవర్సిఫికేషన్ ఆఫ్ నైల్ తిలాపియా' అన్న పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో పలువురు శాస్త్రవేత్తలు, మత్స్యకార సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

అధినేత అడుగు జాడల్లో నడుచుకోవాలి

వేపగుంట, న్యూస్‌టుడే: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ను ఆదర్శంగా తీసుకుని పార్టీ నాయకులు, కార్యకర్తలు నడచుకోవాలని జనసేన నేత, ఎమ్మెల్సీ కొణిదల నాగబాబు అన్నారు. వేపగుంట సమీప చీమలాపల్లి మీనాక్షి కన్వెన్షన్ కల్యాణ మండపంలో జనసేన క్రియాశీలక కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. పార్టీలో కష్టపడిన ప్రతీ ఒక్కరికీ తప్పనిసరిగా తగిన గుర్తింపు లభిస్తుందన్నారు. పార్టీ అధినేత 14ఏళ్లుగా ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చారన్న సంగతి అందరూ గుర్తించాలని సూచించారు. ఉత్తరాంధ్రలో జనసేన బలోపేతానికి కృషి చేస్తున్నామని అందులో భాగంగానే ఎచ్చెర్లలో పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి అక్కడి నుంచి ప్రతీ నియోజకవర్గంలో పర్యటిస్తున్నామన్నారు. త్వరలో పార్టీ క్రియాశీల సభ్యత్వ నమోదు ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా చేపడతామని, దీన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు మాట్లాడుతూ భవిష్యత్తులో జనసేన ప్రతినిధులు ఎక్కడ నుంచి పోటీ చేసినా గెలుపు తథ్యం అనే విధంగా కార్యకర్తలు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి విశాఖ రూరల్‌జిల్లాకు చెందిన పలు నియోజకవర్గాల నుంచి నాయకులు సుందరపు విజయ్‌కుమార్, గెడ్డం బుజ్జి, రాయపురెడ్డి కృష్ణ, పంచకర్ల సందీప్, నాగలక్ష్మీ, కిరణ్‌ప్రసాద్, శివదత్తు, గంగులయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలతో నాగబాబు అంతర్గత సమావేశం నిర్వహించారు.

నాగబాబును సత్కరిస్తున్న ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు, జనసేన నాయకులు, కార్యకర్తలు

వసతిగృహ నిర్వాహకురాలిపై ఫిర్యాదు

నాయుడుతోట(వేపగుంట), న్యూస్‌టుడే: వసతిగృహంలో ఆశ్రయం పొందుతున్న ఓ బాలుడిని విచక్షణా రహితంగా కొట్టారని ఆరోపిస్తూ నగర పోలీసు కమిషనర్(సీపీ)కు శుక్రవారం ఫిర్యాదు అందింది. ఆ వివరాలిలా.. నాయుడుతోట సమీప రవినగర్‌లోని 'సేవా సమాజం'లో కొందరు విద్యార్థులు ఆశ్రయం పొందుతున్నారు. ఈ క్రమంలో బుచ్చిరాజుపాలెంకు చెందిన ఎర్రయ్య, రమ్యల కుమారులు శ్రావణ్‌కుమార్, విక్రం కూడా ఇక్కడ వసతి పొందుతూ స్థానిక పాఠశాలలో 6, 2వ తరగతులు చదువుతున్నారు. గత నెల 21వ తేదీన శ్రావణ్‌కుమార్‌ను సమాజం నిర్వాహకురాలు (ఉపాధ్యాయిని) మౌనిక వైరుతో కొట్టారంటూ తల్లిదండ్రులు సీపీకి ఫిర్యాదు చేయగా పెందుర్తి పోలీసులు విచారణ చేపట్టారు.

★ శ్రావణ్‌కుమార్ ఆరోజు వసతి గృహం నుంచి బయటకొచ్చి వేరొకరి ఇంటి వద్ద జామకాయలు కోసేందుకు యత్నించగా వారు ఆ బాలుడిని కొట్టినట్లు సమాచారం. ఈ క్రమంలో వసతి గృహ నిర్వాహకురాలిని కూడా మందలించారు. దాంతో 'మీ పిల్లలు సక్రమంగా ఉండడం లేదు. వారిని ఇక్కడి నుంచి మీతో తీసుకువెళ్లండి' అని ఆమె బాలుడి తల్లిదండ్రులకు సూచించారు. వారు స్పందించకపోవడంతో శ్రావణ్‌కుమార్‌ను వేరొక విద్యార్థితో వారింటికి పంపించేశారు. ఆ సమయంలో బాలుడి శరీరంపై ఉన్న దెబ్బలను తల్లిదండ్రులు గమనించారు. ఇదిలా ఉండగా ఎప్పుడో జరిగిన ఘటనపై తల్లిదండ్రులు ఎందుకు ఆలస్యంగా స్పందించారు? ఆ బాలుడ్ని కాలనీవాసులు కొట్టారా? నిర్వాహకురాలు కొట్టారా? అన్న విషయం విచారణలో తేలాల్సి ఉందని సీఐ సతీశ్‌కుమార్ పేర్కొన్నారు.

16న డైవింగ్ సపోర్టు క్రాఫ్ట్ కమిషనింగ్

డైవింగ్ సపోర్టు క్రాఫ్ట్

సింధియా, న్యూస్‌టుడే: భారతీయ నౌకాదళ అవసరాల నిమిత్తం నిర్మించిన 'డైవింగ్ సపోర్టు క్రాఫ్ట్-ఎ20'ను ఈనెల 16న కమిషనింగ్ జరపనున్నారని నేవీ వర్గాలు తెలిపాయి. సముద్ర అంతర్‌జలాల్లో డైవింగ్ ప్రమాణాల సామర్థ్యం పెంచేందుకు దోహదపడేలా మొత్తం అయిదు క్రాఫ్ట్‌లను ఇండియన్ నేవీ నిర్మిస్తోంది. ఈ అయిదింటిని కోల్‌కతాలోని టిటాగైల్ సిస్టమ్స్ లిమిటెడ్ (టీఆర్‌ఎస్‌ఎల్) నిర్మిస్తోందని, అలాగే ఈ నౌకను సదరన్ నేవల్ కమాండుకు చెందిన కొచ్చిలో కమిషనింగ్‌ను వైస్ అడ్మిరల్ సమీర్ సక్సేనా పర్యవేక్షణలో జరుపుకోనుందని వెల్లడించాయి. 390 టన్నుల సామర్థ్యంతో ఇండియన్ నేవీ (ఐఆర్‌ఎస్) నిబంధనలకు లోబడి చేపట్టిన నిర్మాణాన్ని విశాఖపట్నానికి చెందిన ఎన్‌ఎస్‌టీఎల్ జరిపిన ప్రయోగం విజయవంతమైందని వివరించాయి.

ఇంధన పొదుపుపై అవగాహన అవసరం

గోడపత్రికను ఆవిష్కరిస్తున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ తదితరులు

మధురవాడ, న్యూస్‌టుడే: రాష్ట్ర వ్యాప్తంగా ఇంధన పొదుపు ఉత్సవాలను ఉద్యమంగా నిర్వహించి ప్రజలకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ అన్నారు. శుక్రవారం విశాఖలో పర్యటించిన ఆయన బీచ్‌రోడ్డు సాగర్‌నగర్ వద్దనున్న ఏపీఈపీడీసీఎల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ఫర్ ఎనర్జీ ట్రాన్సిషన్ (సీఓఈఈటీ) భవనంలో నిర్వహించిన విద్యుత్తుశాఖ అధికారుల సదస్సులో పాల్గొన్నారు. ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు జరగనున్న ఇంధన పొదుపు ఉత్సవాల గోడపత్రికను ఏపీఈపీడీసీఎల్ సీఎండీ ఇమ్మడి పృథ్వీతేజ్, నెడ్‌క్యాప్ ఎండీ ఎం.కమలాకర్‌బాబు తదితరులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంధన పొదుపు వారోత్సవాలను పురస్కరించుకుని విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్, వక్తృత్వం పోటీలు నిర్వహించాలన్నారు. ప్రతి జిల్లాలో మహోద్యమంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్లు కె.ఎస్.విజయకృష్ణన్, ఎస్.రామసుందర్‌రెడ్డి, స్వప్నిల్‌దినకర్‌పుండ్కర్, ఎన్.ప్రభాకర్‌రెడ్డి, ఈపీడీసీఎల్ డైరెక్టర్లు టి.వి.సూర్యప్రకాష్, టి.వనజ, ఎస్.హరిబాబు, సీజీఎంలు ఎల్.దైవప్రసాద్, వి.విజయలలిత, బి.అశోక్‌కుమార్, పి.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

అన్నప్రసాద పథకానికి రూ.లక్ష విరాళం

పర్యవేక్షకుడు నరసింగరావుకు విరాళం చెక్కు అందిస్తున్న దాత శ్రీనివాసరావు

సింహాచలం, న్యూస్‌టుడే: శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామి వారి నిత్య అన్న ప్రసాద పథకానికి మధురవాడ ప్రాంతానికి చెందిన శతపతి శ్రీనివాసరావు శుక్రవారం రూ.లక్ష విరాళంగా సమర్పించారు. విరాళాన్ని చెక్కురూపంలో అన్నప్రసాద విభాగం పర్యవేక్షకుడు పాలూరి నరసింగరావుకు అందజేశారు. అధికారులు దాతకు స్వామి వారి దర్శనం కల్పించారు. పండితులు వేదమంత్రాలతో ఆశీర్వదించి స్వామివారి ప్రసాదం, శేషవస్త్రాలు అందజేశారు.

ట్రస్టు సేవలు ప్రశంసనీయం

పరవాడ, న్యూస్‌టుడే: పరవాడ మండలం భరణికం గ్రామంలో హరిప్రియ ఛారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో శుక్రవారం పలు సేవాకార్యక్రమాలు నిర్వహించారు. 200 మంది పేదలకు దుప్పట్లు, 10మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.5వేలు చొప్పున ఉపకారవేతనాలు, అనారోగ్యంతో బాధపడుతున్న ముగ్గురికి వైద్య ఖర్చుల నిమిత్తం రూ.7500 నగదు, పదోతరగతి చదువుతున్న 20మందికి విద్యా సామగ్రిని సమకూర్చారు. వీటిని స్థానిక నాయకులు పంచకర్ల ప్రసాదు, మాసవరపు అప్పలనాయుడు, జబర్దస్త్ నటుడు సత్తిపండు చేతులమీదుగా పంపిణీ చేశారు. విశ్రాంత ఉక్కు ఉద్యోగి పెదిశెట్టి రామారావు తన కుమార్తె హరిప్రియ పేరిట ఓ ట్రస్టు ఏర్పాటు చేసి ఏటా ఆమె జయంతి సందర్భంగా పేదలకు సేవా కార్యక్రమాలు చేస్తుండడం ప్రశంసనీయమన్నారు. నాయకులు అప్పలనాయుడు, తాతారావు, తదితరులు పాల్గొన్నారు.

పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు అందిస్తున్న పంచకర్ల ప్రసాద్ తదితరులు

ఐటీ కంపెనీల రాకతో నిరుద్యోగుల్లో జోష్

మధురవాడ, న్యూస్‌టుడే: విశాఖలో పలు ఐటీ సంస్థలు ఏర్పాటుకు ముందుకు రావడం నిరుద్యోగులకు వరమని ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత్‌కుమార్ అన్నారు. రుషికొండ ఐటీ హిల్స్ వద్ద భూమిపూజ కార్యక్రమాలకు విచ్చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్‌కు సుమారు 200 మంది యువతీ, యువకులు హర్షాతిరేకాలతో స్వాగతం పలికారు. జై చంద్రబాబు, జై లోకేశ్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. విజనరీ లీడర్, థాంక్యూ సీఎం సార్ అంటూ ప్లకార్డులు పట్టుకుని ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు.

(c) eenadu

ఈనాడు అనంతపురం

శనివారం డిసెంబరు 13, 2025 13

క్వింటా రూ.8 వేలు

కందికి మద్దతు ధర

అనంతపురం (వ్యవసాయం), న్యూస్‌టుడే : కంది పంటకు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధర కల్పించింది. క్వింటా రూ.8 వేలు చొప్పున కొనుగోలు చేయనున్నారు. జిల్లాలో కంది పంటను కొనుగోలు చేసేందుకు నాఫెడ్ అనుమతి మంజూరు చేసిందని ఏపీ మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్ పిన్నేశ్వరి తెలిపారు. కంది పండించిన రైతులు రైతు సేవా కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకోవాలని ఆమె సూచించారు. ఈ-పంట నమోదు చేసుకున్న రైతుల నుంచి మాత్రమే పంటను కొంటున్నామన్నారు. రైతులు సద్వినియోగం చేసుకోవాలని డీఎం విజ్ఞప్తి చేశారు.

జలం చెక్కిన శిల్పం

ప్రకృతిలోని శక్తులకు శిలలను చెక్కే సామర్థ్యముందని చెప్పడానికి ఈ చిత్రం ఓ గొప్ప ఉదాహరణ. భౌగోళిక శాస్త్రంపై ఆసక్తి ఉన్నవారికి ఇది చాలా అందమైన, ఆలోచింపజేసే చిత్రం. ప్రవహించే నీటికి గతిశక్తి ఉంటుంది. రాయి ఎంత కఠినమైనా నిత్యం ప్రవహిస్తే దాన్ని కరిగిస్తుంది. అలా నీటి ప్రవాహానికి పెద్ద బండరాయిసైతం కోతకు గురై ఇలా శిల్పంలా మారింది. ముదిగుబ్బలోని యోగివేమన జలాశయం ముందు భాగంలో నీటి ఉద్ధృతికి ఒకే బండరాయి మొత్తం ఇలా గీతలు పడి, గుంతలు ఏర్పడి ఆకట్టుకునే ఆకృతిగా మారడంతో ఆసక్తిగా చూస్తున్నారు.

-న్యూస్‌టుడే, ముదిగుబ్బ

సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా మల్లేశ్వరి

అనంతపురం (వైద్యం), న్యూస్‌టుడే: అనంతపురం సర్వజన ఆసుపత్రి నూతన సూపరింటెండెంట్‌గా డాక్టర్ మల్లేశ్వరిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నంద్యాల ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా ఉన్న ఆమెను స్పౌజ్ గ్రౌండ్స్‌పై ఇక్కడికి బదిలీ చేశారు. గతంలో ఈమె చిన్నపిల్లల విభాగం హెచ్ఓడీగా ఇక్కడ పనిచేశారు. ప్రస్తుతం ఇన్‌ఛార్జి సూపరింటెండెంట్‌గా ఉన్న డాక్టర్ సుబ్రహ్మణ్యం అనస్తీషియా ఆచార్యుడిగా కొనసాగుతారు. త్వరలో ఆమె బాధ్యతలు స్వీకరించనున్నారు.

విభిన్న కోర్సులు.. లక్షణమైన కొలువులు

జేఎన్‌టీయూ, న్యూస్‌టుడే: పదోతరగతి తరువాత.. ఇంటర్, డిగ్రీ, బీటెక్.. ఇది సాధారణంగా విద్యార్థులు ఎంచుకునే ప్రణాళిక. అయితే ఈ పద్ధతి మారుతోంది. ఇంటర్‌లో ఎంచుకునే కోర్సుపైనే భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. నేటి పోటీ ప్రపంచంలో ఏ కోర్సు తీసుకోవాలి.. ఏమి చదివితే ఉద్యోగావకాశాలు మెండుగా ఉంటాయన్న కోణంలో తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారు. తమ పిల్లలకు 8వ తరగతిలోనే బీజం వేస్తూ.. సబ్జెక్టులపై పట్టు సాధించేలా తర్ఫీదు ఇప్పిస్తున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఈ కోవలోనే పలు కోర్సులను విద్యాసంస్థలు తీసుకొస్తున్నాయి. అవేమిటో తెలుసుకుందాం..

8లోనే బీజం

ఏఐ, మిషిన్‌లెర్నింగ్

ఇంటర్‌లో ఎంపీసీ చేసిన వారు కంప్యూటర్ సైన్స్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ), మెషిన్‌లెర్నింగ్ కోర్సుల్లో నైపుణ్యం సాధిస్తే భవిష్యత్తు ఉంటుంది. బీటెక్‌లో ఏఐ, మెషిన్ లెర్నింగ్ కోర్సును ఎంచుకోవాలనుకునేవారికి గణితంలో ఆల్‌జీబ్రా, స్టాటిస్టిక్, డేటా స్ట్రక్చర్, పైథాన్‌పై పట్టు ఉండాలి. ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఐటీ కళాశాలల్లో బీటెక్ సీటు సాధించాలి.

కోర్సు తరువాత: నైపుణ్యం బాగుంటే రూ.5-8 లక్షలు, రూ.10-15 లక్షలు, నిష్ణాతులైతే రూ.20-50 లక్షలు వార్షిక వేతనం పొందవచ్చు.

● ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇందుకు ఉచితంగా పుస్తకాలు పంపిణీ చేసి శిక్షణ ఇస్తున్నారు. జిల్లావ్యాప్తంగా అన్ని కార్పొరేట్ కళాశాలల్లో శిక్షణ ఇస్తున్నారు.

బయోటెక్నాలజీ, జినోమిక్స్

బైపీసీ చేసిన విద్యార్థులు బయోటెక్నాలజీ అండ్ జినోమిక్స్ కోర్సు చేస్తే భవిష్యత్తు ఉంది. ఇంటర్‌లో పీసీబీ, పీజీఎంబీ అభ్యసించాలి. వైద్యశాస్త్రంలో వివిధ కోర్సులు చేయవచ్చు. బీటెక్, బీఎస్సీలో బయోటెక్నాలజీ చేయాలి. ల్యాబ్ టెక్నాలజీస్, డేటాఅనాలిసిస్, బయో ఇన్‌ఫర్మేటిక్స్, రీసెర్చ్ మెథడాలజీ స్కిల్స్ ఉండాలి.

వార్షిక వేతనం: ప్రారంభంలో రూ.3 నుంచి 6 లక్షలు, మధ్యస్థంగా నైపుణ్యం ఉంటే రూ.8 నుంచి 15 లక్షలు. మంచి నైపుణ్యం ఉంటే రూ.20 లక్షలకుపైగా.

● అన్ని కార్పొరేట్, జూనియర్ కళాశాలల్లో ఈ స్థాయిలో నీట్‌పై శిక్షణ ఇస్తున్నారు.

రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ ఇంజినీరింగ్

మనుషుల స్థానంలో రోబోలతో పనులు చేయించడమే రోబోటిక్. సాఫ్ట్‌వేర్‌లో ఇదొక కోర్సు. పాఠశాల స్థాయిలో ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, రోబోటిక్స్ క్లబ్‌లో బేసిక్స్ ఉండాలి. ఇంటర్‌లో పీసీఎం స్ట్రీమ్ తప్పనిసరి. బీటెక్‌లో మెకానికల్, ఎలక్ట్రానిక్స్ సంబంధ కోర్సు చేయాలి. కాడ్ డిజైనింగ్, ప్రోగ్రామింగ్, కంట్రోల్ సిస్టమ్, ఆర్డినోలో నైపుణ్యం ఉండాలి. సాఫ్ట్‌వేర్ రంగంలో ఉద్యోగాలు ఉంటాయి.

వార్షిక వేతనం: ప్రారంభంలో రూ.4-8 లక్షలు, మధ్యదశలో రూ.10-రూ.20 లక్షలు, సీనియర్లకు రూ.25 లక్షలకుపైగా ఉంటుంది.

క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ

ఇంజినీరింగ్‌లోనే క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ సైబర్ సెక్యూరిటీలో చేరాలంటే 9, 10 తరగతుల్లో కంప్యూటర్ బేసిక్స్, నెట్‌వర్కింగ్ ఫండమెంటల్స్ తెలిసి ఉండాలి. ఇంటర్‌లో పీసీఎం విత్ కంప్యూటర్ సైన్స్ చేయాలి. బీటెక్‌లో సీఎస్, ఐటీ, ఎన్ఐటీస్ స్పెషలైజేషన్ ప్రోగ్రాం చేయాలి. లినక్స్, అజూర్, నెట్‌వర్క్ సెక్యూరిటీ, ఎథికల్ హ్యాకింగ్‌లో నైపుణ్యం సాధించాలి.

వార్షిక వేతనం: ఉద్యోగ ప్రారంభంలో రూ.4 నుంచి 8 లక్షలు. మంచి నైపుణ్యం ఉంటే రూ.10 నుంచి 15 లక్షలు. సీనియారిటీ పెరిగితే రూ.20-50 లక్షలు పొందవచ్చు.

● కొత్తూరు జూనియర్ కళాశాల, కేఎస్ఆర్ బాలికల జూనియర్ కళాశాలలో ఈ తరహా శిక్షణ ఇస్తున్నారు.

నల్లేరు నడుస్తోంది!

హిందూపురం పట్టణం శ్రీనివాస టాకీసు నుంచి పెనుకొండ రహదారికి అనుసంధానంగా ఉన్న వీధిలోని ఓ ఇంటిని నల్లేరు తీగ కప్పేసింది. సహజంగా ఈ తీగ పెరుగుదల ఆలస్యం.. అయితే దాదాపు మూడేళ్ల వ్యవధిలోనే మొత్తం ఇంటి పైకప్పును కప్పేసేలా పెరిగింది. ఇది విటపియే కుటుంబానికి చెందిన ఔషధ తీగ. దీన్ని ఆయుర్వేదానికి ఉపయోగిస్తారు. చట్నీ, తాళింపు చేసుకొని తింటే కీళ్లల్లో అరిగిన గుజ్జు వృద్ధికి, జీర్ణాశయానికి, పొట్టలో పుండ్లు నివారణకు, కొవ్వు తగ్గించేందుకు, కషాయంగా తీసుకోంటే జీర్ణ వృద్ధి కలుగుతుందని వైద్యులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ప్రముఖ వైద్యులు వెంకటరమణనాయక్ నివాసం ఉంటున్న ఇంటికి ఈ నల్లేరు ప్రత్యేక శోభ, ఆకర్షణీయంగా మారింది.

- న్యూస్‌టుడే, హిందూపురం

అనగనగా ఒక ఊరు.. ఆ ఊరిలో ఓ గుంత

ఊరి పేరు కాడ సిద్ధాపురం (ఆంధ్ర సరిహద్దుకు ఆనుకుని నాలుగు కిలోమీటర్ల దూరం ఉన్న కర్ణాటకలోని మొలకాల్మూరు తాలూకా)

నివాసం వంద కుటుంబాలకు పైగా నివసిస్తున్నారు. కేవలం కురబలే ఉన్నారు. వ్యవసాయంతోపాటు గొర్రెల పెంపకంతో జీవనం.

గుడి ఆవరణలో మృతగుంత

ఆచారం కురబ సామాజిక వర్గానికి చెందిన 'బ్యాళ్లూరు' వంశీకులవి సుమారు 40 ఇళ్లు ఉన్నాయి. ఈ వంశీకులు ఎవరైనా మరణిస్తే గ్రామంలో ఉన్న కాడ సిద్ధేశ్వర ఆలయం సమీపంలోని ఒకే గుంతలో మృతదేహాన్ని ఖననం చేస్తారు. గతంలో ఇక్కడ ఇదివరకే చేసినవారికి సంబంధించిన దుస్తులు, ఎముకలు కనిపిస్తే.. వాటిని కింద ఉంచి.. పై భాగాన పూడ్చే ఆచారం పురాతన కాలం నుంచి ఉందని వృద్ధులు చెబుతున్నారు. శ్మశానంలో పూడ్చితే రాత్రిపూట కాడ సిద్ధేశ్వర స్వామి ఆలయ సమీపంలో చాలామందికి ఆత్మరూపంలో కనిపించి శ్మశానంలో ఎందుకు పూడ్చారు? అని ప్రశ్నిస్తారట. ఆ భయంతో ఒకే గుంతలో పూడ్చే ఆచారం మొదలైందని వంశపెద్దలు చెప్పటం విశేషం.

- న్యూస్‌టుడే, రాయదుర్గం పట్టణం

బీటీ రహదారులకు రూ.85 కోట్లు మంజూరు

రాంనగర్(అనంతపురం): జిల్లాకు సాస్కీ నిధుల కింద రూ.85 కోట్లు మంజూరయ్యాయని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. శుక్రవారం అనంతపురం రాంనగర్ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్‌లో మంత్రి మాట్లాడుతూ.. ఈ నిధులతో ఉరవకొండ నియోజకవర్గంలోని 8 రహదారులకు సంబంధించి 58.51 కిలోమీటర్ల బీటీ రహదారుల నిర్మాణాలు చేపట్టాలని పంచాయతీరాజ్ శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు.

IN THE COURT OF DISTRICT AND SESSIONS JUDGE AND MACT AT CHIKKABALLAPUR
MVC NO.5/2019

The Divisional Controller, KSRTC, Chikkaballapur division, Chikkaballapur

PETITIONER

VS

1. M/s Bajaj Alliance general Insurance company limited, G.E. Plaza, Airport road, Yerawada, Pune-411 006 (Insurer of the lorry no.AP-02-W8647 Insurance policy no. OG-04-8995-1803-00001793 from 06-12-2007 to 05-12-2008)
2. Sri Madhusudhanrao.P S/o Venkataramappa D.No.6-2-800 Ramnagar, Ananthapur Andra Pradesh

RESPONDENTS

DRAFT PAPER PUBLICATION (TELUGU DAILY NEWSPAPER E-NADU)

Notice to the respondent no.2 under order 5 rule 20 r/w section 151 of Civil Procedure Code.

Whereas, the petitioner had filed the above case against the respondent no.2 for award compensation towards vehicle damage.

You, the respondent no.2 is hereby directed to appear in the above said court in person or through pleader duly instructed and able to answer all material questions raising in the suit or to accompained by some person able to answer all such questions on the day of **07.01.2026 at 11.00 clock in forenoon.**

Take notice that the default of your appearance on the date before mentioned in the suit, it will be heard and determine ex-parte.

Given under my hand and seal of the court on the day of **17.11.2025.**

By order of the Court
Sheristhedar
Principal Senior Civil Judge and MACT At Chikkaballapur

Address of the Advocate
Sri K.Narasimha Gowda,
Advocate,
Chikkaballapur

నేడు జాతీయ మెగా లోక్‌అదాలత్

అనంతపురం(మూడోరోడ్డు), న్యూస్‌టుడే: ఉమ్మడి జిల్లాలోని అన్ని కోర్టుల్లో శనివారం జాతీయ మెగా లోక్‌అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఈ.భీమారావు తెలిపారు. శుక్రవారం ఆయన డీఎల్ఎస్ఏ కార్యదర్శి రాజశేఖర్‌తో కలసి ఒక ప్రకటన విడుదల చేశారు. ఉదయం 10.30 గంటలకు ప్రారంభమయ్యే లోక్ అదాలత్‌లో కక్షిదారులు తమ కేసులను పరిష్కరించుకోవాలని తెలిపారు. ఇప్పటికే వివిధ కోర్టులలో పెండింగ్‌లో ఉన్న మోటారు ప్రమాదభరిత కేసులు, సివిల్, చెక్‌బౌన్సు కేసులు, కుటుంబ తగాదాలు, పారిశ్రామిక వివాదాలు, రాజీ చేయదగిన క్రిమినల్ కేసులు, వినియోగదారుల ఫోరం కేసులు, పంచాయతీ, నగర, పురపాలక శాఖ పన్నుల కేసులను పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు.

కరవు సీమకు.. సరోవరం

లక్ష్యం : భూగర్భ జలాలు పెంచడం
పథకం పేరు: అమృత్ సరోవర్
రూపకల్పన : ఉపాధి హామీ పథకానికి అనుసంధానంగా కేంద్రప్రభుత్వం దీన్ని రూపొందించింది.

74ఉడేగోళంలో పూర్తిస్థాయిలో నిండిన మినీ అమృత్ సరోవర్

ఎంచుకున్న ప్రాంతాలు : గుమ్మఘట్ట మండలంలోని భూపసముద్రం, రాయదుర్గం మండలంలోని 74 ఉడేగోళం

ప్రస్తుత స్థితి: వర్షపు నీటితో అమృత్ సరోవర్‌లు కళకళలాడుతున్నాయి.

● భూపసముద్రం చెరువులో 100-100 అడుగుల కొలతలతో ఏర్పాటు చేసిన సరోవర్‌లో కోటి లీటర్ల సామర్థ్యం ఉంది. వ్యవసాయ బోర్లున్న రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

● 74 ఉడేగోళంలో 50-50 కొలతలతో ఉన్న సరోవర్‌లో 50 లక్షల లీటర్ల నీరు నిల్వ. రైతులకు, చుట్టుపక్కల పొలాలకు లాభం చేకూరుతోంది.

- న్యూస్‌టుడే, గుమ్మఘట్ట

నిధులు వెనక్కి వెళితే ఇంజినీర్లదే బాధ్యత

జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో అమలు అవుతున్న అభివృద్ధి పనులు సత్వరమే పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలి. నిధులు వెనక్కి వెళితే సంబంధిత శాఖల ఇంజినీరు అధికారులదే బాధ్యత అని కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. శుక్రవారం రెవెన్యూ భవన్‌లో ఇంజినీరింగు శాఖల అధికారుల సమావేశం జరిగింది. పీఆర్‌లో రహదారులు, వంతెనల నిర్మాణం, గ్రామ ఆరోగ్య క్లినిక్ భవనాల నిర్మాణం మార్చినాటికి పూర్తి కావాలని కలెక్టర్ ఆదేశించారు. గ్రామ క్లినిక్ భవనాల పూర్తికాకపోతే మార్చి తర్వాత నిధులు వెనక్కి వెళ్లే ప్రమాదం ఉందన్నారు. ఎంపీ నిధుల కింద చేపట్టిన పనులు కూడా వేగంగా పూర్తి చేసేలా చూడాలన్నారు.

రోడ్డే పొలిమేర.. ● అటు కర్ణాటక.. ఇటు ఆంధ్రా

రెండు రాష్ట్రాల సరిహద్దుగా ఒక రోడ్డే పొలిమేరగా ఉందంటే ఆశ్చర్యంగా ఉంది కదూ.. రోడ్డు సరిహద్దుగా ఉండటం సహజమే అనుకుంటే పొరపాటే.. ఆ రహదారికి ఇరువైపులా రెండు రాష్ట్రాల గ్రామాలు ఉన్నాయి మరి.. ఆ గ్రామాలను చూడాలంటే మడకశిర నియోజకవర్గం అమరాపురం మండలం వెళ్లాల్సిందే.. ఓ వైపు కర్ణాటక రాష్ట్రం శిరా తాలుకా లక్కనహళ్లి గ్రామం, మరోవైపు ఆంధ్రప్రదేశ్ అమరాపురం మండలం హెచ్‌బీఎన్ కాలనీ ఉంది. ఇటు కన్నడ అక్షరాలు, అటు తెలుగు అక్షరాలు కనిపిస్తాయి. ఆచార వ్యవహారాల్లోనూ తేడాలు ఉంటాయి. తెలుగు పాఠశాలలో చదివినా కన్నడ భాషే మాట్లాడతారు.

-న్యూస్‌టుడే, అమరాపురం

మౌనిక జూడోలో విజయ దీపిక

న్యూస్‌టుడే, చెన్నేకొత్తపల్లి: ఆట ఏదైనా సాధించాలనే పట్టుదల, గెలుపుపై గురి ఉంటే విజయం తప్పక వరిస్తుందని నిరూపిస్తోంది చెన్నేకొత్తపల్లి మండలం ప్యాదిండికి చెందిన విద్యార్థిని మౌనిక. సీకేపల్లి కస్తూర్బాలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న ఈ విద్యార్థిని పీఈటీ మహేశ్వరి పర్యవేక్షణలో జూడోలో ప్రమాదకర ఫీట్లను సైతం అలవోకగా వేస్తున్నారు. ఫ్రంట్‌రోల్, బ్యాక్‌రోల్, ఫ్రంట్‌స్ట్రెచ్చింగ్, పాల్స్ టెక్నిక్‌లు చాకచక్యంగా వేస్తుంది. వజారి, సూడో ప్రదర్శనలతో ప్రత్యర్థిని హిప్ ఆన్ చేసి విజయ ఢంకా మోగిస్తోంది. కిందటి నెలలో కాకినాడలో జరిగిన రాష్ట్రస్థాయి అండర్-17 పోటీల్లో తలపడి బంగారు పతకం కైవసం చేసుకుని త్వరలో మణిపూర్‌లో జరిగే జాతీయ పోటీలకు ఎంపికైంది.

బంగారు పతకం, కప్పుతో..

సాధించిన విజయాలు

2023 అక్టోబరులో ధర్మవరం మండలం చిగిచెర్లలలో జరిగిన రాష్ట్రస్థాయి జూడో పోటీల్లో రెండోస్థానంలో నిలిచి వెండి పతకం సాధించింది. 2024 అక్టోబర్‌లో శ్రీకాళహస్తిలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో బంగారు పతకం, డిసెంబర్‌లో త్రిపురలో జరిగిన జాతీయస్థాయి పోటీల్లోనూ ప్రతిభ చాటింది. కిందటి నెల కాకినాడలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రథమ బహుమతితోపాటు మణిపూర్ జరగనున్న జాతీయ క్రీడలకు ఎంపికైంది.

అంతర్జాతీయ స్థాయే లక్ష్యం: మౌనిక

జాతీయస్థాయి పోటీల్లో రాణించి అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని దేశానికి పేరు తీసుకురావాలన్నదే లక్ష్యం. ఇందుకు నిత్యం సాధన చేస్తున్నా. జూడో క్రీడ ఆత్మరక్షణకు, ఆపత్కర పరిస్థితులలో తమను తామే రక్షించుకోవడానికి ఉపయోగపడుతుంది.

ఏకశిల కొండ.. విచిత్రబండ

రాయదుర్గం మండలం జుంజురాంపల్లి, గుమ్మఘట్ట మండలం భూప సముద్రం గ్రామాల నడుమ ఏకశిల కొండపై 200 సంవత్సరాల కిందట పురాతన ఆలయం నిర్మితమైంది. శ్రీఅరూఢ మల్లేశ్వరస్వామి నెలకొన్న ఈ కొండకు చిత్రబండ అనే పేరు వాడుకలో ఉంది. 30 ఎకరాల్లో ఒకే బండగా వ్యాపించి ఉండటం విశేషం. ఈ ఆలయానికి సంబంధించి 40 ఎకరాల భూమి ఉండగా 30 ఎకరాల్లో పెద్ద కొండ మాత్రమే ఉంది. కొండపై వెలిసిన స్వామికి ప్రతి ఏడాది ఉగాది రోజున రథోత్సవం నిర్వహిస్తారు. శివరాత్రి రోజున జాగరణ చేసి భక్తులకు అన్నదానం చేస్తారు. చుట్టు పక్కల గ్రామాలతోపాటు కర్ణాటక నుంచి పెద్ద ఎత్తున భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. దేవాలయం నిర్వహణ బాధ్యతలన్నీ లింగాయత్ వంశీకులే పర్యవేక్షిస్తున్నారు. - న్యూస్‌టుడే, రాయదుర్గం పట్టణం

అవినీతి లెక్కలు తేలనున్నాయ్!

అనంతపురం (అశోక్‌నగర్) : 'ప్రజల మీద వైకాపా ప్రభుత్వం చెత్త పన్ను విధించి డంపింగ్ యార్డుల్లో వదిలేసింది. దాన్ని తొలగిస్తామని మళ్లీ నిధులు కాజేశారు. ఈ అవినీతి లెక్కలు త్వరలోనే తేలుతాయి' అని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ పేర్కొన్నారు. శుక్రవారం అనంతపురంలోని డంపింగ్ యార్డులో బయోమైనింగ్ ప్రక్రియను స్థానిక ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌తో కలిసి పరిశీలించారు. అనంతపురం డంపింగ్ యార్డుతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా అవినీతి జరిగిందని ఆ లెక్కలు తేల్చాలని ప్రభుత్వం విజిలెన్స్‌కు అప్పగించిందన్నారు. అప్పటి ముఖ్యమంత్రి జగన్ చేసిన పనులతో డంపింగ్ యార్డుల్లో 85 లక్షల టన్నుల చెత్తను వదిలేసిపోతే చంద్రబాబు ఆదేశాల మేరకు దాన్ని బయోమైనింగ్ ద్వారా వేరు చేసే ప్రక్రియ చేపట్టామని వివరించారు. గతంలో బయోమైనింగ్ చేయకుండా అవినీతికి పాల్పడి నిధులు గోల్‌మాల్ చేశారని విమర్శించారు. రూ.వేల కోట్లు దిగిమింగిన జగన్‌కు.. పరకామణి కేసు చిన్నది అని అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

డంపింగ్ యార్డును పరిశీలిస్తున్న పట్టాభిరామ్, ఎమ్మెల్యే దగ్గుపాటి

పాస్‌పోర్టుకు దరఖాస్తు చేద్దామిలా..

న్యూస్‌టుడే, కళ్యాణదుర్గం గ్రామీణం: విదేశాల్లో ఉన్నత చదువు, ఉద్యోగం, ఉపాధి, పర్యటకం.. ఇలా అవసరం ఏదైనా పాస్‌పోర్టు తప్పనిసరి. విదేశాల్లో పాస్‌పోర్టుతోనే వ్యక్తికి గుర్తింపును ఇస్తారు. పాస్‌పోర్టుకు ఉమ్మడి అనంత జిల్లాలో నెలకు 1,920 దరఖాస్తులు వస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.

వివరాల నమోదు ఇలా..

● పాస్‌పోర్టు కోసం మొదట http://www.passportseva.gov.in, http://www. passportindia.gov.in అనే రెండు వెబ్‌సైట్‌లో ఏదో ఒక దానిలోని మెయిల్ ఐడీ, చరవాణి నంబరుతో రిజిస్టర్ చేసుకుని పాస్‌వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. తదుపరి లాగిన్‌ై అందులోని దరఖాస్తును పూర్తిచేయాలి.

● దరఖాస్తులు పూర్తిచేసి సబ్‌మిట్ చేశాక రిఫరెన్స్ నంబరు వస్తుంది. దీని ఆధారంగా పెద్దలకు రూ.1,500, పిల్లలకు రూ.1,000 వంతున రుసుం చెల్లించాలి.

● అనంతపురంలోని ప్రధాన తపాలా కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాస్‌పోర్టు తనిఖీ కేంద్రంలో విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది.

దరఖాస్తుల వివరాలు



ఏఏ పత్రాలు అవసరం..

చిరునామా గుర్తింపు పత్రంతోపాటు పుట్టిన తేదీ ధ్రువీకరణ నిజప్రతులు ఉండాలి. ప్రభుత్వం సూచించిన మేరకు 12 రకాల పత్రాల్లో ఏ ఒక్కటి ఉన్నా చిరునామా గుర్తింపుగా పరిగణిస్తారు.

● కేటాయించిన సమయానికి పాస్‌పోర్టు కేంద్రానికి వెళ్లి తనిఖీ చేయించుకోవాలి. అక్కడ ఫొటో, వేలిముద్రలు సేకరించిన తదుపరి ఓ సంఖ్యతో రసీదు ఇస్తారు. దీనిద్వారా లేదా చరవాణికి వచ్చిన సంకేతం ద్వారా పాస్‌పోర్టు స్టేటస్ తెలుసుకోవచ్చు.

● చివర్లో పోలీసు విచారణ ఉంటుంది. వివరాలన్నీ సక్రమంగా ఉంటే 3 రోజుల తరువాత పాస్‌పోర్టు మంజూరవుతోంది.

ధర్మం ఆచరిస్తే బంగారు భవిష్యత్తు

పుట్టపర్తి, న్యూస్‌టుడే: సత్యం, ధర్మం, శాంతిని ఆచరిస్తే బంగారు భవిష్యత్తు ఉంటుందనే సందేశాన్ని నృత్యనాటిక ద్వారా భక్తులకు తెలియజేశారు. సత్యసాయి మహాసమాధి దర్శనార్థం శ్రీసత్యసాయి గ్లోబల్ కౌన్సిల్ జోన్-9 దక్షిణాఫ్రికా, మారిషస్, కెన్యా, నైజీరియా భక్త బృందం పర్తియాత్రతో పుట్టపర్తి వచ్చారు. శుక్రవారం సాయికుల్వంత్ మందిరంలో సత్యసాయి మహాసమాధి చెంత వేదపఠనంతో వేడుకలను ప్రారంభించారు. 'సత్య, ధర్మ, మానవ జీవితం బంగారం' పేరుతో మనోహరమైన సంగీత నాటకాన్ని ప్రదర్శించి, భక్తులను మంత్రముగ్ధులను చేశారు. రామాయణంలోని అరణ్యకాండ, కిష్కింధకాండలోని ముఖ్యమైన ఘట్టాలను కళ్లకు కట్టినట్లుగా ప్రదర్శించారు.

BOP CONSULTANTS PVT. LTD
Housing Board Colony, ANANTAPUR
WANTED

మా సంస్థకు ప్రస్తుతం టీచింగ్ ఫ్యాకల్టీగా పనిచేయని ప్రొఫెషనల్ అభ్యర్థులు గెస్ట్ ఫ్యాకల్టీ గా పనిచేయుటకు కావలెను.

అర్హతలు : M.Tech / Ph.D., CSE / ECE / CSE (AI & ML)
M.Sc. / Ph.D. (Mathematics, Physics, Chemistry)

పనిచేయు కాలము : నెలకు ఒకసారి హాజరు కావలెను.

జీతం : M.Tech : నెలకు 5,000 - 10,000
Ph.D : నెలకు 15,000 - 20,000

వివరాలకు : 7093227022, 8331047022
email : smartachievers786@gmail.com

✝ శ్రద్ధాంజలి ✝

మంచికి మారుపేరుగా మా అందరి శ్రేయస్సు కొరకు నిరంతరం శ్రమిస్తూ.. మా నుండి ఆకస్మికంగా దూరమై దైవ సన్నిధికి చేరిన మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని దేవున్ని ప్రార్థిస్తూ.. శోకతప్త హృదయాలతో..

భార్య: కొనకొండ్ల సువార్తమ్మ మరియు బంధుమిత్రులు

కీ॥శే॥ కొనకొండ్ల విజయ్‌కుమార్ గారు
సీనియర్ అసిస్టెంట్ APSPDCL, రాయదుర్గం
అనంతపురం (జిల్లా), మరణం: 12-12-25

గమనిక: వీరి అంత్యక్రియలు తేది: 13-12-25న శనివారం రాయదుర్గం పట్టణం కణేకల్లు రోడ్డు, భగత్‌సింగ్ ప్రాథమిక పాఠశాల సమీపంలోని మా స్వగృహం నుండి ఉ॥ 10 గం॥లకు అంతిమయాత్ర బయలుదేరును ఇదే సమాచారంగా భావించగలరు. సెల్: 8247595065, 6300811981.

(c) eenadu

వసతి వణికిస్తోంది

సంక్షేమ హాస్టళ్లలో కనీస వసతులు కరువు

పెనుకొండ సాంఘిక సంక్షేమ వసతి గృహం బయట ట్యాంకు వద్ద స్నానాలు చేస్తున్న విద్యార్థులు

సాంఘిక సంక్షేమ శాఖలో 11 వసతి గృహాలు, 732 మంది విద్యార్థులు, బీసీ సంక్షేమ శాఖ 27 ఉండగా 1500మంది విద్యార్థులు ఉన్నారు.

న్యూస్‌టుడే, మడకశిర, హిందూపురం, పెనుకొండ బృందం: శీతాకాలం కావడంతో చలి వణికిస్తోంది. పెనుకొండ డివిజన్ పరిధిలో ఉదయం 8 గంటల వరకు మంచు కురుస్తోంది. హిందూపురం, మడకశిర, పెనుకొండ నియోజకవర్గాల పరిధిలోని పలు వసతి గృహాల్లో మౌలిక వసతులు సక్రమంగా లేక విద్యార్థులు చలికి వణుకుతున్నారు. కొన్నింటిలో కిటికీలు, తలుపులు పాడై ఉండటంతో చల్లని గాలి లోపలికి వస్తోంది. మరికొన్ని చోట్ల మంచాలు లేక నేలపైనే పడుకోవాల్సిన దుస్థితి. 'న్యూస్‌టుడే' బృందం వసతి గృహాలను పరిశీలించగా విద్యార్థులు పడుతున్న ఇబ్బందులు ఇలా..

● మడకశిర ఎంజేపీ బాలుర వసతి గృహంలో తరగతి గదుల్లోనే పడుకోవాల్సిన పరిస్థితి ఉంది. 248మంది విద్యార్థులు ఉన్నారు. గదుల కొరత వేధిస్తోంది. సాయి బాబా ఆలయానికి వెళ్లే రోడ్డు వైపునకు ఉన్న కిటికీ లేక ఇనుప కడ్డీలు విరిగిపోయాయి. మెస్ కూడా లేకపోవడంతో చలి తీవ్రంగా ఉంటోంది.

● చిలమత్తూరు బీసీ బాలుర వసతి గృహంలో కిటికీలకు మెస్ లేకపోవడంతో దోమలు లోపలికి వస్తున్నాయి. కిటికీలు ఒంపులు తిరగడంతో గాలికి లోనికి ప్రవేశిస్తోంది. దీంతో చలి ఎక్కువగా వేస్తోందని చలికి వణకాల్సిన పరిస్థితి ఉంది.

● హిందూపురం కళాశాల బాలుర వసతి గృహాల్లో ఉంటున్న వారికి దుప్పట్లు సరఫరా చేయక పోవడంతో చలికి ఇబ్బందులు పడుతున్నారు. ఇంటి నుంచి దుప్పట్లు తీసుకువచ్చి కప్పుకొంటున్నారు.

● పెనుకొండ పట్టణంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ వసతి గృహం 4 దశాబ్దాల క్రితం నిర్మించారు. ప్రస్తుతం ఇక్కడ 52 మంది విద్యార్థులు ఉంటున్నారు. వసతి గృహ భవనం శిథిలావస్థకు చేరింది. గతేడాది డిసెంబరులో భవనం ఆధునికీకరణకు రూ.35లక్షల నిధులు మంజూరైనా పనులు ప్రారంభం లేదు. మరుగుదొడ్లు, స్నానపు గదులున్నా పైకప్పు పెచ్చులూడి పడుతుండడంతో విద్యార్థులు లోపలికివ వెళ్లడానికి భయపడుతున్నారు. ప్రస్తుతం చలికే ఆరుబయట నీటిట్యాంకు వద్ద స్నానమాచరిస్తూ అవస్థలు పడుతున్నారు.

గుడిబండ : ఇంటి నుంచి తెచ్చుకున్న దుప్పట్లు కప్పుకొని నిద్రిస్తున్న విద్యార్థులు

బీసీ వసతి గృహాల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి

బీసీ వసతి గృహాల్లో అభివృద్ధి పనుల కోసం రూ.1.60 కోట్లు మంజూరయ్యాయి. ఇప్పటికే వసతి గృహాల్లో పనులు జరుగుతున్నాయి. ప్రధానంగా మెస్‌ల ఏర్పాటు, మరుగుదొడ్లు, నీటి వసతి, కిటికీలు వంటివి మరమ్మతులు చేస్తున్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం.
- గంగాధర్, ఏబీసీడబ్ల్యూవో, మడకశిర

ఎయిడెడ్ ఉద్యోగాల దరఖాస్తుకు గడువు పెంపు

అనంతపురం విద్య, న్యూస్‌టుడే: నగరంలోని సెయింట్ మేరీస్ బాలికల ఎయిడెడ్ ఉన్నత పాఠశాల, ఆర్సీఎం ప్రాథమిక ఎయిడెడ్ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ ఉద్యోగాల దరఖాస్తుకు ఈనెల 31 తేదీ వరకు గడువు పొడిగించినట్లు డీఈవో ప్రసాద్‌బాబు తెలిపారు. ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ బయాలజీ, తెలుగు, ఎల్పీలే తెలుగు, హిందీ, పీఈటీ పోస్టులకు మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులు. ప్రాథమిక పాఠశాలలో 5 ఎస్జీటీ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసి, దరఖాస్తు ఫారం, సర్టిఫికెట్లు డీఈవో కార్యాలయంలో సమర్పించాలన్నారు.

EENADU Classifieds

TO LET

అనంతపురంలో ఇస్కాన్‌ దగ్గర ... 1 BHK ... (2nd Floor) ... 6300413604, 9493832318.

JOBS

Req. of DRA & Non DRA Banking Collections, Field Exec: 16K- 22K, T/Callers: 12K- 16K. Vijayawada. ✆ 8121618919, 8978043042.

Wanted front office executive with computer knowledge immediately to work in a dental lab Hyderabad. contact: 9490061234

Wanted Managers & Sales Staff for Anantapur Biggest Furniture Store Mamatha Furniture. 2yrs Exp & Computer Skills. Sal: Upto 25K + Incentives. Interview 14 & 15th Dec. @ 11 AM - 4Pm. # Gooty Road, Opp: Market Yard, ATP.

Need ENT EMRG Physician, CMO's, Nurses, Receptionist, Pro's Sriram Hospital, Ongole. Call & CV to 98495 95190, 76600 27789.

Online Mktg. Executive (F) - Degree, అనుభవం1-3, కంప్యూటర్‌జ్ఞానం తప్పనిసరి, Sales Executive (M) - ఫీల్డ్ వర్క్, Degree/MBA. అనుభవం1 & above Yrs. ఉన్న అభ్యర్థులు అవసరం. # మెరైన్ వాటర్ సొల్యూషన్స్ కంపెనీ, ✆ 9100703123.

అనంతపురం నందు పనిచేయుటకు యువతి/ యువకులు కావలెను. Qualification: డిగ్రీ, 8,000 to 25,000. Contact: 8500242049.

నరసింహా హీరో రాంనగర్ టూ వీలర్ షోరూం నందు జాబ్ చేయుటకు ఫ్రంట్‌లైన్ సూపర్ వైజర్, టెలికాలర్లు కావలెను. సంప్రదించండి. 9951300882.

గుంటూరు మాస్టర్ మైండ్స్ కాలేజి నందు హాస్టల్ ఇన్‌ఛార్జీస్, వార్డెన్స్‌గా పనిచేయుటకు పురుషులు కావలెను. జీతము: 12000/- నుండి 15000/- వరకు ఇవ్వబడును. (ఉచిత భోజనము వసతి కల్పించబడును) విద్యా అర్హతలు: ఇంటర్ & డిగ్రీ వయస్సు: 22 సంవత్సరములపైన ఉండవలెను. వివరములకు సంప్రదించగలరు. ✆ 9248733372.

FACULTY/ TEACHERS

Wanted: Tutors, Social, Computer Faculty to Teachup to Class 10 (CBSE). Montessori Elite EM School, Gollapalli, ATP ✆ : 9866676304, 7386261972.

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

EENADU CLASSIFIEDS 5 లైన్ల ప్రకటన రూ. 395/- మాత్రమే

తక్కువ ఖర్చుతో... ప్రతిరోజు క్లాసిఫైడ్స్‌లో ప్రకటన ఇవ్వండి.... అధిక స్పందనలు పొందండి. వాహనాల అమ్మకం... ఉద్యోగాల భర్తీ... ఇళ్లు, ఫ్లాట్లు, స్థలాల అమ్మకాలు, కొనుగోళ్లు... ఇళ్లు, షాపులు, ఫ్లాట్లు అద్దెకు మరియు అన్నిరకాల బిజినెస్ వ్యవహారాలు...

వివరాలకు : 8008709784

ప్రకటనలపై జి.ఎస్.టి. 5% వర్తించబడును

పెళ్లి సంబంధాల కోసం చూస్తున్నారా...

వడ్డెర కుల అవివాహితులకు సువర్ణావకాశం

నేడు, రేపు వడ్డెర కుల అవివాహిత వధూవరులకు

ఈనాడు పెళ్లిపందిరి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్

తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదిక అయిన 'ఈనాడు పెళ్లిపందిరి', వడ్డెర కుల అవివాహిత వధూవరులకు ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం నిర్వహిస్తుంది. వివాహం కోసం ఎదురుచూస్తున్న వధూవరులతో పాటు సంబంధిత కుటుంబీకులు నేడు (శనివారం, డిసెంబరు 13న), రేపు (ఆదివారం, డిసెంబరు 14న) ఉదయం 9 గం॥ నుంచి సాయంత్రం 5.30 గం॥ వరకు తమ ప్రొఫైల్‌ను ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు.

మరిన్ని వివరాలకు 91543 66099, 91547 72006 ఫోన్ నంబర్లకు సంప్రదించవచ్చు.

వధూవరుల బయోడేటా, ఫొటోలను పైన తెలిపిన వాట్సప్ నంబర్లకు పంపి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్‌ను ఫోన్ యాప్ ద్వారా చేసుకోవచ్చు.

మొదటి అదనపు జిల్లా కోర్టు పీపీగా లేపాక్షినాయుడు

అనంతపురం (లీగల్), న్యూస్‌టుడే: మొదటి అదనపు జిల్లా న్యాయస్థానం పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా లేపాక్షినాయుడును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. బెళుగుప్ప మండలం గంగవరానికి చెందిన లేపాక్షినాయుడు 1993లో న్యాయవాద వృత్తిని చేపట్టారు. గతంలో తెదేపా న్యాయ విభాగంలో పని చేస్తూ న్యాయ సహాయం అందజేశారు. తెదేపా న్యాయ విభాగం జిల్లా అధ్యక్షులుగా సేవలందించారు. ఆయనలో ఉన్న వృత్తి నైపుణ్యం, సేవాతత్పరతను గుర్తింపు లభించింది. మొదటి అదనపు జిల్లా న్యాయస్థానం పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియమితులయ్యారు. శనివారం బాధ్యతలు స్వీకరించే అవకాశాలున్నాయి. ఈ సందర్భంగా లేపాక్షినాయుడు మాట్లాడుతూ.. క్రిమినల్ కేసుల్లో నిందితులకు శిక్షలు పడి, బాధితులకు న్యాయం లభించేలా కృషి చేస్తానన్నారు.

ఇంధన పరిరక్షణపై విద్యార్థులకు పోటీలు

అనంతపురం విద్య, న్యూస్‌టుడే: ఇంధన పరిరక్షణలో భాగంగా 9, 10వ తరగతి విద్యార్థులకు సైన్స్ ప్రదర్శన పోటీలు నిర్వహిస్తున్నట్లు విద్యుత్తుశాఖ అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల ఎస్‌ఈలు శేషాద్రిశేఖర్, సంపత్‌కుమార్ తెలిపారు. ఈనెల 19, 20 తేదీల్లో తిరుపతిలో ఈ పోటీలు జరుగుతాయన్నారు. 87124 80430 ఫోను నంబరుకు వాట్సప్ ద్వారా పేర్లు నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వక్తృత్వ, క్విజ్ పోటీలు కూడా జరుగుతాయన్నారు.

ప్రతి అర్జీకి పరిష్కారం: మంత్రి పయ్యావుల కేశవ్

అనంతపురం క్యాంపు కార్యాలయంలో ప్రజల సమస్యలు వింటున్న మంత్రి పయ్యావుల కేశవ్

రాంనగర్(అనంతపురం), న్యూస్‌టుడే : ప్రజా సమస్యల పరిష్కార దిశగా ప్రభుత్వం పని చేస్తోందని, ప్రతి అర్జీకి పరిష్కారం చూపడమే ఏకైక లక్ష్యమని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. రాష్ట్రస్థాయిలో చంద్రబాబుతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలంతా ప్రజాదర్బార్ కార్యక్రమాలు నిర్వహించి ప్రజల సమస్యలపై అర్జీలు స్వీకరించాలి. వాటిని వేగవంతంగా పరిష్కారం చేయాలన్నదే ముఖ్యమంత్రి ముఖ్య ఉద్దేశమన్నారు. శుక్రవారం అనంతపురం నగరం రాంనగర్‌లోని క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. ప్రజలు, ఉద్యోగుల నుంచి అర్జీలు తీసుకున్నారు. అర్జీదారులతో మంత్రి ఓపిగ్గా మాట్లాడి, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వచ్చిన అర్జీలను అధికారులకు పంపి, వాటిని గడువులోపు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.

ఉపాధి కల్పనే లక్ష్యంగా బృందాల పర్యటన

మాట్లాడుతున్న సెర్ప్ ప్రాజెక్టు ఈడీ శ్రీనివాస్

ఉరవకొండ, న్యూస్‌టుడే: ఉరవకొండ నియోజకవర్గంలో ఉపాధి అవకాశాలు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా శుక్రవారం ఎన్‌ఐఆర్డీ, సెర్ప్ రాష్ట్రస్థాయి అధికారుల బృందాలు అవకాశాల పరిశీలనకు క్షేత్రస్థాయికి వచ్చాయి. నియోజకవర్గంలో టెక్స్‌టైల్ పార్కుతోపాటు జీవాల పెంపకం, మునగ సాగు, వెదురుతో కూడిన వ్యవసాయం ద్వారా ఉపాధి కల్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. వీటిపై ఎంత మంది ఆధారపడి జీవిస్తున్నారు? ఇతరత్రా సమాచారాన్ని అధికారులు క్షేత్రస్థాయిలో సేకరిస్తున్నారు. సెర్ప్ ప్రాజెక్టు ఈడీ శ్రీనివాస్, ఎన్‌ఐఆర్డీ ఎన్‌ఆర్పీ కళ్యాణ్‌కుమార్ సారథ్యంలో అధికారుల బృందాలు వాసన్, టాటా సంస్థల ప్రతినిధులు ఉరవకొండలో మహిళలు, రైతులు, చేనేత కార్మికులతో విడివిడిగా సమావేశాలు నిర్వహించారు. మునగ, వెదురు సంబంధ వ్యవసాయానికి ఎంత సముఖంగా ఉన్నారన్న విషయంపై ఆరా తీశారు. రెండు రోజులపాటు పర్యటించి సేకరించిన అంశాలను నివేదిక రూపంలో ప్రభుత్వానికి అందిస్తామని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో వెలుగు జిల్లా ప్రాజెక్టు మేనేజరు గంగాధర్, వాసన్ ఎస్పీవో ఊతప్ప, పీవో ఉదయ్, కొండారెడ్డి, టాటా సంస్థ ప్రతినిధి వాసు, వెలుగు ఏసీ శివప్రసాద్, ఏపీఎం శివయ్య తదితరులు పాల్గొన్నారు.

సంక్షేమ పథకాలకు బ్యాంకర్లు సహకరించాలి

ఎంపీ అంబికా, కలెక్టర్ ఆనంద్ వెల్లడి

మాట్లాడుతున్న ఎంపీ అంబికా, కలెక్టర్ ఆనంద్, ఎల్‌డీఎం నరేశ్‌రెడ్డి

జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే: ప్రభుత్వ సంక్షేమ పథకాల పురోగతికి బ్యాంకర్లు విరివిగా రుణాలు ఇవ్వాల్సిందే. మీకు నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించాలి. ఇది మీ బాధ్యత.. అని ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్సు హాలులో బ్యాంకర్ల జిల్లా స్థాయి సమావేశం జరిగింది. ఎంపీ, కలెక్టర్ మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పరిశ్రమలు, డ్వాక్రా.. వంటి శాఖలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు విధిగా రుణాలు ఇచ్చి ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పని చేయాలని సూచించారు. ముద్ర యోజన, సూర్యఘర్, ఉపాధి కల్పన.. వంటి పథకాల లక్ష్య సాధనలో వెనుకపడ్డారు. దీనికి బ్యాంకర్లు కొందరు తగిన చొరవ, సహకారం లేకపోవడమేనన్నారు. సిటీ యూనియన్, బంధన్, కొటక్ మహేంద్ర.. తదితర బ్యాంకులు మరింత శ్రద్ధ పెట్టాలన్నారు. ఈ సమావేశ ప్రాధాన్యాన్ని గుర్తించకుండా హాజరు కాని బ్యాంకర్లకు తాఖీదులు జారీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. వీరి వైఖరిపై ఎస్‌ఎల్‌బీసీకి నివేదించాలన్నారు. కేంద్ర విశ్వవిద్యాలయంలో ఒక బ్రాంచీ, ఏటీఎంను సత్వరమే ఏర్పాటు చేయాలని ఎల్‌డీఎంకు సూచించారు. మరూరు, నెలకొండ, సంతేకొండాపురం వంటి ప్రాంతాల్లో బ్రాంచీల డిమాండ్‌ను గుర్తించాలన్నారు. సిబిల్ స్కోర్‌తో నిమిత్తం లేకుండా రుణాలు ఇవ్వాలన్నారు. ఇలాంటి కుంటిసాకులతో రుణాలు ఇవ్వని బ్యాంకుల జాబితాను తమకు పంపాలన్నారు. సూర్యఘర్ కింద దరఖాస్తు చేసుకున్న 512 మంది విజ్ఞప్తులను బ్యాంకులు తిరస్కరించిన తీరుపై ఆరా తీయాలన్నారు.

దివ్యాంగుల అభ్యున్నతికి ప్రాధాన్యం : కలెక్టర్

మాట్లాడుతున్న కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్

పుట్టపర్తి, న్యూస్‌టుడే: దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్, ఎమ్మెల్యే సింధూరరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం సాయిఆరామంలో అంతర్జాతీయ విభిన్న దినోత్సవం 2025ను ఘనంగా నిర్వహించారు. దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు, భవిష్యత్తు కార్యాచరణపై వివరించారు. దివ్యాంగులకు ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ర్యాంపులు, లిఫ్టులు ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ దివ్యాంగుల పింఛన్‌ను రూ.3 నుంచి రూ.6వేలుకు పెంచడం దేశంలోనే ఏపీలో కూటమి ప్రభుత్వం చేపట్టిందని తెలిపారు. వివిధ రంగాల్లో ప్రతిభ కనబరుస్తున్న దివ్యాంగుల విజయాలను ప్రశంసించారు. మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, విభిన్న ప్రతిభావంతుల కార్పొరేషన్ ఛైర్మన్ గూడిపూడి నారాయణస్వామి ప్రతి నియోజకవర్గానికి 10 చొప్పున మూడు చక్రాల స్కూటర్లు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. సహాయ సంచాలకులు అర్చన ఉమ్మడి జిల్లా క్రీడాకారిణి దీపికా నేతృత్వంలో భారత తొలి అంధ మహిళల టీ-20 క్రికెట్ ప్రపంచకప్ గెలవడం రాష్ట్రానికి, జిల్లాకు గర్వకారణమన్నారు. విభిన్న ప్రతిభావంతుల స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులకు రూ.63.45 లక్షలు బ్యాంకు లింకేజీ రుణాల మెగా చెక్కుతో పాటు, దివ్యాంగుల ఆటలపోటీల్లో ప్రతిభ కనబర్చిన వారికి పతకాలు, ప్రశంసా పత్రాలు పంపిణీ చేశారు. ఆర్డీవో సువర్ణ, డీఆర్‌డీఏ పీడీ నరసయ్య తదితరులు పాల్గొన్నారు.

త్వరలో డిఫెన్స్ పరిశ్రమ ఏర్పాటుకు శంకుస్థాపన

మాట్లాడుతున్న ఎం.ఎస్.రాజు

మడకశిర: మడకశిర సమీపంలోని ఆర్.అనంతపురం వద్ద ఇటీవల ఆమోదం తెలిపిన డిఫెన్స్ పరిశ్రమ అతి త్వరలోనే కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతుల మీదుగా శంకుస్థాపన చేస్తారని ఎమ్మెల్యే ఎం.ఎస్.రాజు తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. నియోజకవర్గానికి రూ.8,500కోట్లతో 2,125 మెగావాట్ల అతిపెద్ద సోలార్ ప్రాజెక్టును కేటాయించడం పట్ల ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. అమరాపురం చెరువులో జలహారతి కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరవుతున్నారని తెలిపారు.

'షూటింగ్ బాల్' జిల్లా జట్ల ఎంపిక


ఎంపికైన క్రీడాకారులు

బుక్కపట్నం, న్యూస్‌టుడే : రాష్ట్ర స్థాయి 44వ సీనియర్ షూటింగ్‌బాల్ పోటీలకు ఉమ్మడి అనంత జిల్లా జట్లను ఎంపిక చేశారు. బుక్కపట్నం బాలుర ఉన్నత పాఠశాలలో శుక్రవారం అసోసియేషన్ కార్యదర్శి పూల ప్రసాద్ ఆధ్వర్యంలో ఎంపిక పోటీలను జరిపారు. కార్యక్రమానికి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ మక్బూల్ హుసేన్, పాఠశాల ఇన్‌ఛార్జి హెచ్‌ఎం బాబయ్య, భాస్కర్‌రావులు హాజరై పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా అనంతపురం జిల్లా కార్యదర్శి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ షూటింగ్ బాల్ రాష్ట్రమంతటా అభివృద్ధి చెందుతోందన్నారు. రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో రాణించిన క్రీడాకారులకు ఉద్యోగ అవకాశాలు ఉంటాయన్నారు. ఎంపికైన క్రీడాకారులు ఈనెల 19 నుంచి 21 వరకు కర్నూలులో జరిగే 44వ రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. ఈకార్యక్రమంలో పీడీలు రామకృష్ణ, ఉషారాణి, స్వర్ణకుమారి, అశ్విని, రమాదేవి, జ్యోతి, ప్రసన్నలక్ష్మి, షేక్షావలి, నరేష్, అరవింద్, సీనియర్ క్రీడాకారులు జగదీష్, వెంకీ, షౌకత్‌వలి, తదితరులు పాల్గొన్నారు.

బాల్య వివాహ రహిత జిల్లాగా మారుద్దాం

సంతకం చేస్తున్న కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్, సీడీపీవో ప్రమీల

పుట్టపర్తి, న్యూస్‌టుడే : శ్రీసత్యసాయి జిల్లాను బాల్య వివాహ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు అన్ని శాఖలు బాధ్యతతో, సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మిషన్ వాత్సల్య పథకంలో భాగంగా జిల్లాలో బాల్య వివాహ నిర్మూలనకు వంద రోజుల అవగాహన కార్యక్రమం నిర్వహణపై కలెక్టర్ సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల్య వివాహాలు ఒకే కుటుంబానికే కాదు, సమాజానికే నష్టం కలిగించే సామాజిక అంశం అని పేర్కొన్నారు. బాల్య వివాహాలు జరగకుండా సకాలంలో నివారణ చర్యలు తీసుకోవాలన్నారు. బాలల భవిష్యత్తు ప్రమాదంలో పడకుండా పాఠశాలలు, ఐసీడీఎస్ కేంద్రాలు, పోలీసుశాఖ, గ్రామ,వార్డు సచివాలయాలు పరస్పర సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. పట్టణ, గ్రామాల్లో ర్యాలీలు, మానవహక్కుల దినోత్సవాలు, మహిళ దినోత్సవాల్లో ప్రత్యేక ప్రచారం చేయాలన్నారు. బాల్య వివాహరహిత ప్రచార క్యాంపెయిన్ బ్యానర్‌పై కలెక్టర్ సంతకం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆర్డీవో సువర్ణ, డీఎస్పీ విజయ్‌కుమార్, ఐసీడీఎస్ పీడీ ప్రమీలారెడ్డి, డీపీవో సమత, డీఆర్‌డీఏ పీడీ నరసయ్య పాల్గొన్నారు.

22 నుంచి కానిస్టేబుళ్లకు శిక్షణ

డీటీసీలో ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఎస్పీ జగదీశ్

అనంత నేరవార్తలు, న్యూస్‌టుడే: జిల్లాలో నిర్వహించనున్న పోలీస్ కానిస్టేబుళ్ల శిక్షణ కార్యక్రమాల నేపథ్యంలో ఎస్పీ జగదీశ్ శుక్రవారం జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్ (డీటీసీ)ను సందర్శించారు. ఇటీవల ఎంపికై అనంతపురం జిల్లాకు కేటాయించిన 98 మంది స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుళ్లకు (ఎస్‌సీటీపీసీ) ఈనెల 22 నుంచి శిక్షణ తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో శిక్షణ కార్యక్రమాలకు ఎటువంటి అంతరాయం లేకుండా సమగ్రంగా సాగేందుకు అవసరమైన ఏర్పాట్లను ఎస్పీ పరిశీలించారు. శిక్షణార్థుల కోసం బ్యారక్‌లు, క్లాస్ రూంలు, పరేడ్ మైదానం, శారీరక శిక్షణ స్థలాలు, మౌలిక సదుపాయాలు, పరిశుభ్రత వంటి ప్రధాన విభాగాలను పర్యవేక్షించారు. మిగిలి ఉన్న పనులను తక్షణమే పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. శిక్షణార్థులు పొందే వసతి, తాగునీరు, భద్రత, వైద్య సదుపాయాలు వంటి ప్రధాన అంశాలపై అధికారులు నిరంతర పర్యవేక్షణ చేయాలని సూచించారు.

అక్రమ కట్టడాలకు ఇటుకల తరలింపు

అడ్డుకున్న వీఆర్వో

వైకాపా నాయకుడికి చెందిన ట్రాక్టరు

తనకల్లు, న్యూస్‌టుడే : మండలంలోని బొంతలపల్లి పంచాయతీలో సర్వేనంబరు 183-ఎ లోని ప్రభుత్వ భూమిలో అక్రమంగా వెలసిన కట్టడాలను గురువారం తహసీల్దారు షాబుద్దీన్ పరిశీలించారు. ఆ సమయంలో అన్నమయ్య జిల్లా ములకలచెరువుకు చెందిన ఓ వైకాపా నాయకుడి ట్రాక్టర్‌లో సిమెంట్ ఇటుకలు దింపుతుండగా రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. ప్రభుత్వ భూమిలో అక్రమ కట్టడాలకు ఇటుకలు తరలించడం నేరమని, ట్రాక్టరు, ఇటుకలను తనకల్లు పోలీస్‌స్టేషన్‌కు తరలించాలని వీఆర్‌ఓ ఆంజనేయులును తహసీల్దారు ఆదేశించారు. వీఆర్‌ఓ ట్రాక్టర్‌ను తనకల్లుకు తీసుకెళ్లాలని డ్రైవర్‌కు సూచించినా పట్టించుకోలేదు. అక్కడే ఉన్న స్త్రీలతో కలిసి వీఆర్‌ఓను ముట్టడించి ఇటుకలను అక్కడే దింపేసి ట్రాక్టర్‌ను తీసుకెళ్లాడు. ఈ ఘటనపై వీఆర్‌ఓ ఆంజనేయులును వివరణ కోరగా బలవంతంగా ట్రాక్టర్‌ను తీసుకెళ్లారని, మరోసారి ఇలాంటివి జరగకుండా చూస్తామన్నారు.

నకిలీ బంగారంతో రుణాలకు యత్నించిన నిందితుల అరెస్టు

గోరంట్ల, ఓబుళదేవరచెరువు, న్యూస్‌టుడే: గోరంట్ల, ఓబుళదేవరచెరువు ఎస్‌బీఐ శాఖల్లో ఈనెల 9వ తేదీ నకిలీ బంగారంతో బ్యాంకు సిబ్బందిని మోసం చేసి రుణాలు తీసుకోవాలని ప్రయత్నం చేసి పోలీసులకు చిక్కిన కేసుల్లో రెండుచోట్ల శుక్రవారం ఏడుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు సీఐ శేఖర్, ఎస్సై మల్లికార్జునరెడ్డి తెలిపారు. గోరంట్ల పీఎస్ పరిధిలోని పాలసముద్రం సమీపంలో జాతీయ రహదారిపై యలహంకకు చెందిన నంజుండప్ప, శంకర, గోరంట్లకు చెందిన వడ్డెశంకర్‌లను గురువారం రాత్రి అరెస్టుచేసి రిమాండ్‌కు పంపినట్లు వివరించారు. ఓబుళదేవరచెరువు పీఎస్ పరిధిలోని మహమ్మదాబాద్ క్రాస్ సమీపంలో డబురువారిపల్లికి చెందిన జయప్ప, యలహంకకు చెందిన ముస్తాక్ పాషా, రఘుకుమార్, బెంగళూరు మంజునాథ్‌నగర్‌కు చెందిన నగేష్‌లను అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. వారి నుంచి టయోటా ఫార్చునర్ వాహనం, బ్యాంక్‌లో పెట్టిన 261.99 గ్రాముల వడ్డాణం, 226.17 గ్రాముల లాంగ్‌చైన్, 281.33 గ్రాముల మరో వడ్డాణం స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఈకేసులో ప్రతిభ చూపిన ఎస్సైతో పాటు హెచ్‌సీలు వెంకటేశ్, రమేశ్‌నాయక్, పీసీలు లోకేశ్, గోవర్ధన్‌లను డీఎస్పీ విజయకుమార్ అభినందినట్లు పేర్కొన్నారు.

యువకుడి దారుణ హత్య

చంద్ర

చంద్ర మృతదేహం వద్ద రోధిస్తున్న భార్య

గుంతకల్లు పట్టణం, న్యూస్‌టుడే: గుంతకల్లులో శుక్రవారం ఉదయం చంద్ర (35) అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఇంటి వద్ద కుళాయి నీళ్లు పట్టుకునే విషయంలో శివకుమార్, చంద్ర గొడవ పడటంతో హత్యకు దారి తీసిందని స్థానికులు పేర్కొన్నారు. చిప్పగిరి మండలం నంచర్ల గ్రామానికి చెందిన చంద్ర పాత గుంతకల్లులోని అంకాలమ్మ గుడి రోడ్డులైన్‌లో కురబ కాలనీలో ఇల్లు అద్దెకు తీసుకొని నివాసం ఉంటున్నాడు. టైలరింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. అతని ఇంటి పక్కనే హోతూరు గ్రామానికి చెందిన శివకుమార్ నివాసం ఉంటున్నాడు. ఉదయం 9 గంటల ప్రాంతంలో చంద్ర, అతని భార్య పుష్పావతి ఇంటి వద్ద కుళాయి నీళ్లు పట్టుకుంటుండగా శివకుమార్ వచ్చి తాను నీళ్లు పట్టుకోవాలని వాదించాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. కోపోద్రేక్తుడైన శివకుమార్ ఇంట్లోకి వెళ్లి కొడవలి తెచ్చి చంద్ర మెడపై నరకడంతో అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందాడు. మృతుడి భార్య, స్థానికులు కేకలు వేయడంతో నిందితుడు పరారయ్యాడు. కళ్లెదుటే భర్త హత్యకు గురికావడంతో భార్య కన్నీటి పర్యంతమైంది. వీరి మధ్య పాత గొడవలు ఉన్నట్లు తెలుస్తోంది. రెండో పట్టణ పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని హత్య ఘటనపై వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.

విద్యార్థి సంఘాల పేరుతో బెదిరిస్తున్న వారిపై కేసు

కదిరి పట్టణం, న్యూస్‌టుడే: విద్యార్థిసంఘాల పేరుతో ప్రభుత్వ వసతిగృహాలకు వెళ్లి బెదిరించడం, వసూళ్లకు పాల్పడుతున్న వారిపై కదిరి పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. బీసీ సహాయ సంక్షేమ అధికారి బాలాజీ, వార్డెన్లు జయరామిరెడ్డి, ఓబులరెడ్డి, పెద్దన్న, సరస్వతి తదితరులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు తగు చర్యలు తీసుకున్నారు. కదిరికి చెందిన అరుణ్‌కుమార్, ఉపేంద్ర మరికొందరు విద్యార్థినాయకులమంటూ వసతిగృహాల్లోకి ప్రవేశించి సిబ్బందిని బెదిరిస్తున్నట్లు పోలీసులకు తెలిపారు. వసతిగృహాల్లో పని చేస్తున్న అధికారులు తప్పుచేస్తున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టి, బ్లాక్ మెయిల్ చేస్తున్నారని వివరించారు. వసతిగృహాల విద్యార్థులను రెచ్చగొట్టడం, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామంటూ డబ్బులు డిమాండ్ చేస్తున్నారని అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అరుణ్‌కుమార్, ఉపేంద్రతో పాటు మరికొందరిపై కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ నారాయణరెడ్డి తెలిపారు.

హత్య కేసులో నిందితుడికి కటకటాలు

వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ శివనారాయణస్వామి, సీఐ నాగేంద్ర

కదిరి పట్టణం, న్యూస్‌టుడే : నల్లచెరువు మండలం ఓరువాయి సమీపంలో ఈనెల 9న చలపతి(40)ని హత్య చేసిన కేసులో నిందితుడు వెంకటరమణను పోలీసులు అరెస్టు చేశారు. హత్య కేసు వివరాలను కదిరి గ్రామీణ సర్కిల్ కార్యాలయంలో డీఎస్పీ శివనారాయణస్వామి విలేకరుల సమావేశంలో వివరించారు. మల్లిరెడ్డిపల్లికి చెందిన వెంకటరమణ ఐదేళ్ల కిందట తన ఇంటి వద్ద మరుగుదొడ్డి నిర్మాణ పనులు చేపట్టాలని కుమ్మరవాండ్లపల్లికి చెందిన చలపతికి అప్పగించాడు. చలపతి, ఆయన భార్య లక్ష్మీదేవి నిర్మాణ పనులు చేసే క్రమంలో వెంకటరమణ భార్య అశ్వనితో చలపతికి పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈవిషయం తెలుసుకున్న వెంకటరమణ ఇద్దర్నీ పలుమార్లు హెచ్చరించాడు. అయినా వారి తీరు మారకపోవడంతో వెంకటరమణ తన భార్య అశ్వనితో తరచూ గొడవ పడేవాడు. ఈక్రమంలో భార్య మూడేళ్ల కిందట పిల్లలతో కలిసి పుట్టినింటికి వెళ్లిపోయింది. భార్య దూరం కావడానికి కారణమైన చలపతిని చంపాలని నిర్ణయించుకున్నాడు. ఈనెల 9న ఓరువాయి శివారులో చలపతి ఒంటరిగా ఉన్నట్లు తెలుసుకుని అక్కడికి వెళ్లాడు. ఆ వెంటనే వేటకొడవలితో విచక్షణంగా రహితంగా నరికాడు. తీవ్రంగా గాయపడిన చలపతి అక్కడిక్కడే మృతిచెందాడు. మృతుడి భార్య లక్ష్మీదేవి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్నారు. పోలీసులు శుక్రవారం నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు డీఎస్పీ తెలిపారు.

ప్రముఖ ఆర్థోపెడిక్ & రోబోటిక్ జాయింట్ రీప్లేస్‌మెంట్ సర్జన్ ఇప్పుడు మన అనంతపురంలో

ఉచితంగా చూడబడును (ప్రతి నెల రెండవ శనివారం)

13-12-2025

ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు



Dr. R.Kartheek
MBBS, MS (Ortho),
Fellowship in Joint Replacement Surgery,
Fellowship in Knee Surgery (Netherlands),
Fellowship in Hip Preservation and Tumor Surgery (Switzerland)
Consultant Joint Replacement, Arthroscopy and deformity Correction Surgeon

ఎవరు సంప్రదించాలంటే?
● మోకాళ్ళు, తుంటి నొప్పులు మరియు మోకాళ్ల మార్పిడి చికిత్స
● కీళ్ల మార్పిడి చికిత్స తర్వాత ఇన్ఫెక్షన్ మరియు చీము పట్టినవాళ్ళు
● క్రీడలు మరియు లిగమెంట్ ఇంజురీవాళ్ళు, ఎముకల క్యాన్సర్ వాళ్ళు
● వంకరగా & దీర్ఘకాలికంగా ఎముకలు అతకని (Non-union) వాళ్ళు

కార్తీక్ ఆర్థో క్లీనిక్
మహా డయాగ్నొస్టిక్ ప్రక్కన, సాయినగర్ 3వ క్రాస్, అనంతపురం.

అపాయింట్‌మెంట్స్ కొరకు సంప్రదించండి
సెల్: 7075202551

(c) eenadu

రాయదుర్గం

•రాయదుర్గం •కళ్యాణదుర్గం •ఉరవకొండ

కృత్రిమ మేధపై పరిజ్ఞానం పెంచుకోవాలి

మాట్లాడుతున్న తహసీల్దార్ మహబూబ్‌బాషా

ఉరవకొండ, న్యూస్‌టుడే: ఏఐ నేర్చుకుని ఉపాధి అవకాశాల దిశగా ముందడుగు వేయాలని తహసీల్దార్ మహబూబ్‌బాషా, ఎంపీడీవో రవిప్రసాద్ సూచించారు. గుంతకల్లు ఎస్కేపీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల సహకారంతో విద్యార్థినులకు 'ఎక్స్ఎల్ఆర్ అనే సంస్థ ఆధ్వర్యంలో ఏఐ సర్టిఫికెట్ కోర్సును ప్రారంభించారు. ప్రిన్సిపల్ ఆదినారాయణ, సమన్వయకర్త డాక్టర్ అయ్యన్న, ఎక్స్ఎల్ఆర్ మేనేజరు సుభాష్, అధ్యాపకులు వెంకటరాముడు, సుధాకర్, నాగేంద్ర, రమేశ్‌బాబు పాల్గొన్నారు.

ప్రత్యేక చట్టాలతో సత్వర న్యాయం

మాట్లాడుతున్న ఉప ఎంపీడీఓ దామోదర్‌రెడ్డి

వజ్రకరూరు, న్యూస్‌టుడే: వజ్రకరూరు మండలం వజ్రకరూరులోని శ్రీశక్తి భవనంలో శుక్రవారం శ్రీవినాయక మండల సమాఖ్య ఆధ్వర్యంలో వికలాంగుల ప్రతిభా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఉప ఎంపీడీఓ దామోదర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక అవసరాల పిల్లలకు అనుగుణంగా అనేక చట్టాలు ఉన్నాయని, వాటితో సత్వర న్యాయం పొందవచ్చన్నారు. సర్పంచి మోనాలీసా, ఎస్సీ, ఎస్టీ సెల్ సభ్యుడు హరిప్రసాద్‌యాదవ్, సామాజికవేత్త బెంజిమెన్, వికలాంగ సంఘం సభ్యులు నారాయణస్వామి, బ్రహ్మయ్య, మల్లికార్జున, చిన్ని, లక్ష్మి, మమత, రహంతుల్లా, చంద్రశేఖర్ పాల్గొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా

రాయదుర్గం పట్టణం: 9666888046
కళ్యాణదుర్గం గ్రామీణం: 9985668661
ఉరవకొండ: 8008573071

సమస్య: బ్రహ్మసముద్రం గ్రామ ప్రాథమిక పాఠశాల ముందు ఏర్పాటు చేసిన చేతిపంపు, తాగునీటి కుళాయి వద్ద పరిసరాలు మురికిమయంగా మారాయి. **- స్థానిక ప్రజలు**

సమాధానం: సిబ్బంది పంపి శుభ్రం చేయిస్తాం. **- సురేష్, పంచాయతీ కార్యదర్శి**

సమస్య: స్థానిక ఇందిరమ్మ కాలనీలో మురుగు కాలువలు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. **- కాలనీవాసులు**

సమాధానం: మురుగు కాలువల నిర్మాణానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతాం. నిధులు రాగానే వెంటనే నిర్మాణ పనులు చేపడుతాం. **- ఈఓఆర్‌డీ చంద్రమౌళి**

–న్యూస్‌టుడే, కణేకల్లు

సమస్య: హెచ్.సిద్ధాపురంలో రోడ్డు పక్కన పశువుల తొట్టె పాచిపట్టి అపరిశుభ్రతగా మారింది. **-హెచ్.సిద్ధాపురం, గ్రామస్థులు**

సమాధానం: నీటితొట్టె పరిశుభ్రతకు చర్యలు తీసుకుంటాం. **-నాగరాజు, కార్యదర్శి**

సమస్య: జాతీయ రోడ్డు నుంచి మడెనహళ్లి వెళ్లే దారిలో రాళ్లు తేలి గుంతలు పడటంతో చోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. **-మడెనహళ్లి, గ్రామస్థులు**

సమాధానం: రోడ్డు మరమ్మతులకు ఇప్పటికే ప్రతిపాదనలు పంపాం. నిధులు మంజూరైన వెంటనే పనులు మొదలు పెడతాం. **-సురేష్, ఇన్‌ఛార్జి ఇంజినీరు**

సమస్య: డి.హీరేహాళ్ నుంచి హెచ్.సిద్ధాపురం దారిలో ముళ్ల పొదలు పెరగడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. **-సిద్ధేశ్ నాయక్, హెచ్.సిద్ధాపురంతండా**

సమస్య: రోడ్డుకు ఇరువైపులా పెరిగిన పొదలు తొలగిస్తాం. **- నాగేంద్రప్రసాద్, ఏఈ**

–న్యూస్‌టుడే, డి.హీరేహాళ్

వాజ్‌పేయీ విగ్రహావిష్కరణకు తరలిన నాయకులు

డి.హీరేహాళ్, రాయదుర్గం, న్యూస్‌టుడే: అనంతపురంలో నూతనంగా ఏర్పాటు చేసిన మాజీ ప్రధాని వాజ్‌పేయీ విగ్రహావిష్కరణకు డి.హీరేహాళ్ మండలం నుంచి తెదేపా కన్వీనరు పాటిల్ మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో పలువురు పెద్దఎత్తున తరలివెళ్లారు. మురడి ఎంపీటీసీ సభ్యులు తలారి గంగాధర, నాగలాపురం నారాయణస్వామి, దొడగట్ట రామాంజినేయులు, గోవిందు, మల్లికార్జునరెడ్డి ఉన్నారు. ● రాయదుర్గం నుంచి తెదేపా పట్టణ అధ్యక్షుడు బండి కృష్ణమూర్తి, గ్యాస్ క్రిష్ణ, కృష్ణమూర్తి, సిమెంట్ శీన, మల్లికార్జున, భాజపా కౌన్సిలర్లు డిష్ గోవిందు, వన్నూరుస్వామి తరలివెళ్లారు.

ప్రణాళికతో చదివితేనే ఫలితాలు

శెట్టూరు, న్యూస్‌టుడే: ప్రణాళికతో సమయాన్ని వృథా చేయకుండా చదివినప్పుడే మంచి ఫలితాలు సాధిస్తారని ఎంఈవో శ్రీధర్ పేర్కొన్నారు. శెట్టూరులోని పాఠశాలను పదోతరగతి విద్యార్థుల వంద రోజుల ప్రత్యేక తరగతులను పరిశీలించిన సందర్భంగా ఆయన మాట్లాడారు.

ఇక్కడ నిబంధనలు పాటించరు..?

కళ్యాణదుర్గం గ్రామీణం, న్యూస్‌టుడే: కళ్యాణదుర్గానికి ఆయా మార్గాల్లో ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులు వచ్చాయంటే ఆటోవాలాలు చుట్టూ చేరి అలజడి సృష్టిస్తుంటారు. టీ కూడలి, బళ్లారి రోడ్డు, వాల్మీకి, రాజీవ్ సర్కిళ్లలో బస్సు వచ్చిందంటే దాని చుట్టూ ఆటోలు చుట్టుముడుతున్నాయి. అలాగే పట్టణంలో ఆటోలన్నీ రోడ్ల పక్కనే నిలుపుతుండటంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోంది. సంబంధిత అధికారులు స్పందించి వెంటనే ఆటోడ్రైవర్లకు అవగాహన కల్పించి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని పట్టణవాసులు, ప్రయాణికులు కోరుతున్నారు.

ఇటీవల జరిగిన ఘటనలు కొన్ని..

- రాజీవ్ సర్కిల్‌లో బస్సు వచ్చిన సమయంలో ఆటోలు రావడంతో అటుగా వెళ్తున్న ద్విచక్రవాహనదారులు ఒకదానికొకటి ఢీకొనగా ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి.
- బళ్లారిరోడ్డులో ఆటోలు రోడ్డు స్థలం మీదికి ఎక్కువగా ఉండటంతో అటుగా వెళ్తున్న మరో ఆటో ఢీకొనడంతో ప్రయాణికుడు కిందపడ్డాడు.
- వాల్మీకి సర్కిల్‌లో ఆటో ఒక్కసారిగా రావడంతో బొలెరో వాహనం దానిని తప్పించబోయి మరో వాహనాన్ని ఢీకొంది.
- టీకూడలిలో ఆటోను నిబంధనలు పాటించకుండా నడపడంతో అటుగా వస్తున్న ద్విచక్రవాహనం ఢీకొనడంతో స్వల్పంగా గాయపడ్డారు.

వాల్మీకి సర్కిల్‌లో అస్తవ్యస్తంగా ఆటోలు

అవగాహన కల్పిస్తాం: సీఐ హరినాథ్

ట్రాఫిక్ నిబంధనలపై మరోసారి అవగాహన కల్పిస్తాం. నిబంధనలు అతిక్రమించిన వారికి జరిమానా విధిస్తాం. లైసెన్సులు, ఆర్సీలు లేనివారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.

నీటిబొట్టును ఆదా చేద్దాం

కళ్యాణదుర్గం గ్రామీణం, న్యూస్‌టుడే: ప్రతి నీటి బొట్టును ఆదా చేస్తే భావితరాలకు మేలు చేసిన వారవుతామని వాటర్‌షెడ్ అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కృష్ణచైతన్య పేర్కొన్నారు. శుక్రవారం బోరంపల్లిలో వాటర్‌షెడ్ ఛైర్మన్ రామాంజనేయులు ఆధ్వర్యంలో వాటర్‌షెడ్ మహోత్సవ ఏర్పాటు చేశారు. ఏపీడీతోపాటు ప్రాజెక్టు అధికారి శ్రీవిద్య, ఉపసర్పంచి మల్లికార్జున, ఆలయ ధర్మకర్త రంగారెడ్డి, గ్రామ కమిటీ అధ్యక్షులు వెంకటేశులు పాల్గొన్నారు.

హిందూ సమ్మేళనాన్ని విజయవంతం చేద్దాం

కళ్యాణదుర్గంలో ద్విచక్ర వాహన ర్యాలీ

కళ్యాణదుర్గం, రాయదుర్గం గ్రామీణం, న్యూస్‌టుడే: హిందూ సమ్మేళనం జయప్రదం చేయాలని ఆ సమ్మేళన నిర్వహణ సమితి సభ్యులు పిలుపునిచ్చారు. శుక్రవారం నిర్వహించిన ద్విచక్ర వాహన ర్యాలీలో పలువురు మాట్లాడారు. పద్మావతి గోవిందరాజుల కల్యాణ మంటపంలో హిందూ సమ్మేళనం నిర్వహిస్తునట్లు తెలిపారు. ● రాయదుర్గం ప్రభుత్వ వ్యవసాయ మార్కెట్టు యార్డులో 13వ తేదీ శనివారం హిందూ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు నిర్వహణ సమితి అధ్యక్షుడు శ్రీనివాసులు, కార్యదర్శి శంకర్ తదితరులు తెలిపారు.

దినదిన గండంగా.. నిర్వహణ!

శెట్టూరు, న్యూస్‌టుడే: ఎపుడు కూలుతాయో ఏమో.. కొన్నేళ్లుగా దినదిన గండంగా శిథిల గదుల్లోనే అంగన్‌వాడీ కేంద్రాలు నిర్వహిస్తున్నామని ఆయాలు, తల్లితండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శెట్టూరు మండలం చింతర్లపల్లి, కరిడిపల్లి గ్రామాల్లోని కేంద్రాలు కూలే స్థితిలో ఉన్నాయి. గదుల పైకప్పు నుంచి పెచ్చులు ఊడి పడుతూ ప్రమాదకరంగా మారాయి. ఈ సమస్యలపై ఐసీడీఎస్ సూపర్‌వైజర్ భారతి 'న్యూస్‌టుడే'తో మాట్లాడుతూ మండలంలో శిథిలావస్థలోని మూడు కేంద్రాల నిర్మాణానికి ప్రతిపాదనలు వెళ్లాయని, అప్పటి వరకు ఈ కేంద్రాలను ప్రత్యామ్నాయ గదుల్లోకి మార్చుతామని పేర్కొన్నారు.

చింతర్లపల్లిలో శిథిలావస్థకు చేరిన అంగన్‌వాడీ కేంద్రం

లోక్ అదాలత్‌పై అవగాహన తప్పనిసరి

రాయదుర్గంలో మాట్లాడుతున్న జడ్జి రమ్య

రాయదుర్గం పట్టణం, రాయదుర్గం గ్రామీణం, న్యూస్‌టుడే: చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు అందరూ కృషి చేయాలని జడ్జి రమ్య తెలిపారు. శుక్రవారం కోర్టు ఆవరణలో మాస్ ఎడ్యుకేషన్ సిబ్బందితో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. సామాజిక సేవలో సిబ్బంది భాగస్వామ్యులు కావాలని తెలిపారు. కార్యక్రమంలో ఐసీటీసీ సమన్వయకర్త కృష్ణమూర్తి, మాస్ ఎడ్యుకేషన్ సంస్థ మేనేజర్ నీలకంఠ పాల్గొన్నారు. ● స్థానిక మున్సిఫ్ కోర్టులో రాయదుర్గం సివిల్ జడ్జి రమ్య ఆధ్వర్యంలో 13వ తేదీ శనివారం మెగా లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు రాయదుర్గం అర్బన్ సీఐ జయనాయక్ తెలిపారు. పోలీస్‌స్టేషన్‌లో కేసులు ఉన్న వారు రాజీ మార్గం ద్వారా పరిష్కరించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

పదవ తరగతి, ఇంటర్ ఫెయిల్ అయిన వారికి ట్యూషన్స్ చెప్పబడును
శేఖర్ కోచింగ్ సెంటర్
3వ రోడ్డు, Opp. G.R. ఫంక్షన్ హాల్, ATP
హాస్టల్ కలదు
Cell: 9440045441

ఆక్రమణలు తొలగించాల్సిందే

ఆక్రమణలకు మార్కింగ్ ఇస్తున్న రెవెన్యూ, గవిమఠం సిబ్బంది, ఇతర అధికారులు

ఉరవకొండ, న్యూస్‌టుడే: గవిమఠం ప్రాంగణంలోని ఆక్రమణలు తొలగించాల్సిందేనని తహసీల్దార్ మహబూబ్‌బాషా, ఎంపీడీవో రవిప్రసాద్ హెచ్చరించారు. శుక్రవారం ఆ ప్రాంగణాన్ని పరిశీలించిన సందర్భంగా వారు మాట్లాడారు. ఆక్రమాలపై మార్కింగ్ ఇచ్చారు. ఒకటి రెండు రోజుల్లో తొలగింపు ప్రక్రియను పూర్తిచేస్తామని అధికారులు చెప్పారు. కార్యక్రమంలో ఉప ఎంపీడీవో సతీశ్‌కుమార్ పాల్గొన్నారు.

పోలియో చుక్కలపై అవగాహన

కళ్యాణదుర్గం గ్రామీణం: చిన్నారులకు ఈనెల 21 నుంచి 23 వరకు పల్స్‌పోలియో చుక్కలు వేసి లక్ష్యాన్ని సాధించాలని ముద్దినాయనపల్లి వైద్యాధికారి విజయేంద్ర పేర్కొన్నారు. శుక్రవారం ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తలకు పల్స్ పోలియో చుక్కలు వేయాల్సిన తీరుపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వైద్యురాలు ప్రత్యూష, ఈవోఆర్‌డీ రంగనాయకులు, సీహెచ్‌వో చెన్నమ్మ, ఆరోగ్య పర్యవేక్షకులు సురేష్‌బాబు, ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు.

ఉద్యోగ మేళాకు స్పందన

ఉద్యోగాలకు ఎంపికైన వారితో అధికారులు

ఉరవకొండ: ఉరవకొండ మండలం చిన్నముష్టూరు వద్ద ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఉద్యోగ మేళాను నిర్వహించాయి. 11 కంపెనీలు పాల్గొన్నాయి. నిరుద్యోగుల నుంచి మేళాకు అనూహ్య స్పందన లభించింది. 160 మంది ముఖాముఖికి హాజరవగా, 68 మందికి పలు కంపెనీలు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తూ నియామక పత్రాలు అందించినట్లు కళాశాల ప్రిన్సిపల్ అష్రఫ్‌అలీ పేర్కొన్నారు. మంత్రి పయ్యావుల కేశవ్ చొరవతో ఈ మేళాను నిర్వహించామని ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా అధికారి ప్రతాపరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈఈడీఏపీ జేడీఎం సూర్యనారాయణ పాల్గొన్నారు.

CHANGE OF NAME
I, (**PENAKALAPADU YELLAPPA**) Old name S/o **P.Nagaraju,** D.No: 4/67, SC Colony, Beluguppa (V), (M)&(P), Anantapur (District), Andhra Pradesh, Pin: 515741, India. Changing my name from (**PENAKALAPADU YELLAPPA**) Old name to (**PENAKALAPADU DHANUSH**) New name. Hence forth, i am being called as **PENAKALAPADU DHANUSH** for all purpose.

అ వీ.. ఇ వీ.. అ న్నీ..

విద్యుత్తు సరఫరా నిలిపివేత

కళ్యాణదుర్గం, న్యూస్‌టుడే: పలు సమస్యలను పరిష్కరించడానికి ఈనెల 13వ తేదీ శనివారం ఉదయం 10 గంటల నుంచి 2 గంటల వరకు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తునట్లు ఏఈ జయకృష్ణ తెలిపారు. కళ్యాణదుర్గం, కుందుర్పి, శెట్టూరు, కంబదూరు మండలాల్లోని పలు ప్రాంతాల్లో అంతరాయం ఉంటుందని, వినియోగదారులు సహకరించాలని కోరారు.

వేరుసెనగ విత్తనాల పంపిణీ

కంబదూరు, న్యూస్‌టుడే: ప్రభుత్వం రైతులకు సబ్సిడీ వేరుసెనగ విత్తనాలను తెదేపా నాయకుల ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. శుక్రవారం వ్యవసాయ గోదాం వద్ద ఏవో మహేష్, తెదేపా మండల కన్వీనర్ శివన్న, సీనియర్ నాయకులు గాజుల శ్రీరాములు, దండా వెంకటేశు విత్తన బస్తాలను రైతులకు అందజేశారు.

ఆలయ అభివృద్ధికి విరాళం

ఉరవకొండ, న్యూస్‌టుడే: ఉరవకొండలోని దుర్గాభవాని ఆలయంలో అమ్మవారి మాలధారులు శుక్రవారం ఇరుముడులను కట్టుకున్నారు. ఆలయ అభివృద్ధికి పట్టణానికి చెందిన విజయలక్ష్మి అనే ఉపాధ్యాయిని రూ.లక్ష విరాళం ఇచ్చినట్లు భక్తమండలి పేర్కొంది. అలాగే మరో భక్తురాలు సురేఖ రూ.10వేలు అందించినట్లు తెలిపారు.

మిరపలో సస్యరక్షణపై అవగాహన

ఉరవకొండ, న్యూస్‌టుడే: మిరపలో బూడిద తెగులుతోపాటు నల్ల తామర, కాయకుళ్లు తెగుళ్లు ఆశించే అవకాశం ఉందని డివిజన్ ఉద్యాన అధికారిణి యామిని, కళ్యాణదుర్గం కేవీకే ఉద్యానశాస్త్రవేత్త యుగంధర్ పేర్కొన్నారు. ఉరవకొండ మండలం నెరమెట్లలో పంటలో పాటించాల్సిన సస్యరక్షణపై అవగాహన కల్పించారు.

మహాసభలు జయప్రదం చేయండి

కళ్యాణదుర్గం గ్రామీణం: కార్మికుల సమస్యల పరిష్కారం పోరాటాలతోనే సాధ్యమవుతుందని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓబులు పేర్కొన్నారు. శుక్రవారం సత్యసాయి నీటి పథకం పంప్ హౌస్‌లో విశాఖపట్టణంలో జరగనున్న మహాసభలకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు.

ఘనంగా ముందస్తు క్రిస్మస్

రాయదుర్గం పట్టణం: బీటీపీ రోడ్డులోని జగన్న కాలనీలోని 'ఏసు ప్రేమించు చర్చి'లో శుక్రవారం ముందస్తు క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అఖిత భారత క్రైస్తవ మహాసభ జిల్లా అధ్యక్షుడు నుంకేశ్ డేవిడ్ కేకుకోసి వేడుకలు ప్రారంభించారు. కార్యక్రమంలో నిర్వాహకులు జాన్ పాల్, జాన్సన్, పాస్టర్లు రాజు, శ్యామ్యూల్, చందు, తిమోతి, జయపాల్, ఇషాక్, డేవిడ్ పాల్గొన్నారు.

క్రికెట్ జెర్సీలు బహూకరణ

రాయదుర్గం, న్యూస్‌టుడే: డివిజన్ స్థాయి క్రికెట్ పోటీలకు వెళ్లే 15 మంది ఉపాధ్యాయులకు ఎమ్మెల్యే తనయుడు కాలవ భరత్ శుక్రవారం క్రికెట్ జెర్సీలు పంపిణీ చేశారు.

ఉచిత శిబిరానికి స్పందన

ఉరవకొండ, కణేకల్లు: ఉరగాద్రి చౌడేశ్వరి ఆలయ ప్రాంగణంలో శుక్రవారం చేనేత నాయకుడు కొత్త శ్రీనివాసులు జ్ఞాపకార్థం నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరానికి స్పందన లభించింది. ఆలయ నిర్వాహకుడు శరత్ పాల్గొన్నారు.

నేడు ఎముకల పరీక్ష: చిక్కణ్ణేశ్వరస్వామి ఆలయంలో కణేకల్లు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శనివారం ఉదయం 9 గంటల 2 గంటల వరకు ఉచిత ఎముకల పటుత్వ పరీక్షా శిబిరం నిర్వహిస్తున్నట్లు క్లబ్ అధ్యక్షుడు చాంద్ పేర్కొన్నారు.

అఖండ సినిమా రిలీజ్ సంబరాలు

కళ్యాణదుర్గం గ్రామీణం, న్యూస్‌టుడే: పట్టణంలోని మూడు సినిమా థియేటర్లల్లో అఖండ-2 సినిమా రిలీజ్ కావడంతో అభిమానులు శుక్రవారం సంబరాలు జరుపుకున్నారు. తెదేపా నాయకులు ధర్మతేజ, రాజశేఖర్, శ్రీరాములు, అనిల్, సోము ఆధ్వర్యంలో కేక్ కోసి పంచిపెట్టారు. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు నాయకులకు మొదటి షో ఉచితంగా వీక్షించేలా సౌకర్యం కల్పించారు.

డ్రోన్ నిఘాతో జూదరుల అరెస్టు

రాయదుర్గం గ్రామీణం, కంబదూరు, న్యూస్‌టుడే: చదం గొల్లలదొడ్డి శివారులోని ఓ వ్యవసాయ తోటలో జూదం ఆడుతున్న ఏడుగురిని డ్రోన్ పర్యవేక్షణతో గుర్తించి అరెస్టు చేసి రూ.15,500లు నగదు స్వాధీనం చేసుకున్నట్లు రాయదుర్గం అర్బన్ సీఐ జయనాయక్ తెలిపారు. ● కంబదూరు మండలం మంద గ్రామ సమీపంలోని జూద శిబిరంపై దాడిచేసి ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసి, రూ.12,430 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై లోకేష్ పేర్కొన్నారు.

దాడి ఘటనలో ముగ్గురిపై కేసు

క్రైమ్.. కార్నర్

విడపనకల్లు: విడపనకల్లు మండలం ఉండబండలో గోపాల్‌పై దాడి చేసిన ఘటనపై ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై మురారి పేర్కొన్నారు.

ట్రాక్టర్ బోల్తా... తప్పిన ప్రమాదం

కణేకల్లు: గనిగెర క్రాస్‌వద్ద శుక్రవారం నల్లబండల లోడ్‌తో వెళ్తున్న ట్రాక్టరు బోల్తాపడి డ్రైవరుకు, సహాయకుడికి పెను ప్రమాదం తప్పింది.

చికిత్స పొందుతూ ఒకరి మృతి

రాయదుర్గం గ్రామీణం, న్యూస్‌టుడే: కళ్యాణదుర్గం- బళ్లారి దారిలోని నాగిరెడ్డిపల్లి సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి తీవ్ర అస్వస్థతకు గురవగా.. పోలీసులు ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందాడు. అతడి వివరాలు, ఆచూకి తెలిస్తే పోలీస్‌స్టేషన్‌లో సంప్రదించాలని అర్బన్ సీఐ జయనాయక్ తెలిపారు.

క్రీడాపోటీల్లో విద్యార్థుల ప్రతిభ

శెట్టూరులో విద్యార్థులను అభినందిస్తున్న ఉపాధ్యాయులు

ప్రతిభ చూపిన విద్యార్థులతో హెచ్‌ఎం రాజేశ్వరి, పీఈటీలు మారుతీప్రసాద్, రాఘవేంద్ర తదితరులు

ఉరవకొండ, శెట్టూరు, న్యూస్‌టుడే: ఉరవకొండ జడ్పీ సెంట్రల్ ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న అమృత మదనపల్లి రాష్ట్రస్థాయి పోటీల్లో అత్యధిక గోల్స్ చేసి ఈనెల 16 నుంచి రాంచీలో నిర్వహించే జాతీయస్థాయి ఫుట్‌బాల్ పోటీలకు ఎంపికైనట్లు హెచ్‌ఎం రాజేశ్వరి, పీఈటీలు మారుతీప్రసాద్, రాఘవేంద్ర శుక్రవారం తెలిపారు. అలాగే అంజలి వచ్చే ఏడాది జనవరిలో జరుగనున్న జాతీయస్థాయి సెపక్‌తక్రా పోటీలకు ఎంపికైనట్లు చెప్పారు. అదేవిదంగా జాతీయ స్థాయి ఫుట్‌బాల్‌లో అంజలి, శాంతి, అండర్-19లో వి.అంజలి బంగారు పతకాలు, సెపక్‌తక్రాలో వంశీ, యోగాలో మోక్షిత, మోహిత రజత పతకాలు సాధించినట్లు తెలిపారు. వీరితోపాటు పతకాలు అందుకున్న మరో 15 మందిని శుక్రవారం పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అభినందించారు.

జూడో పోటీలలో..: మాకొడికి పాఠశాల విద్యార్థులు బెళగుప్ప మండలం వెంకటాద్రిపల్లి ఉన్నత పాఠశాల ఆవరణంలో ఆర్డీటి ఆధ్వర్యంలో నిర్వహించిన డివిజన్‌స్థాయి జూడో పోటీలలో ప్రతిభ చాటి ఏకంగా 13 పతకాలు సాధించినట్లు హెచ్.ఎం శ్రీనివాసులు శుక్రవారం తెలిపారు. విద్యార్థులను పీడీ శిరీషను హెచ్.ఎం, ఉపాధ్యాయులు ఉమాపతి, బద్దేనాయక్, నాగిరెడ్డి, ఓబులేష్, ఉషారాణి అభినందించారు.

కాపర్ల సహకార సంఘం ఎన్నిక

కుందుర్పి: గొర్రెల కాపర్ల సహకార సంఘం ఎన్నికను శుక్రవారం నిర్వహించినట్లు పశువైద్యాధికారి ప్రసాద్ తెలిపారు. మలయనూరు గొర్రెల సహకార సంఘం అధ్యక్షుడిగా ఉగ్రప్ప, ఉపాధ్యక్షుడిగా తిమ్మజ, ఐదుగురు సభ్యులను ఎన్నుకున్నట్లు ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు సంజీవస్వామి, గంగాధర, వీరాంజి, ఓబన్న, లైవ్‌స్టాక్ అసిస్టెంట్ మల్లికార్జున పాల్గొన్నారు.

గుంతకల్లు

•గుంతకల్లు •శింగనమల •తాడిపత్రి

పేలుడు సామగ్రి నిల్వకు స్థల పరిశీలన

పెద్దవడుగూరు, న్యూస్‌టుడే: మండలంలోని గుత్తిఅనంతపురం సమీపంలో గనుల నిర్వాహకులు వాడే పేలుడు సామగ్రిని భద్రపరిచేందుకు స్థలాన్ని శుక్రవారం జిల్లా సంయుక్త కలెక్టర్ శివనారాయణశర్మ పరిశీలించారు. గ్రామసమీపంలోని పొలాల్లో సర్వేనంబరు 607-బీలో 40 సెంట్ల స్థలాన్ని ఆయనతోపాటు తహసీల్దారు ఉషారాణి, సర్వేయర్ ప్రసాద్, వీఆర్వోలు అంజి, సుదర్శన్, లక్ష్మీపతి, రామేశ్వరరెడ్డి తదితరులు పరిశీలించారు. ఈ ప్రాంతంలో ఉన్న గనులకు పేలుడు పదార్థాలను నిల్వ ఉంచేందుకు స్థలం కావాలని పామిడి మండలం రామరాజుపల్లికి చెందిన మురళీధరరెడ్డి దరఖాస్తు చేసుకోగా వాటిని పరిశీలించేందుకు జేసీ వచ్చారు. స్థలాన్ని పరిశీలించి ఇక్కడ ఎవరికైనా ఇబ్బందులు ఉన్నాయా అనే అంశాలపై ఆరా తీశారు. అనంతరం పత్తి పంటను పరిశీలించి దిగుబడులపై రైతులతో చర్చించారు.

సేవా కార్యక్రమాలతో నాయకత్వ లక్షణాలు

శింగనమల, న్యూస్‌టుడే: మండల పరిధిలోని చిన్నమట్లగొంది గ్రామంలో ఎస్ఆర్ఐటీ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ సేవా కార్యక్రమం శుక్రవారం ముగిసింది. నిరుద్యోగం, అక్షరాస్యత సర్వే, స్వచ్ఛభారత్, డిజిటల్ లావాదేవీలు, వర్షపు నీటిపై అవగాహన వంటి కార్యక్రమాలను విద్యార్థులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఈవో నరసింహరాజు హాజరై మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతోపాటు సేవ చేయడం ఎంతో ముఖ్యమన్నారు. జిల్లా ఛైల్డ్‌లైన్ కోఆర్డినేటర్ కృష్ణమాచారి మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవచ్చన్నారు. కళాశాల సీఎస్ఈ విభాగాధిపతి వీరప్రకాశ్, సర్పంచి రమేష్, కళాశాల ప్రోగ్రాం ఆఫీసర్ చిన్నపుల్లయ్య, హెచ్ఎం నాగేంద్ర, ఎస్ఆర్ఐటీ ఇన్‌ఛార్జి నాగేంద్ర, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు.

21న హిందూ సమ్మేళనం

సమావేశంలో ప్రసంగిస్తున్న దత్త పీఠాధిపతి సురేంద్ర మహారాజ్

పామిడి, న్యూస్‌టుడే: ఈ నెల 21న పట్టణంలోని సరస్వతీ విద్యా మందిర పాఠశాలలో హిందూ సమ్మేళనం నిర్వహించనున్నట్లు దత్త పీఠాధిపతి సురేంద్ర మహారాజ్ తెలిపారు. శుక్రవారం స్థానికంగా నిర్వహించిన సమావేశంలో హిందూ సమాజంపై అమూల్యమైన సందేశమిచ్చారు. హిందూ సమ్మేళన కార్యక్రమానికి ప్రతి ఒక్క హిందూ బంధువు హాజరుకావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వీహెచ్ రత్నమయ్య, మనోహర్, అంజి నాయక్, కుమార్, విశ్వనాథ్, నల్లప్ప తదితరులు పాల్గొన్నారు.

సమస్యలు పరిష్కరించండి

పీజీఆర్ఎస్‌ను నిర్వహిస్తున్న ఎమ్మెల్యే జయరాం, తహసీల్దారు రమాదేవి

గుంతకల్లు, న్యూస్‌టుడే: ప్రజల సమస్యలను పరిష్కరించడంలో అధికారులు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని ఎమ్మెల్యే జయరాం అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి నిత్యం కార్యాలయాల చుట్టూ తిరగకుండా వెంటనే మార్గం చూపే విధంగా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇళ్ల స్థలాలు కేటాయించి ఇంటిని నిర్మించి ఇవ్వాల అక్కడికి వచ్చిన వారిని కోరగా.. ఇళ్లను నిర్మించుకునేవారు గృహనిర్మాణ సంస్థకు దరఖాస్తులు అందజేయాలని తహసీల్దార్ రమాదేవి వివరించారు. దోనిముక్కల కాలనీలో ఇళ్ల సమస్యలు పరిష్కరించాలని కోరారు. దీనిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో తెదేపా మండల అధ్యక్షుడు రామన్న చౌదరి, నాయకులు అంజి, యుగంధర్, సద్దాం, నందీశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థినులకు జేసీ పరామర్శ

తాడిపత్రి, న్యూస్‌టుడే: అనంతపురం జిల్లా కేంద్రంలోని ఓ కళాశాలలో చదువుతున్న నలుగురు విద్యార్థినులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఆ విద్యార్థినులు పెద్దాసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలుసుకున్న తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి వెళ్లి పరామర్శించారు. భయపడి క్షణికావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదని విద్యార్థినుల్లో ధైర్యం నింపారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు తెలిపారు. అనంతరం జేసీ ఆసుపత్రి ప్రాంగణంలో విలేకరులతో మాట్లాడుతూ తల్లిదండ్రులు ఎప్పటికి తమ పిల్లలు మొదటి ర్యాంకు రావాలని ఒత్తిడి చేయకూడదని అన్నారు. ప్రస్తుతం చదువే ముఖ్యం కాదని బయట ప్రపంచం గురించి తెలపాలని, భవిష్యత్తులో ఎలా రాణించాలనే విషయాలపై అవగాహన కల్పించాలన్నారు. అలా కాకుండా విద్యార్థినులను భయపెట్టొవద్దని ఆయన హితవు పలికారు.

‘రెవెన్యూ అధికారులే స్థలపట్టాలు ఇచ్చారు’

గుంతకల్లు పట్టణం, న్యూస్‌టుడే: ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకోలేదని గతంలో పని చేసిన తహసీల్దార్ స్థలపట్టాలు మంజూరు చేశారని జి.దేవేంద్రప్ప పేర్కొన్నారు. శుక్రవారం గుంతకల్లులోని పెట్రోల్ బంకు వద్ద ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ 43ఏళ్లుగా నా స్థలానికి ఆనుకుని ఉన్న స్థలం నా ఆధీనంలో ఉందన్నారు. షెడ్లను అక్రమంగా నిర్మించినట్లు రెవెన్యూ అధికారులు వచ్చి పడగొట్టారని, హైకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నట్లు ఆయన వివరించారు.

బేబీకిట్ల పంపిణీ

గుత్తి, న్యూస్‌టుడే: గుత్తి ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణులకు, బాలింతలకు బేబీకిట్లు శుక్రవారం తెదేపా నాయకులు, కార్యకర్తలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం తనయుడు ఈశ్వర్ జన్మదినాన్ని ఘనంగా నిర్వహించనున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యుడు శ్రీనివాసులు యాదవ్, కోనంకి కృష్ణ, హెచ్ఎం రసూల్, కృష్ణ తదితరులు బేబీకిట్లు అందజేశారు.

అధికారులతో చర్చిస్తున్న డీఆర్ఎం చంద్రశేఖర్ గుప్తా

సిమెంట్ పరిశ్రమకు కొత్త రైల్వేలైన్

గుంతకల్లు, న్యూస్‌టుడే : గుంతకల్లు డివిజన్ నుంచి పెద్దఎత్తున సరకుల రవాణా సాగడానికి అవసరమైన సౌకర్యాలు కల్పించాల్సిన అవసరముందని డీఆర్ఎం చంద్రశేఖర్ గుప్తా అన్నారు. దీనిపై శుక్రవారం కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. బనగానపల్లి వద్ద ఏర్పాటవుతున్న సిమెంటు పరిశ్రమకు సంబంధించి రవాణా కోసం అక్కడి రైల్వేస్టేషన్ నుంచి పరిశ్రమ వరకు కొత్త రైల్వే లైన్‌ను నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకు వివిధ శాఖల అధికారులు వారి అభిప్రాయాలు తెలియజేయాలన్నారు. డివిజన్ ఆదాయం పెరిగితే ప్రయాణికుల సౌకర్యాలకు ఎక్కువ నిధులు కేటాయించాలని రైల్వే బోర్డును కోరడానికి వీలవుతుందని డీఆర్ఎం అన్నారు. సమావేశంలో సీనియర్ డీసీఎం మనోజ్, సీనియర్ డీఓఎం శ్రవణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఇండోర్ స్టేడియం నిర్మాణాలకు.. క్రీడాకారులకు తప్పని ఇబ్బందులు

గ్రహణం

గుంతకల్లులో మొండి గోడలకే పరిమితమైన ఇండోర్ స్టేడియం

గుంతకల్లు, గుత్తి, తాడిపత్రి, న్యూస్‌టుడే: గుంతకల్లు, గుత్తి, తాడిపత్రి మున్సిపాలిటీల్లో ఇండోర్ స్టేడియం నిర్మాణాలు మొండిగోడలకు పరిమితం అయ్యాయి. క్రీడా మైదానాలు (స్టేడియంలు) లేని కారణంగా క్రీడాకారులు ఆడుకోవడానికి, సాధన చేసేందుకు ఇబ్బందులు పడుతున్నారు. క్రీడా పోటీలు నిర్వహించడానికి నిర్వాహకులు కళాశాలలకు చెందిన మైదానాలను వినియోగించుకోవాల్సి వస్తుంది. కళాశాలల వారు అంగీకరిస్తే పోటీల నిర్వహణ సాధ్యమవుతోంది. రైల్వే క్రీడా మైదానాన్ని వినియోగించుకోవాలంటే ఇందుకు పెద్దఎత్తున ఫీజులు చెల్లించాల్సి ఉంది. ఇండోర్ స్టేడియం నిర్మాణాలు పూర్తి చేయాలని క్రీడాకారులు నాయకులకు ఎన్నిసార్లు విన్నవించినా ప్రయోజనం ఉండటం లేదు.

అవసరమైన నిర్ణయాలు తీసుకుంటాం

గుంతకల్లులో ఎస్ఎస్ ట్యాంకు వద్ద స్టేడియం ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలు తయారు చేసి నిధుల మంజూరు కోసం ప్రభుత్వానికి నివేదిస్తాం. స్థలం అయితే అందుబాటులో ఉంది. ఇక ఇండోర్ స్టేడియం పనులు తిరిగి ప్రారంభించాలని ఉన్నతాధికారులకు తెలియజేసి పనులు ప్రారంభమయ్యే విధంగా చూస్తాం.

- ఇంతియాజ్, మున్సిపల్ ఈఈ

గోడలకే పరిమితం

★ గుంతకల్లులో ఇండోర్ స్టేడియం నిర్మాణానికి ప్రభుత్వం రూ.2 కోట్లను 2018 సంవత్సరంలో కేటాయించింది. ఎస్‌జేపీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో గుత్తేదారు పనులు చేపట్టి గోడల వరకు నిర్మించారు. తరువాత వచ్చిన వైకాపా ప్రభుత్వం నిధులు ఇవ్వలేదు. 2020 సంవత్సరంలో పనులు ఆగిపోయాయి. ఎస్ఎస్‌ట్యాంకు వద్ద ఓపెన్ స్టేడియం నిర్మించాలని గతంలో అధికారులు నిర్ణయించారు.. కానీ పనులు చేపట్టలేదు. ఇక్కడ అవసరమైన స్థలం అందుబాటులో ఉంది. గతంలో ప్రభుత్వం ఇందుకు రూ.10 లక్షలు కేటాయించినా అధికారులు నిధులు సద్వినియోగం చేసుకోలేదు.

★ తాడిపత్రిలో ఇండోర్ స్టేడియం పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయి. ఈ పనులు చేసిన గుత్తేదారుకు ప్రభుత్వం బిల్లులు చెల్లించలేదు. స్టేడియం ఏర్పాటుకు అవసరమైన స్థలం ఉన్నా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఫలితంగా క్రీడాకారులు ఆటలు ఆడటానికి ఇబ్బందులు పడుతున్నారు.

★ గుత్తిలో ఇండోర్ స్టేడియం ఏర్పాటుకు గతంలో పత్తికొండ రహదారి పక్కన స్థలాన్ని సేకరించారు. అయితే ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో పనులు ప్రారంభం కాలేదు. ఇక్కడ ఓపెన్ స్టేడియం కూడా లేదు. స్టేడియం ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకోవాలని క్రీడాకారులు కోరుతున్నారు

మేమున్నాం.. మీకు తోడుగా

గుంతకల్లు పట్టణం: 80085 73072
తాడిపత్రి: 79950 67001
శింగనమల: 8008612342

సమస్య: బుక్కరాయసముద్రం మేజర్ పంచాయతీలోని జనచైతన్యనగర్‌లో తాగునీటి పైపులు పగిలి నీరు వృథాగా పోతోంది. మరమ్మతులు చేయాలి. - **బాబాఫకృద్దీన్**

సమాధానం: పంచాయతీ సిబ్బందిని పంపి, పైపులకు మరమ్మతులు చేయడం జరిగింది.

- **శ్రీనివాసులు, గ్రామ కార్యదర్శి**

– న్యూస్‌టుడే, బుక్కరాయసముద్రం

బహుమతులు అందుకుంటున్న ఖోఖో విజేతలు

రైల్వే క్రీడా మైదానంలో ఆటల పోటీలు

గుంతకల్లు, న్యూస్‌టుడే : విద్యార్థుల్లో క్రీడల పట్ల అభిమానాన్ని, పోటీతత్వాన్ని కలుగజేయడానికి పోటీలను నిర్వహించామని పాఠశాల కరస్పాండెంట్ కృష్ణకిశోర్, ప్రధానోపాధ్యాయురాలు కృష్ణకుమారి చెప్పారు. శుక్రవారం రైల్వే క్రీడామైదానంలో పట్టణంలోని పాఠశాలకు చెందిన విద్యార్థులకు క్రీడలు జరిగాయన్నారు. పరుగు పందెం, ఖోఖో, త్రోబాల్ తదితర పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేశారు. తాము ప్రతి సంవత్సరం క్రీడా పోటీలను నిర్వహిస్తున్నామని తెలిపారు. క్రీడా సంబరాల్లో విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

నార్పలలో కేబుల్ దొంగల హల్‌చల్

నార్పల గ్రామీణం, న్యూస్‌టుడే: నార్పల మండలంలో కేబుల్ దొంగలు హల్‌చల్ చేస్తుండటంతో రైతులు బోరుమంటున్నారు. పంట పొలాల్లో బోర్లకు అమర్చుకున్న విద్యుత్తు తీగలను దొంగలు కత్తిరించి ఎత్తుకెళ్తున్నారు. దీంతో రైతులు పంటకు నీరు పెట్టుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. శుక్రవారం తెల్లవారుజామున నార్పల మేజర్ పంచాయతీలోని సుల్తాన్‌పేటకు చెందిన రైతు గవ్వల వెంకటరాముడు వ్యవసాయ పొలంలో బోరుకు ఉన్న విద్యుత్తు తీగలను గురువారం రాత్రి దొంగలు ఎత్తుకెళ్లారు. రెండు రోజుల క్రితం నార్పలలోనే రెండు బోర్లకు ఉన్న విద్యుత్తు తీగలను ఎత్తుకెళ్లారు. ఇప్పటికైనా పోలీసులు స్పందించి కేబుల్ దొంగల ఆట కట్టించాలని రైతులు కోరుతున్నారు.

వాడీవేడిగా సర్వసభ్య సమావేశం

గుత్తి గ్రామీణం, న్యూస్‌టుడే: గుత్తిలోని మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సమావేశంలో సభ్యులు ప్రతి గ్రామంలో సమస్యలు ఉన్నాయని, పంచాయతీ కార్యదర్శులు పట్టించుకోవడం లేదని గళం విప్పారు. ప్రధానంగా మామిడూరు గ్రామంలో కొన్నేళ్ల నుంచి విద్యుత్తు తీగల సమస్యలతో వీధి దీపాలు వెలగడం లేదని, కొందరు అధికారులు ప్రతి పనికి డబ్బులు అడుగుతున్నారని సభలో లేవనెత్తారు. మండలవ్యాప్తంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని నినాదాలతో హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ విశాలక్ష్మి, ఉప ఎంపీడీవో నరసింహారెడ్డి, ఎంపీటీసభ్యుడు వీరన్నగౌడ్, సర్పంచులు రమేశ్, అప్పా వెంకటేశ్, గురు మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.

పల్స్ పోలియో విజయవంతం చేయాలి

మాట్లాడుతున్న ఆర్డీవో శ్రీనివాస్

గుంతకల్లు పట్టణం, న్యూస్‌టుడే: ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలని ఆర్డీవో శ్రీనివాస్, వైద్యాధికారి గంగాధర్ పేర్కొన్నారు. ఈ నెల 21న జరిగే పల్స్ పోలియో కార్యక్రమంపై శుక్రవారం గుంతకల్లులో మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో దేవదాసు అధ్యక్షతన డివిజన్ స్థాయి సమావేశం జరిగింది. ఆర్డీవో మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని పట్టణ, మండల అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని కోరారు. పట్టణంలో 0-5 సంవత్సరాల పిల్లలు 31,436 మంది చిన్నారులు ఉన్నారని, 50 పోలియో బూత్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ఈకార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

శింగనమల: పల్స్‌పోలియో కార్యక్రమంపై మండల పరిధిలోని తరిమెల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారిణి డా.తేజశ్విని ఏఎన్ఎంలు, ఆశ వర్కర్‌లకు, అంగనవాడీ సిబ్బందికి శుక్రవారం శిక్షణ ఇచ్చారు. అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి 5 సంవత్సరాల వయసున్న చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలన్నారు.

ముళ్లకంప చెట్లు తొలగించరూ..

శింగనమల నుంచి సలకంచెరువు వెళ్లే రహదారికి ఇరువైపులా ముళ్లకంప పెరిగి వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ మార్గంలోని మలుపుల్లో కంప చెట్లు రోడ్డుపైకి రావడంతో ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించడం లేదు. రాత్రివేళ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. సంబంధిత అధికారులు స్పందించి కంపచెట్లను తొలగించాలని వాహనదారులు కోరుతున్నారు.

- న్యూస్‌టుడే, శింగనమల

విద్యార్థినికి ధ్రువపత్రాన్ని అందజేస్తున్న అధికారులు

క్రీడా పోటీలు ప్రారంభం

గుంతకల్లు పట్టణం, న్యూస్‌టుడే: గుంతకల్లులోని తిలక్‌నగర్‌లో శ్రీచైతన్య స్కూల్‌లో క్రీడా పోటీలు నిర్వహించారు. శుక్రవారం పోటీలను ఏజీఎం సుబ్బారెడ్డి, హీరేహాళ్ ఎంఈవో వేణుగోపాల్ ప్రారంభించారు. వారు మాట్లాడుతూ చదువుతో పాటు క్రీడల పట్ల ఆసక్తి ఉండాలని పేర్కొన్నారు. విద్యార్థులకు చెస్, క్యారమ్స్, వాలీబాల్, ఖోఖో పోటీలను నిర్వహించామన్నారు. పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు ఏజీఎం, ఎంఈవో ధ్రువపత్రాన్ని అందజేశారు. ఈకార్యక్రమంలో ప్రిన్సిపల్ నారాయణస్వామి, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.

రహదారి ఇలా.. వెళ్లేదెలా?

తాడిపత్రి పట్టణంలోని శ్రీనివాసపురం కాలనీలో కస్తూర్బా పాఠశాలకు వెళ్లే రహదారి అధ్వానంగా మారింది. దారి గోతులతో నిండిపోయింది. పక్కన చెత్త నిల్వలు దర్శనమిస్తున్నాయి. రాకపోకలకు కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సంబంధిత అధికారులు స్పందించి చెత్త నిల్వలను తొలగించడం పాటు సీసీ రోడ్డు నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.

- న్యూస్‌టుడే, తాడిపత్రి పట్టణం

ఎరువుల దుకాణాలపై దాడులు

యాడికి, న్యూస్‌టుడే: యాడికిలోని ఎరువుల దుకాణాలను అనంతపురం వ్యవసాయ సంచాలకులు జీఎం అల్తాఫ్ అలీఖాన్ శుక్రవారం తనిఖీ చేశారు. వెంకట్ ఎరువుల దుకాణంలో అనుమతులు ముగిసినా విక్రయాలు సాగించడం, గోదాములో నిల్వలు ఉంచడాన్ని గుర్తించారు. రైతులు కొనుగోలు చేసిన ఎరువులు, విత్తనాలకు సంబంధించి బిల్లులో వివరాలు ఇవ్వకపోవడంపై గమనించి ఫ్యాక్ట్ కంపెనీకి చెందిన 38 టన్నుల ఎరువులను సీజ్ చేశారు. వీటి విలువ రూ.7,44,405 నిర్ధారించారు. తనిఖీల్లో మండల వ్యవసాయాధికారి మహబూబ్‌బాషా పాల్గొన్నారు.

పెద్దవడుగూరులో భోజనాన్ని పరిశీలిస్తున్న గంజిమల దేవి

పాఠశాలల్లో విస్తృత తనిఖీలు

గుత్తి, పెద్దవడుగూరు,పామిడి, న్యూస్‌టుడే: గుత్తిలోని జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో ఫుడ్ కమిషన్ సభ్యురాలు దేవి తనిఖీ చేశారు. శుక్రవారం ఆమె పామిడి, పెద్దవడుగూరులలో స్కూళ్లలో, మధ్యాహ్నం గుత్తికి వచ్చి సాయంత్రం వరకు ఇక్కడే తనిఖీలు నిర్వహించారు. పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకానికి సరఫరా చేసిన సరకులను ఆమె పరిశీలించారు. సాయంత్రం కోటను సందర్శించారు. ఆమె వెంట గుత్తి పౌరసరఫరా విభాగం అధికారులు పాల్గొన్నారు.

పదవ తరగతి, ఇంటర్ ఫెయిల్ అయిన వారికి ట్యూషన్స్ చెప్పబడును
శేఖర్ కోచింగ్ సెంటర్
3వ రోడ్డు, Opp. G.R. ఫంక్షన్ హాల్, ATP హాస్టల్ కలదు
Cell: 9440045441

‘ప్రజల ఆస్తులు ప్రైవేటుపరం చేస్తే ఊరుకోం’

ర్యాలీగా బయలుదేరుతున్న శైలజానాథ్ తదితరులు

బుక్కరాయసముద్రం, న్యూస్‌టుడే: ప్రజల ఆస్తులను కూటమి ప్రభుత్వం ప్రైవేటుపరం చేస్తే ఊరుకోమని వైకాపా నియోజకవర్గ సమన్వయకర్త శైలజానాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 17 మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా శింగనమల నియోజకవర్గ వ్యాప్తంగా సేకరించిన లక్ష 4 వేల సంతకాల ప్రతులను బుక్కరాయసముద్రం వైకాపా కార్యాలయం నుంచి ఎడ్లబండిపై ర్యాలీగా అనంతపురంలోని పార్టీ జిల్లా అధ్యక్షుడు వెంకటరామిరెడ్డికి అందించారు. కార్యక్రమంలో పార్టీ పరిశీలకులు మోహన్‌రెడ్డి, మండల కన్వీనర్లు శ్రీకాంత్‌రెడ్డి, ప్రసాద్, నాయకులు భాస్కర్, నాగరత్నమ్మ పాల్గొన్నారు.

ఫిర్యాదులు త్వరగా పరిష్కరించండి

పెద్దపప్పూరు, న్యూస్‌టుడే: పోలీసు స్టేషన్‌కు వచ్చిన ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో పరిశీలించి సత్వరమే పరిష్కరించి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని ఏఎస్పీ రోహిత్‌కుమార్ చౌదరి పోలీసులను ఆదేశించారు. మండలకేంద్రంలోని పోలీసు స్టేషన్‌ను శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలన్నారు. సిబ్బంది పనితీరుపై ఆరా తీశారు. సాంకేతికతను వినియోగించి శాంతి భద్రతలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. సీఐ రామసుబ్బయ్య, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

ఏఎస్పీకి గౌరవ వందనం చేస్తున్న పోలీసు సిబ్బంది

బహిరంగ పత్రిక ప్రకటన

ఇందుమూలంగా యావన్మందికి తెలియజేయడం ఏమనగా మా కక్షిదారుడైన గుత్తా కొండయ్య S/o ఆదినారాయణ, D.No. 4-15B, చిన్నపల్లె గ్రామం, తాడిపత్రి మండలం, అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్ వారి తరుపున తెలియజేయడం ఏమనగా, లోగడ చిన్నపల్లి గ్రామం తాడిపత్రి మండలం, అనంతపురం జిల్లా నివాసి అయిన లేట్ గుత్తా వెంకటనారాయణ భార్య గుత్తా సావిత్రమ్మ, తనకు 12-06-2025 వీలునామా వ్రాయించి వున్నది అని ఆమె 16-06-2025 తేదిన మరణించింది. ఆమె వ్రాయించిన వీలునామా ప్రకారము తనకు ఎలాంటి సంతానము లేదనియు తన వృద్ధాప్యము నందు తనను సంరక్షించినందున తన భర్త అన్నగారి మనుమడు గుత్తా కొండయ్యకు తన భర్త మరణించిన తర్వాత తన పేరున వున్న క్రింది షెడ్యూలు దాఖలా స్థిరాస్థిని ప్రస్తుతము గుత్తా సావిత్రమ్మ పేరుపైన వున్న అన్ని రెవెన్యూ రికార్డులను గుత్తా కొండయ్య పేరున మార్పు చేయమని రెవెన్యూ ఆఫీసు నందు అర్జీ దాఖలు చేసియున్నాడు. పై అర్జీ పై ఎవరికైనా అభ్యంతరములున్న యెడల ఈ ప్రకటన వెలువడిన పది రోజులల్లో అభ్యంతరములను క్రింది ఆఫీసు నందు తెలుపకొనవచ్చును.

షెడ్యూలు

అనంతపురము జిల్లా, ఆర్.డి., తాడిపత్రి సబ్.ఆర్.డి., తాడిపత్రి మండలం, పెద్దపొలమడ గ్రామ పంచాయతీ, పెద్దపొలమడ గ్రామ పొలం.

సర్వే నెంబరు	య,శె Ac-cen
1. 825	2.67
2. 826	2.60
3. 835-F	1.53
4. 1218-2	0.60
5. 1219-	3.83
వెరశి	11.23 (4.536 హెక్టార్లు)

6. కల్లం దొడ్డు మరియు ఇల్లు.

కక్షిదారుని న్యాయవాదులు

C.రమేష్‌నాథ రెడ్డి Cell: 9849592308, K.శంకర్ రెడ్డి Cell: 9440699596, శ్రీరామ నిలయము, బుగ్గయ్య కాంపౌండు తాడిపత్రి.

కూరగాయల మార్కెట్ ఎదురుగా రోడ్డుపైనే వ్యాపారాలు

అడ్డదిడ్డంగా వాహనాలు.. ట్రాఫిక్ కష్టాలు

ఆదర్శ మున్సిపాలిటీలో ప్రజల అవస్థలు

తాడిపత్రి, న్యూస్‌టుడే: ఆదర్శ మున్సిపాలిటీ తాడిపత్రిలో నిత్యం ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతోంది. ప్రధాన రహదారులపై ఆటోలను నిలిపి వ్యాపారాలు చేస్తుండటం, ద్విచక్రవాహనాలను అడ్డదిడ్డంగా పార్కింగ్ చేయడం, యుటర్న్‌ల వద్ద భారీ వాహనాలు నిలపడంతో రాకపోకలు స్తంభిస్తున్నాయి. రోజూ పలు పట్టణాలు, గ్రామాల నుంచి తాడిపత్రి మీదుగా వందల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ట్రాఫిక్ సమస్యతో గంటల తరబడి ప్రజలు అవస్థలు పడాల్సిన దుస్థితి నెలకొంది.

సమస్య ఎక్కడెక్కడంటే..

✦ స్థానిక అంబేడ్కర్ కూడలిలో కడప నుంచి నంద్యాల, అనంతపురం వైపు, అటు కడప వైపు లారీలు పెద్దఎత్తున పోతుంటాయి. అవికాస్త అడ్డదిడ్డంగా వచ్చి ఎదురెదురు పడటంతో గంటల తరబడి రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. ఉదయం, సాయంత్రం కార్మికులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

✦ కూరగాయల మార్కెట్ ఎదురుగా ఆటోల్లో కూరగాయలు, పండ్లు అమ్ముకునే వ్యాపారులు రోడ్డుపైనే నిలుపుతున్నారు. తోపుడుబండ్లను కూడా ప్రధాన రహదారిపై నిలుపుతుండటంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది.

✦ యల్లనూరు రోడ్డు, పుట్లూరు రోడ్డు, హిమగిరి రెస్టారెంట్ వద్ద బస్సులు, ఆటోలు నడిరోడ్డుపైనే ఆపి ప్రయాణికులను ఎక్కించుకుంటున్నారు. దీంతో వెనకాల వాహనాలు పెద్దఎత్తున నిలబడుతున్నాయి. బస్సులను రోడ్డు పక్కకు ఆపాలని వాహనదారులు కోరారు. ఆయా దారుల్లో దుకాణాదారులు రోడ్డుపైనే ప్రచార బోర్డులు పెడుతున్నారు. ద్విచక్రవాహనాలను నిలుపుతున్నారు.

✦ మెయిన్‌బజారులో అసలే ఇరుకు రహదారి. అందులో భారీ వాహనాలు రోడ్డుపైనే నిలిపి సరకులు దింపుతుంటారు. ఆ సమయంలో ఎవరైనా అటువైపు వస్తే గంటకుపైనే అక్కడే పడిగాపులు కాయాల్సిందే. ఆ దారిలో వెళ్లే వాహనదారులు చుట్టుకుని ఇటు గాంధీ కట్ట, అటు ఆంజనేయస్వామి విగ్రహం వైపు వెళ్తుంటారు.

సమస్య పరిష్కారానికి చర్యలు

- ఆరోహణరావు, సీఐ, తాడిపత్రి

తాడిపత్రిలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం. అంబేడ్కర్, యల్లనూరు రోడ్డు, మహాత్మాగాంధీ కూడళ్లలో పోలీసు సిబ్బందిని నియమిస్తాం. ఇప్పటికే ఆయా ప్రధాన రహదారుల్లో వాహనాల తనిఖీలు చేసి రోడ్డు నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటున్నాం.

సమస్యల పరిష్కారానికే ప్రజాదర్బార్

యల్లనూరు(బుక్కరాయసముద్రం), న్యూస్‌టుడే: ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ తెలిపారు. శుక్రవారం యల్లనూరు ఎంపీడీవో కార్యాలయంలో ఎమ్మెల్యే ప్రజాదర్బార్ నిర్వహించారు. మండలంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. కొన్ని సమస్యలను అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి పరిష్కరించారు. ఎక్కువ మంది ఇళ్ల స్థలాలు, భూ సమస్యలపై వినతులు ఇచ్చారు. ప్రజలు ఇచ్చిన ప్రతి అర్జీకి నిర్ణీత సమయంలోగా పరిష్కారం చూపుతామన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో కరుణసాగర్, తహసీల్దారు రాము తదితరులు పాల్గొన్నారు.

వినతులు స్వీకరిస్తున్న ఎమ్మెల్యే శ్రావణిశ్రీ

బహిరంగ ప్రకటన

భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) సర్వే నెంబర్ 858C3A చుక్కలూరు గ్రామము, తాడిపత్రి మండలం, అనంతపురము జిల్లా, ఆంధ్రప్రదేశ్‌లో 2400 చదరపు మీటర్ల విస్తీర్ణంలో రీటైల్ అవుట్‌లెట్‌ను స్థాపించుటకు ప్రతిపాదిస్తోంది. ఈ స్థలం ఉత్తరం R&B గుత్తిరోడ్, దక్షిణం వైపు ఎ.సాదిక్‌వలి స్థలం, తూర్పు వైపు ఎ.సాదిక్‌వలి స్థలం, పడమర వైపు పి.కొండారెడ్డి కూతురు స్థలం. ఈ భూమి ఎ.సాదిక్‌వలి S/o ఎ.ఇమామ్‌సాబ్ R/o నవరంగ్ టాకీస్ రోడ్, తాడిపత్రి మండలం, అనంతపురము జిల్లా నుండి లీజు పద్ధతిలో తీసుకోబడుతుంది. ఎవరి వ్యక్తి లేదా సంస్థ (సంఘటిత లేదా అసంఘటిత) ఈ భూమిపై ఏమైనా హక్కులు లేదా హక్కు పత్రాలు/రుజువులు సమర్పించి నేటి తేది నుండి 7 రోజులలోపు క్రింద ఇవ్వబడిన చిరునామాకు తెలియజేయవలసిందిగా కోరబడుచున్నది. తేది: 13-12-2025

సంప్రదించవలసిన వారు

టెరిటరీ మేనేజర్ (రీటైల్), నెల్లూరు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్
26-3/171-1, బి.వి.నగర్, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు, SPSR నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ - 524 004.

(c) eenadu

అనంతపురం

• అనంతపురం • రాప్తాడు

మంత్రి కేశవ్‌ను సన్మానిస్తున్న వెంకట్ తదితరులు

గ్రంథాలయ సేవలు విస్తృతం చేయాలి

రాంనగర్ : ఉమ్మడి అనంతపురం జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ వెంకట్‌ను నియమించిన విషయం తెలిసిందే. శుక్రవారం అనంతపురంలో మంత్రి పయ్యావుల కేశవ్‌ను మర్యాద పూర్వకంగా ఛైర్మన్ వెంకట్ కలుసుకున్నారు. మంత్రికి శాలువా కప్పి సన్మానించారు. పాఠకులకు గ్రంథాలయ సేవలు విస్తృత సేవలు అందించాలని మంత్రి సూచించారు. ఆ తర్వాత జిల్లా తెదేపా కార్యాలయంలో అధ్యక్షుడు వెంకట శివుడు యాదవ్, ప్రధాన కార్యదర్శి శ్రీధర్‌చౌదరికి శాలువా కప్పి సన్మానించారు.

గ్రామస్థాయికి యోగాసన క్రీడ

మాట్లాడుతున్న యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు రాధిక

రుద్రంపేట: ఆంధ్రప్రదేశ్‌లో యోగాసన క్రీడను గ్రామ స్థాయికి చేర్చడమే లక్ష్యమని యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు రాధిక పేర్కొన్నారు. స్థానిక రుద్రంపేట పీవీకేకే ఇంజినీరింగ్ కళాశాలలో రాష్ట్ర స్థాయి 6వ జూనియర్ యోగసనాలు ఛాంపియన్ షిప్2025-26 శుక్రవారం కళాశాల ఛైర్మన్ పల్లె కృష్ణకిశోర్ ప్రారంభించారు. జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి, శాప్ అబ్జర్వర్ నాగేంద్ర, యోగాసన భారత అబ్జర్వర్ నంద కృపాకర్, మారుతీ ప్రసాద్, దివాకర్ పాల్గొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా

లక్ష్మీనగర్: 9849771687
అరవింద్‌నగర్: 8008573004
రాప్తాడు: 6304766286

సమస్య: మండలంలోని పలు గ్రామాల్లో నేటికి ఇంటింటికి కుళాయి పనులు ప్రారంభించలేదు. - **నాగేంద్ర, పంపనూరు**

సమాధానం: అన్ని గ్రామాల్లో రూ.54 కోట్లకు సంబంధించి ఇంటింటికి కుళాయి పనుల సర్వే జరుగుతోంది. సర్వే పూర్తి అయిన వెంటనే పనులు ప్రారంభిస్తాం - **శివ కుమార్, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ, ఆత్మకూరు**

సమస్య: మండల వ్యాప్తంగా పలు గ్రామాల్లో చిల్లర దొంగతనాలు ఎక్కువయ్యాయి. ప్రధానంగా గొర్రెల కాపర్లు ఇబ్బంది పడుతున్నారు. - **ప్రసాద్, ఆత్మకూరు**

సమాధానం: అన్ని గ్రామాల్లో చిల్లర దొంగలపై నిఘా ఏర్పాటు చేశాం. బందోబస్తు ఏర్పాటు చేస్తాం. - **లక్ష్మణరావు, ఎస్ఐ, ఆత్మకూరు - న్యూస్‌టుడే, ఆత్మకూరు**

అజాగ్రత్తగా ఉంటే సొత్తు పోయినట్టే..

ఆత్మకూరు, అనంత నేరవార్తలు: ఏమాత్రం అజాగ్రత్తగా ఉంటే సొమ్ము పోగొట్టుకోవాల్సి ఉంటుంది. అపరిచిత వ్యక్తులు చెప్పే మాట విన్నా.. వారి సూచనలు పాటించినా ప్రమాదంలో పడ్డట్టే. మన చుట్టూ ఉంటూ మనలో ఒకరిగా నటిస్తూ ప్రజలను ఏమార్చి సొత్తుని ఎత్తుకెళుతున్నారు. బ్యాంకులు, బస్సులు, రద్దీ ప్రాంతాల్లో అమాయక ప్రజలను గుర్తిస్తూ వారిని చోరులు నట్టేట ముంచుతున్నారు.

● నవంబరు 1న గుత్తికి చెందిన ఓ వ్యక్తి స్కూటీలో రూ.6 లక్షలు ఉంచి దైవదర్శనానికి వెళ్లగా దొంగలు తాళాన్ని ధ్వంసం చేసి నగదు ఎత్తుకెళ్లారు.

● రాయదుర్గం పట్టణంలో సెప్టెంబరు 4న ఓ వ్యక్తి తన ద్విచక్ర వాహనంలో రూ.1.70 లక్షలు ఉంచి టీ తాగేందుకు వెళ్లాడు. ఆ సమయంలో ద్విచక్రవాహన సీటుని

● నట్టేట ముంచుతున్న అపరిచితులు

ధ్వంసం చేసి అందులో ఉంచిన నగదుని దోచుకున్నారు. ● అక్టోబరు 8న ధర్మవరంలో ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న మహిళ మెడలో నుంచి 35 గ్రాముల బంగారు గొలుసుని చోరీ చేశారు.

బ్యాంకుల వద్ద..: చదువు లేని అమాయక రైతులు బ్యాంకుల నుంచి బంగారు తాకట్టు పెట్టి లేదా పండిన పంట నగదు తీసుకొని ఇళ్లకు వెళ్లే సమయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. మోసగాళ్లు బ్యాంకుల వద్ద నిత్యం రెక్కీ నిర్వహిస్తూ ప్రజలకు సాయం చేస్తున్నట్లు నటిస్తుంటారు. బ్యాంకుల్లో నగదు డ్రా చేసుకొనే రైతులను ఏమార్చి నగదుని తస్కరిస్తున్నారు. ● పెద్దమొత్తంలో నగదు డ్రా చేసిన సమయంలో తెలిసన వ్యక్తిని తోడుగా తీసుకువెళ్లాలి. అపరిచిత వ్యక్తులు నగదు కింద పడింది మీదేనా అని చెప్పినా పట్టించుకోకూడదు. బ్యాంకుల్లో నగదు లెక్కించి డిపాజిట్ ఫారం రాస్తున్నట్లు నటిస్తూనే అందులో కొంత మొత్తాన్ని నొక్కేస్తున్నారు. ● బంగారు ఆభరణాలతో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తున్న మహిళలు మరింత జాగ్రత్తలు పాటించాలి. బంగారు ఆభరణాలను బ్యాగుల్లో కాకుండా ఒంటిపై ధరించి వాటిని కనిపించకుండా వస్త్రాలను కప్పుకోవాలి.

నంబరు గుర్తు పెట్టుకోవాలి..

చైన్ స్నాచింగ్ కేసులు ఎక్కువ కావడంతో అన్ని ప్రాంతాల్లో నిఘా పెంచాం. ఇంటి ముందుకు ముగ్గులు పెట్టడం, వాకింగ్ వెళ్లే మహిళలకు ప్రత్యేకంగా సూచనలు ఇస్తున్నాం. ఏదేని ఘటన జరిగిన వెంటనే డైల్ 100 లేదా 112కి సమాచారం అందించాలి. అనుమానం వచ్చిన వ్యక్తుల ముఖ చిత్రాలు, వారు ధరించి దుస్తులు, ద్విచక్రవాహనం రంగు, వాహన నంబరును గుర్తు పెట్టుకోవాలి.

- శ్రీనివాస రావు, అనంతపురం అర్బన్ డీఎస్పీ

సీసీ కెమెరాలున్న ప్రాంతాల్లో..

బంగారు ఆభరణాలు ధరించిన మహిళలు సెల్‌ఫోన్ చూస్తూ రోడ్డుపై నడవడం, వాహనాలు నడపడం చేయరాదు. వాహనాలు వెళ్లే రోడ్డుకి మరోవైపు తమ బ్యాగులను ఉంచుకోవాలి. సీసీ కెమెరాలు ఉన్న ప్రాంతాల్లోనే మహిళలు ఎక్కువగా ప్రయాణాలు చేస్తే ఎంతో రక్షణగా ఉంటుంది. ఒంటరిగా ఉన్నప్పుడు ద్విచక్ర వాహనాలు పదేపదే అటు ఇటూ వెళుతుంటే అనుమానించాల్సి ఉంటుంది.

జనవరి ఆఖరికి బయోమైనింగ్ పూర్తి చేయకుంటే ఒప్పందం రద్దు

మాట్లాడుతున్న పట్టాభిరామ్, దగ్గుపాటి ప్రసాద్

అనంత నగరపాలక, న్యూస్‌టుడే: డంపింగ్ యార్డులో చెత్తను బయోమైనింగ్ చేసి తరలించే ప్రక్రియ జనవరి నెలాఖరులోగా పూర్తి చేయకుంటే గుత్తేదారు సంస్థతో ఉన్న ఒప్పందం రద్దు చేస్తామని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ హెచ్చరించారు. నగర శివారులోని డంపింగ్ యార్డులో సాగుతున్న బయోమైనింగ్ ఆలస్యంపై తీవ్ర అసహనం, అసంతృప్తి వ్యక్తం చేశారు. అక్టోబరు 2కు పూర్తి చేయాల్సి ఉన్నా కథలు చెబితే వినేందుకు సిద్ధంగా లేమంటూ చురకలు అంటించారు. శుక్రవారం ఆయన నగరం శివారులోని డంపింగ్ యార్డును పరిశీలించారు. అనంతరం నగరపాలకలో స్వచ్ఛత కార్యక్రమాలపై అధికారులు, పారిశుద్ధ్య విభాగం కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడారు. అనంతపురం జిల్లాలో రూ.17 కోట్లతో చెత్తను బయోమైనింగ్ విధానంలో తొలగించేందుకు నిధులు కేటాయించామన్నారు. ఏరోజు చెత్త అదే రోజు తొలగించడానికి రూ.17 కోట్లతో యంత్రాన్ని ఏర్పాటు చేయబోతున్నామని ఏ రోజు చెత్త అదే రోజు తొలగించే అవకాశం ఉంటుందన్నారు. అనంతపురంలో 1.68 లక్షల మెట్రిక్ టన్నులు ఉండగా ఇప్పటి దాకా లక్ష మెట్రిక్ టన్నుల చెత్తను బయోమైనింగ్ చేయగా ఇందులో కేవలం 44 వేలు తరలించాల్సి ఉందన్నారు. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మాట్లాడుతూ.. అనంతపురానికి 62 ఎలక్ట్రిక్ వాహనాలు వస్తున్నాయని వాటివల్ల సంవత్సరానికి రూ.6 కోట్లు డీజిల్ ఆదా అవుతుందన్నారు. గత 40 సంవత్సరాల నుంచి పేరుకు పోయిన చెత్తకు పరిష్కారం చూపుతున్నామన్నారు.

పారిశుద్ధ్య కార్మికులకు రక్షణ పరికరాలు

అనంత నగరపాలక, న్యూస్‌టుడే: పారిశుద్ధ్యం విధులు నిర్వహించే కార్మికులు రక్షణపై శ్రద్ధ వహించాలని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ పట్టాభిరామ్, ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పేర్కొన్నారు. శుక్రవారం నగరపాలక ప్రాంగణంలో డిక్సన్ సంస్థ అనిల్‌కుమార్ ఆధ్వర్యంలో కార్మికులకు అధునాతన ఫైర్ బోల్ట్‌షూలు, చేతి తొడుగులు, ప్రతి కార్మికునికి వంద మాస్కులు అందజేశారు. కార్మికులు, స్వచ్ఛ కార్యక్రమాలపై సంస్థ ద్వారా చేపట్టిన కార్యక్రమాన్ని అభినందించారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టరు భవాని రవి కుమార్, ఈశ పాఠార్ పాల్గొన్నారు.

వింటర్ కార్నివాల్‌లో చిన్నారులు

అంగన్‌వాడీల నిరసన

శ్రీనివాస్‌నగర్, న్యూస్‌టుడే: అపరిష్కృత సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ అనుబంధ ఏపీ అంగన్‌వాడీ కార్యకర్త, సహాయకుల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఆసంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శకుంతల, రమాదేవి మాట్లాడుతూ.. సహాయకులకు కార్యకర్తలుగా పదోన్నతి కల్పించండంలో సీడీపీఓలు జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. అన్ని రకాల అర్హతలు ఉన్నా పదోన్నతి కల్పనలో అలసత్వం చేయడం సబబు కాదన్నారు. 2019 నుంచి అంగన్‌వాడీలకు వేతనాలు పెంచలేదు. 2023 డిసెంబరులో వేతనాల కోసం సమ్మె చేసిన సందర్భంలో గత వైకాపా ప్రభుత్వం వేతనాల పెంపునకు హామీ ఇచ్చినా అమలు కాలేదు. కూటమి ప్రభుత్వం వేతనాలను పెంచాలని డిమాండ్ చేశారు. అంగన్‌వాడీలకు సంక్షేమ పథకాలు వర్తింపు చేయాలన్నారు.

ధర్నా శిబిరంలో అంగన్‌వాడీలు

ప్రభుత్వమే వేతనాలివ్వాలి

ఆర్కేనగర్ (అనంతపురం), న్యూస్‌టుడే: పంచాయతీ కార్మికులకు ప్రభుత్వమే వేతనాలు చెల్లించాలని గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్రామయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం నగరంలోని గణేనాయక్ భవనంలో యూనియన్ జిల్లా మూడో మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీలు పరిశుభ్రంగా ఉన్నాయంటే కార్మికుల శ్రమ వల్లేనని, పంచాయతీలను నమ్ముకుని అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్నప్పటికీ, కనీస వేతనాలు, పీఎఫ్, ఈఎస్ఐలు లేవన్నారు. కార్మికులు మృతి చెందితే అంత్యక్రియలకు డబ్బులు రాని పరిస్థితి ఉందన్నారు. [illegible] చేస్తున్నారని, రాజకీయ జోక్యం అధికంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తోందని ఆరోపించారు. భాజపా తెచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లను రాష్ట్రంలో శరవేగంగా ముందుకు తీసుకుపోతున్నారని, ఎనిమిది గంటల పని రద్దు చేసే పది గంటల పని పెంచి అసెంబ్లీలో బిల్లు పాస్ చేశారన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి ఓ.నల్లప్ప, నాయకులు నాయుడు, నాగమణి, రామాంజనేయులు పాల్గొన్నారు.

31 మందితో నూతన కమిటీ

యూనియన్ జిల్లా నూతన కమిటీని ఎన్నిక చేశారు. గౌరవాధ్యక్షుడిగా గోపాల్, అధ్యక్షుడిగా మధు, ప్రధాన కార్యదర్శిగా శివప్రసాద్, కోశాధికారిగా నూర్‌బాషా, ఉపాధ్యక్షులుగా వీరంజి, ఎర్రినాగప్ప, స్వామి, నాగభూషణ, ఆది ,కుళ్లాయమ్మ తదితరులు ఎన్నికయ్యారు.

మొక్కలు పెంచడం సామాజిక బాధ్యత

ఎస్కేయూలో మొక్కలు నాటుతున్న న్యాయశాస్త్ర విద్యార్థులు

ఎస్కేయూ, న్యూస్‌టుడే: పర్యావరణ పరిరక్షణ, జిల్లాలో కరవు నివారణ కోసం మొక్కలు పెంచాలని సామాజిక బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఎస్కేయూ న్యాయశాస్త్ర విభాగం కోఆర్డినేటర్ డాక్టర్ శ్రీరాములు పేర్కొన్నారు. ఎస్కేయూ న్యాయశాస్త్ర విభాగం విద్యార్థులు శుక్రవారం వర్సిటీలో మొక్కలు నాటారు. మొక్కలు నాటడంతోపాటు వాటిని పరిరక్షించాలన్నారు. ప్రతి విద్యార్థి కనీసం ఒక్కమొక్కైనా పెంచాలని విజ్ఞప్తి చేశారు. విద్యార్థులు పులిరాజు, చంద్రమోహన్, సిద్దయ్య, నాగతిరుపాలు, లోకేశ్వరరెడ్డి, సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు.

'లోక్ అదాలత్‌లో న్యాయం చేయండి'

కమలానగర్: లోక్‌అదాలత్‌లో పరిష్కరించే కేసులు ముగింపులో రెండు పక్షాలూ స్వచ్ఛందంగా ఒప్పుకోవటానికి న్యాయం చేయాలని ఫైట్ ఫర్ రైట్స్ సంస్థ జిల్లా అధ్యక్షుడు కేపీ రాజు పేర్కొన్నారు. శుక్రవారం ప్రెస్‌క్లబ్‌లో మాట్లాడుతూ.. లోక్‌అదాలత్‌వ్యవస్థ కొన్ని ప్రాంతాల్లో పౌరుల హక్కులని దెబ్బతిసే విధంగా మారుతోందని ఆరోపించారు. కేసు పరిష్కారం, ముగింపులో ఇరు పక్షాలను సంప్రదించకుండా పోలీసులు, ఒక పక్షం వారితోనే కేసులను ముగింపు చేస్తున్నారని అన్నారు.

ఇన్సాఫ్ రాష్ట్ర కార్యదర్శికి సన్మానం

ఉమానగర్: సీపీఐ అనుబంధ తంజీమ్-ఈ-ఇన్సాఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఇటీవల ఎన్నికైన జాఫర్‌ను శుక్రవారం ఘనంగా సన్మానించారు. గఫూర్ కాలనీలోని మస్జీద్ ఎ మహమ్మదీయాలో ఈ కార్యక్రమం జరిగింది. మసీదు ముతవల్లీ అబ్దుల్ రజాక్, కమిటీ సభ్యులను ఆయనను సన్మానించారు.

భక్తిశ్రద్ధలతో అయ్యప్ప అగ్నిగుండ ప్రవేశం

అనంత సాంస్కృతికం: నగరంలో శుక్రవారం రాత్రి రెండు ఆలయాల్లో జరిగిన అయ్యప్ప స్వామి అగ్ని గుండ ప్రవేశ ఉత్సవం ఆకట్టుకుంది. మొదటి రోడ్డు శివాలయంలో శ్రీహరిహర పుత్ర అయ్యప్పస్వామి ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం నాగరాజరావు మిత్ర బృందం దాతలుగా వ్యవహరించిన సహస్ర కలశాభిషేకం ఉత్సవం ప్రసాద్ నంబూద్రి స్వామి నిర్వహణలో జరిగింది. ఉత్సవ నిర్వాహకులు గంగన లక్ష్మీరెడ్డి, కొర్రపాటి శ్రీనివాసులు ఆధ్వర్యంలో జరిగిన ఉత్సవంలో వెయ్యిమంది పైగా పాల్గొన్నారు. సాయంత్రం పివి మాధవీలత ప్రధాన దాతగా వ్యవహరించగా అగ్నిగుండం కార్యక్రమం భక్తి శ్రద్ధలతో జరిగింది.

గిరిజనులపై దాడులు అరికట్టండి

రుద్రంపేట, న్యూస్‌టుడే: రాష్ట్రవ్యాప్తంగా ఎస్టీలపై జరుగుతున్న దాడులు అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని గిరిజన ప్రజా సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆధ్వర్యంలో శుక్రవారం రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యుడు వెంకటప్పకు వినతి అందజేశారు. గిరిజన మహిళలు, విద్యార్థులు వివక్షతకు గురవుతున్నారన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పకడ్బందీగా పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఆదివాసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎరుకుల శ్రీనివాసులు, జీపీఎస్ఎస్ నాయకులు రాజునాయక్, సురేష్ నాయక్, మోహన్ నాయక్ పాల్గొన్నారు.

ఆకట్టుకున్న వింటర్ కార్నివాల్

అనంతపురం విద్య, న్యూస్‌టుడే: అశోక్‌నగర్‌లోని మినర్వా పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన వింటర్ కార్నివాల్ ఆకట్టుకుంది. కరస్పాండెంట్ భాస్కరరెడ్డి విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ.. శీతాకాలాన్ని ఆనందంతో జరుపుకొనే పండగను వింటర్ కార్నివాల్ అంటారని వివరించారు. చలికాలంలో ఆరోగ్యంగా ఉండటానికి సరైన దుస్తులు, గోరువెచ్చని నీరు తాగడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. చలికి తట్టుకొనే మందం దుస్తులు, టోపీలు, సాక్సులు ధరించాలన్నారు.

కోటి సంతకాలు అనుకుంటే అంతకంటే ఎక్కువ చేశారు

అనంత నగరపాలక, న్యూస్‌టుడే: మెడికల్ కళాశాలలకు వ్యతిరేకంగా కోటి సంతకాలు అనుకుంటే అంతకంటే ఎక్కువ సంతకాలు ప్రజలు చేశారని వైకాపా జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, శింగనమల నియోజకవర్గం సమన్వయకర్త శైలజానాథ్‌లు పేర్కొన్నారు. శుక్రవారం శింగనమల నియోజకవర్గం నుంచి కోటి సంతకాల ప్రతులను ఎద్దుల బండి మీద ర్యాలీతో వైకాపా జిల్లా కార్యాలయానికి తీసుకొని వచ్చారు. ప్రజలకు ప్రభుత్వం జవాబుదారీగా ఉండాలన్నారు. శింగనమల నియోజకవర్గం నుంచి లక్ష మంది వరకు సంతకాలు చేశారన్నారు. ఎవరి సొమ్మని మెడికల్ కళాశాలలను అమ్మకానికి పెడతారని ప్రశ్నించారు.

రహదారి భద్రతపై అవగాహన

అనంతపురం విద్య: రహదారి భద్రతపై మాంటిస్సోరి పాఠశాలలో శుక్రవారం అవగాహన కార్యక్రమం జరిగింది. మోటర్ వాహనాల ఇన్‌స్పెక్టరు సునీల్‌కుమార్ ముఖ్య అతిథిగా హాజరై రోడ్డు భద్రతపై ప్రసంగించారు. విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. కరస్పాండెంట్ సూర్యనారాయణరెడ్డి, ప్రిన్సిపల్ రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

సైన్స్ సెంటర్ అధికారిగా నరసింహారెడ్డి

అనంతపురం విద్య, న్యూస్‌టుడే: జిల్లా సైన్స్ సెంటర్ అధికారిగా ఉపాధ్యాయుడు నరసింహారెడ్డి నియమితులయ్యారు. బొమ్మనహాళ్ మండలం దేవగిరిలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో భౌతికశాస్త్రం ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న ఆయనను సైన్స్‌సెంటర్ అధికారిగా డీఈవో ప్రసాద్‌బాబు నియమించారు.

ఔషధరంగంలో విస్తృత పరిశోధనలు

జేఎన్‌టీయూ, న్యూస్‌టుడే: ఫార్మసీ విద్యార్థులు ప్రజలకు ఉపయోగపడే ఔషధాలపై పరిశోధనలు నిర్వహించాలని జేఎన్‌టీయూ వీసీ సుదర్శనరావు పేర్కొన్నారు. జేఎన్‌టీయూ అనుబంధ ఓటీపీఆర్ఐలో ఫ్రెషర్స్‌డే వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన వీసీ మాట్లాడుతూ ఓటీపీఆర్ఐ విద్యాసంస్థకు ఎంతో చరిత్ర ఉంది. ఇలాంటి కళాశాలలో చదవే అవకాశం రావడం అదృష్టంగా భావించాలన్నారు. మంచి పరిశోధనలు, పరిశోధన వ్యాసాలు ముద్రించాలన్నారు. విద్యార్థిదశ కీలకమైనది, క్రమశిక్షణతో చక్కగా చదువుకోవాలన్నారు. త్వరలోనూ నూతన భవనాలు, ప్రయోగశాలలు, వసతిగృహాలు అందుబాటులోకి తెస్తామన్నారు.

జ్యోతి వెలిగిస్తున్న జేఎన్‌టీయూ వీసీ సుదర్శనరావు

ఆక్రమిస్తే అడిగేదెవరని!

రోడ్డుపైనే వాహనాల మరమ్మతు

రాప్తాడు, న్యూస్‌టుడే: జాతీయ రహదారుల నిర్వహణ ఎవరికీ పట్టని వ్యవహారంగా మారిపోయింది. దీన్ని అదనుగా తీసుకొని పుట్‌పాత్‌లపై వ్యాపారస్తులు ఆక్రమణలకు తెగబడుతున్నారు. కూడళ్ల వద్ద కూడా ఆక్రమించేస్తుండటంతో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. పలుచోట్ల కాలిబాటలపై వ్యాపారస్తులు శాశ్వత నిర్మాణాలకు పూనుకుంటుండటంతో అడిగేవారెవరు? అన్న రీతిగా మారింది.

● రాప్తాడు మండలం పంగల్ రోడ్డు ఎన్‌హెచ్-42, ఎన్‌హెచ్-44 జాతీయ రహదారులను కలిపే ప్రధాన కూడలి ఇక్కడ భారీ వాహనాలు, 40 అడుగుల వెహికల్స్ టర్న్ తీసుకోవడానికి అనుకూలంగా ఏర్పాటు చేశారు. ఇక్కడ నుంచి చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, చిత్తూరు, హిందూపురం, పుట్టపర్తి, పెనుగొండ, ధర్మవరం వెళ్లాలంటే పంగల్ రోడ్డు నుంచి వెళ్లాల్సి ఉంటుంది. ఈ ప్రాంతంలో కొంతమంది వ్యాపారస్తులు పుట్‌పాత్‌లను, ద్విచక్ర వాహనాల మెకానిక్‌షాపుల వారు రోడ్డు మీదకు రావడంతో భారీ వాహనాలను మలుపులో తిప్పేందుకు ఇబ్బందిగా మారింది.

మీకేం సంబంధం అంటూ..: ● ఎన్‌హెచ్-42 ప్రధాన రహదారి పుట్‌పాత్‌పై ఓ కానిస్టేబుల్ శాశ్వత నిర్మాణం నిర్మించాడు. ఉప్పరపల్లి పంచాయతీ కార్యదర్శి వెళ్లి ప్రశ్నించగా మీకు ఏం సంబంధం? అని తిరిగి ప్రశ్నిస్తున్నారు. ● పంగల్ రోడ్డులో మెకానిక్ షాపులు వారు ద్విచక్ర వాహనాలను రోడ్డుపైనే రిపేరీ చేస్తున్నారు. అధికారులు పట్టించుకోకపోవడం వల్ల ఆక్రమణలు పెరిగిపోతున్నాయని విమర్శలు వస్తున్నాయి.

పాదబాటపైనే మెట్ల నిర్మాణం

ప్రకటన

ఇందుమూలంగా తెలియచేయడమేమనగా మా కక్షీదారుడు **హరికుమార్ వెంబార్ శేషాచార్, (తండ్రి: Late వి.శేషాచార్),** అనంతపురం. రామచంద్రనగర్, Flyover bridge, సమీపమున గల ఇల్లు D.No. 13-2-524కు సంపూర్ణ హక్కుదారుడు సదరు ఇల్లు మా కక్షిదారునికి తన తండ్రి వెంబార్ శేషాచార్ నుండి అనంతపురం సబ్ రి. కార్యాలయంలో రిజిష్టరు దానదస్తావేజు 1701/2012 Dt. 25-02-2012 ద్వారా సంక్రమించి అప్పటి నుండి హక్కు అనుభవ స్వాధీనములో ఉన్నాడు. ఈ ఇంటిపై మా కక్షీదారునికి తప్ప ఇతరులకు ఎవ్వరికి ఏలాంటి హక్కులేదు. సదరు ఇంటిని విక్రయించుటకు అతనికే సర్వ అధికారములు గలవు. ఇంటిని కొనుగోలు చేయువారు ఈ క్రింది నంబర్లకు సంప్రదించవలెను.

ఎం.శ్రీనివాస పవన్‌కుమార్,
అడ్వకేట్, అనంతపురం.
సెల్: 9849104990, 09618453904

నగరంలో నేటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు

అనంత సాంస్కృతికం: నగరంలోని మొదటి రోడ్డు ఈశ్వరాలయంలోని అయ్యప్పస్వామి గ్రామోత్సవం శనివారం సాయంత్రం 5 గంటలకు జరుగుతుందని నిర్వాహకులు గంగన లక్ష్మిరెడ్డి, కొర్రపాటి శ్రీనివాసులు తెలిపారు. అంతకుమునుపు ఆలయంలో ఉదయం 6 గంటలకు ఉత్సవ పూజ గణపతి హోమం, అభిషేకం జరుగుతుందన్నారు. ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ ఉత్సవం నిర్వహిస్తున్నామని తెలిపారు. ● స్థానిక పాతూరు చెరువు కట్ట అయ్యప్పస్వామి దేవాలయంలో శనివారం ఉదయం 9 గంటలకు లక్షార్చన జరుగుతుందని విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్, గురుస్వామి రంగాచారి తెలిపారు. అర్చన అనంతరం 12 గంటలకు స్వామివారికి పుష్పాభిషేకం, మంగళహారతులు, అన్న ప్రసాద వితరణ జరుగుతుందన్నారు.

అంబేడ్కర్ విగ్రహం ఎదురుగా పోస్టర్లు ఆవిష్కరించిన ఎమ్మార్పీఎస్ నాయకులు

చెడు వ్యసనాలకు దూరమైతేనే భవిత

రుద్రంపేట: యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలంటూ జిల్లా ఎమ్మార్పీఎస్, ఎంఎస్‌పీ ఆధ్వర్యంలో అంబేడ్కర్ విగ్రహం ఎదురుగా శుక్రవారం 'హలో యువత మేలుకో.. చెడు వ్యసనాల నుంచి నిన్ను కాపాడుకో' అన్న నినాదంతో పోస్టర్లు ఆవిష్కరించారు. ఎమ్మార్పీఎస్ సీనియర్ నాకులు బీసీఆర్ దాస్ మాట్లాడుతూ.. నేటి సమాజంలో యువత, విద్యార్థులు బంగారు భవిష్యత్తు కోసం పరితపించాలన్నారు. మంచి సమాజ స్థాపనకు పోలీసుశాఖకు మనందరం సహకరించాలన్నారు. ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు హరిగోపాల్ సభ్యులు శ్రీరాములు, గంగరాజు, సూరి, నరసింహులు, శేఖర్, రెడ్డప్ప, పెద్దన్న పాల్గొన్నారు.

● అనంతపురం అర్బన్ కార్యాలయంలో.. అనంతపురం అర్బన్ తెదేపా కార్యాలయంలో ఎమ్మెల్యే దగ్గుపాటిప్రసాద్ ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజల నుంచి అర్జీలు తీసుకున్నారు. న్యాయస్థానం పరిధిలో ఉండడంతో కొన్ని దీర్ఘకాలిక సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. వాటి మినహా.. నియోజకవర్గంలో 75 శాతం అర్జీలు పరిష్కరించామన్నారు.

అఖండ విజయం.. అభిమానుల సొంతం

కమలానగర్, న్యూస్‌టుడే : హీరో నందమూరి బాలకృష్ణ అభిమానులు ఊహించిన విధంగానే అఖండ-2 చిత్రం అఖండమైన విజయం సాధించి అభిమానుల సొంతమైందని ఎమ్మెల్యేలు దగ్గుపాటి ప్రసాద్, బండారు శ్రావణి, ఎంఎస్.రాజు పేర్కొన్నారు. గురువారం రాత్రి అఖండ-2 చిత్రం ఫాన్సీ షో ప్రదర్శనను వీ మెగా టాకీస్‌లో ఎమ్మెల్యేల బండారు శ్రావణి, ఎంఎస్.రాజు తిలకించారు. శుక్రవారం శాంతి థియేటర్‌లో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ చిత్రం వీక్షించారు. బాలకృష్ణ అభిమాన సంఘం జిల్లా అధ్యక్షుడు గౌస్‌మొహిద్దీన్, ఎన్‌బీకే జగన్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.

రేపు సంగీత స్వరాంజలి

అనంత సాంస్కృతికం: నగరంలోని అనంతపురం క్లబ్‌లో సంగీత స్వరాంజలి కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 14న పద్మశ్రీ ఘంటసాల, గాన గంధర్వ ఎస్పీ బాలు 12వ మధుర గీతాల కార్యక్రమం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. జిల్లాలోని పలు ప్రాంతాల గాయనీ గాయకులతో సంగీత స్వరాంజలి నిర్వహిస్తామని, ఈటీవీ 'పాడుతా తీయగా' కార్యక్రమంలో సాయిచరితను ఆదివారం సాయంత్రం 5గంటలకు సత్కరించనున్నామన్నారు.



తలపడుతూ.. ప్రమాదాన్ని తలపెడుతూ..

అసలే నిత్యం దారుల్లో గుంపులుగా పశువులతో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. కుక్కలు సైతం వాహనదారులను వెంబడించి గాయపరుస్తున్న సందర్భాలు ఉన్నాయి.. శ్రీనగర్‌కాలనీలో కుక్కలు దూడతో తలపడ్డాయి. అరగంటపాటు దూడపై కుక్కలు దాడి చేయటానికి వచ్చాయి. వాహనదారులు రాకపోకలు ఇబ్బందులు పడ్డారు..

- న్యూస్‌టుడే, కమలానగర్

రాణాపైకి రాళ్లు

అనంతపురం (రైల్వే): అనంతపురం ప్రభుత్వ రైల్వే పోలీసు (జీఆర్పీ) ఠాణాపై ఓ ఓ వ్యక్తి శుక్రవారం తెల్లవారుజామున రాళ్లు విసిరాడు. స్థానికులు తెలిపిన సమాచారం మేరకు పామిడికి చెందిన రవికుమార్ ప్రస్తుతం గార్లదిన్నెలో నివాసం ఉంటున్నాడు. రవికుమార్‌కు మానసిక పరిస్థితి సరిగా లేదని చెబుతున్నారు. రైల్వే స్టేషన్‌లో సంచరిస్తుండగా అనుమానం రావడంతో ప్రయాణికులు పోలీసులకు తెలిపారు. పోలీసులు ఎందుకు స్టేషన్‌కు వచ్చావని ఆరా తీస్తుండగా గొడవపడ్డాడు. అంతటితో ఆగకుండా స్టేషన్‌పై రాళ్లు విసిరాడు. స్టేషన్‌లో పోలీసు సిబ్బంది తక్కువగా ఉండటంతో ఆర్పీఎఫ్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. రవికుమార్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

భక్తిశ్రద్ధలతో అనఘాష్టమి వ్రతం

పాతూరు శృంగేరి శారదాపీఠంలో వ్రతం చేస్తున్న భక్తులు

అనంత సాంస్కృతికం: నగరంలో శుక్రవారం పలు ఆలయాల్లో దత్తాత్రేయుడి అనఘాష్టమి వ్రతం నేత్రపర్వంగా జరిగింది. పాతూరు శృంగేరి శారదాపీఠం, జడ్పీ ఎదురు దత్తమందిరం, జీసస్‌నగర్ రేణుకా యల్లమ్మ దేవాలయాల్లో దత్తాత్రేయునికి ప్రీతికరమైన పది కలశాల ఆరాధన ఘనంగా జరిపారు. ఈ వ్రతాలకు పలువురు భక్తులు ఉభయ దాతలుగా వ్యవహరించారు. శారదాపీఠంలో ప్రధాన అర్చకుడు మురళీధర్, మేనేజర్ సుధీర్‌ల ఆధ్వర్యంలో దత్తుడికి క్షీరాభిషేకం, రుద్రాభిషేకం, సాయంత్రం పల్లకీ ఉత్సవం నిర్వహించారు. జీసస్‌నగర్‌లోని రేణుకా యల్లమ్మ ఆలయంలో పార్థసారథి శర్మ నిర్వహణలో మూలమూర్తికి పూజలు చేసిన అనంతరం అనఘాష్టమి వ్రతం నిర్వహించారు.

(c) eenadu

ఈనాడు అన్నమయ్య
శనివారం డిసెంబరు 13, 2025

గగనయానం.. త్వరలో కొత్త శకం

కడప విమానాశ్రయానికి మహర్దశ

అభివృద్ధి పనులకు కార్యాచరణ ప్రణాళిక

– న్యూస్‌టుడే, బిల్టప్ సెంటర్(కడప)

కడప విమానాశ్రయం అభివృద్ధి దిశగా అడుగులేస్తోంది. గగనయానంలో కొత్త శకం వైపు పయనించేందుకు శరవేగంగా పనులు సాగుతున్నాయి. ఈ క్రమంలో దేశంలోని వివిధ ప్రాంతాలకు ఆకాశయానాన ప్రయాణం మొదలు కానుంది. ఆ దిశగా అధికారులు కార్యాచరణ ప్రణాళిక రూపొందించి పనులు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయాలపై విమానాశ్రయం డైరెక్టర్ సుజిత్ కుమార్ పొద్దార్ మాట్లాడుతూ.. విమానాశ్రయంలో ప్రజలకు మెరుగైన సేవలందించేలా స్నాక్స్‌బార్, ఛార్జింగ్ స్టేషన్, బేబీకేర్ సెంటర్, రెంటల్ కార్ వంటి సేవలను త్వరలో ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ప్రయాణికుల సహాయార్థం హెల్ప్ డెస్కను వినియోగించుకోవాలని సూచించారు.

ఇవీ చేపట్టిన, చేయనున్న పనులు:

- ప్రయాణికుల సామర్థ్యం పెంపుతో పాటు అందుబాటులోకి కొత్త విమాన సర్వీసులు.
- విమానాశ్రయంలో వసతులు, వివిధ ప్రాంతాలకు రోడ్డు రవాణా సౌకర్యాల కల్పనకు చేపట్టిన అభివృద్ధి పనులు దాదాపు పూర్తి కావొచ్చాయి.
- రాత్రి పూట ల్యాండింగ్ సౌకర్యం ఇప్పటికే అందుబాటులో ఉండగా.. పెద్ద విమానాల ల్యాండింగ్‌కు అనువుగా రన్‌వే పొడవు 2,500 మీటర్లకు విస్తరణ. తద్వారా మరికొన్ని నెలల్లో ఇక్కడి నుంచి పెద్దవీ గాలిలోకి ఎగరనున్నాయి. ఒకేసారి ఏడు టేక్ ఆఫ్, ల్యాండింగ్‌కు వీలు కలుగుతుంది.
- హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరుకు రోజూ సర్వీసులు నడిపేలా ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా పలు విమాన సంస్థల యాజమాన్యాలను ఇప్పటికే కోరింది.
- రూ. 260 కోట్లతో 700 వందల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించడానికి అనువుగా కొత్త టెర్మినల్ భవన నిర్మాణం.
- ప్రాంగణంలో దాదాపు 500 కార్లు నిలుపుదల చేసేలా స్థలం. , ఆర్టీసీ బస్సుల రాకపోకలకు వీలుగా బస్టాప్ అభివృద్ధి.
- విమానయాన శిక్షణ పాఠశాల ప్రారంభానికి సన్నాహాలు.
- జిల్లాలోని వ్యాపారులు, ఇతర వర్గాల నుంచి తగిన డిమాండ్ ఉంటే సరకు రవాణా కార్యకలాపాల ప్రారంభ యోచన.

కొండలలో నెలకొన్న సాంకేతిక లోకం



కనుచూపు మేర పచ్చదనం పరుచుకుని.. కొండల మధ్య కొలువైన ఈ విద్యా ప్రాంగణం ఇడుపులపాయలోని ట్రిపుల్ ఐటీ. శేషాచలం పర్వత శ్రేణుల మధ్య నెమళ్ల పరిరక్ష కేంద్రం సమీపంలోని ప్రాంతం పచ్చని వృక్షాలతో ఆహ్లాదకరంగా కనిపిస్తోంది. ఇక్కడి హరిత ప్రాగంణంలో అటవీ ప్రాంతాన్ని వీక్షించేందుకు ఏర్పాటు చేసిన వాచ్ టవర్ నుంచి సందర్శకులు ఈ ప్రాంతాన్ని తిలకిస్తూ మైమరిచిపోతుంటారు. - ఈనాడు, కడప- న్యూస్‌టుడే, వేంపల్లి

తినమరిగినోళ్లకు సహకారం

వైకాపా హయాంలో దోచేశారు

డీసీసీబీలో రూ. కోట్ల మొండి బకాయిలు

- జిల్లాలోని పీఏసీఎస్‌లు: 47
- మొత్తం బకాయిలు: రూ. 988,92,50,149
- అసలు: రూ. 428,25,22,511
- వడ్డీ: రూ. 182,39,20,098
- మొండి బకాయిలు: రూ. 610,64,42,609
- లీగల్ నోటీసులు జారీ చేసిన రుణాల విలువ: రూ. 29,17,51,00

ఈనాడు, కడప: 2019 వైకాపా అధికారంలోకి వచ్చే నాటికి జిల్లా సహకార కేంద్ర బ్యాంకు(డీసీసీబీ) మొండి బకాయిలు రూ. 189 కోట్లు.. ఆ పార్టీ గద్దె దిగే నాటికి ఆ మొత్తం రూ. 590 కోట్లకు చేరింది. సాధారణంగా బ్యాంకులకు రూ. వందల్లో బకాయి ఉంటేనే ముక్కు పిండి వసూలు చేస్తారు. డీసీసీబీ అధికారులు మాత్రం రూ. కోట్లలో ఉన్నప్పటికీ వసూలుకు పటిష్ఠ చర్యలు చేపట్టడం లేదు. దీంతో రుణాల పేరిట నిధుల్ని స్వాహా చేశారా? లేదంటే తిరిగి వసూలుకు ఎందుకు ప్రయత్నించడం లేదు? మొండి బకాయిదారులకు లీగల్ నోటీసులు ఎందుకు జారీ చేయడం లేదు? బోగస్ కాబట్టే వెనకడుగు వేస్తున్నారా? ఇందులో ఉన్నతాధికారుల నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు పాత్ర ఉందా? అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. తాజా పరిణామాలు, గణాంకాలను పరిశీలిస్తే అవే నిజమనిపిస్తోంది.

ఫోర్జరీ పత్రాలతో దందా

వైకాపా హయాంలో కొందరు అనేక డీసీసీబీని తమ అక్రమాలకు వేదికగా మార్చుకున్నారు. ప్రభుత్వ భూములకు ఫోర్జరీ పత్రాలతో రిజిస్ట్రేషన్లు చేసుకుని రుణాలు పొందారు. ఆపై చెల్లించకుండా ముఖం చాటేశారు. కొందరైతే వేలం వేసిన ప్రభుత్వ భూములను రుణ గ్రహీతలే కొనుగోలు చేశారు. తద్వారా వాటిని అధికారికంగా సొంతం చేసుకునే కుతంత్రాలు సాగించారు. వేలంలోనూ బకాయికి సరిపడా మొత్తం లభించక పీఏసీఎస్‌లు నష్టపోయాయి.

ఈ చర్యల మర్మమేమి?!

వరుసగా మూడు కంతులు(ఏడాదిన్నర వరకు) చెల్లించకపోతే లీగల్ నోటీసులు ఇచ్చి ఆస్తుల్ని జప్తు చేసే ప్రయత్నం ద్వారా హెచ్చరికలు చేయాలి. ఈ దిశగా చాలా సొసైటీలు ముందుకు రావడం లేదు. రుణ మంజూరులో బ్యాంకు ఉన్నతాధికారులు వైకాపాతో అంటకాగారనే ఆరోపణలున్నాయి. తద్వారానే బోగస్‌వి ఎక్కువగా ఇచ్చారని తెలుస్తోంది. దీర్ఘకాలికంగా రుణాలు చెల్లించని వారి వివరాలూ బయటపెట్టడం లేదు.

సంఘాలకు నోటీసుల జారీ

ఇటీవల డీసీసీబీపై కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ సమీక్షించారు. మొండి బకాయిలు రాబట్టడానికి వెంటనే చర్యలు చేపట్టాలని, ఈ విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా సహకార అధికారి వెంకట సుబ్బయ్యకు సూచనలు చేశారు. ఈ మేరకు డీసీవో అన్ని సహకార సంఘాలకు నోటీసులు జారీ చేశారు. మొండి బకాయిదారులకు నోటీసులు వంద శాతం ఇచ్చి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.

అభిషేక ప్రియుడి గ్రామోత్సవం

ప్రొద్దుటూరుపట్టణం, న్యూస్‌టుడే: ప్రొద్దుటూరు పట్టణంలో అయ్యప్పస్వామి గ్రామోత్సవాన్ని శుక్రవారం రాత్రి వేడుకగా నిర్వహించారు. తొలుత అయ్యప్ప స్వామి ఉత్సవమూర్తిని ప్రత్యేకంగా అలంకరించారు. ఆపై హంస వాహనంపై కొలువుదీర్చారు. అమ్మవారిశాల నుంచి పురవీధుల్లో భక్తజన సందోహం మధ్య ఊరేగించారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన మంగళ వాయిద్యాలు, కేరళ సింగార మేళం, మహిళల కోలాటం, కళాకారుల వేషధారణలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. గ్రామోత్సవంలో భాగంగా మహిళలు దీపాలు చేతబట్టుకొని అయ్యప్ప స్వామి నామస్మరణం చేస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు.

అమృతం పంచని పథకం!

బైపాస్ రోడ్డులో నిర్మాణ దశలోనే మురుగు నీటి శుద్ధి కేంద్రం

- పథకం పేరు: అటల్‌మిషన్ ఫర్ రెజువనేషన్, అర్బన్ ట్రాన్స్‌ఫర్మేషన్ (అమృత్)
- ప్రారంభ సంవత్సరం: 2015–16
- మొదటి విడత పనుల విలువ: రూ. 1,950 లక్షలు
- రెండో విడతలో చేపట్టిన వాటి విలువ: రూ. 2,803 లక్షలు

మదనపల్లె పట్టణం, న్యూస్‌టుడే: పట్టణాల్లో నివసిస్తున్న ప్రజలకు తాగునీరు అందించడానికి కేంద్ర ప్రభుత్వం 2015లో అమృత్ పథకాన్ని తెచ్చింది. పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం ప్రధానాంశం. తాగునీరు వసతి మెరుగుపర్చడం, మురుగు నీటి నిర్వహణ, పట్టణాన్ని పచ్చదనంగా తీర్చిదిద్దడం వంటి కార్యక్రమాలను ఈ పథకం కింద చేపట్టాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా 2015-16 మధ్యకాలంలో మదనపల్లెలో తాగునీరు, మురుగు నీటి నిర్వహణ పనులను ప్రారంభించారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఈ పథకం నేటికీ పూర్తిస్థాయిలో అమలు చేయలేకపోయారు. తాజాగా పనులు చేపట్టడానికి టెండర్లు పిలవనున్న నేపథ్యంలో ఇప్పటికైనా పూర్తై పథకం ఫలాలు అందుతాయని ప్రజలు ఆశిస్తున్నారు.

అమలు తీరు: ● కొన్ని పనులు మాత్రమే పూర్తవగా, మిగిలినవి అసంపూర్తిగానే ఉన్నాయి. ● పట్టణంలో 18,130 తాగునీటి కుళాయి కనెక్షన్లకుగాను పది వేలు మాత్రమే ఇచ్చారు. ● రామారావు పార్కు అభివృద్ధి పూర్తికాలేదు. ఎన్వీఆర్ పార్కులో ఈఎల్ఎస్ఆర్ ట్యాంకు నిర్మాణం ప్రారంభించలేదు. రామ్‌నగర్ పార్కు అభివృద్ధీ ఆగిపోయింది.

● **23న టెండర్లు:** అమృత్ పథకం 2.0 కింద రూ. 21.98 కోట్లతో పనులు చేపట్టేలా ఇంజినీరింగ్ అధికారులు తాజాగా ప్రభుత్వానికి నివేదిక పంపారు. పనులు చేపట్టడానికి ఈ నెల 23న టెండర్లు నిర్వహిస్తాం' అని మున్సిపల్ డీఈఈ శ్రావణి తెలిపారు.

ఉరకలేసిన స్వాగతోత్సాహం

కడప నగర శివారు సీకేదిన్నె మండల పరిధిలోని ఓ ఫార్మసీ కళాశాలలో స్వాగత వేడుకలను శుక్రవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు అన్నీ తామై కార్యక్రమాన్ని ఉరకలెత్తించారు. శాస్త్రీయ నృత్యంతో పాటు పలు పాటలకు నృత్యాలు చేశారు. దేశభక్తి గేయాలతో పాటు సినీ పాటలు ఆలపించారు.

- న్యూస్‌టుడే. చింతకొమ్మదిన్నె

ప్రాణం తీసిన అనుమానం

నరసింహులు (పాత చిత్రం)

మదనపల్లి నేరవార్తలు, చంద్రగిరి, న్యూస్‌టుడే: తన భార్యను తాంత్రిక శక్తులతో లోబరచుకున్నాడన్న అనుమానంతో ఓ వ్యక్తిని అత్యంత కిరాతకంగా హతమార్చిన ఘటన తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నరశింగాపురంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మదనపల్లి గ్రామీణ సీఐ కళావెంకటరమణ తెలిపిన మేరకు.. ఆవుల నరసింహులు(35)ది మదనపల్లె మండలం మాలేపాడు పంచాయతీ రామాపురం. ఇతనికి భార్య విజయలక్ష్మి, ముగ్గురు పిల్లలు. కర్లమడుగు క్రాస్‌కు చెందిన నాగరాజుతో కొన్నేళ్లుగా స్నేహం ఉంది. నరసింహులు తరచూ అతని ఇంటికి వెళ్తుండేవాడు. ఈక్రమంలో తాంత్రిక విద్యలతో తన భార్యను నరసింహులు వశపర్చుకున్నట్లు నాగరాజు అనుమానించాడు. అతన్ని హతమార్చాలని పథకం పన్నాడు.

నమ్మించి.. రప్పించి

తాంత్రిక వైద్యం చేయాలని నరసింహులును నమ్మించి 2025 అక్టోబరు 27న చంద్రగిరి మండలం నరశింగాపురానికి రప్పించాడు. ఆ గ్రామానికి చెందిన మునిరాజ, మదనపల్లికి చెందిన నారాయణస్వామి, కత్తి నరసింహులుతో రైల్వే స్టేషన్ సమీపంలోని ఓ మామిడి తోటలోకి తీసుకెళ్లారు. అక్కడ కాళ్లు, చేతులు కట్టేసి ఊపిరాడకుండా నోటికి ప్లాస్టర్ అంటించి దారుణంగా హతమార్చారు. అనంతరం గోతిలో పాతిపెట్టారు. నరసింహులు కనిపించకపోవడంతో భార్య విజయలక్ష్మి మదనపల్లి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫోన్ కాల్స్ ఆధారంగా నాగరాజు, మునిరాజలను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా నేరం వెలుగు చూసింది.

సెలవు రోజుల్లోనూ మధ్యాహ్న భోజనం

కంభంవారిపల్లి, న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యాభివృద్ధిపై దృష్టి సారించింది. పదో తరగతి విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించే దిశగా చర్యలు చేపట్టింది. అందులో భాగంగా వంద రోజుల్లో వంద శాతం ఉత్తీర్ణతకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. ఇందులో భాగంగా పదో తరగతి విద్యార్థులకు సెలవు రోజుల్లోనూ మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తోంది. జిల్లాలో 337 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. అందులో పదో తరగతి విద్యార్థులు 14,900 మంది ఉన్నారు.

వంద శాతం ఉత్తీర్ణతే లక్ష్యం

పదో తరగతి విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత లక్ష్యంగా వంద రోజుల ప్రణాళిక ఈ నెల 6 నుంచి అమలవుతోంది. ఆదివారం, సెలవు రోజుల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్నాహ్నం 1 గంట వరకు రెండు సబ్జెక్టులపై అదనపు తరగతులు నిర్వహిస్తారు. సెలవు రోజుల్లో తరగతులు నిర్వహిస్తే.. పిల్లలు మధ్యాహ్న భోజనానికి ఇంటికి వెళ్లాల్సి ఉంది. ఈ మేరకు ఆ రోజుల్లోనూ మధ్యాహ్న భోజన పథకం అమలు చేయడానికి పాఠశాలలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇకపై విద్యార్థులు ఇంటికి వెళ్లకుండా పాఠశాలలోనే తిని, చదువుకునేందుకు వీలవుతుంది.

పక్కాగా అమలుకు చర్యలు

పదో తరగతి విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించేందుకు కార్యాచరణ ప్రణాళికను పక్కాగా అమలు చేస్తున్నాం. ప్రతి విద్యార్థి వంద రోజులు తప్పకుండా పాఠశాలకు వచ్చేలా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చాం. సెలవు రోజుల్లో విద్యార్థులు మధ్నాహ్నం వరకు ఉండి ఇళ్లకు వెళ్లిపోకుండా మధ్నాహ్న భోజనం ఏర్పాటు చేశాం. సెలవు రోజుల్లో వచ్చిన విద్యార్థులకు మెనూ పక్కాగా అమలు చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం.

- సుబ్రహ్మణ్యం డీఈవో

చాప కింద నీరులా స్క్రబ్ టైఫస్

సంబేపల్లె మండలం పెద్దబిడికి వాసులతో మాట్లాడుతున్న రిమ్స్ ప్రొఫెసర్లు

రాయచోటి, సంబేపల్లె, న్యూస్‌టుడే: స్క్రబ్ టైఫస్ వ్యాధి జిల్లాలో వ్యాపిస్తోంది. ఆందోళకర వ్యాధి కాకపోయినప్పటికీ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. లక్షణాలున్న వ్యక్తులను గుర్తించేందుకు చర్యలు చేపట్టింది. సుమారు 39 మంది అనుమానితులుగా గుర్తించింది. సంబేపల్లె మండల పరిధిలోని పెద్దబిడికిలో ఏడో తరగతి చదువుతున్న బాలుడికి స్క్రబ్ టైఫస్ లక్షణాలున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది శుక్రవారం గుర్తించారు. వేరే ఊరిలోని వసతి గృహంలో ఉంటూ చదువుకుంటున్న సదరు విద్యార్థి గత నెల 28 నుంచి జ్వరం, జలుబు, దగ్గుతో ఇబ్బంది పడుతున్నాడు. 29న స్వగ్రామానికి వచ్చాడు. చికిత్స పొందుతున్నప్పటికీ జ్వరం తగ్గకపోవడంతో ఈ నెల 9న తిరుపతి రుయా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించగా స్క్రబ్ టైఫస్‌గా నిర్ధారణ అయింది. విషయం తెలుసుకున్న వైద్య సిబ్బంది పెద్దబిడికిలో వైద్యశిబిరం ఏర్పాటు చేసి రక్తనమూనాలను సేకరించారు. కడప రిమ్స్ నుంచి ఇద్దరు ప్రొఫెసర్లు గ్రామాన్ని సందర్శించి వివరాలు తెలుసుకున్నారు.

ఆందోళన వద్దు

స్క్రబ్ టైఫస్ వ్యాధి విస్తరిస్తోందని ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ వ్యాధి గతంలోనూ ఉండేది. జ్వరం, ఒంటి నొప్పులు కలిగిన లక్షణాలతో బయట పడుతుంది. జ్వరం తగ్గకుండా ఎక్కువగా శరీర నొప్పులుంటే స్థానిక పీహెచ్‌సీలకు వెళ్తే వెంటనే సరైన వైద్యం అందించేందుకు అవకాశం ఉంటుంది.

- డాక్టర్ లక్ష్మీనరసయ్య, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి

స్వామీ.. కాలిపోయిన ఆనవాళ్లేవీ!

అగ్నిప్రమాదంలో వైకాపా నాయకుడి నాటకం

నందలూరు, న్యూస్‌టుడే: వైకాపాకు చెందిన ఎంపీటీసీ మాజీ సభ్యుడు స్వామి ఎలుమలై నందలూరు మండలం నాగిరెడ్డిపల్లె మేజర్ గ్రామ పంచాయతీలో నివాసం ఉంటున్నారు. అతని ఇంట్లో శుక్రవారం తెల్లవారుజామున విద్యుత్తు షార్ట్ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు అదుపు చేశారు. ఇంతవరకు బాగానే ఉంది. ఆ తర్వాత స్వామి ఎలుమలై ఓ కొత్త నాటకానికి తెర లేపారు. ప్రమాదంలో విలువైన వస్తువులు, చీరలతో పాటు బీరువాలో ఉంచిన రూ. లక్ష నగదు, 30 తులాల బంగారం, ఒకటిన్నర కిలోల వెండి అగ్నికి ఆహుతయ్యాయని తెలిపారు. రూ. 50 లక్షలకు పైగా నష్టం వాటిల్లినట్లు వాపోయారు. ఇదే విషయమై అగ్నిమాపక సిబ్బంది మాట్లాడుతూ.. అగ్నిప్రమాదంలో నగదు, బంగారు, వెండి కాలిపోయినట్లు ఎటువంటి ఆనవాళ్లు లేవన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు రూ. ఐదు లక్షల నుంచి రూ. ఏడు లక్షల వరకు నష్టం వాటిల్లి ఉండొచ్చని చెప్పడం గమనార్హం. ప్రమాదంలో వైకాపా నాయకుడి వక్రీకరణ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

టెట్‌కు 56 మంది అభ్యర్థుల గైర్హాజరు

రాయచోటి, న్యూస్‌టుడే: జిల్లాలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) శుక్రవారం కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య నిర్వహించారు. ఉదయం, సాయంత్రం వేళల్లో రెండు విడతలుగా పరీక్ష సాగింది. రాయచోటిలోని శ్రీసాయి ఇంజినీరింగ్ కళాశాల కేంద్రంలో 240 మంది అభ్యర్థులకు గాను 228 మంది పరీక్ష రాశారు. 12 మంది గైర్హాజరయ్యారు. మదనపల్లెలోని ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలలో 200 మందికి గాను 175 మంది హాజరయ్యారు. ఇరవై ఐదుగురు గైర్హాజరయ్యారు. రాయచోటిలోని భాస్కర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, సైన్స్ కళాశాల కేంద్రంలో 200 మందికి 181 మంది పరీక్ష రాశారు. పంధొమ్మిది మంది గైర్హాజరు. పరీక్ష నిర్వహణను తనతోపాటు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, డిప్యూటీ డీఈవోలు తనిఖీ చేసినట్లు డీఈవో డాక్టర్ కె.సుబ్రహ్మణ్యం తెలిపారు.

బెంగళూరులో వ్యర్థం.. కడపలో ఇంధనం

బెంగళూరు, న్యూస్‌టుడే: బెంగళూరు నగరంలో నిత్యం టన్నులకొద్దీ చెత్త పోగవుతోంది. ఇందులోని లోవాల్యూ ప్లాస్టిక్(ఎల్‌వీసీ)ను కడప జిల్లాలోని సిమెంట్ కంపెనీలకు సరఫరా చేయాలని బెంగళూరు చెత్త నిర్వహణ సంస్థ(బీఎస్‌డబ్ల్యూఎంఎల్) నిర్ణయించింది. ఈ నెల 15 నుంచి దాల్మియా సిమెంట్ కంపెనీకి నిత్యం 300 నుంచి 350 టన్నుల వరకు ఎల్‌వీసీని సరఫరా చేయనున్నట్లు బీఎస్‌డబ్ల్యూఎంఎల్ సీఈవో కరీగౌడ తెలిపారు. ఈ చెత్తను కంపెనీలో ఇంధనంగా వినియోగించనున్నారు.

సోమశిలలో వలపన్నిన అక్రమం

వెనుక జలాల్లో ఇష్టారీతిన చేపల వేట

ఒంటిమిట్ట, న్యూస్‌టుడే: సోమశిల వెనుక జలాల్లో మత్స్య సంపదను కొందరు అడ్డగోలుగా దోచేస్తున్నారు. అపార జలచరాలను నిర్వీరామంగా వల పన్ని పట్టేస్తున్నారు. నిషేధిత 'అలివి' వలను విసురుతూ చిరు చేపలను మింగేస్తున్నారు. స్వార్థపరుల దురాశ, నిద్రావస్థలో జోగుతున్న నిఘా వ్యవస్థతో విలువైన సంపద తరిగిపోతోంది. జిల్లా సరిహద్దుల నుంచి తరలిపోతోంది.

ఇతర జిల్లాల నుంచి జాలరులు

సోమశిల జలాశయం ప్రస్తుతం నిండుకుండను తలపిస్తోంది. ఇదే అదనుగా ఒంటిమిట్ట మండలంలోని ముంపు గ్రామాలైన బేస్తపల్లి, పాత, కొత్త కుడమలూరు, బందారుపల్లె, కోటపాడు, పొన్నాపల్లి, ఉప్పరపల్లి, పాత మాధవరం, కొండమాచుపల్లె, కలికిరి, మదిలేగడ్డ, గుండ్లమాడ ప్రాంతాల్లో కొందరు చేపల వేట సాగిస్తున్నారు. ఇందుకుగాను విశాఖపట్నం, అనకాపల్లి, శ్రీకాకుళం, విజయనగరం, నెల్లూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కాకినాడ, ఏలూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల నుంచి మత్స్యకారులను రప్పించారు. నివాసానికి పెనుశిల నరసింహ అభయారణ్యం ప్రాంతంలో అనధికారికంగా గుడారాలను ఏర్పాటు చేశారు.

ఎండిన చేపలను గ్రేడింగ్ చేస్తున్న మత్స్యకారులు

జేబులు నింపుకొంటున్నారు

వెనుక జలాల్లో కృష్ణబొచ్చే, ఎర్రమోసు, శీలావతి, బంగారు తీగ, గడ్డి, కాకి గండి, జల్ల, దొమ్మ, ఒలికితట్ల, క్షీరమేను రకాలు ఎక్కువ. 25 మి.మీ తక్కువ పరిమాణం ఉన్న అలివి వలను వాడకుండా ప్రభుత్వం గతంలో నిషేధించింది. అయినా అక్రమార్కులు పట్టించుకోవడం లేదు. ఒక వల 300 మీటర్ల నుంచి కిలో మీటరు పొడవు మేర నీటిలో వదులుతున్నారు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో మత్స్య సంపదను ఊడ్చేస్తున్నారు. దొరికిన చేపలను నావల్లో తెచ్చి ఆరబోస్తున్నారు. ఎండిన తర్వాత మార్కెట్‌కు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.

నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు

సోమశిల వెనుక జలాల్లో నిషేధిత అలివి వలతో చేపల వేట సాగిస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. క్షేత్రస్థాయిలో నిఘా పెట్టి అక్రమ వేటను అడ్డుకుంటాం. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తాం. లైసెన్స్ పొందిన మత్స్యకారులే చేపల వేట సాగించాలి.

- కె.నాగయ్య, ఇన్‌ఛార్జి ఉప సంచాలకుడు, మత్స్యశాఖ, కడప

మోత బరువు నుంచి విముక్తి

కలికిరి, న్యూస్‌టుడే: పాఠశాల స్థాయిలో విద్యార్థులకు పుస్తకాల బరువు తగ్గించాలని కూటమి ప్రభుత్వం సెమిస్టర్ విధానం అమల్లోకి తెచ్చింది. ఒకటి నుంచి పదో తరగతి వరకు ఏడాదికి రెండు సెమిస్టర్ల విధానానికి శ్రీకారం చుట్టింది. తద్వారా విద్యార్థులకు బండెడు పుస్తకాల మోత భారం తప్పింది. ముందుగా చెప్పినట్లే పాఠశాలల ప్రారంభం రోజున సెమిస్టర్ 1 పుస్తకాలు అందించగా.. తాజాగా రెండో విడత పాఠ్యపుస్తకాలు అందజేశారు.

● 1, 2 తరగతులకు సెమిస్టర్‌కు తెలుగు, ఆంగ్లం, గణితం కలిపి ఒకటి, వర్క్‌బుక్ మరొకటి చొప్పున రెండు పుస్తకాలు మాత్రమే ఉన్నాయి. ● 3 నుంచి 5వ తరగతి వరకు తెలుగు, ఆంగ్లం, కలిపి ఒకటి, గణితం, పరిసరాల విజ్ఞానం కలిపి మరొక పుస్తకంగా ముద్రించారు. ఆరు నుంచి 9వ తరగతి వరకు తెలుగు, ఆంగ్లం, రసాయన శాస్త్రాలు కలిపి ఒకటి, సాంఘిక శాస్త్రంలో చరిత్ర, భూగోళం, అర్థ, పౌర శాస్త్రాలతో కలిపి ఇంకో పుస్తకం రూపొందించారు. ● జిల్లాలోని 2,103 పాఠశాలల్లో 1,15,649 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరందరికీ సెమిస్టర్-2 పాఠ్యపుస్తకాలు అందించేందుకు మండల కేంద్రాలకు పంపినట్లు డీఈవో సుబ్రహ్మణ్యం తెలిపారు. సెమిస్టర్ విధానంలో విద్యార్థులపై ఒత్తిడి తగ్గి సులభంగా చదువుకుంటారన్నారు.

జ్ఞాపకాల మదిలో...
జాతస్య హిధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృత్యస్యచ
తస్మాద పరిహార్యేర్థే నత్వం శోచితు మర్హసి
మీరు చూపిన ఆత్మీయత ..
అనురాగం మా అభివృద్ధికి వేసిన పూబాట
మీరు భౌతికంగా దూరమైనా మా చెంత ఉన్నట్లే ఉంది.
ఏమిచ్చి రుణం తీర్చుకోము మా యదలోతుల్లోని
భావాలను అక్షర రూపంలో
నివేదించడం తప్ప
ప్రకటనలపై జి.ఎస్.టి. 5% అదనం
స్మృతి, వర్ధంతి, జయంతి ప్రకటనల వివరాలకు
ఈనాడు కార్యాలయము, ఆలంఖాన్‌పల్లి, కడప.
కడప: 99899 97626
మదనపల్లి: 80080 01768

(c) eenadu

వంద శాతం ఫలితాలు సాధించాలి

చిన్నమండెం, న్యూస్‌టుడే: సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో చదివే పదో తరగతి విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించాలని ఏఎస్‌డబ్ల్యూవో గంగిరెడ్డి అన్నారు. శుక్రవారం చిన్నమండెం వసతి గృహాన్ని ఆయన తనిఖీ చేశారు. అనంతరం రూ.1.80 లక్షలతో ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్‌ను ఆయన ప్రారంభించారు. వార్డన్ నూరుల్లాబాష, ఇన్‌ఛార్జి హెచ్‌ఎం హేమలత పాల్గొన్నారు.

ఫొటో కంట్రిబ్యూటర్లు కావలెను

ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో పటిష్టమైన వార్తా వ్యవస్థను కలిగి, తాజా వార్తలను సేకరించి, **ఈనాడు**తో పాటు ఈనాడు.నెట్, ఈటీవీ, ఈటీవీ భారత్ వంటి సంస్థలకు అందిస్తున్న న్యూస్ ఏజెన్సీ 'న్యూస్‌టుడే'కు ఫొటో కంట్రిబ్యూటర్లుగా ఫొటోలు అందించేందుకు ఔత్సాహికులైన యువకులు కావలెను.

అర్హత : ఇంటర్మీడియెట్ / ఏదైనా డిగ్రీ.
వయస్సు : 30 సంవత్సరాల లోపు.
అభిరుచి : ఫొటోల రూపంలో ప్రజా సమస్యలను వెలుగులోకి తేవాలన్న తపన, స్థానికులై, పరిసర ప్రాంతాలపై అవగాహన, కలివిడితనం కలిగి ఉండాలి.

ఫొటో కంట్రిబ్యూటర్లు అవసరమైన ప్రాంతాలు :
◆ రాజంపేట ◆ మదనపల్లె ◆ అంగళ్లు

సరళమైన తెలుగులో రాయగల నేర్పు, లోకజ్ఞానం, వర్తమాన రాజకీయ-సామాజిక తదితర అంశాలపై అవగాహన, సొంతంగా డిజిటల్ కెమెరా (డీఎస్ఎల్ఆర్), ద్విచక్ర వాహనం కలిగి ఉండాలి. ఆసక్తి గలవారు **13-12-2025 & 14-12-2025** తేదీలలో (శని & ఆదివారం) **ఉదయం 9.30 గం॥ల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 9154991003** ఫోన్ నంబరులో సంప్రదించగలరు.

న్యూస్‌టుడే ప్రైవేట్ లిమిటెడ్
C/o ఈనాడు కార్యాలయం
ఆలంఖాన్‌పల్లె, కడప, Cell: 8008551774.

పంటల బీమా.. రైతులకు ధీమా

● రబీలో మూడింటికే అవకాశం
● వరికి నెలాఖరు వరకు.. వేరుసెనగ, టమాటాకు ఈ నెల 15 వరకే గడువు

చిన్నమండెం, న్యూస్‌టుడే: జిల్లాలో రబీ సీజనులో సాగుచేస్తున్న వరి, వేరుసెనగ, టమాట పంటలకు మాత్రమే బీమా చేసుకొనేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఇందులో వేరుసెనగ, టమాట పంటలకు బీమా చేసుకొనే రైతులు ప్రీమియం చెల్లించేందుకు ఈ నెల 15 వరకు, వరికి మాత్రం ఈ నెలాఖరు వరకు గడువు ఉంది.

ఆదుకుంటుందిలా...

★ సాగు చేసిన పంటలు ప్రకృతి వైపరీత్యాలు, ఇతర ఊహించని ఘటనలు జరిగిన సమయంలో రైతులకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రధాన మంత్రి పసల్ బీమా యోజన, వాతావరణ ఆధారిత బీమా పథకాలు అమలు చేస్తున్నాయి. జిల్లాలో వరి, వేరుసెనగ పంటలకు మాత్రమే ఫసల్ బీమా యోజన పథకాన్ని వర్తింపజేశారు. పంట కోతల ప్రయోగం ద్వారా బీమా పరిహారాన్ని అందజేస్తారు.

★ వాతావరణ ఆధారిత బీమా కింద జిల్లాలో టమాట పంటకు అవకాశం కల్పించారు. అతివృష్టి, అనావృష్టి పరిస్థితులు, ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోయిన రైతులకు బీమా కింద పరిహారం అందనుంది.

బీమా, పరిహారం వివరాలు ఇలా..

పంట	బీమా	ప్రీమియం ఎకరాకు రూ.లలో	అందే పరిహారం రూ.లలో
వేరుసెనగ	పీఎంఎఫ్‌బీవై	96	32,000
వరి	పీఎంఎఫ్‌బీవై	126	42,000
టమాట	వాతావరణ ఆధారిత బీమా	1,600	32,000

పడమటికోన దగ్గర సాగులో టమాట

రైతులు సద్వినియోగం చేసుకోవాలి

ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన, వాతావరణ ఆధారిత బీమా పథకాలను వరి, వేరుసెనగ, టమాట రైతులు సద్వినియోగం చేసుకోవాలి. పథకాల వివరాలు, నమోదుకు ఏవోలు, రైతు సేవా కేంద్రాల్లో పనిచేసే సహాయకులను సంప్రదించాలి.
- శివనారాయణ, జిల్లా వ్యవసాయాధికారి, అన్నమయ్య జిల్లా

పెళ్లి సంబంధాల కోసం వెతుకుతున్నారా..

అన్ని కులాల కన్వర్టెడ్ క్రిస్టియన్ అవివాహితులకు సువర్ణావకాశం

నేడు, రేపు అన్ని కులాల కన్వర్టెడ్ క్రిస్టియన్ అవివాహిత వధూవరులకు ఈనాడు పెళ్లిపందిరి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్

తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదిక అయిన 'ఈనాడు పెళ్లిపందిరి' అన్ని కులాల కన్వర్టెడ్ క్రిస్టియన్ అవివాహిత వధూవరులకు ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం నిర్వహిస్తుంది. వివాహం కోసం ఎదురు చూస్తున్న వధూవరులతో పాటు సంబంధిత కుటుంబీకులు నేడు (శనివారం, డిసెంబర్ 13న), రేపు (ఆదివారం, డిసెంబర్ 14న) ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 5.30 గం. వరకు తమ ప్రొఫైల్‌ను ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు.

మరిన్ని వివరాలకు 9154366099 & 9154772006 ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చు

● వధూవరుల బయోడేటా & ఫొటోలను పక్కన ఇచ్చిన వాట్సాప్ నంబర్‌కు పంపి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్‌ను ఫోన్‌లో యాప్ ద్వారా కూడా చూసుకోవచ్చు.

పోలీసులు, న్యాయవాదులతో మాట్లాడుతున్న 3వ అదనపు జిల్లా న్యాయమూర్తి ప్రవీణ్‌కుమార్

లోక్ అదాలత్‌తో ఇరువర్గాలకు న్యాయం

రాజంపేట, న్యూస్‌టుడే: కేసులను పరిష్కరించుకుని ప్రశాంతంగా ఉండాలని రాజంపేట 3వ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎస్.ప్రవీణ్‌కుమార్ తెలిపారు. కోర్టు ఆవరణంలో శనివారం నిర్వహించనున్న జాతీయ లోక్‌అదాలత్‌పై పోలీసులు, న్యాయవాదులతో ఆయన చర్చించారు. చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న సివిల్ కేసులతో పాటు ఇతర వివాదాలను రాజీ మార్గం ద్వారా పరిష్కరించుకునే అవకాశం ఉందని చెప్పారు. లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి కేశవ, జూనియర్ సివిల్ జడ్జి రాజన్ ఉదయ్ ప్రకాష్, ఏపీపీ రామకృష్ణ, బార్ అసోసియేషన్ అధ్యక్షులు హనుమంతునాయుడు తదితరులు పాల్గొన్నారు.

జిల్లాస్థాయి పోటీల విజేత దేవకి

రాజంపేట గ్రామీణ, న్యూస్‌టుడే: విద్యుత్తుశాఖ ఆధ్వర్యంలో ఇంధన పొదుపుపై నిర్వహించిన జిల్లా స్థాయి వక్తృత్వ పోటీల్లో నల్లపురెడ్డిపల్లి పాఠశాల విద్యార్థిని కసిరెడ్డి దేవకి మొదటి బహుమతి సాధించినట్లు ప్రధానోపాధ్యాయుడు కె.కృష్ణమూర్తి శుక్రవారం తెలిపారు. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన విద్యార్థులకు సరైన శిక్షణ అందిస్తే ఉత్తమ ఫలితాలు వస్తాయని చెప్పడానికి దేవకి నిదర్శనమని చెప్పారు. మండల, నియోజకవర్గం, జిల్లాస్థాయిలో గెలుపొంది జోనల్ స్థాయి వరకు బహుమతులు సాధించారన్నారు. విద్యార్థిని ఎస్‌ఈ సోమశేఖర్‌రెడ్డి చేతుల మీదుగా బహుమతి అందుకున్నట్లు జరిగిందన్నారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు.

సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం

● రూ.4.80 లక్షల వసూలు

మహేంద్రరెడ్డి

పుంగనూరు గ్రామీణ, న్యూస్‌టుడే: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి ఓ యువకుడు నగదు కాజేసిన ఘటన శుక్రవారం వెలుగు చూసింది. సీఐ సుబ్బరాయుడు వివరాల మేరకు.. అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం ఎం.కొత్తూరుకు చెందిన వాసవి బెంగళూరులో ఎంసీఏ పూర్తి చేసింది. ప్రస్తుతం వీరి కుటుంబం చిత్తూరు జిల్లా పుంగనూరులోని సూర్యనగర్‌లో ఉంటున్నారు. ఈ క్రమంలోనే పుంగనూరు మండలం అడవినాథునికుంటకు చెందిన మహేంద్రరెడ్డి... వాసవి, అక్క శ్రీవిద్య, రామసముద్రం మండలానికి చెందిన మరో యువకుడు వినయ్‌కుమార్‌లకు బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి పలు దఫాలుగా వారి నుంచి రూ.4.80లక్షలు తీసుకున్నాడు. రోజులు గడుస్తున్నా ఉద్యోగం ఇప్పించకపోవడంతో బాధితులు డబ్బులు తిరిగివ్వాలని మహేంద్రరెడ్డిని అడిగారు. ఇవ్వకపోగా చంపేస్తానని బెదిరించడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

అనంతరాజుపేట వద్ద లారీ బీభత్సం

రైల్వేకోడూరు, న్యూస్‌టుడే: మండల పరిధిలోని అనంతరాజుపేట పంచాయతీ వైకోట క్రాస్ రోడ్డు వద్ద శుక్రవారం తెల్లవారుజామున సుమారు ఒంటిగంట ప్రాంతంలో తిరుపతి నుంచి కడప వైపు వెళుతున్న ఓ లారీ బీభత్సం సృష్టించింది. ఎడమ వైపు వెళ్లాల్సిన వాహనం కుడివైపునకు వచ్చి రోడ్డు పక్కనున్న నీటి శుద్ధి కేంద్రం (వాటర్ ప్లాంట్), శీతల పానీయ దుకాణంతో పాటు ఓ ఆటోను ఢీ కొట్టింది. ఆ సమయంలో అక్కడ మనుషులు ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. డ్రైవరు నిద్రమత్తులో వాహనాన్ని నడపడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనపై విచారణ చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.

బంకులు, వాహనాలను ఢీకొట్టి ఆగిపోయిన లారీ

భాషణమే విద్యార్థులకు భూషణం

రామాపురం, న్యూస్‌టుడే: విద్యార్థులు ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడేలా నైపుణ్యాలను పెంపొందించుకోవాలని, ఉపాధ్యాయులు ఆ మేరకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ నిశాంత్‌కుమార్ సూచించారు. శుక్రవారం మండలంలోని ఆదర్శ పాఠశాలను తనిఖీ చేసిన ఆయన తరగతుల్లోని విద్యార్థుల రాత పుస్తకాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భాషణమే విద్యార్థులకు భూషణమని చెప్పారు. ఉపాధ్యాయులు పాఠాలు బోధించే సమయంలో రాసుకుంటున్న రాత పుస్తకాలను పరిశీలించాలన్నారు. డిజిటల్ బోర్డు తరగతులను పరిశీలించి తాగునీటి వసతి, పారిశుద్ధ్యం, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాల అమలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు రాస్తున్న పరీక్షలను స్వయంగా తనిఖీ చేశారు. మార్చిలో జరగనున్న పదో తరగతి, ఇంటర్ పబ్లిక్ పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించాలని సూచించారు.

విద్యార్థుల పుస్తకాలు పరిశీలిస్తున్న కలెక్టర్ నిశాంత్‌కుమార్

కలెక్టరేట్ ఎదుట నినాదాలు చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు

వేతనాలు పెంచాలని అంగన్‌వాడీ కార్యకర్తల ఆందోళన

రాయచోటి, న్యూస్‌టుడే: అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులకు వేతనాలు పెంచాలని కోరుతూ శుక్రవారం కలెక్టరేట్ ఎదుట సీఐటీయూ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కార్యకర్తలను నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం రూ.24,300, సహాయకులను 3వ తరగతి ఉద్యోగులుగా గుర్తించి రూ.24 వేలు వేతనం ఇవ్వాలని డిమాండు చేశారు. యాప్‌లతో పని భారం పెంచారని వేతనం పెంచడం లేదన్నారు. టీఏ, డీఏలు ఇవ్వకుండా సమావేశాలకు పిలవడం జరుగుతోందన్నారు. అవసరమైన ప్రాంతాల్లో కొత్త అంగన్వాడీ కేంద్రాలు ఏర్పాటు చేసి గర్భిణులు, బాలింతలు, పిల్లలకు సరైన పోషహాకారం అందించాలని వారు డిమాండు చేశారు. కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించిన కార్యకర్తలను పోలీసులు నిలువరించారు. అనంతరం డీఆర్వో మధుసూదన్ రావుకు యూనియన్ నాయకులు వినతిపత్రం అందచేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తల సంఘం (సీఐటీయూ) జిల్లా గౌరవాధ్యక్షురాలు భాగ్యలక్ష్మీ, అధ్యక్షురాలు శ్రీలక్ష్మీ, ప్రధాన కార్యదర్శి రాజేశ్వరి, వర్కింగ్ ప్రెసిడెంట్ ఓబులమ్మ, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షురాలు సరోజమ్మ, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్, కార్యదర్శి ఎ.రామాంజులు, సీపీఐ జిల్లా కార్యదర్శి మహేష్, సిద్దిగాళ్ల శ్రీనివాసులు, సుధీర్‌కుమార్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

వృద్ధుడిని బలిగొన్న రోడ్డు ప్రమాదం

రాజప్ప (పాత చిత్రం)

రామసముద్రం : ద్విచక్రవాహనం ఢీకొని వృద్ధుడు రాజప్ప (62) దుర్మరణం చెందాడు. రామసముద్రం మండలం చెంబకూరు గ్రామసమీపాన చెల్లాచెరువు వద్ద శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఎస్ఐ దిలీప్‌కుమార్ కథనం మేరకు.. ఎలకపల్లెకు చెందిన రాజప్ప ఇంటికి సరకులు తీసుకురావడానికి చెంబకూరు గ్రామానికి వెళ్లాడు. అనంతరం స్వగ్రామానికి కాలినడకన వస్తుండగా చెంబకూరుకు చెందిన నాగరాజు ద్విచక్ర వాహనంపై వెళ్తూ ఢీకొన్నాడు. రాజప్ప తలకు తీవ్ర గాయమై ఘటన స్థలంలోనే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రాజప్ప కుమార్తె లలితమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

రహదారి దాటుతుండగా కారు ఢీ.. వివాహిత దుర్మరణం

పీలేరు గ్రామీణం: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందిన ఘటన శుక్రవారం రాత్రి పీలేరు మండలంలో చోటుచేసుకుంది. చిత్తూరు జిల్లా సదుం మండలం ఊటుపల్లె గ్రామం మర్రికుంటపల్లెకు చెందిన వనజ (40) వేపులబైలు గ్రామ సమీపాన బళ్లారి - నాయుడుపేట జాతీయ రహదారి దాటే క్రమంలో మదనపల్లె నుంచి తిరుపతి వెళ్తున్న కారు ఢీకొంది. ఆమె తీవ్రంగా గాయపడింది. చికిత్స నిమిత్తం పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు ధ్రువీకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ లోకేశ్ తెలిపారు.

పొదుపుతోనే భావితరాలకు వెలుగు : ఎస్ఈ

రాయచోటి, న్యూస్‌టుడే: ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతతో ఇంధన పొదుపు చేసి భావితరాలకు వెలుగులు ఇవ్వాలని ఎస్పీడీసీఎల్ ఎస్ఈ సోమశేఖర్‌రెడ్డి తెలిపారు. జిల్లా విద్యుత్తు కార్యాలయంలో డైట్ అధ్యాపకుల సహకారంతో విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించారు. భవిష్యత్ తరాలకు మంచి పర్యావరణాన్ని అందించేందుకు బాధ్యతగా వ్యవహరించాలన్నారు. వినియోగించుకోవాలన్నారు. 5 స్టార్ రేటెడ్ ఉపకరణాలు, ఎల్‌ఈడీ దీపాల వాడకం వల్ల విద్యుత్తు బిల్లుల భారం తగ్గే అవకాశం ఉంటుందన్నారు. ఇంధన సంరక్షణ చర్యలు పాటించాలని ఆయన తెలిపారు. అనంతరం విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.

విద్యార్థినికి బహుమతి అందజేస్తున్న ఎస్ఈ సోమశేఖర్‌రెడ్డి, డైట్ అధ్యాపకులు

కార్యక్రమంలో ఈఈ రాజశేఖర్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, యుగంధర్, అకౌంట్ ఆఫీసర్ బ్రహ్మయ్యాచారి, డైట్ ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్ మడితాటి నరసింహారెడ్డి, అధ్యాపకులు పాల్గొన్నారు.

ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడిగా శివారెడ్డి

రాయచోటి, న్యూస్‌టుడే: ఎస్టీయూ ఉపాధ్యాయ నూతన సంఘాన్ని శుక్రవారం ఎన్నుకున్నారు పట్టణంలోని భాస్కర్ ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించిన సమావేశంలో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా అంకం శివారెడ్డి, ప్రధాన కార్యదర్శిగా షేక్ ఆరీఫుల్లా, ఆర్థిక కార్యదర్శిగా హరినాథ్, రాష్ట్ర కౌన్సిలర్లుగా వై.సుబ్రహ్మణ్యంరాజు, జి.ఆదినారాయణరెడ్డి, వై.రవీంద్రనాథరెడ్డి, అల్లం అశోక్‌కుమార్, వెంకటేశ్వరరెడ్డి, బాలు, ఎన్.రవీంద్రనాథరెడ్డి, గురుప్రసాద్, శ్రీనివాసులు, సత్యం, మైనార్టీ విభాగం జిల్లా కన్వీనర్‌గా మున్వీర్‌బాషా, జిల్లా ఉపాధ్యక్షుడిగా పి.వెంకటరమణ, సయ్యద్ సునీర్, నరసింహులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలియజేశారు.

మౌలిక వసతుల కల్పనకు నిధులు

మదనపల్లె అర్బన్, న్యూస్‌టుడే : మదనపల్లె ఆర్టీసీ -1వ డిపో గ్యారేజీలో మౌలిక సదుపాయాల కల్పనకు అధికారులు నిధులు విడుదల చేసినట్లు డీఎం ఎం.వి.రమణారెడ్డి తెలిపారు. సిమెంటు రోడ్డు నిర్మాణానికి రూ.30 లక్షలు, మరుగుదొడ్ల ఏర్పాటుకు రూ.14లక్షలు మంజూరయ్యాయి. గ్యారేజీలో మరుగుదొడ్లు లేక సిబ్బంది ఎదుర్కొంటున్న అవస్థలు తీరనున్నాయి. బస్టాండు ఆవరణలో అసంపూర్తిగా ఉన్న సిమెంటు రోడ్డు నిర్మాణంతోపాటు ఆధునిక మరుగుదొడ్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపినట్లు డీఎం తెలిపారు.

కువైట్‌లో వీరబల్లి మహిళ అనుమానాస్పద మృతి

● హత్య చేసి ప్రమాదంగా మార్చారని బంధువుల ఆరోపణ ● న్యాయం చేయాలంటూ జిల్లా కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు

వీరబల్లి, న్యూస్‌టుడే: బతుకు దెరువుకు కువైట్ వెళ్లిన జిల్లా మహిళ అక్కడ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో ఆందోళన నెలకొంది. వీరబల్లి మండలం గురప్పగారిపల్లి పంచాయతీ మద్దెల దళితవాడకు చెందిన గున్నికుంట్ల శిరీష (35) మృతి చెందినట్లు సమాచారం అందిందని భర్త మల్లికార్జున, బంధువులు పేర్కొన్నారు. కువైట్‌లో సేఠ్‌లు ఆమె వంట చేస్తుండగా గ్యాస్ లీక్ చేసి హత్య చేశారని, ప్రమాదవశాత్తు మంటలు రావడంతో గాయాలపాలై చనిపోయిందని తమకు సమాచారం ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టర్ నిశాంత్‌కుమార్, ఎస్పీ ధీరజ్‌లకు భర్త, బంధువులు ఫిర్యాదు చేశారు.

★ శిరీష ఒక ఏడాది క్రితం కువైట్‌కు జీవనోపాధి నిమిత్తం వెళ్లి ఓ సేఠ్ ఇంటిలో పని చేసేదని తెలిపారు. రెండు నెలలకు ఒక మారు జీతం కూడా పంపేదన్నారు. గత రెండు నెలలుగా జీతం ఇవ్వలేదని చిత్ర హింసలు పెడుతున్నారని చెప్పిందన్నారు.

★ బంధువైన మహిళకు శిరీష వంట చేస్తుండగా గ్యాస్ లీకై మంటలు వచ్చి గాయాలయ్యాయని ఆసుపత్రికి తీసుకెళ్లాలని సేఠ్ తెలియజేశారని వారు చెప్పారు. ఆమె ప్రస్తుతం రాలేనని పని ఉందని తరువాత వస్తానని చెప్పడంతో వారే ఓ ప్రైవేటు అంబులెన్సులో ఆసుపత్రికి తీసుకెళ్లారని పేర్కొన్నారు.

★ పోలీసులు విచారించి ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో త్వరితగతిన ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారన్నారు. ప్రభుత్వ అంబులెన్స్‌లో ఎందుకు పోలేదని ప్రైవేటు అంబులెన్సులో ఎందుకు వెళుతున్నారో విచారించకుండా వెళ్లారన్నారు.

శిరీష (పాత చిత్రం)

★ వైద్యులు పరిశీలించి మృతి చెందినట్లు గురువారం సాయంత్రం నిర్ధారించారన్నారు. ఆ విషయాన్ని కువైట్‌లో ఉన్న తమ ఊరి వారు చెప్పారని, స్నేహితురాలి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లాలని చరవాణి ద్వారా తెలియజేశారన్నారు. అనంతరం భర్త మల్లికార్జునకు, బంధువులకు మృతి చెందినట్లు చెప్పారు.

న్యాయం చేయాలంటూ కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తున్న భర్త మల్లికార్జున, బంధువులు

★ అక్కడి విషయాలపై ఆరా తీయగా సేఠ్‌లు హత్య చేసి ప్రమాదంగా సృష్టించినట్లు ఉండడంతో కలెక్టర్‌కు, ఎస్పీకి శుక్రవారం ఫిర్యాదు చేసి న్యాయం చేయాలని కోరారు. ఈ మేరకు ఈ విషయాన్ని కువైట్‌లోని ఎంబసీ దృష్టికి తీసుకెళ్తామని కలెక్టర్ తెలిపినట్లు వారు పేర్కొన్నారు.

★ మృతి చెందిన శిరీషకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆమె మృతితో భర్త, పిల్లలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మద్దెల హరిజనవాడ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

EENADU Classifieds

PERSONAL CLASSIFIEDS

BIRTHDAY GREETINGS

BUSINESS SERVICES

తాకట్టులో ఉన్న బంగారు విడిపించి అదే రోజు మార్కెట్ ధరకి కొనబడును. బంగారంపై ఋణాలు ఇవ్వబడును, "గోల్డ్ లోన్ ఫ్రాంఛైజీ" ఇవ్వబడును. 8008195434, 9063177739

REAL ESTATE

HOUSE FOR SALE

ఇల్లు అమ్మబడును, ఇండిపెండెంట్ ఇల్లు (గ్రాండ్‌ఫ్లోర్ & ఫస్ట్‌ఫ్లోర్), కడప, ఎర్రముక్కపల్లి, పి.ఎఫ్.ఆఫీసు డౌన్, గరుడాద్రి అపార్ట్‌మెంట్ దగ్గర. సంప్ర: 9963451132.

JOBS

We are Hiring Field Debt Recovery Agents for Banking Process. Location: Kadapa, Mydukur, Proddatur, Rajampet, Tirupati, Srikalahasti, Palamaner. Salary 15K-22K+ Incentives. 9963959854.

Need ENT EMRG Physician, CMO's, Nurses, Receptionist, Pro's Sriram Hospital, Ongole. Call & CV to 98495 95190, 76600 27789.

ప్రముఖ ఇనోవిజన్ సంస్థ నందు పనిచేయుటకు పిక్కర్స్, ప్యాకర్స్, డెలివరీ బాయ్స్, సేల్స్ ప్రమోటర్స్, సెక్యూరిటీ గార్డ్స్ కావలెను. ✆ 95151 30414, 91601 52122.

ఈనాడు క్లాసిఫైడ్స్
5 లైన్ల ప్రకటన
రూ॥ 350/- మాత్రమే
Contact:
KDP: 9989997626, 8008514248
PDTR: 8008597620
ప్రకటనలపై జి.ఎస్.టి. 5% అదనం

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్-లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

తొలగించిన పారిశుద్ధ్య సిబ్బందిని విధుల్లోకి తీసుకోండి

మదనపల్లె వైద్యం: 50 ఏళ్ల వయో పరిమితి ముగిసిందని తొలగించిన పారిశుద్ధ్య సిబ్బందిని తిరిగి పనిలో పెట్టుకోవాలని కోరుతూ శుక్రవారం ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమేష్‌కు ఏఐటీయూసీ పట్టణ కార్యదర్శి తిరుమల, పారిశుద్ధ్య సిబ్బంది వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో 62 సంవత్సరాల వరకు విధులు నిర్వహిస్తుండగా, పారిశుద్ధ్య కార్మికులకు మాత్రం 50 సంవత్సరాలు వయో పరిమితి విధించడం సరికాదన్నారు. ఏళ్ల తరబడి ఆసుపత్రికి సేవలందించిన కార్మికులను అసంబద్ధ నిబంధనలతో తొలగించడం దుర్మార్గమన్నారు. వీరిని వెంటనే పనిలోకి తీసుకోకుంటే ఆందోళన చేయాల్సి ఉంటుందన్నారు. గత ఏజెన్సీల వారు ఇవ్వాల్సిన పీఎఫ్ తిరిగి కార్మికులకు ఇప్పించాలని, సకాలంలో సిబ్బందికి వేతనాలు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ మాట్లాడుతూ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు.

మదనపల్లె

•మదనపల్లె • పీలేరు • తంబళ్లపల్లె

మంచాలు, పరుపులు అందజేత

మదనపల్లె పట్టణం, న్యూస్‌టుడే : అంగళ్లు సమీపాన విశ్వం కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు విరాళాలు సేకరించి అమ్మచెరువుమిట్టలోని వెలుగు ప్రత్యేక ప్రతిభావంతుల పాఠశాల విద్యార్థులకు శుక్రవారం మంచాలు, పరుపులు, దిండ్లు అందజేసి సేవాభావాన్ని చాటుకున్నారు. ఆ కళాశాల ఛైర్మన్ ప్రభాకర్‌రెడ్డి విద్యార్థుల సేవానిరతిని కొనియాడారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ జె.రోజలిన్ ప్రియ, అకడమిక్ సలహాదారు ఎ.కాశయ్య, వెలుగు సంస్థ కార్యదర్శి ఉదయ్‌మోహన్‌రెడ్డి, కన్వీనర్ భాగ్యలక్ష్మి, ప్రిన్సిపల్ లీనాకుమారి పాల్గొన్నారు.

వెలుగు పాఠశాలకు మంచాలు, పరుపులు అందజేస్తున్న దాతలు

శివారు కాలనీలు.. సమస్యల నిలయాలు

మదనపల్లె గ్రామీణ, న్యూస్‌టుడే : ఏటేటా మదనపల్లె పట్టణం విస్తరిస్తోంది. దీంతో చుట్టూ ఉన్న పంచాయతీ పరిధి కాలనీలు పట్టణంలో కలిసిపోతున్నాయి. ఆయా కాలనీల్లో వసతుల్లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సమస్యలకు నిలయాలుగా అవి మారాయి. ఆ కాలనీల అభివృద్ధి గురించి పంచాయతీ అధికారులు పెద్దగా పట్టించుకోవడం లేదు. ఆ ప్రాంతాలు ఎప్పటికైనా మదనపల్లె మున్సిపాలిటీలో విలీనమవుతాయని, ప్రస్తుతం పంచాయతీ నిధులు వెచ్చించడం ఎందుకన్న ఆలోచన ధోరణిలో పంచాయతీ పాలకులు ఉన్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఫలితంగా అభివృద్ధి పనులు చేపట్టడం లేదు. పన్నులు చెల్లిస్తున్నా తమ ప్రాంతంలో వసతులు కల్పించడం లేదని శివారు కాలనీల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇందిరమ్మకాలనీలో అధ్వానంగా రోడ్డు

● పొన్నూటిపాళ్యం, కోళ్లబైలు- 1, 2 పంచాయతీల పరిధిలోని బాబుకాలనీ, వైఎస్ఆర్ కాలనీ, వెంకటేశ్వరపురం, అమ్మచెరువుమిట్ట, ఇందిరమ్మకాలనీలు, కొత్తిండ్లు పంచాయతీ పరిధిలోని రంగారెడ్డికాలనీ, తాళ్లసుబ్బన్నకాలనీ, ఒడ్డిపల్లి, బసినికొండ పంచాయతీలోని అగ్గిపెట్టె ప్యాక్టరీ ప్రాంతం, పుంగనూరు రోడ్డు కాలనీ, కొండామర్రిపల్లె పంచాయతీ పరిధిలోని సత్యసాయికాలనీ, టీఎన్ఆర్ కాలనీ, బాలాజీ కాలనీ, దేవతానగర్ తదితర కాలనీలు మదనపల్లె మున్సిపల్ పట్టణంలోకి కలిసిపోయాయి.

● ఆయా కాలనీల్లో కూటమి ప్రభుత్వం ప్రధాన రహదారుల్లో సీసీ రోడ్ల నిర్మాణాలు చేపడుతున్నప్పటికీ అంతర్గత రహదారులు అధ్వానంగా ఉన్నాయి. మెటల్ రోడ్లపై కంకర తేలడంతో ప్రయాణం నరకప్రాయంగా ఉంది. వర్షం కురిసిందంటే రోడ్లు బురదమయంగా మారుతున్నాయి. కాలువలు పూర్తి స్థాయిలో లేకపోవడంతో ఇళ్లల్లో నుంచి వచ్చే వృథా నీరంతా ఖాళీ స్థలాల్లోకి చేరి కుంటలా నిలిచాయి. ఫలితంగా పరిసరాలు దుర్వాసన వస్తున్నాయి. దోమల బెడద అధికమైంది. ఆయా కాలనీల్లో చెత్త సేకరణ చేపట్టడం లేదు. దీంతో ఇళ్ల మధ్య చెత్తదిబ్బలు పేరుకు పోయాయి. వీధి దీపాలు కూడా అక్కడక్కడ మాత్రమే ఏర్పాటు చేయడంతో చాలా వీధులు అంధకారంలో ఉంటున్నాయి.

అమ్మచెరువుమిట్ట వైఎస్ఆర్‌కాలనీలో పేరుకుపోయిన వ్యర్థాలు

● బాబుకాలనీలో ఇళ్ల మధ్య నుంచి 33 కేవీ లైన్ విద్యుత్తు స్తంభాలు, తీగలు వెళ్తున్నాయి. గతంలో పలువురు ప్రమాదాల బారినపడ్డారు. శివాజీనగర్ రహదారి మధ్యలో విద్యుత్తు స్తంభాలు ఉన్నాయి. దీంతో ఆయా కాలనీవాసులు భయాందోళన చెందుతున్నారు.

పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం..

మదనపల్లె శివారులో ఉన్న ఆయా పంచాయతీల కాలనీల్లో పర్యటించి సమస్యలు గుర్తిస్తాం. వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం. క్రమం తప్పకుండా చెత్త సేకరణ జరిగేలా, పారిశుద్ధ్య పనులు నిర్వహించేలా చూస్తాం. శివారు ప్రాంతాల్లో సమస్యల పరిష్కారానికి ఎంపీడీవో, డిప్యూటీ ఎంపీడీవో, గ్రామ కార్యదర్శులతో మాట్లాడి పరిష్కారానికి చర్యలు చేపడతాం.

- అమర్‌నాథ్‌రెడ్డి, డీఎల్‌డీవో, మదనపల్లె

వెనుక వచ్చే వాహనాలు ఎలా చూడాలి సారూ..!

ఆర్టీసీ బస్సులు నడిపే డ్రైవర్లకు అవసరమైన సౌకర్యాలు కల్పించడంలో తాత్సారం చేస్తుండడం ఆ శాఖ అధికారులకు మామూలైంది. బస్సులకు ప్రయాణికులు ఎక్కారా..? లేదా..? అని చూడడానికి ఎడమవైపు, వెనుక వచ్చే వాహనాలను గమనించేందుకు కుడి వైపు అద్దాలు ఏర్పాటు చేస్తారు. ఈ రెండు అద్దాలు తప్పనిసరి. లేని పక్షంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. శుక్రవారం రాయచోటి డిపోకు చెందిన ఎక్స్‌ప్రెస్ బస్సు (ఏపీ04జడ్ 0253) తిరుపతి నుంచి రాయచోటికి వెళ్లేందుకు పీలేరు బస్టాండుకు మధ్యాహ్నం 1గంటకు వచ్చింది. బస్సును గమనిస్తే డ్రైవరు పక్కన ఉండాల్సిన అద్దం మాత్రం లేదు. అద్దం లేకపోవడంతో వెనుక వచ్చే వాహనాలు గమనించక డ్రైవరు ప్రమాదం బారిన పడే అవకాశం ఉంది. ఇకనైనా అధికారులు బస్సులు పంపేటప్పుడు పక్క అద్దాలున్నాయా! లేదా! అని చూసి పంపితే ప్రమాదాలు నివారించినవారవుతారు. - న్యూస్‌టుడే, పీలేరు

డ్రైవర్ కుడి పక్కన కనిపించని అద్దం

ఆసుపత్రి రక్తనిధి కేంద్రానికి చేరిన పరికరాలు

మదనపల్లె విద్య, న్యూస్‌టుడే : మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలోని రక్తనిధి కేంద్రానికి శుక్రవారం రూ.8 లక్షలు విలువ చేసే పరికరాలు వచ్చినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమేష్ తెలిపారు. ఎలిసా రీడర్, వాషర్, ప్లాస్మా ఎక్స్‌ప్రెసర్ మాన్యువల్, ప్లేట్‌లెట్ ఇంక్యుబేటర్, ప్లేట్‌లెట్ అజిటేటర్, సెల్ కౌంటర్ తదితర పరికరాలు వచ్చాయన్నారు. ఇదివరకే రక్తనిధికి సంబంధించి కొన్ని పరికరాలు వచ్చాయని, అధికారుల నుంచి అనుమతి వచ్చిన వెంటనే వీటిని అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.

విద్యార్థులు సేవా కార్యక్రమాల నిర్వహణలో ముందుండాలి

మదనపల్లె విద్య, న్యూస్‌టుడే : విద్యార్థులు సేవా కార్యక్రమాల నిర్వహణలో ముందుండాలని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ బాలకృష్ణమూర్తి అన్నారు. మదనపల్లె మండలం అంకిశెట్టిపల్లెలో ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థులు వారం రోజులుగా నిర్వహిస్తున్న జాతీయ సేవా పథకం శిబిరం శుక్రవారం ముగిసింది. ఈ సందర్భంగా గ్రామంలోని రోడ్లన్నీ శుభ్రం చేయడంతో పాటు మానవహారం నిర్వహించారు. గ్రామస్థులతో పరిశుభ్రత పాటించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో అంకిశెట్టిపల్లె తెదేపా ఇన్‌ఛార్జి రమణ, కార్యదర్శి రవి, ఎన్ఎస్ఎస్ కార్యక్రమ అధికారి రెడ్డెప్పరెడ్డి, అధ్యాపకులు శివపార్వతీదేవి, మురళీధర్‌రెడ్డి, బాలరాజు, శ్రీనివాసులు పాల్గొన్నారు.

రహదారి శుభ్రం చేస్తున్న విద్యార్థినులు

నేడు జాతీయ లోక్‌అదాలత్

వాల్మీకిపురం, న్యూస్‌టుడే : స్థానిక జూనియర్ సివిల్ కోర్టు ఆవరణలో శనివారం నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం ద్వారా కక్షిదారులంతా పెండింగ్ కేసులను రాజీ మార్గంలో పరిష్కరించుకోవాలని జూనియర్ సివిల్ కోర్టు ఇన్‌ఛార్జి జడ్జి శ్రీకాంత్ సూచించారు. శుక్రవారం ఆయన జడ్జి మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా పెండింగ్ కేసులతో సతమతమవుతున్న కక్షిదారులంతా లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకుని ఒకే రోజులో కేసులను పరిష్కరించుకుని ఉపశమనం పొంది ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని జడ్జి సూచించారు. కార్యక్రమాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

ఎన్‌హెచ్‌ఏఐ నిబంధనలు పాటించండి

వాల్మీకిపురం, న్యూస్‌టుడే : మండలంలోని మదనపల్లె - తిరుపతి ఎక్స్‌ప్రెస్ హైవేలోని గండబోయనపల్లె టోల్ ప్లాజా సిబ్బంది ఎన్‌హెచ్‌ఏఐ నిబంధనలను పరిగణలోకి తీసుకోకుండా స్థానికుల నుంచి రుసుం వసూలు చేస్తున్నారని మైనార్టీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం ఆ టోల్ ప్లాజా టోల్ సిబ్బందికి వినతి పత్రం అందించారు. నిబంధనలు పరిగణలోకి తీసుకుని టోల్ రుసుం వసూలు చేయకుండా చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో మైనార్టీ నాయకులు అబ్దుల్ కలీం, జాకీర్, సమీప గ్రామపెద్దలు కిశోర్‌కుమార్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, ఎన్వీఆర్‌రెడ్డి, రాజన్న పాల్గొన్నారు.

గంగమ్మకు పూజలు

పూజలో పాల్గొన్న భక్తులు

మదనపల్లె అర్బన్, న్యూస్‌టుడే : కోర్టులో గంగమ్మకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం కుంకుమ పూజ నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేక అలంకరణతో చేసి విశేష పూజలు చేశారు. భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కుబడి తీర్చుకున్నారు. మహిళలు దీపాలు వెలిగించారు.

పంచాయతీ కార్యాలయం తనిఖీ

పెద్దతిప్పసముద్రం, న్యూస్‌టుడే : మండలంలోని రాపూరివారిపల్లె పంచాయతీ కార్యాలయాన్ని బాధ్య ఎంపీడీఓ ప్రతాప్‌రెడ్డి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను తనిఖీ చేసి వాటిని నూతన పంచాయతీ కార్యదర్శి రమేశ్‌కు అప్పగించారు.

భాజపాలో చేరిక

ములకలచెరువు, న్యూస్‌టుడే : జై భారత్ నేషనల్ పార్టీకి చెందిన తంబళ్లపల్లె నియోజకవర్గ బాధ్యురాలు పి.అంజలి ఆ పార్టీని వీడి భాజపాలో చేరినట్లు శుక్రవారం తెలిపారు. రాజంపేటలోని భాజపా జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు సాయిలోకేశ్‌ను కలిసి తన మనోగతాన్ని వెల్లడించగా, పార్టీ నేత ఆమెను భాజపాలోకి ఆహ్వానించారు.

ప్రభుత్వ వాట్సాప్ సేవలపై అవగాహన

కలకడ, న్యూస్‌టుడే : మండలంలోని బాలయ్యగారిపల్లె పంచాయతీలో శుక్రవారం ఎంపీడీవో భానుప్రసాద్ గవర్నెన్స్‌పై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రజలు కార్యాలయాలకు వెళ్లకుండా ప్రభుత్వం వాట్సాప్ ద్వారా 200 సర్వీసులు అందజేస్తుందని తెలిపారు. వాట్సాప్ నంబరు సేవ్ చేసుకుని, స్కాన్ చేసి సర్వీసులు పొందాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో డిప్యూటి ఎంపీడీవోలు చక్రపాణి, శ్రీనివాసులు, పంచాయతీ కార్యదర్శి దేవేంద్ర పాల్గొన్నారు.

తెదేపా నాయకుడి మృతికి సంతాపం

రామసముద్రం: రామసముద్రం మండలం చొక్కాండ్లపల్లె గ్రామ పంచాయతీ పురాండ్లపల్లెకు చెందిన తెదేపా నాయకుడు వెంకటరమణ (60) శుక్రవారం మధ్యాహ్నం గుండె పోటుతో మృతి చెందాడు. విషయం తెలియడంతో ఎమ్మెల్యే షాజహాన్‌బాషా మృతుడి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. సంతాపం వ్యక్తం చేశారు. మృతదేహానికి తెదేపా మండల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

భూముల రీ సర్వేపై సభ్యుల ధ్వజం

కలికిరి, న్యూస్‌టుడే : భూముల రీసర్వే తీరుపై సభ్యులు అధికారులపై ధ్వజమెత్తారు. శుక్రవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయ సమావేశ భవనంలో ఎంపీపీ నూర్జహాన్ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మహల్‌రాజుపల్లె సర్పంచి రెడ్డెప్ప మాట్లాడుతూ.. తమ పంచాయతీ పరిధిలో రైతులకు సమాచారం ఇవ్వకుండా ఇష్టారాజ్యంగా భూ సర్వే నిర్వహిస్తున్నట్లు ఆరోపించారు. ముందుగా రైతులకు నోటీసులు అందించి వారి సమక్షంలో రీ-సర్వే నిర్వహించాల్సిన అధికారులు చదవానికి సమాచారం పంపితే ఎలా అని సర్పంచి కృష్ణయ్య ప్రశ్నించారు. మామిడి కాయలు తొడుగులు రాయితీపై అందిస్తున్నట్లు ఉద్యాన అధికారి సుకుమార్‌రెడ్డి తెలిపారు. సూర్యఘర్ పథకం గురించి విద్యుత్తు శాఖ ఏఈ ముజిబుర్‌రెహమాన్ సభ్యులకు వివరించారు. ఏపీఎం మంజుల, డిప్యూటీ తహసిల్దారు సయ్యద్ మాట్లాడారు. కార్యక్రమంలో ఎంపీడీవో భానుమూర్తిరావు, డిప్యూటీ తహసీల్దారు సయ్యద్, ఏవో సురేంద్రబాబు, మండల కో-ఆప్షన్ సభ్యుడు రిజ్వానుల్లా, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు, అధికారులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న ఎంపీపీ నూర్జహాన్

ప్రజాదర్బార్‌కు వినతుల వెల్లువ

మదనపల్లె పట్టణం, న్యూస్‌టుడే : సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నియోజకవర్గంలోని ప్రజలు ఎమ్మెల్యే షాజహాన్‌బాషాకు వినతిపత్రాలు అందజేశారు. శుక్రవారం ఉదయం తన నివాసం వద్ద నిర్వహించిన ప్రజాదర్బార్‌లో ప్రజలు తాగునీటి సమస్య, రోడ్లు, మురుగు కాలువలు నిర్మించాలని, పింఛన్లు, ఇళ్లు మంజూరు చేయించాలని వినతులు అందించారు. వీటితో పాటు పలువురు వ్యక్తిగత సమస్యలపై వినతిపత్రాలు ఇచ్చారు. వాటిని ఎమ్మెల్యే పరిశీలించి సంబంధిత అధికారులకు ఫోన్ చేసి పరిష్కరించాలని ఆదేశించారు. పట్టణంలోని [illegible]ర్‌లోని సచివాలయాన్ని తనిఖీ చేశారు. కార్యక్రమంలో పలువురు తెదేపా నాయకులు పాల్గొన్నారు.

అర్జీని పరిశీలిస్తున్న ఎమ్మెల్యే షాజహాన్‌బాషా

ఎమ్మెల్యేకు సన్మానం

మదనపల్లె పట్టణం : మదనపల్లెను జిల్లాగా చేయడంలో ఎమ్మెల్యే షాజహాన్‌బాషా కృషి మరువలేనిదని నూర్బ దూదేకుల సంఘం నాయకులు కొనియాడారు. శుక్రవారం బెంగళూరు బస్టాండు సమీపంలోని తెదేపా కార్యాలయంలో దూదేకుల సంఘాల ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. మదనపల్లె నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడంలో ఎమ్మెల్యే తనవంతు కృషి చేస్తున్నారన్నారు. రాయలసీమ దూదేకుల సంఘం అధ్యక్షుడు ఇందాదుల్ల, చిత్తూరు జిల్లా అధ్యక్షుడు షఫీసాహెబ్, రాష్ట్ర గౌరవాధ్యక్షుడు వేంపల్లె అబ్దుల్‌ఖాదర్, ముజీబ్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.

స్క్రబ్ టైఫస్‌పై అప్రమత్తత అవసరం

కంభంవారిపల్లి, న్యూస్‌టుడే : శుక్రవారం మండలంలోని గ్యారంపల్లె బాలుర వసతి గృహంలో ఓ విద్యార్థికి స్క్రబ్ టైఫస్ వ్యాధి లక్షణాలు ఉన్నట్లు తిరుపతిలో నిర్ధారణ కావడంతో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. శుక్రవారం గ్యారంపల్లె ఆరోగ్య కేంద్రాన్ని, బాలుర వసతిగృహాన్ని తిరుపతి రుయా ఆసుపత్రి వైద్యులు పరిశీలించారు. వసతిగృహంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించారు. ఈ వ్యాధిపై విద్యార్థులకు రుయా ఆసుపత్రి వైద్యులు అవగాహన కల్పించారు.

★ స్క్రబ్ టైఫస్ వ్యాధిపై అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్‌వో లక్ష్మీ నరసయ్య అన్నారు. మండలంలోని గ్యారంపల్లె, గర్నిమిట్ట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించారు. స్క్రబ్ టైఫస్‌పై వైద్య సిబ్బందికి సలహాలు, సూచనలు ఇచ్చారు. గ్యారంపల్లెలో వైద్య శిబిరాన్ని డీఎంహెచ్‌వో పరిశీలించి.. వ్యాధి లక్షణాలు, వ్యాప్తి, చికిత్స గురించి విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి రామచంద్రారెడ్డి, వైద్యులు రమేష్ రెడ్డి, రేష్మా, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

వైద్య శిబిరాన్ని పరిశీలిస్తున్న డీఎంహెచ్‌వో లక్ష్మీ నరసయ్య

నేటి నుంచి ఉపాధ్యాయులకు డివిజన్ స్థాయి క్రీడా పోటీలు

మదనపల్లె విద్య, న్యూస్‌టుడే : ఉపాధ్యాయులకు డివిజన్ స్థాయి క్రీడాపోటీలు శనివారం నుంచి నిర్వహిస్తున్నట్లు డీవైఈఓ లోకేశ్వర్‌రెడ్డి, ఎస్‌జీఎఫ్ కార్యదర్శి నాగరాజు తెలిపారు. మదనపల్లె డివిజన్‌కు సంబంధించిన పురుషుల క్రికెట్ పోటీలు నక్కలదిన్నెవద్ద ఉన్న బీటీ కళాశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానాల్లో నిర్వహిస్తామన్నారు. అలాగే మహిళా ఉపాధ్యాయులకు శ్రీవేద పాఠశాలలో త్రోబాల్ పోటీలు జరుగుతాయన్నారు. ఈ పోటీలకు పర్యవేక్షకులుగా ఇద్దరు ఎంఈవోలు ఉంటారన్నారు. విజేతలైన జట్లు జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొంటాయన్నారు. మదనపల్లె డివిజన్‌లోని అన్ని మండలాల జట్లు పోటీలకు హాజరుకావాలన్నారు. శుక్రవారం వేద పాఠశాలలో మైదానాన్ని వారు పరిశీలించారు. కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు రమేశ్‌బాబు, డివిజన్ ఇన్‌ఛార్జి భద్రయ్య, వేద పాఠశాల ప్రిన్సిపల్ ఉపేంద్ర పాల్గొన్నారు.

వేద పాఠశాల మైదానాన్ని పరిశీలిస్తున్న డీవైఈఓ లోకేశ్వర్‌రెడ్డి, ఎస్‌జీఎఫ్ కార్యదర్శి నాగరాజు, వ్యాయామ ఉపాధ్యాయులు

భక్తిశ్రద్ధలతో ఉరుసు

మదనపల్లె గ్రామీణ, న్యూస్‌టుడే : పట్టణ పరిధిలోని హజరత్ సయ్యద్‌ఖాదర్‌వల్లి బాబా ఉరుసు ఉత్సవాలు గురువారం రాత్రి ప్రారంభమయ్యాయి. ఉరుసు నిర్వాహకులు ఇలియాజ్ ఆధ్వర్యంలో రాత్రి గంధాన్ని పురవీధుల్లో ఊరేగించారు. శుక్రవారం వేకువజామున దర్గాకు చేరుకుని గంధాన్ని బాబా వారికి అంకితం చేశారు. మత గురువులు, దర్గాపెద్దలు హాజరై ప్రజా సంక్షేమానికి, సకాలంలో వర్షాలు కురిసి పసిడి పంటలతో రైతులు, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, దేశ శాంతి కోరుతూ ప్రార్థన చేశారు. కులమతాలకు అతీతంగా భక్తులు హాజరయ్యారు.

హజరత్ సయ్యద్ ఖాదర్‌వల్లి గంధోత్సవంలో పాల్గొన్న ముస్లిం మతగురువులు, దర్గాపెద్దలు

నేడు విద్యుత్తు సరఫరా నిలిపివేత

మదనపల్లె పట్టణం: స్థానిక విద్యుత్తు సబ్ స్టేషన్‌లో నిర్వహణ పనులు నిర్వహిస్తుండటంతో విద్యుత్తు సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈఈ రమేష్ ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సీటీఎం, కొత్తవారిపల్లె, పోతబోలు, శానిటోరియం గ్రామాల్లో విద్యుత్తు సరఫరా ఉండదన్నారు.

బి.కొత్తకోట : బి.కొత్తకోట మండలంలోని బి.కొత్తకోట, నాయనిబావి, బడికాయలపల్లె విద్యుత్తు ఉప కేంద్రాల్లో నిర్వహణ పనులు నిర్వహిస్తుండటంతో శనివారం విద్యుత్తు సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ ముజమిల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్తు సరఫరా ఉండదని, ఈ విషయాన్ని వినియోగదారులు గుర్తించి తమకు సహకరించాలని కోరారు.

రామసముద్రం : రామసముద్రం మండలంలోని 33/11 కేవీ విద్యుత్తు ఉపకేంద్రాల పరిధిలో నిర్వహణ పనులు చేస్తుండటంతో శనివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్తు సరఫరా ఉండదని ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు గంగాధర్ తెలిపారు.

13న నిమ్మనపల్లెలో హిందూ సమ్మేళన సభ

నిమ్మనపల్లె, న్యూస్‌టుడే : నిమ్మనపల్లె వారపుసంత ఆవరణంలో ఈ నెల 13న హిందూ సమ్మేళన నిర్వహణ సమితి ఆధ్వర్యంలో హిందూ సమ్మేళన సభ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమానికి విశిష్ట అతిథిగా పూజ్యశ్రీ మాతాంగానందగిరి స్వామీజీ, ముఖ్య అతిథిగా నేలమల్లేశ్వరస్వామి ఆలయ దేవస్థానం ధర్మకర్త చిన్నరెడ్డెప్ప, వక్తగా ఆంధ్రప్రదేశ్ ప్రాంత ప్రచారక్ విజయ ఆదిత్య వస్తున్నారన్నారు. ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

జనవరి 4న రామసముద్రంలో..

రామసముద్రం, న్యూస్‌టుడే : రామసముద్రంలో జనవరి 4న జరగనున్న 'హిందూ సమ్మేళనం' కార్యక్రమాన్ని హిందూ సోదరులు విజయవంతం చేయాలని ఆర్ఎస్ఎస్ సంఘ్ నిర్వాహకులు కోరారు. రామసముద్రంలో శుక్రవారం సంఘ్ సభ్యులు సమావేశం నిర్వహించారు. ఈ మేరకు కరపత్రాలను విడుదల చేశారు. కార్యక్రమం నిర్వహణకు అనుమతి ఇవ్వాలని ఎస్ఐ దిలీప్‌కుమార్‌కు వినతిపత్రాన్ని సమర్పించారు.

14న మదనపల్లెకు అటల్-మోదీ సుపరిపాలన యాత్ర

మదనపల్లె పట్టణం : దివంగత మాజీ ప్రధానమంత్రి వాజ్‌పేయీ సుపరిపాలన అందించి దేశాన్ని ముందుకు నడిపించారని రాష్ట్ర హజ్ కమిటీ డైరెక్టర్ పఠాన్‌ఖాదర్‌ఖాన్, విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ రామకృష్ణాచారి, వాల్మీకిబోయ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ ప్రభాకర్ అన్నారు. ఈ నెల 14వ తేదీ మదనపల్లెకు చేరుకోనున్న అటల్ - మోదీ సుపరిపాలన యాత్రను విజయవంతం చేయాలని కోరుతూ వారు గోడపత్రాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్ డి.శ్రీనివాసులు, బాబ్జి తదితరులు పాల్గొన్నారు.

వాల్మీకిపురం : అటల్ మోదీ సుపరిపాలన యాత్రను వితయవంతం చేద్దామని జిల్లా భాజపా ప్రధాన కార్యదర్శి పులి నరేంద్రకుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం వాల్మీకిపురంలో నిర్వహించిన భాజపా కార్యకర్తలు, నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 14వ తేదీ ఆదివారం విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. నాయకులు జాకీర్ హుస్సేన్, స్వామి నాయక్, విష్ణు చైతన్య, మారుతి రెడ్డి, వెంకట్రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

గోడపత్రాలను ఆవిష్కరిస్తున్న నాయకులు

పెద్దమండ్యం : మదనపల్లెలో ఈ నెల 14న మాజీ ప్రధాని వాజ్‌పేయీ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని భాజపా మండల అధ్యక్షుడు లక్ష్మీనారాయణ విజ్ఞప్తి చేశారు. శుక్రవారం పెద్దమండ్యంలో పార్టీ శ్రేణులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నాయకులు శ్రీరాములు, విశ్రాంత ఉపాధ్యాయుడు శ్రీరాములు, నాగేశ్వరరావు, రమణ, గంగిరెడ్డి, శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

బీసీల రక్షణకు చట్టం తేవాలని వినతి

మదనపల్లె పట్టణం, న్యూస్‌టుడే : రాష్ట్రంలోని బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని, వారి సంరక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకు రావాలని కోరుతూ శుక్రవారం అమరావతిలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితకు బహుజనసేన అధ్యక్షుడు చందు వినతిపత్రం అందజేశారు. బీసీ కులగణన పూర్తయిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని, రానున్న బడ్జెట్ సమావేశాల్లో దీనిపై చర్చించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. సమస్యలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లి పరిష్కార దిశగా తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మంత్రిని కలిసిన వారిలో ప్రతినిధులు జయశంకర్, భానుప్రకాశ్, శివకుమార్, ఎం.వెంకటేశ్ తదితరులు ఉన్నారు.

నూతన మార్పులపై నైపుణ్యాలు అవసరం

మదనపల్లె విద్య, న్యూస్‌టుడే : మిట్స్ డీమ్డ్ టుబీ విశ్వవిద్యాలయాన్ని పులివెందుల లయోలా పాలిటెక్నిక్ కళాశాల, పిల్లారిపట్టు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా మిట్స్ ప్రిన్సిపల్ డాక్టర్ రామనాథన్ వారిని ఉద్దేశించి మాట్లాడారు. పరిశ్రమలలో జరుగుతున్న నూతన మార్పులు, పరిశోధన, అభివృద్ధి, ఇంజినీరింగ్ నైపుణ్యాల గురించి తెలుసుకోవాలన్నారు. ఇలాంటి సందర్శనల వల్ల బీటెక్, ఎంటెక్ కోర్సులు ఎలా ఉంటాయో తెలుసుకోవడంతోపాటు ప్రత్యక్షంగా అవగాహన పొందొచ్చన్నారు. అనంతరం విద్యార్థులు విశ్వవిద్యాలయంలోని ల్యాబ్స్, పరిశోధన విభాగాలు, సాంకేతిక వసతులు పరిశీలించారు. కార్యక్రమంలో విభాగాధిపతులు రాజశేఖరన్, పవన్ కుమార్, భాస్కరన్, పద్మ, సీనియర్ అసిస్టెంట్ డైరెక్టర్ మారుతిప్రసాద్, విద్యార్థులు పాల్గొన్నారు.

సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి

పెద్దమండ్యం, న్యూస్‌టుడే : గిరిజన సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని తెదేపా రాష్ట్ర గిరిజన్ సంక్షేమ సెల్ కార్యదర్శి బుక్కే మనోహర్ నాయక్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం అమరావతిలో సీఎంను కలిసి సమస్యలపై వినతి పత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో అరకు కాఫీ, జీసీసీ ప్రొడక్ట్స్ దుకాణాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

వైభవంగా అయ్యప్పస్వామి గ్రామోత్సవం

స్వామి వారిని పల్లకీ వద్దకు తీసుకొస్తున్న మాలాధారులు

మదనపల్లె అర్బన్: మదనపల్లె పట్టణంలో అయ్యప్ప స్వామి గ్రామోత్సవం గురువారం రాత్రి ఘనంగా నిర్వహించారు. స్వామి వారిని పుష్ప పల్లకీలో ఆశీనులు గావించి కనుల పండువగా ఊరేగించారు. అప్పారావు వీధిలో మసీదు కమిటీ సభ్యులతో పాటు పలువురు ముస్లింలు బెంగుళూరు బస్టాండులో అయ్యప్ప రథానికి స్వాగతం పలికి, మాలాధారులకు పండ్లు అందజేశారు.

పీఎం సూర్యఘర్‌తో తగ్గనున్న బిల్లుల భారం

విద్యార్థికి ధ్రువపత్రం అందజేస్తున్న ఈఈ గంగాధరం, పక్కన ఏడీఈ హరికుమార్, ఏఈలు అజయ్, రామలక్ష్మణ్, కుమార్‌బాబు

మదనపల్లె అర్బన్, న్యూస్‌టుడే : ప్రతి ఇంటిపై పీఎం సూర్యఘర్ సౌర పలకలు ఏర్పాటు చేసుకుంటే విద్యుత్తు బిల్లుల భారం తగ్గుతుందని విద్యుత్తు శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు ఎం.గంగాధరం పేర్కొన్నారు. ఇంటి అవసరాలకు వినియోగించుకోగా మిగిలిన విద్యుత్తు విక్రయించి ఆదాయం పొందొచ్చన్నారు. స్థానిక ఉన్నత పాఠశాలలో ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా విద్యుత్తు పొదుపు ఆవశ్యకతపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. శుక్రవారం విజేతలకు ధ్రువపత్రాలు, బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోలారు పలకల ఏర్పాటుకు బ్యాంకులు రుణ సౌకర్యం కల్పిస్తున్నాయన్నారు. ప్రతి ఇంట్లో విద్యుత్తు వినియోగం అధికమైందని, అవసరం మేర వినియోగించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పట్టణ ఏడీఈ హరికుమార్, ఏఈలు రామలక్ష్మణ్, అజయ్‌బాబు, కుమార్‌బాబు హెచ్ఎం సుబ్బారెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ధ్యానంతో ఒత్తిడి దూరం

పీలేరు, న్యూస్‌టుడే : బుద్ధుడు సిద్ధి పొంది నోరు విప్పిన తరువాత అతని వెంట వేలాది మంది అనుసరించారని, ప్రతి ఒక్కరూ బుద్ధుడి మార్గాన్ని అనుసరించాలని ధ్యాన పితామహ పత్రీజీ శిష్యుడు శివప్రసాద్ అన్నారు. శుక్రవారం పీలేరు ఆర్యవైశ్య కల్యాణ మండపంలో జరుగుతున్న ధ్యాన జ్ఞాన సప్తాహంలో ఆయన ప్రధాన వక్తగా పాల్గొని ప్రసంగించారు. నిన్ను నీవు తెలుసుకోవడానికి ధ్యానం ఒక్కటే మార్గమన్నారు. మాజీ ఎమ్మెల్యే జీవీ శ్రీనాథరెడ్డి మాట్లాడుతూ దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరూ అనేక ఒత్తిళ్లకు లోనవుతుంటారని, అలాంటి వాటి నుంచి ఉపశమనం పొందేందుకు ధ్యానం ఒక్కటే ఏకైక మార్గమన్నారు.

ప్రసంగిస్తున్న శివప్రసాద్, పక్కన మాజీ ఎమ్మెల్యే శ్రీనాథరెడ్డి

ఉర్దూ అకాడమీ సేవలు అభినందనీయం

వాల్మీకిపురం : ఉర్దూ అకాడమీ అందిస్తున్న సేవలు అభినందనీయమని స్థానిక ఎంపీడీవో మనోహర్‌రాజు అన్నారు. ఉర్దూ అకాడమీ స్వర్ణోత్సవాలను పురస్కరించుకుని సరూర్‌ఏ ఉర్దూ మహోత్సవం గోడ పత్రాలను ఉర్దూ అకాడమీ ఉద్యోగులతో కలిసి శుక్రవారం ఎంపీడీవో ఆవిష్కరించి మాట్లాడారు.

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు
Cell: 80080 01768
ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి
Cell: 91771 11468

(c) eenadu

రాయచోటి
• రాయచోటి • రాజంపేట • రైల్వేకోడూరు

చేప పిల్లలను వదులుతున్న అధికారులు

11.5 లక్షల చేప పిల్లలు విడుదల

నందలూరు, న్యూస్‌టుడే: మండలంలోని కోనాపురం సమీపంలోని సోమశిల వెనుక జలాల్లో శుక్రవారం జిల్లా మత్స్యశాఖాధికారి సుస్మిత 11.5 లక్షల చేప పిల్లలను విడుదల చేశారు. తిరుపతి జిల్లా కళ్యాణి డ్యాం మత్స్య క్షేత్రం నుంచి ఈ చేపలను తీసుకు వచిలనట్లు చెప్పారు. పశుసంవర్ధకశాఖ అధికారి ఈశ్వర ప్రసాద్, మత్స్యశాఖ చిత్తూరు జిల్లా అధికారి రవికుమార్, కళ్యాణి డ్యాం మత్స్య అభివృద్ధి అధికారి మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ఆకట్టుకున్న సహకార కళాజాత

పుల్లంపేట, న్యూస్‌టుడే: కడప జిల్లా సహకార కేంద్ర బ్యాంకు అందిస్తున్న సేవలపై ఎంవీ రూరల్ ఫోక్ ఆర్ట్ ఆర్గనైజర్ కళాజాత బృందం ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. శుక్రవారం వత్తలూరు పంచాయతీ గొల్లవారిపల్లె ఎస్సీ కాలనీలో బ్యాంకు చేస్తున్న పథకాలపై కళాజాత నిర్వహించారు. మెజీషియన్ చిరంజీవి, డప్పు విజయ్, డాన్సర్ ఆరవింద్‌ను స్థానికులు సత్కరించారు. రైతులకు, మహిళలకు రుణాలు అందిస్తున్నామన్నారు.

ప్రదర్శనను తిలకిస్తున్న గ్రామస్థులు

మేమున్నాం.. మీకు తోడుగా..

(10 AM to 1 PM)
రాజంపేట : 9441872651
రాయచోటి : 9703622242
రైల్వేకోడూరు : 9703572572

- న్యూస్‌టుడే, రాయచోటి గ్రామీణ

?: పట్టణంలోని శివారు ప్రాంతాల్లో సీసీ రోడ్లు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అధికారులు, నాయకులు స్పందించి సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టాలి? **- రాము, రాయచోటి**

✓: పట్టణంలో సీసీ రోడ్లు లేని ప్రాంతాలను గుర్తించి రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించాం. అనుమతులు రాగానే రోడ్ల నిర్మాణం చేపడతాం. **- విశ్వ కిరీటి, ఏఈ**

?: పట్టణంలోని కొత్తపల్లె మహబూబ్‌నగర్ వీధిలో కాలువలు సమయానికి శుభ్రం చేయకపోవడంతో పొంగిపొర్లి మురుగు రోడ్డుపై నిలుస్తోంది. దీంతో స్థానికులు రోగాలబారిన పడుతున్నారు. స్పందించి కాలువలు శుభ్రం చేయాలి? **- మస్తాన్, స్థానికుడు**

✓: వెంటనే సిబ్బందిని పంపి కాలువలు శుభ్రం చేయిస్తాం. స్థానికులకు ఇబ్బందులు లేకుండా చూస్తాం. **- రవి, పురపాలక కమిషనర్, రాయచోటి**

?: పట్టణంలోని కొత్తపేటలో భారతీ విద్యా మందిర్ పాఠశాల వెనుక వీధిలో నివాసాల మధ్య చెత్తను పారబోస్తున్నారు. అధికారులు స్పందించి ఈ ప్రాంతంలో చెత్త వేయకుండా ఏర్పాటు చేయాలి? **- పునీత్ కుమార్**

✓: ఖాళీ స్థలాల్లో చెత్తను పారబోస్తే జరిమానాలు విధిస్తాం. ఈ ప్రాంతంలో రోజూ చెత్త బండి వచ్చేలా చర్యలు తీసుకుంటాం. **- రవి, పురపాలక కమిషనర్**

- న్యూస్‌టుడే, గాలివీడు

?: స్థానిక జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల సమీపంలోని శెట్టిపల్లె దారిలో రాయచోటి రహదారి కాలువపై ఉన్న సిమెంటు బల్ల పగిలిపోయి పాదచారులు ఇబ్బంది పడుతున్నారు. **- భాస్కర్, స్థానికుడు, గాలివీడు**

✓: దారిలో ప్రమాదాలు జరగకుండా తగిన చర్యలు తీసుకుంటాం. **- అంజనేయులు నాయక్, గాలివీడు**

?: పంచాయతీ కార్యాలయం వెనుక వీధిలో వీధి దీపాలు పనిచేయడం లేదు. క్రిస్మస్‌ను దృష్టిలో పెట్టుకుని దీపాలు ఏర్పాటు చేయాలి? **- సుబ్బయ్య, స్థానికుడు**

✓: వీధుల్లో దీపాలను ఏర్పాటు చేస్తాం. అందుకోసం ఎక్కడ మరమ్మతులు చేయాలో సిద్ధం చేస్తున్నాం. **- ఆంజనేయులునాయక్, కార్యదర్శి**

కాలువలకు కట్టకాలమే!

❖ వరదకు తెగిపోయి 83 రోజులు
❖ పునరుద్ధరణ పనులు ఇంకెప్పుడు

సుండుపల్లిలో వరద నీటి ప్రవాహానికి తెగిన పింఛ జలాశయం కుడి కాలువ

సుండుపల్లి, న్యూస్‌టుడే: వై.ఎస్.రాజారెడ్డి పింఛ జలాశయం కుడి కాలువ తెగి 83 రోజుల క్రితం తెగిపోయింది. మండలంలోని ఆయకట్టు చెరువు రింగ్‌బండ్ తెగి వచ్చిన వరద నీటి ప్రవాహానికి గత సెప్టెంబరు 19వ తేదీ తెగిపోయింది. అప్పటి నుంచి కుడి కాలువకు నీటి విడుదల నిలిపేశారు. కాలువ తెగి నీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడి 83 రోజులు గడిచినా పునరుద్ధరణ పనులు చేపట్టలేదని ఆయకట్టుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రబీ సాగుకు, నారుమళ్లకు సమయం వచ్చింది. పింఛ జలాశయంలో నిండుగా నీరున్నా కాలువకు నీరివ్వలేని పరిస్థితి కొనసాగుతోందని ఆయకట్టు దారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలువ పునరుద్ధరణకు సత్వర చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కాలువ పునరుద్ధరణకు రూ.4 లక్షలతో రెండు ప్రతిపాదనలను ఉన్నతాధికారుల ఆమోదం కోసం పంపామని అనుమతి వచ్చిన వెంటనే పనులు చేపడతామని జలాశయ ఏఈఈ నాగేంద్ర నాయక్ తెలిపారు. పనులు పూర్తయిన వెంటనే కాలువకు నీటిని అందిస్తామని చెప్పారు.

కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోరా!

నందలూరు, న్యూస్‌టుడే: మండలంలోని పాటూరు గ్రామంలో ప్రభుత్వ పంట కాలువలను ఇద్దరు రైతులు ఆక్రమించి కంచెలు వేయడంతో కాలువల కింద పంటలు పండించుకుంటున్న సన్నకారు రైతులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా స్థానిక రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడంతో సన్నకారు రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. పాటూరు రెవెన్యూ కింద దాదాపు 500 వందల ఎకరాలకు పైగా రైతులు సాగు చేస్తున్నారు. పాటూరు గ్రామం నుంచి ఈ పొలాల్లోకి ట్రాక్టర్లు, ఎద్దుల బండ్లు, కూలీలు వెళ్లాలంటే కాలువ గట్టులోనే వెళ్లే వారు. గ్రామానికి చెందిన వెలుగు సుబ్బరాయుడు, చక్కరాజు శివశంకర్ రాజులు దాదాపు 20 అడుగుల వెడల్పున్న ప్రభుత్వ పంట కాలువలను ఆక్రమించి కంచెలు వేయడంతో 50 మందికి పైగా సన్నకారు రైతులు వెళ్లేందుకు దారి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 2 తేదీన జిల్లా కలెక్టర్‌కు రైతులు ఫిర్యాదు చేశారు. నవంబర్ నెలలో స్థానిక సర్వేయర్‌లు సర్వే చేసి ప్రభుత్వ కాలువలు ఉన్నట్లు గుర్తించినప్పటికీ రెవెన్యూ అధికారులు ఆక్రమణలు తొలగించకుండా తప్పుడు నివేదికలు కలెక్టర్‌కు పంపారని ఆరోపించారు. 20 రోజుల్లో తెరి పంటలను ఆక్రమించి, వెళ్లేందుకు దారి లేకుండా చేశారని తమ పొలాలకు ఎలా వెళ్లాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని లేకుంటే ఆందోళనలు చేపడతామని హెచ్చరిస్తున్నారు.

ప్రభుత్వ పంట కాలువలను ఆక్రమించి వేసిన కంచె

మిట్టవాండ్లపల్లెకు తాత్కాలిక రహదారి

రాయచోటి, న్యూస్‌టుడే: రాయచోటి పురపాలికలోని 15, 16, 17 వార్డుల్లో నెల కొన్న సమస్యల పరిష్కారానికి మంత్రి మండిపల్లి ఆదేశాలతో అధికారులు చర్యలు చేపట్టారు. మిట్టవాండ్లపల్లెకు తాత్కాలిక రోడ్డు ఏర్పాటు చేయాలని సూచించారు. స్థానిక తెదేపా నాయకుడు మౌర్యారెడ్డి ఈ వార్డుల్లో శుక్రవారం పర్యటించి కాలువలు పరిశుభ్రం చేయించారు. వీధుల్లో అడ్డంగా ఉన్న విద్యుత్తు స్తంభాలను ఎస్పీడీసీఎల్ అధికారులతో మాట్లాడి తొలగింపజేశారు. మిట్టవాండ్లపల్లె రహదారి కోసం పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని తాత్కాలిక రహదారి ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రాయచోటి పురపాలికలో సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. తెదేపా నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.

CHANGE OF NAME

I, BANDARU SWARNA (OLD NAME), W/o BANDARU CHANDRA SEKHAR, R/o YERRAGUNTAKOTA VILLAGE & POST, OBULAVARIPALLI MANDAL, ANNAMAYYA DIST., A.P - 516105, INDIA. I CHANGED MY NAME TO BANDARU SWAPNA. HENCEFORTH, I WILL BE KNOWN AS BANDARU SWAPNA (NEW NAME).

మహారాజశ్రీ రాయచోటి సీనియర్ సివిల్ జడ్జి వారి కోర్టులో
IP No. 13/2025

పుట్టక విజయబాబు, వయస్సు 38 సం॥రాలు, తండ్రి పి.వెంకటరమణ, రియల్ ఎస్టేట్ వ్యాపారం, డి.నెం. 5/250, గాలివీడు (టౌన్ & మండలం), అన్నమయ్య జిల్లా. - పిటీషనర్

Vs

1) దుగ్గనపల్లి జ్ఞానేందర్‌రెడ్డి, వయస్సు 36 సం॥రాలు, తండ్రి డి.క్రిష్ణారెడ్డి, శ్రీ దేవ ఎంటర్‌ప్రైజెస్, POP PVC and Bappam Ceiling Works, మెయిన్ రాజు స్కూల్ గ్రౌండ్ ఎదురుగా, మదనపల్లె రోడ్, రాయచోటి టౌన్.
2) దుగ్గనపల్లి దేవేంద్రరెడ్డి, వయస్సు 45 సం॥రాలు, తండ్రి డి.క్రిష్ణారెడ్డి, శ్రీ క్రిష్ణారెడ్డి ఇంటీరియర్ వర్క్స్, PVC WC Sira Board Works, మెయిన్ రాజు స్కూల్ గ్రౌండ్ ఎదురుగా, రాయచోటి టౌన్.
3) శ్రీమతి భూపతి రాజీ, వయస్సు 30 సం॥రాలు, భర్త బి.ఆంజనేయులు, Food Zone, టిఫెన్ సెంటర్, మొబైల్ వ్యాన్, శ్రీ చైతన్య స్కూల్ ఎదురుగా, సాయి సినిమా థియేటర్ ఎదురుగా, రాయచోటి టౌన్.
4) మల్లికార్జున, వయస్సు 42 సం॥రాలు, తండ్రి తెలియదు, మల్లికార్జున గ్రానైట్స్ & మార్బుల్స్, మదనపల్లె రోడ్, శ్రీ వెంకటేశ్వర హాస్పిటల్ ఎదురుగా, రాయచోటి టౌన్.
5) మద్దిరాల రామాంజనేయరెడ్డి, వయస్సు 35 సం॥రాలు, తండ్రి ఎం.బయారెడ్డి, చావిడిపల్లె, కొర్లకుంట (గ్రా॥), తలముడిపి (పో), గాలివీడు (మండలం), అన్నమయ్య జిల్లా.
6) నాగూరి రేణుక, వయస్సు 32 సం॥రాలు, భర్త ఎన్.దుగ్గిరెడ్డి, ఆరవవాండ్లపల్లె, గోర్లముదివీడు (గ్రా॥ & Po), రాయచోటి (మం), అన్నమయ్య జిల్లా, సెల్ 8106495402.
7) బండి రామచంద్రారెడ్డి, వయస్సు 48 సం॥రాలు, తండ్రి బి.రెడ్డెప్పరెడ్డి, కలంకపల్లి నాయునివారిపల్లె, తలముడిపి, గాలివీడు (మం), అన్నమయ్య జిల్లా.
8) కుడుముల గంగిరెడ్డి, వయస్సు 33 సం॥రాలు, తండ్రి కె.భాస్కర్‌రెడ్డి, మర్రికుంటపల్లె తూముకుంట (గ్రా॥ & Po), గాలివీడు (మం), అన్నమయ్య జిల్లా.
- రెస్పాండెంట్స్ నెం. R1 to R8

నోటీసు

పైన తెలిపిన పిటీషనరు రెస్పాండెంట్స్ నెంబర్ 1 to 8 పైన పై కోర్టు నందు IP No. 13/2025 దాఖలు చేసి ఉన్నారు. సదరు IP 15.12.2025వ తేదీ వాయిదా ఉన్నది. దీనిపై ఎవరికైనా ఆక్షేపణలు ఉన్నచో 15.12.2025వ తేదీ ఉదయం 10.30 గం॥లకు పై కోర్టు ఎదుట హాజరై మీ ఆక్షేపణలు తెలుపుకోవచ్చునని ఈ నోటీసు ద్వారా తెలియజేయడమైనది. లేనంతట మీ పరోక్షమున తీర్మానించబడును.

By the Court order
ఇట్లు : టి. ఈశ్వర్, ML, పిటీషనరు తరుపు న్యాయవాది, రాయచోటి. సెల్ : 7013740055

ఉపన్యసించారు.. విజేతలయ్యారు

బహుమతులు అందుకున్న విజేతలతో కళాశాల డైరెక్టర్ వసుంధర, అధ్యాపకులు

గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేస్తున్న కరస్పాండెంట్ చెంగల్రాజు, ఉపాధ్యాయులు

రైల్వేకోడూరు, న్యూస్‌టుడే: పట్టణంలోని ఎస్వీ జూనియర్ కళాశాలలో 'ఈనాడు - ఈటీవీ' ఆధ్వర్యంలో విద్యార్థులకు శుక్రవారం ప్రతిభా పాటవ పోటీలు నిర్వహించారు. కృత్రిమ మేధ (ఏఐ) వల్ల భవిష్యత్తులో వచ్చే మార్పులు అనే అంశంపై ఉపన్యాస పోటీలు ఏర్పాటు చేయగా ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఉపన్యాస పోటీల్లో పాల్గొన్నారు. వారిలో ద్వితీయ సంవత్సరానికి చెందిన టి.వైష్ణవి, తేజస్వరూప్, మొదటి సంవత్సరం విద్యార్థిని వి.వర్షిణి విజేతలుగా నిలిచారు. కళాశాల డైరెక్టర్ వసుంధర వారికి బహుమతులు అందజేశారు. అధ్యాపకులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

● పట్టణంలోని ఆదర్శ విద్యానికేతన్ ఉన్నత పాఠశాలలో 'ఈనాడు-ఈటీవీ' ఆధ్వర్యంలో విద్యార్థులకు శుక్రవారం ప్రతిభా పాటవ పోటీలు నిర్వహించారు. విద్యార్థుల జీవితాలపై సెల్‌ఫోన్ ప్రభావం అనే అంశంపై ఉపన్యాస పోటీలు ఏర్పాటు చేయగా ఏడు, ఎనిమిది, తొమ్మిది, పదో తరగతుల నుంచి విద్యార్థులు పాల్గొన్నారు. వారిలో తొమ్మిదవ తరగతి చదువుతున్న ఎస్.మంజరివర్మ, సి.సహనశ్రీ, ఎం.జస్విత గెలుపొందారు. కరస్పాండెంట్ చెంగల్రాజు వారికి బహుమతులు అందజేశారు. ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.

వ్యాధులపై అప్రమత్తత అవసరం

గాలివీడు, న్యూస్‌టుడే: కాలానుగుణంగా వచ్చే వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని, స్క్రబ్ టైఫస్‌పై అవగాహన పెంచుకోవాలని లక్కిరెడ్డిపల్లె సబ్ యూనిట్ మలేరియా అధికారి జయరామయ్య తెలిపారు. మండల పరిధిలోని అరవీడు సచివాలయం వద్ద శుక్రవారం డ్రై డేపై అవగాహన సదస్సు కల్పించారు. దోమలపై దండయాత్ర కొనసాగించాలని సూచించారు. ఇటీవల స్క్రబ్ టైఫస్ బ్యాక్టీరియా ఎలుకలు, పందికొక్కుల మీద పడి వాటి రక్తాన్ని పీల్చి జీవిస్తుందని ఈ మైట్స్ ఒకే లార్వా మనిషిని కుట్టినప్పుడు పది రోజుల్లో ఈ వ్యాధి సోకుతుందన్నారు. తీవ్ర తలనొప్పి, జ్వరం, శరీరం పైన దద్దుర్లు, కండ్ల కలక, శరీరంపై గ్రంథులు, వాపు లక్షణాలు కనిపిస్తాయన్నారు. దోమకాటు ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులు మలేరియా, ఫైలేరియా, డెంగీ, చికెన్‌గున్యా, మెదడువాపు జ్వరాల నియంత్రణ, వ్యాప్తిని అరికట్టవచ్చున్నారు. జ్వరాలు సోకినట్టు అనుమానం వచ్చిన వెంటనే వైద్య, ఆరోగ్య సిబ్బందిని సంప్రదించాలని ఆయన కోరారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరీక్షలు, మందులు ఉచితంగా అందిస్తామన్నారు. వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం గాండ్లపల్లె జడ్పీ ఉన్నత పాఠశాలలో జ్వరాలపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో పర్యవేక్షకులు మల్లికార్జున, అయ్యవారమ్మ, వసంత కళ్యాణి, రమాదేవి, లక్ష్మీదేవి, నిర్మల, ఆరోగ్య, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

కలెక్టర్‌ను కలిసిన ఏపీ ఎన్జీవో సంఘ నేతలు

రాయచోటి, న్యూస్‌టుడే: జిల్లా కలెక్టర్ నిశాంత్‌కుమార్‌ను ఏపీ ఎన్జీవో సంఘం జిల్లా నేతలు శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఇటీవల నూతన కమిటీ ఏర్పడడంతో ఉన్నతాధికారుల దృష్టికి సమస్యలను తీసుకెళ్లడం జరుగుతుందని జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. జిల్లా అభివృద్ధికి ఏపీ ఎన్జీవోలు కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. ఉద్యోగుల సమస్యలను సంప్రదించవచ్చని పరిష్కరిస్తామని ఆయన ఎన్జీవో సంఘ నేతలకు తెలియజేశారు. అనంతరం కలెక్టర్‌ను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి శ్రీనివాసన్, వైఎస్ఆర్ కడప జిల్లా అధ్యక్షుడు బి.శ్రీనివాస్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు వై.ప్రసాద్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

విద్యుత్తు సరఫరాలో అంతరాయం నేడు

రైల్వేకోడూరు, ఓబులవారిపల్లి: ఓబులవారిపల్లె, రైల్వేకోడూరు మండలాల పరిధిలో 33 కేవీ, 11 కేవీ విద్యుత్తు లైన్ల కింద ఉన్న చెట్ల కొమ్మల తొలగింపు, ఉప కేంద్రాల్లో మరమ్మతుల కారణంగా శనివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా నిలిపి వేస్తున్నట్లు ఆ శాఖ డీఈఈ ప్రియదర్శన్‌రెడ్డి శుక్రవారం ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజలు తమకు సహకరించాలని కోరారు.

జడ్పీ నిధులతో కల్వర్టు నిర్మాణం

రైల్వేకోడూరు: మండల పరిధిలోని అనంతరాజుపేట పంచాయతీ రామయ్యపాలెం వద్ద ఉన్న గుండాలేరుపై జిల్లా పరిషత్ నిధులు రూ.30 లక్షలతో కల్వర్టు, సిమెంటు రోడ్డు నిర్మించినట్లు జడ్పీటీసీ సభ్యురాలు పాలెంకోట రత్నమ్మ తెలిపారు. ఎంపీ మిథున్‌రెడ్డి సహకారంతో ఈ నిర్మాణ పనులు మంజూరయ్యాయన్నారు. ఎన్నో ఏళ్లుగా రామయ్యపాలెం ప్రజలు ఇక్కడ సరైన వసతి లేక ఇబ్బందిపడుతున్నారు. రామయ్యపాలెం - వైకోట రోడ్డు మీదుగా సుమారు 14 గ్రామాల ప్రజలకు ఈ నిర్మాణం ఉపకరిస్తుందని వివరించారు. ఎంపీటీసీ సభ్యులు బండారు మల్లికార్జున, జనార్దన్‌రాజు, గుత్తేదారు పంజం వేణుగోపాల్‌రెడ్డి పనులను పరిశీలించారు.

జిల్లా ప్రధాన కార్యదర్శిగా అరీఫుల్లా

సుండుపల్లి: రాష్ట్రోపాధ్యాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా మడితాడు ఉర్దూ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు ఎస్.అరీఫుల్లా ఎంపికయినట్లు తెలిపారు. గురువారం రాయచోటిలో జరిగిన సమావేశంలో కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైందని తెలిపారు. సుండుపల్లి ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు ఎన్.రవీంద్రనాథరెడ్డి రాష్ట్ర కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారని తెలిపారు. మండలంలోని పలువురు ఎస్టీయూ సభ్యులు వీరిని అభినందించారు.

సమస్యలు విన్నాం.. పరిష్కరిస్తాం

రాజంపేట: ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుంటాం.. వాటిని పరిష్కరిస్తామని తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి చమర్తి జగన్‌మోహన్‌రాజు తెలిపారు. స్థానిక పార్టీ కార్యాలయంలో శుక్రవారం ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. వీటిల్లో కొన్ని సమస్యలపై వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడారు.

మాజీ సర్పంచి మృతికి నివాళి

చిన్నమండెం: కేశాపురం మాజీ సర్పంచి పి.వెంకటమ్మ (72) అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. స్వగ్రామమైన ముండ్లవారికోటలో శుక్రవారం ఇంటి దగ్గరే మృతి చెందినట్లు తెలిపారు. వెంకటమ్మ మృతికి పలువురు సంతాపం తెలిపారు. 1995-2000 మధ్య గ్రామ సర్పంచిగా పంచాయతీని అభివృద్ధి బాటలో నడిపించారని పలువురు నాయకులు పేర్కొన్నారు.

తిరుమల పాదయాత్రకు ఏర్పాట్లు పూర్తి

రాజంపేట గ్రామీణ, న్యూస్‌టుడే: ఏటా డిసెంబరులో రాజంపేట మండలం నుంచి భారీ ఎత్తున తిరుమలకు నాలుగు రోజులు పాటు తిరుమలకు చేసే పాదయాత్ర 33వసారి ప్రారంభం కానుంది. గ్రామానికి చెందిన దేవరకొండ భానుమూర్తి శర్మ ఆధ్వర్యంలో పాదయాత్ర చెర్లోపల్లిలో వెలసిన శ్రీకోదండ రామ స్వామి ఆలయం వద్దకు చేరుకుంది. పాదయాత్రలో పాల్గొనే భక్తులు భారీ ఎత్తున చేరుకున్నారు. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆలయంలో గణపతి పూజ, నవగ్రహ హోమం, 1,008 మంది మహిళలతో కుంకుమార్చన, వంటి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శనివారం ఉదయం 5 గంటలు నుంచి చెర్లోపల్లి గ్రామం నుంచి పాదయాత్ర ప్రారంభించడం జరుగుతుందని పాదయాత్ర కమిటీ సభ్యులు చెప్పారు. అనంతరం ఆలయం వద్ద సంస్కృతిక కార్యక్రమాలు, భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

ప్రత్యేక రంగులు, దీపాలతో ఏర్పాటు చేసిన శ్రీవెంకటేశ్వరస్వామి విగ్రహం

పాదయాత్ర సందర్భంగా చెర్లోపల్లిలో విద్యార్థినుల సంస్కృతిక కార్యక్రమాలు

వైద్య శిబిరంతో మెరుగైన సేవలు

సుండుపల్లి: పేద ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చి ఎన్‌టీఆర్ వైద్య పథకంలో ఉచిత శస్త్ర చికిత్సలు, ఇతర వైద్య సేవలు అందించాలన్న లక్ష్యంతో ఉచిత వైద్యశిబిరం ఏర్పాటు చేశామని తెదేపా మండల అధ్యక్షులు సి.రమేష్ నాయుడు పేర్కొన్నారు. తిరుపతిలోని రమాదేవి సూపర్ స్పెషాలిటి ఆసుపత్రి సిబ్బంది సుండుపల్లిలోని కార్యాలయంలో వైద్యశిబిరం నిర్వహించారు. శిబిరంలో సుమారు 438 మందికి వైద్య సేవలందించారు. 13 మందికి ఆర్థో, న్యూరాలజి సమస్యలున్నట్లు గుర్తించి మెరుగైన చికిత్స కోసం తిరుపతి ఆసుపత్రికి తీసుకెళ్లారని నిర్వాహకులు తెలిపారు.

విద్యా సామగ్రి అందజేత

పాలిమేరపల్లి (సుండుపల్లి), న్యూస్‌టుడే: విద్యార్థులు బాగా చదివి మంచి ఫలితాలు సాధించాలని యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు జి.శంకర్ ఉద్బోధించారు. గుంతరాచపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు ఎస్ఎస్‌సీ మోడల్ పరీక్ష పత్రాలను పంపిణీ చేశారు. బాగా చదివి వంద శాతం ఉత్తీర్ణత సాధించి పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచిపేరు తీసుకురావాలని కోరారు. సమావేశంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

పంట కాలువకు మోక్షం

పుల్లంపేట, న్యూస్‌టుడే: మండల కేంద్రమైన పుల్లంపేట గుండా వెళ్లే పంట కాలువకు కూటమి ప్రభుత్వంతో మోక్షం కల్గింది. పుల్లంగేరుకు కట్టిన ఆనకట్ట ద్వారా 1.08 కిలోమీటర్ల పొడవున్న పంట కాలువ ద్వారా 108 ఎకరాలకు సాగునీరు అందేది. పంట కాలువ నిండుగా ప్రవహించడంతో పుల్లంపేటలో నీటికొరత అనేది లేదు. భూగర్భ జలాలు సమృద్ధిగా ఉండేవి. ఆనకట్ట మరమ్మతులకు గురికావడంతో స్థానికులు ఇళ్లలోని మురుగు నీటిని వదిలేవారు. దీంతో కొన్నేళ్లుగా మురుగు కాలువగా మారి పందులకు నిలయమైంది. ప్రస్తుతం పంట కాలువ మరమ్మతులు చేపట్టడంతో పుల్లంపేట ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆక్రమణలు తొలగించాలని కోరుతున్నారు.

జిల్లా కేంద్రం వచ్చే వరకూ పోరాటం

❖ నేడు ఆటోలతో భారీ ర్యాలీ

రాజంపేట, న్యూస్‌టుడే: రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలనే ప్రధాన డిమాండ్‌తో చేపట్టిన రిలే దీక్షలు శుక్రవారానికి 3వ రోజుకి చేరుకున్నాయి. గత 20 రోజులుగా ఐకాస ఆధ్వర్యంలో వివిధ రూపాల్లో ఆందోళనలు, నిరసనలు, ర్యాలీలు సాగాయి. ఇప్పుడు మూడు రోజులుగా రిలే దీక్షలు చేస్తున్నారు. జేఏసీ ఇచ్చిన పిలుపును అందిపుచ్చుకున్న అన్ని రాజకీయ పార్టీలు, వివిధ సంఘాలు సంపూర్ణ మద్దతు ఇస్తూ దీక్షల్లో పాల్గొంటున్నాయి. 3వ రోజు దీక్షలో 23 మంది కూర్చున్నారు. వీరికి తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి చమర్తి జగన్‌మోహన్‌రాజు నిమ్మరసం ఇచ్చి విరమింప చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐకాస తలపెట్టే ప్రతి కార్యక్రమంలో ముందుంటానని తెలిపారు. రాజంపేటను జిల్లా చేయాలని ఇక్కడి ప్రజలు ఆకాంక్షను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళతానని చెప్పారు. రాజంపేట జిల్లా సాధన పోరాటంలో భాగంగా శనివారం తలపెట్టిన భారీ ఆటోల ర్యాలీని విజయవంతం చేయాలని ఐకాస నాయకులు పిలుపునిచ్చారు.

■ రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలని డిమాండ్ చేస్తూ ఐకాస ఆధ్వర్యంలో శుక్రవారం భవన నిర్మాణ కార్మికులు నిరసన చేపట్టారు. రాజంపేటను జిల్లా చేయడం ద్వారా ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరిక నెరవేరుతుందని, ప్రభుత్వం మా ఆకాంక్షను నెరవేర్చాలని కోరారు.

■ నాడు రాజంపేటను కాదని రాయచోటిని జిల్లా చేశారు.. ఇప్పుడు మళ్లీ రాజంపేటను జిల్లా చేయాలని ఎందుకు డిమాండ్ చేస్తున్నారనే విషయాలను పక్కన పెట్టి అందరూ సమైక్యంగా రాజకీయాలకు అతీతంగా రాజంపేట జిల్లా కేంద్రం కోసం పోరాడాలని ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి తెలిపారు. రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలని డిమాండ్ చేస్తూ వైకాపా నాయకుడు, పురపాలక వైస్ ఛైర్మన్ మర్రి రవి చేపట్టిన రిలే దీక్షకు ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథ్ రెడ్డి మద్దతు తెలుపుతూ దీక్షలో పాల్గొన్నారు. నాడు మదనపల్లి, రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు ప్రాంతాలకు రాయచోటి మధ్యలో ఉందనే ఉద్దేశంతో జిల్లా చేశారని తెలిపారు. ఇప్పుడు మదనపల్లిని జిల్లా చేయడం వల్ల కేవలం మూడు నియోజకవర్గాలే ఉన్నాయని, వీటికి రాజంపేట మధ్యలో ఉందన్నారు. అందుకే ఇక్కడి ప్రజలు మనోభావాలను గౌరవిస్తూ ప్రజా ఉద్యమం తీవ్రతరం కాకముందే ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. రిలే దీక్షలో నందలూరు వైకాపా నాయకులు కూర్చున్నారు.

దీక్షకు మద్దతు తెలుపుతూ పట్టణంలో ర్యాలీ నిర్వహిస్తున్న భవన నిర్మాణ కార్మికులు

సీఎంకు వినతిని అందజేస్తున్న తెదేపా అధ్యక్షుడు మేడుకొండు రవికుమార్ నాయుడు

సీఎం సారూ.. రాజంపేటను జిల్లా చేయండి

'బ్రిటీష్ కాలం నుంచి డివిజన్ కేంద్రంగా, తరువాత పార్లమెంటు కేంద్రంగా రాజంపేట కొనసాగుతోంది. గత ప్రభుత్వం రాజంపేటను జిల్లా చేస్తామని చెప్పి రాయచోటిని చేసి ఇక్కడి ప్రజలను మోసం చేసింది.. మీరైనా రాజంపేటకు న్యాయం చేయాలి' అని కోరుతూ గురువారం రాత్రి సీఎం చంద్రబాబును కలిసి వినతిపత్రాన్ని అందజేసినట్లు రాజంపేట తెదేపా మండల పార్టీ అధ్యక్షుడు మేడుకొండు రవికుమార్‌నాయుడు తెలిపారు. నీరు, రోడ్డు, రైలు, విమాన మార్గాలు అందుబాటులో ఉన్నాయని ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. దీనిపై సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించినట్లు వివరించారు.

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు
Cell: 99899 97626
ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి
Cell: 91771 11468

(c) eenadu

హర్డిల్స్ అధిగమిస్తూ..

పిట్టలవానిపాలెం మండలం ఖాజీపాలెంలో నాగార్జున విశ్వవిద్యాలయ అంతర్ కళాశాలల అథ్లెటిక్స్ పోటీల్లో క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. శుక్రవారం పోల్‌వాల్ట్, హైజంప్, లాంగ్‌జంప్, హర్డిల్స్, పరుగు పందెం తదితర పోటీల్లో పలువురు ప్రతిభ చాటి విజయం సాధించారు. **- న్యూస్‌టుడే, పిట్టలవానిపాలెం**

అనఘాష్టమి వ్రతం

పర్చూరు, న్యూస్‌టుడే: పర్చూరు శ్రీకల్యాణ వేంకటేశ్వర స్వామి సమేత అష్టలక్ష్మి ఆలయంలో శుక్రవారం అనఘాష్టమి వ్రతాన్ని కనుల పండువగా నిర్వహించారు. వందలాది మంది మహిళలు పాల్గొన్నారు. అనంతరం వేంకటేశ్వరస్వామి కల్యాణం నిర్వహించారు. నిర్వాహకులు భక్తులకు అన్నప్రసాదం అందజేశారు.

మంచు హారం.. ప్రకృతి సోయగం

ప్రస్తుతం కురుస్తున్న మంచుకు ప్రకృతి కొత్త సోయగం సంతరించుకుంటోంది. బాపట్ల మండలం ఆదర్శనగర్ సమీపంలోని అటవీ తోటల్లో సాలీడు గూడుపై మంచి బిందువులు పడి ముత్యాల హారంలా మెరిసిపోతోంది. అటుగా వెళ్లిన వారు ఆసక్తిగా తిలకిస్తున్నారు.
- న్యూస్‌టుడే, బాపట్ల

నైపుణ్యాలు ఉంటేనే కొలువు

సర్టిఫికేషన్ కోర్సులతో మేలు అంటున్న నిపుణులు

న్యూస్‌టుడే, బాపట్ల

ఉద్యోగ అవకాశాలపరంగా ఇంజినీరింగ్ విద్యార్థులు కఠిన పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు. బీటెక్‌లో తొమ్మిదికి పైగా జీపీఏ ఉన్నా కొలువుల నియామక పరీక్షలకు సాఫ్ట్‌వేర్ కంపెనీలు పిలవడం లేదు. సర్టిఫికేషన్ కోర్సులు చేసిన వారినే ప్రాంగణ నియామకాలకు పరిగణనలోకి తీసుకుంటున్నాయి. పరిస్థితులకు అనుగుణంగా ఇంజినీరింగ్ మూడో సంవత్సరం నుంచే విద్యార్థులు ఉద్యోగాలనిచ్చే కోర్సులు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఉమ్మడి గుంటూరు జిల్లాలో 50 ఇంజినీరింగ్ కళాశాలలు ఉన్నాయి. బీటెక్ పూర్తి చేసి ఏటా 12 వేల మందికి పైగా బయటకు వస్తున్నారు. అన్ని కంపెనీలు ఏఐకి ప్రాధాన్యమిస్తూ సాధారణ ప్రోగ్రామింగ్, కోడింగ్ కొలువుల్లో కోతలు విధిస్తున్నాయి. గతంలో ఇంజినీరింగ్‌లో విద్యార్థులు సాధించిన జీపీఏ ఆధారంగా ప్రాంగణ నియామకాల్లో ఆన్‌లైన్ పరీక్ష రాయడానికి అవకాశం ఇచ్చేవారు. ప్రముఖ కళాశాలల్లో 200 నుంచి 300కు పైగా విద్యార్థులకు సాఫ్ట్‌వేర్ కొలువులు దక్కేవి. ఇంజినీరింగ్ సబ్జెక్టులపై కొంత పట్టు ఉండి భావవ్యక్తీకరణ నైపుణ్యం ఉంటే ఉద్యోగం లభించేది. ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి.

గతేడాది ఉద్యోగాలకు ఎంపిక చేసిన ఇంజినీరింగ్ పట్టభద్రులను పూర్తిస్థాయిలో ఇంకా కొలువుల్లో నియమించలేదు. వేల మంది కంపెనీల నుంచి కబురు వస్తుందని ఎదురు చూస్తున్నారు. నిరుడు డిసెంబరు నాటికే 2 వేల మందికి పైగా విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఈ ఏడాది డిసెంబరు వచ్చినా నియామకాల సంఖ్య 800లోపే ఉంది.

నియామకాల్లో కోత

ఈ ఏడాది సాఫ్ట్‌వేర్ కంపెనీలు నియామకాల్లో బాగా కోత విధించాయి. ఎంత పెద్ద కళాశాల నుంచి అయినా వందలోపే ఉద్యోగాలకు అవకాశం ఇస్తున్నాయి. పెగా సంస్థ వద్ద సిస్టమ్ ఆర్కిటెక్ట్, సీనియర్ సిస్టమ్ ఆర్కిటెక్ట్, సర్వీస్ నౌ సంస్థ వద్ద సర్టిఫైడ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, సర్టిఫైడ్ అప్లికేషన్ డెవలపర్ కోర్సులు చేసిన విద్యార్థులనే జిల్లాలో ఇంజినీరింగ్ కళాశాలల నుంచి ఉద్యోగ నియామక పరీక్షలకు ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలు పిలుస్తున్నాయి. వీరికే ఆన్‌లైన్, మౌఖిక పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ సర్టిఫికేషన్ కోర్సులు చేయకుండా బీటెక్‌లో 9.8 జీపీఏ సాధించినా విద్యార్థులను కొలువుల అర్హత పరీక్షలకు పరిగణనలోకి తీసుకోవడంలేదు.

మోర్గాన్ స్టాన్లీ సంస్థ విద్యార్థులకు హ్యాకథాన్‌లు నిర్వహించి ప్రతిభ చూపిన వారిని ఇంటర్న్‌షిప్‌నకు ఎంపిక చేసి నెలకు రూ.70 వేల నుంచి రూ.లక్ష వరకు చెల్లిస్తోంది. అది పూర్తి చేసిన అనంతరం పెద్ద సంస్థల్లో ఆకర్షణీయమైన వేతనంతో ఉద్యోగాలు వస్తున్నాయి. బీటెక్‌లో సాధించే మార్కులు మాత్రమే సరిపోవని.. అదనపు నైపుణ్యాలు ఉన్నవారినే ఆన్‌లైన్, మౌఖిక పరీక్షలకు కంపెనీలు ఆహ్వానిస్తున్నాయని బాపట్ల ఇంజినీరింగ్ కళాశాల సీఎస్ఈ విభాగ ఆచార్యులు షేక్ నజీర్ తెలిపారు. ఇంజినీరింగ్ విద్యార్థులు మూడో ఏడాది నుంచే సర్టిఫికేషన్ కోర్సులు చేయాలని సూచిస్తున్నారు.

నేడు నవోదయ ప్రవేశ పరీక్ష

చిలకలూరిపేట గ్రామీణ: ఉమ్మడి గుంటూరు జిల్లాలోని 23 కేంద్రాల్లో శనివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు జవహర్ నవోదయ విద్యాలయ ఆరో తరగతి ప్రవేశ పరీక్ష (2026-27 విద్యా సంవత్సరం) నిర్వహిస్తున్నట్లు చిలకలూరిపేట విద్యాలయ ప్రిన్సిపల్ నల్లూరి నరసింహారావు తెలిపారు. చిలకలూరిపేట, నరసరావుపేట, గుంటూరు, బాపట్ల, మంగళగిరి, మాచర్ల, పిడుగురాళ్ల, రేపల్లె, అమృతలూరు, సత్తెనపల్లి, తెనాలి, వినుకొండ కేంద్రాల్లో 5,420 మంది విద్యార్థులు ప్రవేశ పరీక్ష రాస్తారన్నారు. విద్యార్థులు అడ్మిట్ కార్డుతో పాటు ఆధార్ కార్డు తీసుకొని రావాలని సూచించారు.

71 గంజాయి చాక్లెట్లు స్వాధీనం

చీరాల అర్బన్: పూరి నుంచి తిరుపతి వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలులో జీఆర్పీ, ఆర్పీఎఫ్, ఈగల్, లోకల్ పోలీసులు సంయుక్తంగా శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. ఒకరి వద్ద అనుమానాస్పదంగా ఉన్న బ్యాగును తనిఖీ చేయగా అందులో 71 గంజాయి చాక్లెట్లు ఉన్నాయి. వాటిని స్వాధీనం తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్‌బీ-2 సీఐ రాంబాబు తెలిపారు.

వెల్లివిరుస్తున్న మత సామరస్యం



వినుకొండ పట్టణంలోని కొండ మెట్ల వద్ద ఒకే ప్రాంగణంలోని గుడి, మసీదు మత సామరస్యానికి ప్రతీకలుగా నిలుస్తున్నాయి. 15వ శతాబ్దంలో నిర్మించిన 16 స్తంభాల మండపంతో కూడిన లక్ష్మీనరసింహస్వామి ఆలయ గర్భ గృహ ప్రవేశ ద్వారం కాకతీయ శైలిలో ఉంటుంది. ఆలయాన్ని నల్లబసాల్ట్ రాయితో నిర్మించారని పురావస్తు శాఖ ఏడీ నరసింహనాయుడు తెలిపారు. ఆలయం పక్కన మసీదును కులీ కుతుబ్ షాహీ పాలనలో నిర్మించారని చెబుతారు. ఈ రెండు కట్టడాల్ని పురావస్తు శాఖ తమ ఆధీనంలోకి తీసుకుని రక్షణ నిమిత్తం చుట్టూ ప్రహరీ నిర్మించింది. గుడి, మసీదు రెండింట్లో గత కొన్నేళ్లుగా హిందువులు, ముస్లింలు పూజలు, ప్రార్థనలు చేస్తూ మత సామరస్యాన్ని కాపాడుతున్నారు. **– న్యూస్‌టుడే, వినుకొండ**

సాగర్ నీటిమట్టం 574.80 అడుగులు

విజయపురిసౌత్, న్యూస్‌టుడే: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం శుక్రవారం సాయంత్రం 7 గంటలకు 574.80 అడుగులకు చేరింది. సాగర్ కుడి కాలువకు 10,000, ఎడమ కాలువకు 8,367, ఎస్ఎల్‌బీసీ ప్రాజెక్టుకు 1800, లోలెవల్ కెనాల్‌కు 300 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి సాగర్ జలాశయానికి 20,467 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది.

ప్రకాశం జిల్లాలోకి గ్రానైట్ క్వారీలు!

అద్దంకి దూరమైతే ఆదాయానికి గండి

న్యూస్‌టుడే, బాపట్ల

బల్లికురవ మండలంలో గ్రానైట్ క్వారీ

అద్దంకి అసెంబ్లీ నియోజకవర్గం బాపట్ల జిల్లా నుంచి విడిపోయి ప్రకాశంలో కలవనుంది. ఈ మేరకు ప్రభుత్వం డ్రాఫ్ట్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రజలు, సంస్థలు, సంఘాలకు అభ్యంతరాలు ఉంటే తెలియజేయాల్సిందిగా కోరింది. నెలాఖరుకు ప్రక్రియ పూర్తవుతుంది. తర్వాత అద్దంకి నియోజక వర్గం అధికారికంగా ప్రకాశం జిల్లాలో విలీనమవుతుంది. తద్వారా గ్రానైట్ పరిశ్రమ నుంచి ఏటా జిల్లాకు వస్తున్న రూ.130 కోట్ల ఆదాయానికి గండి పడనుంది.

వేమూరు, రేపల్లె, బాపట్ల, చీరాల, అద్దంకి, పర్చూరు నియోజకవర్గాలతో 2022 ఏప్రిల్ 4న బాపట్ల జిల్లా ఏర్పడింది. ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి అద్దంకి బాపట్ల జిల్లాలో కలిసినా అక్కడి మెజార్టీ ప్రజలు సంతృప్తిగా లేరు. జిల్లా కేంద్రం 70 కి.మీ. దూరంలో ఉందని, రవాణా అనుసంధాం లేదని అసంతృప్తి వెలిబుచ్చారు. 40 కి.మీ. దూరంలోని ఒంగోలు తమకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందని గళం వినిపించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు అద్దంకిని తిరిగి ప్రకాశంలో కలుపుతూ మంత్రివర్గ ఉప సంఘం చేసిన ప్రతిపాదనను ప్రభుత్వం ఆమోదించింది.

● అద్దంకి నియోజకవర్గంలోని బల్లికురవ, సంతమాగులూరు మండలాల్లో పదుల సంఖ్యలో గ్రానైట్ క్వారీలున్నాయి. లైసెన్స్ ఫీజులు, రాయల్టీ రూపేణా జిల్లాకు భారీగా ఆదాయం వస్తోంది. జిల్లా మైనింగ్ నిధి కింద ఏటా రూ.కోట్లు వస్తున్నాయి. ఈ నిధులతో కలెక్టర్ జిల్లాలో అత్యవసర, అభివృద్ధి పనులు చేపట్టడానికి అనుమతులు ఇస్తున్నారు. తద్వారా జిల్లా ప్రగతికి దోహదపడుతోంది. ప్రస్తుతం అద్దంకి వెళ్లిపోతుండటంతో కొత్త ఏడాది నుంచి జిల్లా గ్రానైట్ ఆదాయాన్ని కోల్పోనుంది.

● మార్టూరులో గ్రానైట్ కటింగ్ ఫ్యాక్టరీలు మాత్రమే ఉన్నాయి. వీటిద్వారా మహా అయితే ఏడాదికి రూ.12 నుంచి 15 కోట్ల ఆదాయం మాత్రమే వస్తుందని గనుల శాఖ వర్గాలు అంటున్నాయి. జిల్లా మైనింగ్ నిధి 90 శాతం మేర తగ్గిపోనుంది. కలెక్టర్ స్థాయిలో ఆయన ఇచ్చే అనుమతులతో చేపట్టే పనులకు నిధుల లభ్యత తగ్గుతుంది.

రేషన్ కార్డు.. సులువుగా పొందొచ్చు

రేపల్లె అర్బన్, న్యూస్‌టుడే

ఒకప్పుడు రేషన్ కార్డు కావాలన్నా, పిల్లల పేర్లు కార్డులో నమోదు చేయించాలన్నా అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సి వచ్చేది. ఈ ఇబ్బందులకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. కార్డు కోసం ఎప్పుడైనా దరఖాస్తు చేసుకునేలా కొత్త వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. సచివాలయ డిజిటల్ సహాయకులకు ఆ బాధ్యతలు అప్పగించారు. జులై నుంచి డిసెంబరు వరకు దరఖాస్తు చేసుకున్న వారికి జనవరి నెలలో కొత్త కార్డులు అందజేస్తారు.

పిల్లల పేర్లు కలపాలంటే.. పిల్లల ఆధార్, జనన ధ్రువపత్రాలు, తల్లిదండ్రుల రేషన్ కార్డు వివరాలు నమోదు చేసి వీఆర్వో, తహసీల్దారు పరిశీలనకు పంపిస్తారు. వారినుంచి అనుమతి రాగానే కార్డులో పేర్లు చేరుస్తారు. పూర్తి వివరాలకు సచివాలయాల్లో సంప్రదించాలని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి జమీర్‌బాషా తెలిపారు. కార్డులో చిరునామా మార్పు చేసుకునే అవకాశం కూడా ఉందన్నారు.

వివాహమైతే ఇలా.. పెళ్లయిన దంపతులు రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవాలంటే గతంలో పెద్ద ప్రక్రియ ఉండేది. ముందుగా మహిళను తల్లిదండ్రుల కార్డులో తొలగించి తదుపరి ప్రక్రియ చేపట్టేవారు. ఈ వ్యవధిలో నూతన దంపతులు లబ్ధి కోల్పోయేవారు. ఇకపై అటువంటి ఇబ్బందులు ఉండవు. భార్యాభర్తల ఇద్దరి ఆధార్, భర్త పాత రేషన్ కార్డు, వివాహ ధ్రువపత్రం తీసుకుని సచివాలయానికి వెళ్తే ప్రభుత్వ వెబ్‌సైట్‌లో మ్యారేజీ స్ప్లిట్ ఆప్షన్లో నమోదు చేస్తారు. వారికో నంబరు కేటాయించి దాని ఆధారంగా ఈకేవైసీ చేస్తారు. తర్వాత వీఆర్వో, తహసీల్దారు పరిశీలనకు పంపుతారు. అక్కడి నుంచి అనుమతి పొందగానే కార్డు మంజూరు చేస్తారు.

రొయ్యల సాగుకు విరామం!

కుందేరులో స్వచ్ఛందంగా పూడిక తీత

పూడిక తీస్తున్న లాంగ్‌స్టిక్ పొక్లెయిన్

వేటపాలెం, న్యూస్‌టుడే: దాదాపు దశాబ్దమున్నర నుంచి కుందేరులో పూడిక తీత చేపట్టలేదు. రొయ్యల చెరువుల నుంచి వదిలే వ్యర్థ జలాలు కలుస్తున్నందున కాలుష్యం ఏర్పడింది. పూడికలు పెరగడంతో నీటి పారుదల తగ్గింది. తద్వారా కుందేరు పరిధిలో రొయ్యల సాగుకు తీవ్ర ఆటంకం ఏర్పడటంతో సాగుదారులు వరుస నష్టాలను చవిచూడాల్సి వస్తోంది. ఈ క్రమంలో ఏరులో పూడిక తీయడంతో పాటు వచ్చే ఏడాది జనవరి నుంచి ఫిబ్రవరి 15 వరకు సాగు పూర్తిగా నిలిపివేయాలని రొయ్యల రైతుల సంక్షేమ సంఘం నిర్ణయించింది. రైతులందరూ చందాలు వేసుకుని కుందేరులో పూడిక తీత పనులకు రెండు రోజుల కిందట శ్రీకారం చుట్టారు. బచ్చులవారిపాలెం వెళ్లే రోడ్డులోని బ్రిడ్జి దగ్గర నుంచి పందిళ్లపల్లి, మోటుపల్లి, అడవివీధిపాలెం వరకు దాదాపు ఏడు కిలోమీటర్ల పొడవునా పూడిక తీత పనులు చేపట్టనున్నారు. ఇది పూర్తయితే రొయ్యల సాగుకు ఎటువంటి ఢోకా ఉండదనే అభిప్రాయాన్ని రైతులతో పాటు సంక్షేమ సంఘ ప్రతినిధులు పేర్కొంటున్నారు. వేటపాలెం, చినగంజాం మండలాల పరిధిలో దాదాపు రెండు వేల ఎకరాల్లో రొయ్యల చెరువులు సాగు చేస్తుంటారు.

మాజీ సైనికుల సంక్షేమానికి కృషి: కలెక్టర్

సమావేశంలో మాట్లాడుతున్న వినోద్‌కుమార్

బాపట్ల, న్యూస్‌టుడే: మాజీ సైనికుల సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నాయని కలెక్టర్ వినోద్‌కుమార్ అన్నారు. మాజీ సైనికులు, కుటుంబ సభ్యుల పింఛను సమస్యల పరిష్కారానికి జిల్లా సైనిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణంలోని తితిదే కల్యాణ మండపంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దేశ భద్రత కోసం ప్రాణాలు పణంగా పెట్టి పనిచేసిన మాజీ సైనికులు సమాజానికి ఆదర్శప్రాయులన్నారు. ఆర్మీ ఫ్లాగ్ డే సందర్భంగా జిల్లాలో రూ.17 లక్షల విరాళాలు సేకరించి రాష్ట్రంలో ద్వితీయ స్థానంలో నిలిచామని తెలిపారు. రాష్ట్ర సైనిక సంక్షేమ బోర్డు సంచాలకుడు బ్రిగేడియర్ వెంకటరెడ్డి మాట్లాడుతూ అమరవీరుల కుటుంబాల సమస్యల పరిష్కారానికి పని చేస్తున్నట్లు తెలిపారు. అన్ని జిల్లాల్లో స్పర్శ కార్యక్రమంపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. దిల్లీ సైనిక సంక్షేమ బోర్డు ప్రతినిధి శ్రీవాత్సవ, జిల్లా అధికారి గుణశీల, అధికారులు సుబ్రహ్మణ్యం, రహీం, ఆర్డీవో గ్లోరియా, మాజీ సైనికుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తాండ్ర సాంబశివరావు పాల్గొన్నారు.

అదుపు తప్పితే ప్రమాదమే

మండల పరిధిలోని నరసాయపాలెం- చెరుకూరు ఆర్‌అండ్‌బీ మార్గంలో కొమ్మమూరు కాలువపై నిర్మించిన లాకుల వంతెన శిథిలావస్థకు చేరింది. రక్షణ గోడలు పడిపోయాయి. వేగంగా వచ్చే వాహనాలు అదుపు తప్పితే కాలువ నీటిలో పడిపోయి వాహనదారులు, ప్రయాణికుల ప్రాణాలకే ముప్పు ఏర్పడుతుంది. నూతన వంతెన నిర్మించే వరకు రక్షణ గోడలకు కనీస మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉంది. **- న్యూస్‌టుడే, బాపట్ల**

పాండురంగాపురం తీరంలోని బీచ్ రిసార్ట్

సందర్శకులు వచ్చేలా.. పర్యాటక ఆదాయం పెరిగేలా..

బీచ్ రిసార్ట్స్‌కు కేంద్రంగా బాపట్ల తీరం

న్యూస్‌టుడే, బాపట్ల: బీచ్ రిసార్ట్స్‌కు బాపట్ల తీరం కేంద్రంగా మారుతోంది. రిసార్ట్స్, మూడు, నాలుగు, ఐదు నక్షత్రాల హోటళ్ల నిర్మాణానికి ప్రైవేటు పెట్టుబడిదారులు రూ.వందల కోట్లు పెట్టుబడులు పెడుతున్నారు. తీరం వెంబడి భూములు కొని నిర్మాణాలు చేపడుతున్నారు. భారీ వ్యయంతో నిర్వహించే డెస్టినేషన్ వెడ్డింగ్‌లకు వేదికగా మారుతున్నాయి. ప్రత్యక్షంగా..పరోక్షంగా వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. ● సూర్యలంకలో ప్రైవేటు భూములు చాలా తక్కువ. ప్రభుత్వ, అటవీ భూములే ఎక్కువ. రిసార్టులు, హోటళ్ల నిర్మాణానికి రొయ్యల చెరువులు పూడ్చివేశారు. స్వదేశీ దర్శన్ 2.0 కింద కేంద్రం మంజూరు చేసిన రూ.97.52 కోట్ల నిధులతో సూర్యలంకలో పర్యాటకంగా మౌలిక వసతులు అభివృద్ధి చేస్తున్నారు. బాపట్ల మండలంలోని పాండురంగాపురం, రామచంద్రాపురం, కొత్త వాడరేవు, కృపానగర్, అడవిపల్లెపాలెం తీరానికి సమీపంలో ప్రైవేటు భూములు ఉన్నాయి. పర్యాటక రంగంలో పెట్టుబడులు పెడుతున్న వ్యాపారులు తీరం వెంబడి వందల ఎకరాలు కొనుగోలు చేశారు.

● ఇటీవలే రూ.150 కోట్లతో నిర్మించిన నాలుగు నక్షత్రాల హోటల్‌ను సీఎం చంద్రబాబు వర్చువల్‌గా ప్రారంభించారు. ఆ ప్రాంతంలో ఇప్పటికే మూడు, నాలుగు రిసార్టులు ఉన్నాయి. మరో రెండు నిర్మాణ దశలో ఉండగా త్వరలో పూర్తి కానున్నాయి. ప్రస్తుతం ఓ రిసార్టు, నాలుగు నక్షత్రాల హోటల్‌ను నిర్మించిన యాగంటి ఎస్టేట్స్ సంస్థ రూ.61.32 కోట్లతో ర్యాడిసన్ రిసార్ట్స్ నిర్మాణానికి ముందుకు వచ్చింది. ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర మంత్రివర్గం తాజాగా పచ్చజెండా ఊపింది. రెండేళ్లలోగా దీని నిర్మాణం పూర్తి చేసి ప్రారంభించనున్నారు. పర్యాటక రంగానికి ప్రభుత్వం పరిశ్రమ హోదా కల్పించి రాయితీలు ఇచ్చి ప్రోత్సహిస్తుండటంతో రూ.వందలకోట్ల పెట్టుబడులు జిల్లాకు వస్తున్నాయి. బాపట్ల బీచ్ పర్యాటకానికి హబ్‌గా మారుతోంది. చీరాల, వేటపాలెం మండలాల్లోని తీర ప్రాంతంలోనూ కొత్త రిసార్ట్స్ వస్తున్నాయి.

పసుపు... ఎగుడుదిగుడులే!

న్యూస్‌టుడే, దుగ్గిరాల

పసుపు వ్యాపారానికి ప్రధాన కేంద్రం దుగ్గిరాల యార్డు. ఇక్కడ ఏటా సగటున 80 వేల నుంచి 90 వేల బస్తాల లావాదేవీలు నమోదవుతున్నాయి. ఇంతవరకు గరిష్ఠస్థాయిలో నమోదైన టర్నోవరు 2024-25 ఆర్థిక సంవత్సరంలో 77.09 కోట్లు. 2010లో 2023-24 ఆర్థిక సంవత్సరంలో గరిష్ఠస్థాయిలో బస్తాలొచ్చినా.. ధర లేక టర్నోవర్ కనిష్ఠ స్థాయిలో నమోదైంది. యార్డు చరిత్రలో క్వింటాకు అధిక ధర పలికిన సంవత్సరం 2010. అప్పటివరకు నాలుగైదు వేలల్లో ఉన్న ధర ఏకంగా రూ.15 వేలు దాటింది. మళ్లీ పడిపోయినా.. గత మూడేళ్లుగా కాస్త పెరుగుదల నమోదవుతోంది. ప్రస్తుతం క్వింటా గరిష్ఠంగా రూ.12,500 వరకు ఉంది. గత కొన్నేళ్లలో నమోదైన లావాదేవీల వివరాలు..

సంవత్సరం	బస్తాలు	రూ.కోట్లలో
2019-20	1,46,965	54.93
2020-21	21,130	6.60
2021-22	78,762	32.95
2022-23	1,09,985	42.28
2023-24	1,40,723	7.47
2024-25	91,616	77.09
2025-26 (ఇప్పటివరకు)	80,040	57.78

పక్షులు వాలకుండా ప్లాస్టిక్ కవర్లు

పక్షుల నుంచి చేపలను రక్షించుకునేందుకు సాగుదారులు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. ఎక్కువ మంది సన్న వల్లని చెరువుపై కడతారు. అయితే కొరిశపాడు మండలం అనమనమూరులో ఒకరు వినూత్నంగా ఆలోచించారు. చిన్న చేప పిల్లల్ని పెంచే చెరువుపై ప్లాస్టిక్ కవర్లు కట్టారు. తీగ సాయంతో వీటిని ఏర్పాటు చేశారు. తక్కువ ఖర్చుతో ఇవి కొంగలు, ఇతర పక్షుల నుంచి రక్షణగా ఉంటున్నాయని సాగుదారు తెలిపారు.
- న్యూస్‌టుడే, మేదరమెట్ల

107 ఏళ్ల రాజసం

కోడిగుడ్డు మేడంటే... తెనాలి ప్రాంతంలో తెలియనివారుండరు. 107 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ భవనం రాజసానికి ఠీవిగా నిలుస్తోంది. తెనాలి మండలం నందివెలుగు గ్రామంలో 1918లో పారేపల్లి పెదరావమ్మ తన తమ్ముడు పచ్చిపులుసు రాంపుల్లయ్య పేరిట నిర్మించారు. రాజమహల్‌లా ఉండాలన్న ఆలోచనతో మద్రాస్ నుంచి కార్మికులు, నిపుణులను రప్పించారని, సున్నం, కోడిగుడ్డు సొన, సహజ రంగులను ఇక్కడే గానుగ ఆడించి దానినే సిమెంటుగా వినియోగించారని బంధువు, విశ్రాంత ఉపాధ్యాయుడు పారేపల్లి భార్గవరామదుర్గాప్రసాద్ వివరించారు. రెండు అంతస్తుల ఈ భవనంలో 12 గదులున్నాయి. ప్రధాన నిర్మాణం చెక్కుచెదరకుండా ఉంది. టేకుతో చేసిన దర్వాజాలు, దేవతామూర్తులు, ప్రకృతి చిత్రాల కళ ఇప్పటికీ అబ్బురపరుస్తున్నాయి. ఆ రోజుల్లో గ్రామంలోనే తొలి మేడగా పేరొందింది. కాలక్రమేణా ఈ ప్రాంతం మేడ సెంటర్‌గా మారింది. గ్రామంలో ఇప్పుడిదే ప్రధాన కూడలి. **- న్యూస్‌టుడే, తెనాలి టౌన్**

అభ్యసన సామర్థ్యం.. క్లికర్‌తో బహిర్గతం

పిల్లలకు పాఠం అర్థమైందో లేదో తెలుసుకునే పరిజ్ఞానం

సత్తెనపల్లి, న్యూస్‌టుడే

పాఠం అర్థమైందా? లేదా? అని ఆరా తీస్తున్న ఉపాధ్యాయినులు

తరగతి గదిలో ఉపాధ్యాయుడు బోధించిన పాఠం విద్యార్థులకు అర్థమైతే పబ్లిక్ పరీక్షల్లో అనుత్తీర్ణులే ఉండరు. ఇప్పటివరకు మన విద్యావిధానం బోధన.. అభ్యసన.. పరీక్షల్లో ఫలితాలపైనే ఆధారపడి ఉంది. పరీక్షల వరకు వేచిచూడకుండా డిజిటల్ తెరపై గురువు పాఠం చెప్పిన వెంటనే అర్థమైందా? లేదా? అని తెలుసుకోవడం ద్వారా పిల్లల అభ్యసన సామర్థ్యాల్ని బహిర్గతం చేసే నూతన విధానం 'క్లికర్' తాజాగా అమల్లోకి వచ్చింది.

ఎంతో ప్రత్యేకం.. ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్, ఎంఐటీ విశ్వవిద్యాలయాలు, సింగపూర్, ఫిన్లాండ్ వంటి దేశాల్లో క్లికర్ ఆధారిత ఇంటరాక్టివ్ క్లాస్‌రూమ్ రెస్పాన్స్ విధానం అమలవుతోంది. రాష్ట్రంలో సమగ్రశిక్షా ఆధ్వర్యంలో కొన్ని బడుల్లో అమల్లోకి తెచ్చారు. పాఠం చెప్పి, దానిపై వీడియో చూపించి పిల్లల్ని ప్రశ్నలు అడుగుతారు. ప్రతి విద్యార్థి తమ చేతిలో ఉన్న క్లికర్ పరికరంతో సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ● సోమవారం నుంచి శనివారం వరకు జరిగే తరగతుల క్లికర్ డేటాను విశ్లేషిస్తారు. విద్యార్థులు తరచూ ఏ అంశంలో ఇబ్బంది పడుతున్నారో గుర్తిస్తారు. వెనుకబడిన వారికి హోమ్‌వర్క్ ఇస్తారు. లీప్ యాప్ ద్వారా దానికి సంబంధించిన నోటిఫికేషన్‌ను తల్లిదండ్రులకు పంపిస్తారు. వారి సహకారం కూడా తీసుకుని విద్యార్థుల అభ్యసన సామర్థ్యాన్ని మెరుగుపరుస్తారు.

జిల్లాలో రెండుచోట్ల అమలు

రాష్ట్రవ్యాప్తంగా ఒక్కో జిల్లాకు రెండు పాఠశాలల చొప్పున 52 పాఠశాలలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. ఆయా బడుల్లో 9వ తరగతి విద్యార్థులకు క్లికర్ సాంకేతిక పరికరాలను అందించారు. జిల్లాలోని సత్తెనపల్లి జడ్పీ బాలికల ఉన్నత, చిలకలూరిపేట శారదా ఉన్నత పాఠశాలల్లో క్లికర్ విధానం అమలు చేస్తున్నారు. ఒక్కో బడిలో 60 మంది విద్యార్థులకు క్లికర్లు అందించారు. క్లికర్ విధానంలో పిల్లల అభ్యసన సామర్థ్యాలకు అనుగుణంగా గుణాత్మక బోధన అందించేందుకు అవకాశం ఉంటుందని సమగ్ర శిక్షా ఏఎంవో పూర్ణ 'న్యూస్‌టుడే'కు తెలిపారు.

నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి: ఎస్పీ



సిబ్బందికి సూచనలిస్తున్న ఉమామహేశ్వర్

చందోలు (పిట్టలవానిపాలెం), న్యూస్‌టుడే: నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటుపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఎస్పీ ఉమామహేశ్వర్ అన్నారు. చందోలు పోలీస్‌స్టేషన్‌ను శుక్రవారం రాత్రి ఆయన తనిఖీ చేశారు. వ్యాపార, వాణిజ్య ప్రాంతాల్లో తప్పనిసరిగా కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. మాదకద్రవ్యాలతో కలిగే నష్టాల గురించి విద్యార్థులు వివరించాలని సిబ్బందికి సూచించారు.

ICAR - CENTRAL INSTITUTE FOR RESEARCH ON COTTON TECHNOLOGY
(Indian Council of Agricultural Research)
Adenwala Road, Matunga, Mumbai 400 019.
వాక్-ఇన్-ఇంటర్వ్యూ
ఐకార్ - సిర్కాట్ (ICAR-CIRCOT) (భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి - పత్తి సాంకేతిక పరిశోధనా కేంద్రం) ముంబై ప్రధాన కార్యాలయం మరియు దాని ప్రాంతీయ కేంద్రాల్లో యంగ్ ప్రొఫెషనల్స్-I (YP-I) కోసం మొత్తం ఎనిమిది (8) కాంట్రాక్టు పదవుల భర్తీకి వాక్-ఇన్-ఇంటర్వ్యూ, (హైబ్రిడ్ మోడ్) 30/12/2025 తేదీన ఉదయం 11:00 గంటల నుండి ఐకార్-సిర్కాట్ (ICAR-CIRCOT), ముంబైలో నిర్వహించబడుతుంది.
అర్హత, వేతనం, వయోపరిమితి, ఇంటర్వ్యూ తేదీ & సమయం మొదలైన పూర్తి వివరాల కోసం అభ్యర్థులు ఐకార్-సిర్కాట్ (ICAR-CIRCOT) వెబ్‌సైట్‌ను సందర్శించవలసిందిగా కోరబడుతున్నారు: https://circot.icar.gov.in
Sd/- Senior Administrative Officer

(c) eenadu

ధర పలికి.. రైతులను ఆదుకుని..

కర్షకులకు ఊరటనిచ్చిన కూరగాయల సాగు

న్యూస్‌టుడే, భట్టిప్రోలు, కొల్లూరు

కృష్ణానది పరీవాహక లంక గ్రామాల్లో వరదలతో వాణిజ్య పంటలు నష్టపోయిన రైతులను కూరగాయ పంటలు ఆదుకుంటున్నాయి. వరదల అనంతరం కూరగాయల పంటలు సాగు చేసిన వారు లాభాలు పొందుతున్నారు. వీరికి కార్తిక మాసంలో మంచి ధర లభించింది. భట్టిప్రోలు, కొల్లూరు మండలాల పరిధిలో తక్కువ విస్తీర్ణంలోనే కూరగాయల పంటలు సాగైనా ధర ఉండటం కర్షకులకు కలిసొస్తోంది. దొండకు రూ.30 నుంచి 40, వంకాయకు రూ.70 నుంచి 80, క్యాలీఫ్లవర్‌కు ఒక్కోటి రూ.20 వరకు విక్రయిస్తున్నారు. లంక గ్రామాల్లో పండించే కూరగాయలు భట్టిప్రోలు, తెనాలి, రేపల్లె, పొన్నూరు మార్కెట్లకు తరలిస్తున్నారు. ఈ ప్రాంత రైతులకు కొన్నేళ్లుగా ఖరీఫ్‌లో పంటలు చేతికొచ్చే సమయానికి వరదలు రావడంతో నష్టపోయారు. ఈ క్రమంలో ఈ ఏడాది ఆశించిన మేరకు ధర ఉండటంతో పలువురు రైతులు కూరగాయలు సాగు చేశారు. అంతరపంటలతోనూ అదనపు ఆదాయం పొందుతున్నారు. కొందరు మిర్చి, క్యాబేజీ తోటల్లో వంగను అంతరసాగుగా వేశారు. ఒకదానికైనా మంచి ధర ఉంటుందన్న నమ్మకంతో సాగు చేపట్టినట్లు చెబుతున్నారు. ఒకప్పుడు లంక గ్రామాలంటే కూరగాయల పంటలకు ప్రసిద్ధి. వరదలకు తోడు కూరగాయలకు గిట్టుబాటు ధర లేకపోవడం, కూలీల ఖర్చు అధికంగా ఉండటంతో సాగు విస్తీర్ణం తగ్గుతూ వచ్చింది. గతంలో కొల్లూరు, భట్టిప్రోలు మండలాల పరిధిలో 1500 ఎకరాల్లో కూరగాయల పంటలు సాగయ్యేవి. ప్రస్తుతం ఉద్యానశాఖ అధికారుల లెక్కల ప్రకారం సుమారు 400 ఎకరాల్లో ఈ పంటలు సాగు చేశారు.

క్యాబేజీలో అంతరపంటగా వంగ మొక్కలు

సాగులో ఉన్న పంటలు (ఎకరాల్లో)

దొండకాయ	200
టమాట	80
వంకాయ	42
బెండ	15
చిక్కుడు	45
పచ్చిమిర్చి	20

కూరగాయల పంటలకు ఈ ఏడాదే లాభం వచ్చింది

ఏళ్లుగా కూరగాయ పంటలు సాగు చేస్తున్నా. ఈ ఏడాదే కలిసి వచ్చింది. ప్రస్తుతం దొండ, వంకాయ, క్యాలీఫ్లవర్ సాగు చేశా. కార్తికమాసంలో మంచి ధర ఉండటంతో రూ.70 నుంచి 80 వేలు వరకు ఆదాయం వచ్చింది. వాణిజ్య పంటలు వరదకు పోయినా కూరగాయల పంటలు ఆదుకున్నాయి.

- ముత్తిరెడ్డి సుధాకర్, రైతు, కిష్కిందపాలెం

ఉపాధి అవకాశాలతోనే ఆర్థికాభివృద్ధి

మాట్లాడుతున్న ఎమ్మెల్యే కొండయ్య

చీరాల, న్యూస్‌టుడే: యువతకు ఉపాధి అవకాశాలు కల్పించినప్పుడే రాష్ట్రం ఆర్థికంగా వృద్ధి సాధిస్తుందని ఎమ్మెల్యే ఎం.ఎం.కొండయ్య అన్నారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి కార్పొరేషన్, ఎమ్మెల్యే ఆధ్వర్యంలో శుక్రవారం చీరాలలో జాబ్‌మేళా నిర్వహించారు. దీనికి 17 బహుళజాతి కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించడమే తన లక్ష్యమన్నారు. అనంతరం అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. మొత్తం 700 మంది హాజరవగా 200 మంది ఎంపికయ్యారని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారిణి మాధవి, జిల్లా ఉపాధి కల్పన అధికారి శ్రీనివాస్ తెలిపారు. మున్సిపల్ ఛైర్మన్ ఎం.సాంబశివరావు, ఏఎంసీ ఛైర్మన్ కె.జనార్దన్, కమిషనర్ రషీద్, కూటమి నాయకులు పాల్గొన్నారు.

ఉద్యాన పంటలు లాభదాయకం

తంగేడుమల్లి (సంతమాగులూరు): వ్యవసాయ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని ముందస్తు జాగ్రత్తలు పాటిస్తే ఉద్యాన పంటలు రైతులకు లాభదాయకంగా ఉంటాయని బాపట్ల జిల్లా ఉద్యాన పరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కె.ఉమామహేశ్వరరావు తెలిపారు. ఆయనతోపాటు జిల్లా ఉద్యాన అధికారి జెన్నెమ్మ తంగేడుమల్లిలో అరటి, మిరప తోటలను పరిశీలించారు. తీసుకోవాల్సిన సస్యరక్షణ చర్యలపై రైతులకు సూచనలిచ్చారు. అనంతరం అరటి రైతు క్షేత్ర తరగతుల్లో వారు పాల్గొన్నారు. ఉద్యాన అధికారి హనుమంతునాయక్, సర్పంచి రంగనాథబాబు, రైతులు పాల్గొన్నారు.

అంగన్‌వాడీల వేతనాలు పెంచాలని డిమాండ్

బాపట్ల: అంగన్‌వాడీ కార్యకర్తల వేతనాలు పెంచాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధనలక్ష్మి డిమాండ్ చేశారు. వేతనాలు పెంచాలని కోరుతూ కలెక్టరేట్ వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్‌వాడీ కార్యకర్తలు శుక్రవారం ధర్నా చేశారు. ఆమె మాట్లాడుతూ కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలన్నారు. అన్ని యాప్‌లు కలిపి ఒకటే యాప్ ఉంచాలని, కేంద్రాల నిర్వహణకు 5జీ ఫోన్లు ఇవ్వాలని, నూనె, కందిపప్పు నాణ్యత పెంచాలని, ఉచితంగా గ్యాస్ సరఫరా చేయాలని కోరారు. కలెక్టర్ వినోద్‌కుమార్, ఐసీడీఎస్ పీడీ రాధా మాధవిని కలిసి వినతిపత్రాలు అందజేశారు. నేతలు ఝాన్సీ, రేఖా ఎలిజబెత్, మజుందార్, శామ్యూల్, సింగరకొండ, తదితరులున్నారు.

91.9FM Vijayawada
ఈఎఫ్‌ఎమ్ కార్యక్రమాలు
శనివారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ. 5 - ఉ. 7
ఈ-మార్నింగ్స్	ఉ. 7 - ఉ. 11
నువ్వా నేనా	ఉ. 11 - మ. 2
సత్యభామ	మ. 2 - సా. 5
కాలేజి స్టైల్	సా. 5 - రా. 9
ఈఎఫ్ఎం సరాగాలు	రా. 9 - రా. 11
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా. 11 - తె. 5

/Eenadufm
For Advertising on Eenadu FM Contact
80080 03297

దంతాలు లేవా?
అన్ని రకాల ఆహార పదార్థాలు తినలేకపోతున్నారా?
ఇంప్లాంట్స్‌తో దృఢమైన పళ్ళు మీ సొంతం చేసుకోండి
డా. మానసారెడ్డి గారు
ఉచిత దంత చికిత్సలు
EHS (ఎంప్లాయీస్ హెల్త్ కార్డు), CGHS & ఆరోగ్య భద్రత ద్వారా
EMI సౌకర్యం కలదు
Dr. Kiran's SMILE GROUP of Dental Hospitals Pvt. Ltd.
Andhra Pradesh | Telangana | Karnataka | Kuwait
అయ్యప్పస్వామి గుడి ఎదురుగా, బృందావన్ గార్డెన్స్, గుంటూరు
కాల్: 95502 31862

ఉత్సాహంగా అథ్లెటిక్స్ పోటీలు

800 మీటర్ల పరుగు పందెంలో క్రీడాకారులు

ఖాజీపాలెం (పిట్టలవానిపాలెం): ఖాజీపాలెం కేవీకే కేవీకే ఎంకేఆర్ డిగ్రీ కళాశాల మైదానంలో నాగార్జున వర్సిటీ 48వ అంతర్ కళాశాలల అథ్లెటిక్స్ పోటీలు రెండోరోజు ఉత్సాహంగా సాగాయి. క్రీడాకారులు పోల్‌వాల్ట్, హైజంప్, లాంగ్‌జంప్, పరుగు పందాల్లో ప్రతిభ కనబర్చారు. ట్రిపుల్ జంప్‌లో ఏఎన్‌యూ వ్యాయామ కళాశాలకు చెందిన అప్పలరాజు ప్రథమ స్థానం సాధించగా, నగరం ఎస్‌వీఆర్‌ఎం కళాశాలకు చెందిన మణికంఠరెడ్డి, ఖాజీపాలెం డిగ్రీ కళాశాలకు చెందిన మణికంఠ శ్రీనురెడ్డి ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించారు. విజేతలకు ఏఎన్‌యూ వైస్‌ప్రిన్సిపల్ జాన్సన్, వివిధ కళాశాలల పీడీలు బహుమతులు అందజేశారు. కళాశాల పాలకవర్గ అధ్యక్షుడు నరసరాజు, ఉపాధ్యక్షుడు శివాజీరాజు, జాయింట్ సెక్రటరీ కృష్ణంరాజు, ప్రిన్సిపల్ డాక్టర్ శివప్రసాద్, పీడీ రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.

గ్రానైట్ లారీల పట్టివేత

దాచేపల్లి: దాచేపల్లి మండలంలోని చెక్‌పోస్టు వద్ద అక్రమంగా తరలిస్తున్న ఎనిమిది గ్రానైట్ లారీలను పోలీసులు పట్టుకున్నారు. గురువారం అర్ధరాత్రి వాహన తనిఖీలు చేపట్టగా ప్రకాశం జిల్లా చీమకుర్తి, బాపట్ల జిల్లా మార్టూరు ప్రాంతాల నుంచి ఎటువంటి బిల్లులు లేకుండా ఆంధ్ర-తెలంగాణ రాష్ట్ర సరిహద్దు దాటేందుకు ప్రయత్నించిన గ్రానైట్ లారీలను గుర్తించారు. అనుమతులు, రవాణా బిల్లులు లేకుండా తరలిస్తున్న లారీలను సీఐ భాస్కర్ ఆధ్వర్యంలో సిబ్బంది స్వాధీనం చేసుకుని మైనింగ్ శాఖకు అప్పగించారు. ఈ ఘటనపై మైనింగ్ ఏడీ ప్రకాష్ మాట్లాడుతూ అక్రమంగా తరలిస్తున్న గ్రానైట్ రాయికి జరిమానా వేస్తామన్నారు.

కెనరా బ్యాంక్ Canara Bank
ప్రాంతీయ కార్యాలయం : గుంటూరు
ఫోన్: 9492758257, 8019308696
సిరాస్తుల అమ్మకానికి ఈ-వేలం అమ్మకపు ప్రకటన
ఇ-వేలం తేది: 20-01-2026, ఉ॥ 02.00 గం.ల నుండి సా॥ 04.00 గం.ల వరకు
కెనరా బ్యాంక్, చీరాల-II బ్రాంచ్ (13660), ఫోన్: 94409 05249
1. రిజర్వుధర రూ. 17,20,000/- ధరావత్తు సొమ్ము రూ. 1,72,000/-
కెనరా బ్యాంక్, తెనాలి-2 బ్రాంచ్ (13272), ఫోన్: 94409 05143
2. రిజర్వుధర రూ. 14,50,000/- ధరావత్తు సొమ్ము రూ. 1,45,000/-
అమ్మకానికి సంబంధించిన సవివరమైన నియమ నిబంధనల కొరకు కెనరా బ్యాంక్ వెబ్‌సైట్ www.canarabank.com లో ఏర్పాటు చేసిన "ఇ-వేలం" లింక్‌ను రిఫర్ చేయండి లేదా కెనరా బ్యాంక్ సంబంధిత బ్రాంచ్ మేనేజర్ గారిని లేదా కెనరా బ్యాంక్, గుంటూరు ప్రాంతీయ కార్యాలయం, అధీకృత అధికారి గారిని బ్యాంకు పనివేళలలో సంప్రదించగలరు.
ఇ-వేలం విధానం, నియమ నిబంధనల కొరకు సర్వీసు ప్రొవైడర్‌ను సంప్రదించండి: మెస్సర్స్ పిఎస్‌బి అలయన్స్ (baanknet), వెబ్‌పోర్టల్ http://baanknet.com హెల్ప్‌డెస్క్: 8291220220, ఇ-మెయిల్: support.baanknet@psballiance.com
తేది: 12-12-2025, ప్రదేశం: గుంటూరు సం/- అధీకృత అధికారి, కెనరా బ్యాంక్

శిశు మరణాల నివారణకు కృషి

మాట్లాడుతున్న డీఎంహెచ్‌వో విజయమ్మ

బాపట్ల, న్యూస్‌టుడే: శిశు మరణాలు పూర్తిగా నివారించటానికి వైద్యాధికారులు, సిబ్బంది అంకిత భావంతో కృషి చేయాలని డీఎంహెచ్‌వో విజయమ్మ అన్నారు. జిల్లాలో శిశు మరణాలపై డీఎంహెచ్‌వో కార్యాలయంలో ఆమె శుక్రవారం సమీక్ష నిర్వహించారు. విజయమ్మ మాట్లాడుతూ గర్భిణుల వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలని, వారికి అవసరమైన అన్ని పరీక్షలు చేయించాలని చెప్పారు. హైరిస్క్ ఉన్న గర్భిణులను గుర్తించి ప్రత్యేక సేవలు అందించాలని, నవజాత శిశువు సంరక్షణపై అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో సురక్షిత కాన్పు జరిగేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. అధికారులు రత్న మన్మోహన్, సోముల నాయక్, వైద్యులు మౌనిక, లలిత రాజేశ్వరి, ప్రవీణ్, సాధిక్ తదితరులు పాల్గొన్నారు.

వేగంగా భూ సమస్యలు పరిష్కారం

బాపట్ల: జిల్లాలో భూ సమస్యలను రెవెన్యూ అధికారులు వేగంగా పరిష్కరించాలని కలెక్టర్ వినోద్‌కుమార్ అన్నారు. కలెక్టరేట్లో శుక్రవారం నిర్వహించిన జిల్లాస్థాయి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. చుక్కలు, నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించాలని నమోదైన అర్జీలపై కలెక్టర్ సమీక్షించారు. చట్టబద్ధంగా తొలగించే ప్రక్రియపై సుదీర్ఘంగా కమిటీతో చర్చించారు. చీరాల, మార్టూరు, పర్చూరు, చినగంజాం, చెరుకుపల్లి మండలాల్లో నమోదైన అర్జీలు పరిశీలించి తదుపరి పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. డీఆర్వో గంగాధర్, ఆర్డీవోలు గ్లోరియా, చంద్రశేఖర్, రామలక్ష్మి, భూరికార్డుల ఏడీ ఆల్తాఫ్ పాల్గొన్నారు.

పత్తి రైతులు పేర్లు నమోదు చేసుకోవాలి

సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో పత్తి విక్రయించటానికి రైతులు సీఎం యాప్‌లో పేర్లు నమోదు చేసుకోవాలని కలెక్టర్ వినోద్‌కుమార్ కోరారు. ఆయన శుక్రవారం మాట్లాడుతూ జిల్లా రైతులు పల్నాడు, గుంటూరు జిల్లాలోని సీసీఐ కేంద్రాల్లో పత్తి విక్రయించటానికి అవకాశం కల్పించినట్లు తెలిపారు. కిసాన్ యాప్‌లో కొనుగోలు కేంద్రం, తేదీని సాగుదారులు ఎంచుకోవాలని సూచించారు.

పొలం గట్టు వివాదం

రెండు కుటుంబాల తోపులాట

మోదేపల్లి(అద్దంకి): పొలం గట్టు వివాదంలో రెండు కుటుంబ సభ్యుల మధ్య తోపులాట జరిగింది. ఈ సంఘటనలో మోదేపల్లికి చెందిన ఎం.అంజయ్య దంపతులకు గాయాలయ్యాయి. ఈ సంఘటన గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. పోలీసులు అందించిన సమాచారం మేరకు.. గుండ్లకమ్మ జలాశయం ముంపు పరిసర పొలాలను అంజయ్య, రామాంజనేయులు కుటుంబాలు వేర్వేరుగా సాగు చేసుకుంటున్నాయి. ఈక్రమంలో పొలం గట్టు చివరి వరకు మొక్కలు నాటి ఉండటంతో వీరి మధ్య వివాదం ప్రారంభమైంది. గ్రామస్థులు చూస్తుండగానే రెండు కుటుంబాల వారు వాదోపవాదనలు, తోపులాటకు దిగారు. ఈ క్రమంలో అంజయ్య, భార్య గోవిందమ్మకు గాయాలు కావడంతో అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం ఒంగోలు ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులను సీఐ సుబ్బరాజు విచారించారు.

తల్లి మరో వివాహం.. నచ్చక కుమారుడి బలవన్మరణం

అబ్బాస్ మృతదేహాన్ని బయటకు తీస్తున్న స్థానికులు

మంగళగిరి గ్రామీణం, న్యూస్‌టుడే : మండలంలోని యర్రబాలెం గ్రామం బసవతారక నగర్ ప్రాంత పరిధిలో తల్లి మరో వ్యక్తిని వివాహం చేసుకుందని కుమారుడు బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. రూరల్ సీఐ బ్రహ్మం, ఎస్సై చిరుమామిళ్ల వెంకట్ వివరాల మేరకు.. మున్నీ కుటుంబం బాపట్ల నుంచి యర్రబాలెం వచ్చి పదేళ్లయింది. 30 ఏళ్ల క్రితం అంజాద్ బాషాతో మున్నీకి వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. నాలుగేళ్ల క్రితం అంజాద్ బాషా అనారోగ్యంతో మృతి చెందాడు. తర్వాత మున్నీ మరో వ్యక్తిని వివాహం చేసుకొని బసవతారక నగర్‌లో జీవిస్తోంది. ఈ విషయం నచ్చని అబ్బాస్ (24) తల్లిని ప్రశ్నించగా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. గురువారం అబ్బాస్ తన అన్న ఆషితో కలసి బహిర్భూమికి వెళ్లాడు. తల్లి విషయానికి మనస్తాపం చెందిన అబ్బాస్ సమీపంలో ఉన్న బావిలో దూకాడు. దీంతో ఇంటికి వెళ్లి ఆషి స్థానికులకు చెప్పాడు. అప్పటికే చీకటి పడగా.. శుక్రవారం గాలింపు చేపట్టారు. ఎట్టకేలకు మృతదేహం లభ్యమైంది. పోలీసులు ఎయిమ్స్‌కు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపి.. కేసు నమోదు చేశారు.

బైకులు ఢీకొని ఇద్దరి దుర్మరణం

జాన్‌సైదా మృతదేహాన్ని పరిశీలిస్తున్న ఎస్సై శివకుమార్

భానుప్రకాష్ మృతదేహం వద్ద రోదిస్తున్న బంధువులు

పిట్టలవానిపాలెం: పిట్టలవానిపాలెం- చందోలు మార్గంలో ప్రధాన రహదారి నుంచి కొత్తపాలెం వెళ్లే మలుపు వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఇద్దరు దుర్మరణం చెందారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి జరిగింది. చందోలు ఎస్సై శివకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. నగరం మండలం పెద్దపల్లి గ్రామానికి చెందిన అట్ల భానుప్రకాష్(22) ద్విచక్ర వాహనంపై చందోలు వెళుతుండగా చిన్నమట్లపూడి గ్రామానికి చెందిన షేక్ జాన్‌సైదా(35) ద్విచక్ర వాహనం ఎదురెదురుగా ఢీ కొన్నాయి. వాహనాలు నడుపుతున్న ఇద్దరు మృతి చెందారు. జాన్‌సైదా వాహనంపై ఉన్న భార్య, కుమారుడికి గాయాలు కాగా 108 వాహనంలో బాపట్ల ఏరియా వైద్యశాలకు తరలించారు. కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో భానుప్రకాష్ తల్లిదండ్రులు, బంధువులు గుండెలవిసేలా రోదించారు.

బ్రాయిలర్ ధరలు (కిలో 1కి రూ.లలో)

వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర - 125, రిటైల్ ధర - 152, చికెన్ విత్‌స్కిన్ - 220, చికెన్ స్కిన్‌లెస్ - 251.

కృష్ణా జిల్లాలో: వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర -120 రిటైల్ ధర 147 చికెన్ విత్ స్కిన్ - 213, చికెన్ స్కిన్‌లెస్ - 243.

అమరావతి పౌల్ట్రీ ఫార్మర్స్ & ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర - 132, 141, 152 చికెన్ విత్ స్కిన్ - 252 చికెన్ స్కిన్‌లెస్ - 262.

రైతులను అన్ని విధాలా ఆదుకుంటాం: మంత్రి

చిలకలూరిపేట గ్రామీణ: మొంథా తుపాను, భారీ వర్షాలతో ఇబ్బంది పడ్డ రైతులను కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. వెలిగొండ ప్రాజెక్టు పనులను పరిశీలించి తిరిగి విజయవాడ వెళ్తూ మార్గమధ్యలో చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల వద్ద టీ తాగేందుకు రోడ్డు పక్కన కాన్వాయ్ ఆగింది. మంత్రి టీ తాగేందుకు దిగగానే అక్కడ ఉన్న కావూరు, లింగంగుంట్ల గ్రామాల రైతులు మంత్రిని కలిసి పలు సమస్యలు విన్నవించారు.

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

వెంకట ఆంజనేయులు (పాత చిత్రం)

ఏల్చూరు (సంతమాగులూరు): నామ్ ఎక్స్‌ప్రెస్ రహదారిలో ఏల్చూరు బస్టాండ్ కూడలి ప్రాంతంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ఎస్సై ఎం.పట్టాభిరామయ్య తెలిపిన వివరాల ప్రకారం.. ఏల్చూరుకు చెందిన కొండి లక్ష్మీ వెంకట ఆంజనేయులు(19) ద్విచక్ర వాహనంపై అడ్డరోడ్డు వైపు నుంచి స్వగ్రామంలోకి వెళుతుండగా అదే మార్గంలో వస్తున్న లారీ అదుపు తప్పి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ ముందు చక్రాల కింద పడ్డ యువకుడు తీవ్ర గాయాల పాలయ్యాడు. సమాచారం అందుకున్న నామ్ అంబులెన్స్ సిబ్బంది క్షతగాత్రుడ్ని చికిత్స నిమిత్తం నరసరావుపేట ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. ఆరు నెలల క్రితం ఈ యువకుడి తండ్రి వెంకట్రావు మరణించాడు. ఒకే ఇంట్లో తండ్రి, కొడుకులు ఆరు నెలల వ్యవధిలో మృతిచెందడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం అలముకుంది. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్‌టైజ్‌మెంట్స్) కొరకు
Cell: 80085 10541
ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి
Cell: 80085 14589

15లోపు బ్యాంకు ఖాతాలు నవీకరించుకోవాలి

అద్దంకి, న్యూస్‌టుడే: సంఘ కాపరులు(పాస్టర్లు) ఈనెల 15వ తేదీ లోపు తమ బ్యాంక్ ఖాతాలను నవీకరించుకోవాలని జిల్లా మైనార్టీ అభివృద్ధి అధికారి జె.పార్థసారథి తెలిపారు. జిల్లాలోని 25 మండలాల ఎంపీడీవోలకు తగిన సూచనలిచ్చినట్లు చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 349 మంది సంఘకాపర్లు నమోదై ఉండగా వీరికి నెలకు రూ.ఐదు వేల చొప్పున గౌరవ వేతనాన్ని రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఇటీవల కాలంలో వాణిజ్య బ్యాంక్‌లు విలీనం జరుగుతున్న నేపథ్యంలో వారి బ్యాంక్ ఖాతాల నవీకరణ, ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలని సూచించారు. అద్దంకి మండలంలో మొత్తం 24 మంది ఉన్నట్లు ఎంపీడీవో బి.వరూధిని తెలిపారు.

EENADU Classifieds

BUSINESS SERVICES

బంగారం బ్యాంకులలో/ఏ ఇతర ప్రైవేటు సంస్థలలో తాకట్టులో ఉన్నవి విడిపించి ఈరోజు మార్కెట్ దర ప్రకారం కొనబడును. (స్పాట్ క్యాష్). Ph: 81422 92071.

SAREES

పాతపట్టు చీరలు: కంచి, వెంకటగిరి, గద్వాల్ ప్యూర్ జరీ చీరలు మీ ఇంటి వద్దనే 1000/- నుండి లక్ష రూ॥ దాకా కొనబడును. ✆ 81251 68645.

REAL ESTATE

GENERAL

ఇల్లు ఇళ్ళ స్థలాలు, రాజధానిలో ప్లాట్స్, జనచైతన్య ప్లాట్స్ కొనాలన్నా, అమ్మాలన్నా సంప్రదించగలరు. పవన్‌చంద్ కన్సల్టెన్సీ. గుంటూరు. 89780 56257.

FLAT FOR SALE

GENERAL

23 లక్షలకే రాజధాని అమరావతి హైవే మీద గ్రేటెడ్ కమ్యూనిటీ నందు 2BHK ఫ్లాట్స్ కలవు ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే సం॥ 89196 28403.

గుంటూరు JKC కాలేజి రోడ్డు, ఓరియన్‌హోటల్ ప్రక్కన "సరయు అపార్ట్‌మెంట్" 2వ ఫ్లోర్-1050SFT W/F ఫ్లాట్ అమ్మకమునకు కలదు. 95811 37952.

మాచర్ల, శ్రీశైలం రోడ్, అఖిల టవర్స్ 3ఫ్లోర్‌లో 1250 చ.అ.ల ఫ్లాట్ SBI వేలం ద్వారా అమ్మకం రిజర్వు ధర : 25లక్షలు 99663 93649.

HOUSE FOR SALE

GENERAL

గుంటూరు, నెహ్రూనగర్ 2వ లైన్, 160 చ॥గ॥, నార్త్ ఫేస్, G+1, నెలకి 20వేలు అద్దె వచ్చుచున్న ఇల్లు అమ్మకం. నోబ్రోకర్స్. ✆ 83175 83065.

గుంటూరు శ్రీనివాసరావుపేట, 60 అ॥ల రోడ్డు, సౌత్ ఫేస్ 58 గజాలలో G+1హౌస్ రాఘవయ్య పార్కు దగ్గర, అమ్మకం. నోబ్రోకర్స్. ఓనర్: ✆ 97312 17728.

PLOT FOR SALE

VINUKONDA

వినుకొండ దొనకొండ 133 గజాలు (2.75 సెంట్లు) ఇంటి స్థలం కేవలం 99999/- మాత్రమే. స్పాట్ రిజిస్ట్రేషన్. ఫోన్: 9398621767.

GENERAL

133.33 Sq.Yds. కేవలం 1,00,000/- మాత్రమే. వినుకొండ, పల్నాడు డిస్ట్రిక్ట్‌లో లిమిటెడ్ ఆఫర్. ఫోన్: 9133633855.

హరివిల్లు ప్రాజెక్ట్ vja 15 ని.లో 26L ప్లాటు 23 లక్షల 80 వేలకే. అమరావతి ORR 1 kmలో కంకిపాడు డాక్టర్స్ Cly 180 గ: 9550763551.

TO LET

COMMERCIAL

గుంటూరు, పట్టాభిపురం, హైమ హాస్పిటల్ దగ్గర, 3 ఫ్లోర్స్ బిల్డింగ్ (ఒక్కొక్క ఫ్లోర్ 1030 చ॥అ॥) ఆఫీస్/ క్లినిక్స్/ లాబ్స్‌కు అద్దెకు కలదు. 63094 12485.

JOBS

Wanted Civil Site Engineer Exp Must, Accountant 3-4 Exp, Tally Must, Watchman with Family for Godowns at B K Palem Village, Kakumanu Mandal, Guntur Dist. 9849066516.

Wanted Ex Female Telecallers cum Computer Operators in Educational Consultancy GNT. Sal: 15kto20k, Q: Degree, 9052975353.

Req. of DRA & Non DRA Banking Collections, Field Exec: 16K- 22K, T/Callers: 12K- 18K. Vijayawada. ✆ 8121618919, 8978043042.

Required Tally Accountant with GST Knowledge for Individuals Part Time/ Full Time. ✆ 93919 33861 & 98481 33861.

URGENTLY Hiring female Telecallers, Freshers/Experienced, Inter & above, Naidupeta, Guntur - 95023 53106.

WANTED Sales representative -4 no's, Experience: 0-2 years. Qul: 10+2/ Graduate 2 wheeler must. Age: 20-30 years. Local Candidates preferred. Cont: 9866127777 & Email Id: sales@amnaya.co.in.

Need ENT EMRG Physician, CMO's, Nurses, Receptionist, Pro's Sriram Hospital, Ongole. Call & CV to 98495 95190, 76600 27789.

టైటానిక్ శారీస్ & రెడీమేడ్ షోరూం నందు సేల్స్‌మెన్స్, హెల్పర్స్ (M/F) కావలెను. ఆకర్షణీయమైన జీతం + కమీషన్ కలదు. జిన్నాటవర్ సెంటర్ దగ్గర. గుంటూరు. 0863-2210927.

గుంటూరులోని రియల్‌బూమ్ రియల్‌ఎస్టేట్ సర్వీసెస్ నందు పని చేయుటకు కంప్యూటర్ ఆపరేటర్స్ (50) టెలికాలర్స్ (10) DDOలు (10) కావలెను. 99920 82456.

తుళ్లూరు మం, అనంతవరం గ్రామంలో స్టోన్ క్రషర్ ఆఫీస్ నందు 8-12 సం॥ అనుభవమున్న అకౌంటెంట్ (Male) కావలెను. 80082 95361.

AGM/RM/BM కావలెను. P.G., వివిధ రంగాలలో 10సం॥ అనుభవం, 45సం॥ లలోపువారు గుంటూరులో పనిచేయుటకు రెజ్యూములను kamathamjob@gmail.com కు పంపగలరు.

టీచర్లు కావలెను : 8th & 9th E.M క్లాసులకు ఇంగ్లీష్ & సోషల్ బోధించుటకు అర్హత, అనుభవము కలిగిన పార్ట్‌టైం టీచర్లకు వెంటనే కావలెను. విశ్వజ్యోతి పబ్లిక్ స్కూల్ 1వ లైను, ఇందిరానగర్ కాలనీ, సంగడిగుంట గుంటూరు. 9394101357.

మంగళగిరి, కాజా దగ్గర ఫుడ్ కోర్టునందు సెక్యూరిటీ గార్డ్స్ కావలెను. జీతం: 12,000/. డ్యూటీ : 8 గం॥ 87904 72233, 81436 88224.

సివిల్‌లో 2 to 5 yrs. అనుభవం గల B.Tech చదివిన సివిల్ ఇంజనీర్లుకావలెను. గుంటూరులో కంపెనీలో పనిచేయుటకు ✆ 94901 57852.

గుంటూరు మాస్టర్ మైండ్స్ కాలేజి నందు హాస్టల్ ఇన్‌ఛార్జీస్, వార్డెన్స్‌గా పనిచేయుటకు పురుషులు కావలెను. జీతము: 12000/- నుండి 15000/- వరకు ఇవ్వబడును. (ఉచిత భోజనము వసతి కల్పించబడును) విద్యా అర్హతలు: ఇంటర్ & డిగ్రీ వయస్సు: 22 సంవత్సరములపైన ఉండవలెను. వివరములకు సంప్రదించగలరు. ✆ 9248733372.

గుంటూరు మాస్టర్ మైండ్స్ కాలేజి నందు క్యాంపస్ ఇన్‌ఛార్జీస్, క్లాస్ ఇన్‌ఛార్జీస్‌గా పనిచేయుటకు పురుషులు కావలెను. జీతము 14000/- నుండి 21000/- వరకు ఇవ్వబడును. అర్హతలు: ఇంటర్ నుండి పి.జి వరకు, వయస్సు: 22 సంవత్సరాలు నుండి 45 సంవత్సరాలు వరకు ఉండవలెను. గుంటూరు లోకల్ వ్యక్తి అయ్యిఉండాలి. సంప్రదించగలరు. ✆ 8978480429.

గుంటూరులోని ప్రముఖ కళాశాల ఉమెన్స్ రెసిడెన్షియల్ హాస్టల్‌లో పనిచేయుటకు లేడీ రెసిడెన్షియల్ వార్డెన్ (శాఖాహారులు మాత్రమే) కావలెను. ✆ 83310 33743.

WEB designing, మల్టీమీడియా, యూట్యూబ్ వీడియో వర్క్స్ పనిచేయుటకు ఎడిటింగ్ తెలిసిన వ్యక్తి హాస్పిటల్లో కావలెను. యర్రాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, కొత్తపేట, గుంటూరు. సం: 8019559657, 9949125425, 91334 30333.

గుంటూరు శ్యామలానగర్‌లోని డాక్టర్ గారి ఇంట్లో పనిచేయుటకు భార్యభర్తలు కావలెను. ఉచిత వసతి కలదు. సం: 8019559657, 93982 81363, 91334 30333.

గవర్నమెంట్ హాస్పిటల్‌లో ఔట్‌సోర్స్ డేటా ఎంట్రీ చేయుటకు కంప్యూటర్ స్పీడ్ టైపింగ్‌లో అనుభవమున్న ఆపరేటర్స్ కావలెను. 88850 50664, 99087 80954.

శ్రీనిధి ఎంటర్ ప్రైజెస్‌వారి అద్దంకి ఆఫీసులో పనిచేయుటకు కంప్యూటర్ ఆపరేటర్ (ట్యాలీ) తెలిసినవారు కావలెను. అద్దంకికి చెందిన వారై ఉండాలి. 9247424587.

మా రియల్ ఎస్టేట్ కంపెనీకి మార్కెటింగ్ లీడర్స్, గృహిణులు, Govt/ pvt & Rtd వారు, LIC /చిట్స్ / ఇన్సూరెన్స్ /సాఫ్ట్‌వేర్స్ /NRIలు కావలెను. ✆ 9502822335.

MARKETING/ SALES

Wanted Marketing Managers. Simple & Smart Work using Mobile, Work from any where, Best salary & incentives, Special offer for Marketing Experience & Retired people. ✆ 91823 48839.

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

Book your 5 lines Classified Colour Rs.770/-
3Ads Package Rs.1945/-
5 lines Classified B/W Rs.650/-
3Ads Package Rs.1625/-
ప్రకటనపై 5% జి.ఎస్.టి. అదనం

తక్కువ బడ్జెట్‌లో మీ అవసరాలు తీర్చే ఏకైక మార్గం..
ఈనాడు లో ప్రకటన ఇవ్వటం
పూర్తి వివరాలకు సంప్రదించండి:
8008510541

బాపట్ల

•బాపట్ల •రేపల్లె •వేమూరు

భవిత కేంద్రంలో రికార్డుల తనిఖీ

రికార్డులు పరిశీలిస్తున్న జిల్లా సమన్వయకర్త జోష్న

చుండూరు, న్యూస్‌టుడే: భవిత కేంద్రాల నిర్వహణలో సమయపాలన పాటించాలని భవిత కేంద్రాల సమన్వయకర్త జోష్నా తెలిపారు. చుండూరు భవిత కేంద్రాన్ని శుక్రవారం ఆమె సందర్శించి రికార్డులు తనిఖీ చేశారు. ఐఈ ఆర్‌టీలు శివకుమార్, ఎం.శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నిత్యావసరాలు అందజేత

బాపట్లటౌన్, న్యూస్‌టుడే: పోతురాజు కొత్తపాలెం సమీపంలో ఉన్న రామయ్య దివ్యాంగుల కాలనీలో శుక్రవారం రియలబుల్ ట్రస్ట్ నిర్వాహకులు రవిశంకర్‌నాయుడు 400 మందికి నిత్యావసరాలు అందజేశారు. కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు, కాలనీవాసులు పాల్గొన్నారు.

పెరుగుతున్న ఆప్కో బకాయిలు

ఐలవరం(భట్టిప్రోలు), న్యూస్‌టుడే: ప్రభుత్వ నిర్లక్ష్యంతో చేనేత సహకార సంఘాల్లో ఆప్కో బకాయిలు పెరుగుతున్నాయని చేనేత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మురుగుడు సత్యనారాయణ అన్నారు. మండలంలోని ఐలవరం గ్రామంలో చేనేత కార్మిక సమావేశం జరిగింది. ఆయన మాట్లాడుతూ భట్టిప్రోలు మార్కెట్ యార్డులో ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు నిర్వహించిన ప్రజాదర్బారులో వినతిపత్రం అందించినా స్పందన లేదన్నారు. రూ.కోట్లలో బకాయిలు ఉంటే సంఘాలు ఎలా పనిచేస్తాయని ప్రశ్నించారు. పరిశ్రమను రక్షించకపోతే పూర్తి సంక్షోభంలో పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. చేనేత నాయకులు దీపాల సత్యనారాయణ, బట్టు నాగమల్లేశ్వరరావు, మురళీ, ఎస్.సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా..

10 AM to 1 PM

బాపట్ల: 80085 73141, రేపల్లె: 80085 73136, వేమూరు: 91107 83738

రేపల్లె అర్బన్, న్యూస్‌టుడే: ? రేపల్లె 15, 28 వార్డుల్లో ఏడు చోట్ల విద్యుత్తు స్తంభాలకు వీధి దీపాలు లేవు. - **రాఘవ, కోటేశ్వరరావు**

✔ వెంటనే రెండు వార్డుల్లో వీధి దీపాలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటాం. - **శామ్యూల్, మున్సిపల్ ఏఈ, రేపల్లె**

? రేపల్లె మండలం బేతపూడి తొమ్మిదో వార్డులో రెండు చేతిపంపులు పాడయ్యాయి. -**రామారావు**

✔ రెండు చేతిపంపులకు మరమ్మతులు చేయించేందుకు కృషి చేస్తా. -**నాగేశ్వరరావు, పంచాయతీ కార్యదర్శి**

రూ.5 లక్షలతో అభివృద్ధి పనులు

రేపల్లె అర్బన్: రేపల్లె పెదకూరగాయల మార్కెట్ పక్కన ఖాళీ స్థలం వ్యర్థాలతో నిండి దుర్గంధం వస్తోంది. వర్షం కురిస్తే అక్కడ నీరు నిలుస్తోంది. ఈ మార్గంలో మార్కెట్‌కు రాకపోకలు చేసేందుకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. సమస్యను 'ఈనాడు' పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. స్పందించిన మున్సిపల్ కమిషనర్ సాంబశివరావు మున్సిపల్ సాధారణ నిధుల రూ.5 లక్షలతో 45 మీటర్ల మేర కాంక్రీట్ చేయించారు. అభివృద్ధి చేసిన స్థలంలో మొక్కలు చుట్టూ ఫెన్సింగ్ వేయించి సుందరీకరణ చేయిస్తామని కమిషనర్ తెలిపారు.

స్పందనకు వందనం

వీధి దీపాల ఏర్పాటు

రేపల్లె అర్బన్: రేపల్లె మండలం బేతపూడి ఒకటో సచివాలయం పరిధిలో పలుచోట్ల వీధిదీపాలు వెలగడం లేదు. మేమున్నాం..మీకుతోడుగా శీర్షికన సమస్యను ఈనెల 12న 'ఈనాడు' అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. స్పందించిన పంచాయతీ కార్యదర్శి నాగేశ్వరరావు శుక్రవారం కార్మికులను పంపి నాలుగుచోట్ల వీధి దీపాలు ఏర్పాటు చేయించారు.

అయ్యప్పల ఆకలి తీరుస్తూ.. సేవలో తరిస్తూ..

ఆలయాల వద్ద ఏళ్లుగా అన్నదానం చేస్తున్న కమిటీలు

న్యూస్‌టుడే, కనగాల, గుళ్లపల్లి (చెరుకుపల్లి గ్రామీణ) అయ్యప్పమాల ధారులకు తీరంలోని పలు ఆలయాల వద్ద ఏళ్లుగా సద్ది కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. భక్తుల ఆకలి తీరుస్తున్నారు. మండల కేంద్రం చెరుకుపల్లి శ్రీవేణుగోపాలస్వామి ఆలయం వద్ద ధర్మశాస్త అయ్యప్ప స్వామి అన్నదాన కమిటీ ఆధ్వర్యంలో 18 ఏళ్లుగా స్వాములకు సద్ది ఏర్పాటు చేస్తున్నారు. దాతల సాయంతో నిత్యం 250 మందికిపైగా అందిస్తున్నారు. చందోలు, కనగాల, భట్టిప్రోలు, దూళిపూడి, గోవాడ, ఇంటూరు ప్రాంతాల నుంచి స్వాములు ఇక్కడికి వచ్చి సద్ది కార్యక్రమంలో పాల్గొంటున్నారు. కమిటీ సభ్యులు కందుల వెంకటేశ్వరరావు, నాగుల పున్నారావు రవీంద్ర అన్నదాన కార్యక్రమాలు పర్యవేక్షిస్తున్నారు.

సద్ది కార్యక్రమంలో భక్తులు

తీరంలో ఇదీ పరిస్థితి

తీరంలో సద్ది నిర్వహిస్తున్న ఆలయాలు	: 10
పదేళ్లకుపైగా అందిస్తున్నవి	: 8
నిత్యం తీరంలో సద్దిలో పాల్గొంటున్న దీక్షాపరులు	: దాదాపు 3వేల మంది
ఈ ఏడాది ఇప్పటి వరకు సద్ది చేసిన దీక్షాపరులు	: 1.60 లక్షల మంది
సాయం అందిస్తున్న దాతలు	: దాదాపు 1500 మంది

పెద్దల స్ఫూర్తిని ముందుకు తీసుకువెళుతున్నాం..

చెరుకుపల్లిలో అయ్యప్పలకు సద్ది కార్యక్రమాన్ని ప్రారంభించిన పెద్దలకు ధన్యవాదాలు. సమాజంలో శాంతి, సుస్థిరతను కాపాడేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయి. స్వాములైనా..దాతలైనా అంతా సమాజంలోని వ్యక్తులే. ప్రజల మధ్య ఐక్యతకు..వారిలోని దాతృత్వానికి సద్ది కార్యక్రమం వేదికగా మలిచిన పెద్దల స్ఫూర్తిని మేం ముందుకు తీసుకెళుతున్నాం. ఎంత మంది స్వాములు వచ్చినా వారికి లేదనకుండా సద్ది ఏర్పాట్లు ఉన్నాయి.

-కందుల వెంకటేశ్వరరావు, అన్నదాన కమిటీ అధ్యక్షుడు, చెరుకుపల్లి

నష్టపరిహారానికి నిరీక్షణ

ఖాళీగా పంట పొలాలు

న్యూస్‌టుడే, భట్టిప్రోలు, కొల్లూరు

పెదలంకలో సాగు చేయని చేను

కృష్ణానది పరీవాహక లంకగ్రామాల రైతులను కొన్నేళ్లుగా వరదలు, తుపాన్లు వెంటాడుతున్నాయి. పంట చేతికొచ్చే సమయానికి ప్రకృతి వైపరీత్యాలకు పంటలు నష్టపోతున్నారు. చేసిన అప్పులు తీరక పెట్టుబడులు లేక పంట సాగు చేయడానికి కొందరు వెనకంజ వేస్తున్నారు. దీంతో పొలాలు ఖాళీగా ఉండిపోతున్నాయి. గతంలో వరదలకు దెబ్బతిన్న పంటలు తొలగించి ఏటా మినుము, మొక్కజొన్న వంటివి చేసేవారు. ఈ సారి కొన్నిచోట్ల ఆ పరిస్థితి లేదు. ప్రభుత్వం నష్టపరిహారం అందించకపోవడంతో రైతులు ఎదురు చూస్తున్నారు. ఎక్కువ శాతం పంటలు దెబ్బతిని మెరక ప్రాంతాల్లో ఉన్న పొలాలు మాత్రమే సాగులో ఉన్నాయి. గతంలో ఇలాంటి పరిస్థితి రాలేదని రైతులు వాపోతున్నారు. ప్రస్తుత సీజన్‌కు మొక్కజొన్న సాగుచేస్తే కొంత మేర భరోసా ఉంటుందని పేర్కొంటున్నారు. నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఉచితంగా విత్తనాలు, ఎరువులు అందిస్తే వ్యవసాయం చేయగలుగుతామని చెబుతున్నారు.

తరచూ పంటల నష్టం

పసుపు, కంద, అరటి, తమలపాకు వంటి పంటలు సాగు చేయాలంటే రూ.లక్షల్లో పెట్టుబడులు పెట్టాలి. గత అయిదేళ్లుగా పంటలు దెబ్బతిని నష్టం వస్తుండటంతో అప్పుల ఊబిలో కూరుకుపోయారు. ఎక్కువగా కౌలు రైతులు, చిన్న, సన్నకారు రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. బ్యాంకుల్లో తీసుకొన్న అప్పులను సైతం చెల్లించలేక నోటీసులు తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.

మొక్కజొన్నలో కలుపు నివారించాలి

రైతులకు అవగాహన కల్పిస్తున్న అచ్యుతరాజు, చిత్రంలో ఏడీఏ లక్ష్మి తదితరులు

తూర్పుపాలెం (చెరుకుపల్లి గ్రామీణ), న్యూస్‌టుడే: మొక్కజొన్నలో కలుపు నివారణ పద్ధతులు పాటించాలని బాపట్ల ఏరువాక కేంద్రం సమన్వయకర్త అచ్యుతరాజు చెప్పారు. వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం మండలంలోని రాజోలు, తూర్పుపాలెంలో మొక్కజొన్న రైతులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. వరి మాగాణుల్లో మొక్కజొన్న సాగు చేసే ముందు కలుపు రాకుండా, వరి దుబ్బులు చిగురులు వేయకుండా ఎకరాకు కిలో అట్రాజిన్ పొడి మందును లీటర్ ప్యారాక్యాట్‌లో కలిపి పొలంలో పిచికారీ చేసుకోవాలని సూచించారు. విత్తనశుద్ధి తర్వాతే విత్తుకోవాలన్నారు. కత్తెరపురుగు నివారణకు ముందుగానే విత్తనానికి 6 మి.లీ. కిలో చొప్పున ఫోర్టైన్‌జాడ్యూయోను కలిపి విత్తుకుంటే కత్తెరపురుగును, కాండం తొలుచు పురుగును విత్తిన 30 రోజుల వరకు నివారించుకోవచ్చన్నారు. కార్యక్రమంలో రేపల్లె ఏడీఏ ఎ.లక్ష్మి, ఏవో ఫరూక్, ఏఈవో ప్రేమ్‌కుమార్, వీఏఏ లక్ష్మిదుర్గా, శివ, రైతులు పాల్గొన్నారు.

సైబర్ నేరాలపై అప్రమత్తత అవసరం

మాట్లాడుతున్న సీఐ రాంబాబు

బాపట్ల, న్యూస్‌టుడే: సైబర్ నేరాలపై విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని పట్టణ సీఐ రాంబాబు అన్నారు. సైబర్ నేరాలపై వ్యవసాయ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ ఆన్‌లైన్ మోసాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగత సమాచారం, చిత్రాలు ఉంచరాదన్నారు. నగదు కోసం లోన్‌యాప్‌లను ఆశ్రయించరాదన్నారు. ఏఐ ద్వారా చిత్రాలు మార్ఫింగ్ చేసి బెదిరింపులకు దిగే నేరగాళ్లపై పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. సామాజిక మాధ్యమాల్లో వివాదాస్పద అంశాలు పోస్టు చేయరాదన్నారు. ఉద్యోగుల, పెళ్లి సంబంధాల యాప్‌ల పేరుతో మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. కళాశాల ఏడీ ప్రసూనరాణి తదితరులు పాల్గొన్నారు.

నేడు విద్యుత్తు సరఫరాలో అంతరాయం

రేపల్లె అర్బన్: రేపల్లెటౌన్ ఫీడర్లలో మరమ్మతుల దృష్ట్యా శనివారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్తు సరఫరా ఉండదని డీఈ శ్యాంసుధాకరబాబు తెలిపారు. రైల్వేస్టేషన్ నుంచి పెనుమూడి రోడ్డు, అరవపల్లి, పెనుమూడి, రావి అనంతవరం, రుద్రవరం, నల్లూరు గ్రామాల్లో సరఫరా ఉండదన్నారు.

కావూరు (చెరుకుపల్లి గ్రామీణ), న్యూస్‌టుడే: విద్యుత్తు మరమ్మతుల నేపథ్యంలో శనివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మండల వ్యాప్తంగా విద్యుత్తు సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ పోతురాజు తెలిపారు. కావూరు, గూడవల్లి ఉప విద్యుత్తు కేంద్రాల పరిధిలోని అన్ని గ్రామాల ప్రజలు గమనించాలన్నారు.

అమృతలూరు, న్యూస్‌టుడే: అమృతలూరు, మూల్పూరు విద్యుత్తు ఉపకేంద్రాల్లో మరమ్మతుల సందర్భంగా శనివారం విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ అర్జునరావు తెలిపారు. ఉదయం 9 నుంచి 12గం వరకు సరఫరా ఉండదన్నారు.

సంతృప్తికర స్థాయిలో సేవలందించాలి

బాపట్ల, న్యూస్‌టుడే: ప్రభుత్వ సేవలు ప్రజలకు సంతృప్తికర స్థాయిలో అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని కలెక్టర్ వినోద్‌కుమార్ అన్నారు. కలెక్టరేట్లో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలపై ప్రత్యేక చొరవతో పని చేయాలని చెప్పారు. ధాన్యం కొనుగోలుపై ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. చెరుకుపల్లి మండలం గూడవల్లి గ్రామం ధాన్యం సేకరణలో జిల్లాలో ప్రథమ స్థానంలో ఉందని తెలిపారు. ఆర్ఎస్‌కే సిబ్బంది, ఏవో, సీఎస్‌డీటీ, తహసీల్దారుకు అవార్డులు అందజేసి సత్కరిస్తామన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 7,012 రైతుల నుంచి 29,416 టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. నిజాంపట్నం మండలంలో గోనె సంచులు తక్కువ ఉండటంపై ఆరా తీశారు. ప్రతి ఆర్ఎస్‌కేకు ఐదు వేల గోనె సంచులు, ఐదు జీపీఎస్ వాహనాలు కేటాయించాలని ఆదేశించారు. రిజిస్ట్రేషన్ శాఖలో డిజిటల్ సేవలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.

విగ్రహం తొలగించే కుట్రపై నిరసన 15న

చెరుకుపల్లి గ్రామీణ: మండల కేంద్రం చెరుకుపల్లి ఐలాండ్ కూడలిలోని అంబేడ్కర్ విగ్రహం తొలగింపునకు కొందరు కుట్ర పన్నుతున్నారని దళితరాజ్యం రాష్ట్ర నేత ఇసాక్ శుక్రవారం ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు. జాతీయ రహదారి విస్తరణ సమయంలో విగ్రహం తొలగించాల్సి వచ్చింది. అప్పట్లోనే ఎస్సీ నేతలు హైకోర్టును ఆశ్రయించగా విగ్రహ వ్యవహారాన్ని న్యాయస్థానం కలెక్టర్‌కు అప్పగించిందన్నారు. ఇప్పటికీ ఆ వ్యవహారం ఏటు తేలకపోవడంతో కొందరు కావాలని కుట్రపూరితంగా వ్యహరిస్తున్నారన్నారు. ఈనెల 15న చెరుకుపల్లి ఐలాండ్ సెంటర్‌లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన చేపడుతున్నామన్నారు.

మరుగుదొడ్లు లేక ఇబ్బందులు

నగరం, న్యూస్‌టుడే: మండల కేంద్రం నగరంలో పబ్లిక్ టాయిలెట్స్ లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. మహిళలు అత్యవసర సమయాల్లో పడుతున్న బాధలు వర్ణనాతీతం. రేపల్లె, బాపట్ల, తెనాలి ఇతర దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసే మహిళలు, విద్యార్థులు, వృద్ధులు అవస్థలు పడుతున్నారు. దీంతో బహిరంగ ప్రదేశాల్లోనే కొందరు మూత్ర విసర్జన చేయడంతో దుర్వాసన వస్తోంది. అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని వారు కోరుతున్నారు.

ప్రజాఫిర్యాదుల పరిష్కార కార్యక్రమానికి 81 అర్జీలు

కొల్లూరు: సామాజిక పింఛన్లకు అర్హులైన వారి నుంచి అర్జీలు స్వీకరించి ముందుగానే ఆన్‌లైన్ చేయాలని, దీనివల్ల లబ్ధిదారులకు కొత్త పింఛన్ల మంజూరు ప్రక్రియ ప్రారంభమైన వెంటనే పింఛన్లు అందుతాయని చెప్పారు. శుక్రవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికలో అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో మొత్తం 81 అర్జీలు దాఖలయ్యాయని వీటిలో అత్యధిక సమస్యలు రెవెన్యూ, పంచాయతీ రాజ్‌కు చెందినవేనని తెలిపారు. వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. తహసీల్దార్ వెంకటేశ్వర్లు, తెదేపా మండల కన్వీనర్ మైనేని మురళీకృష్ణ, తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి మధుసూదన్ ప్రసాద్ పాల్గొన్నారు.

రైతులకు యూరియా కష్టాలు

యూరియా బస్తాలు ఉన్న ట్రాలీ

వేమూరు, అమృతలూరు, న్యూస్‌టుడే: రబీ సాగు ఆరంభంలోనే రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. యూరియా కోసం వాగ్వాదాలు చోటు చేసుకుంటున్నాయి. అమృతలూరు మండలం యడవూరుకు సంబంధించిన బహుళ ప్రయోజనాల గిడ్డంగి వేమూరు మండలం జంపని శివారులో నిర్మించారు. ఇక్కడికి శుక్రవారం 440 యూరియా బస్తాలతో లారీ వచ్చింది. వీటి పంపిణీలో యడవూరుకు చెందిన కొందరు రైతులు ట్రాక్టర్లను తెచ్చి బస్తాలు లోడు చేసుకున్నారు. అదే గ్రామానికి చెందిన సర్పంచి భర్త లక్ష్మీనారాయణ, అదే గ్రామంలోని మురళి అనేవ్యక్తి ఎక్కువ మొత్తంలో యూరియా తీసుకున్నాడంటూ వాగ్వాదానికి దిగాడు. దీంతో ఇరువురి మధ్య స్వల్ప వివాదం జరిగింది. వేమూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రైతులను సముదాయించారు. యూరియా బస్తాల లోడుతో ఉన్న ట్రాక్టర్‌ను వ్యవసాయాధికారులు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు.

కుళ్లాయిలు తెగిపోయాయి కాదు, కర్రపెడితే నీటి వృథా ఆగుతుందా!

బాపట్లటౌన్, న్యూస్‌టుడే: పోతురాజు కొత్తపాలెంలో పంచాయతీ కుళాయిలు ట్యాప్‌లు కొన్నిచోట్ల విరిగిపోయి నీరు వృథాగా పోతోంది. అయితే కొందరు కర్రపుల్లకు వస్త్రం చుట్టి కుళాయికి అడ్డుగా పెట్టారు. గ్రామంలో ట్యాప్‌లు లేని వాటికి కొత్తగా అమర్చి నీటి వృథాను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు. ఈవిషయమై ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ ఏసయ్య మాట్లాడుతూ కుళాయిలకు వెంటనే మరమ్మతులు చేయిస్తానన్నారు.

సొసైటీ గిడ్డంగి ఇలా... ఎరువుల నిల్వ ఎలా!

చావలిలో భవనం..

చావలి(వేమూరు), న్యూస్‌టుడే: చావలిలో సొసైటీ గిడ్డంగి నిర్మించి నాలుగు దశాబ్దాలు దాటింది. ప్రస్తుతం దాని గోడలు కొన్ని పడిపోయాయి. భవనం స్లాబు దెబ్బతింది. దీంతో వర్షం కురిసినప్పుడు నీరు గదిలోకి దిగుతోంది. ఈ కారణంగా ఎరువుల నిల్వకు ఇబ్బందిగా మారింది. దశాబ్దకాలం నుంచి పరిస్థితి ఇలా ఉన్నా పట్టించుకున్న వారే లేరని అన్నదాతలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చొరవతీసుకుని కొత్త గిడ్డంగిని నిర్మించాలని కోరుతున్నారు. ఈ విషయమై వేమూరు సొసైటీ కార్యదర్శి శామ్యూల్ మాట్లాడతూ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతామన్నారు.

వైభవంగా అయ్యప్పస్వామి నగరోత్సవం

ఏనుగు వాహనంపై అలంకృత అయ్యప్పస్వామి ఉత్సవమూర్తి

బాపట్ల, న్యూస్‌టుడే: పట్టణంలో అయ్యప్పస్వామి నగరోత్సవాన్ని శుక్రవారం రాత్రి వైభవంగా నిర్వహించారు. ఉత్సవ మూర్తిని ఏనుగు వాహనంపై ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఊరేగించారు. ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మ ఉత్సవంలో పాల్గొని పూజలు చేశారు. కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

అధ్వానంగా మురుగు కాలువ

నగరం: నగరం-బాపట్ల ఆర్అండ్‌బీ రహదారిలో సచివాలయం ఎదురుగా నిర్మించిన మురుగు కాలువ మట్టితో పూడిపోయింది. దీనివల్ల మురుగు కదలక రోడ్డుపైకి చేరుతోంది. సమస్య పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.

రహదారిపై పడిపోయిన గడ్డి ట్రక్కు

కొల్లూరు, న్యూస్‌టుడే: వరిగడ్డి లోడుతో వెళుతున్న ట్రాక్టర్ ట్రక్కు శుక్రవారం గ్రోమోర్ కూడలి వద్ద పడిపోయింది. ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. సుమారు రెండుగంటల పాటు రాకపోకలకు అంతరాయం కలిగింది.

ధాన్యం కొనుగోలుపై సూచనలు

వేమూరు: ధాన్యం కొనుగోలులో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై మండల స్థాయి అధికారులు సమన్వయంతో పని చేయాలని ఉన్నతాధికారులు టెలీకాన్ఫరెన్ ద్వారా కోరారు. ఈ విషయమై పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. కార్యక్రమంలో తహసీల్దార్ సుశీల, ఎంపీడీవో రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థుల రక్తదానం

వేటపాలెం: సెయింట్ ఆన్స్ ఫార్మసీ కళాశాలలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఏరియా వైద్యశాల బ్లడ్ బ్యాంకు సంయుక్త ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని శుక్రవారం నిర్వహించారు. 30 మంది విద్యార్థులు రక్తదానం చేశారు. శిబిరాన్ని ప్రిన్సిపల్ డాక్టరు వి.వి.నాగేశ్వరరావు ప్రారంభించారు.

ఫెన్సింగ్ పోటీల్లో ప్రతిభ

జాతీయ పోటీలకు ఎంపికైన క్రీడాకారులు

బాపట్ల: నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి ఫెన్సింగ్ పోటీల్లో బాపట్ల క్రీడాకారులు చేతనసాయి, కాంట్లే, హర్షిత, మేఘశ్రీ ప్రతిభ చూపి ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించారు. మహారాష్ట్రలో నిర్వహించే జాతీయ ఫెన్సింగ్ పోటీలకు ఎంపికయ్యారు. క్రీడాకారులను అధికారులు కొండయ్య, గోపి, కోచ్ సంగీతాబాబు, చిరంజీవి అభినందించారు.

కొరవడిన ఏటీఎం సేవలు

రేపల్లె అర్బన్, న్యూస్‌టుడే: రేపల్లె ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రం సమీపంలో ఉన్న జీడీసీసీ బ్యాంకు ఏటీఎం నిరుపయోగంగా మారింది. నిత్యం పదుల సంఖ్యలో పొదుపు సంఘాల మహిళలు, రైతులు బ్యాంకుకు వచ్చి వెళ్తుంటారు. ఇక్కడి ఏటీఎం పనిచేయక తాలూకా, రైలుపేట తదితర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీడీసీసీ బ్యాంకు అధికారులు స్పందించి ఏటీఎం సేవలు అందుబాటులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

రేపల్లెలో నిరుపయోగంగా మారిన ఏటీఎం కేంద్రం

ధాన్యం అమ్ముకునేందుకు అగచాట్లు

గూడవల్లి రైతుసేవా కేంద్రంలో వేచి ఉన్న రైతులు

గూడవల్లి (చెరుకుపల్లి గ్రామీణ), న్యూస్‌టుడే: కష్టించి పండించిన ధాన్యం అమ్ముకునేందుకు రైతు అవస్థలు పడుతున్నాడు. మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లోని రైతు సేవా కేంద్రాల్లో శుక్రవారం సర్వర్ పనిచేయకపోవడంతో గూడవల్లి రైతుసేవా కేంద్రంలో ధాన్యం విక్రయాల నమోదు ప్రక్రియ నిలిచింది. గత కొద్ది రోజులుగా ఇలాగే జరుగుతోందని రైతులు వాపోతున్నారు. దీనికితోడు జీపీఎస్ ఉన్న వాహనాలతోనే ధాన్యం మిల్లులకు తరలించాల్సి ఉండటంతో అవి సరిపడా లేక పోవడం సమస్యగా మారింది. ప్రభుత్వం లక్ష్యం మేరకు ధాన్యం కొనుగోలు చేయడం లేదని అన్నదాతలు వాపోతున్నారు. మండలంలో 50శాతం మేరకు మాత్రమే కోతలు పూర్తయ్యాయి. వీటిలో 40 శాతం మేర నూర్పిడి చేసి ధాన్యం విక్రయిస్తున్నారు. మండల వ్యాప్తంగా 27వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యం కాగా పూర్తి చేసింది కేవలం 7వేల మెట్రిక్ టన్నులు. ఇది కూడా కేవలం ఒక్క గూడవల్లి రైతు సేవా కేంద్రం నుంచి ధాన్యం సేకరణ జరిగింది. ఇక్కడే మరో 1500 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు షెడ్యూల్ వచ్చింది. తీరంలో 40 శాతం మేరకు వరికోతలు పూర్తయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ధాన్యం కొనుగోళ్లలో ఎదురవుతున్న సమస్యలను అధికారులు తక్షణమే పరిష్కరించాలని అన్నదాతలు కోరుతున్నారు.

ఫిబ్రవరి వరకు కొనుగోలు

రైతులు ధాన్యం కొనుగోళ్లపై అనుమానాలు పెట్టుకోవద్దని మండల వ్యవసాయాధికారి ఫరూక్ అన్నారు. రైతుల నుంచి ప్రతి ధాన్యం గింజ కొనుగోలు చేస్తామన్నారు. సాంకేతిక సమస్యలతో ఆన్‌లైన్ ప్రక్రియ నెమ్మదిగా సాగుతోందన్నారు. జీపీఎస్ వాహనాలు మరిన్ని అందుబాటులోకి తెచ్చేందుకు రవాణా అధికారులతో మాట్లాడాం. జీపీఎస్ నమోదు చేసుకునేందుకు మోటార్ వాహన తనిఖీ అధికారులతో సంప్రదిస్తున్నామన్నారు. ఆసక్తిగల వాహనదారులు ముందుకు రావాలని కోరారు.

షాదీఖానా నిర్మాణానికి స్థలం కేటాయించాలని వినతి

సమస్య తెలుసుకుంటున్న ఎమ్మెల్యే నరేంద్రవర్మ

బాపట్ల, న్యూస్‌టుడే: వెదుళ్లపల్లిలో ముస్లింలకు షాదీఖానా నిర్మాణానికి స్థలం కేటాయించి నిధులు మంజూరు చేయించాలని ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మను ముస్లిం నేతలు కరీముల్లా, మీరావలి కోరారు. ఎమ్మెల్యే స్పందిస్తూ స్థలం కేటాయించి, నిధులు కేటాయించేలా చూస్తానని హామీ ఇచ్చారు. దమ్మన్నవారిపాలెంలో బీసీల శ్మశానవాటికకు ప్రహరీ నిర్మించాలని, కొత్త కరెంటు స్తంభాలు ఏర్పాటు చేయించాలని ఎమ్మెల్యేను నేతలు శంకర్, శ్రీనివాసరావు కోరారు. వేగేశన మాట్లాడుతూ నిధులు మంజూరు చేయించి సమస్యలు పరిష్కరిస్తానని తెలిపారు.

సందడిగా సెమీ క్రిస్మస్ వేడుక

వేడుకల్లో పాల్గొన్న విశ్వాసులు

బాపట్లటౌన్, న్యూస్‌టుడే: పట్టణంలోని రిజిస్ట్రార్ కార్యాలయం సమీపంలో శుక్రవారం సెమీ క్రిస్మస్ వేడుక నిర్వహించారు. అడ్వకేట్ శివ మాట్లాడుతూ క్రీస్తు బోధనలు అనుసరణీయమన్నారు. అందరూ సంతోషంగా వేడుకలు జరుపుకోవాలన్నారు. అనంతరం కేకు కోసి పంచారు. భాస్కరరావు, చంటి, సురేష్, కిషోర్, రాముజాన్‌బాబు, కోటేశ్వరరావు తదితరులున్నారు.

గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు అలైన్‌మెంట్ ఆమోదించాలని వినతి

ఉమాశంకర్‌కు వినతిపత్రం అందజేస్తున్న ఎంపీ కృష్ణప్రసాద్

బాపట్ల, న్యూస్‌టుడే: గుంటూరు-నిజాంపట్నం హార్బర్ గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణానికి ప్రతిపాదిత అలైన్‌మెంట్, డీపీఆర్‌కు ఆమోదం తెలపాలని కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఉమాశంకర్‌ను ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ కోరారు. కొత్త దిల్లీలో ఉమాశంకర్‌ను తెన్నేటి శుక్రవారం కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ గుంటూరు నుంచి నారాకోడూరు వయా తెనాలి, చందోలు మీదుగా నిజాంపట్నం వరకు జాతీయ రహదారి నిర్మాణానికి వేగంగా అనుమతులు మంజూరు చేయాలన్నారు. ఈ మార్గం పూర్తయితే నిజాంపట్నం హార్బర్ నుంచి చేపల ఎగుమతులు వృద్ధి చెందుతాయని, తీర ప్రాంత పర్యాటక రంగం మరింతగా అభివృద్ధి చెందుతుందన్నారు.

16న మండల సర్వసభ్య సమావేశం

కర్లపాలెం, న్యూస్‌టుడే: మండల పరిషత్తు కార్యాలయంలో ఎంపీపీ యారం వనజ అధ్యక్షతన ఈనెల 16న మధ్యాహ్నం 2 గంటలకు మండల సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో అద్దూరి శ్రీనివాసరావు తెలిపారు. ఎంపీటీసీ సభ్యులు, సంబంధిత అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని సూచించారు.

పోలీసుల అదుపులో జూదరులు

రాంభొట్లపాలెం (చెరుకుపల్లి గ్రామీణ), న్యూస్‌టుడే: కోడిపందేలా శిబిరంపై పోలీసులు దాడి చేసి జూదరులను అదుపులోకి తీసుకున్నారు. మండలంలోని రాంభొట్లపాలెం పంచాయతీ పరిధి పగడంవారిపాలెం వద్ద కోడి పందేలా స్థావరంపై శుక్రవారం చెరుకుపల్లి ఇన్‌ఛార్జి ఎస్సై తిరుమలరావు సిబ్బందితో దాడి చేశారు. రెండు కోళ్లను, రూ.3 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురు జూదరులను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.

ద్విచక్ర వాహనదారుడికి మూర్ఛ

వేమూరు, న్యూస్‌టుడే: ద్విచక్ర వాహనం నడుపుతున్న వ్యక్తి మూర్ఛ వ్యాధికి గురై గాయపడిన సంఘటన జంపని శివారులో శుక్రవారం జరిగింది. కొల్లూరు మండలం గుంటూరు గూడేనికి చెందిన జి.పండు చేబ్రోలు మండలం వడ్లమూడిలో పనికోసం వెళ్లాడు. తిరిగి తెనాలి-వెల్లటూరు రోడ్డుపై ఇంటికి వస్తుండగా జంపని సినిమాహాలు వద్ద కిందపడి కొట్టుకుంటున్నాడు. అటుగా వెళుతున్న వారు అతనిని గమనించి, చేతిలో తాళం పెట్టి, ఫిట్స్ ఆగేవరకు అక్కడే ఉండి, ఆటోలో వేమూరు సామాజిక వైద్యశాలకు తరలించారు. అక్కడి వైద్యులు అతనికి ప్రథమ చికిత్స చేశారు. పండు జేబులో ఉన్న చరవాణిలో నంబర్ల ఆధారంగా బంధువులకు సమాచారం ఇచ్చారు.

ప్రకటన

తెలంగాణ రాష్ట్రం, హైదరాబాదు, ఎల్.బి.నగర్, చిత్రాలేఅవుట్, మంజీరాహైట్స్ ఫేజ్-I, A Block 605 వాస్తవ్యురాలు అయిన నేను కరెడ్ల రోజా మీనాక్షి భర్త: కరెడ్ల శ్రీనివాసరావు. ఇందుములముగా యావన్మందికి తెలియచేయునది ఏమనగా

నేను, నా భర్త శ్రీనివాసరావు గారితో 16-11-2025 తేదిన మా స్వస్థలం బాపట్ల జిల్లా, వేమూరు మండలం, పెరవలి గ్రామము నుంచి హైదరాబాదులోని నా ఆస్తి దస్తావేజు 6612/1999 తాలుకా లింక్ దస్తావేజు 3811/1998 original తీసుకుని వేమూరు బయలుదేరినాము. ఆరోజు వేమూరులో దస్తావేజు వున్న కవరు పరిశీలించగా అందులో లింక్ దస్తావేజు 3811/1998 కనబడలేదు. అన్నిచోట్ల వెతికి, శోధించి, విచారించి చివరకు సదరు దస్తావేజు 3811/1998 పోయినదిగా నిర్ణయమునకు రావటం అయినది.

కావున సదరు దస్తావేజు ఎవరికైన దొరికిన యెడల పైన ఉదహరించిన అడ్రసుకుగాని లేదా 9347415443 నంబరు గాని సంప్రదించి తెలియపరచమని ప్రార్థన.

కరెడ్ల రోజా మీనాక్షి

చీరాల

• చీరాల • అద్దంకి • పర్చూరు

క్షేత్రస్థాయిలో భాజపా బలోపేతం

సంతమాగులూరు, న్యూస్‌టుడే: క్షేత్రస్థాయిలో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసేందుకు పార్టీ పూర్తి స్థాయి కార్యాచరణలోకి దిగినట్లు పార్టీ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు దేవరపల్లి నరసింహారెడ్డి, సిరిపురపు వెంకటరెడ్డి తెలిపారు. భారత మాజీ ప్రధాని అటల్ బిహారి వాజపేయి శత జయంతి సందర్భంగా ఈ నెల 16న బాపట్లలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు వారు తెలిపారు. సన్నాహకంగా పుట్టావారిపాలెం కూడలిలో శుక్రవారం గోడపత్రికలను ఆవిష్కరించారు. నేతలు మక్కెన శ్రీనివాసరావు, వేములూరి పోలిశెట్టి తదితరులు పాల్గొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM
చీరాల అర్బన్: 9849165189 అద్దంకి: 9440915704 పర్చూరు: 8008574106

దీపం వెలిగింది

స్పందనకు వందనం

పెదగంజాం పరిధిలోని పల్లెపాలెంలో తూర్పు వైపు వీధిలో వీధి దీపాలు వెలగడం లేదని స్థానికులు 'మేమున్నాం... మీకు తోడుగా' దృష్టికి తేవడంతో ఈ నెల 10న వార్త ప్రచురితమైంది. దీనికి స్పందించిన ఇన్‌ఛార్జి గ్రామ కార్యదర్శి కె. కృపారావు పంచాయతీ విద్యుత్తు ఒప్పంద కార్మికుడిని శుక్రవారం పంపించి, మరమ్మతులు చేయించారు. వీధి దీపాలు వెలిగేలా చేసి, సమస్యను పరిష్కరించారు.
- చినగంజాం, న్యూస్‌టుడే

గుంటూరులో ప్రపంచ తెలుగు మహాసభలు

ఇంకొల్లు, న్యూస్‌టుడే: మూడో ప్రపంచ తెలుగు మహాసభలు జనవరి 3, 4, 5 తేదీల్లో గుంటూరులో నిర్వహిస్తున్నట్లు ఆంధ్ర సారస్వత పరిషత్తు జిల్లా సంచాలకుడు పిడపర్తి పేరిరెడ్డి తెలిపారు. గజల్ శ్రీనివాస్ నేతృత్వంలో సభలు జరుగుతాయన్నారు. కవి సమ్మేళనాలు, అవధానం, నాటకం, కథ, నవల, వచన కవిత్వం, గజల్ లాంటి ప్రక్రియలపై సదస్సులు, శాస్త్రీయ, లలిత సంగీత, జానపద కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు.

నిజాయతీ చాటిన కండక్టర్

నాగమ్మ కుమార్తెకు పర్సును అందిస్తున్న కంట్రోలర్ రామయ్య

మేదరమెట్ల: కొరిశపాడు మండలం రావినూతల గ్రామానికి చెందిన నాగవల్లి నాగమ్మ అనే మహిళ శుక్రవారం ఒంగోలు బస్టాండ్‌లో నగదు, బంగారం ఉన్న పర్సును మర్చిపోయారు. దానిని ఒంగోలు ఆర్టీసీ డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్న రాజేశ్వరి గమనించారు. అందులో ఉన్న ఆధార్ కార్డు ఆధారంగా చిరునామా గుర్తించారు. మేదరమెట్ల బస్టాండ్‌లోని కంట్రోలర్ రామయ్యకు అది చేరేలా చేశారు. రామయ్య బాధితురాలికి సమాచారం అందించగా ఆమె హైదరాబాద్ వెళ్లినట్లు తెలియడంతో ఆమె కుమార్తెకు దానిని అందించారు. పర్సులో రూ.లక్ష విలువ చేసే బంగారు నగలతో పాటు, రూ.1100 నగదు ఉన్నట్లు రామయ్య తెలిపారు. నిజాయతీ చాటుకున్న కండక్టర్ రాజేశ్వరిని సహ ఉద్యోగులు అభినందించారు.

గోశాల.. పుష్కరిణి

- ప్రసన్నాంజనేయుడి ఆలయానికి అనుబంధంగా నిర్మాణం
- ముందుకొచ్చిన దాతలు.. అనుమతుల కోసం ఎదురుచూపులు

శింగరకొండ(అద్దంకి), న్యూస్‌టుడే

భవనాశి తటాకం అంచులో గోవులు కట్టేస్తున్న ప్రదేశం

శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి ఆలయాభివృద్ధిలో భాగంగా గుడి ప్రాంగణంలో గోశాల, భవనాశి తటాకం అంచున పుష్కరిణి నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఈ విషయాలపై అటు సహాయ కమిషనర్.. ఇటు పాలకమండలి బాధ్యులతో చర్చిస్తున్నారు. వీటికి సంబంధించి దాతలు ముందుకొస్తున్నారు. గోశాల నిర్మాణానికి సుమారు ఐదు సెంట్లు, పుష్కరిణికి అరెకరం భూమి అవసరం. తిరుమలలో మాదిరిగా భక్తుల్లో భక్తితత్వాన్ని పెంపొందించేందుకు ఈ రెండు అంశాలకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తూ నిర్మాణ పనులు చేపట్టనున్నారు.

గుడి వెనుకే ఆవులకు

దేవాలయానికి చెందిన ఆవుల్ని గుడి వెనుక భవనాశి తటాకం అంచున భూమిని చదును చేసి, అందులో ఉంచుతున్నారు. గోసంరక్షణకు సరైన గోశాల లేకపోవడాన్ని అటు పాలకులు, ఇటు అధికారులు గుర్తించారు. దీనికితోడు దాత పాటిబండ్ల సీతారామయ్య గోశాల నిర్మాణానికి రూ.15 లక్షలు అందించేందుకు ముందుకు రావడం విశేషం. ప్రస్తుతం గోవుల్ని కట్టేసే ప్రదేశం వద్దనే దీన్ని నిర్మించాలని పాలకమండలి సభ్యులు భావిస్తున్నట్లు సమాచారం. దీనికి జలవనరుల శాఖ అధికారుల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంది. ప్రతిపాదిత స్థలం పక్కనే ఓ సామాజిక సత్రం నిర్మించారు. అందువల్ల గోశాల నిర్మాణానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవనేది భక్తుల భావన.

తిరుమలలో మాదిరిగా..

తిరుమలలో మాదిరిగా ఆలయం సమీపంలో పుష్కరిణి ఏర్పాటుకు పాలకమండలి, అధికారులు నిర్ణయించారు. దీనికి మంత్రి గొట్టిపాటి ఆమోదముద్ర లభించింది. సుమారు 606 ఎకరాల్లో విస్తరించిన భవనాశి తటాకం అంచులో సుమారు 50 సెంట్ల విస్తీర్ణంలో పుష్కరిణి ఏర్పాటు చేయనున్నారు. దీనికి అయ్యే ఖర్చును ఒంగోలుకు చెందిన దాతలు రూ.25 లక్షలు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. భక్తులు ఈ పుష్కరిణిలో స్నానమాచరించి, స్వామి వారిని దర్శించుకునేలా ఏర్పాటు చేయాలని పాలకులు భావిస్తున్నారు. ఈ విషయమై సహాయ కమిషనర్ ఎం. తిమ్మానాయుడు, పాలకమండలి ఛైర్మన్ చుండూరి మురళీసుధాకర్ మాట్లాడుతూ తక్షణం ఈ రెండు ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించారు.

డీఈవో దృష్టికి ప్రైవేట్ పాఠశాలల సమస్యలు

వేటపాలెం, న్యూస్‌టుడే: జిల్లా విద్యాశాఖాధికారిగా బాధ్యతలు చేపట్టిన సింగా శ్రీనివాసరావును మండల ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యం శుక్రవారం జిల్లా కేంద్రానికి వెళ్లి ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసింది. ప్రైవేట్ పాఠశాలలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను డీఈవో దృష్టికి తీసుకెళ్లారు. షేక్ అక్బర్, భార్గవ్ రామ్, రాజశేఖర్, సురేష్, సుదీప్, కృష్ణారావు, సత్యవాణి ఉన్నారు.

నేడు జాతీయ లోక్‌అదాలత్

అద్దంకి, న్యూస్‌టుడే: అద్దంకి కోర్టు భవనాల సముదాయం వద్ద శనివారం జాతీయ లోక్‌అదాలత్ జరుగుతుందని మండల న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్, సీనియర్ సివిల్‌జడ్జి డి.నాగరాజు తెలిపారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అన్ని రకాల సివిల్, రాజీపడదగిన క్రిమినల్ కేసులు, మనోవర్తి, చెక్‌బౌన్స్, వివాహ, భూమి, గృహహింస కేసులు రాజీ చేసుకోవచ్చని చెప్పారు. దీనిలో రాజీపడిన కేసులు అప్పీలుకు అవకాశం ఉండదని, సివిల్ కేసుల్లో చెల్లించిన కోర్టు రుసుం తిరిగి కక్షిదారులకు వాపసు ఇస్తారని తెలిపారు.

గ్రామ సంఘాల సభ్యులకు శిక్షణ

అద్దంకి, న్యూస్‌టుడే: పొదుపు సంఘాల మహిళలు 'మన డబ్బులు-మన లెక్కలు' యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలని వెలుగు డీపీఎం కె.రవికుమార్ అన్నారు. స్థానిక వెలుగు కార్యాలయం వద్ద శుక్రవారం గ్రామసంఘాల సభ్యులకు 'విజన్ బిల్డింగ్'పై శిక్షణ శిబిరం జరిగింది. ఏపీఎం జ్యోతి ప్రసాద్ అధ్యక్షత వహించారు. ఎల్‌సీ కోర్ విజయభాస్కర్, సీసీలు వెంకయ్య, విజయరాణి, బ్రహ్మయ్య, మండల సమాఖ్య ప్రతినిధులు షేక్ కరీమూన్, పద్మావతి, అంజమ్మ, మాలతి, అకౌంటెంట్ శ్యామల, అనూష తదితరులు పాల్గొన్నారు.

21 నుంచి రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలు

జె.పంగులూరు: మండలంలోని తూర్పు కొప్పెరపాడులో ఈనెల 21 నుంచి 23వ తేదీ వరకు రాష్ట్ర స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు సామ్రాట్, శ్రీకాంత్ తెలిపారు. గొట్టిపాటి యువత ఆధ్వర్యంలో ఇవి జరుగుతాయన్నారు. పాల్గొనే వారు 19వ తేదీలోపు పేరు నమోదు చేయించుకోవాలని సూచించారు.

భక్తిశ్రద్ధలతో అనఘాష్టమి వ్రతం

రథోత్సవం

అద్దంకి, న్యూస్‌టుడే: భక్తుల కోర్కెలు తీర్చేదే 'అనఘాష్టమి వ్రతం' అని పూజారి అత్తోట భాస్కరఫణికుమార్ శర్మ అన్నారు. అద్దంకి గాంధీ బొమ్మ కూడలిలో శుక్రవారం అనఘాష్టమి వ్రతం నిర్వహించారు. పట్టణానికి చెందిన సుమారు వంద మంది భక్తులు పాల్గొన్నారు. నిర్వాహకులు నాగసూరి హనుమత్ ప్రసాద్ నేతృత్వంలో కమిటీ సభ్యులు మామిడి రాంబాబు, తమ్మన శ్రీనివాసరావు, కూరపాటి రామకోటేశ్వరరావు తదితరులు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నారు. అనంతరం 1500 మందికి అన్నసంతర్పణ చేపట్టారు. రాత్రికి దేవతామూర్తులకు రథోత్సవం నిర్వహించారు.

వైభవంగా వార్షికోత్సవం

అలంకరణలో వేణుగోపాలస్వామి

కొండమంజులూరు (జె.పంగులూరు), న్యూస్‌టుడే: మండలంలోని కొండమంజులూరులోని రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాలస్వామి ఆలయంలో శుక్రవారం తొలి వార్షికోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. దీనిలో భాగంగా గుడిలో శాంతి హోమం, అభిషేకాలు నిర్వహించినట్లు అర్చకులు ముప్పాళ్ల ప్రసాదాచార్యులు, శ్రీనివాసాచార్యులు తెలిపారు. మధ్యాహ్నం నిర్వహించిన అన్నసంతర్పణలో ప్రజలు పాల్గొన్నారు. సాయంత్రం స్వామి వారి శాంతి కల్యాణం నిర్వహించారు.

సమస్యల పరిష్కారానికి చక్కని వేదిక

అర్జీ స్వీకరిస్తున్న ఎమ్మెల్యే కొండయ్య

చీరాల, న్యూస్‌టుడే: ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకొని వాటిని పరిష్కరించడానికి ప్రజాదర్బార్ ఒక చక్కని వేదికని ఎమ్మెల్యే ఎం.ఎం. కొండయ్య పేర్కొన్నారు. ప్రజాదర్బార్ కార్యక్రమం శుక్రవారం క్యాంపు కార్యాలయంలో నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే ప్రతిఒక్కరి నుంచి స్వయంగా అర్జీలు స్వీకరించారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. అధికారులతో మాట్లాడి సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని సూచించారు. మొత్తం 177 అర్జీలు వచ్చాయని నాయకులు తెలిపారు. మించాల సాంబశివరావు, జనార్దన్, ముప్వల రమణారావు, గూడూరి శివరామప్రసాద్, డి.సురేష్, నాగేంద్రమణి, కూటమి నాయకులు పాల్గొన్నారు.

అసంపూర్తిగా రైతు సేవా కేంద్రం

తుమ్మచెట్ల మధ్య ఇలా..

సంతరావూరు (చినగంజాం), న్యూస్‌టుడే: సంతరావూరులో గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు రూ.21.80 లక్షలతో గత ప్రభుత్వం రైతు భరోసా కేంద్ర భవన (ప్రస్తుతం రైతు సేవా కేంద్రం) నిర్మాణ పనులు చేపట్టింది. ఇవి 80 శాతం పూర్తయ్యాయి. తలుపులు, కిటికీలు, ఫ్లోరింగ్ పనులు ఆగిపోయాయి. ప్రస్తుతం ఆ భవనం చుట్టూ తుమ్మచెట్లు దట్టంగా పెరిగాయి. అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా ఉంది. సంతరావూరులో 1,900 మంది రైతులు ఉన్నారు. వివిధ పంటలకు సంబంధించి రబీ, ఖరీఫ్‌లతో కలిపి నాలుగు వేల ఎకరాలు సాగులో ఉంది. రైతు సేవా కేంద్రం భవనం సేవలు అవసరమని రైతులు అంటున్నారు. భవనాన్ని పూర్తిచేసి, సేవలు అందేలా చూడాలని కోరుతున్నారు. ఈ విషయమై మండల పంచాయతీరాజ్ ఏఈ దండమూరి దాస్‌ను 'న్యూస్‌టుడే' వివరణ కోరగా కేటాయించిన నిధులతో భవనాన్ని నిర్మించామన్నారు. తలుపులు, కిటికీలు, ఫ్లోరింగ్ తదితర వాటికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసిన వెంటనే పనులు పూర్తి చేసి, రైతులకు ఉపయోగపడేలా చేస్తామని తెలిపారు.

రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు

ఎస్సై ఛాంబర్‌ను ప్రారంభిస్తున్న డీఎస్పీ రామాంజనేయులు, సీఐ శేషగిరిరావు, ఎస్సై చౌదరి

పర్చూరు, న్యూస్‌టుడే: బాపట్ల సబ్ డివిజన్ పరిధిలోని జాతీయ రహదారుల్లో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని డీఎస్పీ గోగినేని రామాంజనేయులు తెలిపారు. శుక్రవారం వార్షిక తనిఖీలో భాగంగా పర్చూరు పోలీస్‌స్టేషన్‌ను పరిశీలించారు. స్టేషన్‌లో మరమ్మతులు చేపట్టి నూతనంగా నిర్మించిన ఎస్సై ఛాంబర్‌ను సీఐ ఎం.శేషగిరిరావుతో కలిసి ఆయన ప్రారంభించారు. రికార్డులు పరిశీలించారు. ఎన్‌హెచ్ 216(ఎ), నామ్, ఎన్‌హెచ్-5, 16 రహదారుల్లో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతుండటంతో బ్లాక్ స్పాట్లను గుర్తించామన్నారు. డ్రంక్ అండ్ డ్రైవింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. పోలీస్‌స్టేషన్ ఆవరణలోని గదులకు మరమ్మతులు చేయించి, భవిష్యత్తులో బందోబస్తు సమయంలో సిబ్బంది విశ్రాంతి తీసుకునేలా చర్యలు చేపట్టాలని ఎస్సై జీవీ చౌదరికి సూచించారు.

ధేనువకొండ రహదారికి మరమ్మతులు

గుండ్లకమ్మ జలాశయం ముంపు గ్రామం ధేనువకొండ నుంచి పేరాయపాలెం వరకు రహదారి మరమ్మతు పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే చెరువు కట్టపై అల్లుకున్న చిల్లచెట్లను తొలగించారు. ఆర్టీసీ బస్సు రాకపోకలకు వీలుగా కట్ట వెడల్పు చేశారు. మిగిలిన పనుల్లో భాగంగా ధేనువకొండ, పేరాయపాలెం గ్రామాల్లోని రోడ్డును గుర్తించి మరమ్మతులు చేస్తున్నట్లు పంచాయతీ కార్యదర్శి రాజశేఖరరెడ్డి తెలిపారు.
- ధేనువకొండ(అద్దంకి), న్యూస్‌టుడే

నిరుపయోగంగా చేతి పంపు

దక్షిణ అద్దంకి నర్రావారి పాలెం కల్యాణమండపం ఎదురుగా ఉన్న చేతి పంపు నిరుపయోగంగా ఉంది. గతంలో చుట్టు పక్కల నివాసం ఉండేవారు ఈ చేతి పంపును ఉపయోగించుకునేవారు. మరమ్మతులకు గురికావటంతో దూరం వెళ్లి నీరు తెచ్చుకుంటున్నట్లు స్థానికులు వాపోతున్నారు. ఈ విషయమై పురపాలక ఏఈ లోకేశ్‌ను వివరణ కోరగా వెంటనే మరమ్మతులు చేయిస్తామన్నారు.
- అద్దంకి, న్యూస్‌టుడే

చిల్లచెట్ల మధ్య రక్షిత నీటిట్యాంకు

గ్రామీణ ప్రాంతాల్లో రక్షిత మంచినీటి పథకాల ట్యాంకులు చాలా చోట్ల నిరుపయోగంగా ఉన్నాయి. జలజీవన్ మిషన్ పథకం కింద గ్రామాల్లో ఇంటింటికి నీరందించాలని ప్రభుత్వం పైప్‌లైన్ పనులు వేస్తోంది. కానీ ట్యాంకులు చుట్టూ చిల్లచెట్లతో నిరుపయోగంగా మారుతున్నాయి. మండలంలోని సూరేపల్లిలో వాటర్ ట్యాంకు ఇలాగే ఉంది. ట్యాంకుకు అమర్చిన ఇనుప పైపులు విరిగిపోయాయి.
- బల్లికురవ, న్యూస్‌టుడే

చెత్త తొలగించరూ..

మండలంలోని భగవాన్‌రాజుపాలెంలో జాతీయ రహదారి సర్వీస్ రోడ్డు వెంబడి చెత్తాచెదారం ఎక్కడికక్కడే పేరుకుపోయింది. ఇది గాలి వీచినప్పుడు రోడ్డుపై వెళ్లే వాహనదారుల మీద పడుతోంది. చెత్తను తొలగించాలని వాహన చోదకులు, ప్రజలు కోరుతున్నారు. దీనిపై పంచాయతీ కార్యదర్శి అబ్దుల్ రవూఫ్‌ఖాన్‌ను వివరణ కోరగా తక్షణం హరిత రాయబారులతో చెత్తను తొలగించి, సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు.
- జె.పంగులూరు, న్యూస్‌టుడే

కుక్కలు.. వరాహాలు స్వైరవిహారం

ఇంకొల్లు వీధుల్లో పందుల గుంపు

ఇంకొల్లు, న్యూస్‌టుడే: ఇంకొల్లు పరిసర గ్రామాల్లో వీధి కుక్కలు, పందులు స్వైరవిహారం చేస్తున్నాయి. ప్రతి వీధిలోనూ డజన్ల కొద్దీ కుక్కలు నివాసాలు ఏర్పరచుకుని చిన్నపిల్లలు, కోళ్ళు, గొర్రెలపై దాడిచేసి గాయపరుస్తున్నాయి. ప్రధాన రహదారుల్లో ద్విచక్ర వాహనాలను వెంబడించడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవల సూదివారిపాలెం, నాగండ్ల గ్రామాల్లో గొర్రెల మందలపై దాడి చేసి పదుల సంఖ్యలో గొర్రె పిల్లలను చంపాయి. ప్రస్తుతం కుక్కలను పట్టి వేరే ప్రాంతాల్లో వదిలిపెట్టడం లేదా కు.ని శస్త్రచికిత్సలు చేయాలన్న నిబంధనలను పంచాయతీలు సక్రమంగా అమలు చేయకపోవడంతో కుక్కల సంతతి ఏటా పెరిగిపోతోంది. పందులను కాపలా లేకుండా వదిలిపెడుతున్నారు. శునకాలు, వరాహాలను గ్రామాలకు దూరంగా ఉండేలా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

పాడదాం.. మాట్లాడదాం.. నటిద్దాం

❑ ఇక పక్కాగా పాఠశాలల్లో నో బ్యాగ్ డే ❑ జిల్లాలో 1337 విద్యాలయాలకు నిధుల మంజూరు

కొత్తపేట (వేటపాలెం), న్యూస్‌టుడే

నూతన జాతీయ విద్యా విధానంలో భాగంగా పిల్లలపై బరువు తగ్గించేందుకు శనివారం నో బ్యాగ్‌డేని ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. అయినా కొన్నిచోట్ల ఇది పక్కాగా జరగడంలేదు. ఈ పరిస్థితుల్లో దీన్ని తప్పనిసరిగా నిర్వహించడంతో పాటు ఆటపాటలతో చిన్నారుల్లో సృజన వెలికితీసేందుకు చర్యలు చేపట్టింది. ఇందుకు జిల్లాకు రూ.7,57,500 నిధులు విడుదల కాగా, అన్ని పాఠశాలలకు సమానంగా ఇచ్చారు.

◆ నైపుణ్యాలు వెలికితీసేలా.. ప్రతి నెలా మూడు లేదా నాలుగో శనివారం నోబ్యాగ్ డే నిర్వహించాలి. ఆ రోజున బడికి వచ్చే విద్యార్థులకు మానసికోల్లాసం కలిగేలా కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఒకటి, రెండు తరగతుల విద్యార్థులకు పాడుకుందాం... మాట్లాడుకుందాం... నటిద్దామనే కార్యక్రమాలు, మూడు నుంచి అయిదు చదివే విద్యార్థులకు సృజన, తోటకు పోదాం... పరిశుభ్రం చేద్దాం.. చదువుకుందాం... విందాం అనే వాటిని నిర్వహించనున్నారు. ఉన్నత పాఠశాలల్లో ఆటపాటలు, విద్య, వైజ్ఞానిక నమూనాల రూపకల్పన లాంటివి ఏర్పాటు చేస్తారు. కేటాయించిన నిధులతో అవసరమైన వాటిని కొనుగోలు చేయాలని సమగ్ర శిక్షా అధికారులు సూచించారు.

బ్యాగ్‌లతో పాఠశాల నుంచి వెళుతున్న విద్యార్థులు

బోధనేతర భారం తగ్గించాలి

కారంచేడు, న్యూస్‌టుడే: విద్యార్థికి నాణ్యమైన విద్య అందాలంటే ఉపాధ్యాయుడి సమయం అంతా పిల్లాడికే కేటాయించేలా ప్రభుత్వ విధానం ఉండాలని యూటీఎఫ్ జిల్లాశాఖ ప్రధాన కార్యదర్శి ఎ.శ్రీనివాసరావు కోరారు. శుక్రవారం స్థానిక రామానాయుడు సామాజిక భవనంలో మండల యూటీఎఫ్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. బోధనకు మాత్రమే ఉపాధ్యాయులను ఉపయోగించుకోవాలన్నారు. రాష్ట్ర కౌన్సిలర్ శ్రీనివాసరెడ్డి, జిల్లా కార్యదర్శులు పద్మావతి, మండల శాఖ అధ్యక్షులు శ్రీనివాసులు, ఉపాధ్యక్షులు పి.శ్రీనివాసరావు, కోశాధికారి మీరావలి తదితరులు పాల్గొన్నారు.

ఉత్తీర్ణత శాతాన్ని పెంచండి

మార్టూరు, న్యూస్‌టుడే: వంద రోజుల ప్రణాళికను ప్రతి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అమలు చేసి ఉత్తీర్ణత శాతాన్ని పెంచాలని ఎంఈవో వస్రామ్ నాయక్ చెప్పారు. శుక్రవారం స్థానిక మండల విద్యావనరుల కార్యాలయంలో మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమావేశాన్ని నిర్వహించారు. మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందించాలని ఎంఈవో-2 ప్రేమలత సూచించారు.

ఒకరిపై కేసు నమోదు

చినగంజాం, న్యూస్‌టుడే: అత్త, భార్యను దుర్భాషలాడి, చంపుతానని బెదిరించిన అల్లుడుపై కేసు నమోదైంది. ఎస్సై శీలం రమేష్ అందించిన వివరాల ప్రకారం... కడవకుదురు గ్రామానికి చెందిన ఎస్.శ్రీనివాసరావు, పద్మ దంపతుల కుమార్తె నాగసుప్రజను సుమారు ఏడేళ్ల క్రితం వేటపాలేనికి చెందిన ముత్యాల రాకేష్‌కి ఇచ్చి వివాహం చేశారు. కొంత కాలానికి భార్యాభర్తలు రాకేష్, నాగసుప్రజల మధ్య మనస్పర్థలు వచ్చి విడాకుల కేసు పెట్టుకున్నారు. అది చీరాల కోర్టులో నడుస్తోంది. ఈ పరిస్థితుల్లో అప్పుడప్పుడు రాకేష్ మద్యం తాగి వచ్చి భార్య, అత్తను వేధిస్తున్నాడు. ఈ నెల 7న రాకేష్ మద్యం తాగి వచ్చి భార్య, అత్తను దుర్భాషలాడాడు. చంపుతానని బెదిరించాడు. అత్త పద్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

ఘనంగా భారతీయ భాషోత్సవం

సంప్రదాయ వేషధారణలో విద్యార్థినులు

వేటపాలెం, న్యూస్‌టుడే: బాలికోన్నత పాఠశాలలో శుక్రవారం భారతీయ భాషోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా భారతీయ సాంస్కృతిక వైవిధ్యాన్ని తెలియజేయడం కోసం విద్యార్థినులచే వివిధ రాష్ట్రాలకు చెందిన సంప్రదాయ వస్త్రధారణతో ఏర్పాటు చేసిన ప్రదర్శన ఆకట్టుకుంది. తెలుగు, హిందీ, సంస్కృత భాషా పండితులచే టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్‌ను ప్రదర్శించారు. ప్రధానోపాధ్యాయిని డి.సరోజిని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

విద్యార్థుల రక్తదానం

వేటపాలెం, న్యూస్‌టుడే: సెయింట్ ఆన్స్ ఫార్మసీ కళాశాలలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఏరియా వైద్యశాల బ్లడ్ బ్యాంకు సంయుక్త ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని శుక్రవారం నిర్వహించారు. 30 మంది విద్యార్థులు రక్తదానం చేశారు. శిబిరాన్ని ప్రిన్సిపల్ డాక్టరు వి.వి.నాగేశ్వరరావు ప్రారంభించారు. కళాశాల కార్యదర్శి వనమా రామకృష్ణారావు, కరస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు, బ్లడ్ బ్యాంకు ఇన్‌ఛార్జి డాక్టరు తిరుమలరావు, కార్యక్రమం సమన్వయకర్త బి.వినయ్ కుమార్ ఉన్నారు. రక్తదానం చేసిన విద్యార్థులకు బ్యాంకు వారు జ్ఞాపికలు అందజేశారు.

నేడు విద్యుత్తు సరఫరా నిలిపివేత

చీరాల: విద్యుత్తు ఉపకేంద్రం వద్ద మరమ్మతులు చేపడుతున్న కారణంగా శనివారం విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని డీ-2 ఏఈ బి. శంకర్ తెలిపారు. జాండ్రపేట, రామకృష్ణాపురం, పాత చీరాల, కొత్తపాలెం, వైకుంఠపురం, విఠల్‌నగర్, గంజిపాలెం, నవాబుపేట ప్రాంతాల్లో ఉదయం 9 నుంచి 12 వరకు సరఫరా నిలిపివేస్తున్నట్లు చెప్పారు.

చినగంజాం, న్యూస్‌టుడే: చినగంజాం విద్యుత్తు ఉపకేంద్రం పరిధిలో లైన్ల మరమ్మతుల దృష్ట్యా శనివారం ఉదయ 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్తు సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ లేళ్ల బోయిన బ్రహ్మం తెలిపారు. చినగంజాం, సోపిరాల పరిధిలోని గ్రామాల్లో ఉండదన్నారు.

పర్చూరు, కారంచేడు, న్యూస్‌టుడే: పర్చూరు, కారంచేడు మండలాల్లో విద్యుత్తు సబ్‌స్టేషన్ల మరమ్మతుల్లో భాగంగా శనివారం విద్యుత్తు సరఫరా నిలిపివేస్తున్నట్లు ఆ శాఖ డీఈఈ జె.శ్రీనివాసులు తెలిపారు. పర్చూరు మండలంలోని పర్చూరు, అడుసుమల్లి, చెరుకూరు సబ్‌స్టేషన్ల పరిధిలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు, కారంచేడు మండలంలోని కారంచేడు, స్వర్ణ సబ్‌స్టేషన్ల పరిధిలో ఉదయం 8 నుంచి ఒంటి గంట వరకు సరఫరా నిలిపివేస్తున్నట్లు చెప్పారు.

ఉపాధ్యాయుల బోధన తీరు పరిశీలన

యర్రంవారిపాలెం(కారంచేడు), న్యూస్‌టుడే: మండలంలోని యర్రంవారిపాలెం ప్రభుత్వ ఉన్నత పాఠశాలను శుక్రవారం మండల అకడమిక్ ఫోరం కమిటీ సభ్యులు తనిఖీ చేశారు. తెలుగు, హిందీ, ఆంగ్లం, గణితం పాఠ్యాంశాలను ఉపాధ్యాయులు విద్యార్థులకు బోధిస్తున్న తీరును, రికార్డులను పరిశీలించారు. కమిటీ సభ్యులు బి. బాలప్రసాద్, హెచ్‌ఎంలు పి.భాస్కరరావు, వీరాంజనేయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

మిన్నెకల్లులో ఉచిత వైద్య శిబిరం

మిన్నెకల్లు (సంతమాగులూరు), న్యూస్‌టుడే: గుంటూరు కాటూరి ఆసుపత్రి ఆధ్వర్యంలో మిన్నెకల్లులో శుక్రవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరాన్ని ఏఎంసీ ఛైర్మన్ రమేష్ ప్రారంభించారు. 40 మందికి పైగా వైద్య బృందం అన్ని రకాల వ్యాధులకు సంబంధించి 232 మందికి పైగా రోగులను పరీక్షించి, ఉచితంగా మందులు అందించారు. తెదేపా నాయకులు ముప్పాళ్ల శ్రీను, వాసంత వేణుబాబు తదితరులు పాల్గొన్నారు.

ప్రపంచస్థాయి విద్యను అందిపుచ్చుకోవాలి

మార్టూరు, న్యూస్‌టుడే: గ్రామీణ విద్యార్థులు ప్రపంచ స్థాయి విద్యను అందిపుచ్చుకునేందుకు పోటీ పరీక్షలు ఎంతగానో దోహదపడతాయని ఎంఈవో వస్రామ్ నాయక్ తెలిపారు. శుక్రవారం స్థానిక శ్రీ చైతన్య స్కూల్‌లో నేషనల్ స్పేస్ సొసైటీ, నాసా అమెరికన్ రీసెర్చ్ సెంటర్ సంయుక్తంగా నిర్వహించే ఎన్‌ఎస్‌ఎస్ స్పేస్ సెటిల్మెంట్ పోటీల్లో పాల్గొనే విద్యార్థులకు నాసా కిట్లను అందజేశారు. పిల్లలను చైతన్య పాఠశాల ఏజీఎం డాక్టర్ నూతలపాటి అంజయ్య, ఆర్ఐ జి.అప్పాజి, కో-ఆర్డినేటర్ కె.శ్రీనివాసులు అభినందించారు.

పాదయాత్రగా దుర్గమ్మ చెంతకు

పర్చూరుకు చేరుకున్న దీక్షాపరులు

పర్చూరు, న్యూస్‌టుడే: పాదయాత్రగా భవానీ దీక్షాపరులు విజయవాడ బాట పట్టారు. 41రోజుల దీక్ష పూర్తి చేసుకున్న ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం ఈదుమూడి గ్రామానికి చెందిన షేక్ నాగూర్‌మస్తాన్‌వలీ, రాచూరి మస్తానరావు, వల్లూరు వెంకటేశ్వరరావులు చేపట్టిన పాదయాత్ర శుక్రవారం పర్చూరుకు చేరుకుంది. వీరిలో నాగూర్‌మస్తాన్‌వలీ ముస్లిం సంప్రదాయ వ్యక్తి కాగా 13ఏళ్ల నుంచి భవానీ దీక్ష చేపడుతున్నట్లు చెప్పారు. దీక్షా సమయంలో 41 రోజులపాటు ఇంటికి వెళ్లకుండా పూజలు చేస్తూ ఆలయంలోని పీఠం వద్దనే ఉంటున్నట్లు తెలిపారు. దీక్షాపరులతోపాటు తమవారు ఎంతో ఆదరించి సహాయ,సహకారాలు అందిస్తున్నారని, ఇదంతా విజయవాడ దుర్గమ్మ ఆశీస్సులుగా భావిస్తున్నానని, ఏటా పాదయాత్రగా దుర్గగుడికి చేరుకుంటామని చెప్పారు.

పెరుగుతున్న ఆప్కో బకాయిలు

భట్టిప్రోలు: ప్రభుత్వ నిర్లక్ష్యంతో చేనేత సహకార సంఘాల్లో ఆప్కో బకాయిలు పెరుగుతున్నాయని చేనేత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మురుగుడు సత్యనారాయణ అన్నారు. మండలంలోని ఐలవరంలో చేనేత కార్మికుల సమావేశం జరిగింది. ఆయన మాట్లాడుతూ రూ.కోట్లలో బకాయిలు ఉంటే సంఘాలు ఎలా పనిచేస్తాయని ప్రశ్నించారు.

PUBLIC NOTICE

Under the instructions of my client M/s. Shriram Finance Ltd., Chirala branch issued the following notice to the general public.

My client intends to grant the loan to the applicant **Bilkhis Banu W/o. Mehindi Hasan R/o. Chinnaganjam, Bapatla District, A.P.** offered the following notice schedule property as a security of the Business Loan granted to the above said person and after secrutinasation of the documents pertaining to the notice schedule property by the way of registered mortgage as such if anyone have any claims, charges, mortgages, sale agreements, court attachments, disputes etc., shall be informed to my client or to me within 7 days from the date of notice otherwise later objections will not bind my client in this regards.

SCHEDULE: Old Prakasam District - Present Bapatla District - Chirala Sub District - Vetapalem Mandal - Akkayapalem Panchayat - kothapeta revenue village - Sy.No. 418/1A5 - an extent of Ac. 1-72 2/3 cents - Plot No. 1A - an extent of 330-75 Sq.Yards vacant site bounded by **East:** 20 ft. width passage - 47 ft.03 inches, **South:** Property of Plot No. 1B - 63 ft, **West:** Kurru Venkatadri etc., sold to another - 47ft. 03 inches, **North:** Ramapuram Road - 63 ft.

Place: Chirala
Date: 09.12.2025
Sd/- **G.Srinivasulu,**
Advocate, Chirala

22 ఏళ్లలో తొలిసారి రాత్రి ప్రయాణం

చిత్తూరు నగరం మురకంబట్టుకు చెందిన ఏకే రామ్మూర్తి 1993 నుంచి ట్రావెల్స్ వ్యాపారంలో ఉన్నారు. మూడేళ్ల క్రితం కొన్న 2012 మోడల్‌కు చెందిన ఏపీ 39 యుఎం6543 బస్సును ఏవీఎం ట్రావెల్స్ పేరిట అద్దెకు ఇస్తున్నారు. చిత్తూరుకు చెందిన పన్నీర్ సెల్వం (విఘ్నేశ్వర ట్రావెల్స్) అనే వ్యక్తి నుంచి ఎక్కువగా బుకింగ్‌లు వస్తుంటాయి. ఏజెంట్ వజ్రమణి ద్వారా యాత్రలు నిర్వహిస్తుంటారు. 22 ఏళ్లుగా వజ్రమణి యాత్రికులను రాత్రి ప్రయాణం చేయించలేదు. టూర్ ఆలస్యం కావడంతో తొలిసారి గురువారం రాత్రి ప్రయాణం చేయాలని నిర్ణయించుకున్నారు. వీరు భద్రాచలం ఆలయ దర్శించుకోవాలని ప్రణాళికను గురువారమే మార్చుకున్నారు. అదేరోజు రాత్రి రూ.14,500 చెల్లించి తెలంగాణ పర్మిట్ తీసుకున్నారు. ఆఖర్లో చేసిన ఈ మార్పు 9 మంది ప్రాణాలు బలి తీసుకుంది! వజ్రమణి డ్రైవర్ పక్కనే కూర్చోగా తెల్లవారుజామున ఎలాంటి ఇబ్బంది లేదని లోపలకు పంపారు. ఆ తర్వాతే ప్రమాదం జరిగింది.

కళ్లు తెరిచేలోగా తెల్లారిన జీవితాలు

- విహారయాత్ర విషాదాంతం
- లోయలో పడిన బస్సు
- ఉమ్మడి జిల్లావాసులు తొమ్మిది మంది మృతి
- అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘటన

చింతూరు సమీపంలో లోయలో పడిన బస్సు

ఓ భద్రాద్రి రామయ్యా
నువ్వే దిక్కని నమ్మితిమి
నిత్యం నీ నామస్మరణ చేసితిమి
నిను కనులారా చూడాలనుకుంటిమి
- కానీ నీ దర్శనభాగ్యం కల్పించలేదేమయ్యా!

అమ్మా.. జననీ జానకీ
భూగర్భజాతా భువనైకమాతా అని తలిచాం
శ్రీరామపత్నీ జనకస్య పుత్రీ అని కొలిచాం
సీతాంగనా సుందరకోమలాంగీ అని పూజించాం
- మము బ్రోవమని నీవైనా చెప్పలేదేం తల్లీ

గురువారం రాత్రి 10.00 గంటలు

'కోటప్పకొండ, మంగళగిరి, విజయవాడ, పాలకొల్లు.. ఇలా వారు దర్శించుకున్న ఆలయాల విశేషాలను పంచుకున్నారు. ఆ దేవుళ్ల నామస్మరణ చేశారు. శుక్రవారం ఉదయాన్నే భద్రాచలం సీతారామస్వామిని దర్శించుకుంటామనే ఆనందంలో ఉన్నారు. అలసి నిద్రలోకి జారుకున్నారు.

శుక్రవారం తెల్లవారుజామున 4.10

హాయిగా నిద్రపోతున్న వేళ.. ఓ ఉప్పెన ఎగిసిపడింది. క్షణాల్లో బస్సు లోయలోకి జారింది. ఘాట్ మింగేసింది. తొమ్మిది మంది తలరాతలను చెరిపేసింది. ఆత్మీయులకు అంతులేని ఆవేదన మిగిల్చింది. ఊహకందని విషాదాన్ని మిగిల్చింది.

క్షతగాత్రులకు మంత్రి సంధ్యారాణి పరామర్శ

● అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు - మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో శుక్రవారం తెల్లవారు జామున ట్రావెల్స్ బస్సు లోయలో పడిన ప్రమాదంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా వాసులు తొమ్మిది మంది మృతి చెందారు. చిత్తూరు నుంచి బయలుదేరిన ఈ బస్సులో మొత్తం 37 మంది ఉన్నారు. చిత్తూరులో 30 మంది, తిరుపతిలో ఐదుగురు, ఇద్దరు చిలకలూరిపేటలో ఎక్కారు.

క్షతగాత్రురాలికి భోజనం తినిపిస్తున్న వైద్య సిబ్బంది

● ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్ మరాఠావీధిలోని బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారు. చింతూరులోని తెదేపా నాయకులకు ఫోన్ చేసి.. క్షతగాత్రులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు.

మరాఠీవీధికి చెందిన ఇద్దరు..

చిత్తూరు మరాఠీవీధి నుంచే ఏడుగురు బయలుదేరగా ఇద్దరు మరణించారు. నగరం నుంచి మొత్తం 15 మంది వెళ్లారు. ఎస్వీ నాగేశ్వరరావు (68), ఆయన భార్య అమ్ములూ బాయి, శ్రీకళాదేవి (64), అక్కాచెల్లెళ్లైన ఎస్.ముంతాజ్ బేగం, అష్రఫ్, ఇదే వీధికి చెందిన ప్రకాష్, పద్మ దంపతులు ఉన్నారు. వీరిలో నాగేశ్వరరావు, శ్రీకళాదేవి మరణించారు.

అంబులెన్సులు పంపిన కలెక్టర్

ఘటన గురించి తెలిసిన వెంటనే కలెక్టర్ సుమిత్‌కుమార్ అల్లూరి జిల్లా కలెక్టర్ దినేష్‌కుమార్‌తో మాట్లాడారు. మధ్యాహ్నం విజయవాడకు ఎనిమిది అంబులెన్సులు పంపారు.

'లేవరా.. నువ్వుంటే అందరినీ బతికిస్తావురా'

దొరబాబు

తవణంపల్లె మండలం నరసింహనపల్లికి చెందిన వంటమనిషి దొరబాబు కూడా డ్రైవర్‌కు దగ్గరల్లోనే కూర్చున్నారు. ప్రమాదంలో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. 'రేయ్ దొరబాబు.. లేవరా. నువ్వుంటే అందరినీ బతికిస్తావురా' అంటూ వజ్రమణి కంటతడి పెట్టుకున్నారు. దొరబాబు కష్టపడితేనే కుటుంబం గడిచేది. ఇతని మరణ వార్త తెలియగానే భార్య సుమలత కుప్పకూలిపోవడంతో ఆసుపత్రికి తరలించారు.

ఫోన్‌లో కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న క్షతగాత్రురాలు

జంటగానే మృత్యుఒడికి

శివశంకర్‌రెడ్డి, సునంద

పలమనేరుకు చెందిన వై.ఆర్.శివశంకర్‌రెడ్డి (53) ఓ ప్రైవేటు హేచరీస్‌లో ఉద్యోగి. భార్య సునంద (45) గృహిణి. ఈ నెల 6న చిత్తూరులోని స్నేహితులతో కలిసి తీర్థయాత్రకు బయలుదేరిన వీరు మృత్యువాతపడ్డారు. వీరి కుమారుడు సాయిచరణ్ తిరుపతిలో మెడిసిన్ చదువుతున్నాడు. శివశంకర్‌రెడ్డి తల్లి ఇంద్రాణి పలమనేరులోని ఇంట్లో ఒంటరిగా ఉంటున్నారు.

దూరమైన చిరునవ్వు

తిరుచానూరు టెలిఫోన్ కాలనీకి చెందిన రైల్వే విశ్రాంత ఉద్యోగి రామస్వామిపిళ్లై, భార్య రుక్మిణీ, వీరి ఇంట్లో అద్దెకు ఉంటున్న మాజీ లైబ్రేరియన్ తెనాలి శైలజారాణి (64) యాత్రకు వెళ్లారు. బస్సు ప్రమాదంలో శైలజారాణి మృతి చెందగా.. మిగిలిన ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు. శైలజారాణి కుమారుడు అనారోగ్యంతో కేరళలో చికిత్స పొందుతున్నట్లు స్థానికులకు చెప్పింది. భర్త, కుమారుడి వివరాల కోసం పోలీసులు ప్రయత్నించగా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. నిత్యం చిరునవ్వుతో పలకరించే ఆమె మృతి ఆవేదనకు గురిచేసిందని స్థానికులు వాపోయారు.

డ్రైవర్ వెనుక సీట్లో కూర్చున్నా..

బస్సులో డ్రైవర్ సీటు వెనుక కూర్చుని ఉన్నా. ప్రమాదం జరిగినప్పుడు ఒక్కసారిగా వెనక్కు పడిపోయా. ఏం జరిగిందో తెలుసుకునేలోగా లగేజీలన్నీ పైన పడిపోవడంతో భుజం, చేయి, కాళ్లపై తీవ్ర గాయాలయ్యాయి. వైద్యులు సర్జరీ చేయాలని సూచించారు. ప్రమాదంలో నా భర్త ప్రకాష్ తీవ్రంగా గాయపడ్డారు. ఇప్పటికీ దిగ్భ్రాంతి నుంచి ఇంకా తేరుకోలేదు.

- బొజ్జా పద్మజ, బాధితురాలు

బస్సులో తిరుగు ప్రయాణమైన యాత్రికులు

ఏదో చెప్పబోయాడు.. అంతలోనే ఘోరం: ప్రసాద్, బస్సు ప్రధాన డ్రైవర్

పాడేరులో గురువారం సాయంత్రం బయలుదేరాం. జగ్గంపేట వద్ద వేకువజామున 2 గంటలకు మరో డ్రైవర్ మధుకు బాధ్యతలు అప్పగించా. అప్పటికే దట్టంగా మంచు, చలి తీవ్రంగా ఉంది. ప్రమాద సమయంలో డ్రైవర్ ఏదో నాకు చెప్పేందుకు ప్రయత్నించారు. ఇంతలోనే ఘోరం జరిగింది. దాంతో అతడు ఏం చెప్పాడో అర్థం కాలేదు. ప్రమాదంలో నా భుజం, చెయ్యి ఫ్రాక్చర్ అయ్యాయి. - ప్రసాద్, బస్సు ప్రధాన డ్రైవర్

మృతులు

శ్యామల

నాగేశ్వరరావు

శ్రీకళాదేవి

కావేరి కృష్ణ

కృష్ణకుమారి

- ఈనాడు, చిత్తూరు; న్యూస్‌టుడే, చిత్తూరు క్రైం, పలమనేరు, తవణంపల్లె, పెనుమూరు, తిరుచానూరు

రాష్ట్ర మహాసభల సందర్భంగా ర్యాలీగా వస్తున్న ఎస్‌ఎఫ్‌ఐ నేతలు

విద్యను కాషాయీకరిస్తే ఊరుకునేది లేదు

తిరుపతి (విద్య), న్యూస్‌టుడే: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా వ్యతిరేక విధానాలకు ఇకనైనా స్వస్తిపలకాలని ఎస్‌ఎఫ్‌ఐ నేతలు పేర్కొన్నారు. తిరుపతి వేదికగా శుక్రవారం సమాఖ్య 25వ రాష్ట్ర మహాసభలు ప్రారంభమయ్యాయి. ముందుగా మహార్యాలీ, తదనంతరం నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్‌లో బహిరంగ సభ నిర్వహించారు. జాతీయ కార్యదర్శి శ్రీజన్ భట్టాచార్య మాట్లాడుతూ దేశంలో కాషాయీకరణ విద్యను ప్రేరేపిస్తే సహించేది లేదని హెచ్చరించారు. రాష్ట్ర కార్యదర్శి కె.ప్రసన్నకుమార్ మాట్లాడుతూ కూటమి ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ.6,400 కోట్లు వెంటనే చెల్లించాలన్నారు. సమాఖ్య అఖిలభారత మాజీ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు, ప్రస్తుత అధ్యక్షుడు ఆదర్శ్ ఎం.సాజి, సహాయ కార్యదర్శి శిల్ప, రాష్ట్ర అధ్యక్షుడు పి.రామ్మోహన్, మాజీ అధ్యక్షుడు వై.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

21న పల్స్ పోలియో

చిత్తూరు కలెక్టరేట్, న్యూస్‌టుడే: పుట్టిన బిడ్డ నుంచి ఐదేళ్ల లోపు పిల్లలకు ఈ నెల 21న పోలియో చుక్కలు వేయించాలని డీఆర్‌వో మోహన్‌కుమార్ పిలుపునిచ్చారు. పల్స్ పోలియో కార్యక్రమంపై వివిధ శాఖల జిల్లా అధికారులతో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఐదేళ్ల లోపు పిల్లలు 2,21,502 మంది ఉన్నారని, 5,794 కేంద్రాల్లో పోలియో చుక్కలు వేయనున్నట్లు చెప్పారు. డీఎంహెచ్‌వో సుధారాణి, డీఐవో హనుమంతరావు, వెంకటప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

కనుమ దారులు.. రుధిర ధారలు

ఈనాడు పరిశీలన

- మితిమీరిన వేగంతో ప్రమాదాలు
- ప్రాణాలు కోల్పోతున్న అమాయకులు

శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: కనుమ రహదారుల్లో ఏ చిన్న ఏమరుపాటైనా ప్రాణాల మీదకు వస్తుంది. తాజాగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన ప్రమాదంలో ఉమ్మడి జిల్లా వాసులు మృత్యువాతపడ్డారు. ఈ నేపథ్యంలో కనుమ దారుల్లో ప్రయాణమంటేనే ప్రజలు జంకుతున్నారు. ప్రమాదాల నియంత్రణకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ప్రమాదాలు తగ్గుముఖం పట్టడం లేదు. ఈ రోడ్ల స్థితిగతుల్ని ఒకసారి పరికిస్తే..

భాకరాపేట దారిలో వాహనాల రాకపోకలు

భాకరాపేట పరిధిలో..

ఎక్కడ: తిరుపతి-మదనపల్లె ప్రధాన రహదారిలో
పొడవు: 15 కిలోమీటర్లు (రంగంపేట-భాకరాపేట)
ఏడాదిలో జరిగిన భారీ ప్రమాదాలు: 25పైనే
పెద్ద మలుపులు: దొనకొటంగంమ్మ మలుపు, తగ్గ్ కల్యాణిడ్యాం, దెయ్యాల కోన, పుల్ల పాయింట్

మొగిలి వద్ద..

ఎక్కడ: చిత్తూరు-బెంగళూరు జాతీయ రహదారిలో **పొడవు:** 4 కి.మీ.
ఏడాదిలో ప్రమాదాలు: 20కి పైనే
పెద్ద మలుపులు: దొరచెరువు వద్ద, మొగిలిఘాట్‌లో రెండు

ప్రమాదాలకు కారణాలనేకం

కనుమ రహదారుల్లో ప్రమాదాలకు కారణాలు అనేకమనే చెప్పాలి. సాధారణ రోడ్లపై వాహనాలను నడపడం సులభమే. కనుమ దారుల్లో నడపాలంటే అనుభవానికితోడు నైపుణ్యం అవసరం.

☛ **నిద్రలేమి:** కనుమ దారుల్లో సగం ప్రమాదాలకు కారణం నిద్రలేమి. వాహన చోదకులు రాత్రంతా నడపాలంటే తప్పనిసరిగా విశ్రాంతి తీసుకోవాలి. చాలా వరకు వాహన చోదకులు పగటి పూట సొంత పనుల్లో నిమగ్నమై రాత్రి వేళల్లో వాహనాలు నడుపుతున్నారు. అర్ధరాత్రి 1 నుంచి వేకువజామున 5 గంటల్లోపు కునుకుపాటే ప్రమాదాలకు కారణమవుతోంది.

తిరుమల ఘాట్

- తిరుపతి నుంచి తిరుమలకు 19 కిలోమీటర్ల పొడవు
- కొండమీదకు వెళ్లేందుకు రెండో ఘాట్ రోడ్డు, తిరుమల నుంచి తిరుపతికి వచ్చేందుకు ఒకటో ఘాట్ రోడ్డు గుండా వాహనాల రాకపోకలు సాగుతున్నాయి.

ఏడాదిలో ప్రమాదాలు: 10కి పైనే
పెద్ద మలుపులు: 36

అవగాహన కొరవడి..

కనుమ రహదారులపై అవగాహన, మలుపుల వద్ద వేగనియంత్రణ, చాకచక్యంతో వాహనాలు నడిపే నైపుణ్యం అవసరం. ఈ అంశాల్లో అవగాహన లేమితో చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. మొగిలిఘాట్‌లో వేగ నిరోధకాల వద్ద ఉన్న పలకాల్ని వేగాన్ని తగ్గించుకుంటూ వెనక వచ్చే వాహన చోదకులు ఢీ కొనడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి.

వేగాన్ని నియంత్రించుకోలేక..

అతివేగంతో వాహనాలు నడపడం, మలుపుల్లో 40 కిలోమీటర్ల కంటే తక్కువ వేగంతో వెళ్లాలన్న నిబంధనలను పాటించకపోవడంతో ప్రమాదాలు కొనితెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలో లోయల్లో పడిపోవడం, మలుపుల వద్ద వేగనిరోధకాలను ఢీ కొట్టడంతో మృత్యుగండాలను తప్పించుకోలేకపోతున్నారు.

చున్నీ చక్రాల్లో చుట్టుకుంటే కుయ్‌కుయ్

రెడ్లపల్లె పాఠశాల విద్యార్థినుల ఆవిష్కరణ

ద్విచక్ర వాహనాలపై వెళ్లే సమయంలో చక్రంలో చున్నీ చుట్టుకుంటుందని యువతలు, బాలికలు.. చీర తగులుతుందేమోనని మహిళలు ఆందోళన చెందుతుంటారు. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా ప్రాణానికే ప్రమాదం. గమ్యం చేరే వరకు ఈ ఆందోళన వారిని వెంటాడుతూనే ఉంటుంది. వీరి భయాన్ని అర్థం చేసుకున్న ఈ విద్యార్థినులు ఈ సమస్యకు సాంకేతికతతో పరిష్కారం చూపాలని భావించారు. తమ ఆలోచనకు పదును పెట్టి ఓ పరికరాన్ని రూపొందించారు. జాతీయ స్థాయిలో పురస్కారం కైవసం చేసుకున్నారు. అందరి ప్రశంసలు పొందారు.

న్యూస్‌టుడే, శాంతిపురం

శాంతిపురం మండలం రెడ్లపల్లె జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థినులు సింధు, యశస్విని ఈ ప్రయోగం చేశారు. యంగ్ సైంటిస్ట్ కార్యక్రమంలో భాగంగా.. ఉమెన్ సేఫ్టీ డివైజ్‌ను రూపొందించిన వీరు ఆవిష్కార్ పురస్కారానికి (ఆప్ కాస్ట్) ఎంపికయ్యారు.

రూపొందించిన పరికరం, ప్రశంస పత్రాలతో విద్యార్థినులు సింధు, యశస్విని

పరికరం ఎలా పని చేస్తుందంటే..?

మోటారు సైకిళ్లపై ప్రయాణించే సందర్భంలో.. చక్రంలో వస్త్రం పడిన వెంటనే శబ్దం వచ్చేలా అల్ట్రా సోనిక్ సెన్సార్‌ను రూపొందించారు. మోటారు సైకిల్ సీటు కింద భాగంలో బ్యాటరీతో పనిచేసే ఈ సెన్సార్ పరికరాన్ని ఉంచి దీనికి అనుసంధానంగా వాహన హ్యాండిల్‌కు విద్యుత్తు దీపాన్ని ఏర్పాటు చేశారు. ప్రయాణ సమయంలో వస్త్రం చక్రాలకు తగిలిన వెంటనే సెన్సార్ పనిచేసి చిన్నపాటి శబ్దంతో విద్యుత్తు దీపం వెలుగుతుంది. వెంటనే వాహనదారులు అప్రమత్తమై ప్రమాదాన్ని నివారించవచ్చు.

బతుకు దారం తెగకూడదని

నగరిలో పెద్దఎత్తున చేనేత కార్మికులు ఉన్నారు. వందకు పైగా మగ్గాలు ఉన్నాయి. ఇక్కడ చాలామంది కూలిపని చేసి జీవిస్తుంటారు. ప్రధానంగా వెంకటగిరి, పుత్తూరు తదితర ప్రాంతాలకు చెందిన వ్యాపారుల నుంచి దారాలు తెచ్చి గంజి అద్ది ఆరబెట్టే పని చేస్తుంటారు. దీంతో నగరిలో ఎక్కడ చూసినా ఇలా దారాలు ఎండలో వేలాడదీసిన దృశ్యాలే కనిపిస్తుంటాయి. కొద్ది రోజులుగా వర్షాలు రావటంతో పనులు నిలిచిపోయాయి. ప్రస్తుతం వస్తున్న అరకొర ఎండతో పనులు ప్రారంభం కావటంతో గంజి అద్దిన దారాలను చుట్టే పనిలో కూలీలు నిమగ్నమయ్యారు. **- ఈనాడు, చిత్తూరు; న్యూస్‌టుడే, నగరి**

నేడు పాఠశాలలు పనిచేస్తాయి

చిత్తూరు విద్య, న్యూస్‌టుడే: జిల్లాలోని పాఠశాలలన్నీ రెండో శనివారం(నేడు) పనిచేస్తాయని డీఈవో రాజేంద్రప్రసాద్ తెలిపారు. జవహర్ నవోదయ విద్యాలయలో ప్రవేశానికి జిల్లా వ్యాప్తంగా 12 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ కేంద్రాలు ఏర్పాటు చేసిన పాఠశాలల్లో ఆరు నుంచి తొమ్మిదో తరగతి వరకు తరగతులు నిర్వహించాల్సిన అవసరం లేదన్నారు. 2,163 మంది విద్యార్థులు పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. అన్ని ఉన్నత పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులకు వంద రోజుల ప్రణాళికలో భాగంగా మధ్యాహ్నం 2గంటల నుంచి తరగతులు నిర్వహించుకోవచ్చని చెప్పారు. నవోదయ పరీక్ష కేంద్రాలు లేని పాఠశాలల్లో ఉదయం నుంచి తరగతులు నిర్వహించాలని సూచించారు.

మూగజీవాలు అడగలేవనా..?

- పశువైద్యశాలల్లో మందుల కొరత
- బయట కొనుగోలు చేస్తున్న పాడిరైతులు

చిత్తూరు జిల్లా పాడి పరిశ్రమకు ప్రసిద్ధి. ఇంత ప్రాధాన్యం ఉన్న ఈ పరిశ్రమపై ప్రభుత్వం పూర్తిస్థాయిలో దృష్టి సారించకపోవడం శోచనీయం. పశువైద్యశాలలు, గ్రామీణ పశువైద్యశాలలు, రైతుసేవా కేంద్రాల్లో(ఆర్‌ఎస్‌కే) కొన్నిచోట్ల మందులు అందుబాటులో లేక పశు పోషకులు ప్రైవేటు దుకాణాలను ఆశ్రయించాల్సిన దుస్థితి.

- న్యూస్‌టుడే, చిత్తూరు (వ్యవసాయం)

జిల్లాలో వివరాలు...

- బహువిధ పశువైద్యశాల: 1
- ప్రాంతీయ పశువైద్యశాలలు: 14
- గ్రామీణ పశువైద్యశాలలు: 77
- పశువుల ఆసుపత్రులు: 68
- రైతు సేవా కేంద్రాలు: 284
- గోపాలమిత్ర కేంద్రాలు: 165
- పశువులు, గేదెలు: 5.24 లక్షలు
- గొర్రెలు, మేకలు: 8.30 లక్షలు

రైతుల జేబుకు చిల్లు..

పశువైద్యశాలలు, ఆర్‌ఎస్‌కేలకు పశువులను తీసుకెళ్తే మందులు కొనుగోలు చేసి తెచ్చుకోవాలని పశు వైద్యులు, సిబ్బంది పాడిరైతులకు సూచిస్తున్నారు. పొదుగువాపు వ్యాధి మందులకు ఒక్కో రైతు రూ.750 నుంచి రూ.వెయ్యి వరకు బయట ఖర్చు చేయాల్సి వస్తోంది.

టీకాతో సరి..

పశువులు, మేకలు, గొర్రెలకు వ్యాధి నిరోధక టీకా.. నిర్దేశిత సమయానికి వేస్తున్నారు. ముందస్తుగానే టీకా మందులు సరఫరా చేసి వేస్తున్నారని రైతులు పేర్కొంటున్నారు. ఇకఅంతే. దాంతో సరిపెట్టేశారు.

ఈ ఏడాది మందులెక్కడ..?

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదలై తొమ్మిది నెలలు కావస్తున్నప్పటికీ నేటికి పశువైద్యశాలలకు మందుల సరఫరా ఊసేలేదు. గత ఆర్థిక సంవత్సరం మందులనే ఈ ఏడాది మే నెలలో అందజేసి చేతులు దులుపుకొన్నారు. జిల్లాలో 284 రైతుసేవా కేంద్రాలు (నాటి ఆర్బీకేలు) ఉండగా.. 2023 నుంచి మందులు లేవు. ప్రభుత్వ పశువైద్యశాలల్లోనూ ఈ ఏడాది మే నెల నుంచి మందుల కొరత ఉంది.

మందులు రాగానే అందజేస్తాం..

రైతు సేవా కేంద్రాలకు మందుల సరఫరా నిలిచిపోయింది. పశువైద్యశాలలకు ప్రభుత్వం సరఫరా చేయగానే వాటిని అందజేస్తాం.

-ఉమామహేశ్వరి, జేడీ, పశుసంవర్ధకశాఖ, చిత్తూరు

అందుబాటులో యూరియా.. చిత్తూరు(వ్యవసాయం), న్యూస్‌టుడే: జిల్లాలో యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని వ్యవసాయ శాఖ జేడీ మురళీకృష్ణ తెలిపారు. రానున్న 21 రోజులకు.. 1,247 టన్నుల యూరియా అవసరం కాగా, ప్రస్తుతం 2,117 టన్నులు అందుబాటులో ఉన్నాయన్నారు. జిల్లాలో ఎరువుల కొరత లేదని ఆయన పేర్కొన్నారు.



రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలి

చిత్తూరు కలెక్టరేట్, న్యూస్‌టుడే: రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ సుమిత్‌కుమార్ తెలిపారు. కలెక్టరేట్‌లో శుక్రవారం జరిగిన జిల్లా రహదారి భద్రతా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో గుర్తించిన బ్లాక్‌స్పాట్ల వద్ద ప్రమాదాల నివారణకు పనులు చేపట్టాలన్నారు. ప్రమాద సూచికల ఏర్పాటు, సోలార్ బ్లింకర్లు, రోడ్ సైన్ బోర్డులు, రోడ్ మార్కింగ్ చేయాలన్నారు. జిల్లా రవాణా శాఖ అధికారి నిరంజన్‌రెడ్డి, ఎన్‌హెచ్‌ఏఐ పీడీ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న కలెక్టర్ సుమిత్‌కుమార్

● ఆయుష్మాన్ భారత్ డిజిటల్ హెల్త్ మిషన్ కార్యక్రమంపై వైద్యశాఖ అధికారులతో కలెక్టర్ సమీక్షించారు.

● విద్యాశాఖ సమీక్షలో కలెక్టర్ మాట్లాడుతూ నూతన సాంకేతికతకు అనుగుణంగా ఉపాధ్యాయుల్లో నైపుణ్యాల్ని వృద్ధి చేయాలన్నారు.

104FM Tirupati
ఈఎఫ్‌ఎమ్ కార్యక్రమాలు
శనివారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ॥ 5 - ఉ॥ 7
ఈ-మార్నింగ్స్	ఉ॥ 7 - ఉ॥ 11
నువ్వానేనా	ఉ॥ 11 - మ॥ 2
సత్యభామ	మ॥ 2 - సా॥ 5
కాలేజి స్టైల్	సా॥ 5 - రా॥ 9
ఈఎఫ్‌ఎమ్ సరాగాలు	రా॥ 9 - రా॥ 11
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా॥ 11 - తె॥ 5

/Eenadufm
For Advertising on Eenadu FM Contact
8008555167, 9154991499

విలాసాలు అలవాటై బైక్ చోరీలు

దొంగల అరెస్టు.. 36 వాహనాలు స్వాధీనం

గుడిపాల, న్యూస్‌టుడే: ద్విచక్ర వాహనాల దొంగలు ముగ్గురిని శుక్రవారం అరెస్టు చేశామని ఎస్సై రామ్మోహన్ తెలిపారు. ఆయన కథనం మేరకు.. మండలంలోని చిత్తపారకు చెందిన కిరణ్ కుమార్, తమిళనాడు కాట్పాడి తాలూకా లత్తేరి వాసి వైరముత్తుకు.. పల్లూరు క్రాస్ వద్ద ఉన్న కల్లు దుకాణంలో పరిచయమైంది. స్వతహాగా ఆటో డ్రైవర్లయిన వీరిద్దరూ తమ సంపాదన చాలకపోవడం, జల్సాలకు అలవాటుపడి చోరీలు చేయాలని తలచారు. ఆపై వైరముత్తు స్నేహితుడు, కాట్పాడి పట్టణవాసి జయసూర్య.. ముగ్గురూ కలిసి గుడిపాల, యాదమరి, వేలూరు, చిత్తూరులో 36 ద్విచక్ర వాహనాలు దొంగిలించారు. ఆపై ఆంధ్ర వాహనాలు తమిళనాడులో, అక్కడి వాహనాలు ఆంధ్రప్రదేశ్‌లో విక్రయించేవారు. కిరణ్‌పై 8, వైరముత్తుపై 29, జయసూర్యపై మూడు కేసులు తమిళనాడు, ఆంధ్రలో ఉన్నాయి. ఈ ముగ్గురూ పలు కేసుల్లో జైలుకు వెళ్లొచ్చినా వారిలో మార్పు రాక దొంగతనాలు చేస్తునే ఉన్నారు. వీరిని రాష్ట్ర సరిహద్దులోని గొల్లమడుగు వద్ద అరెస్టు చేసి వారి నుంచి 36 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నామని, వీటి విలువ రూ.25 లక్షలు ఉంటుందని, మరో నిందితుడు జయప్రకాష్(పల్లూరు) పరారీలో ఉన్నాడని ఎస్సై పేర్కొన్నారు.

సందర్భమేదైనా ఈనాడు ను చేసుకోండి వేదిక
మీ బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు ఈనాడులో ప్రకటనల ద్వారా తెలియజేయండి

ప్రకటనల కొరకు సంప్రదించండి : 80085 13290

(c) eenadu

విధుల్లోకి డీసీసీబీ ఉద్యోగులు

చిత్తూరు నగరం, న్యూస్‌టుడే: వైకాపా హయాంలో డీసీసీబీలో చోటు చేసుకున్న అక్రమాల నేపథ్యంలో సస్పెన్షన్‌కు గురైన ఉద్యోగులు క్రమంగా విధుల్లో చేరుతున్నారు. అవకతవకలకు సహకరించారన్న కారణంతో సెప్టెంబర్‌లో వివిధ హోదాల్లో 11 మంది ఉద్యోగులను సస్పెండ్ చేశారు. అప్పటి నుంచే వారు వ్యక్తిగతంగా హైకోర్టును ఆశ్రయించారు. దీంతో పలువురి సస్పెన్షన్‌పై హైకోర్టు స్టే విధించింది. దీనిలో భాగంగా ఇప్పటికే ఏడుగురు విధుల్లో చేరారు. మరో నలుగురు విధుల్లో చేరిక పెండింగ్‌లో ఉంది.

పఠన.. గణన నైపుణ్యంపై దృష్టి

1-5 తరగతుల పిల్లలకు గ్యారెంటీడ్ ఎఫ్ఎల్ఎన్

పుంగనూరు, న్యూస్‌టుడే: పదో తరగతి విద్యార్థులకు వంద రోజుల ప్రణాళిక, ఇంటర్ విద్యార్థులకు సంకల్ప్ లాగే ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు పఠన, గణన నైపుణ్యాల సాధన హామీ(గ్యారెంటీడ్ ఎఫ్ఎల్ఎన్)75 రోజుల ప్రణాళిక అమలవుతోంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో 1-5 తరగతులు చదివే విద్యార్థులు కనీస సామర్థ్యాలు సాధించేందుకు విద్యాశాఖ శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో చదివే విద్యార్థులందరికీ ఇంగ్లిషు, తెలుగు రాయడం, చదవడం, గణితంలో ప్రాథమిక లెక్కలు చేయడం వంటివి తప్పనిసరిగా వచ్చేలా చూడాలని ఉపాధ్యాయులకు విద్యాశాఖ నిర్దేశించింది.

జిల్లాలోని 1,946 ప్రాథమిక పాఠశాలల్లోని విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఉదయం రెగ్యులర్ సిలబస్.. భోజన విరామం తర్వాత చదవడం, రాయడం, అర్థం చేసుకుని చెప్పడం, లెక్కలు చేసేలా చూడటం ఉపాధ్యాయుల బాధ్యత. పిల్లల స్థాయిని బట్టి గ్రూపులుగా విభజించి దానికి అనుగుణంగా బోధన ఉంటుంది. అక్షరాలతో మొదలయ్యే సాధన ఈ నెల 8న ప్రారంభించగా చివరి రోజైన మార్చి 24 నాటికి సొంతంగా మాట్లాడటం, చదవడం, రాయడం నైపుణ్యాలను పిల్లలు సాధించనున్నారు.

విద్యార్థులకు బోధిస్తున్న ఉపాధ్యాయిని

కార్యాచరణ ఎలాగంటే..

- మధ్యాహ్నం 1 నుంచి 1.10 వరకు విద్యార్థులు ప్రశాంతతను అలవర్చుకోవాలి.
- 1-10 నుంచి 1.40 వరకు తెలుగు అక్షరాలు రాయడం, చదవడం
- 1-40 నుంచి 2.10 వరకు ఆంగ్లంలో పదాలు పలకడం, రాయడం
- 2.15 నుంచి 2.55 వరకు గణితంలో అంకెలు, సంఖ్యలను గుర్తించడం
- 2.55 నుంచి 3.20 మధ్య పరీక్ష
- 3.20 నుంచి 3.35 వరకు ఫలితాలపై సమీక్ష, పునశ్చరణ ఉంటుందని జిల్లా విద్యాశాఖాధికారి రాజేంద్రప్రసాద్ తెలిపారు.

పెళ్లి సంబంధాల కోసం వెతుకుతున్నారా..

వన్నెరెడ్డి కుల అవివాహితులకు సువర్ణావకాశం

నేడు, రేపు వన్నెరెడ్డి కుల అవివాహిత వధూవరులకు ఈనాడు పెళ్లిపందిరి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం

తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదిక అయిన 'ఈనాడు పెళ్లిపందిరి', వన్నెరెడ్డి కుల అవివాహిత వధూవరులకు ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం నిర్వహిస్తుంది. వివాహం కోసం ఎదురు చూస్తున్న వధూవరులతో పాటు సంబంధిత కుటుంబీకులు నేడు (13 డిసెంబరు 2025, శనివారం), రేపు (14 డిసెంబరు 2025, ఆదివారం) ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 5.30 గం. వరకు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ప్రొఫైల్‌ను ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు.

మరిన్ని వివరాలకు
91547 72006
91543 66099
ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చు

- ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ వాట్సప్ ద్వారా చేసుకోవచ్చు. అందుకు వధూవరుల బయోడేటా & ఫొటోలను పక్కన తెలిపిన వాట్సప్ నంబర్లకు పంపవచ్చు. క్యూఆర్‌కోడ్ స్కాన్ చేసి వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసుకోవచ్చు.

కాణిపాకం ఆలయానికి అంబులెన్సు వితరణ

అంబులెన్సు తాళం చెవిని ఆలయ ఛైర్మన్ మణినాయుడు, అధికారులకు అందజేస్తున్న ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు ఛైర్మన్ ప్రమోద్ కుమార్‌రెడ్డి

కాణిపాకం, న్యూస్‌టుడే: స్వయంభు శ్రీవర సిద్ధి వినాయక స్వామి ఆలయానికి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు వారు రూ.20 లక్షల విలువజేసే అంబులెన్సును శుక్రవారం వితరణగా అందజేశారు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు ఛైర్మన్ ప్రమోద్‌కుమార్‌రెడ్డి చేతుల మీదుగా వాహన తాళం చెవిని ఆలయ అధికారులకు అందించారు. ఆలయ ఛైర్మన్ మణినాయుడు, ఏఈవో రవీంద్రబాబు, ధనపాల్, సీఎఫ్‌వో నాగేశ్వరరావు, సూపరింటెండెంట్ కోదండపాణి, వాసు, గ్రామీణ బ్యాంకు రీజనల్ మేనేజరు విష్ణుచరణ్ పాల్గొన్నారు.

16 నుంచి దర్శన వేళలు మార్పు

శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: ధనుర్మాసాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తీశ్వరాలయంలో దర్శన వేళలు మార్పు చేయనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ నెల 16 నుంచి వచ్చే నెల 15వ తేదీ వరకు మారిన దర్శన వేళలు అమల్లో ఉంటాయన్నారు. ఉదయం 3 గంటలకు జేగంట, 4కు మంగళవాయిద్యాలు, 4.15కు గోపూజ, తిరుమంజనం, 4.30కు పళ్లియర పూజ, 5కు సర్వదర్శనం, ప్రథమ కాల అభిషేకాలు(ఏకాంతం), 6కు ద్వితీయకాలాభిషేకం, 7కు పరివార దేవతా నివేదన, 7.30కు గొబ్బిదేవత ఉత్సవం, 10.30కు మూడోకాలాభిషేకం, సాయంత్రం 5కు ప్రదోష కాలాభిషేకం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శుక్ర, శని, ఆది, సోమవారాల్లో రాత్రి 9 గంటలకు పళ్లియర పూజ, మిగిలిన రోజుల్లో రాత్రి 8.30 గంటలకు పళ్లియర పూజ నిర్వహించి ఆలయాన్ని మూసివేయనున్నట్లు తెలిపారు.

ప్రశాంతంగా టెట్

చిత్తూరు విద్య: జిల్లాలో మూడోరోజు శుక్రవారం ఉదయం నిర్వహించిన టెట్‌కు 477 మంది, మధ్యాహ్నం 541 మందికి గాను 491 మంది హాజరయ్యారని డీఈవో రాజేంద్రప్రసాద్ తెలిపారు.

కనీస వేతనాలు చెల్లించాల్సిందే

ధర్నాలో నినాదాలు చేస్తున్న అంగన్‌వాడీ సిబ్బంది

చిత్తూరు కలెక్టరేట్, న్యూస్‌టుడే: అంగన్‌వాడీ సిబ్బందికి కనీస వేతనంగా రూ.26 వేలు చెల్లించాల్సిందేనని ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐఎఫ్‌టీయూ యూనియన్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. అంగన్‌వాడీ సిబ్బంది సమస్యల పరిష్కారం నిమిత్తం శుక్రవారం కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా చేపట్టారు. నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 11 ఏళ్లుగా వేతనాలు పెంచకుండా నిర్లక్ష్యం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయా సమస్యలు పరిష్కరించని పక్షంలో ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. నాయకులు నరసింహారావు, నాగరాజు, గంగరాజు, సుబ్రహ్మణ్యం, ప్రేమ, ప్రభావతి, షకీల, జ్యోతి పాల్గొన్నారు.

పరీక్ష పే చర్చపై ప్రత్యేక దృష్టి

చిత్తూరు విద్య: పరీక్ష పే చర్చలో ఎక్కువ మంది విద్యార్థులు పాల్గొనేలా చూడాలని డీఈవో రాజేంద్రప్రసాద్, అధికారులు, ఉపాధ్యాయులను ఆదేశించారు. ఆయన పూతలపట్టు జడ్పీ ఉన్నత పాఠశాల, ఆదర్శ ప్రాథమిక పాఠశాలలను శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పదో తరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులు పరిశీలించారు.

అంగన్‌వాడీ కేంద్రానికి గది కేటాయింపు

పుంగనూరు గ్రామీణ, న్యూస్‌టుడే: పుంగనూరు మండలం కురప్పల్లెలో పాఠశాల వంట గదిలో నిర్వహిస్తున్న అంగన్‌వాడీ కేంద్రానికి జిల్లా అధికారుల ఆదేశాల మేరకు పాఠశాలలోని ఓ తరగతి గదిని కేటాయించినట్లు సీడీపీవో రాజేశ్వరి తెలిపారు. శుక్రవారం 'ఈనాడు'లో 'వంటగదే అంగన్‌వాడీ కేంద్రం' శీర్షికన వెలువడిన కథనానికి అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించారు. అలాగే త్వరలో నూతన భవన నిర్మాణానికి చర్యలు చేపడుతున్నట్లు సీడీపీవో పేర్కొన్నారు.

ఈనాడు కథనానికి స్పందన

దివ్యాంగుల్లో ఆత్మస్థైర్యం నింపాలి

జిల్లా పారా ఒలింపిక్ క్రీడా పోటీల్లో విజేతలతో అధికారులు, పీడీలు

చిత్తూరు విద్య, న్యూస్‌టుడే: దివ్యాంగ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో పాల్గొనేలా ఆత్మస్థైర్యం నింపాలని డీఈవో రాజేంద్రప్రసాద్ కోరారు. స్థానిక మెసానికల్ మైదానంలో శుక్రవారం నిర్వహించిన జిల్లా పారా ఒలింపిక్ క్రీడా పోటీలను ఆయన ప్రారంభించారు. దివ్యాంగులకు ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. సమగ్ర శిక్షా ఏపీసీ వెంకటరమణ మాట్లాడుతూ అండర్-17, అండర్-20 విభాగాల్లో 100 మీటర్ల పరుగు పందెం, లాంగ్‌జంప్, హైజంప్, డిస్కస్‌త్రో, షాట్‌పుట్ తదితర పోటీలు నిర్వహించామని, విజేతలు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి బాబు, సెక్టోరియల్ అధికారులు మధు, ఇంద్రాణి, సహితవిద్య ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం

రూ.4.80 లక్షలు వసూలు

మహేంద్రరెడ్డి

పుంగనూరు గ్రామీణ, న్యూస్‌టుడే: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి ఓ యువకుడు నగదు కాజేసిన ఘటన శుక్రవారం వెలుగు చూసింది. సీఐ సుబ్బరాయుడు వివరాల మేరకు.. అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం ఎం.కొత్తూరుకు చెందిన వాసవి బెంగళూరులో ఎంసీఏ పూర్తి చేసింది. ప్రస్తుతం వీరి కుటుంబం పుంగనూరులోని సూర్యనగర్‌లో ఉంటున్నారు. ఈ క్రమంలోనే పుంగనూరు మండలం అడవినాథునికుంటకు చెందిన మహేంద్రరెడ్డి... వాసవి, అక్క శ్రీవిద్య, రామసముద్రం మండలానికి చెందిన మరో యువకుడు వినయ్‌కుమార్‌లకు బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి పలు దఫాలుగా వారి నుంచి రూ.4.80లక్షలు తీసుకున్నాడు. రోజులు గడుస్తున్నా ఉద్యోగం ఇప్పించకపోవడంతో బాధితులు డబ్బులు తిరిగివ్వాలని మహేంద్రరెడ్డిని అడిగారు. ఇవ్వకపోగా చంపేస్తానని బెదిరించడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

పల్లెల్లో విరిసి.. క్రీడల్లో మెరిసి

కబడ్డీ పోటీల్లో పాల్గొన్న విద్యార్థినులు

పుంగనూరు, న్యూస్‌టుడే: వారంతా గ్రామీణ విద్యార్థులు.. చదువుతో పాటు క్రీడల్లోనూ రాణిస్తున్నారు. వ్యాయామోపాధ్యాయుల సూచనలు పాటిస్తూ నిరంతర సాధన, సాధించాలన్న తపనతో ముందుకు సాగుతున్నారు ఈ క్రీడాకారిణులు. జిల్లా, రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ చూపి అండర్-17 జాతీయస్థాయి కబడ్డీ పోటీలకు రాష్ట్ర జట్టులో స్థానం సంపాదించారు. మహారాష్ట్రలో ఈ నెల 25 నుంచి జరిగే అండర్-17 జాతీయస్థాయి కబడ్డీ పోటీల్లో పుదిపట్లకు చెందిన పల్లవి, చౌడేపల్లెకు చెందిన లిఖిత, లోహిత తలపడనున్నారు. ఈ జట్టుకు కెప్టెన్‌గా లిఖిత ఎంపిక కావడం మరో ప్రత్యేకత. అభిప్రాయాలు వారి మాటల్లోనే..

విజయం సాధిస్తా

చౌడేపల్లె మండలం పుదిపట్ల జడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నా. తల్లిదండ్రులు శేఖర్‌రెడ్డి, మంజుల. క్రీడల్లో రాణించిన వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రాధాన్యం ఉంటుందని తెలుసుకున్నా. స్కూల్ గేమ్స్ జిల్లా, రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొని ప్రతిభ చాటాను. ఇటీవల జరిగిన పోటీల్లో ప్రతిభ చూపడంతో జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యా. మరింత నైపుణ్యాన్ని ప్రదర్శించి విజయం సాధిస్తా.

- పల్లవి, పదోతరగతి, జడ్పీహెచ్ఎస్, పుదిపట్ల

దేశస్థాయిలో గుర్తింపు తీసుకొస్తా..

మాది చౌడేపల్లె. నేను తిరుపతిలోని పద్మావతి కళాశాలలో ఇంటర్ చదువుతున్నా. అమ్మ ఈశ్వరి, నాన్న లక్ష్మయ్య. బాల్యం నుంచే క్రీడలంటే చాలా ఇష్టం. చదువుతో పాటు కబడ్డీలో ఏడేళ్లుగా రాణిస్తున్నా. కబడ్డీలో రాణించి ప్రోకబడ్డీ ఆడటమే లక్ష్యం. దేశస్థాయిలో సొంతూరికి, పాఠశాలకు గుర్తింపు తీసుకొస్తా.

- లిఖిత, చౌడేపల్లె

అమ్మానాన్నల ప్రోత్సాహం

అమ్మానాన్నలు రంగయ్య, అనితల ప్రోత్సాహం నాలో పట్టుదలను పెంచింది. నేను ప్రస్తుతం తిరుపతిలోని పద్మావతి కళాశాలలో ఇంటర్ చదువుతున్నా. పాఠశాల, ఉన్నత పాఠశాలల్లో ఎక్కడ కబడ్డీ పోటీలు జరిగినా పాల్గొనేదాన్ని. వ్యాయామ ఉపాధ్యాయులు సైతం ప్రత్యేక తర్ఫీదు ఇవ్వడంతో జిల్లా, రాష్ట్రస్థాయి పోటీల్లో విజయాలు సాధించా. క్రీడాకోటాలో ప్రభుత్వ ప్రోత్సాహకాలు, ఉద్యోగాలు పొందాలనే లక్ష్యంతో ఉన్నా.

- లోహిత, ఇంటర్ విద్యార్థి, చౌడేపల్లె

బస్సు ప్రమాదం బాధాకరం: ఎంపీ

చిత్తూరు(జిల్లా పంచాయతీ), న్యూస్‌టుడే: చిత్తూరుకు చెందిన ట్రావెల్స్ బస్సు ఘోర రోడ్డు ప్రమాదానికి గురై పలువురు మృతి చెందడం ఎంతో బాధాకరమని ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన భరోసా నిచ్చారు.

మాట్లాడుతున్న న్యాయమూర్తి భారతి

అందరూ ఆరోగ్యంగా ఉండాలి

చిత్తూరు(వైద్యవిభాగం), న్యూస్‌టుడే: ప్రజలందరూ ఆరోగ్యంతో ఆనందంగా ఉండాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి భారతి కోరారు. చిత్తూరు ప్రభుత్వాసుపత్రిలో యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే(యూహెచ్‌సీ)పై శుక్రవారం అవగాహన కార్యక్రమం జరిగింది. ఆమె మాట్లాడుతూ ప్రపంచంలో బలమైన ఆరోగ్య వ్యవస్థ అవసరమనే విషయంపై అవగాహన కల్పించడమే యూహెచ్‌సీ ఉద్దేశమని తెలిపారు. ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను పొందలేక పోతున్న వారికి అవగాహన కల్పించడమే కాక ప్రతిఒక్కరికి, ప్రతిచోటా నాణ్యమైన, మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సమష్టిగా కృషి సల్పాలన్నారు. ప్రభుత్వం అందిస్తున్న బీమా సౌకర్యాలు, వైద్య సేవలు, ఇతర పథకాల గురించి ప్రజలకు తెలియజేయాలని సూచించారు. ఈ జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారిణి సుధారాణి, జిల్లా క్షయ నివారణాధికారి వెంకటప్రసాద్, జిల్లా టీకాల అధికారి హనుమంతరావు, వైద్యులు ప్రవీణ, అనూష, గిరి, నవీన్‌తేజ్‌రాయ్ పాల్గొన్నారు.

14 నుంచి ఉపాధ్యాయులకు క్రీడా పోటీలు

శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: తిరుపతి, పుత్తూరు డివిజన్ల పరిధిలోని ఉపాధ్యాయులకు క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు క్రీడా విభాగం అధికారులు తెలిపారు. సమగ్రశిక్షా ఆధ్వర్యంలో నిర్వహించే ఈ పోటీల్లో క్రికెట్, త్రోబాల్ (మహిళలకు) పోటీలు నిర్వహిస్తామన్నారు. ఈనెల 14, 15 తేదీల్లో తిరుపతి వారికి పద్మావతిపురం జడ్పీహెచ్ఎస్, పుత్తూరుకు సంబంధించి శ్రీకాళహస్తిలోని ఎస్‌వీపీ డిగ్రీ కళాశాల, సూళ్లూరుపేటకు కోటాపోలూరు జడ్పీహెచ్ఎస్, గూడూరు డివిజన్‌కు ఆల్లూరు ఆదిశేషారెడ్డి స్టేడియంలో పోటీలు జరుగుతాయని తెలిపారు. ఆయా పాఠశాలల నుంచి క్రీడల్లో పాల్గొనే ఉపాధ్యాయులు వివరాలను జిల్లా విద్యాధికారి కార్యాలయానికి తెలియజేయాలని కోరారు.

పర్సన్ ఇన్‌ఛార్జి కమిటీ పదవీ కాలం పొడిగింపు

చిత్తూరు నగరం, న్యూస్‌టుడే: చిత్తూరు కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంకు అనఫీషియల్ పర్సన్ ఇన్‌ఛార్జి కమిటీ పదవీకాలాన్ని మరో ఆర్నెల్ల పాటు పొడిగిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు 9-12-2025 నుంచి 8-6-2026 వరకు ఈ పొడిగింపు వర్తించనుంది.

చెర్లోపల్లిలో చిరుత కలకలం

పుత్తూరు, న్యూస్‌టుడే: పట్టణ పరిధిలోని చెర్లోపల్లిలో గ్రానైట్ క్వారీల వద్ద శుక్రవారం రాత్రి చిరుత తప పిల్లలతో వచ్చిందంటూ అక్కడ పనిచేస్తున్న కూలీలు గ్రామంలోకి పరుగులు తీశారు. విషయం గ్రామస్థులకు చెప్పడంతో వారు అటవీ అధికారి మాధవికి ఫోన్‌లో సమాచారం ఇవ్వగా ఆమె సిబ్బందిని గ్రామానికి పంపారు. గ్రామస్థులతో కలిసి కలియతిరిగి రాత్రి కావడంతో వెనుదిరిగారు. శనివారం మరోసారి పరిశీలిస్తామని, ప్రజలు అటుగా వెళ్లొద్దని అధికారులు సూచించారు.

EENADU Classifieds

PERSONAL CLASSIFIEDS

MISSING

DOCUMENT MISSING: I C. Ganesh Reddy, S/o Chandrasekhar Reddy, Residing at 6-68/1A, Akkarampalli, Tirupati District, A.P. I have Lost my Original Said Property Document Sy.No. 260/6, Plot No.44, 1). Doc.No: 1641/2022 Allg with all link Document while Traveling at Tirupati Bus Stand. If any body Found Please Cont: Call:9100222105.

REAL ESTATE

FLAT FOR SALE

GENERAL

New Flats For Sale Luxury Double-Bedroom Apt Flats in Sricity's Prime Industrial Hub. Own a Premium Unit at an Affordable Price High Rental Demand. Ideal for Best Investment Located in Chervi township, Sricity. Tada. Reach us @ 90142 11345 & 95050 15007

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్-లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

PLOT FOR SALE

GENERAL

పుత్తూరు - నగరి మునిసిపాలిటీలో తక్షణమే ఇల్లు కట్టుకోవడానికి తక్కువ ధరకే రెసిడెన్షియల్/ కమర్షియల్ ప్లాట్స్ అమ్మబడును. మధ్యవర్తులు లేరు. ✆ 99515 17335.

LEASE/ RENT

GENERAL

CO-WORKING Space Available 7Protech IT Solutions Pvt. Ltd. Location: Plot No:1 Sathyasai Colony, Vidyanagar Extension. Near Bharath Petroleum, Tirupati. 517502. Contact: ✆ 79818 53563.

EENADU CLASSIFIEDS THE WAY
B/W 5 లైన్ల ప్రకటన రూ. 470/- మాత్రమే
అన్ని రకాల బిజినెస్ వ్యవహారాలు
వివరాలకు...
80085 13290

మీ చిన్నారులకు పుట్టిన రోజు శుభాకాంక్షలు ఈనాడు ద్వారా తెలపండి

B/W: రూ. 600
Colour: రూ. 800
ప్రకటనలపై 5% GST వర్తించును

TO LET

తిరుపతి - కె.టి.రోడ్ చెంజీప్లాజా నందు 1st ఫ్లోర్ నెం. 103Aలో 300Sft గల ప్లాట్ ఆఫీసులకు, గెస్ట్‌హౌస్‌లకు అద్దెకు ఇవ్వబడును. Con:9344899899.

JOBS

We are Hiring Field Debt Recovery Agents for Banking Process. Location: Kadapa, Mydukur, Proddatur, Rajampet, Tirupati, Srikalahasti, Palamaner. Salary 15K - 22K + Incentives. 9963959854.

TELE CALLERS for Educational Consultancy at TPT. Freshers also Eligible. Salary & Incentives. ✆ 96661 45766, 93908 98007.

WANTED
VISHNU CARS
(AUTHORIZED MARUTHI SUZUKI DEALER)
మారుతి సుజుకి డీలర్
విష్ణు కార్స్
డ్రైవింగ్ స్కూల్ కొరకు నెల్లూరు, తిరుపతిలో పనిచేయుటకు డ్రైవర్లు, ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్‌లు కావలెను.
91543 33072

మార్కెటింగ్ సేల్స్‌మెన్ & MIS సిస్టమ్ ఆపరేటర్ కావలెను. శ్రీ వినాయక ఏజెన్సీస్, చిత్తూరు, తిరుపతి. వయస్సు: 20 నుండి 25 రియల్‌మీ, నోకియా, ఇన్‌ఫినిక్స్, నాయిస్, mi. Cont: 9704707019, 9885211199.

Req. of DRA & Non DRA Banking Collections, Field Exec: 16K- 22K, T/Callers: 12K- 18K. Vijayawada. ✆ 8121618919, 8978043042.

Wanted for Primary Teachers and Marketing PRO's. Attractive Salary, Immediate Contact ✆ 7731809480.

SALES ENGINEER (Male-1 No) Exp: 0-3y. Qua: Any Degree, Telugu Must Sal: 15-20K/ Month + Incentive. Location: Chittoor. 73829 36829, 89784 07249.

WANTED: TEACHER for Lower/ Higher Section Hindi Subject. Experience 5 yrs. Cont: 99660 52499/ 88012 77691.

Need ENT EMRG Physician, CMO's, Nurses, Receptionist, Pro's Sriram Hospital, Ongole. Call & CV to 98495 95190, 76600 27789.

తిరుపతి, సేవా సంస్థ నందు పనిచేయుటకు రిసెప్షనిస్టు, వంట మనుషులు, నైట్ డ్యూటీ చేయుటకు హౌస్ కీపింగ్ స్టాఫ్ M/F కావలెను. Con: 99495 32652.

వార్డెన్ (మేల్) వాచ్‌మెన్, ఆయాలు వెంటనే కావలెను. మాతృశ్రీ హైస్కూల్, తిరుపతి. రైల్వేకాలనీ. ✆ 94407 29853.

గాయత్రి హాస్పిటల్స్ నందు పని చేయుటకు స్వీపర్లు మరియు ఇంట్లో పనిచేయుటకు పనిమనిషి కావలెను. D.No: 484 & 485 వి.వి.మహల్ రోడ్డు, లలిత జ్యూవెలరీ ప్రక్కన, తిరుపతి ✆ 0877 - 2253714, 2228082, 78422 89558.

(c) eenadu

చిత్తూరు

● చిత్తూరు ● పూతలపట్టు ● గంగాధరనెల్లూరు ● నగరి

నేడు విద్యుత్తు సరఫరాలో అంతరాయం

చిత్తూరు(మిట్టూరు): విద్యుత్తు లైన్ల మరమ్మతు కారణంగా శనివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సరఫరాలో అంతరాయం ఉంటుందని చిత్తూరు డివిజన్ ఈఈ మునిచంద్ర శుక్రవారం తెలిపారు. చిత్తూరు నగరంలోని కొన్ని ప్రాంతాల్లో, చిత్తూరు గ్రామీణ, గుడిపాల, యాదమరి, ఐరాల, తవణంపల్లె, బంగారుపాళ్యం, పూతలపట్టు మండల పరిధి ప్రాంతాల్లో అదే సమయంలో సరఫరా నిలిపేస్తామని, వినియోగదారులు సహకరించాలని కోరారు.

ఎస్సార్‌పురంలో నేడు ఉద్యోగమేళా

వెదురుకుప్పం: ఎస్సార్‌పురం మండలం పుల్లూరు క్రాస్‌లోని ఎస్‌ఎల్వీ కల్యాణ మండపంలో శనివారం ఉద్యోగ మేళా నిర్వహించనున్నారు. యువత సద్వినియోగం చేసుకోవాలని తెదేపా మండల అధ్యక్షుడు మోహన్‌మురళి శుక్రవారం కోరారు.

బాధ్యతల స్వీకరణ

మల్లికార్జున

నగరి, న్యూస్‌టుడే: నూతన ఎస్సైగా మల్లికార్జున శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడే శిక్షణ ఎస్సైగా విధులు నిర్వర్తించారు. శాంతిభద్రతల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని ఆయన పేర్కొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా..

(10 AM TO 1 PM)
చిత్తూరు నగరం: 80085 74598
నగరి: 9866112017
గంగాధరనెల్లూరు: 80085 74605
పూతలపట్టు: 9505557466

న్యూస్‌టుడే, చిత్తూరు నగరం: సమస్య: సంతపేట విజయలక్ష్మి కాలనీలోని కాలువల్లో పూడిక తొలగించాలి.
- కాలనీవాసులు
సమాధానం: కాలువల్లో పూడిక తొలగింపజేస్తాం.
-లోకేష్, ఆరోగ్యాధికారి, నగరపాలక సంస్థ

మృతుల కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న ఎమ్మెల్యే జగన్మోహన్

మృతుల కుటుంబాలకు అండగా ఉంటాం

చిత్తూరు(జిల్లా పంచాయతీ), న్యూస్‌టుడే: అల్లూరి జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో చిత్తూరు వాసులు మృతి చెందడంపై ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శుక్రవారం గిరింపేటలోని మరాఠీ వీధిలో మృతుల నివాసాలకెళ్లి వారి కుటుంబ సభ్యులు, బంధువులను పరామర్శించి ధైర్యం చెప్పారు. క్షతగాత్రులకు అందుతున్న వైద్య సేవలపై అక్కడి అధికారులు, పోలీసులతో మాట్లాడినట్లు చెప్పారు. ప్రమాదంలో తెదేపా కార్యకర్త నాగేశ్వరరావు మృతి బాధాకరమన్నారు. ● అల్లూరి జిల్లాలో జరిగిన బస్సు ప్రమాద దుర్ఘటన విషాదకరమని మాజీ చైర్‌పర్సన్ కఠారి హేమలత, తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి సురేంద్రకుమార్, తెలుగు మహిళ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు వై.రాజేశ్వరి వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నారు.

గ్రామీణ రోడ్ల నిర్మాణానికి రూ.6.79 కోట్లు

పుత్తూరు, న్యూస్‌టుడే: మండలంలో గ్రామీణ రోడ్ల నిర్మాణానికి రూ.6.79 కోట్లు మంజూరు చేశారని మంత్రి గాలి భానుప్రకాష్ శుక్రవారం తెలిపారు. 3 బీటీ రోడ్లకు రూ.6.79 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు.

రైల్వే వంతెన వద్ద నీరు నిల్వకుండా చర్యలు

ఈనాడు స్పందన

పూతలపట్టు: చిత్తూరు-తిరుపతి హైవేపై పి.కొత్తకోట సమీపంలో రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద వర్షపు నీరు నిల్వకుండా చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ రమేష్‌బాబు, సీఐ ఎన్‌హెచ్‌ఏఐ సిబ్బంది ఆదేశించారు. 'ఈనాడు'లో ఈ నెల 8న 'మా ఊళ్లకు వెళ్లేదెలా..?' శీర్షికన కథనం ప్రచురితమవడంతో అధికారులు రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద నీటిని పరిశీలించి గ్రామస్థులు, ఎన్‌హెచ్‌ఏఐ సిబ్బందితో మాట్లాడారు.

మురుగు నీటి శుద్ధి షురూ..

రంగాచారి వీధి వెనక కాలువ నుంచి నీవానదిలోకి విడిచి పెడుతున్న నీరు

● త్వరలో ఎస్టీపీ ప్లాంట్ నిర్మాణం
● మార్కెట్ యార్డులో స్థలం గుర్తింపు

● నగర జనాభా: 2.2 లక్షలు
● నీవా నది పరివాహక ప్రాంతాలు: 12
● నగరంలో నది విస్తీర్ణం: ఆరు కిమీ
● అనుసంధాన చెరువులు: 15

న్యూస్‌టుడే, చిత్తూరు నగరం

చిత్తూరు నగరంలో మురుగునీటి శుద్ధి ప్రక్రియకు నగరపాలక సంస్థ చర్యలు చేపట్టింది.. మురుగు నీరు జలవనరుల్లో చేరి నీటి కాలుష్యం నానాటికీ పెరుగుతోంది.. దీన్ని నివారించడానికి ఏళ్ల తరబడి తాత్సారం చోటుచేసుకుంది.. ఈ నేపథ్యంలో తాజాగా స్థానిక మామిడి కాయల మార్కెట్ యార్డులో ఎస్టీపీ(సివరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్) నిర్మాణానికి స్థలాన్ని గుర్తించిన నగరపాలక సంస్థ అధికారులు తాజాగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు నివేదించారు.

నగరంలోని ఇళ్ల నుంచి విడిచిపెట్టే మురుగు నీరు ఆయా వీధుల్లోని కాలువల ద్వారా బయటకు వెళ్తోంది. నగరం నడిబొడ్డున ఉన్న నీవానదిలో ఇవి కలుస్తున్నాయి. నది ప్రవాహం ఇరువారంలోని పోతంబట్టు నుంచి దొడ్డిపల్లి వరకు ఆరు కిలోమీటర్ల పొడవునా విస్తరించి ఉంది. దాదాపు 15 చెరువులు అనుసంధానంగా గతంలో నీవా ప్రవహించింది. కాలక్రమేణా నదికి వచ్చే ప్రధాన చానళ్లు మూసుకు పోవడంతో నీటి ప్రవాహం తగ్గిపోయింది. నదిలోని బురద రంగులో ప్రవహించే నీటిని శుద్ధి చేసి సమీప ప్రాంతాల్లోకి పొలాలకు పంపడానికి సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్(ఎస్టీపీ) నిర్మాణానికి నగరపాలక సంస్థ అధికారులు ప్రతిపాదించగా స్థలాన్ని ఎంపిక చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

● కష్టాలు ఇక్కడే..

తమిళనాడులోని పరదరామి అటవీ ప్రాంతంలో నీవానది ప్రారంభవుతుంది. 30 కిమీ పొడవు, వెడల్పు 500 అడుగులు ఉంది. ఇది యాదమరి మండలం, చిత్తూరు నగరం మీదుగా జీడీనెల్లూరు మండలం ముకుందరాయనిపేట సరిహద్దు తమిళనాడులోని పొన్నై నదిలో కలుస్తోంది. నగరంలోని ఇరువారం పోతంబట్టు, గంగనపల్లి, ధర్మారాజ ఆలయం వీధి, వీరభద్రకాలనీ, కైలాసపురం, సంతపేట, తోటపాళ్యం, కట్టమంచి, రిక్షాకాలనీ, దొడ్డిపల్లి తదితర ప్రాంతాలు నది పరివాహక ప్రాంతాలుగా ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో నివసిస్తున్న వారు మురుగునీటితో సహవాసం చేయాల్సిన దుస్థితి. దోమలు, దుర్వాసనతో నిరంతరం సహజీవనం సాగిస్తున్నారు. ఇక వర్షాలు పడితే నదిలోని మురుగునీరు పొంగి ఇళ్లల్లోకి వచ్చేస్తున్నాయి. అసలు ఇళ్లలో ఉండలేని దయనీయ స్థితి. రోజుల తరబడి వరద అలానే ఉండిపోవడం, అది మొత్తం ఆకుపచ్చ రంగులోకి మారి తీవ్ర దుర్వాసన వెలువడుతోంది..

● చేయనుంది ఇలా..

జాతీయ హరిత ట్రైబ్యునల్ మార్గదర్శకాల ప్రకారం పట్టణాల్లోని మురుగునీటిని శుద్ధి చేసి వ్యవసాయ, ఇతర అవసరాలకు సరఫరా చేయాలి. ప్రస్తుతం నీటి శుద్ధి లేక జల కాలుష్యం ఎక్కువైంది. పరివాహక ప్రాంతాల ప్రజలు సైతం రోజువారీ వ్యర్థాలను ఇష్టానుసారంగా ఈ నదిలో పడేస్తుండటంతో నది కాలుష్యమైంది. ఈ నేపథ్యంలో మురుగునీటి శుద్ధి ప్లాంట్ నిర్మాణం పూర్తయితే సమస్య అధిగమించే వీలుంది.

● త్వరలో నిర్మిస్తాం..

ఎస్టీపీ నిర్మాణానికి చర్యలు చేపడతాం. ఇందుకు అవసరమైన స్థలాన్ని ఇప్పటికే గుర్తించాం. ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందిన వెంటనే టెండర్లు పిలిచి నిర్మాణ పనులు ప్రారంభిస్తాం.
- నరసింహప్రసాద్, కమిషనర్, నగరపాలక సంస్థ

సందడి చేస్తున్న ఎమ్మెల్యేలు జగన్మోహన్, మురళీమోహన్

అఖండ విజయోత్సాహం.. ఎమ్మెల్యేల సందడి

చిత్తూరు(జిల్లా పంచాయతీ), న్యూస్‌టుడే: అఖండ-2 సినిమా విజయోత్సాహంతో ఎమ్మెల్యేలు గురజాల జగన్మోహన్, మురళీమోహన్ సందడి చేశారు. గురువారం రాత్రి స్థానిక విజయలక్ష్మి థియేటర్‌లో అఖండ సినిమా ప్రీమియర్ షో వీక్షించేందుకు నగరానికి వచ్చిన వారికి అభిమానులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రముఖ ప్రవచనకర్త రాధామనోహర్‌దాస్‌తో కలిసి సినిమా వీక్షించారు. అనంతరం రాధామనోహర్‌దాస్ మాట్లాడుతూ అఖండ సినిమాను హిందూ సనాతన ధర్మాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలా గొప్పగా చిత్రీకరించారని, భారీగా నాయకులు, కార్యకర్తలతో కలిసి అఖండ-2 సినిమాను వీక్షించడంపై శుక్రవారం దర్శకుడు బోయపాటి శ్రీను.. ఎమ్మెల్యే జగన్మోహన్‌కు ఫోన్ చేసి అభినందించారు.

సమస్యలు పరిష్కరించాలి

శ్రీరంగరాజపురం: సర్వసభ్య సమావేశం ద్వారా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, సభ్యులు సమస్యలు అధికారుల దృష్టికి తీసుకురావాలని ఎంపీపీ సరిత కోరారు. ఎంపీడీవో కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం శుక్రవారం ఎంపీపీ అధ్యక్షతన నిర్వహించారు. పుల్లూరు క్రాస్ నుంచి పుల్లూరు వెళ్లే మార్గంలో పద్మాపురం వద్ద కాలువ పూడ్చిన ఓ రైతు నీటిని తారురోడ్డుపైకి తిప్పేసి నెలలు గడుస్తున్నా చర్యలు లేవని, ఇక్కడ రోడ్డు దెబ్బతిని ఎంతో మంది ప్రయాణికులు గాయాలపాలయ్యారని పలువురు సభ్యులు పేర్కొన్నారు.

విజేతలతో విజయం విద్యాసంస్థల అకడమిక్ డైరెక్టర్ శైలజామూర్తి, హెచ్‌ఎం శ్రీదేవి, ఉపాధ్యాయులు

విజేతలతో శ్రీ విశ్వం పాఠశాల కరస్పాండెంట్ జయచంద్రారెడ్డి, హెచ్‌ఎం చిట్టిబాబు, ఉపాధ్యాయులు

మేధో సంపత్తికి పదును

చిత్తూరు విద్య, న్యూస్‌టుడే: విద్యార్థులు క్విజ్ పోటీలో పాల్గొనడం ద్వారా మేధో సంపతి పెంపొందించుకోవచ్చని విజయం విద్యాసంస్థల అకడమిక్ డైరెక్టర్ శైలజామూర్తి పేర్కొన్నారు. 'ఈనాడు' ప్రతిభా పాటవ పోటీల్లో భాగంగా నగరంలోని విజయం పాఠశాలలో శుక్రవారం క్విజ్ పోటీలు నిర్వహించారు. వర్షనా, మేధ ప్రజ్వల, జాహ్నవి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు సాధించారు. వీరికి అకడమిక్ డైరెక్టర్ బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. హెచ్‌ఎం శ్రీదేవి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ● శ్రీ విశ్వం పాఠశాలలో నిర్వహించిన పోటీలో వినోద్‌కుమార్, వెంకటేష్, దిజేష్ ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు గెలుపొందారు. కరస్పాండెంట్ జయచంద్రారెడ్డి, హెచ్‌ఎం చిట్టిబాబు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు.

బాలకృష్ణతో కలిసి నటించడం గొప్ప అవకాశం

నగరి, న్యూస్‌టుడే: అఖండ చిత్రంలో బాలకృష్ణకు తల్లిగా నటించిన విజ్జి శుక్రవారం నగరిలో సందడి చేశారు. శ్రీనివాస థియేటర్‌లో ప్రేక్షకులతో కలిసి సినిమా చూశారు. థియేటర్ యాజమాన్యం ఆమెను ఘనంగా సత్కరించింది. ఆమె మాట్లాడుతూ తన మేనేజర్ చలపతితో కలిసి నగరికి వచ్చానని, అఖండ, అఖండ-2 చిత్రాల్లో తనకు అతడి వల్లే అవకాశం వచ్చిందన్నారు. బాలకృష్ణతో కలిసి నటించడం గొప్ప అనుభవం, అవకాశమన్నారు. అనంతరం శ్రీకామాక్షీ సమేత కరకంఠేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామదేవత సామాలమ్మకు పూజలు చేసి నగరిపేట ప్రజలతో ముచ్చటించారు. మహిళలు ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు.

సినీ నటి విజ్జిని సత్కరిస్తున్న థియేటర్ నిర్వాహకులు, ఆమె మేనేజర్ చలపతి

విజేతలకు బహుమతులు అందజేస్తున్న జడ్పీ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం మంగపతి

విజేతలతో వివేకానంద పాఠశాల కరస్పాండెంట్ సదాశివం

ప్రతిభ చూపి.. బహుమతులు గెలిచి

పుత్తూరు: 'ఈనాడు' ప్రతిభా పాటవ పోటీల్లో భాగంగా శుక్రవారం పట్టణ పరిధిలోని రాచపాళెం జడ్పీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, గేటుపుత్తూరులోని వివేకానంద పాఠశాలల్లో క్విజ్ పోటీలు నిర్వహించారు. 7, 8, 9, 10 తరగతుల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో యశ్వంత్‌వర్మ, నిత్య, తనుశ్రీ, తరుణ్, జ్ఞానప్రసూన, యశస్వి నిలిచారు. వీరికి హెచ్‌ఎం మంగపతి, పాఠశాల కరస్పాడెంట్ సదాశివం బహుమతులు అందజేశారు. ఉపాధ్యాయులు శ్రీనివాసులు, రమేష్, శ్రీలత, హమీద్, సుబ్బరాయులు పాల్గొన్నారు.

ఈ తీగలు తొలగేనా..?

బంగారుపాళ్యం-అరగొండ రహదారిలోని ఎస్సీ బాలుర వసతి గృహం సమీపంలోని విద్యుత్ స్తంభానికి తీగలు అల్లుకుపోయాయి. దీంతో విద్యుదాఘాతంతో తరచూ సరఫరాలో అంతరాయం ఏర్పడుతోందని స్థానికులు తెలిపారు. అధికారులు చర్యలు తీసుకుని తీగలు తొలగించాలని, సరఫరా మెరుగ్గా ఉండేలా చూడాలని కోరారు. **- న్యూస్‌టుడే, బంగారుపాళ్యం**

వినతులు సకాలంలో పరిష్కరించాలి

ఐరాల, న్యూస్‌టుడే: ఎమ్మెల్యే మురళీమోహన్ ఆధ్వర్యంలో ఎంపీడీవో సమావేశ మందిరంలో శుక్రవారం ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా సమస్యలను వీలైనంత వరకు గ్రామాల్లోనే పరిష్కరించాలని కోరారు. ప్రజల నుంచి సుమారు 97 వినతులు అందాయి. వాటిలో కొన్ని సమస్యలు అక్కడే పరిష్కరించారు. మిగిలిన వాటిని ఆయా శాఖల అధికారులకు పరిశీలించి బాధితులకు న్యాయం చేయాలని కోరారు. అనంతరం సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు బాధితులకు అందజేశారు. తహసీల్దారు లోకేశ్వరి, ఎంపీడీవో చంద్రశేఖర్‌రెడ్డి, జడ్పీటీసీ సభ్యురాలు సుచిత్ర, కాణిపాకం ఆలయ ఛైర్మన్ మణినాయుడు, తెదేపా మండల అధ్యక్షుడు హరిబాబునాయుడు, గిరిబాబు, క్లస్టర్ ఇన్‌ఛార్జిలు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్న ఎమ్మెల్యే మురళీమోహన్

గుంతూరులో తాగు నీటి పైపులైన్ల ఏర్పాటు

బంగారుపాళ్యం, న్యూస్‌టుడే: గుంతూరు గ్రామ పంచాయతీ హరిజనవాడలో తాగునీటి పైపులైన్లు ఏర్పాటు చేయాలని తెదేపా యువ నాయకుడు భాష్యం వంశీకి.. స్థానికులు విన్నవించారు. ఈ మేరకు గ్రామంలో శుక్రవారం పైపులైన్ల కోసం జేసీబీతో కాలువ తవ్వించారు. తెదేపా పాలనలో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తామని వంశీ పేర్కొన్నారు.

మూగబోయిన మరాఠీ వీధి

చిత్తూరు కలెక్టరేట్, న్యూస్‌టుడే: తీర్థ యాత్రకు వెళ్లిన కాలనీ వాసులు.. అల్లూరి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందారనే సమాచారం తెలియడంతో గిరింపేటలోని మరాఠీవీధి మూగవోయింది. స్థానికులు శోక సంద్రంలో కూరుకుపోయారు. యాత్రకు వెళ్లిన ఏడుగురిలో.. నాగేశ్వరరావు, శ్రీకళ మృతిచెందారని తెలియడంతో నిర్ఘాంతపోవడం స్థానికుల వంతైంది. శనివారం అందరూ ఇంటికి వచ్చేస్తారని అనుకుంటున్న తరుణంలో ఈ ఘోరం చోటుచేసుకోవడంతో ఎవరి నోట మాట పెకల్లేదు. మరో ఐదుగురు గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిసి.. వారిని పరామర్శించేందుకు చరవాణిలో సంప్రదించారు. స్విచ్ఛాఫ్ అని వస్తుండటంతో కంగారు పడ్డారు. క్షతగాత్రులు కోలుకుంటున్నారని.. వైద్య సేవలు అందిస్తున్నారని తెలియడంతో కుదురుకున్నారు.

కోలుకుంటున్న అక్కాచెల్లెలు.. గిరింపేటకు చెందిన ముంతాజ్‌బేగం, అష్రఫ్ అక్కాచెల్లెలు. కాలనీ వాసులు తీర్థ యాత్రకు వెళ్తున్నారని తెలిసి.. ఆలయాల దర్శనార్థం వీరు వెళ్లారు. ప్రమాదం గురించి తెలియడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. గాయపడిన వీరు కోలుకుంటున్నారని సమాచారం వచ్చిందని కుటుంబ సభ్యులు తమ బంధువులకు చెబుతూ కనిపించారు.

త్వరలో వస్తానని ఫోన్‌లో మాట్లాడి..

పెనుమూరు మండలం బలిజపల్లెకి చెందిన హరినాథరెడ్డి బెంగళూరులో వ్యాపారం చేస్తుంటారు. వీరి కుటుంబం పండుగలకు సొంతూరు వస్తుంది. యాత్రకు వెళ్లిన హరినాథరెడ్డి భార్య కృష్ణకుమారి గురువారం రాత్రి భర్త, కుమార్తె హేమమాధురిలతో కొంతసేపు ఫోన్‌లో మాట్లాడింది. యాత్ర పూర్తి చేసుకుని త్వరలో వస్తానని చెప్పిన గంటల వ్యవధిలోనే మృత్యువాత పడింది.

విశ్రాంత ఉపాధ్యాయ దంపతులకు గాయాలు

గాయపడిన గోపిరెడ్డి, రవణమ్మ

చిత్తూరు విద్య: ప్రైవేటు బస్సు లోయలో పడిన ప్రమాదంలో చిత్తూరుకు చెందిన విశ్రాంత ఉపాధ్యాయులు తలుపలపల్లె గోపిరెడ్డి (72), రవణమ్మ (66) దంపతులు గాయపడ్డారు. వీరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరి ఇద్దరు కుమారులు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు. పెద్ద కుమారుడు అమెరికాలో ఉన్నారు. చిన్నకుమారుడు బెంగళూరులోని ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు.

రాష్ట్రస్థాయి పోటీలకు నగరి విద్యార్థి

ఎస్.ఎల్.యూకీసిద్దు

నగరి, న్యూస్‌టుడే: చిత్తూరు జిల్లా అండర్-17 బాలుర క్రికెట్ పోటీల్లో నగరి వీసీఎన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థి ఎస్.ఎస్. యూకీసిద్దు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యాడని ప్రిన్సిపల్ వెంకటాచలపతి తెలిపారు. కృష్ణా జిల్లా నున్నలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొననున్న చిత్తూరు జిల్లా క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడన్నారు. అతడిని కళాశాలలో ప్రత్యేకంగా అభినందించినట్లు పేర్కొన్నారు.

నూరు శాతం ఉత్తీర్ణత సాధించాలి

పాఠశాలలో రికార్డులు పరిశీలిస్తున్న డీఎస్వో శంకరన్

నగరి, న్యూస్‌టుడే: పుదుపేట జడ్పీ ఉన్నత పాఠశాలను డీఎస్వో శంకరన్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనం నాణ్యత పరిశీలించారు. బియ్యం, చిక్కీలు, కోడిగుడ్ల విషయాలను అడిగి తెలుసుకున్నారు. వందరోజుల యాక్షన్ ప్లాన్ విద్యార్థులకు అమలు చేస్తున్న అంశాలను పరిశీలించి, నూరు శాతం ఉత్తీర్ణత సాధించాలని తెలిపారు. ఎంఈవో శ్రీదేవి పాల్గొన్నారు.

ఎస్టీయూ నూతన కార్యవర్గం

▸వి.ఎన్.అయ్యప్పన్
▸ఎం.వసంత్ కుమార్

నగరి, న్యూస్‌టుడే: ఎస్టీయూ మండల నూతన అధ్యక్షుడిగా వి.ఎన్. అయ్యప్పన్, కార్యదర్శిగా వసంత్‌కుమార్, ఆర్థిక కార్యదర్శిగా రమేష్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు డివిజనల్ కన్వీనర్ జి.లక్ష్మీనారాయణ శుక్రవారం తెలిపారు. జిల్లా ఆర్థిక కార్యదర్శిగా ఎ.పురుషోత్తం, జిల్లా అదనపు కార్యదర్శిగా కె.గిరిబాబు ఎంపికయ్యారన్నారు. మండల గౌరవాధ్యక్షుడిగా త్యాగరాజురెడ్డి, ఉపాధ్యక్షులుగా దేవరాజులు, శ్రీకాంత్‌ను ఎన్నుకున్నామని పేర్కొన్నారు.

సదాశివేశ్వరాలయంలో వైభవంగా లక్ష దీపోత్సవం

నందిపై ఆశీనుడైన శ్రీసదాశివేశ్వరుడు

పుత్తూరు, న్యూస్‌టుడే: శ్రీకామాక్షీ సమేత శ్రీసదాశివేశ్వరస్వామి ఆలయంలో తమిళ కార్తిక మాసం సందర్భంగా శుక్రవారం పదో సంవత్సరం కార్తిక లక్ష దీపోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివ సేవకులు ఆలయాన్ని చక్కగా అలంకరించారు. నందీశ్వరుడిపై శ్రీకామాక్షీ సమేత శ్రీసదాశివేశ్వరుడిని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా ఆలయం ఎదుట పాలకవర్గ సభ్యులు దీపం వెలిగించారు. మహిళలు దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ ఛైర్మన్ దిలీప్, ఈవో జయకృష్ణ, పాలకమండలి సభ్యులు, శివ సేవకులు పాల్గొన్నారు.

ఉచిత వైద్య శిబిరానికి స్పందన

పరీక్షలు చేయించుకుంటున్న విద్యార్థులు

గుడిపాల, న్యూస్‌టుడే: బొమ్మసముద్రం పీహెచ్‌సీలో శుక్రవారం బెంగళూరు వైదేహి ఆస్పత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి ప్రజల నుంచి స్పందన లభించింది. గుండెకు సంబంధించి మొత్తం 160 మంది చిన్నారులు, విద్యార్థులు పరీక్షలు చేయించుకున్నారు. ఇందులో 31 మందికి ఈసీజీ, మరో 50 మందికి 2డీ ఎకో పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. జీజేఎం ట్రస్టు వ్యవస్థాపకులు చెన్నకేశవులు నాయుడు, వైద్యాధికారులు చంద్రమహేష్, రష్మిత, సంధ్య వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

తహసీల్దారుకు సత్కారం

బంగారుపాళ్యం, న్యూస్‌టుడే: స్థానిక మాజీ సైనికుల సంఘం ఆధ్వర్యంలో తహసీల్దారు షబ్బీర్‌ను శుక్రవారం ఘనంగా సత్కరించారు. మాజీ సైనికులకు ఏమైనా రెవెన్యూ సమస్యలు ఉంటే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.

విద్యా సామగ్రి వితరణ

తవణంపల్లె, న్యూస్‌టుడే: స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలలో భారతి ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రకాష్‌రెడ్డి విద్యా సామగ్రి, స్వామి వివేకానంద జీవిత సందేశం పుస్తకాలు శుక్రవారం అందజేశారు.

పల్స్ పోలియోపై శిక్షణ

తవణంపల్లె: స్థానిక పీహెచ్‌సీలో ఈ నెల 21న నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమంపై శుక్రవారం వైద్య సిబ్బందికి శిక్షణ నిర్వహించారు. వైద్యాధికారులు ప్రియాంక, మోహనవేలు, కేశవనారాయణ పాల్గొన్నారు.

విభిన్న ప్రతిభావంతుల వారోత్సవాలు

నగరి: ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం విభిన్న ప్రతిభావంతుల వారోత్సవాలు నిర్వహించారు. దివ్యాంగుల సమస్యల పరిష్కారంలో శ్రద్ధ చూపుతానని డీటీ మేఘవర్ణం పేర్కొన్నారు. దాతలు తులసి, ధనవేల్.. కొందరికి వినికిడి పరికరాలు అందజేశారు. ఎంపీపీ భార్గవి, విభిన్న ప్రతిభావంతుల సంఘ ప్రతినిధులు కేశవన్, శ్రీధర్, దాము, వినోద్, కుమారస్వామి, ఏలుమలై, స్వచ్ఛంద సంస్థ సభ్యులు మణి, రాజా, తులసీరామ్, మదినాబాయ్ పాల్గొన్నారు.

గర్భిణులు, వృద్ధులు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి

పుత్తూరు, న్యూస్‌టుడే: గర్భిణులు, వృద్ధులు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని ఏపీవీవీపీ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. సీహెచ్‌సీలో సీనియర్ సివిల్ జడ్జి రాఘవేంద్ర ఆదేశాల మేరకు అంతర్జాతీయ యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే సందర్భంగా అవగాహన సదస్సు నిర్వహించారు. న్యాయవాదులు ఢిల్లీనాథ్, వెంకటేష్, డాక్టర్లు సురేష్, పల్లవి పాల్గొన్నారు.

రైతుకు నష్టపరిహారం అందజేత

తవణంపల్లె: వెంగంపల్లె గ్రామానికి చెందిన శాంతమ్మకు చెందిన పాడిఆవును ఇటీవల అడవి జంతువులు దాడి చేసి చంపేశాయి. ఆమెకు రూ.20 వేల పరిహారం చెక్కును అధికారులు శుక్రవారం అందజేశారు. ఎఫ్‌ఎస్‌వో మోహనకుమారి, ఎఫ్‌బీవోలు జబ్బి, మనోజ్‌కుమార్ పాల్గొన్నారు.

అడవి జంతువు దాడిలో ఆవు మృతి

ఐరాల, న్యూస్‌టుడే: చెంగంపల్లి గ్రామ పాడిరైతు మనోహర్‌కు చెందిన ఆవును చిరుత కొత్త చెరువు వద్ద దాడి చేసి చంపేసిందని స్థానికులు చెబుతున్నారు. అటవీ అధికారులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. డీఆర్వో రాకేష్ కుమార్, ఎఫ్‌బీవో లావణ్య పాల్గొన్నారు.

జిల్లా అధ్యక్షుడిగా వినోద్ నియామకం



చిత్తూరు(సంతపేట): ఏపీ వాల్మీకి సంఘానికి సంబంధించి ఉద్యోగుల విభాగం చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా పూతలపట్టుకి చెందిన వినోద్ ప్రసాద్ ఎన్నికయ్యారు. సంఘ వ్యవస్థాపక అధ్యక్షుడు పులి శ్రీనివాసులు ఉత్తర్వులు జారీ చేశారు.

అలరించిన విచిత్ర వేషధారణ

కార్వేటినగరం, న్యూస్‌టుడే: గంగమ్మ జాతర పురస్కరించుకుని విశ్రాంత ఉద్యోగులు, యువకులు విచిత్ర వేషధారణలు ధరించి గ్రామంలో కోలాహలంగా కనిపించారు. యువకులు శక్తి, బండ, తోటి, పిశాచ వేషధారణలు ధరించి గ్రామ వీధుల్లో సందడి చేశారు. ఆలయంలో అమ్మవారికి అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు ప్రసాద్, కార్యదర్శి చంద్రశేఖర్‌పిళ్లై, ఉపాధ్యక్షుడు రంగనాథం మొదలియార్, కమిటీ సభ్యులు, గ్రామపెద్దలు పాల్గొన్నారు.

మద్యం దుకాణం వద్దంటూ మహిళల నిరసన

పుత్తూరు, న్యూస్‌టుడే: చిత్తూరు-పుత్తూరు రోడ్డులోని గౌడ మద్యం దుకాణం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని రామానాయుడు కాలనీ వద్ద ఏర్పాటుకు సిద్ధం చేశారు. అయితే అప్పట్లో మహిళలు అడ్డుకున్నారు. దీంతో మరోసారి ఈ దుకాణాన్ని ప్రారంభించేందుకు వస్తే మళ్లీ అడ్డుకున్నారు. శుక్రవారం దుకాణం తెరవడంతో ఇక్కడ వద్దంటూ మహిళలు బైఠాయించారు. దుకాణ యజమానులు తమకు ప్రభుత్వం లైసెన్స్ ఇచ్చిందని, తాము అక్రమ వ్యాపారం చేయడంలేదని పేర్కొన్నారు. ఇరువర్గాల మధ్య వాగ్వివాదం జరగడంతో పోలీసులు వచ్చి పరిశీలించారు.

కాసింత పట్టించుకోరూ..!

వేపగుంట-నెడియం రోడ్డు ఇటీవలి వర్షాలకు అధ్వానంగా మారింది. రోడ్డుపై గోతులు పడటంతో నిత్యం రాకపోకలకు వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అంతర్రాష్ట్ర రహదారి కావడంతో భారీ వాహనాలు నిత్యం ఇటుగా రాకపోకలు సాగిస్తుంటాయి. ఇటీవలి వర్షాలకు రోడ్డు బాగా దెబ్బతింది. ఈ నేపథ్యంలో అధికారులు మరమ్మతులు చేయాలని వాహనదారులు, ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
- న్యూస్‌టుడే, పుత్తూరు

(c) eenadu

పలమనేరు

•పలమనేరు • కుప్పం •పుంగనూరు

నేడు నవోదయ పరీక్ష

పుంగనూరు గ్రామీణ, న్యూస్‌టుడే: నవోదయ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జవహర్ నవోదయ విద్యాలయ ప్రిన్సిపల్ గీత తెలిపారు. శనివారం ఉదయం 10 గంటలకు విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలన్నారు. 11 నుంచి మధ్యాహ్నం 1 వరకు పరీక్ష జరుగుతుందన్నారు. పుంగనూరులోని బసవరాజ ప్రభుత్వ ఉన్నత పాఠశాల కేంద్రంలో 216 మంది, జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో 216, కొత్తయిండ్లు మున్సిపల్ ఉన్నత పాఠశాలలో 179 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నట్లు తెలిపారు.

కుక్కలకు టీకాలు తప్పనిసరి

సోమల, న్యూస్‌టుడే: కుక్కలకు రేబిస్ టీకాలు తప్పనిసరిగా వేయించుకోవాలని పశు వైద్యాధికారి చందనప్రియ, కార్యదర్శి విశ్వమాలిని సూచించారు. శుక్రవారం పంచాయతీ ఆధ్వర్యంలో 45 వీధికుక్కలకు రేబిస్ టీకాలు వేశారు.

అందని ద్రాక్షలా.. అందరికీ ఇళ్లు..!

గద్దూరు వద్ద ఏర్పాటు చేసిన శిలాఫలకాలు

పలమనేరు, న్యూస్‌టుడే: అర్హులైన పేదలందరికీ పీఎం ఆవాస్ యోజన, ఎన్టీఆర్ గృహ నిర్మాణం ద్వారా ఇళ్లు మంజూరు చేయాలని 2019లో తెదేపా ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే పలమనేరు మున్సిపల్ పరిధిలో మొత్తం 600 మందికి గృహాలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. గద్దూరు కాలనీ వద్ద స్థలాలు కేటాయించారు. అప్పటి మంత్రి అమరనాథరెడ్డి శంకుస్థాపన కూడా చేశారు. అంతలోనే ప్రభుత్వం మారడం.. అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం ఈ పథకానికి తిలోదకాలు ఇవ్వడంతో లక్ష్యం నెరవేరలేదు. 365 చ.అ స్థలం కోసం లబ్ధిదారు రూ.50 వేలు, 430 చ.అ గృహం కోసం రూ.లక్ష చెల్లించాలి. ఈ మొత్తాన్ని కంతుల వారీగా చెల్లించాలని అధికారులు ప్రకటించారు. ఆ మేరకు అప్పట్లో లబ్ధిదారులు మొదటి కంతు రూ.ఐదు వేల నుంచి రూ.పది వేల డీడీ రూపంలో చెల్లించారు. వైకాపా ప్రభుత్వం ఇళ్ల నిర్మాణానికి చర్యలు తీసుకోక పోవడంతో పథకం నిలిచిపోయింది. ఏడేళ్లుగా స్థలం కూడా జగనన్న గృహాలకు కేటాయించారు. కొందరికి సొమ్ము చెల్లించినా మరికొందరికి ఇవ్వలేదు. ఈ విషయమై కమిషనర్ ఎన్వీ రమణారెడ్డిని సంప్రదించగా.. లబ్ధిదారులు చెల్లించిన మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని ప్రభుత్వానికి నివేదిక పంపామని.. అనుమతులు రాగానే ఆ మొత్తం వారి ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు.

• నేడు జాతీయ లోక్ అదాలత్

సత్వర న్యాయం పొందండి..!

పుంగనూరు, న్యూస్‌టుడే: ఎన్నో సివిల్, క్రిమినల్ కేసులు ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉంటాయి. ఇరువర్గాలు పట్టువీడకపోవడంతో సుదీర్ఘ కాలం పాటు విచారణలు జరుగుతాయి. అలా పేరుకుపోయిన కేసులకు పరిష్కారం దొరకాలన్నా.. సత్వర న్యాయం పొందాలన్నా లోక్ అదాలత్ తోనే సాధ్యం. అదే సరైన వేదికని స్థానిక **సీనియర్ సివిల్ జడ్జి ఎస్. అరీఫా** అన్నారు. ఈ నెల 13(శనివారం) స్థానిక కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ జరగనుంది. దానికి సంబంధించిన ఏర్పాట్లు, ఇతర అంశాలను 'న్యూస్‌టుడే'కు వివరించారు.

1,656 కేసులు గుర్తించాం

లోక్ అదాలత్ నిర్వహణపై ఇప్పటికే అధికారులతో చర్చించాం. మున్సిపల్, రెవెన్యూ, పోలీస్, బ్యాంకులు ఇతర సంస్థల ప్రతినిధులతో సమావేశమై అవగాహన కల్పించాం. స్థానిక కోర్టు పరిధిలో పరిష్కారానికి అవకాశమున్న 1,656 కేసులను ఇప్పటివరకు గుర్తించాం. స్థానిక బార్ అసోసియేషన్ న్యాయవాదుల సమన్వయంతో వీలైనన్ని ఎక్కువ కేసులు రాజీ అయ్యేలా కృషి చేస్తాం. ఇప్పటివరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో 37 అవగాహన సదస్సులు నిర్వహించాం.

రాలేని వారికి వీసీ అవకాశం

లోక్ అదాలత్‌కు రావడం వీలుపడని వారికి వీడియో కాన్ఫరెన్స్ (వీసీ) ద్వారా అవకాశం కల్పిస్తున్నాం. న్యాయవాది సాయంతో కేసు పరిష్కరించుకోవచ్చు. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోనివారు సైతం ఏ బెంచ్ నుంచైనా ఈ అవకాశం వినియోగించుకోవచ్చు.

ఈ కేసులన్నీ పరిష్కరించుకోవచ్చు

ఆస్తి గొడవలు, భార్య, భర్త తగాదాలు, చెక్‌బౌన్స్ కేసులు, బీమా పరిహారాలు, రుణ వివాదాలు, ట్రాఫిక్ కేసులు, కుటుంబ కలహాలు, రోడ్డు ప్రమాదాలు, రాజీకి అర్హమైన క్రిమినల్ కేసులను ఈ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవచ్చు. ఏవైనా సందేహాలుంటే టోల్ ఫ్రీ నంబరు 15100ను సంప్రదించవచ్చు.

వివరాలిలా..

ఈ ఏడాది నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లు	3
ఎప్పుడెప్పుడు	మార్చి 8, జులై 5, సెప్టెంబరు 13న
ఏర్పాటు చేసిన బెంచ్‌లు	4
పరిష్కరించిన కేసులు	452
వాహన ప్రమాదాలకు సంబంధించినవి	102
బాధితులకు అందించిన పరిహారం	రూ. 1.25కోట్లు
బ్యాంకు రికవరీలు	రూ.17.77లక్షలు

స్వల్ప గాయాలతో బయటపడిన గుడుపల్లె మండల వాసి

కుప్పం, గుడుపల్లె, పుంగనూరు, న్యూస్‌టుడే: అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు-మారేడుమిల్లి కనుమ దారిలో చోటు చేసుకున్న బస్సు ప్రమాద ఘటనలో గుడుపల్లె మండలం చిన్నగొల్లపల్లెకు చెందిన విజయమ్మ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. భర్త లక్ష్మయ్య వివరాల మేరకు.. చిన్నగొల్లపల్లెకు చెందిన విజయమ్మ, లక్ష్మయ్య దంపతులు బెంగళూరులోని కేఆర్‌పురంలో ఉంటున్నారు. వారి ఇంటి పక్కనే ఉంటున్న పరిచయస్తులతో కలిసి శనివారం చిత్తూరు నుంచి ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో విహార యాత్రకు బయల్దేరారు. శుక్రవారం తెల్లవారుజామున బస్సు లోయలో పడిన ఘటనలో విజయమ్మ స్వల్పంగా గాయపడ్డారు. చింతూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు లక్ష్మయ్య తెలిపారు. బస్సు లోయలో పడిన సమయంలో మెల్కొని ఉండటంతో ప్రమాదం నుంచి బయటపడ్డారు.

ప్రమాదం బాధాకరం

పలమనేరు, న్యూస్‌టుడే: భద్రాచలం నుంచి అన్నవరానికి యాత్రికులతో వెళ్తున్న ప్రైవేటు బస్సు మారేడుమిల్లి వద్ద లోయలో పడ్డ ఘటన బాధాకరమని ఎమ్మెల్యే అమరనాథరెడ్డి తెలిపారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన 9 మంది మృత్యువాత పడటం అందులో ఇద్దరు పలమనేరు వాసులు ఉండటంపై ఆయన విచారం వ్యక్తం చేశారు.

యాత్రలకెళ్లడం పరిపాటి

పుంగనూరుకు చెందిన తపాలాశాఖ ఉద్యోగి కె.నళిని(55) తరచూ తీర్థయాత్రలకు వెళ్లడం అలవాటు. ఈ నెల 6న చిత్తూరు నుంచి బయలుదేరిన బస్సులో బంధువులతో కలిసి యాత్రలకు వెళ్లారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో ఆమె గాయపడ్డారని కుటుంబ సభ్యులు తెలిపారు. చెన్నైలో ఉన్న కుమారుడు, కుమార్తె ఆమె దగ్గరకు వెళ్తున్నట్లు సమాచారం.

రోడ్డు సమస్యపై గ్రామస్థుల నిరసన

నిరసన తెలుపుతున్న గ్రామస్థులు

శాంతిపురం, న్యూస్‌టుడే: మండలంలోని మఠం పంచాయతీ గంగితిమ్మనపల్లె రహదారి సమస్య పరిష్కారంలో అధికారుల నిర్లక్ష్యంపై స్థానికులు శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. వారు విలేకరులతో మాట్లాడుతూ.. గంగతిమ్మనపల్లె, ఎం.శాంతంపల్లె మీదుగా కుప్పం-పలమనేరు జాతీయ రహదారి వరకు గతంలో బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టారు.. గంగతిమ్మనపల్లెలో ఓ రైతు అడ్డుకోవడంతో పనులు ఆగిపోయినట్లు తెలిపారు. 54 కుటుంబాలు, 300 జనాభా కలిగిన గ్రామంలో పాఠశాల బస్సులు, అత్యవసర సందర్భంలో అంబులెన్స్‌లు వచ్చే పరిస్థితి లేదన్నారు. అధికారులు.. ప్రధాన రహదారి నిర్మాణం అసంపూర్తిపై నిర్లక్ష్యం వహించడం తగదన్నారు. సమస్యను ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని తెదేపా పంచాయతీ అధ్యక్షుడు బిళ్లప్ప జయపాల్ తెలపడంతో గ్రామస్థులు నిరసన విరమించారు.

ఆధునిక సాంకేతికతతో నేరాలకు అడ్డుకట్ట

రొంపిచెర్ల, న్యూస్‌టుడే: ఆధునిక సాంకేతికతను వినియోగించి నేరాల అదుపునకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్సై మధుసూదన్ చెప్పారు. శుక్రవారం పలు గ్రామాల్లో పర్యటించి చట్టాలపై ప్రజలకు సలహాలు, సూచనలు చేశారు. హెడ్ కానిస్టేబుల్ చంద్రశేఖర్, పోలీసు సిబ్బంది వెంకట్రమణ పాల్గొన్నారు.

ఆగని ఏనుగుల దాడులు

సోమల, న్యూస్‌టుడే: మండలంలో ఏనుగుల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. నెరకూరవారిపల్లెకు చెందిన రైతు నాగన్న పొలం వద్ద వరి నూర్పిడి చేసి నిల్వ ఉంచిన బస్తాలను, గంగాధరం, నరసింహులుకు చెందిన వరిని ఏనుగులు ధ్వంసం చేశాయి. ఎఫ్‌బీవో రాధమ్మ శుక్రవారం పంటలను పరిశీలించారు.

సమావేశంలో మాట్లాడుతున్న రాంబాబు

పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి

వి.కోట, న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెదేపా మండల అధ్యక్షుడు రాంబాబు కార్యకర్తలను కోరారు. కొంగాటంలో బూత్ కన్వీనర్లు, సీనియర్ నేతలతో సమావేశం ఏర్పాటు చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వార్డు సభ్యులు, సర్పంచ్ అభ్యర్థుల ఎంపిక విధానం వివరించారు. కార్యక్రమంలో రాష్ట్ర వేర్ హౌస్ డైరెక్టరు రంగనాథ్, నాయకులు చౌడప్ప, ఈశ్వర్‌గౌడు, చంద్రశేఖర్‌రెడ్డి, ధీరజ్ పాల్గొన్నారు.

లెక్కింపును పర్యవేక్షిస్తున్న ఈవో కమలాకర్

బాటగంగమ్మకు అభిషేకాలు

బైరెడ్డిపల్లె, న్యూస్‌టుడే: స్థానిక శ్రీబాటగంగమ్మ ఆలయంలో అమ్మవారికి భక్తులు శుక్రవారం ప్రత్యేక పూజలు జరిపారు. ఆలయంలో ఉదయం అర్చకులు అమ్మవారికి పంచామృతాభిషేకం, పుష్పాలంకరణ జరిపారు. నిర్వాహకులు భక్తులకు ప్రసాదాలు అందజేశారు.

కానుకల లెక్కింపు

పుంగనూరు, న్యూస్‌టుడే: స్థానిక భోగనంజుండేశ్వరస్వామి, కాశీవిశ్వేశ్వర స్వామి ఆలయాల్లో హుండీ కానుకలను శుక్రవారం లెక్కించినట్లు ఈవో కమలాకర్ తెలిపారు. కాశీవిశ్వేశ్వర స్వామి ఆలయానికి రూ.37,174లు, భోగనంజుండేశ్వర స్వామికి రూ.67,872లు హుండీ కానుకల ద్వారా ఆదాయం వచ్చిందన్నారు. ఇన్‌స్పెక్టర్ శశికుమార్ పాల్గొన్నారు.

అమ్మవారికి రాహుకాల పూజలు

పుంగనూరు, న్యూస్‌టుడే: స్థానిక విరూపాక్షి మారెమ్మ దేవతకు శుక్రవారం రాహుకాల పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజించారు.

ఓం శక్తి ఆలయం ప్రారంభం

చౌడేపల్లె, న్యూస్‌టుడే: స్థానిక గడ్డంవారిపల్లె రోడ్డులో నూతనంగా నిర్మించిన ఓంశక్తి ఆలయంలో శుక్రవారం పూజలు ప్రారంభించారు. మండలంలోని భక్తులు తరలివచ్చి పూజలు చేశారు. నిర్వాహకులు అన్నదానం ఏర్పాటు చేశారు.

ఓం శక్తి ఆలయంలో పూజలు చేస్తున్న మహిళలు

ఎస్టీయూ డివిజన్ కన్వీనర్‌గా రాధాకృష్ణ

శాంతిపురం, న్యూస్‌టుడే: ఎస్టీయూ జిల్లా కార్యవర్గంలో శాంతిపురం మండలానికి చెందిన ఇద్దరు ఉపాధ్యాయులకు స్థానం కల్పించారు. రాళ్లబూదుగూరు ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎం.రాధాకృష్ణను కుప్పం డివిజన్ కన్వీనర్‌గా ఎన్నుకున్నారు. సోమాపురం ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎం.రవిని జిల్లా అసోసియేట్ అధ్యక్షుడిగా ఎంపిక చేశారు.

సోలార్ కంచె ఏర్పాటుకు రూ.48 లక్షలు

కల్లూరు, న్యూస్‌టుడే: ఏనుగుల దాడులు అరికట్టేందుకు జిల్లా అటవీశాఖ అధికారులు సోలార్ కంచెను ఏర్పాటు చేయనున్నారు. దేవళంపేట పంచాయతీ గండ్లపల్లె నుంచి కల్లూరు ఘాట్ రోడ్డు వంక కంచె ఏర్పాటుకు రూ.48 లక్షలు మంజూరయ్యాయి. పుంగనూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జి చల్లా రామచంద్రారెడ్డి చేతుల మీదుగా శనివారం భూమిపూజ చేసి పనులు ప్రారంభించనున్నట్లు ఎఫ్ఎస్‌వో షఫీ తెలిపారు.

నీటి లీకేజీ అరికట్టరూ..?

పల్లెల్లో తాగునీటి సరఫరా నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. చప్పిడిపల్లెలో కుళాయిలు పాడై తాగునీరు వృథాగా వెళ్తోంది. కుళాయి మూతలు దెబ్బతినడంతో ప్రజలు బిందెలతో నీళ్లు పట్టుకోవడానికి ఇబ్బందికరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాడైన కుళాయిలు మరమ్మతు చేసి సురక్షిత నీటి సరఫరాకు అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. **- న్యూస్‌టుడే, బైరెడ్డిపల్లె**

నిర్మాణం నిలిచె.. మొక్కలు మొలిచె..!

శాంతిపురం మండలం కొలమడుగు పంచాయతీ కేంద్రంలో వైకాపా ప్రభుత్వం ప్రచార ఆర్భాటంగా ప్రారంభించిన గ్రంథాలయ భవన నిర్మాణం పునాదులకే పరిమితమైంది. గ్రామ సచివాలయం పక్కన ఎనిమిదేళ్లుగా ఆగిన నిర్మాణం చుట్టూ పిచ్చి మొక్కలు, పొదలు పెరగడంతో విష సర్పాలకు నిలయంగా మారింది. ప్రభుత్వం వెంటనే స్పందించి భవన నిర్మాణాన్ని పూర్తి చేసి సామాజిక అవసరాలకు వినియోగించాలని స్థానికులు కోరుతున్నారు. **- న్యూస్‌టుడే, శాంతిపురం**

ఆక్రమణలతో ట్రాఫిక్ స్తంభన

పట్టణంలోని ఇందిరా కూడలి నుంచి పురపాలక బస్టాండు, పోలీస్‌స్టేషన్, ఎన్టీఆర్ సర్కిల్, అంబేడ్కర్ సర్కిల్ వరకు నిత్యం ట్రాఫిక్ సమస్య ఉంటోంది. రోడ్డుకు ఇరువైపులా ఫుట్‌పాత్‌లపై దుకాణాల నిర్వహణ, ద్విచక్ర వాహనాలు ఇష్టానుసారం నిలపడంతో ఈ పరిస్థితి ఉంటోంది. ముంబై-చెన్నై జాతీయ రహదారి కావడంతో నిత్యం వాహనాల రాకపోకలతో రద్దీగా ఉంటుంది. ఫుట్‌పాత్‌లపై పాదచారులు నడిచేందుకు వీలు కల్పిస్తే సమస్య పరిష్కారమవుతుంది. **- న్యూస్‌టుడే, పుంగనూరు**

చిన్నగాండ్లపల్లె రోడ్డుకు మోక్షం

శాంతిపురం మండలం పొన్నేపల్లె, ముల్లూరు, కృష్ణాపురం, చిన్నగాండ్లపల్లె మీదుగా కర్ణాటక సరిహద్దు వరకు బీటీ రహదారి రూపుదిద్దుకొంది. కుప్పం-పలమనేరు జాతీయ రహదారిలో బడుగుమాకులపల్లె కూడలి నుంచి దాదాపు 8 కి.మీ. పరిధి బీటీ రోడ్డులో విపరీతమైన గుంతలు ఏర్పడటంతో జనం తీవ్ర అసౌకర్యాన్ని ఎదుర్కొన్నారు. కూటమి ప్రభుత్వం చొరవతో రోడ్డు దుస్థితికి పరిష్కారం చేకూరింది. బీటీతో పాటు గ్రామాల్లో సీసీ రహదారి నిర్మాణం పూర్తి కావడం పట్ల స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. **- న్యూస్‌టుడే, శాంతిపురం**

వృథాగా హంద్రీ-నీవా జలాలు

అధికారుల నిర్లక్ష్యం కారణంగా హంద్రీ-నీవా కాలువ జలాలు వృథాగా అవుతున్నాయి. వి.కోట మండలంలో ఇప్పటికే హంద్రీ-నీవా కృష్ణా జలాలతో పత్రపల్లె, ముదిమడుగు, దాసార్లపల్లె, కద్రిపల్లె, కీలపల్లె చెరువులు మొరవలు పారుతున్నాయి. ఈ చెరువుల కింద ఉన్న మిగతా చెరువులకు నీరు వెళ్లేలా అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో నీరు వృథా అవుతోంది. ఈ విషయాన్ని అధికారులు గుర్తించి జలాలు వృథా కాకుండా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. **- న్యూస్‌టుడే, వి.కోట**

అక్రమ క్వారీల నియంత్రణకు కమిటీ

మాట్లాడుతున్న ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్

కుప్పం పట్టణం, న్యూస్‌టుడే: నియోజకవర్గంలో అక్రమ క్వారీల నియంత్రణకు అధికారులతో ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ పేర్కొన్నారు. స్థానిక తెదేపా కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నియోజకవర్గంలోని ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం నిధులు విడుదల చేసిందని, నిర్మాణానికి కొన్ని ప్రాంతాల నుంచి రాళ్లు వెళ్తున్నాయన్నారు. ఈ ముసుగులో అక్రమార్కులు వ్యాపారం సాగిస్తున్నారన్నారు. అలాంటి వారిపై చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు. కార్యక్రమంలో పీకేఎం ఉడా ఛైర్మన్ సురేష్, తితిదే పాలకవర్గ సభ్యుడు శాంతారామ్, రెస్కో ఛైర్మన్ ప్రతాప్ కుమార్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా..

(10 AM TO 1 PM)
పలమనేరు: 80085 74580
కుప్పం పట్టణం: 80085 73490
పుంగనూరు: 80085 74622

పలమనేరు, న్యూస్‌టుడే: పట్టణంలోని యాదవవీధిలోని కాలువల్లో మురుగు పేరుకుపోయి దుర్వాసన వస్తోంది. దీంతో పాటు దోమల బెడద కూడా తీవ్రంగా ఉంటోంది.
- సుందర్, పలమనేరు

సమాధానం: సిబ్బందిని పంపి కాలువలు శుభ్రం చేయిస్తాం. **- ఎన్వీ రమణారెడ్డి కమిషనర్**

కుప్పం పట్టణం, న్యూస్‌టుడే: సమస్య: పట్టణంలోని ప్యాలెస్ రోడ్డు కూడలి వద్ద తాగునీటి పైపులైన్ పగిలి నీరు వృథాగా పోతోంది. దీంతో రోడ్డు బురదగా మారుతోంది.
- రాజు, కుప్పం

సమాధానం: క్షేత్రస్థాయిలో పరిశీలించి పైపులకు మరమ్మతు చేయిస్తాం. **- శ్రీనివాసరావు, కమిషనర్**

సమస్యల పరిష్కారానికే ప్రజాదర్బార్

వినతులు స్వీకరిస్తున్న చల్లాబాబు

కల్లూరు, న్యూస్‌టుడే: ప్రజల సమస్యలను తెలుసుకుని తక్షణ పరిష్కారం చూపాలని నియోజకవర్గ తెదేపా ఇన్‌ఛార్జి చల్లా రామచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన పులిచెర్ల సింగిల్ విండో కార్యాలయ ప్రాంగణంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. కార్యక్రమంలో రాష్ట్ర తెదేపా ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి ముల్లంగి వెంకటరమణ, సింగిల్ విండో మండల అధ్యక్షుడు ధనంజయనాయుడు, జడ్పీటీసీ సభ్యుడు మురళీధర్ పాల్గొన్నారు.

భూసారంపై విద్యార్థులకు అవగాహన

మట్టి నమూనాలు వివరిస్తున్న ఏవో మాధవి

పుంగనూరు గ్రామీణ: భూసార పరీక్షలతో అనేక ప్రయోజనాలు ఉంటాయని జిల్లా వనరుల కేంద్రం ఏవో మాధవి అన్నారు. శుక్రవారం అడవినాథునికుంట ఆదర్శ పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేయడం మానవాళికి ఆరోగ్యకరమని విద్యార్థులకు వివరించారు. ఏవో రాధమ్మ, ప్రిన్సిపల్ రమ, అధ్యాపకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

శాశ్వత పనులకే ప్రాధాన్యం .. సోమల: వాటర్ షెడ్ పనుల్లో శాశ్వత పనులకే ప్రాధాన్యం ఇవ్వాలని ఎంపీపీ ఈశ్వరయ్య, పీఏసీసీ ఛైర్మన్ శివశంకర్ పేర్కొన్నారు. వాటర్ షెడ్ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఆరు పంచాయతీల పరిధిలోని వాటర్ ఛైర్మన్లు, కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులకు సమావేశం నిర్వహించారు. ఏవో శోభారాణి వాటర్ షెడ్‌లకు వచ్చిన నిధులు, చేపట్టిన పనులు భూగర్భజలాల పెంపునకు తీసుకుంటున్న అంశాలను వివరించారు.

నూతన కమిటీ నియామకం.. కల్లూరు, న్యూస్‌టుడే: దివ్యాంగుల సంఘం మండల అధ్యక్షుడిగా రెడ్డిశేఖర్‌నాయుడును నియమించారు. నియామక పత్రాన్ని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు ఇర్షాద్ శుక్రవారం రెడ్డిశేఖర్‌నాయుడుకు అందజేశారు. ఉపాధ్యక్షుడిగా రాజేష్, సలహాదారుగా డిల్లీబాబుతో కమిటీ సభ్యులను నియమించారు.

ఉత్తమ ఫలితాలు సాధించేందుకు కృషి చేయండి.. సోమల, న్యూస్‌టుడే: పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు కృషి చేయాలని మండల ప్రత్యేక అధికారి సూరిబాబు, ఎంపీడీవో ప్రసాద్ పేర్కొన్నారు. స్థానిక ఉన్నత పాఠశాలను శుక్రవారం వారు ఆకస్మికంగా తనిఖీ చేసి హెచ్‌ఎం హేమసుధాకర్‌తో పాటు ఉపాధ్యాయులకు పలు సూచనలు ఇచ్చారు.

వివరాలు నమోదు చేయాలి.. చౌడేపల్లె, న్యూస్‌టుడే: పంచాయతీలో పన్నులు, పన్నేతర వివరాలను స్వర్ణ పంచాయతీ పోర్టల్‌లో అప్‌డేట్ చేయాలని జిల్లా పంచాయతీ అధికారి సుధాకర్ తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో వివాహిత దుర్మరణం

పీలేరు గ్రామీణం: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందిన ఘటన శుక్రవారం రాత్రి పీలేరు మండలంలో చోటు చేసుకుంది. సదుం మండలం మర్రికుంటపల్లెకు చెందిన ద్వారకనాథనాయుడు భార్య వనజ(40) వేపులబైలు గ్రామ సమీపంలో బళ్లారి-నాయుడుపేట జాతీయ రహదారి దాటడానికి యత్నించారు. ఈ క్రమంలో మదనపల్లె నుంచి తిరుపతి వెళుతున్న కారు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

యువకుడికి గాయాలు

చౌడేపల్లె, న్యూస్‌టుడే: చౌడేపల్లె-పలమనేరు ప్రధాన మార్గంలో దాదేపల్లె వద్ద శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్రగాయాలయ్యాయి. శెట్టిపేట పంచాయతీ మేకలచిన్నేపల్లెకు చెందిన విజయ్ ద్విచక్ర వాహనంపై డి.రాజులూరుకు వెళ్లి వస్తుండగా ఎదురుగా వచ్చిన ద్విచక్ర వాహనం ఢీకొనడంతో విజయ్ తీవ్రంగా గాయపడ్డాడు.

పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం

పుంగనూరు గ్రామీణ: పట్టణంలోని నక్కబండకు చెందిన నూర్‌షావలి బాబా తల్లిదండ్రులతో గొడవపడి శుక్రవారం పురుగుల మందు తాగారు. గుర్తించిన కుటుంబ సభ్యులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

విద్యుదాఘాతంతో పూరిగుడిసె దగ్ధం

కల్లూరు: మంగళంపేట ఎస్టీ కాలనీలో శివ అనే వ్యక్తి పూరిగుడిసె శుక్రవారం విద్యుదాఘాతంతో దగ్ధమైంది. సరకులు, సామగ్రి మంటల్లో కాలిపోయాయని బాధితుడు వాపోయారు. సర్పంచి మధు, ఎస్సై వెంకటేశ్వర్లు, వీఆర్వో భాస్కర్, తెదేపా నాయకులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు

- స్వయం ఉపాధిలో రాణిస్తున్న మహిళలు
- ఆదర్శంగా సహాయక సంఘ సభ్యులు

పుంగనూరు, న్యూస్‌టుడే: మహిళలు పొదుపు సంఘంలో సభ్యులుగా చేరి వివిధ రంగాలపై శిక్షణ పొంది స్వయం ఉపాధి వైపు అడుగులు వేస్తున్నారు. ఆదాయాన్ని గడిస్తూ కుటుంబాలకు ఆసరాగా నిలుస్తున్నారు. పుంగనూరులో మెప్మా ఆధ్వర్యంలో పొదుపు సంఘాలుగా ఏర్పడి బ్యాంకుల నుంచి రుణాలు పొందుతూ వ్యాపారాలు నిర్వహిస్తున్నారు.

సక్రమంగా చెల్లించడంతోనే..

పట్టణంలోని సప్తగిరి స్వయం సహాయక సంఘంలో సభ్యురాలిగా ఉన్నాను. మొదట రూ.5 వేలు రుణంగా తీసుకుని సక్రమంగా చెల్లించడంతో తర్వాత రూ.30వేల రుణం అందించారు. ఇలా ప్రస్తుతం రూ.2లక్షలు తీసుకుని హోటల్ నిర్వహిస్తున్నా. వచ్చిన ఆదాయంతో పిల్లలను ఉన్నత చదువులు చదివిస్తూ కుటుంబానికి ఆసరాగా ఉన్నా. **- సరస్వతి, హోటల్ నిర్వాహకురాలు**

ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నా

ఒకప్పుడు ఎలాంటి ఉపాధి లేక ఇంటి దగ్గరే ఉండేదాన్ని. శ్రీనివాస ఎస్‌హెచ్‌జీలో సభ్యురాలిగా చేరా. నెలనెలా పొదుపు చేస్తుండటంతో రూ.1.60లక్షల రుణం ఇచ్చారు. ఆ డబ్బుతో మెడికల్ దుకాణం ప్రారంభించా. ప్రతి నెలా పొదుపు, బ్యాంకు కంతు, సమాఖ్య పొదుపు సక్రమంగా చెల్లిస్తూ కుటుంబ అవసరాలకు అండగా ఉన్నాను. **- వసంతలక్ష్మి, మెడికల్ దుకాణం**

బాధ్యతగా వ్యవహరిస్తున్నా..

పట్టణంలోని భవాని స్వయం సహాయక సంఘ సభ్యురాలిగా 2014లో చేరా. తొలుత టైలరింగ్ చేస్తూ ఉపాధి పొందాను. కుటుంబ అవసరాలు పెరగడంతో సంఘంలో రూ.1.5లక్షలు తీసుకుని నిత్యావసర సరకుల దుకాణం నిర్వహిస్తున్నా. క్రమం తప్పకుండా పొదుపు చేయడం, బ్యాంకు కంతులు చెల్లించడంలో బాధ్యతగా వ్యవహరిస్తున్నా. **- సౌందర్య, నిత్యావసర వస్తువుల దుకాణం**

అండగా ఉంటున్నా..

ఇందిరా మహిళా సంఘంలో సభ్యురాలిగా చేరి రూ.2లక్షల రుణం తీసుకున్నా. రాగానిపల్లె మార్గంలో ఇంటి దగ్గరే పిండి వంటలు తయారు చేస్తున్నా. రుచిగా ఉండటంతో వీధిలో వారే కాకుండా ఇతర ప్రాంతాల వారు కూడా తీసుకెళ్తున్నారు. వచ్చిన ఆదాయాన్ని కుటుంబ అవసరాలకు వినియోగిస్తూ అండగా ఉంటున్నా. **- జబీనా, పిండి వంటల తయారీ**

విక్టరీ నవోదయ, సైనిక్ కోచింగ్ సెంటర్

మీ పిల్లలు 3,4,5,6 తరగతులు చదువుతున్నారా ?
జనవరి నుండి లాంగ్‌టర్మ్ కోచింగ్ ప్రారంభం
21-12-25 (ఆదివారం) ఫ్రీడెమో & మెరిట్ టెస్ట్
మెరిట్ Test టాపర్స్‌కి కోచింగ్ ఫీజు లేదు
50% ఫీజు తగ్గింపు | హాస్టల్ వసతి గలదు | సీటు గ్యారంటీ
కుప్పం, ప్యాలెస్ రోడ్, MMR Complex,
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ మిద్దెపైన. Cell: 97051 76401
మెరిట్ Test కి హాజరు అయ్యే విద్యార్థులు పై Number కాల్‌చేసి వారి పేర్లను నమోదు చేసుకోవాలి

(c) eenadu

ఈనాడు
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ
శనివారం డిసెంబరు 13, 2025

వృత్తాకార ఆలయం.. వశిష్ఠుడి దర్శనం

ఆధ్యాత్మికంగా, సాగర సంగమ ప్రాంతంగా అభివృద్ధి చెందుతున్న అంతర్వేదిలో వృత్తాకారంలో ఉన్న వశిష్ఠుడి ఆలయం భక్తులను ఆకట్టుకుంటోంది. ఈ ఆలయాన్ని ప్రసాద్ గురూజీ 1989లో నిర్మించారు. రెండు అంతస్తులుగా నిర్మించిన ఈ ఆలయంలో కింద భాగంలో ఆదికూర్మ సమేత మహామేరు ప్రతిష్ఠ (శ్రీచక్రం), పైభాగంలో సప్తరుషులను ప్రతిష్ఠించారు. వృత్తాకార ప్రాకార మండపంలో 160 అక్షర, నక్షత్ర దేవతలను, రాహుకేతువులను ఏర్పాటు చేశారు. ప్రతి రోజు శ్రీచక్రానికి, సప్తరుషులు, దేవతలకు అర్చనలు, అభిషేకాలు, కుంకుమ పూజలు జరిపిస్తారు. ప్రతి పౌర్ణమికి ప్రత్యేక పూజలు, ఏడాదికి ఒకసారి వశిష్ఠ, అరుంధతుల కల్యాణం నిర్వహిస్తారు. అంతర్వేది క్షేత్రంలో లక్ష్మీనరసింహుడితో పాటు వశిష్ఠ అరుంధతులను భక్తులు దర్శించుకుంటారు.
- న్యూస్‌టుడే, అంతర్వేది

అన్నవరంలో 15 నుంచి ధనుర్మాసోత్సవాలు

అన్నవరం: అన్నవరంలో ధనుర్మాసోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 16 నుంచి జనవరి 16 వరకు పలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

● **15న మెట్లోత్సవం :** ఉదయం 7 గంటలకు ఉత్సవ మూర్తులను పల్లకీలో ఆశీనులను చేసి గ్రామసేవ నిర్వహిస్తారు. 9 గంటలకు మెట్లోత్సవం ప్రారంభమవుతుంది. కొండ దిగువన తొలిపావంచాల వద్ద నుంచి మెట్టు మెట్టుకు పసుపు, కుంకుమ రాసి హారతి వెలిగిస్తూ భక్తులు కొండపైకి చేరుకుంటారు.

● **30న ముక్కోటి ఏకాదశి :** 30న ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారం ద్వారా సత్యదేవుని దర్శించుకోవచ్చు. ఉదయం 11 గంటలకు వెండి రథంపై ప్రాకారసేవ, రాత్రికి కొండ దిగువన గరుడ వాహన సేవ, గ్రామోత్సవం నిర్వహిస్తారు. జనవరి 14న ఆలయ ప్రాంగణంలో భోగి ఘనంగా నిర్వహిస్తారు. 16న ప్రభోత్సవం ఉంటుంది.

శిరస్త్రాణం ధరించండి.. ప్రాణాలు కాపాడుకోండి

వాహనదారులు తప్పనిసరిగా శిరస్త్రాణం ధరించాలని అమలాపురం పట్టణ సీఐ వీరబాబు పేర్కొన్నారు. ఎస్పీ రాహుల్ మీనా ఆదేశాల మేరకు పట్టణంలో శుక్రవారం ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. గడియారస్తంభం కూడలి నుంచి నల్లవంతెన, ఎర్రవంతెన మీదుగా హైస్కూల్ సెంటర్ వరకు శిరస్త్రాణం ధరిద్దాం.. ప్రాణాలను కాపాడుకుందాం అంటూ నినాదాలు చేశారు. మద్యం, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్సై శ్రీనివాస్, ట్రాఫిక్ ఎస్సై ఏసుబాబు తదితరులు పాల్గొన్నారు.
- న్యూస్‌టుడే, అమలాపురం పట్టణం

బిల్లులు లేవు.. ఇళ్లు కట్టేదెలా!

న్యూస్‌టుడే, అమలాపురం కలెక్టరేట్

పేదల సొంతింటి కల సాకారం చేయాలని 2014-19 మధ్య అప్పటి తెదేపా ప్రభుత్వం ఎన్టీఆర్ గృహనిర్మాణ పథకాన్ని ప్రవేశపెట్టింది. లబ్ధిదారులకు రూ.288.28 కోట్ల మేర బిల్లులు చెల్లించింది. ఈలోగా రాష్ట్రంలో ప్రభుత్వం మారిపోయింది. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వైకాపా పట్టించుకోలేదు. దీంతో జిల్లా వ్యాప్తంగా రూ.65.16 కోట్ల బిల్లులు లబ్ధిదారులకు ఏళ్లుగా నిలిచిపోయి ఉన్నాయి.

కూటమి ప్రభుత్వం రాకతో..

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో తమకు బిల్లులు వస్తాయని గంపెడాశలు పెట్టుకున్న లబ్ధిదారులకు నిరీక్షణే మిగులుతోంది. ఏళ్లు గడుస్తున్నా బిల్లులు జమకాక అవస్థలు పడుతున్నారు. అప్పుచేసి ఇళ్లు కట్టుకున్న వారికి వడ్డీ బాదుడు మిగిలాయి. కొంతమంది కట్టే స్థోమత లేక అసంపూర్తిగా వదిలేశారు. ఇప్పటికైనా పట్టించుకుంటే తమకు ఆర్థిక ఇక్కట్లు తప్పుతాయని వారు వేడుకుంటున్నారు.

అల్లవరంలో లబ్ధిదారుల వివరాలను ఆన్‌లైన్ చేస్తున్న సిబ్బంది

సర్వే జరిగి ఏడాది..

గతేడాది అక్టోబరు, నవంబరు నెలల్లో సచివాలయ గృహనిర్మాణశాఖ సిబ్బంది గ్రామాల్లో సర్వే నిర్వహించి ప్రత్యేక యాప్‌లో పెండింగ్ బిల్లుల వివరాలను నమోదు చేసి ప్రభుత్వానికి నివేదించారు. పూర్తయి ఏడాది కావస్తున్నా ఇప్పటివరకు ఏవిధమైన కదలిక లేకపోవడంతో లబ్ధిదారుల నుంచి విస్మయం వ్యక్తమవుతోంది.

ఆదేశాలు రావాల్సి ఉంది

2014-19 సంవత్సరాల మధ్య ఎన్టీఆర్ గృహనిర్మాణ పథకంలో ఇళ్లు నిర్మించుకుని బిల్లులు నిలిచిన వారి వివరాలను ప్రత్యేక సర్వే ద్వారా గత సంవత్సరం ప్రభుత్వానికి నివేదించాం. ఇంకా ఏవిధమైన ఆదేశాలు రాలేదు. నిధులు విడుదల అయిన వెంటనే నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమవుతాయి.
- నరసింహారావు, గృహనిర్మాణ సంస్థ, పీడీ

జిల్లాలో ఇళ్ల పరిస్థితి ఇలా	మంజూరు	ప్రారంభించనివి	పునాది దశ	వివిధ దశల్లో	పూర్తయినవి	బిల్లులు రూ.కోట్లలో	మొత్తం బిల్లు	చెల్లింపులు
	36,680	1,693	2,668	20,179	12,140		353.44	288.28

కనకమహాలక్ష్మి కరుణించమ్మా

మార్గశిర మాసం సందర్భంగా కాకినాడ పట్టణంలోని ద్వారకానగర్‌లో కనకమహాలక్ష్మి అమ్మవారికి శుక్రవారం ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు అమ్మవారికి పంచామృతాలు, పండ్ల రసాలతో అభిషేకించారు. మహిళలు పెద్దఎత్తున సారె సమర్పించారు. రాత్రి దీపోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ప్రత్యేక అవసేతి దీపాల మధ్య అమ్మవారి అలంకారం ఆకట్టుకుంది. ఈ నెల 19న మహా కుంభాభిషేకం జరుగుతుందని ఆలయ ఈవో తెలిపారు. స్థానికులతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్దఎత్తున భక్తులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా తీర్థప్రసాదాలు అందజేశారు.
- న్యూస్‌టుడే, గాంధీనగర్

నైపుణ్యాలద్దుతాం.. రండి!

నియోజకవర్గానికి ఒక స్కిల్ హబ్

యువ

ఈనాడు, అమలాపురం: ప్రస్తుతం కొలువులు సాధించాలంటే నిర్ణీత డిగ్రీ ఒక్కటే సరిపోదు. ఎన్ని అదనపు నైపుణ్యాలు ఉంటే అవకాశాలు అంతలా అందుకోగలుగుతారు. దీనిని గుర్తించే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యువతకు ఉచితంగా నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగాలకు మార్గం చూపిస్తున్నాయి. నియోజకవర్గానికి ఒకచోట ప్రభుత్వ ఐటీఐ, పాలిటెక్నిక్, జూనియర్, డిగ్రీ కళాశాలల్లో స్కిల్ హబ్‌లు ఏర్పాటుచేసి వివిధ సాంకేతిక కోర్సులు నేర్పుతున్నారు. తాజాగా ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన 4.0 పేరుతో కొత్త కోర్సుల్లో యువతకు శిక్షణ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. ఆసక్తి ఉన్న యువత దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు.

కోర్సు	స్కిల్ హబ్	అర్హత
కస్టమర్ కేర్ సీనియర్ ఎగ్జిక్యూటివ్	గురుకులం (బాయ్స్), పి.గన్నవరం	ఇంటర్ ఆపైన
పర్చేజ్ అసిస్టెంట్-ఫుడ్ అండ్ అగ్రికల్చర్	ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మండపేట	ఇంటర్ ॥
ఫీల్డ్ టెక్నీషియన్ కంప్యూటింగ్ అండ్ పెరిపెరల్స్	ప్రభుత్వ డిగ్రీ కళాశాల, కొత్తపేట	ఇంటర్ ॥
ఇండస్ట్రియల్ ఎలక్ట్రీషియన్, అప్లికేషన్ డెవలపర్-మొబైల్, వెబ్	ఎయిమ్స్ ఇంజినీరింగ్ కళాశాల, ముమ్మిడివరం	ఇంటర్ ॥
ఈ-కామర్స్ డెలివరీ అసోసియేట్	ప్రభుత్వ డిగ్రీ కళాశాల, రాజోలు	పదోతరగతి ॥
సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్	మిరియం డిగ్రీ కళాశాల, అమలాపురం	పదో తరగతి ॥
డొమెస్టిక్ బయోమెట్రిక్ డేటా ఆపరేటర్	ప్రభుత్వ నేషనల్ జూనియర్ కళాశాల, రామచంద్రపురం	పదోతరగతి ॥

ఎంతమంది చేరుతారంటే..

● కోర్సును బట్టి 60 నుంచి 120 మంది చేరడానికి అవకాశం ఉంది. ● అభ్యర్థుల వయసు 18-30 లోపు ఉండాలి. ● naipunyam.ap.gov.in వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవడం ద్వారా ఈ కోర్సుల్లో చేరొచ్చు. ● కోర్సులు పూర్తిచేశాక వారి నైపుణ్య సామర్థ్యాన్ని మదింపు చేసే పరీక్ష నిర్వహించి ధ్రువపత్రం జారీచేస్తారు. కంపెనీల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు చూపిస్తామని బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా నైపుణ్యాధికారి హరిశేషు తెలిపారు.

అక్కడ నిలిపేస్తారు.. ఇక్కడ మళ్లిస్తారు

కాటన్ అక్విడక్టుపై భారీ వాహనాలకు ప్రణాళిక అవసరం

పి.గన్నవరం, న్యూస్‌టుడే: పి.గన్నవరం వద్ద డొక్కా సీతమ్మ అక్విడక్టు-కం-రోడ్డు వంతెన మార్గం మరమ్మతులు చేసేందుకు అడుగులు పడుతున్నాయి. 42 రోజులపాటు పాదచారులకు సైతం ప్రవేశం లేకుండా ట్రాఫిక్‌ను నిలుపుదల చేయనున్నారు. ఇందుకు వారం ముందుగానే ప్రజలకు తెలియజేస్తామని జలవనరుల శాఖ ఇంజినీరింగ్ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే చించినాడ వంతెనపై రాకపోకలు ఆగిపోగా ఇప్పుడు అక్విడక్టుపై కూడా అంటే ఆ ప్రభావం భారీగా ఉండనుంది.

అక్విడక్టు రోడ్డు బ్రిడ్జిపై ప్రమాదకరంగా పిట్టగోడ

ఏం చేస్తారంటే..

సీతమ్మ అక్విడక్టుపై రాకపోకలు నిలిపి పాతదైన కాటన్ అక్విడక్టు రోడ్డు బ్రిడ్జిపై నుంచి మళ్లిస్తారు. దీనిపై భారీ వాహనాలకు వీలుపడదని, సామర్థ్యాన్ని తెలియజేయాలని కోరుతూ ర.భ. శాఖ ఇంజినీరింగ్ అధికారులకు లేఖ పంపినట్లు జలవనరులశాఖ ఏఈఈ బి.రమేష్‌బాబు శుక్రవారం 'న్యూస్‌టుడే'కు తెలిపారు. ప్రధానంగా అటు ఇటు మూడేసి చొప్పున ఇనుప గడ్డర్లు ఏర్పాటు చేస్తారు. దెబ్బతిన్న పిట్టగోడను పునర్నిర్మిస్తారు. ఆయా పనులు చేసేందుకు రూ.3.05లక్షలు అవసరమన్నారు.

ఆర్టీసీ బస్సులు సైతం..

గడ్డర్ల ఏర్పాటుతో కాటన్ అక్విడక్టు రోడ్డు వంతెనపై ఆర్టీసీ బస్సులు కూడా వెళ్లేందుకు వీలుండదు. నిత్యం రాజోలు డిపో నుంచి రాజమహేంద్రవరానికి 14.. రాజమహేంద్రవరం డిపో నుంచి రెండు బస్సులు రాజోలు, జగ్గన్నపేట, నాగుల్లంక, పి.గన్నవరం, గంటి మీదుగా రాకపోకలు సాగిస్తున్నాయి.. పాఠశాలల బస్సులు..కొబ్బరి, ఇతర వ్యవసాయోత్పత్తులు తరలించే భారీ వాహనాలు, ఓఎన్జీసీ వాహనాలు సరేసరి. మరి వీటిని ఎలా మళ్లిస్తారన్నది చూడాల్సి ఉంది. ఆయా వాహనాలకు ఇబ్బందిలేకుండా ఇప్పటి నుంచే కార్యాచరణ ప్రణాళిక చేపట్టాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఆకట్టుకుంటున్న క్రిస్మస్ నక్షత్రం

అంబాజీపేట శివారు పండువారిపేట రహదారి వద్ద కొబ్బరితాళ్లతో స్థానిక యువకులు తయారు చేసిన క్రిస్మస్ నక్షత్రం ఆకట్టుకుంటోంది. కొబ్బరి తాళ్లను కర్రలకు చుట్టి నక్షత్రం ఆకారంలో తయారు చేసి అందులో ఏసు క్రీస్తు బొమ్మలను ఉంచారు.
- న్యూస్‌టుడే, అంబాజీపేట

దృష్టి పెడితే ఆదాయవనరే..

న్యూస్‌టుడే, పి.గన్నవరం

జలవనరుల శాఖకు చెందిన లాకులు, ఇతర ప్రాంతాల్లో అపారమైన వృక్షసంపద ఉంది. వీటి పరిధిలో సుమారు 60 సంవత్సరాల క్రితం కొబ్బరి, టేకు, మామిడి, సపోట, పనస, కుంకుడు తదితర మొక్కలు నాటారు. కాలక్రమేణా అవి వృక్షాలుగా మారి సంపదను ఇస్తున్నాయి. జిల్లాలో ర్యాలి హెడ్‌లాకులు మొదలుకుని గన్నవరం, అమలాపురం, ముక్తేశ్వరం బ్యాంకు ప్రధాన పంటకాలువలకు అనుసంధానంగా 16 వరకు లాకులు ఉన్నాయి. వీటివద్ద వివిధ వృక్షాలు వందల సంఖ్యలో ఉన్నాయి. ఇటీవల మొండెపులంక లాకువద్ద ఉన్న వివిధ రకాల చెట్లను డీఈఈ భూపతిరాజు రవిప్రసాద్ రాజు, ఏఈఈ బెహరా రమేష్‌బాబు సిబ్బందితో లెక్కించి వాటికి వరుస నంబర్లు ఇచ్చారు.

ఏడాదికోసారి వేలం వేస్తే..

కేవలం లాకుల వద్దే కాకుండా ప్రధాన, పిల్ల కాలువల గట్ల వెంబడి వందలాది చెట్లు ఉన్నాయి. వీటి ఉత్పత్తులు పలుచోట్ల పరుల పాలవుతున్నాయి. వీటన్నింటిని గుర్తించి వాటిమీద వచ్చే ఫలసాయం ఆధారంగా ఆదాయాన్ని తీయొచ్చు. ఏడాదికోసారి బహిరంగ వేలం నిర్వహించడం.. లేదంటే నేరుగా సాగునీటి సంఘాల ప్రతినిధులే వాటి నిర్వహణ బాధ్యతలు తీసుకుని వచ్చే ఆదాయాన్ని సంఘాలకు జమచేస్తే అత్యవసర సమయంలో రైతులకు ఉపయోగపడే పనులు చేపట్టొచ్చు.

కొబ్బరి చెట్టుకు వేసిన నంబరు

గణన చేయిస్తాం

ధవళేశ్వరం ఇరిగేషన్ సర్కిల్ పరిధిలో లాకులు తదితర ప్రదేశాల్లో ఉన్న వృక్ష సంపదను అన్నిచోట్లా గణన చేయిస్తాం. రికార్డుల నిర్వహణ చేసేలా చర్యలు తీసుకుంటాం. వచ్చే ఆదాయాన్ని కాలువల నిర్వహణ వంటి పనులకు ఉపయోగిస్తాం.
- కె.గోపీనాథ్, ఎస్.ఇ., జలవనరులశాఖ, ధవళేశ్వరం ఇరిగేషన్ సర్కిల్

నా పేరిట 15 మీటర్లేంటి సారూ!

అయ్యా సారూ.. నాకు అన్ని అర్హతలున్నాయి.. ఉచిత సిలిండర్ల పథకం ఎందుకు వర్తించడం లేదో కాస్త చెప్పరూ..

-సచివాలయంలో రాయవరం మండలం వెదురుపాకకు చెందిన యడ్ల సత్యనారాయణ అనే వృద్ధుడి ఆరా..

మీ పేరున మండపేట పట్టణంలో 15 విద్యుత్తు మీటర్లు ఉన్నట్లు ఆన్‌లైన్‌లో చూపిస్తోంది. అందుకే అర్హత కోల్పోయారు.

-సిబ్బంది సమాధానం.

మీటర్ల నంబర్లు చూపిస్తున్న సత్యనారాయణ

తన ఇంటికి రెండో మీటరు కోసం గత కొన్నేళ్లుగా తిరుగుతున్నా లభించలేదని, ఇప్పుడు ఏకంగా తన పేరుతో పదిహేను మీటర్లు జారీ చేసినట్లు చూపడమేంటని సత్యనారాయణ ప్రశ్నిస్తున్నారు. ఈ తరహా బాధితులు ఇతర గ్రామాల్లోనూ అధికంగానే ఉన్నారు. తమకు సంబంధం లేకుండా ఇతర ప్రాంతాల్లో ఉన్నట్లు ఇలా షాకిస్తున్న మీటర్లను తక్షణమే తొలగించేలా విద్యుత్తు అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వృద్ధుడి సమస్య గురించి రాయవరం విద్యుత్తు ఉపకేంద్రం ఏఈ ఎస్.శ్రీనివాస్ వద్ద ప్రస్తావించగా సచివాలయంలో డీ సీడింగ్ చేయించి రశీదును కార్యాలయానికి అందజేయాలన్నారు. అనంతరం ఆన్‌లైన్‌లో మండపేట విద్యుత్తు కార్యాలయంలో ఆయా సర్వీసులను తొలగించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
-న్యూస్‌టుడే, రాయవరం

నేడు జాతీయ లోక్‌అదాలత్

ఉమ్మడి జిల్లాలో 46 బెంచ్‌ల ఏర్పాటు

కంబాలచెరువు(రాజమహేంద్రవరం): ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శనివారం నాలుగో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఛైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత తెలిపారు. రాజీపడదగ్గ క్రిమినల్, సివిల్, కుటుంబ వివాదాలు, చెల్లని చెక్కు కేసులు, రోడ్డు ప్రమాదాలు, బ్యాంకుల కేసులు, ప్రీ లిటిగేషన్ తదితర కేసులు పరిష్కరిస్తామని పేర్కొన్నారు. దీనికి సంబంధించి మొత్తం 46 బెంచ్‌లు ఏర్పాటు చేశామన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు ట్రాఫిక్ చలానా కేసులను కూడా పరిష్కరించుకోవచ్చన్నారు. ఎక్సైజ్ శాఖకు సంబంధించిన డ్యూటీ పెయిడ్, నాన్ డ్యూటీ పెయిడ్ కేసులు కూడా రాజీ ద్వారా ముగించుకోవచ్చని వివరించారు. మొత్తం 18,035 కేసులను రాజీ పరిష్కారానికి గుర్తించామన్నారు.

నేడు నవోదయ ప్రవేశ పరీక్ష

ముమ్మిడివరం, న్యూస్‌టుడే: జవహర్ నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతిలో ప్రవేశానికి ఈ నెల 13 (శనివారం) ప్రవేశ పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి పి.నాగేశ్వరరావు, డీసీఈబీ కార్యదర్శి బి.హనుమంతరావు తెలిపారు. జిల్లాలో ఏర్పాటు చేసిన 15 కేంద్రాల్లో 3,046 మంది పరీక్ష రాయనున్నారన్నారు. ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు జరుగుతుందని, గంట ముందుగా చేరుకోవాలన్నారు. నిమిషం ఆలస్యమైనా అనుమతి ఉండదన్నారు. రామచంద్రపురం, రావులపాలెం, మండపేట, కొత్తపేట, పి.గన్నవరం, ముమ్మిడివరం, అమలాపురం, రాజోలులో కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.

ఈ-పాన్ ఎంతో సులభం

మీ కోసం

నేటి రోజుల్లో ప్రతి ఒక్కరికీ పాన్‌కార్డు తప్పనిసరి. అత్యవసర సమయంలో వెంటనే పాన్ నంబర్ కావాలంటే ఆదాయపు పన్ను విభాగం ఈ-పాన్ సదుపాయం కల్పించింది. దీనిని నిమిషాల వ్యవధిలోనే పొందొచ్చు.

ఇలా తీసుకోవచ్చు..: గూగుల్‌లో ఇన్‌కంట్యాక్స్ డిపార్ట్‌మెంట్ హోం పేజీలోకి వెళ్లి ఇన్‌స్టంట్ ఈ-పాన్ అనే ఐచ్ఛికంపై క్లిక్ చేయాలి. తర్వాత గెట్ న్యూ ఈ-పాన్‌కార్డ్ ఐచ్ఛికంపై క్లిక్ చేయాలి. ఆధార్ నంబర్‌ను నమోదు చేయగానే జనరేట్ ఓటీపీని సూచిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే చరవాణికి ఓటీపీ వస్తుంది. నమోదు చేయగానే వ్యక్తిగత వివరాలు ప్రత్యక్షమవుతాయి. సరిచూసుకుని ఐ యాక్సెప్ట్ దట్ బాక్స్‌ను ఎంచుకుని కంటిన్యూపై క్లిక్ చేస్తే దరఖాస్తు ప్రక్రియ పూర్తయినట్టే. ఎకనాలెడ్జ్‌మెంట్ నంబర్ కేటాయింపు అవుతుంది. దీనిని జాగ్రత్తగా ఉంచుకోవాలి. మొబైల్‌కు కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. మళ్లీ హోం పేజీకి వెళ్లి ఇన్‌స్టంట్ ఈ-పాన్ ఎంచుకుని ఆధార్ నంబరు, ఓటీపీ నమోదు చేయగానే పూర్తి వివరాలు కనిపిస్తాయి. డౌన్‌లోడ్‌పై క్లిక్ చేసి ఆధార్ నంబర్ ఎంటర్ చేస్తే ఓటీపీ అడుగుతుంది. దాన్ని నమోదు చేయగానే పాన్‌కార్డు ఫైల్ రూపంలో డౌన్‌లోడ్ అవుతుంది. పుట్టిన తేదీ నమోదు చేస్తే ఓపెన్ అవుతుంది.
– న్యూస్‌టుడే, ఆత్రేయపురం

పుష్కర శోభకు.. ముహూర్తం ఖరారు..!

రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: గోదావరి పుష్కరాలకు ముహూర్తం ఖరారైంది. ప్రభుత్వం తేదీలు ప్రకటించింది. దీని ప్రకారం పుష్కరాలు జరగడానికి సుమారు 16 నెలల కాల వ్యవధే ఉంది. గత పుష్కరాలు 2015 జులై 14 నుంచి 25 వరకూ నిర్వహించారు. మూడు కోట్ల మంది యాత్రికులు వచ్చారు. ఈ సారి ఆ సంఖ్య రెట్టింపు కానుంది.

ఈ సారి పుష్కరాలిలా..
సంవత్సరం : 2027
తేదీలు : జూన్ 26 నుంచి జులై 7
భక్తుల రాక : సుమారు ఆరు కోట్లు (అంచనా)

గతంలో అలా..

గత పుష్కరాలకు సుమారు రూ.1200 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఆ మేరకు రెండేళ్ల ముందుగానే పనులు చేపట్టారు. ఘాట్‌లకు ప్రాధాన్యం ఇచ్చారు. ధవళేశ్వరం నుంచి కాతేరు వరకూ 17 ఘాట్‌లు సిద్ధం చేశారు. ఆ సమయంలో గంటకు 60 వేల మంది స్నానాలు చేసే వీలుగా వీటిని అందుబాటులో ఉంచారు. దేశంలోనే రెండో అతి పెద్ద ఘాట్‌గా కోటిలింగాల రేవును విస్తరించారు దీంతో పాటు కొత్తగా సరస్వతి ఘాట్‌ను నిర్మించారు. పుష్కర ఘాట్, రాంపాదాల రేవు, పద్మావతి ఘాట్‌లను విస్తరించారు.

రూ. 5 వేల కోట్లతో..

ప్రస్తుత పరిస్థితిల్లో సుమారు రూ 5వేల కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. నగరపాలక సంస్థ రూ.2,105 కోట్లతో పుష్కర ఏర్పాట్లుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇప్పటి వరకూ పనులు పట్టాలెక్కలేదు. అధికార యంత్రాంగం ప్రతిపాదనలకే పరిమితమైంది. మంత్రులతో ప్రత్యేక కమిటీని సర్కారు నియమించింది. మరో ఇద్దరు ప్రత్యేక ఐఏఎస్ అధికారులను నియమించారు.

పనులకు మీనమేషాలు

ప్రభుత్వం పుష్కర ఏరాట్లకు సన్నద్ధం కావాలని ఆదేశాలు జారీ చేస్తున్నా..క్షేత్రస్థాయిలో యంత్రాంగం మీనమేషాలు లెక్కిస్తోంది. తాజాగా మంత్రి నారాయణ సైతం సమీక్ష నిర్వహించారు. పనులను పక్కన పెడితే పుష్కరాలకు ఆతిథ్య నగరం రాజమహేంద్రవరంపై దృష్టి సారించాలని ఆదేశించారు. రోడ్డు ఆక్రమణలను తొలగించి రద్దీ నియంత్రణకు రోడ్ల విస్తరణ చేపట్టాలని ఆదేశించారు. ఇప్పటి వరకూ ఆ పనులు ప్రారంభించలేదు.

పండగకు గోధుమ పిండి..

ఫిబ్రవరి నుంచి జిల్లా అంతటా విస్తరణ

పామర్రు, న్యూస్‌టుడే: ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకు రేషన్ లబ్ధిదారులకు బియ్యం, పంచదార మాత్రమే ఇస్తున్నారు. సంక్రాంతి పండగ నుంచి గోధుమ పిండి, రాగులు కూడా పంపిణీ చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే డా.బీఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు మొదటి విడతగా 28 వేల గోధుమపిండి ప్యాకెట్లు సరఫరా చేశారు. వీటిని మొదటిగా జనవరి నెలలో అమలాపురం పట్టణంలోని కార్డుదారులకు అందించడానికి జిల్లా పౌర సరఫరాల సంస్థ ఏర్పాట్లు చేస్తోంది. వినియోగదారుల నుంచి వచ్చిన స్పందనను బట్టి జిల్లా అంతటా విస్తరిస్తారు. జిల్లాలో మొత్తం 5.30లక్షల రేషన్ కార్డులున్నాయి. వీటన్నిటికీ ఫిబ్రవరి నెల నుంచి గోధుమపిండి, రాగులు కూడా వినియోగదారుల కోరిక మేరకు అందించనున్నారు.

కిలో రూ.16కే..

బహిరంగ మార్కెట్లో గోధుమపిండి కిలో రూ.65ల వరకూ ఉంది. దీనిని ప్రభుత్వం రూ.16కే అందిస్తుంది. కార్డుకు కిలో ప్యాకెట్ చొప్పున ఇస్తారు. తర్వాత దశలో రాగులు ఇచ్చే యోచనలో ఉన్నారు.

రాగులు ఇచ్చేందుకు..

పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకంలో సత్యసాయి సంస్థల వారి సహకారంతో రాగి జావ అందిస్తున్నారు. రాగులను అందరికీ అందిస్తే ఆరోగ్యాంధ్రప్రదేశ్ ఆవిర్భవిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పుడు ఇచ్చే బియ్యంలో రెండు, మూడు కిలోలు తగ్గించి వాటి స్థానంలో రాగులు ఇచ్చేందుకు చర్యలు చేపడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.

ఆదేశాల మేరకు చర్యలు

ప్రస్తుతానికి తొలివిడతగా అమలాపురం పట్టణంలో గోధుమపిండి ప్యాకెట్లు జనవరి కోటాతో ఇస్తాం. జిల్లాలో మిగిలిన కార్డుదారులందరికీ ఫిబ్రవరి నెల నుంచి ఇచ్చేందుకు అవకాశం ఉంది. కందిపప్పు పంపిణీ గురించి ఇంకా స్పష్టమైన ఆదేశాలు ఏమీ రాలేదు. నిల్వలు కూడా లేవు.
- అడపా ఉదయభాస్కర్, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి

నాణ్యతతో నిత్యావసరాలు అందించాలి: జేసీ

అమలాపురం కలెక్టరేట్, న్యూస్‌టుడే: నాణ్యత, కచ్చితమైన తూకంతో ప్రజలకు రేషన్ సరకులు అందించాలని జేసీ నిశాంతి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఎల్పీజీ, రేషన్ డీలర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. డీలర్లు మంచి సేవలు అందించాలని, గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు మంచి ప్రవర్తన కలిగిన సిబ్బందిని నియమించుకోవాలని సూచించారు. సిలిండర్ డెలివరీ చేసే సమయంలో కచ్చితంగా తూకం వేసి అందించాలన్నారు. రేషన్ దుకాణాల్లో ప్రతినెలా మిగులు సరకు నిల్వల వివరాలను ప్రదర్శించాలన్నారు. దుకాణాల్లో ఎలక్ట్రానిక్ కాటాలను మాత్రమే వినియోగించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లు వేగంగా జరుగుతున్నాయని, 24 గంటల్లో రైతుల బ్యాంకు ఖాతాలకు నగదు జమ చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్‌వో ఉదయ్‌భాస్కర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు సంప్రదించండి
Cell: 80085 97607
ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి
Cell: 80082 34669

(c) eenadu

పద్మశాలీ కుల అవివాహితులకు సువర్ణావకాశం

నేడు, రేపు పద్మశాలీ కుల వధూవరులకు ఈనాడు పెళ్లిపందిరి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం

తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదిక అయిన ఈనాడు పెళ్లిపందిరి, పద్మశాలీ కుల అవివాహిత వధూవరులకు ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం నిర్వహిస్తుంది. **రాజమండ్రి ఈనాడు కార్యాలయంలో (1వ అంతస్తు, భాను టవర్స్, శ్యామల థియేటర్ ఎదురు)** ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వివాహం కోసం ఎదురుచూస్తున్న వారు, సంబంధిత కుటుంబీకులు **నేడు (13 డిసెంబర్ 2025, శనివారం), రేపు (14 డిసెంబర్ 2025, ఆదివారం)** ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 5.30 గం. వరకు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ప్రొఫైల్‌ను ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు.

- మరిన్ని వివరాలకు **8008621414 & 9154918858** ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చు.
- ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఫోన్ మరియు యాప్ ద్వారా కూడా చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేయదలచిన వధూవరుల బయోడేటా, ఫొటోలు పైన తెలిపిన ఫోన్ నంబర్లకు సంప్రదించి వాట్సాప్ ద్వారా పంపవచ్చు.

పాదగయలో ఉత్తరాది స్వామీజీల పూజలు

పిఠాపురంలోని పాదగయ క్షేత్రాన్ని శుక్రవారం ఉత్తరాది స్వామీజీలు 300 మంది దర్శించుకున్నారు. గోదావరి తీర ప్రాంతాల్లోని క్షేత్రాల సందర్శనలో భాగంగా ఇక్కడికి వచ్చామని వారు తెలిపారు. పుష్కరిణి వద్ద ప్రత్యేక పూజలు చేశారు. శ్రీకుక్కుటేశ్వర స్వామి సన్నిధిలో శివనామస్మరణతో సందడి చేశారు. నాసిక్ నుంచి గోదావరి తీరం వరకు ఆధ్యాత్మిక యాత్ర చేపట్టామన్నారు. క్షేత్రం ప్రత్యేకతను అర్చకులు వారికి వివరించారు. ఈవో జగన్మోహన్‌శ్రీనివాస్ వారిని సత్కరించారు. – న్యూస్‌టుడే, పిఠాపురం

రూపాయికే ఇడ్లీ

సిద్ధం చేస్తున్న రామకృష్ణ (అంతర చిత్రం) ఇడ్లీలు

మనం చిన్న హోటల్‌కి టిఫిన్ చేయడానికి వెళ్లినా కనీసం రూ.20 పెడితేనేగానీ రెండు ఇడ్లీలు రావు. అదే పెద్ద హోటళ్లలో రూ.50 వరకు ఉంటుంది. ఇలాంటి రోజుల్లో ఒక్క రూపాయికే ఇడ్లీ ఇస్తున్నారంటే నమ్మశక్యంగా లేదు కదూ..! పెద్దాపురం మండలం ఏడీబీ రహదారికి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆర్బీకొత్తూరులో చిన్ని రామకృష్ణ (రాంబాబు) తన హోటల్‌లో రూపాయికే ఇడ్లీ అమ్ముతున్నారు. గ్రామంలోని శిర్డీసాయి ఆలయం వద్ద రామకృష్ణ, రత్నంలక్ష్మి దంపతులు తమ ఇంటి ముందు చిన్నపాటి తాటాకు పాక వేసి 22 సంవత్సరాలుగా హోటల్ నిర్వహిస్తున్నారు. అప్పటి నుంచీ రూపాయికే ఇడ్లీ, ఉప్మా రూ.10, పూరి మూడు రూ.20లకు అమ్ముతున్నారు. రోజూ 300 నుంచి 600 మంది వరకు, ఆదివారం ఇంకా ఎక్కువ మంది టిఫిన్ చేయడానికి వస్తారని ఆయన అంటున్నారు. – న్యూస్‌టుడే, పెద్దాపురం

ఫల, పుష్ప ప్రదర్శనకు దరఖాస్తులు

యానాం, న్యూస్‌టుడే: యానాం వ్యవసాయ, రైతు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో జనవరి 6 నుంచి 9 వరకు స్థానిక జీఎంసీ బాలయోగి స్టేడియంలో జరిగే 24వ ఫల, పుష్ప ప్రదర్శన పోటీల్లో పాల్గొనేందుకు ఈ నెల 30లోగా దరఖాస్తు చేయాలని డిప్యూటీ డైరెక్టర్ చిక్కాల జోగిరాజు తెలిపారు. నాలుగు రోజుల పాటు జరిగే ప్రదర్శన కోసం పెరటి తోటలు, ఉద్యానవనాల విభాగాల్లో పోటీలు ఉంటాయన్నారు. జనవరి 4న విద్యార్థినులకు ముగ్గులు, 5న మహిళలకు వంటల పోటీలు జరుగుతాయన్నారు. ఆసక్తి గలవారు తమ కార్యాలయంలో సంప్రదించాలన్నారు.

మాట్లాడుతున్న సరస్వతిస్వామీజీ

హిందూ ధర్మాన్ని పరిరక్షించాలి

రాజోలు, న్యూస్‌టుడే: హిందూ దేవాలయాలు, ఆస్తులను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని శృంగవృక్షం దత్త పీఠాధిపతి, రాష్ట్ర ధార్మిక, సామాజిక పరిషత్ అధ్యక్షుడు సాయిదత్త సరస్వతిస్వామీజీ అన్నారు. రాజోలు మండలం వేగివారిపాలెంలో శుక్రవారం నిర్వహించిన హిందూ సమ్మేళనంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ హిందూ ధర్మం, సంస్కృతి గురించి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. రాజోలు ఖండ, కడలి ఉప మండలం కడలి, వేగివారిపాలెం, పాలగుమ్మి, చెన్నడం గ్రామాలకు చెందిన హిందూ ధార్మికులు పాల్గొన్నారు. అధ్యక్షుడు కంచర్ల సోమశేఖర్‌గుప్తా, ఉపాధ్యక్షుడు పప్పొప్పుల సత్యసాయిరామ్, కడలి వెంకటేశ్వరరావు, మంగళంపల్లి సుబ్రహ్మణ్యం, సదాశివరావు, పితాని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

అవగాహన లేక అర్హులు దూరం

▲ వృద్ధులకు చేరని సమాచారం

కొత్తపేట, న్యూస్‌టుడే: సీనియర్ సిటిజన్ కార్డుల పంపిణీని కూటమి ప్రభుత్వం తిరిగి ప్రారంభించింది. నియోజకవర్గాల్లోని అన్ని సచివాలయాల్లో ప్రస్తుతం దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. 60 ఏళ్లు దాటిన పురుషులు, మహిళలకు ఈ కార్డుకు అర్హులుగా ప్రకటించింది. జిల్లాలో సీనియర్ సిటిజన్లు 17.19 లక్షల మంది ఉండగా ఇప్పటి వరకు కేవలం 15,349 కార్డులు మాత్రమే మంజూరయ్యాయని తెలిపారు.

ఎన్నో ప్రయోజనాలు..

- ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల నుంచి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రాయితీలను సులభంగా పొందొచ్చు.
- ఆర్టీసీ బస్సుల్లో 25 శాతం రాయితీ లభిస్తుంది.
- రైల్వే ప్రయాణించేటప్పుడు కింద బెర్తులు ఇస్తారు.
- ఒక్కో స్లీపర్ కోచ్‌లో ఆరు బెర్తులు, థర్డ్ ఏసీలో నాలుగు, సెకండ్ ఏసీలో మూడు బెర్తులు వీరికి కేటాయిస్తారు.
- కోర్టు కేసుల్లో ప్రాధాన్యం, ప్రత్యేక విచారణ తేదీలు.
- బ్యాంకులు, పోస్టాఫీసుల్లో డిపాజిట్లపై ఎక్కువ వడ్డీ పొందొచ్చు.
- పాస్‌పోర్టు రుసుములో 10 శాతం రాయితీతో పాటు ప్రత్యేక టోకెన్లు జారీ చేస్తారు.

దరఖాస్తు చేసుకోండిలా..

గ్రామ, వార్డు సచివాలయాల్లోగాని, మీసేవా కేంద్రాల్లోను దరఖాస్తు చేసుకోవాలి. జిల్లా దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకుల కార్యాలయంలో కూడా చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న రోజే కార్డు ఇస్తారు. గ్రామాల్లో ఉండే వారికి వారంలో మంజూరవుతుంది. పాస్‌పోర్టు సైజు ఫొటో, ఆధార్‌కార్డు, బ్యాంకు ఖాతా సమర్పించాలి. ఈ కార్డు దేశవ్యాప్తంగా చెల్లుబాటు అవుతుంది.

సద్వినియోగం చేసుకోవాలి..

ఈ కార్డుతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అర్హులు ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. దీనిపై అవగాహన కార్యక్రమాలు సైతం నిర్వహించాం. - ఎస్.టి.వి.రాజేశ్వరరావు, డీఎల్‌డీవో

అవకాశాలు అపారం..

అందిపుచ్చుకోవాలి యువతరం

▲ విశ్వసాంకేతికతపై అవగాహన కల్పిస్తున్న స్పేస్‌టెక్ అకాడమీ అధికారులు

రాజానగరం, న్యూస్‌టుడే: అంతరిక్షంపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ వారి దృష్టిని ఆ రంగం వైపు మళ్లించేందుకు ఆంధ్రప్రదేశ్ స్పేస్‌టెక్ అకాడమీ కృషి చేస్తోంది. ఇందులో భాగంగా వివిధ విశ్వవిద్యాలయాలు, కళాశాలలకు అకాడమీ అధికారులు తిరుగుతూ విద్యార్థులను చైతన్యవంతం చేస్తున్నారు. స్పేస్ టెక్నాలజీలో యువతకు చాలా అవకాశాలు ఉన్నాయి.



ఔత్సాహిక పారిశ్రామికులుగా ఎదిగేందుకు ఈ సాంకేతికత ఉపయోగపడుతుందని, వీటిని అందిపుచ్చుకోవాలని వారు అంటున్నారు. అకాడమీ అధికారులు నన్నయ విశ్వవిద్యాలయంలో సమావేశాన్ని నిర్వహించిన సందర్భంగా వారి అభిప్రాయాలను న్యూస్‌టుడేతో పంచుకున్నారు.

శ్రీహరికోటను సందర్శించండి..

స్పేస్‌టెక్నాలజీలో ఉన్న అపార అవకాశాలను ఆంధ్రప్రదేశ్ యువత అందిపుచ్చుకోవాలి. 2024లో ప్రపంచ వ్యాప్తంగా అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ విలువ 613 మిలియన్ డాలర్లు ఉంటే, అందులో భారతదేశానికి రెండు శాతం మాత్రమే ఉంది. దీనిని రాబోయే సంవత్సరాల్లో కనీసం 10 శాతానికి పెంచేలా ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. ఇందుకుగాను కేంద్ర ప్రభుత్వం లిబరలైజేషన్ ఆఫ్ స్పేస్ పాలసీని తీసుకువచ్చింది. దీని ద్వారా ప్రస్తుతం 350 ప్రైవేటు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చారు. ఈ 350 స్టార్టప్‌లలో రూ.5,500 కోట్లు పెట్టుబడులు పెట్టారు. దీనిని బట్టి ఎంత మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. అంతరిక్ష ప్రయోగాల్లో మిగిలిన పెద్దదేశాల సరసన భారతదేశాన్ని నిలబెట్టే విధంగా అకాడమీ చర్యలు తీసుకుంటోంది. ఆసక్తి గల వారికి శ్రీహరికోటలను సందర్శించేందుకు వారానికి రెండు రోజులు అనుమతులు ఇస్తారు. దీని కోసం అక్కడ పీఆర్వోను సంప్రదించాలి. ఇతర దేశాలకు సంబంధించిన శాటిలైట్‌లను కూడా రాష్ట్రంలోని శ్రీహరికోట నుంచి ప్రయోగాలు చేస్తున్నాం.



- డా.వి.శేషగిరిరావు, అకాడమీ ఉపాధ్యక్షులు, ఇస్రో అసోసియేట్ డైరెక్టర్

శాటిలైట్ లాంచ్‌కు సహకరిస్తాం..

నన్నయ విశ్వవిద్యాలయం నుంచి ఒక శాటిలైట్ లాంచ్ చేయాలని వీసీ ప్రసన్నశ్రీ కోరారు. పూర్తి సహకారాలు అందిస్తాం. ఆంధ్రప్రదేశ్ స్పేస్ టెక్ అకాడమీ రెండు నెలల క్రితం ప్రారంభించిన నాన్ ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్ స్పేస్‌టెక్నాలజీపై యువతను చైతన్యం చేస్తున్నాం. విశ్వవిద్యాలయాలు, కళాశాలలు సందర్శించి మానవ వనరుల అభివృద్ధిలో భాగంగా స్పేస్ టెక్నాలజీలో విద్యార్థులకు శిక్షణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. వ్యవసాయం, పేదరికం, ఆహారం, నీరు, ఎనర్జీ వంటి అన్ని అంశాల్లో సుస్థిరాభివృద్ధికి స్పేస్ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. ఈ విషయాలను వివరిస్తున్నాం. ఆసక్తి గల విద్యార్థులు ఇస్రో కేంద్రాలను సందర్శిస్తే వారికి అవసరమైన శిక్షణ అందిస్తారు. రెండు, మూడు నెలలు అంతరిక్షంలో ఉండే చిన్నపాటి శాటిలైట్ల తయారీకి సాంకేతిక సహకారాన్ని అందిస్తాం. స్పేస్ అంటే సైన్స్, ఇంజినీరింగ్ వారికి మాత్రమే అనే భావన ఉంది. వాస్తవానికి ఆర్ట్స్ కోర్సుల విద్యార్థులకు కూడా స్పేస్ టెక్నాలజీతో సంబంధం ఉంటుంది. - ప్రొ.ఎస్.విజయభాస్కరరావు, యాప్సీ ఛైర్మన్, స్పేస్ అకాడమీ ఈసీ మెంబర్

పుదుచ్చేరిలో నకిలీ మందుల మాయాజాలం

● అయిదు సంస్థల లైసెన్సులు రద్దు

యానాం, న్యూస్‌టుడే: పుదుచ్చేరి కేంద్రంగా రక్తపోటు, మధుమేహం వంటి దీర్ఘకాలిక రోగాలకు నకిలీ మందులు తయారు చేసి విక్రయిస్తున్న అయిదు సంస్థల లైసెన్సులను పుదుచ్చేరి ఔషధ నియంత్రణశాఖ శుక్రవారం రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆరు ఫార్మా కంపెనీలు పట్టుబడగా వీటిలో అయిదింటి లైసెన్సులు రద్దు చేస్తూ ఔషధ నియంత్రణశాఖ అధికారి అనంతకృష్ణన్ ఆదేశాలు జారీ చేశారు. మొత్తం 13 సంస్థలు ఈ కుట్రలో ఉన్నట్లు ఇంతవరకు వెల్లడైంది. ఆరింటికి లైసెన్సులు ఉండగా, మిగిలినవి అనధికారికంగా నడుస్తున్నట్లు విచారణ అధికారులు గుర్తించారు. పెద్దఎత్తున నకిలీ మందులు తయారు చేస్తున్న సంస్థలకు వివిధ రకాల అనుమతులు ఎలా వచ్చాయన్న అంశంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఆంధ్ర ప్రజల ఆదరణ మరువలేనిది

● బొబ్బర్లంక ఆశ్రమంలో నటి వాసుకి

ఆత్రేయపురం, న్యూస్‌టుడే: సినీ హాస్య నటి వాసుకి ఆత్రేయపురం మండలం బొబ్బర్లంకలోని శ్రీరామ వృద్ధాశ్రమంలో ఆశ్రయం పొందుతున్నారు. తమిళనాడుకు చెందిన ఆమె 1991లో అసెంబ్లీ రౌడీ చిత్రం ద్వారా తెలుగు ప్రజలకు పరిచయమయ్యారు. ఇందులోని 'పాకీజా' పాత్ర ఆమెకు గుర్తింపు తీసుకువచ్చింది. తరువాత మేజర్ చంద్రకాంత్, పెదరాయుడు, రౌడీగారి పెళ్లాం, బ్రహ్మ, పుణ్యభూమి నాదేశం వంటి ఎన్నో సినిమాల్లో నటించి గుర్తింపు పొందారు. కొన్నాళ్లుగా ఆమె దుర్భర జీవితం గడుపుతున్న విషయం సామాజిక మాధ్యమాల్లో వెలుగులోకి రావడంతో బొబ్బర్లంకలోని శ్రీరామ వృద్ధాశ్రమం యజమాని జల్లి కేశవరావు ఆశ్రయం కల్పించారు. వాసుకి మాట్లాడుతూ.. 'నన్ను సినిమాకు పరిచయం చేసిన గురువు మోహన్‌బాబు కుటుంబం రుణం తీర్చుకోలేనిది. ఆయన తనయుడు మంచు విష్ణు నా పరిస్థితిని చూసి రూ.రెండు లక్షల ఖర్చు చేసి నా కళ్లకు శస్త్రచికిత్స చేయించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఆయన సోదరులు చిరంజీవి, నాగబాబు రూ.4 లక్షలు ఇచ్చి ఆదరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ సహాయపడుతున్నారు. ఆశ్రమ యజమాని కేశవరావు తమిళనాడు నుంచి ఆధార్ కార్డు మార్పిడికి సహకరించారు. జిల్లా కలెక్టర్ కరుణించి పింఛనుతో పాటు బియ్యం కార్డు మంజూరు చేస్తే ఆదరువుగా ఉంటుంది. ఆశ్రమంలో నాతో పాటు ఉంటున్న వృద్ధులకు సేవ చేస్తున్నా. ఇక్కడ ఉన్న రామాలయంలో పూజలు, ధూపదీప నైవేద్యాలు చేస్తున్నా. ఇక్కడకు వచ్చేటప్పటికి ఆరోగ్యం అంతంతమాత్రంగానే ఉండేది. నిర్వాహకులు ఏ లోటూ రాకుండా చూస్తుండటంతో ఆరోగ్యం కాస్త మెరుగు పడింది. ఆంధ్ర ప్రజల ఆదరణ, ఆప్యాయతలు మరువలేనివని' అన్నారు.

బొబ్బర్లంక రామాలయంలో పూజలు చేస్తున్న వాసుకి

స్కాట్‌తో క్రమశిక్షణ, సేవాదృక్పథం

అంబాజీపేట: విద్యార్థులు స్కౌట్ అండ్ గైడ్స్‌లో శిక్షణ పొందితే చక్కటి క్రమశిక్షణతోపాటు సేవాదృక్పథం అలవడుతుందని జిల్లా ఆర్గనైజింగ్ కన్వీనర్ జొన్నలగడ్డ గోపాలకృష్ణ అన్నారు. అంబాజీపేట జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో స్కౌట్ అండ్ గైడ్స్ విద్యార్థుల రెండో విడత శిక్షణను శుక్రవారం ప్రారంభించారు. స్కౌట్ పతాకాన్ని ఎంఈవో మోకా ప్రకాష్ ఎగురవేశారు. స్థానిక ఉన్నత పాఠశాలలో 7, 8 తరగతులు చదువుతున్న విద్యార్థులు 32 మందిని ఎంపిక చేసి శిక్షణ ఇస్తామన్నారు. ఎంఈవో కె.వెంకటేశ్వరరావు, హెచ్‌ఎం.కడలి సాయిరాం, స్కౌట్ మాస్టర్ ఎల్.వెంకటేశ్వర్లు, కెప్టెన్ కుంపట్ల ఆదిలక్ష్మి, ఇన్‌ఛార్జి హెచ్‌ఎం బీఎస్ఎన్.మూర్తి, కల్పవల్లి, ఫణి పాల్గొన్నారు.

స్కౌట్ అండ్ గైడ్స్ విద్యార్థులతో ఉపాధ్యాయులు

16 నుంచి ర్యాలిలో ధనుర్మాసోత్సవాలు

ర్యాలి (ఆత్రేయపురం): ప్రసిద్ధిగాంచిన ర్యాలి జగన్మోహినీ కేశవస్వామి, ఉమాకమండలేశ్వరస్వామి ఆలయాల్లో ఈ నెల 16 నుంచి ధనుర్మాసోత్సవాలు ప్రారంభించనున్నట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి భాగవతుల వెంకటరమణమూర్తి తెలిపారు. ఉత్సవాల అనంతరం వచ్చే ఏడాది జనవరి 14న (భోగి రోజు) గోదారంగనాథుల కల్యాణం వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.

వరల్డ్ ఎక్సలెన్స్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు

నరసింహారావు

ముమ్మిడివరం: ఆంగ్లభాషలో చేస్తున్న కృషికిగాను ముమ్మిడివరానికి చెందిన విశ్రాంత ఆంగ్ల ఉపాధ్యాయుడు జేవీఎల్ నరసింహారావుకు దిల్లీకి చెందిన వరల్డ్ ఎక్సలెన్స్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కింది. ఈ మేరకు సదరు సంస్థ ప్రతినిధి సుజల్ కుమార్ యాదవ్ నుంచి సమాచారం వచ్చింది. గత 25 ఏళ్లుగా నరసింహారావు ఆంగ్ల ఉపాధ్యాయుడిగా, భాషా నిపుణుడిగా, ఉపాధ్యాయ శిక్షకుడిగా, పాఠ్య పుస్తక రచయితగా పనిచేశారు. ఆంగ్ల బోధనలో చేసిన కృషికి ఇప్పటివరకు 22 అవార్డులు, 3 ప్రపంచ రికార్డులు దక్కాయి. ఈయన్ను పలువురు అభినందించారు.

సమస్యలు పరిష్కరించాలని నిరసన

నిరసన వ్యక్తం చేస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలు

అమలాపురం కలెక్టరేట్, న్యూస్‌టుడే: జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది తమ సమస్యలు పరిష్కరించాలని శుక్రవారం కలెక్టరేట్‌లో నిరసన చేపట్టారు. యూనియన్ నాయకులు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాలను అంగన్‌వాడీ కార్యకర్తలకు అమలు చేయాలని, అర్హులకు ఉద్యోగోన్నతి కల్పించాలని, మినీ కేంద్రాలను మెయిన్ కేంద్రాలుగా మార్పు చేసి అన్ని వసతులు సమకూర్చాలని, కనీస వేతన చట్టం ప్రకారం తమకు వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టరేట్ సిబ్బందికి వినతి పత్రం అందించారు.

విద్యార్థుల కౌశలాభివృద్ధి.. భవిష్యత్తుకు పునాది

ముమ్మిడివరం: విద్యార్థుల కౌశలాభివృద్ధి భవిష్యత్తు నిర్మాణానికి కీలకమని జిల్లా విద్యాశాఖాధికారి పి.నాగేశ్వరరావు అన్నారు. ముమ్మిడివరంలోని జిల్లా విద్యాశాఖ కార్యాలయం వద్ద జిల్లా సైన్సు అధికారి జీవీఎస్ సుబ్రహ్మణ్యం అధ్యక్షతన శుక్రవారం జరిగిన కౌశల్ జిల్లాస్థాయి విజేతలకు బహుమతి ప్రదానోత్సవంలో ఆయన మాట్లాడారు. విద్యా వ్యవస్థలో కౌశల్ బృందం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. క్విజ్, రీల్స్, పోస్టర్ విభాగాల్లో ప్రతిభ కనబర్చిన 8, 9, 10 తరగతుల విద్యార్థులకు బహుమతులు, ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. జిల్లా కోఆర్డినేటర్ ఎంఎస్ సూర్యనారాయణ, జాయింట్ కోఆర్డినేటర్ ఎస్.బాబులు, రాష్ట్ర అవుట్‌రీచ్ కోఆర్డినేటర్ బెహరా సత్యనారాయణమూర్తి, రాష్ట్ర పరిశీలకుడు శీర రామ్, గణితవేత్త నారాయణమూర్తి, జిల్లా కామన్ ఎగ్జామినేషన్ బోర్డు కార్యదర్శి హనుమంతరావులను సత్కరించారు.

విజేతలతో డీఈవో నాగేశ్వరరావు, ఇతర అధికారులు

ఆయుర్వేద వైద్య భవనాలకు నిధులు

అంబాజీపేట: ఆయుర్వేద వైద్యానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోంది. వైకాపా పాలన అయిదేళ్లలో ఆయుర్వేదం వైద్య, వైద్యశాలలను పట్టించుకోలేదు. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో వివిధ మండలాల్లో ఉన్న ఆయుర్వేద భవనాలకు కూటమి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. నేషనల్ ఆయుష్ మిషన్ ద్వారా జిల్లాలోని అంబాజీపేట, పాశర్లపూడి, తాటిపాక, ముమ్మిడివరం, కేశనకుర్రు, ఆత్రేయపురంలో ఆసుపత్రి భవనాలకు రూ.30 లక్షల చొప్పున కేటాయించారు. శిథిలస్థితికి చేరిన భవనాలను తొలగించి కొత్తవి నిర్మించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

మొసళ్లను అటవీ ప్రాంతానికి తరలిస్తాం..

అయినవిల్లి, న్యూస్‌టుడే: ముక్తేశ్వరం రేవు పరిసరాల్లో సంచరిస్తున్న మొసళ్లను పట్టుకుని అటవీప్రాంతానికి తరలించే విధంగా చర్యలు చేపడుతున్నట్లు జిల్లా అటవీ అధికారి ఎంవీవీ ప్రసాద్ తెలిపారు. శుక్రవారం రేవు వద్ద గుంతలను పరిశీలించి మొసలి తిరగడాన్ని గమనించారు. 1972 వన్యప్రాణ రక్షణ చట్టం ప్రకారం మొసలి అత్యంత ప్రాధాన్యం గల జంతువన్నారు. ఏవిధమైన హాని చేయొద్దన్నారు. రెండు రోజుల్లో బోను ఏర్పాటు చేసి పట్టుకుని అటవీ ప్రాంతానికి తరలిస్తామని తెలిపారు. అయినవిల్లింక గ్రామంలో ప్రజలను, రైతులను అప్రమత్తం చేసినట్లు తెలిపారు. సెక్షన్ అధికారి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

గుంతను పరిశీలిస్తున్న జిల్లా అటవీ అధికారి ప్రసాద్

11 ట్రావెల్స్ బస్సులపై కేసులు

రావులపాలెం పట్టణం, న్యూస్‌టుడే: నిబంధనలు పాటించని 11 ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేసినట్లు జిల్లా రవాణా అధికారి దేవిశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. రావులపాలెం జాతీయ రహదారిపై గురువారం అర్ధరాత్రి మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్లు ఓలేటి శ్రీనివాస్, రవికుమార్, లక్ష్మీశ్రీదేవి, షణ్ముఖ శ్రీనివాస్, కౌశిక్‌లు తనిఖీలు నిర్వహించారన్నారు. సరైన పత్రాలు లేకపోవడంతో రూ.16,200 అపరాధ రుసుము విధించామన్నారు. శీతాకాలం నేపథ్యంలో మంచు ఎక్కువగా కురుస్తోందని, అధిక వేగంతో బస్సులు నడపరాదన్నారు. రహదారి భద్రతా నియమాలు పాటించని డ్రైవర్ల లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు.

బండ్లు కొట్టేసి.. జల్సాలు చేసి!

● ద్విచక్రవాహనాల చోరీ కేసులో నిందితుల అరెస్ట్

మసీదు సెంటర్ (కాకినాడ): మారు తాళాలతో ద్విచక్రవాహనాలు దొంగిలించి, వివిధ ప్రాంతాల వారికి తక్కువ రేటుకు అమ్ముతున్న నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. కాకినాడ ఎస్పీ బిందుమాధవ్ శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించారు. రంగంపేట మండలం రాజపురానికి చెందిన యేగి విజయ్(28), పశ్చిమగోదావరి పెనుమంట్ర మండలం నెగ్గిపూడికి చెందిన నీలాపు హర్షసాయి వర్ధన్(26), మార్టేరుకు చెందిన చిర్ల జగన్ మోహన్‌రెడ్డి(22)లు పాత నేరస్థులు. విజయ్, హర్షసాయిలపై రౌడీషీట్ కూడా ఉంది. వీరు వివిధ ప్రాంతాల్లో పార్కింగ్ చేసిన ద్విచక్రవాహనాలను మారు తాళాలు ఉపయోగించి దొంగిలిస్తున్నారు. వీరిపై కాకినాడ వన్‌టౌన్ పరిధిలో 18, త్రీటౌన్, పెదపూడి, ఏలూరు టూటౌన్, రాజమహేంద్రవరం త్రీటౌన్ పోలీసుస్టేషన్లలో ఒకటి చొప్పున కేసులు నమోదయ్యాయి. ఎక్కువగా కాకినాడ జీజీహెచ్ పరిసర ప్రాంతాల్లో చోరీలు చేశారు. వీరిపై నిఘా పెట్టి, కాకినాడ కచేరిపేటలో ఉండగా అదుపులోకి తీసుకున్నారు. రూ.14,50,000 విలువజేసే 29 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. వీరి వద్ద వాహనాలు కొన్న ఆచంటకు చెందిన సలాది బిర్లా, పెనుగొండ వాసి ఎ.శ్రీను, అల్లవరానికి చెందిన మేడిద సూర్యప్రకాశరావు, రావులపాలేనికి చెందిన సలాది శ్రీనివాస్‌లపై కేసు నమోదు చేశారు. నిందితులను పట్టుకోవడానికి కృషి చేసిన ఎస్డీపీవో మనీష్ దేవరాజ్ పాటిల్, సీసీఎస్ సీఐ వి.కృష్ణ, వన్‌టౌన్ సీఐ నాగదుర్గారావు, క్రైం ఎస్సై వినయ్‌ప్రతాప్, వన్‌టౌన్ ఎస్సై స్వామినాయుడు, ఇతర సిబ్బందిని ఎస్పీ అభినందించారు. ద్విచక్రవాహన యజమానులు బైక్‌లకు జీపీఎస్ డివైజ్‌లను ఏర్పాటు చేసుకోవాలని ఎస్పీ సూచించారు.

రికవరీ చేసిన ద్విచక్రవాహనాలను పరిశీలిస్తున్న ఎస్పీ బిందుమాధవ్ తదితరులు

ధరవరలు

అంబాజీపేట కొబ్బరి మార్కెట్

కొబ్బరి (క్వింటాళ్లలో)	ధర (రూ॥లలో)
కొత్తకొబ్బరి కురిడీ (వెయ్యింటికి):	17,500
పాతకాయ: గండేరా	28,000
గటగట	25,000
కొత్తకాయ: గండేరా	27,000
గటగట	24,000
నీటి కాయ (వెయ్యింటికి):	
పాత (ముక్కుడు) కాయ	15,000-16,000
కొత్త (పచ్చి) కాయ	14,000-15,000
కొబ్బరినూనె మార్కెట్:	
15 కిలోలు	6,000
కిలో	400

గమనిక: అంబాజీపేట కొబ్బరి మార్కెట్ ధరలు ప్రతి బుధ, శనివారాల్లో మాత్రమే మారుతాయి.

వెన్‌కాబ్ చికెన్ ధర కిలోకు రూ॥లో

ఫారంరేటు	120-00
రిటైల్ లైవ్	147-00
డ్రెస్డ్	213-00
స్కిన్‌లెస్	243-00

92.7 FM Rajamahendravaram ఈఎఫ్‌ఎమ్ కార్యక్రమాలు శనివారం

కార్యక్రమం	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ॥ 5 - ఉ॥ 7
ఈ-మార్నింగ్స్	ఉ॥ 7 - ఉ॥ 11
నువ్వా నేనా	ఉ॥ 11 - మ॥ 2
సత్యభామ	మ॥ 2 - సా॥ 5
కాలేజ్ స్టైల్	సా॥ 5 - రా॥ 9
EFM సరాగాలు	రా॥ 9 - రా॥ 11
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా॥ 11 - ఉ॥ 5

/Eenadufm
For Advertising on Eenadu FM Contact 9000180626, 9989993175

EENADU e Classifieds

BUSINESS SERVICES
బంగారం బ్యాంకులలో/ఏ ఇతర ప్రైవేటు సంస్థలలో తాకట్టులో ఉన్నవి విడిపించి ఈరోజు మార్కెట్ ధర ప్రకారం కొనబడును. (స్పాట్ క్యాష్). Ph: 81422 92071.

HEALTH & CARE
RHEUMATOLOGY
రుమటాలజిస్ట్ MD, DM (Rheumatology, NIMS, HYD) ఫోన్: 94929 41177 21-12-2025 ఫోన్: 0884 2383366

REAL ESTATE
FLAT FOR SALE
GENERAL
FLATS FOR SALE 2 BHK, 1200 Sft. & 3 BHK 1500 Sft. Flats for Sale in gated community with all facilities at Kakinada, Nr. APSP and Sarpavaram jn. READY TO OCCUPY. FOR DETAILS MURALI 8879972997

HOUSE FOR SALE
RAJAMAHENDRAVARAM CITY
97031 88101, 80199 85973

TUNI
తుని మండలం, S.అన్నవరం (A.సూరవరం) G+2 బిల్డింగ్ Contact Cell: 89788 22777.

LAND FOR SALE
GENERAL
Land for sale 5 acres dry land suitable for layout. Near Satellite City Morampudi Village, Rajahmundry. Contact Cell: 98480 48646, 96422 23332.

PLOT FOR SALE
KAKINADA CITY
కాకినాడ, రమణయ్యపేట, FCI DTCP 35,000/- Cont: 98492 53207.

RAJAMAHENDRAVARAM CITY
రాజమండ్రి J.N.రోడ్డు 45x90 98481 69562, 95502 63028

TUNI
తుని లోవ NH-16 Contact Cell: 94901 48315, 99121 67437.

EENADU for Advertisement Contact: 8008597607

GENERAL
కొత్తపేట (6.41 సెంట్లు) 82474 48556, 73967 65368

JOBS
Req. of DRA & Non DRA Banking Collections, Field Exec: 16K- 22K, T/Callers: 12K- 18K. Vijayawada. ✆ 8121618919, 8978043042.
Wanted Male Counsellors & Female Telecallers Qualification any Degree, Age limit: 25 to 45 Years, Salary: 12000/- to 16000/- Location: Master Minds College, Rajahmundry. Contact: 92487 33370.
Need ENT EMRG Physician, CMO's, Nurses, Receptionist, Pro's Sriram Hospital, Ongole. Call & CV to 98495 95190, 76600 27789.
అమలాపురంలో B.Sc Contact Cell: 70959 36777, 96181 61313.
వైజాగ్ షాపింగ్ మాల్స్‌లో 10,000-13,500 9704637370, 9949904532.
గుంటూరు A.V. 15000/- 4 W/o EPF ✆ 98852 95999.

స్టార్‌హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ, రాజమండ్రి బ్రాంచ్ నందు పనిచేయుటకు ADM మరియు సేల్స్ మేనేజర్స్ కావలెను. సంప్రదించండి సెల్: 98668 47345.
రాజమండ్రి ఆఫీస్‌లో చేయుటకు Excelలో అనుభవం, కంప్యూటర్ ఆపరేటర్స్, ఎకౌంటెంట్స్, ఫీల్డ్ సూపర్‌వైజర్స్ కావలెను. జీతం 9014366484
రెసిడెన్షియల్-Cum-కంప్యూటర్ ఆపరేటర్(M), 40 A&B 80996 64555.

MARKETING/ SALES
Wanted FMCG field sales executive & delivery boys. 2 yrs exp - Must have bike - Contact on 91009 40494.

నెక్ సూచించిన కోడిగుడ్ల ధర
For the Information of Trade & Industry 6-65 08857-226908

గమనిక

రాజోలు

• రాజోలు • కొత్తపేట • పి.గన్నవరం

లింకు రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు

అంబాజీపేట, న్యూస్‌టుడే: అంబాజీపేట ఏఎంసీ పరిధిలోని గ్రామాల్లో రైతులు పంట ఉత్పత్తులను తరలించేందుకు వీలుగా లింకు రోడ్లకు ప్రతిపాదనలు తయారు చేసి పంపుతామని ఏఎంసీ ఛైర్మన్ చిట్లూరి శ్రీనివాసు అన్నారు. శుక్రవారం ఛైర్మన్ ఛాంబర్‌లో నిర్వహించిన స్థానిక ఏఎంసీ పాలకవర్గ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించి అజెండాలోని అంశాలపై చర్చించారు. అరటి మార్కెట్‌ను అమలాపురం-అంబాజీపేట ప్రధాన రహదారిపై కాకుండా యార్డు లోపలే నిర్వహించేలా చర్యలు తీసుకున్నామన్నారు. అరటి రైతులు, వ్యాపారుల కోరిక మేరకు యార్డులో ఇప్పటికే సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. ఏఎంసీ కార్యదర్శి ఐ.రమేష్, పాలకవర్గ సభ్యులు మట్టపర్తి సోమేశ్వరరావు, గంధం వెంకటేశ్వరరావు, దుర్గా శ్రీనివాసరావు, అడబాల సూర్యావతి, వక్కపట్ల ఆదిలక్ష్మి, మోర్తా వీర వెంకటసత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

ఎత్తిపోతలకు నిధుల మంజూరుకు వినతి

సీఎంకు వినతిపత్రం అందిస్తున్న డాక్టర్ రాజకుమారి

మామిడికుదురు: అప్పనపల్లి ఎత్తిపోతల పథకానికి పరిపాలనామోదం ఇచ్చి నిధులు మంజూరు చేయాలని సీఎం చంద్రబాబును మంగళగిరిలో కలిసి వినతిపత్రం సమర్పించినట్లు పెదపట్నంలంకకు చెందిన తెదేపా నాయకురాలు డాక్టర్ రాజకుమారి శుక్రవారం తెలిపారు. పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ద్వారా పూర్తి వివరాలను సీఎంకు అందజేశామన్నారు. సీఎం సానుకూలంగా స్పందించినట్లు ఆమె తెలిపారు.

మేమున్నాం.. మీకు తోడుగా

మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు: రాజోలు: 80085 74174
పి.గన్నవరం: 80085 74229 కొత్తపేట: 90323 93884
ఉ॥ 10 - మ॥ 1

డ్రెయిన్‌లో పూడికతీత

ఆత్రేయపురం: వెలిచేరులోని డ్రెయిన్లలో పూడిక ఏర్పడి మురుగు ముందుకు సాగక ఇబ్బందులు పడుతున్నామంటూ స్థానికులు తెలిపిన సమస్యను సర్పంచి వేముల శ్రీనివాస్ వద్ద ప్రస్తావించగా పూడికలు తీయించారు.

స్పందనకు వందనం

రావులపాలెం గ్రామీణం: పొడగట్లపల్లి శివారు జిత్తుగపాడులోని డ్రెయిన్‌లో పూడిక కారణంగా మురుగు ముందుకు పారడం లేదన్న సమస్యను పంచాయతీ కార్యదర్శి సుధాకర్ దృష్టికి తీసుకువెళ్లగా సిబ్బందిని పంపి పూడిక తీయించారు.

సోంపల్లి రీచ్‌లో ఇసుక తవ్వకాలు నిలిపివేత

ఈనాడు కథనానికి స్పందన

రాజోలు, మామిడికుదురు, న్యూస్‌టుడే: వశిష్ఠ నదీ తీరంలోని సోంపల్లి రీచ్‌లో ఇసుక తవ్వకాలను అధికారులు అడ్డుకున్నారు. 'అదే బరితెగింపు.. ఆగని ఇసుక తరలింపు' శీర్షికన 'ఈనాడు'లో గురువారం ప్రచురితమైన కథనానికి రెవెన్యూ అధికారులు స్పందించారు. రాజోలు తహసీల్దార్ సీహెచ్ భాస్కర్ శుక్రవారం రీచ్‌ను పరిశీలించారు. పకడ్బందీగా నిఘా ఏర్పాటు చేస్తామన్నారు.

వాడబోది.. ప్రక్షాళన ఏది?

▲ అస్తవ్యస్తంగా మురుగుకాలువ

▲ పంటలు మునిగి నష్టపోతున్న రైతులు

న్యూస్‌టుడే, మామిడికుదురు

మామిడికుదురు మండలం పాశర్లపూడిబాడవ నుంచి ఆదుర్రు వరకు 5.30 కిలోమీటర్ల మేర విస్తరించిన వాడబోది మీడియం డ్రెయిన్‌ను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసే దిశగా సత్వర కార్యాచరణ చేపట్టాలని రైతులు మొర పెట్టుకుంటున్నారు. 11 మీటర్ల వెడల్పుతో ఉండాల్సిన డ్రెయిన్ దాదాపు 25 మీటర్లకు అస్తవ్యస్తంగా విస్తరించి, గట్లు బలహీనంగా మారడంతో ముంపు నీటి సమస్యతో పాశర్లపూడి, పాశర్లపూడిలంక గ్రామాల్లోని 185 ఎకరాల వరి పంట భూములుసహా 300 ఎకరాల్లో కొబ్బరి తోటలు దెబ్బతిన్నాయి. స్థానికంగా ఉన్న ఓఎన్జీసీ డ్రిల్లింగ్ బావుల కారణంగా మురుగునీటి వ్యవస్థ చిన్నాభిన్నమైందని, దీనిని పూర్తి స్థాయిలో ఆధునికీకరించాలని కర్షకులు కోరుతున్నారు.

పాశర్లపూడిలో అస్తవ్యస్తంగా మారిన వాడబోది మీడియం డ్రెయిన్

వివిధ శాఖల బృంద కమిటీ పరిశీలన

దాదాపు నాలుగు దశాబ్దాలుగా పంట నష్టాలతో తల్లడిల్లిపోతున్నామని బాధిత రైతులు పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ మహేశ్‌కుమార్‌కు విన్నవించుకోగా ఏడుగురు అధికారులతో ఏర్పాటైన కమిటీ ఇటీవల పరిశీలన చేసింది. వ్యవసాయ, ఉద్యాన, డ్రెయినేజీ, కాలుష్య నియంత్రణ, ఓఎన్జీసీ, రెవెన్యూ అధికారులు బృందంగా ఏర్పడి ఆర్డీవో కె.మాధవి ఆధ్వర్యంలో రైతులతో కలిసి క్షేత్ర స్థాయి పర్యటన చేశారు. తదుపరి బృంద అధికారులు, రైతు సంఘ ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ సమావేశమై కార్యాచరణపై చర్చించారు. మీడియం డ్రెయిన్‌తో పాటు అందులో కలిసే రెవెన్యూ డ్రెయిన్లలో పూడికతీత పనులను పటిష్ఠంగా చేపట్టి రెండు వైపులా గట్లను బలోపేతం చేసేందుకు ప్రతిపాదనలు రూపొందించాలని నిర్ణయించారు. డ్రెయినేజీ శాఖ అధికారులు రూ.9 కోట్ల వ్యయమయ్యే ప్రతిపాదనలను ప్రాథమికంగా సిద్ధం చేశారు. వాడబోదిలో విలీనమయ్యే వాడ్రేవుపల్లి మీడియం డ్రెయిన్‌తో పాటు మిగతా రెవెన్యూ డ్రెయిన్లు కలిసేచోట స్లూయిస్‌లు నిర్మించాలని ప్రతిపాదించారు.

ప్రతిపాదనలు సిద్ధం..

వాడబోది మీడియం డ్రెయిన్‌కు 1989 తర్వాత పూడికతీత పనులు లేకపోవడంతో పలుచోట్ల అస్తవ్యసంగా మారి పారుదలకు విఘాతం ఏర్పడుతోంది. సముద్రం పోటు నీరు డ్రెయిన్‌లోకి వచ్చి చేలు, తోటల్లోకి వెళ్లడం వల్ల ఇబ్బందికరంగా మారుతున్నందున పూర్తి స్థాయిలో పూడికతీత పనులతో పాటు గట్టును పటిష్ఠం చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశాం. జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు దీనిపై సమీక్షించి రైతులకు శాశ్వత ప్రయోజనం చేకూరేలా కృషి చేస్తున్నారు.

- ఆనంద్‌కిరణ్, ఏఈఈ, డ్రెయినేజీ శాఖ

నవోదయ హాల్‌టికెట్లు రాలేదని ఆందోళన

మామిడికుదురు: జవహర్ నవోదయ విద్యాలయం ప్రవేశ పరీక్షకు సంబంధించి మామిడికుదురు మండలంలో ఏడుగురు విద్యార్థులకు హాల్‌టికెట్లు రాకపోవడంపై వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం పరీక్ష జరగనుందని, సంబంధిత పాఠశాల నుంచి ఇంత వరకు తమకు ఏవిధమైన సమాధానం రాలేదన్నారు. ఈ విషయాన్ని పెద్దాపురం నవోదయ పాఠశాల ప్రిన్సిపల్ సీతాలక్ష్మి దృష్టికి తీసుకువెళ్లగా తమకు వచ్చిన అన్ని దరఖాస్తులను ఆన్‌లైన్‌లో నమోదు చేసినట్లు చెప్పారు. ఎవరికైనా హాల్‌టికెట్లు రాకపోతే తమను సంప్రదించాలన్నారు.

తల్లులకు నగదు ప్రోత్సాహకాలు

మామిడికుదురు: నగరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రసవాలు జరిగిన ఆరుగురు తల్లులకు మాజీ సర్పంచి నీతిపూడి గణేశ్‌బాబు, ఆయన కుమారుడు గణపతిరావు శుక్రవారం నగదు ప్రోత్సాహకాలను అందజేశారు. మగ శిశువుకు రూ.600, ఆడపిల్లకు 700 చొప్పున పంపిణీ చేశారు. 15 ఏళ్ల క్రితం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని నిరంతరాయంగా కొనసాగిస్తున్నామన్నారు. వైద్యాధికారి జాన్ లెవీ, కె.బాలరాజు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

గృహ నిర్మాణాలకు వినతులు

పి.గన్నవరంలో వినతులు స్వీకరిస్తున్న సత్యనారాయణ

పి.గన్నవరం, న్యూస్‌టుడే: పి.గన్నవరంలోని తెదేపా కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన గ్రీవెన్స్‌కు వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ 31 మంది వినతిపత్రాలు అందించారని నియోజకవర్గ తెదేపా కో-కన్వీనర్ దాసరి వీర వెంకటసత్యనారాయణ తెలిపారు. బలహీనవర్గాల గృహ నిర్మాణం, సామాజిక పింఛన్లు, ఇతర సమస్యలపై ఎక్కువగా వినతులు వచ్చాయన్నారు. సమస్యల పరిష్కారం కోసం వాటిని పి.గన్నవరంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంతోపాటు ఆయా మండలాలకు చెందిన అధికారులకు పంపుతున్నామన్నారు. తెదేపా నాయకులు అంబటి భూలక్ష్మి, మొల్లేటి శ్రీనివాసరావు, పడాల వెంకటేశ్వరరావు, బోనం బాబు, శేరు శ్రీనుబాబు, కొల్నాడ సత్యనారాయణరాజు పాల్గొన్నారు.

సమస్యల పరిష్కారానికి కృషి

రాజోలు, న్యూస్‌టుడే: ప్రజలు, కార్యకర్తల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని రాజోలు నియోజకవర్గ తెదేపా ఇన్‌ఛార్జి గొల్లపల్లి అమూల్య తెలిపారు. 'క్యాడర్ విత్ లీడర్' కార్యక్రమంలో భాగంగా శుక్రవారం పొదలాడలో ఆమె ప్రజలు, కార్యకర్తల నుంచి అర్జీలను స్వీకరించారు. నాయకులు ముదునూరి చినబాబు, చిటికెన రామ్మోహనరావు, బోళ్ల వెంకటరమణ, ఈలి శ్రీనివాస్, కాకి లక్ష్మణ్, అనుచూరి పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.

పథకాల అమలు ఘనత బాబు, పవన్‌దే

అయినవిల్లి, న్యూస్‌టుడే: స్త్రీశక్తి, ఉచిత గ్యాస్, పింఛన్ల పెంపు, రైతులకు పెట్టుబడి సాయం వంటి పథకాలు అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌కు దక్కుతుందని ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అన్నారు. శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ మట్టపర్తి నాగవిజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు. నియోజకవర్గంలో రూ. 20.63 కోట్లతో గ్రామాల్లో రహదారులు నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందన్నారు. విలస ఛానల్‌లో తూడు, గుర్రపుడెక్క తొలగించేందుకు రూ. 5 లక్షలు మంజూరైనట్లు డీసీ కాకర శ్రీనివాస్ తెలిపారు. విలస, తొత్తరమూడి, వీరవల్లిపాలెం గ్రామాల్లో తాగునీటి పథకాలను ఎమ్మెల్యే ప్రారంభించారు.

మామిడికుదురు: డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ మంజూరు చేసిన రూ. 20.63 కోట్లు, జిల్లా కలెక్టర్ ద్వారా నరేగా నుంచి వచ్చిన రూ.8 కోట్లతో పి.గన్నవరం నియోజకవర్గంలో దాదాపు 80 శాతం రహదారులు పూర్తయ్యాయని ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అన్నారు. అయిదు నెలల్లో మిగిలిన రహదారులను కూడా పూర్తి చేస్తామన్నారు. నగరం పరిధి తాడివారిమెరకలో పల్లె పండగ 2.0లో భాగంగా నరేగా నుంచి రూ.20 లక్షల వ్యయంతో చేపట్టిన సిమెంటు రోడ్డు పనులకు శుక్రవారం ఆయన భూమిపూజ చేశారు.

అంతర్వేదిలో చిత్ర బృందం పూజలు

అంతర్వేది, న్యూస్‌టుడే: అంతర్వేది లక్ష్మీనరసింహస్వామిని రాంకీ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై చిత్రికరిస్తున్న 'రాజీ నో కాంప్రమైజ్' సినిమా బృందం శుక్రవారం దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేసింది. ఆలయ అర్చకులు వేదాశీర్వచనం చేసి స్వామివారి చిత్రపటం అందించారు. కథానాయిక జయశ్రీ, తదితరులు పాల్గొన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే దేవ వరప్రసాద్

సమస్యల పరిష్కారంలో ప్రజాప్రతినిధులదే కీలకపాత్ర

మలికిపురం, న్యూస్‌టుడే: గ్రామాల్లో ప్రజా సమస్యలను గుర్తించి పరిష్కరించడంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులదే కీలకపాత్ర అని ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ అన్నారు. స్థానిక మండల పరిషత్తు కార్యాలయంలో ఎంపీపీ మేడిచర్ల వెంకటసత్యవాణి అధ్యక్షతన శుక్రవారం జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రహదారులు, తాగు నీరు, విద్యుత్తు రంగాల్లో మౌలిక వసతుల కల్పనకు అధిక మొత్తంలో నిధులు మంజూరయ్యాయని, అభివృద్ధికి సహకరించాలని ఎంపీటీసీలు, సర్పంచులకు సూచించారు. నియోజకవర్గానికి వెయ్యి రహదారులు మంజూరయ్యాయని చెప్పారు. మలికిపురంలో శ్మశాన వాటిక, సులభ్ కాంప్లెక్స్, డంపింగ్ యార్డు సమస్యలను ఎంపీటీసీ సభ్యురాలు శ్రీదేవి ప్రస్తావించారు. గ్రామాల్లో గృహ నిర్మాణం విషయంలో ప్రజల నుంచి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నామని సభ్యులు సమావేశం దృష్టికి తెచ్చారు. గతంలో లబ్ధిదారులు నిర్మించుకున్న వాటికి కూడా ఆర్థిక సాయం అందించాలని, కొత్త పింఛన్లు ఇవ్వాలని కోరారు. దాళ్వాకి అవసరమైన అన్ని రకాల విత్తనాలు, ఎరువులు సిద్ధంగా ఉన్నాయని ఏవో రమ్యప్రియాంక చెప్పారు. యెనుముల నాగు, ఎంపీటీసీ సభ్యులు అంజలీదేవి, మందపాటి నాగేశ్వరరావు, రాపాక ఆనందకుమార్, ఎంపీడీవో సీహెచ్ లక్ష్మీకల్యాణి తదితరులు పాల్గొన్నారు.

ఫెన్సింగ్ పోటీల్లో ప్రతిభ

బాలం పర్నిత

రాజోలు: నెల్లూరులో ఇటీవల నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఫెన్సింగ్ పోటీల్లో శివకోటి జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థిని బాలం పర్నిత అండర్-14 విభాగంలో కాంస్య పతకం సాధించినట్లు ప్రధానోపాధ్యాయుడు నైనాల శ్రీనివాస్ తెలిపారు. పతక విజేతను హెచ్ఎంతో పాటు సర్పంచి నక్కా రామారావు, ఎస్ఎంసీ ఛైర్‌పర్సన్ అప్పారి దుర్గాభవాని, ఎంపీటీసీ సభ్యులు కృష్ణారావు, సూర్యారావు, వ్యాయామోపాధ్యాయుడు చొప్పల చంద్రశేఖర్ అభినందించారు.

తెలంగాణ సర్పంచి ఎన్నికల్లో ఆత్రేయపురం వాసి విజయం

ఆత్రేయపురం, న్యూస్‌టుడే: తెలంగాణలో శుక్రవారం జరిగిన సర్పంచి ఎన్నికల్లో అక్కడ స్థిరపడిన ఆత్రేయపురానికి చెందిన ముదునూరి సీతారామరాజు విజయం సాధించారు. నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గం రుద్రూరు మండలం అగ్బర్‌నగర్ గ్రామ సర్పంచిగా పోటీ చేసి సమీప ప్రత్యర్థిపై 400 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆత్రేయపురంలో ఆయన బంధువులు అక్కడికి తరలివెళ్లారు.

ఉద్యాన పంటల సాగుపై అవగాహన

అంబాజీపేట, న్యూస్‌టుడే: కర్ణాటక రాష్ట్రంలో కోకో, వక్క, మిరియాలు, వనమూలికల తోటల పెంపకం, విత్తనాల సేకరణ తదితర విషయాలపై అవగాహన పొందినట్లు పుల్లేటికుర్రులోని వ్యాఘ్రేశ్వరా రైతు సంఘం అధ్యక్షుడు కొప్పిశెట్టి ఆనందవెంకటప్రసాద్ తెలిపారు. ఈ నెల 7 నుంచి 11 వరకు సాగిన పర్యటనలో ఉభయ గోదావరి జిల్లాల నుంచి వెళ్లిన రైతుల బృందానికి ఉద్యాన అధికారి పి.డి.రామమోహన్ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారని చెప్పారు. జిల్లా నుంచి తాను, మరోరైతు అడ్డాల గోపాలకృష్ణ వెళ్లామని, ఉద్యాన పంటల సాగుపై యాజమాన్య పద్ధతులను తెలుసుకున్నామన్నారు.

బాధితులకు వసుధ ఫౌండేషన్ ఆర్థిక సాయం

సాయం అందిస్తున్న ఫౌండేషన్ ప్రతినిధులు

మలికిపురం, న్యూస్‌టుడే: వసుధ ఫౌండేషను ఆధ్వర్యంలో గంటి రాజబాబు (గుబ్బలపాలెం), నానాదుల లక్ష్మి (ఇరుసుమండ), తాడి సత్యనారాయణ (శంకరగుప్తం), గొల్ల వరప్రసాద్ (సఖినేటిపల్లి), కటికిరెడ్డి పాపారావు (గూడపల్లి), నాగళ్ల ధనలక్ష్మి (గొంది), గెద్దాడ శ్రీనివాస్ (మలికిపురం), నయినాల జాహ్నవి (లక్కవరం) వైద్యం నిమిత్తం వసుధ ఫౌండేషను సేవా సంస్థ రూ.95 వేల మొత్తాన్ని సమకూర్చింది. మలికిపురంలో జంపన బుజ్జిరాజు నివాసం వద్ద శుక్రవారం ఫౌండేషను ప్రతినిధి జంపన బుజ్జిరాజు చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు. అల్లూరి మధురవీరామరాజు, బోణం రాజు, గెడ్డం తులసీభాస్కరరావు, రాపాక చిన్ని, గొల్లమండల చిట్టి, గెడ్డం మిస్టర్ పాల్గొన్నారు.

కుమ్మరశాలివాహనులకు ప్రభుత్వం పెద్దపీట

అంబాజీపేట: కుమ్మరశాలివాహనులకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని జిల్లా సంఘం అధ్యక్ష, కార్యదర్శులు మానేపల్లి వీరబ్రహ్మం, దాలిపర్తి భీమేశ్వరరావు, సలహాదారుడు దొడ్డిపట్ల శ్రీనివాస్ అన్నారు. కుమ్మరశాలివాహన ఫెడరేషన్ మాజీ ఛైర్మన్ తుగ్గలి నాగేంద్రను కర్నూలు జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌గా నియమించడం అభినందనీయమన్నారు. మాచవరంలో సంఘ భవనం వద్ద శుక్రవారం జరిగిన సమావేశంలో సంఘం గౌరవ సలహాదారుడు వెల్ల త్రిమూర్తులు, జిల్లా అధికార ప్రతినిధి ఆదుర్తి నారాయణమూర్తి పాల్గొన్నారు.

ఎమ్మెల్యే బండారుకు అగ్నికుల క్షత్రియుల సత్కారం

రావులపాలెం పట్టణం, న్యూస్‌టుడే: వాడపల్లి వేంకటేశ్వరస్వామి దేవస్థాన పాలకమండలిలో ప్రత్యేక ఆహ్వానితులుగా అగ్నికుల క్షత్రియ సామాజికవర్గానికి చెందిన వానపలి గ్రామస్థుడు మాస్కపల్లి త్రిమూర్తులులకు స్థానం కల్పించారు. ఈ నేపథ్యంలో అగ్నికుల క్షత్రియ సంఘ సభ్యులు శుక్రవారం ఎమ్మెల్యే బండారు సత్యానందరావును తెదేపా క్యాంపు కార్యాలయంలో కలిసి సత్కరించారు.

సామాజిక తనిఖీ గ్రామసభలు

అంబాజీపేట, న్యూస్‌టుడే: పుల్లేటికుర్రు, ఇసుకపూడిలో ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీ గ్రామసభలను శుక్రవారం నిర్వహించారు. ఆయా గ్రామపంచాయతీ కార్యాలయాల వద్ద సర్పంచులు జల్లి బాలరాజు, తరపట్ల మోహన్‌సింగ్‌బాబూరావు అధ్యక్షతన జరిగిన గ్రామసభల్లో పనులకు సంబంధించిన నివేదికలను ప్రజలకు వివరించారు.

వాహనాలు ఢీకొని వ్యక్తికి గాయాలు

పి.గన్నవరం, న్యూస్‌టుడే: ఆర్.ఏనుగుపల్లి సమీపంలో ఏటిగట్టు రోడ్డుపై గురువారం రాత్రి రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో గ్రామస్థుడు కాండ్రేగుల బాలాంజనేయులు తీవ్రంగా గాయపడటంతో 108 వాహనంలో అమలాపురంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అదే గ్రామానికి చెందిన కడలి రాంబాబు, బాలాంజనేయులు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయని ఏఎస్సై పట్టాభిరామయ్య తెలిపారు. ఆసుపత్రి నుంచి వచ్చిన సమాచారం మేరకు పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు.

8 మంది జూదరుల అరెస్టు

ఆత్రేయపురం: ఆత్రేయపురంలో జూదరం ఆడుతున్న 8 మందిని అరెస్టు చేసినట్లు ఎస్సై రాము తెలిపారు. వారి నుంచి రూ. 15,200 నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామన్నారు.

ఇసుక ట్రాక్టర్ స్వాధీనం

పి.గన్నవరం: అనుమతులు లేకుండా మొండెపులంక గ్రామస్థుడు పండు ఇసుక రవాణా చేస్తుండగా శుక్రవారం లంకలగన్నవరం వద్ద అడ్డుకుని ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకున్నామని ఆర్.ఐ. వి.డాంగే తెలిపారు. ఇసుక అక్రమంగా తరలించకుండా 24 గంటలు విధులు నిర్వర్తించేలా రెవెన్యూ సిబ్బందికి బాధ్యతలు అప్పగించామన్నారు. నడిగాడి ప్రాంతంలో గోదావరి నుంచి ఇసుక రవాణాకు కొందరు బాట ఏర్పాటు చేయడంపై నిఘా పెట్టామన్నారు.

ప్రజలు, ప్రభుత్వానికి వారధిగా ప్రజాదర్బార్

వినతులు స్వీకరిస్తున్న ఎమ్మెల్యే బండారు

ఆలమూరు, న్యూస్‌టుడే: ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ప్రజాదర్బార్ కార్యక్రమం నిలుస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. ఆలమూరు మండల పరిషత్ కార్యాలయం వద్ద శుక్రవారం నిర్వహించిన ప్రజాదర్బార్‌కు 18 గ్రామాల నుంచి ప్రజలు తరలివచ్చి వినతులు అందజేశారు. పలు సమస్యలను అక్కడికక్కడే ఎమ్మెల్యే పరిష్కరించారు. మిగిలిన సమస్యల పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. మొత్తం 149 వినతులు అందాయి. ఎంపీడీవో రాజు, ఎమ్మార్వో కె.జె ప్రకాష్‌బాబు, వివిధశాఖల అధికారులు, కూటమి నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

వైద్యులు పనితీరు మార్చుకోవాలి

ఆలమూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం కోసం వెళ్తే వైద్యుడు తన సొంత ఆసుపత్రికి పంపినట్లు ఎమ్మెల్యే బండారు సత్యానందరావుకు ఒకరు ఫిర్యాదు చేశారు. సీహెచ్‌సీ సూపరింటెండెంట్ శివశంకర్ తీరుపై ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వాసుపత్రికి వచ్చిన పేదలకు సరైన వైద్యం అందించాల్సిన బాధ్యత వైద్యులకు ఉందన్నారు. ప్రైవేటు ప్రాక్టీసు మాత్రమే చేసుకోవాలనుకుంటే ప్రభుత్వ వైద్యుని బాధ్యత వదిలేసుకోవాలని సూచించారు. ఆలమూరు ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించి వైద్యులు పనితీరు మార్చుకోవాలని, తరచు ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. పనితీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవన్నారు.

పార్టీ కోసం కష్టపడిన వారందరికీ గుర్తింపు

తాటిపాకలో ఈశ్వరరాజువర్మను సత్కరిస్తున్న నాయకులు

రాజోలు, న్యూస్‌టుడే: పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికీ తప్పనిసరిగా గుర్తింపు లభిస్తుందని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌గా నియమితులైన భూపతిరాజు ఈశ్వరరాజువర్మ(సాయిబాబారాజు) అన్నారు. శుక్రవారం తాటిపాక విచ్చేసిన ఆయనను తెదేపా నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. పార్టీ తనపై పెట్టిన బాధ్యతను సమర్థంగా నిర్వహిస్తానన్నారు. నాయకులు, కార్యకర్తలు ఆయన్ని సత్కరించారు. తెదేపా ఇన్‌ఛార్జి గొల్లపల్లి అమూల్య, రోడ్డు అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ ముదునూరి చినబాబు, పెద్దాపురం తెదేపా పరిశీలకుడు బోళ్ల వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

మామిడికుదురు: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌గా నియమితులైన గోగన్నమఠానికి చెందిన భూపతిరాజు ఈశ్వరరాజువర్మను తెదేపా స్థానిక నాయకులు పలువురు శుక్రవారం సత్కరించారు. నగరం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ ఛైర్మన్ ఈలి శ్రీనివాసరావు, నాయకులు యర్రంశెట్టి తాత బుజ్జి, వర్ధినీడి బాబ్జీ, పెచ్చెట్టి భాస్కరరావు, నామన రాధాకృష్ణమనోహర్, సాపే ఏకాదశి, వలవల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

విద్యుత్తు లైన్‌మెన్ల నియామకం

మలికిపురం: రామరాజులంక, పెదతిప్ప గ్రామాలకు ఒకరు, మేడిచర్లపాలెం, మట్టపర్రు, గుడిమెళ్లంక గ్రామాలకు ఒకరు చొప్పున విద్యుత్తు లైన్‌మెన్లుగా నియమించినట్లు ఏఈ బి.ప్రసాద్ చెప్పారు.

విద్యార్థులకు కంచాలు, గ్లాసుల పంపిణీ

కొత్తపేట: కమ్మిరెడ్డిపాలెం మోడల్ ప్రాథమిక పాఠశాలలో 30 మంది విద్యార్థులకు ఉపాధ్యాయిని సువర్ణ స్టీలు కంచాలు, గ్లాసులు పంపిణీ చేసినట్లు ప్రధానోపాధ్యాయుడు దీపాటి సురేష్‌బాబు తెలిపారు. తాను చదువుకున్న పాఠశాలలో విద్యార్థులకు సహాయం అందించడం సంతోషంగా ఉందని సువర్ణ అన్నారు. విద్యాశాఖాధికారిణి లీలావతి, ఉపాధ్యాయులు మూర్తి, అలీ బెగ్, తదితరులు పాల్గొన్నారు.

'ఇజ్రాయేల్ వల్ల మాదిగలకు ఒరిగిందేమీ లేదు'

అంబాజీపేట: వైకాపా పాలనలో బొమ్మి ఇజ్రాయేల్‌కు ఎమ్మెల్సీ పదవి ఇస్తే మాదిగలకు ఏమాత్రం మేలు జరగలేదని.. కేవలం ఆయనకు మాత్రమే ప్రయోజనం కలిగిందని తెదేపా హెచ్ఆర్డీ సభ్యుడు నేదునూరి వీర్రాజు అన్నారు. జనవరి 26న అమలాపురంలో పద్మశ్రీ మంద కృష్ణమాదిగ ఆధ్వర్యంలో కూటమిలోని మాదిగ సామాజికవర్గీయులతో ఆత్మీయ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఆట విభిన్నం.. పోటీల్లో నైపుణ్యం

రాష్ట్ర స్థాయిలో రాణిస్తున్న విద్యార్థులు

న్యూస్‌టుడే, పి.గన్నవరం

ఇతర క్రీడలకన్నా భిన్నమైనది సెపక్‌తక్రా. కోర్టులో అటు ముగ్గురు, ఇటు ముగ్గురు ఆడే ఈ క్రీడ కష్టతరంగా ఉంటుంది. బంతిని చేతితో తాకకుండా పాదం, మోకాలు, తల (నెత్తి)ను ఉపయోగించి నెట్ అవతలకు పంపాలి. వీక్షించేందుకు ఆసక్తికరంగా ఉండే ఈ క్రీడలో పి.గన్నవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు సత్తా చాటుతున్నారు. వ్యాయామోపాధ్యాయుడు మట్టపర్తి దుర్గాప్రసాద్ 2023 నుంచి ఈ పాఠశాలలో ఆసక్తి ఉన్న విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. పాఠశాలలో తొమ్మిదో తరగతి విద్యార్థులు జిల్లా, రాష్ట్ర స్థాయి సెపక్‌తక్రా పోటీల్లో ప్రతిభ కనబరుస్తున్నారు.

పి.గన్నవరం జడ్పీ ఉన్నత పాఠశాల మైదానంలో శిక్షణ పొందుతున్న విద్యార్థులు

క్రమం తప్పకుండా శిక్షణ

క్రమం తప్పకుండా సెపక్‌తక్రా క్రీడలో శిక్షణ పొందుతున్నా. 2023లో అండర్-14 విభాగంలో అనంతపురం జిల్లా ఉరవకొండలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్నా. చేతులతో కాకుండా ఆడే ఈ క్రీడలో పట్టు సాధించడానికి ఏడాది సమయం పట్టింది. ఈ ఆట ద్వారా చదువులో ఒత్తిడి తగ్గుతుంది. జాతీయస్థాయి పోటీల్లో రాణించాలన్న పట్టుదలతో నేర్చుకుంటున్నా. - కడలి హిరణ్యవల్లి

జాతీయస్థాయి పోటీలకు ఎంపిక

నేను సెపక్‌తక్రాలో 2023 నుంచి శిక్షణ పొందుతున్నా. 2024లో అండర్-14 విభాగంలో అనంతపురంలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్నాను. ఈ ఏడాది ఎస్.జి.ఎఫ్. అండర్-17 విభాగంలో రాష్ట్రస్థాయిలో దేవరపల్లిలో నిర్వహించిన పోటీల్లో ఆడాను. ఇటీవల సబ్ జూనియర్స్ విభాగంలో అనంతపురం జిల్లా ఉరవకొండలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యా. త్వరలో ఝార్ఖండ్ రాష్ట్రంలో నిర్వహించే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు శిక్షణ పొందుతున్నా. - మట్టపర్తి అవంతి

రాష్ట్రస్థాయి జట్టులో స్థానం..

ఏడో తరగతి నుంచి ఈ క్రీడలో శిక్షణ తీసుకుంటున్నా. 2023లో జిల్లాస్థాయి జట్టులో స్థానం సంపాదించాను. 2024లో అండర్-17 విభాగంలో ఎస్.జి.ఎఫ్. రాష్ట్రస్థాయిలో కర్నూలులో నిర్వహించిన జట్టులో పాల్గొన్నా. - కాండ్రేగుల షణ్ముఖశ్రీహరి

(c) eenadu

అమలాపురం
• అమలాపురం • ముమ్మిడివరం

ఉత్సవాలకు పటిష్ఠ బందోబస్తు: డీఆర్వో

అమలాపురం కలెక్టరేట్, న్యూస్‌టుడే: క్రిస్మస్ వేడుకల్లో ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు, రెవెన్యూ అధికారులు సమన్వయంతో పనిచేయాలని డీఆర్వో కె.మాధవి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో పోలీసు, ఇతర శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఉత్సవాన్ని ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకునేలా ప్రజలు సహకరించాలని సూచించారు. ఈ నెల 30న ముక్కోటి ఏకాదశి, జనవరి 25 నుంచి అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి కల్యాణ ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు. వీటికి పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవోలు, డీఎస్పీలు పాల్గొన్నారు.

రైతుబజార్‌లో నిన్నటి ధరలు(కిలో రూ.లలో)

అమలాపురం పట్టణం, న్యూస్‌టుడే: టమాటా: 35, వంగ(నలుపు/తెలుపు): 36/30, బెండ: 55, పచ్చిమిర్చి: 45, కాకర: 40, బీర: 58, క్యాలీఫ్లవర్: 26, క్యాబేజీ: 32, క్యారెట్: 52, దొండ: 42, బంగాళదుంప: 25, ఉల్లి: 18/27, గోరుచిక్కుడు: 45, దోస: 26, చిక్కుడు: 53, చామదుంప: 43, కంద: 45, బీట్‌రూట్: 48, కీరదోస: 35, అల్లం: 75, క్యాప్సికం: 80, చిలకడదుంప: 45, గుమ్మడి: 30, ముల్లంగి: 45, ఆనప: 25, పొట్ల: 25, అరటి(ఒకటి): 6, మునగ: 15, కొత్తిమీర(కట్ట): 15, కొబ్బరికాయ: 20.

విద్యార్థుల వెతలు తీరాయి

పలు గ్రామాల్లో సాంఘిక సంక్షేమ వసతిగృహాలు గత దశాబ్దంగా అభివృద్ధికి నోచుకోలేదు. విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. కూటమి ప్రభుత్వం హయాంలో తిరిగి అభివృద్ధికి నోచుకుంటున్నాయి. ఇందుకు భీమనపల్లి బాలుర వసతిగృహమే నిదర్శనం. నాచుపట్టి అధ్వానంగా ఉన్న భవనం ఇటీవల నిధులు విడుదల చేయడంతో మరమ్మతులు చేపట్టారు. రంగులు, విద్యార్థులు చదువుకునేందుకు ప్లాట్‌ఫాం, మరుగుదొడ్లకు మరమ్మతులు, గదుల్లో నూతన పంకాలు బిగించి, స్లాబు లీకేజీలను అరికట్టారు. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. – న్యూస్‌టుడే, ఉప్పలగుప్తం

మాస్టారూ.. పుస్తకాలేవైనా ఇస్తారా..!

– న్యూస్‌టుడే, అమలాపురం గ్రామీణం

వచ్చే ఏడాది మార్చి 16 నుంచి పదో తరగతి పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసింది. దీంతో మెరుగైన ఫలితాలు సాధించడమే లక్ష్యంగా విద్యార్థులను తీర్చిదిద్దడానికి ఉపాధ్యాయులు నిరంతరం కృషి చేస్తున్నారు. వెనకబడిన వారిపై ప్రత్యేక శ్రద్ధ వహించడంతో పాటు మిగిలిన వారు అత్యధిక మార్కులు సాధించేలా శిక్షణ ఇస్తున్నారు. ఈ నెల 6 నుంచి వంద రోజుల ప్రణాళికను ప్రారంభించారు. వీరికి అభ్యసన సామగ్రి మాత్రం ఇప్పటికీ చేరలేదు.

అమలాపురం, ముమ్మిడివరం నియోజకవర్గాల్లో..

మండలం	విద్యార్థులు
అమలాపురం	2416
అల్లవరం	590
ఉప్పలగుప్తం	607
ముమ్మిడివరం	804
ఐ.పోలవరం	713
కాట్రేనికోన	556

ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నా..

అమలాపురం, ముమ్మిడివరం నియోజకవర్గాల్లో మొత్తం 50 వరకు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలున్నాయి. ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు రాసేందుకు విద్యార్థులు సన్నద్ధమవుతున్నారు. వీరికి వంద రోజుల ప్రణాళిక నిర్వహిస్తున్నా.. అభ్యసన సామగ్రి అందక ఇబ్బందులు పడుతున్నారు. కొన్నిచోట్ల ప్రభుత్వం సాఫ్ట్ కాపీల రూపంలో అందించింది. వీటిని విద్యార్థులకు అందించకుండా కేవలం తెరపైనే బోధిస్తున్నారు.

కామనగరువులో విద్యార్థులకు ప్రత్యేక తరగతి

ప్రధానోపాధ్యాయులపైనే భారమా..!

ప్రతి ఉన్నత పాఠశాలలో 50 నుంచి 60 మందికి పైగానే విద్యార్థులు ఉన్నారు. వీరందరికీ స్టడీ మెటీరియల్‌ను పుస్తకాల రూపంలో అందించాలంటే ఖర్చుతో కూడుకున్న పని. ప్రధానోపాధ్యాయులకు ఈ విషయంలో ఏం చేయాలో అర్థంకాని పరిస్థితి నెలకొంది. కొందరు సొంత ఖర్చులతో ఒకటి రెండు పుస్తకాలను తయారు చేసి అందిస్తున్నారు. మరికొందరైతే దాతల కోసం ఎదురు చూస్తున్నారు. గతంలో ఉపాధ్యాయ సంఘాలు వీటిని అందించేవి.

ప్రభుత్వం నుంచి రాలేదు

వంద రోజుల ప్రత్యేక ప్రణాళికలో భాగంగా ప్రతి పాఠశాలకు అందించే స్టడీ మెటీరియల్ ఇప్పటివరకు రాలేదు. గతంలో దాతల సహకారం తీసుకుని విద్యార్థులకు అందించేవారు. ప్రస్తుతం విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ మెరుగైన ఫలితాలు రాబట్టేందుకు కృషి చేస్తున్నాం. - జి.సూర్యప్రకాశం, డీవైఈవో, అమలాపురం

రైతులకు ఇబ్బందులు కలిగిస్తే సహించేది లేదు

ముమ్మిడివరం, అమలాపురం పట్టణం, న్యూస్‌టుడే: రైతు ప్రయోజనాలే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని, ఇందుకు ఎటువంటి అధికారులు నడుచుకోకపోతే సహించేది లేదని రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ తోట మెహర్ సీతారామ సుధీర్ హెచ్చరించారు. ముమ్మిడివరం రైతు సేవా కేంద్రాన్ని శుక్రవారం ఆయన సందర్శించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఏవిధంగా ఉందని రైతులను అడిగి తెలుసుకున్నారు. సమస్యలను అధికారులు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని, పరిష్కారం కాకపోతే ఉన్నతాధికారులు, నాయకుల దృష్టికి తీసుకురావాలన్నారు. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయడం జరుగుతుందన్నారు. అనంతరం మండల స్థాయి నిల్వ కేంద్రాన్ని సందర్శించి గోదాముల్లో బియ్యం నాణ్యత దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు. ● రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ తోట సుధీర్ జిల్లా పర్యటనలో భాగంగా అమలాపురం కాటన్ అతిథిగృహానికి చేరుకున్నారు. జనసేన పార్టీ సీనియర్ నాయకులు నల్లా శ్రీధర్ ఆధ్వర్యంలో నాయకులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయనకు స్థానిక సమస్యలు వివరించారు. కౌన్సిలర్ ఏడిద శ్రీను, కల్వకొలను తాతాజీ, ఆర్డీఎస్ ప్రసాద్, అయితాబత్తుల ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

అధికారులతో మాట్లాడుతున్న సుధీర్

ప్రజాదర్బార్‌కు వినతుల వెల్లువ

అమలాపురం పట్టణం, న్యూస్‌టుడే: ప్రజలు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ప్రజాదర్బార్ కార్యక్రమం నిలుస్తోందని ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు అన్నారు. శుక్రవారం అమలాపురం తెదేపా కార్యాలయంలో ప్రజల నుంచి 667 అర్జీలు స్వీకరించారు. అమలాపురం పట్టణం, మండలం, ఉప్పలగుప్తం, అల్లవరం మండలాల నుంచి ఇళ్ల స్థలాలు, గృహ రుణాలు, రోడ్లు, మురుగు కాలువలు, పింఛన్లు, ఇతర అభివృద్ధి పనులపై పలువురు విన్నవించారు. ఈ కార్యక్రమంలో అముడా ఛైర్మన్ అల్లాడ స్వామినాయుడు, తెదేపా నాయకులు మెట్ల రమణబాబు, డీసీఎంఎస్ ఛైర్మన్ పెచ్చెట్టి చంద్రమౌళి, మార్కెట్ కమిటీ ఛైర్మన్ అధికారి జయవెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

అర్జీదారుడి సమస్య వింటున్న ఎమ్మెల్యే ఆనందరావు

కాట్రేనికోన : కందికుప్ప జమ్మిచెరువు కాలనీ డ్రెయిన్‌ను ఓ వ్యక్తి మట్టితో పూడ్చివేయడంపై స్థానికులు ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజుకు శుక్రవారం ప్రజా దర్బార్‌లో ఫిర్యాదు చేశారు. డ్రెయిన్ పూడిపోవడంతో ఇళ్లమధ్య మురుగు నీరు ఎక్కడికక్కడ నిలిచి జ్వరాలబారిన పడుతున్నామన్నారు. కొందరికి డెంగీ సోకిందన్నారు. దీనిపై పరిశీలించి డ్రెయిన్ పూడ్చివేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు.

అంతర్వేదిలో సినీ చిత్ర బృందం పూజలు

అంతర్వేది : అంతర్వేది లక్ష్మీనరసింహస్వామిని రాంకీ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై చిత్రీకరిస్తున్న 'రాజీ నో కాంప్రమైజ్' సినిమా బృందం శుక్రవారం దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేసింది. అర్చకులు వేదాశీర్వచనం చేసి స్వామివారి చిత్రపటం అందించారు. కథానాయిక జయశ్రీ, తదితరులు పాల్గొన్నారు.

ఈనాడు కథనానికి స్పందన

పొగ నుంచి విముక్తి

అమలాపురం పట్టణం, న్యూస్‌టుడే: అమలాపురం పట్టణంలో ఒక పక్క దుర్వాసన, మరోపక్క దట్టమైన పొగతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఈ నెల 10న 'పొగతో ప్రజల ఇక్కట్లు' శీర్షికతో చిత్రవార్త ప్రచురితమైంది. దీనిపై స్పందించిన మున్సిపల్ డీఈ సత్యనారాయణ అగ్నిమాపక సిబ్బందితో డంపింగ్‌యార్డులోని మంటలను శుక్రవారం ఆర్పించారు. దీంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

తుప్పలు తొలగించారు..

ముమ్మిడివరం, న్యూస్‌టుడే: ముమ్మిడివరం మండలంలోని చిన కొత్తలంక నుంచి కొత్తలంక వెళ్లే రహదారిలో ఇరువైపులా తుప్పలు పెరిగి ప్రయాణికులు, వాహనదారులకు ఇబ్బందులు ఎదురవుతున్న పరిస్థితిపై 'ఎదురుగా వాహనం వస్తే వణుకే' శీర్షికన ఈ నెల 11న ప్రచురితమైన చిత్ర కథనానికి గ్రామ పంచాయతీ అధికారులు స్పందించారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న తుప్పలను తొలగించి రహదారిలో రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చేశారు.

మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

అమలాపురం పట్టణం, న్యూస్‌టుడే: విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు హితవు పలికారు. అమలాపురంలోని సర్ సీవీ రామన్ పాఠశాలలో డైరెక్టర్ రవణం వేణు ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల నివారణపై శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా విద్యాశాఖాధికారి పి.నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీవైఈవో సూర్యప్రకాశం, కరాటం ప్రవీణ్, శ్రీనుబాబు, నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.

పిల్లల భద్రతపై దృష్టి పెట్టండి

అమలాపురం పట్టణం, న్యూస్‌టుడే: పిల్లల భద్రత, మహిళల రక్షణ కోసం ప్రతి ఒక్కరూ దృష్టి పెట్టాలని ఎస్పీ కార్యాలయ ఎస్సై గంగాభవాని తెలిపారు. అమలాపురం ఏరియా ఆసుపత్రి డీఈఐసీ సెంటర్‌లో మహిళా పోలీసులు, అంగన్‌వాడీ సూపర్‌వైజర్లకు శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పిల్లలపై జరుగుతున్న లైంగిక దాడుల నేపథ్యంలో వారి మానసిక స్థితి గురించి తెలుసుకోవాలన్నారు. స్వీయ రక్షణ, చెడు, మంచి స్పర్శలపై వివరించాలని, భద్రతా నియమాలపై తెలియజేయాలన్నారు. ఈవ్‌టీజింగ్, బాల్య వివాహాలు, లైంగిక వేధింపులు తదితర అంశాలపై వివరించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు సుమలత, సౌమ్య తదితరులు పాల్గొన్నారు.

అవగాహన కల్పిస్తున్న ఎస్సై గంగాభవాని

పార్టీ కోసం కష్టపడిన వారందరికీ గుర్తింపు

రాజోలు : పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికీ తప్పనిసరిగా గుర్తింపు లభిస్తుందని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌గా నియమితులైన భూపతిరాజు ఈశ్వరరాజువర్మ(సాయిబాబారాజు) అన్నారు. శుక్రవారం తాటిపాక విచ్చేసిన పార్టీ తనపై పెట్టిన బాధ్యతను సమర్థంగా నిర్వహిస్తానన్నారు. తెదేపా ఇన్‌ఛార్జి గొల్లపల్లి అమూల్య, రోడ్డు అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ ముదునూరి చినబాబు, పెద్దాపురం తెదేపా పరిశీలకుడు బోళ్ల వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

మామిడికుదురు : ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌గా నియమితులైన గోగన్నమఠానికి చెందిన భూపతిరాజు ఈశ్వరరాజువర్మను తెదేపా స్థానిక నాయకులు పలువురు శుక్రవారం సత్కరించారు. నగరం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ ఛైర్మన్ ఈలి శ్రీనివాసరావు, నాయకులు యర్రంశెట్టి తాతబుజ్జి, వర్ధినీడి బాబ్జీ, పెచ్చెట్టి భాస్కరరావు, నామన రాధాకృష్ణమనోహర్, సాపే ఏకాదశి, వలవల సత్యనారాయణ పాల్గొన్నారు.

సాఫ్ట్‌బాల్ పోటీలకు ఎంపిక

ఉప్పలగుప్తం, న్యూస్‌టుడే: ఈ నెల 13, 14 తేదీల్లో పశ్చిమగోదావరి జిల్లా వీరవరంలో జరిగే ఎస్‌జీఎఫ్ రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ అండర్-17 పోటీలకు గొల్లవిల్లి జడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయిని జి.కనకదుర్గ తెలిపారు. మల్లిపూడి అయ్యప్ప, సవరపు లక్ష్మి ఈ పోటీల్లో పాల్గొననున్నట్లు వెల్లడించారు. వీరిని శుక్రవారం అభినందించారు.

విద్యార్థులను అభినందిస్తున్న హెచ్‌ఎం, ఉపాధ్యాయులు

పొంచి ఉన్న ప్రమాదం

ఉప్పలగుప్తం సచివాలయం-1 చెంతనే ఉన్న పురాతన తుపాను రక్షిత భవనం భయం గొల్పుతోంది. గత నాలుగేళ్లుగా చుట్టూ తుప్పలు పెరిగి పైనుంచి పెచ్చులూడి ప్రమాద పరిస్థితులు నెలకొన్నాయి. ఈ భవనంలో బీఎస్‌ఎన్‌ఎల్ టవర్‌కు సంబంధించిన పరికరాలు ఉంచి కార్యాలయాన్ని నడుపుతున్నారు. దీన్ని తొలగించి ముందుజాగ్రత్త చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. – న్యూస్‌టుడే, ఉప్పలగుప్తం

చుట్టూ తుప్పలు.. విషసర్పాలతో భయం

కాట్రేనికోన మండలం ఉప్పూడిలో చెరువు చుట్టూ తుప్పలు ఏపుగా పెరిగిపోయాయి. ఇక్కడ నీటిని శుద్ధిచేసి గ్రామానికి తాగునీరు సరఫరా చేస్తుంటారు. ప్రస్తుతం తుప్పలు ఏపుగా పెరగడంతో విషపురుగులు, పాములు సంచరించే అవకాశం ఉంది. సంబంధిత అధికారులు స్పందించి తక్షణం తొలగించాలని గ్రామస్థులు కోరుతున్నారు. – న్యూస్‌టుడే, కాట్రేనికోన

డంపింగ్ యార్డులోకి 'మరుగు' వ్యర్థాలు

అమలాపురం నల్లవంతెన బైపాస్ రోడ్డు డంపింగ్‌యార్డు కాలువలో కొంతమంది సెప్టిక్ ట్యాంకు వ్యర్థాలను వదిలివేస్తున్నారు. దీనిపై స్థానికులు గగ్గోలు పెడుతున్నారు. కాలువకు అడ్డంగా చెట్ల కొమ్మలు, ప్లాస్టిక్‌తో పాటు సెప్టిక్‌ట్యాంకు వ్యర్థాలతో పూడిపోయి దుర్వాసన వస్తోందని, అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించాలని వారంతా కోరతున్నారు. – న్యూస్‌టుడే, అమలాపురం పట్టణం

గుంత చింత తీరింది

మహిపాలచెరువు-పల్లంకుర్రు, కాట్రేనికోన-కుండలేశ్వరం, కాట్రేనికోన-ఎన్.కొత్తపల్లి ఆర్‌అండ్‌బీ రోడ్లకు సంబంధిత అధికారులు మరమ్మతులు చేపట్టారు. ప్రధాన రోడ్డుకు సంబంధించి టి.సావరం, చిలకాయిచెరువు, కాట్రేనికోన సహా పలుచోట్ల గుంతలు ఏర్పడ్డాయి. దీనిపై గత నెల 15న 'మధ్యలో గుంత.. ప్రమాదాలతో చింత' శీర్షికన చిత్రవార్త ప్రచురితమైంది. స్పందించిన అధికారులు రెండు రోజుల నుంచి జేఈ రమేష్ ఆధ్వర్యంలో మరమ్మతు పనులు చేపట్టారు. దీంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. – న్యూస్‌టుడే, కాట్రేనికోన

అట్రాసిటీ కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం : డీఆర్వో

అమలాపురం కలెక్టరేట్, న్యూస్‌టుడే: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని డీఆర్వో కె.మాధవి సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ అత్యాచార నిరోధక చట్టం అమలు, మానటరింగ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో 43 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, వీటిలో 30 కేసులు ఎఫ్‌ఐఆర్, 12 ఛార్జిషీటు, మరో కేసు పోస్టుమార్టం రిపోర్టు దశలో ఉన్నట్లు అధికారులు వివరించారు. వీటికి పరిహారం కింద రూ.35.50 లక్షలు విడుదల కావాల్సి ఉందన్నారు. సాంఘిక సంక్షేమశాఖ, ఇతర వసతిగృహాల్లో విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులకు పూర్తిస్థాయి సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు, ఏఎస్పీ ప్రసాద్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు

ఐ.పోలవరం, న్యూస్‌టుడే: ట్రాక్టర్ కొనుగోలు వ్యవహారంలో తలెత్తిన వివాదంలో ఇద్దరు వ్యక్తులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఐ.పోలవరం మండలం జి.వేమవరానికి చెందిన వినకోటి రాజేష్ తన పాత ట్రాక్టరును విక్రయించి కొత్త ట్రాక్టర్‌ను కొనుగోలు చేసే క్రమంలో రామచంద్రపురంలో మెకానిక్ అర్జునరావు, గొడవర్తి వీరవెంకటసత్యనారాయణలతో మాట్లాడి రూ.1.43 లక్షలకు కొనుగోలు చేశారు. దీనికి తొలుత రూ.45 వేలు చెల్లించి ట్రాక్టర్ తన పేరున బదిలీ అయిన తర్వాత మిగిలిన సొమ్ము చెల్లించి ఇంటికి తెచ్చుకున్నారు. తాను ఇంటివద్ద లేని సమయంలో అర్జునరావు, సత్యనారాయణలు వచ్చి కులం పేరుతో దూషించి దౌర్జన్యంగా ట్రాక్టర్‌ను తీసుకెళ్లిపోయారని రాజేష్ ఫిర్యాదు చేశారు. దీనిపై వారిద్దరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఎంవీవీ రవీంద్రబాబు తెలిపారు.

అనాథ శవానికి అంత్యక్రియలు

అమలాపురం గ్రామీణం, న్యూస్‌టుడే: అమలాపురం ఆర్టీసీ బస్టాండులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహానికి ఈదరపల్లి పంచాయతీ సిబ్బంది శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించారు. బస్టాండులో మృతిచెందిన వ్యక్తి ఆచూకీ తెలియకపోవడంతో అనాథ శవంగా గుర్తించిన ఆర్టీసీ అధికారులు ఈదరపల్లి పంచాయతీ కార్యదర్శి కోడూరి వెంకటేశ్వరరావుకు సమాచారం అందించారు. పంచాయతీ గుమస్తా నాగబాబు, బిల్లు కలెక్టర్ రమేష్ ఆధ్వర్యంలోని సిబ్బంది అంత్యక్రియలు పూర్తి చేశారు.

దుప్పట్ల వితరణ

యానాం, న్యూస్‌టుడే: చలికాలం నేపథ్యంలో దొమ్మేటిపేటకు చెందిన 300 మంది వృద్ధులు, మహిళలు, వితంతువులకు యానాం ప్రాంతానికి చెందిన తోట రాజు శుక్రవారం దుప్పట్లు పంపిణీ చేశారు. ఫరంపేట, ఆడపడుచుల కాలనీల్లో మరో 350 మందికి అందజేశారు. ఈ కార్యక్రమంలో శివకృష్ణ, నందిక భాస్కరశ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

గోదావరి పరిక్రమ యాత్రకు స్వామీజీల బృందం

యానాం, న్యూస్‌టుడే: నాసిక్ నుంచి అంతర్వేది వరకు గోదావరి పరిక్రమ యాత్ర నిర్వహిస్తున్న 550 మంది స్వామీజీల బృందం యానాం సరిహద్దు తాళ్లరేవు మండలం సుంకరపాలెం పంచాయతీలోని కాపు కల్యాణ మండపంలో శుక్రవారం బస చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ మఠాలు, ఆశ్రమాలకు చెందిన సాధువులు రాజేంద్రదాస్ మహరాజ్ నేతృత్వంలో విచ్చేశారు. శనివారం తెల్లవారుజామున 4 గంటలకు యానాం గౌతమి గోదావరి నుంచి వీరు పడవల్లో బయల్దేరి అంతర్వేదికి చేరుకుంటారని నిర్వాహకులు తెలిపారు. కల్యాణ మండపంలో బస చేసిన వీరిని యానాం వర్తక సంఘ అధ్యక్షుడు నల్లా వెంకన్న, భాజపా మాజీ అధ్యక్షుడు గుత్తుల రామారావు, ఐక్య శెట్టిబలిజ సంఘం అధ్యక్షుడు చీకట్ల సత్యనారాయణ, ఆరెస్సెస్ యానాం శాఖ ప్రతినిధులు లకుమన సుబ్బారావు, వంశీ కలుసుకుని ఆశీర్వచనం పొందారు.

కాపు కల్యాణ మండపంలో స్వామీజీల బృందం

సూపరింటెండెంట్లకు శిక్షణ

యానాం, న్యూస్‌టుడే: వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న 55 మంది సూపరింటెండెంట్లకు జూనియర్ అకౌంట్ అధికారులుగా ఉద్యోగోన్నతి కల్పించేందుకు పాలనా సంస్కరణల విభాగం చీఫ్ సెక్రటేరియట్‌లో నిర్వహించిన ఐదు రోజుల శిక్షణ శుక్రవారం ముగిసింది. యానాం నుంచి ఖండవిల్లి రామకృష్ణ, అద్దంకి మల్లికార్జునరావు, బీవీ సురేష్‌బాబు, సీహెచ్ రామజోగి, జయరామ్ పాల్గొన్నారు. సీనియర్ అకౌంట్స్ అధికారిణి ఎస్.శ్రీదేవి వీరికి ధ్రువపత్రాలు అందజేశారు.

మావుళ్లమ్మకు ప్రత్యేక పూజలు

కాట్రేనికోన, న్యూస్‌టుడే: కాట్రేనికోన గ్రామదేవత మావుళ్లమ్మకు శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని పసుపు, కుంకుమతో విశేషంగా అలంకరించారు. పలువురు భక్తులు దర్శించుకున్నారు.

అలంకరణలో అమ్మవారు

సేంద్రియ వ్యవసాయంపై అవగాహన

కాట్రేనికోన, న్యూస్‌టుడే: ప్రతిఒక్కరూ సేంద్రియ సాగుపై దృష్టిసారించాలని ఎన్ఎంఎన్ఎఫ్ ఏపీడీ శ్రీనివాస్ పేర్కొన్నారు. రైతుసాధికార సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం సేంద్రియ సాగుపై కాట్రేనికోన మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో యానిమేటర్లు, డ్వాక్రా సభ్యులకు అవగాహన కల్పించారు. ఏపీఎం శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు.

అర్ధరాత్రి పుట్టినరోజు వేడుక.. వివాదంలో ఎమ్మెల్సీ దువ్వాడ

మొయినాబాద్, న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి మరో వివాదంలో చిక్కుకున్నారు. నగర శివారు ఫాంహౌస్‌లో అనుమతి లేకుండా నిర్వహించిన పుట్టినరోజు వేడుకకు వారిద్దరూ హాజరయ్యారు. మొయినాబాద్ ఇన్‌స్పెక్టర్ జి.పవన్‌కుమార్‌రెడ్డి తెలిపిన సమాచారం ప్రకారం.. దువ్వాడ శ్రీనివాస్ అనుచరుడు ఏపీలోని అమలాపురం నివాసి పార్థసారథి గురువారం రాత్రి తన పుట్టినరోజు వేడుకను చిలుకూరు రెవెన్యూలోని ది పెండాంట్ ఫాంహౌస్‌లో ఏర్పాటు చేశారు. వేడుకకు సంబంధించి ముందస్తుగా పోలీసుల అనుమతులు తీసుకోవాల్సి ఉన్నా.. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు. అతిథులకు ఏర్పాటు చేసిన విందులో విదేశీ మద్యం, హుక్కా ఉపయోగించారు. మద్యం తాగేందుకు ఆబ్కారీశాఖ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. అర్ధరాత్రి నిర్వహించిన వేడుకకు పార్థసారథికి అత్యంత సన్నిహితులు హాజరయ్యారు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, మాధురి వచ్చారు. అర్ధరాత్రి దాటాక ఫామ్‌హౌస్‌లో ప్రైవేటు పార్టీ నిర్వహిస్తున్నట్లు సమాచారం అందటంతో రాజేంద్రనగర్ ఎస్‌వోటీ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. వేడుకకు ముందస్తు అనుమతి తీసుకోలేదని గుర్తించారు. మద్యం సీసాలు, హుక్కా స్వాధీనం చేసుకున్నారు. అనుమతులు లేకుండా విందు నిర్వహించిన పార్థసారది, ఫామ్‌హౌస్ నిర్వాహకుడు సుభాష్, వాచ్‌మెన్ తాజుద్దీన్ షేక్, హుక్కా సరఫరా చేసిన రియాజ్‌పై మొయినాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. వేడుకకు హాజరైన దువ్వాడ శ్రీనివాస్, మాధురి, ఇతరులపై ఎటువంటి కేసు నమోదు చేయలేదని ఇన్‌స్పెక్టర్ తెలిపారు. ప్రస్తుతం కేసు విచారణలో ఉందని వెల్లడించారు. నిందితులకు నోటీసులు జారీ చేసినట్టు వివరించారు.

అందని ద్రాక్షేనా?

– న్యూస్‌టుడే, కాట్రేనికోన

గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన ఇంటి పట్టాలకు సంబంధించి స్థలాల కేటాయింపు అందని ద్రాక్షగానే మిగిలింది. అధికారులు కాట్రేనికోన మండల వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు భూములు మొత్తం 98.66 ఎకరాలు సేకరించి 3,663 మంది పేదలకు పట్టాలు అందించారు. వీటిలో చాలావరకు వ్యవసాయ చేలు, చెరువులు ఉన్నాయి. వీటిల్లో లక్ష్మివాడ, కాట్రేనికోన, జిల్లెలవారిపేట, పల్లంకుర్రు, సాపేవారిపేట తదితర చోట్ల మెరక చేశారు. మిగిలినవి లోతుగా ఉండటంతో అలానే వదిలేశారు.

పల్లంకుర్రులో ఇంటిస్థలాలు నిరుపయోగంగా..

తప్పని నిరాశ..

స్థలాలు కేటాయించి అందజేస్తే ఇళ్లను నిర్మించుకోవాలని ఎదురుచూసిన లబ్ధిదారులకు నిరాశ మిగిలింది. గతేడాది ఎన్నికల సమయంలో కొన్నిచోట్ల మెరక చేసి ఇచ్చేందుకు అధికారులు పరిశీలించినా ఫలితం లేకపోయింది. ముమ్మిడివరం నియోజకవర్గంలో కాట్రేనికోన మినహా మిగిలిన మండలాల్లో కొన్నిచోట్ల స్థలాలను కేటాయించడంతో వారు ఇళ్లను నిర్మించుకున్నారు. ఉప్పూడి లేఅవుట్‌లో కొందరు ఇళ్లను నిర్మించుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకైనా అందజేస్తారనుకుంటే సుమారు సంవత్సరంన్నర కాలం కావస్తున్నా ఇప్పటికి వాటికి సంబంధించిన ఏ ఊసు లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

త్వరితగతిన కేటాయించాలి

కేటాయించిన స్థలాల్లో కొన్ని మెరక చేసి ఉన్నాయి. అధికారులు అటువంటి వాటిని గుర్తించి లబ్ధిదారులకు కేటాయిస్తే ఇళ్లను నిర్మించుకుంటామని అంటున్నారు. దీనిపై ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు త్వరితగతిన దృష్టిసారించాలని కోరుతున్నారు.

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు

యానాం, న్యూస్‌టుడే: పుదుచ్చేరి వ్యాప్తంగా జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర పరిశీలన కోసం ఇచ్చిన దరఖాస్తుల్ని తీసుకోని, వేరే ప్రాంతాలకు వెళ్లిన, డూప్లికేట్ ఓటర్లు తమ వివరాల్ని ఆన్‌లైన్ ద్వారా నమోదు చేసుకోవాలని పుదుచ్చేరి ప్రధాన ఎన్నికల అధికారి పి.జవహర్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం ప్రకటన జారీ చేశారు. 962 మంది బీఎల్‌వోలు ఓటర్లకు ఇచ్చిన దరఖాస్తుల్ని నూరు శాతం డిజిటలైజేషన్ చేశామన్నారు. పారదర్శకంగా నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ ప్రక్రియలో అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండాలన్న లక్ష్యంతో అవకాశం ఇస్తున్నామన్నారు. తుది జాబితా ఫిబ్రవరిలో ప్రచురిస్తామని వివరించారు.

ప్రకటన

కీ॥శే॥ గంటి కాంతమ్మ
W/o గంటి వెంకటరెడ్డి (లేటు), D.No.8-80, అశోక్‌నగర్, నాగుమిల్లిపెట్టు, కేశనకుర్రుపాలెం, ఐ.పోలవరం మండలం, Dr. B.R.అంబేద్కర్ కోనసీమ జిల్లా. గంటి కుమార్ ఇచ్చిన సంజాయిషీ ప్రకారం ది.05-10-2025న కీ॥శే॥ గంటి కాంతమ్మ ఇంటి వద్దనే మరణించియున్నారు. అప్పట్లో వీరి మరణం నమోదు కాలేదు. ఏమైనా అభ్యంతరాలు ఉన్నయెడల పది రోజులలో తెలియపరచగలరు.
గంటి కుమార్
సెల్: 78938 77824

(c) eenadu

మండపేట

• మండపేట • రామచంద్రపురం

19న రెండోదశ టిడ్కో ఇళ్ల పంపిణీ

మండపేట, న్యూస్‌టుడే: అన్ని రకాల మౌలిక సదుపాయాలతో రెండో ఫేజ్ టిడ్కో ఇళ్లు సిద్ధంగా ఉన్నాయని పురపాలక శాఖ మంత్రి నారాయణ చేతుల మీదుగా ఈనెల 19న పంపిణీ జరుగుతుందని ఏపీ టిడ్కో ఎండీ సునీల్‌కుమార్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావుతో కలిసి పంపిణీకి సిద్ధంగా ఉన్న టిడ్కో ఇళ్లను పరిశీలించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పారిశుద్ధ్యం, డ్రైనేజీలు, విద్యుత్తు, తాగునీరు వంటి మౌలిక సదుపాయాలు పూర్తి చేసినట్లు తెలిపారు. కూటమి నాయకులు, మున్సిపల్ కమిషనర్ టీవీ రంగారావు, డీఈ కె.శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

14న మండల పరిషత్ సమావేశం

పామర్రు: కె.గంగవరం మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఈనెల 14న జరుగుతుందని ఎంపీడీవో ఎన్.శ్రీనివాసరావు వెల్లడించారు. ఎంపీపీ పంపన నాగమణి అధ్యక్షతన కె.గంగవరంలో జరిగే ఈ సమావేశానికి మండల స్థాయి అధికారులంతా వారి వారి శాఖల ప్రగతి వివరాలతో రావాలని కోరారు. సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులందరూ హాజరవ్వాలన్నారు.

హిందూ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలి

రాయవరం: రాయవరంలో శనివారం జరిగే హిందూ సమ్మేళనాన్ని హైందవ సోదరులంతా విజయవంతం చేయాలని నిర్వహణ సమితి అధ్యక్షుడు, ప్రముఖ న్యాయవాది తాడి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక వెంకటేశ్వరస్వామి కల్యాణ మండపంలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ హిందువులందరినీ ఐక్యపరిచే విధంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న సమ్మేళనాల్లో భాగంగా సమావేశాన్ని నిర్వహించనున్నామన్నారు. ధార్మిక జ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు హిందూ సమ్మేళనం ఉపకరిస్తుందన్నారు. కమిటీ సభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, లొల్ల సర్పంచి చల్లారి జానకీ రాంబాబు, సాల గ్రామ చినయ్యబాబు, ఆడపాటి శివ, ముప్పాడి కృష్ణ, సడిపల్లి రామారావు పాల్గొన్నారు.

తెలంగాణ సర్పంచి ఎన్నికల్లో ఆత్రేయపురం వాసి విజయం

ఆత్రేయపురం, న్యూస్‌టుడే: తెలంగాణలో శుక్రవారం జరిగిన సర్పంచి ఎన్నికల్లో ఆత్రేయపురం మండలం ఆత్రేయపురానికి చెందిన మదునూరి సీతారామరాజు విజయం సాధించారు. నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గం రుద్రూరు మండలం అగ్బర్‌నగర్ గ్రామ సర్పంచిగా పోటీ చేసి సమీప ప్రత్యర్థిపై 400 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆత్రేయపురంలో ఆయన బంధువులు అక్కడికి తరలివెళ్లారు.

మేమున్నాం.. మీకు తోడుగా

ఉ: 10 - మ: 1 మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు

మండపేట: 80085 74183 రామచంద్రపురం: 80085 74191
కపిలేశ్వరపురం: 97044 16418 పామర్రు: 80085 74228
ద్రాక్షారామ: 80085 74192 ద్వారపూడి: 91543 96553

చెత్త తొలగించారు

సమస్య: మండపేట మండలం మారేడుబాక గ్రామ సాయినగర్ మూడో వీధిలో రహదారి పక్కన వ్యర్థాలు పోస్తున్నారు. దీంతో దుర్వాసన వస్తోంది. సమస్య పరిష్కరించాలి. - పి.మధు, మారేడుబాక

పరిష్కారం: రహదారి పక్కన వ్యర్థాల సమస్యను ఇన్‌ఛార్జి పంచాయతీ కార్యదర్శి పి.స్వామి రెడ్డికి తెలియజేయగా స్పందించారు. సిబ్బందిని పంపించి వ్యర్థాలు తొలగింపజేశారు.

వీధిలైట్లు వెలిగాయి..

రాయవరం, న్యూస్‌టుడే: రాయవరం మండలం లొల్ల ఎస్సీపేటలో వీధిలైట్లు వెలగడం లేదు. సమస్యను మేమున్నాం మీకు తోడుగా ద్వారా పంచాయతీ కార్యదర్శి ఎ.గోవిందరాజులు దృష్టికి తీసుకెళ్లారు. ఆయన స్పందించి విద్యుత్తు సిబ్బందితో వీధిలైట్లు బాగుచేయించారు.

స్పందనకు వందనం

సాస్కీ నిధులతో రహదారులకు మోక్షం

మండపేట నియోజకవర్గంలో 10 మార్గాల అభివృద్ధి

మండపేట, న్యూస్‌టుడే: మండపేట నియోజకవర్గంలో దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోని పంచాయతీరాజ్ శాఖ రహదారులకు మోక్షం కలగనుంది. గ్రామీణ ప్రాంతాలను అనుసంధానం చేసేందుకు నాబార్డు ద్వారా సాస్కీ(స్పెషల్ అసిస్టెంట్ టూ స్టేట్ ఫర్ కేపిటల్ ఇన్వెస్ట్‌మెంట్) నిధులు మంజూరు చేశారు. నియోజకవర్గంలో 10 రహదారులు అభివృద్ధికి రూ.22.76 కోట్లు మంజూరు చేశారు. ఈ నిధులతో కపిలేశ్వరపురం మండలంలో 5, రాయవరం మండలంలో 2, మండపేట మండలం పరిధిలో 3 రహదారులు నిర్మించనున్నారు.

అనుసంధానం ఇలా..

కపిలేశ్వరపురం మండలం పరిధిలోగల వాకతిప్ప-నుంచి పామర్రు రహదారిని రూ.75 లక్షలతో అభివృద్ధి చేయనున్నారు. టేకి- కోరుమిల్లి వయా కపిలేశ్వరపురం, మాచరమట్ల, శ్రీరాంపురం వరకు రూ.2.10 కోట్లు కేటాయించారు. బంగారయ్యపేట - నల్లూరును కలిపే కోరంగి కెనాల్‌కు రూ.53లక్షలు, టేకి- అంగర రహదారి నల్లూరు మీదుగా కాలేరు, వెదురుమూడి రోడ్డుకు కలుస్తుంది దీనికి రూ.2.20కోట్లు కేటాయించారు. వాకతిప్ప- యండగండికి రూ.2.50 కోట్లు, మండపేట మండల పరిధిలో ఏడిద సీతానగరం- మెర్నిపాడుకి రూ.1.70 కోట్లు, మండపేట బైపాస్ రోడ్డు నుంచి సంగం కాలనీ మీదుగా ఏడిద సావరం కలిపే దారికి రూ.2.28 కోట్లు, మెర్నిపాడు- కేశవరం రహదారికి రూ.2.76 కోట్లు మంజూరు చేశారు. రాయవరం మండలం పరిధిలో మాచవరం నుంచి అచ్యుతాపురం పుంత రోడ్డు, యానాం- ద్వారపూడి రహదారిని కలిసే నారావారిపాలెం వయా తలుపులమ్మ గుడి రహదారికి మిగిలిన నిధులతో నిర్మాణం చేయనున్నారు.

అభివృద్ధి కానున్న మాచరమట్ల, శ్రీరాంపురం రహదారి

మిగిలినవాటికి రెండోవిడతలో..

నియోజకవర్గం పరిధిలో ముఖ్యమైన అనుసంధానం చేసే రహదారుల నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. మిగిలిన రహదారుల అభివృద్ధికి రెండవ విడతలో వచ్చే సంవత్సరం విడుదల చేయనున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టంచేశారు.

- నాగేశ్వరరావు, జేఈఈ, పంచాయతీరాజ్ శాఖ, మండపేట

పరీక్షా పే యాప్ ద్వారా ప్రధానితో మాట్లాడే అవకాశం

కరపత్రాన్ని ఆవిష్కరిస్తున్న డీవైఈవో రామలక్ష్మణమూర్తి, తదితరులు

రామచంద్రపురం, న్యూస్‌టుడే: ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్థులు ఆన్‌లైన్‌లో పరీక్షా పే చర్చ యాప్‌లో నమోదు చేసుకుని ప్రధాని నరేంద్ర మోదీతో నేరుగా మాట్లాడే అవకాశం పొందవచ్చని రామచంద్రపురం డీవైఈవో పి.రామలక్ష్మణమూర్తి తెలిపారు. శుక్రవారం ఆయన మోడరన్ విద్యాసంస్థల ప్రాంగణంలో జిల్లా కోఆర్డినేటర్ కె.శ్రీకృష్ణసాయి, జి.వి.రావుతో కలిసి సంబంధిత కరపత్రాన్ని ఆవిష్కరించారు. కేంద్ర మానవ వనరుల శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. విజేతలకు ప్రధానమంత్రిని కలుసుకునే అవకాశం, ప్రత్యేక కిట్, ప్రశంసాపత్రం అందజేస్తారన్నారు.

కూటమి ప్రభుత్వంతోనే మండపేట అభివృద్ధి

మండపేట గ్రామీణం: కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి పరుగులు పెడుతోందని మండపేట ఎంపీపీ వుండమట్ల వాసు అన్నారు. కేశవరంలో శుక్రవారం ఆయన మాట్లాడారు. మండలంలో సీసీ రహదారుల, అనుసంధాన రహదారులు అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, ఇందుకు పంచాయతీరాజ్ శాఖ నిధులు రూ.2.76 కోట్లు మంజూరయ్యాయన్నారు. ● కేశవరం గ్రామంలో 14న ఉచిత కంటి వైద్యశిబిరం నిర్వహిస్తున్నట్టు ఎంపీపీ వుండమట్ల వాసు తెలిపారు. జడ్పీ ఉన్నత పాఠశాల వద్ద కపిలేశ్వరపురం ఎల్వీ. ప్రసాద్ కంటి ఆసుపత్రి వారి ఆధ్వర్యంలో పరీక్షలు చేసి అవసరమైన వారికి వైద్యుల సలహా మేరకు ఉచితంగా ఆపరేషన్‌లు నిర్వహిస్తారన్నారు.

ద్రాక్షారామ అంబేడ్కర్ కూడలిలో నిరసన చేస్తున్న నాయకులు

రామచంద్రపురాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని నిరసన

ద్రాక్షారామ: రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో విలీనం చేయాలని కోరుతూ ద్రాక్షారామ యానాం సెంటర్‌లో పట్టణ ఆటోయూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ మాగాపు అమ్మిరాజు మాట్లాడుతూ కె.గంగవరం, రామచంద్రపురం మండలాల్లో 52 గ్రామాలతో పాటుగా మున్సిపాలిటీ తీర్మాణం చేసి ప్రభుత్వానికి సమర్పించినా పట్టించుకోకుండా ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని అపహాస్యం చేశారని దుయ్యబట్టారు. ఇప్పటికైనా పాలకులకు కనువిప్పు కలిగించాలని అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. వెంటపల్లి భీమశంకరం, రాజారెడ్డి, తెదేపా నాయకుడు ఆకుల కొండబాబు, అందె బుజ్జి, ఆదినారాయణ, జానీ, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

గ్యాస్ కనెక్షన్లను సద్వినియోగం చేసుకోవాలి

పామర్రు, న్యూస్‌టుడే: ఉజ్వల్ పథకం మహిళలకు వరం వంటిదని వాసంశెట్టి సత్యం అన్నారు. కె.గంగవరం మండలం సత్యవాడలో వంద మంది మహిళలకు గ్యాస్ కనెక్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా శుక్రవారం జరిగిన సభకు గ్రామ ఉపసర్పంచి సలాది వెంకన్న(శ్రీను) అధ్యక్షత వహించారు. అనకాపల్లి పార్లమెంటరీ పార్టీ ఇన్‌ఛార్జి కర్రి చిట్టిబాబు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నాయన్నారు. సలాది రమేష్, అవసరాల వెంకటరమణమూర్తి పాల్గొన్నారు.

సత్యవాడలో మహిళకు గ్యాస్ కనెక్షన్ అందిస్తున్న వాసంశెట్టి సత్యం

ఉద్యోగాలు పొందిన విద్యార్థులు

ప్రాంగణ ఎంపికల్లో ఏడుగురికి ఉద్యోగాలు

రామచంద్రపురం, న్యూస్‌టుడే: రావులపాలెం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 11న నిర్వహించిన ఉద్యోగమేళాలో రామచంద్రపురం ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన 7గురు విద్యార్థులు ఉద్యోగాలు పొందారు. ప్రిన్సిపల్ డాక్టర్ రామకృష్ణ వివరాల ప్రకారం కళాశాలలో బీకాం మూడోసంవత్సరం చదువుతున్న ఎస్.సుల్తానా, ఎస్.జహరా, ఎన్.విజయ్, జి.ప్రవీణ్, లక్ష్మీనారాయణ, యశ్వంత్ కుమార్, బి.హేమంత్‌లు వివిధ సంస్థల్లో ఉద్యోగాలు పొందారన్నారు. విద్యార్థులకు నియామక పత్రాలు శుక్రవారం కళాశాల ద్వారా అందించామన్నారు.

ఉద్యోగ మేళాకు 65 మంది ఎంపిక

మండపేట: ఉద్యోగ మేళాను నిరుద్యోగ యువతీ, యువకులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు తెలిపారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీకళాశాలలో శుక్రవారం నిర్వహించిన మేళాలో 150 మంది అభ్యర్థులు పాల్గొనగా 65 మందికి ఉద్యోగాలు వచ్చినట్లు ప్రిన్సిపల్ టికెవి శ్రీనివాసరావు చెప్పారు. కార్యక్రమంలో సర్పంచి గోవిందరాజు, వైస్ ప్రిన్సిపల్ ఆనంద్, అధ్యాపకులు శంకరనారాయణ, డాక్టర్ కెఎస్ఆర్ కిరణ్‌కుమార్, రామకృష్ణ, అభినయ్ ప్రథమ్ ప్రతినిధులు జగదీప్ విరేఖ, స్వాతి తదితరులు పాల్గొన్నారు.

ఎరువుల కొరత లేకుండా ఏర్పాట్లు

రాయవరం, న్యూస్‌టుడే: మండలంలో దాళ్వా పంటకు 16 వేల ఎకరాల సాగుభూమికి అవసరమైన ఎరువులను కొరత లేకుండా అందించేందుకు ఏర్పాట్లు చేసినట్లు రాయవరం మండల వ్యవసాయాధికారి కేవీఎన్ రమేష్‌కుమార్ తెలిపారు. దాళ్వా పంటకు 2,100 మెట్రిక్ టన్నుల యూరియా వినియోగం ఉంటుందన్నారు. 133 మెట్రిక్ టన్నుల యూరియా రైతు సేవా కేంద్రాల్లో, 166 మెట్రిక్ టన్నుల యూరియా సహకార సంఘాల్లో, 80 మెట్రిక్ టన్నుల యూరియా ప్రైవేటు డీలర్ల ద్వారా రైతాంగానికి అందుబాటులో ఉంచామన్నారు. మరో 120 టన్నుల యూరియా నిల్వలు రానున్నాయన్నారు. ఇప్పటి వరకు మండలంలో 10 శాతం లోపు నారుమడి, వెదసాగు ప్రారంభమయ్యాయన్నారు. ఎరువుల కొరత లేకుండా రైతులకు అందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. ఎరువుల సమస్యపై రైతుసేవా కేంద్రాలను లేదా మండల వ్యవసాయాధికారి కార్యాలయాన్ని సంప్రదించవచ్చని ఏవో రైతులకు సూచించారు.

వ్యర్థాలతో ఇబ్బందులు

మండపేట మండలం ద్వారపూడి లారీ యూనియన్ కార్యాలయం ఎదురుగా ఉన్న కాలువ గట్టుపైన ఉన్న చెట్లు ఇటీవల వీచిన గాలివానలకు విరిగిపోయి కాలువ నీటిపై తేలియాడుతున్నాయి. దీంతో నీటిప్రవాహానికి ఆటంకంగా నిలుస్తున్నాయి. నీటిలో కొట్టుకువచ్చే జంతువుల కళేబరాలు ఆగిపోవడంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వెంటనే జలవనరుల శాఖ అధికారులు స్పందించి కాలువలో వ్యర్థాలను, చెట్టు కొమ్మలను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు. దీనిపై ఇరిగేషన్ ఏఈ షబ్బంను వివరణ కోరగా చెట్టు కొమ్మలను తొలగిస్తామన్నారు.

- న్యూస్‌టుడే, మండపేట గ్రామీణం

ట్రాఫిక్ పోలీసు లేక ఇక్కట్లు

రామచంద్రపురం పట్టణం రాజగోపాల్ సెంటర్ నిత్యం రద్దీగా ఉంటుంది. అటువంటి కీలకమైన కూడలిలో తరచూ ట్రాఫిక్ పోలీసు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రతీరోజు సాయంత్రం 4 గంటల తర్వాత ట్రాఫిక్ పోలీసులను రాజగోపాల్ సెంటర్లో ఏర్పాటు చేయాలని పట్టణ ప్రజలు, ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించాలని వేడుకుంటున్నారు. దీనిపై ఎస్.ఐ నాగేశ్వరరావును వివరణ కోరగా తప్పనిసరిగా కానిస్టేబుల్‌ను ఏర్పాటు చేస్తామన్నారు.

- న్యూస్‌టుడే, రామచంద్రపురం

సంపద కేంద్రం.. నిరుపయోగం

చెత్త నుంచి సంపద తయారీ కేంద్రం పేరుతో గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొట్టాలు వేర్వేరు ప్రయోజనాలకు ప్రజలు వాడుకుంటున్నారు. జగన్నాయకులపాలెం గ్రామంలో సంపద తయారీకేంద్రాన్ని నిర్మించి పదేళ్లు దాటుతోంది. అప్పటి నుంచి ఖాళీగా ఉండటంతో జగనన్న కాలనీ వాసులు తమ వాహనాలకు ఆవాసంగా ఉపయోగించుకుంటున్నారు. రూ.లక్షలు పోసి నిర్మించిన కేంద్రం ఇలా నిరుపయోగంగా తయారైందని స్థానికులు చర్చించుకుంటున్నారు.

- న్యూస్‌టుడే, ద్రాక్షారామ

మాచర ఉన్నత పాఠశాలకు క్రీడా పరికరాలు అందజేత

అంగర, న్యూస్‌టుడే: కపిలేశ్వరపురం మండలం మాచర పీఎంశ్రీ ఉన్నత పాఠశాలకు దాతలు క్రీడా పరికరాలు అందజేశారు. గ్రామానికి చెందిన అడపా సత్తిబాబు, వీఆర్వో ప్రసాద్ ప్రోత్సాహంతో వాలీబాల్ క్రీడాసామగ్రిని క్రీడాకారుల కోసం సమకూర్చారు. వీరిని ప్రధానోపాధ్యాయుడు, ఎంఈవో విజయ్‌కుమార్ అభినందించారు. ● వల్లూరు మండల పరిషత్తు ఆదర్శ పాఠశాలలో నవోదయ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ప్రధానోపాధ్యాయుడు చిట్టూరి వెంకట శ్రీధర్ ఆర్థిక సౌజన్యంతో పరీక్ష అట్టలు అందజేశారు.

వల్లూరులో విద్యార్థులకు అట్టలు అందజేస్తున్న హెచ్ఎం

ఉత్సవాలకు పటిష్ఠ బందోబస్తు: డీఆర్వో

అమలాపురం కలెక్టరేట్, న్యూస్‌టుడే: క్రిస్మస్ వేడుకల్లో ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు, రెవెన్యూ అధికారులు సమన్వయంతో పనిచేయాలని డీఆర్వో కె.మాధవి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో పోలీసు, ఇతర శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఉత్సవాన్ని ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకునేలా ప్రజలు సహకరించాలని సూచించారు. ఈ నెల 30న ముక్కోటి ఏకాదశి, జనవరి 25 నుంచి అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి కల్యాణ ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు. వీటికి పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవోలు, డీఎస్పీలు పాల్గొన్నారు.

సంతకాల సేకరణలో పిల్లి సూర్యప్రకాష్, ఛైర్‌పర్సన్ శ్రీదేవి, వైకాపా నాయకులు

ప్రభుత్వ కార్యాలయాలు యథావిధిగా కొనసాగించాలి

రామచంద్రపురం: రామచంద్రపురం ఆర్డీవో, డీఎస్పీ, నీటిపారుదల శాఖల కార్యాలయాలు ఇతర ప్రదేశాలకు తరలించే అవకాశాల నేపథ్యంలో వాటిని రామచంద్రపురంలోనే యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ పురపాలక సంఘం ఎదుట వైకాపా ఆధ్వర్యంలో శుక్రవారం నాయకులు నిరసన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్‌ఛార్జి పిల్లి సూర్యప్రకాష్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఉండవల్లి గోపాలరావు, మున్సిపల్ ఛైర్‌పర్సన్ గాధంశెట్టి శ్రీదేవి, సీపీఐఎంఎల్ జిల్లా సహాయ కార్యదర్శి చీకట్ల వెంకటేశ్వరరావు, వెంటపల్లి భీమశంకరం, సలాది సతీష్‌నాయుడు, జాన్ విక్టర్ నందా, తదితర నాయకులు పాల్గొన్నారు.

మండపేట: వైద్య కళాశాలల ప్రయివేటీకరణను అడ్డుకుంటామని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు హెచ్చరించారు. కోటి సంతకాల సేకరణలో భాగంగా శుక్రవారం నియోజకవర్గంలో గత కొంతకాలంగా ఇంటింటికి తిరిగి సేకరించిన సంతకాలను అమలాపురం ప్రత్యేక వాహనంలో తరలించారు. పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ ఛైర్‌పర్సన్ పతివాడ నూక దుర్గారాణి, వైకాపా నాయకులు పెద్ద ఎత్తున ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు. కర్రి పాపారాయుడు, ఇతర నాయకులు పాల్గొన్నారు.

మండపేట: కోటి సంతకాల పేరుతో జగన్ డ్రామాలాడుతున్నారని రాష్ట్ర అంచనాల కమిటీ ఛైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు విమర్శించారు. శుక్రవారం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయివేటు, ప్రభుత్వ భాగస్వామ్యంతో వైద్య కళాశాలలు నిర్మించి పేద విద్యార్థులకు వైద్య విద్యలో అవకాశాలు పెంచేందుకు చర్యలు చేపట్టారన్నారు.

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం

రామచంద్రపురం, న్యూస్‌టుడే: రామచంద్రపురం ఏరియా ఆసుపత్రిలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మండల న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్ సీనియర్ సివిల్‌జడ్జి కె.వెంకటేశ్వరరావు ఆదేశాల మేరకు న్యాయ అవగాహన సదస్సు శుక్రవారం నిర్వహించారు. మహిళలు తరచూ వచ్చే వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్.ప్రవీణ్, బీఎస్సీ నర్సింగ్ విద్యార్థులు పారా లీగల్ వాలంటీర్లు పాల్గొన్నారు.

రామచంద్రపురంలో అవగాహన కల్పిస్తున్న న్యాయవాదులు

వేగనిరోధకాలతో ప్రమాదాలకు అడ్డుకట్ట

రామచంద్రపురం,: కాకినాడ-రామచంద్రపురం రహదారిలో వైఎస్సార్ నగర్, రైల్వేస్టేషన్‌కు వెళ్లే మలుపులో 2022, 2023, 2024 సంవత్సరాల్లో వరుసగా మూడు ప్రమాదాలు జరిగి నలుగురు గాయాలు పాలయ్యారు. ఆర్టీసీ కాంప్లెక్స్ బస్సులు లోపలికి వెళ్లే ప్రదేశంలో, బయటికి వచ్చే ప్రాంతంలో, గాంధీ ఆసుపత్రి సమీపంలో డివైడర్లను ఢీకొని అనేక ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఇలాంటి ప్రమాదాల నివారణకు రామచంద్రపురం పురపాలక సంఘం ఆధ్వర్యంలో పాలకులు, అధికారులు, మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆదేశాల మేరకు రూ.7.5లక్షల నిధులు కేవలం వేగనిరోధకాలకే కేటాయించారు. దీనితో 10 కీలకమైన ప్రాంతాల్లో వేగనిరోధకాలను వేస్తున్నారు. దీంతో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

రామచంద్రపురం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి వద్ద వేగనిరోధకం

ఏయే ప్రదేశాల్లో అంటే..

రామచంద్రపురం పట్టణ ప్రధాన రహదారి పొడవునా, ఏరియా ఆసుపత్రి, ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద అటూ ఇటూ రోడ్లకు ఇరువైపులా వేగనిరోధకాలు వేయడంతో ప్రమాదాలకు అడ్డుకట్ట వేసి ప్రయాణికులకు మేలుచేసినట్లేనని స్థానికులు పేర్కొంటున్నారు. మున్సిపల్ కమిషనర్ కె.వి.ఆర్.ఆర్.రాజు మాట్లాడుతూ పోలీసులు పురపాలక ఇంజినీరింగ్‌శాఖ తదితరుల సలహా మేరకు అవసరమున్న ప్రాంతాల్లో వేగనిరోధకాలు వేశామని.. త్వరలో అవసరముంటే మరిన్ని వేసే అవకాశం ఉందన్నారు.

ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు

ఐ.పోలవరం: ట్రాక్టర్ కొనుగోలు వ్యవహారంలో తలెత్తిన వివాదంలో ఇద్దరు వ్యక్తులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఐ.పోలవరం మండలం జి.వేమవరానికి చెందిన వినకోటి రాజేష్ తన పాత ట్రాక్టరును విక్రయించి కొత్త ట్రాక్టర్‌ను కొనుగోలు చేసే క్రమంలో రామచంద్రపురంలో మెకానిక్ అర్జునరావు, గొడవర్తి వీర వెంకటసత్యనారాయణలతో మాట్లాడి రూ.1.43 లక్షలకు కొనుగోలు చేశారు. దీనికి తొలుత రూ.45 వేలు చెల్లించి ట్రాక్టర్ తన పేరున బదిలీ అయిన తర్వాత మిగిలిన సొమ్ము చెల్లించి ఇంటికి తెచ్చుకున్నారు. తాను ఇంటివద్ద లేని సమయంలో అర్జునరావు, సత్యనారాయణలు వచ్చి కులం పేరుతో దూషించి దౌర్జన్యంగా ట్రాక్టర్‌ను తీసుకెళ్లిపోయారని రాజేష్ ఫిర్యాదు చేశారు. దీనిపై వారిద్దరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఎంవీవీ రవీంద్రబాబు తెలిపారు.

కుమ్మర శాలివాహనులకు ప్రభుత్వం పెద్దపీట

అంబాజీపేట : కుమ్మరశాలివాహనులకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని జిల్లా సంఘం అధ్యక్ష, కార్యదర్శులు మానేపల్లి వీరబ్రహ్మాం, దాలిపర్తి భీమేశ్వరరావు, సలహాదారుడు దొడ్డిపట్ల శ్రీనివాస్ అన్నారు. కుమ్మరశాలివాహన ఫెడరేషన్ మాజీ ఛైర్మన్ తుగ్గలి నాగేంద్రను కర్నూలు జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌గా నియమించడం అభినందనీయమన్నారు. మాచవరంలో సంఘ భవనం వద్ద శుక్రవారం జరిగిన సమావేశంలో సంఘం గౌరవ సలహాదారుడు వెల్ల త్రిమూర్తులు, జిల్లా అధికార ప్రతినిధి ఆదుర్తి నారాయణమూర్తి పాల్గొన్నారు.

అంతర్వేదిలో సినీ చిత్ర బృందం పూజలు

అంతర్వేది : అంతర్వేది లక్ష్మీనరసింహస్వామిని రాంకీ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై చిత్రీకరిస్తున్న 'రాజీ నో కాంప్రమైజ్' సినిమా బృందం శుక్రవారం దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేసింది. అర్చకులు వేదాశీర్వచనం చేసి స్వామివారి చిత్రపటం అందించారు. కథానాయిక జయశ్రీ పాల్గొన్నారు.

బస్సులు నిలుపుదల చేయాలని వినతి



ద్వారకాతిరుమలరావుకు వినతి అందిస్తున్న కూటమి నాయకులు

మండపేట గ్రామీణం, న్యూస్‌టుడే: మండపేట మండలం ద్వారపూడి బస్ స్టేషన్‌లో ఆర్టీసీ హైర్ బస్సులను నిలుపుదల చేయాలని కోరుతూ విజయవాడ ఆర్టీసీ ప్రధాన కార్యాలయంలో మేనేజింగ్ డైరెక్టర్ సీహెచ్.ద్వారకాతిరుమలరావుకు స్థానిక కూటమి నాయకులు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన వస్త్రదుకాణం, ఆంధ్ర శబరిమలగా ప్రసిద్ధి చెందిన అయ్యప్పస్వామి ఆలయం గ్రామంలో ఉండడంతో ఎంతోమంది ద్వారపూడి వస్తుంటారని, వారందరూ ఆర్టీసీ హైర్ బస్సులను నిలుపుదల చేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. సమస్యను సానుకూలంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్టు కూటమి నాయకులు కంకటాల మురళీకృష్ణ, కొమ్మన సూరిబాబు తెలిపారు.

నిర్మాణాలు పూర్తయ్యేది ఎన్నడో ?

అంగర, న్యూస్‌టుడే: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అందుబాటులో లేని గ్రామాల్లో వైద్య సేవలు అందించే ఆరోగ్య ఉపకేంద్రాల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గత వైకాపా ప్రభుత్వం విలేజ్ హెల్త్ క్లినిక్‌ల పేరుతో అట్టహాసంగా చేపట్టిన నిర్మాణాలు అసంపూర్తిగా నిలిచిపోయాయి. కపిలేశ్వరపురం మండలంలోని అచ్యుతాపురం పీహెచ్‌సీ పరిధి నేలటూరు, అంగర పీహెచ్‌సీ పరిధి తాతపూడి, వాకతిప్ప పీహెచ్‌సీ పరిధి టేకిలో ఒక్కొక్కటి రూ.20.80 లక్షలతో నిర్మాణాలు చేపట్టారు. రోజులు గడిచిపోతున్నా భవన నిర్మాణాలు పూర్తికాకపోవడంతో ఆరోగ్య సిబ్బంది స్థానికంగా ఉన్న ప్రత్యామ్నాయ భవనాల్లో వైద్య సేవలందిస్తున్నారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి, నిర్మాణాల్ని త్వరితగతిన పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు. దీనిపై ఎంపీడీవో భానోజీరావును వివరణ కోరగా త్వరలోనే పనులు తిరిగి చేపట్టడానికి చర్యలు తీసుకుంటామన్నారు.

నేలటూరులో అసంపూర్తిగా ఆరోగ్య క్లినిక్ నిర్మాణం

(c) eenadu

ఈనాడు తూర్పుగోదావరి

పుష్కర శోభకు.. ముహూర్తం ఖరారు..!

సంవత్సరం 2027
తేదీలు : జూన్ 26 నుంచి జులై 7
భక్తుల రాక : సుమారు ఆరు కోట్లు (అంచనా)

రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: పుష్కరాలకు ముహూర్తం ఖరారైంది. ప్రభుత్వం తేదీలు ప్రకటించింది. దీని ప్రకారం పుష్కరాలు జరగనున్నాయి. సుమారు 16 నెలల కాల వ్యవధి ఉంది. గత పుష్కరాలు 2015 జులై 14 నుంచి 25 వరకూ నిర్వహించారు. మూడు కోట్ల మంది యాత్రికులు వచ్చారు. ఈ సారి ఆ సంఖ్య రెట్టింపు కానుంది.

గతంలో ఇలా..

గత పుష్కరాలకు సుమారు రూ.1200 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఆ మేరకు రెండేళ్ల ముందుగానే పనులు చేపట్టారు. ఘాట్లకు ప్రాధాన్యం ఇచ్చారు. ధవళేశ్వరం నుంచి కాతేరు వరకూ 17 ఘాట్లను సిద్ధం చేశారు. ఆ సమయంలో గంటకు 60 వేల మంది స్నానాలు చేసే వీలుగా వీటిని అందుబాటులో ఉంచారు. దేశంలోనే రెండో అతిపెద్ద ఘాట్‌గా కోటిలింగాల రేవును విస్తరించారు. అప్పటి అంచనాలకు అనుగుణంగా రద్దీ నియంత్రణకు దీని ఆవశ్యకతను గుర్తించి రూ 10 కోట్ల వ్యయంతో నిర్మించారు. దీంతోపాటు కొత్తగా సరస్వతి ఘాట్‌ను నిర్మించారు. పుష్కరఘాట్, గౌతమీ ఘాట్, రాపాదాల రేవు, పద్మావతి ఘాట్లను విస్తరించారు.

ప్రస్తుతం ఇలా

ప్రస్తుత పరిస్థితుల్లో సుమారు రూ 5వేల కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. నగరపాలక సంస్థ రూ.2,105 కోట్లతో పుష్కర ఏర్పాట్లకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. కానీ ఇప్పటి వరకూ పుష్కరాల పనులు పట్టాలెక్కలేదు. అధికార యంత్రాంగం ప్రతిపాదనలకే సిద్ధమైంది. మంత్రులతో ప్రత్యేక కమిటీని సర్కారు నియమించింది. మరో ఇద్దరు ప్రత్యేక ఐఏఎస్ అధికారులను నియమించారు. వీరు ఇంత వరకూ క్షేత్ర స్థాయిలో పర్యటన చేసిన దాఖలాలు లేవు.

పనులకు మీనమేషాలు

ప్రభుత్వం పుష్కర ఏర్పాట్లకు సన్నద్ధం కావాలని ఆదేశాలు జారీ చేస్తున్నా.. క్షేత్రస్థాయిలో యంత్రాంగం మీనమేషాలు లెక్కిస్తోంది. తాజాగా మంత్రి నారాయణ సైతం సమీక్ష నిర్వహించారు. పుష్కరాలకు ఆతిథ్య నగరం రాజమహేంద్రవరంపై దృష్టి సారించాలని ఆదేశించారు. రోడ్ల ఆక్రమణలను తొలగించి రద్దీ నియంత్రణకు రోడ్ల విస్తరణ చేపట్టాలని ఆదేశించారు. ఇప్పటి వరకూ ఆ పనులు ప్రారంభించలేదు. ఆక్రమణలు తొలగించకుండా రోడ్ల విస్తరణ సాధ్యం కాని పని. నగరంలో ప్రవేశించే రహదారులను గుర్తించి, విస్తరించాల్సిన ఉంది. పుష్కరాలకొచ్చే యాత్రికులకు ఎటువంటి సదుపాయలు కల్పించాలనే దానిపై పక్కా ప్రణాళిక లేకపోవడం గమనార్హం.

నేడు జాతీయ లోక్‌అదాలత్

కంబాలచెరువు(రాజమహేంద్రవరం): ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శనివారం నాలుగో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఛైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత తెలిపారు. రాజీపడదగ్గ క్రిమినల్, సివిల్, కుటుంబ వివాదాలు, చెక్కు బౌన్స్ కేసులు, రోడ్డు ప్రమాదాలు, బ్యాంకుల కేసులు, ప్రీ లిటిగేషన్ తదితర కేసులు పరిష్కరిస్తామని పేర్కొన్నారు. దీనికి సంబంధించి మొత్తం 46 బెంచ్‌లు ఏర్పాటు చేశామన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు ట్రాఫిక్ చలానా కేసులను కూడా పరిష్కరించుకోవచ్చన్నారు. ఎక్సైజ్‌శాఖ సంబంధించిన డ్యూటీ పెయిడ్, నాన్ డ్యూటీ పెయిడ్ కేసులు కూడా రాజీ ద్వారా ముగించుకోవచ్చని వివరించారు.

కమ్మేస్తోంది.. ముంచేస్తోంది..!

ప్రమాదకరంగా పొగ మంచులో ప్రయాణం..

● గత ఏడాది డిసెంబరు 14న 42 మంది ప్రయాణికులతో విజయనగరం నుంచి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు నల్లజర్ల మండలంలో విభాగినిని ఢీకొట్టింది.

● గత డిసెంబరు 16న 40 మంది ప్రయాణికులతో గుంటూరు నుంచి విశాఖపట్నం వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు ముందు వెళుతున్న మినీ వ్యాన్‌ను ఢీకొట్టింది. ఈ రెండు ఘటనలకు కారణం.. దట్టంగా పొగ మంచు కమ్ముకుని ఉండటమే.

కొవ్వూరు ఏలూరు జిల్లా గుండిగొలను వరకు ఉన్న 16వ నంబరు జాతీయ రహదారిపై నిత్యం వేల సంఖ్యలో వాహనాలు ప్రయాణిస్తుంటాయి. సాయంత్రం 6 నుంచి ఉదయం 8 గంటల వరకు పొగమంచు దట్టంగా కమ్మేస్తోంది.

కీలకంగా దేవరపల్లి..

విశాఖపట్నం, కాకినాడ, రాజమహేంద్రవరం, ఇతర ప్రాంతాల నుంచి విజయవాడ, హైదరాబాద్, ఖమ్మం వెళ్లాలంటే దేవరపల్లి రావాల్సిందే. ఇదే మండలం మీదుగా గుండుగొలను-కొవ్వూరు 16 నంబరు జాతీయ రహదారి, దేవరపల్లి-తల్లాడ 516(డి), దేవరపల్లి-ఖమ్మం 365(బీజీ) గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారులు ఉన్నాయి. నిత్యం రద్దీగా ఉండే దేవరపల్లి డైమండ్ జంక్షన్‌లో సుమారు 400 వాహనాలు నిలుపుదల చేసుకునే విధంగా అతిపెద్ద పార్కింగ్ ప్రదేశం ఉంది.

జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ధ్వంసమైన వాహనాలు (పాత చిత్రం) - న్యూస్‌టుడే, దేవరపల్లి

జాగ్రత్తలు తప్పనిసరి

పరిశీలన

● ఫాగ్ లైట్లు తప్పనిసరిగా వినియోగించాలి. ● మలుపుల వద్ద వేగాన్ని నియంత్రించి నాలుగు సిగ్నల్స్ లైట్లు వేయాలి. ● మలుపులవద్ద ఆకస్మాత్తుగా బ్రేకులు వేయడం, వాహనం ఆపడం, ఫోన్ మాట్లాడటం చేయకూడదు. ● రహదారి నిబంధనలు విధిగా పాటించాలి. ● ముందుండే వాహనానికి కనీసం 20 మీటర్ల దూరం ఉండేలా చూసుకోవాలి.

ఆ సమయంలో వద్దు

రాత్రి 12 నుంచి ఉదయం 5 గంటల వరకు ప్రయాణం చేయకూడదు. ప్రయాణంలో ఏదైనా సమస్య ఎదురైతే 1033, 100, 112 నంబర్లకు సమాచారం ఇస్తే హైవే సిబ్బంది, పోలీసులు వచ్చి సేవలు అందిస్తారు. - దేవకుమార్, డీఎస్పీ, కొవ్వూరు

ఈ ప్రాంతాల్లో అప్రమత్తత అవసరం

- నల్లజర్ల మండలం పుల్లలపాడు వద్ద ఎక్కువగా రైతులు రాకపోకలు సాగిస్తుంటారు. ఈ ప్రాంతంలో విభాగిని లేకపోవడంతో తెల్లవారుజామున తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.
- అనంతపల్లి సమీపంలో ఎక్కువగా చిరు దుకాణాలు, హోటళ్లు ఉన్నాయి. వీటి వద్ద వాహనాలు నిలుపుదల చేస్తుండటంతో వెనుక నుంచి వచ్చే చోదకులు ప్రమాదానికి గురవుతున్నారు.
- దేవరపల్లి మండలం యర్నగూడెంలోని కల్యాణ మండపం వద్ద దుకాణాలు అధికంగా ఉన్నాయి. సుమారు రెండేళ్ల కిందట ఈ ప్రాంతం వద్ద ఆగి ఉన్న లారీని ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ముగ్గురు దుర్మరణం చెందారు.
- కృష్ణంపాలెం, డైమండ్ జంక్షన్ ప్రాంతాల్లో మంచు ప్రభావం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.
- దుద్దుకూరు, గౌరీపట్నం, కాపవరం పంగిడి సమీపంలో అధికంగా దుకాణాలు ఉండటం.. వాహనాలు నిలుపుదల చేసి, ఎటువంటి జాగ్రత్తలు పాటించకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి.

టెట్‌కు 1754 మంది హాజరు

శ్యామలాసెంటర్: టెట్ పరీక్ష మూడో రోజు ప్రశాంతంగా జరిగింది. రాజమహేంద్రవరంలోని లూథర్‌గిరి ఐయాన్ డిజిటల్ కేంద్రంలో శుక్రవారం ఉదయం జరిగిన పరీక్షకు 955కు 866, మధ్యాహ్నం పరీక్షకు 955కు 888 మంది చొప్పున 1754 మంది హాజరయ్యారని డీఎస్‌ఈవో కె.వాసుదేవరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

పాట్ దరఖాస్తులకు ఆఖరు తేది 21

శ్యామలాసెంటర్: జిల్లాలో ప్రొఫెషనల్ అడ్వాన్స్‌మెంట్ టెస్ట్ (పాట్)కు దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 21 ఆఖరు తేది అని డీఎస్‌ఈవో వాసుదేవరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అర్హులైన ఉపాధ్యాయులు www.bse.ap.gov.in వెబ్‌సైట్‌లో రూ.260 చెల్లించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

పరీక్షలు వాయిదా

శ్యామలాసెంటర్: జిల్లాలో డిప్లమో ఇన్ ఎలిమెంట్రీ ఎడ్యుకేషన్ (డీఈఈడీ) మూడో సంవత్సరం పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ నెల 15 నుంచి 20 వరకు పరీక్షలు జరగాల్సి ఉండగా అదే సమయంలో 'టెట్' ఉండటంతో తాత్కాలికంగా వాయిదావేసినట్లు డీఎస్‌ఈవో కె.వాసుదేవరావు ఒక ప్రకటనలో తెలిపారు. సవరించిన తేదీలను త్వరలోనే తెలియజేస్తామన్నారు.

స్క్రబ్‌టైఫస్ బాధితులకు వైద్య సేవలు

రాజమహేంద్రవరం వైద్యం: రాజమహేంద్రవరం జీజీహెచ్‌లో స్క్రబ్‌టైఫస్ బాధితులకు మెరుగైన వైద్యసేవలందుతున్నాయి. ఇప్పటి వరకు ఇక్కడకొచ్చిన నలుగురికి చికిత్సనందించగా.. ముగ్గురు కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం గోపాలపురం మండలానికి చెందిన ఓ బాలుడు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు.

అన్నవరంలో 15 నుంచి ధనుర్మాసోత్సవాలు

అన్నవరం: అన్నవరంలో ధనుర్మాసోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 16 నుంచి జనవరి 16 వరకు పలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

● 15న మెట్లోత్సవం : ఉదయం 7 గంటలకు ఉత్సవ మూర్తులను పల్లకీలో ఆశీనులను చేసి గ్రామ సేవ నిర్వహిస్తారు. 9 గంటలకు మెట్లోత్సవం ప్రారంభమవుతుంది. కొండ దిగువన తొలిపావంచాల వద్ద నుంచి మెట్టు మెట్టుకు పసుపు, కుంకుమ రాసి హారతి వెలిగిస్తూ భక్తులు కొండపైకి చేరుకుంటారు.

● 30న ముక్కోటి ఏకాదశి : 30న ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారం ద్వారా సత్యదేవుని దర్శించుకోవచ్చు. ఉదయం 11 గంటలకు వెండి రథంపై ప్రాకారసేవ, రాత్రికి కొండ దిగువన గరుడ వాహన సేవ, గ్రామోత్సవం నిర్వహిస్తారు. జనవరి 14న ఆలయ ప్రాంగణంలో భోగి ఘనంగా నిర్వహిస్తారు. 16న ప్రభోత్సవం ఉంటుంది.

వృత్తాకార ఆలయం.. వశిష్ఠుడి దర్శనం

ఆధ్యాత్మికంగా, సాగర సంగమ ప్రాంతంగా అభివృద్ధి చెందుతున్న అంతర్వేదిలో వృత్తాకారంలో ఉన్న వశిష్ఠుడి ఆలయం భక్తులను ఆకట్టుకుంటోంది. ఈ ఆలయాన్ని ప్రసాద్ గురూజీ 1989లో నిర్మించారు. రెండు అంతస్తులుగా నిర్మించిన ఈ ఆలయంలో కింద భాగంలో ఆది కూర్మ సమేత మహామేరు ప్రతిష్ఠ (శ్రీచక్రం), పైభాగంలో సప్తరుషులను ప్రతిష్ఠించారు. వృత్తాకార ప్రాకార మండపంలో 160 అక్షర, నక్షత్ర దేవతలను, రాహుకేతువులను ఏర్పాటు చేశారు. ప్రతిరోజు శ్రీచక్రానికి, సప్తరుషులు, దేవతలకు అర్చనలు, అభిషేకాలు, కుంకుమ పూజలు జరిపిస్తారు. ప్రతి పౌర్ణమికి ప్రత్యేక పూజలు, ఏడాదికి ఒకసారి వశిష్ఠ, అరుంధతుల కల్యాణం నిర్వహిస్తారు. - న్యూస్‌టుడే, అంతర్వేది

ఆస్తుల పంపకాల్లో వెసులుబాటు

వారసత్వ భూముల రిజిస్ట్రేషన్లకు తగ్గిన ఛార్జీల భారం

న్యూస్‌టుడే, వి.ఎల్.పురం

వారసత్వ వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీల భారం తగ్గించి ఆస్తుల పంపకాల విషయంలో వారసులకు కూటమి ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. కుటుంబ సభ్యుల మధ్య ఆస్తి భాగాల పంపిణీ ఒప్పందాల రిజిస్ట్రేషన్ రుసుము విషయంలో మార్పులు చేస్తూ మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఆయా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో వారసత్వ వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు క్రమేణా పుంజుకోనున్నాయని స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు చెబుతున్నారు.

వ్యవసాయ భూములకే..

వారసత్వ భూముల రిజిస్ట్రేషన్‌కు ఆస్తి విలువపై ఒక శాతం స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులు ఉండేవి. ప్రస్తుతం వారసత్వంగా సంక్రమించిన ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువ రూ.10 లక్షలలోపు ఉంటే స్టాంప్ డ్యూటీ రూ.100, ఆస్తి విలువ రూ.10 లక్షలపై ఉంటే రూ.వెయ్యి చెల్లిస్తే సరిపోతుంది. ఇది వ్యవసాయ భూమికి మాత్రమే వర్తిస్తుంది. పట్టాదారు పాసు పుస్తకాలతోపాటు పూర్తి హక్కులు కూడా వారసులకు వస్తాయి.

జిల్లాలో మొదలైన ప్రక్రియ

జిల్లాలో 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాయాలు ఉన్నాయి. వ్యవసాయ భూములకు ఆస్తి పత్రాలు నమోదు చేసేటప్పుడు అనుసరించాల్సిన విధానాలు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ విడుదల చేసింది. వీటిని ఆయా సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలకు పంపించినట్లు జిల్లా రిజిస్ట్రార్(డీఆర్) ఆర్.సత్యనారాయణ తెలిపారు.

బంధానికి భరోసా..!

మనస్పర్థలు తొలగిస్తున్న సఖి వన్‌స్టాప్ కేంద్రం

● రాజమహేంద్రవరం గ్రామీణానికి చెందిన మహిళ ఏడేళ్ల కిందట వివాహం చేసుకున్నారు. ఇద్దరూ ఆడపిల్లలే పుట్టారని భర్త, అత్త అదనపు కట్నం తేవాలని నిత్యం వేధిస్తున్నారు. కొందరి సాయంతో సఖి వన్‌స్టాప్ కేంద్రాన్ని రెండు నెలల కిందట సంప్రదించారు. వారిని పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. దీంతో వారందరూ కలిసిమెలిసి ఉంటున్నారు.

● కొవ్వూరు మండలానికి చెందిన యువతికి నాలుగేళ్ల కిందట పెళ్లయింది. ఇద్దరు పిల్లలు. భర్తతో నిత్యం గొడవలు జరగడంతో పోలీసులను ఆశ్రయించారు. వారు భార్యాభర్తలను వన్‌స్టాప్ కేంద్రానికి పంపడంతో సిబ్బంది కౌన్సెలింగ్ ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ భార్యతో ఉండలేనన్న వ్యక్తి ప్రస్తుతం ఆనందంగా జీవితాన్ని గడుపుతున్నారు.

న్యూస్‌టుడే, కంబాలచెరువు (రాజమహేంద్రవరం)

ఇటీవల చిన్న చిన్న కారణాలతోనే దంపతుల మధ్య మనస్పర్థలొస్తున్నాయి. కొన్నాళ్లకు అవి పెరిగి వివాహ బంధాన్ని విచ్ఛిన్నం చేసుకుంటున్నారు. గతంలో అంతా పెద్దలతో కలిసే ఉంటుండటం వల్ల సమస్యలొస్తే వారే సర్ది చెప్పేవారు. ప్రస్తుతం ఉద్యోగాలు, ఇతరాత్ర కారణాలతో వేరే ప్రదేశాల్లో జీవిస్తుండటంతో అపార్థాలు వచ్చినా చెప్పేవారు లేక బంధాలు వదులుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఇలాంటి వారికి కౌన్సెలింగ్ ఇచ్చి మనస్పర్థలు తొలగించడానికి సఖి వన్‌స్టాప్ కేంద్రాలు పని చేస్తున్నాయి.

కేంద్రంలో కౌన్సెలింగ్ ఇస్తున్న సిబ్బంది

నిత్యం అందుబాటులో..

రాజమహేంద్రవరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని మాతాశిశు విభాగంలో సఖి వన్‌స్టాప్ కేంద్రం 24 గంటలూ పని చేస్తోంది. ఇక్కడ నిర్వహణ అధికారిణి(అడ్మిన్)తోపాటు సోషల్ కౌన్సెలర్, ఇద్దరు వర్కర్లు, పోలీసులు, పారామెడికల్, న్యాయ ఇతర 14 మంది సహాయక సిబ్బంది ఉంటారు.

మార్చి నుంచి డిసెంబరు 12 వరకు వివరాలు

- మొత్తం ఫిర్యాదులు: 405
- పోలీసు సాయం 21
- కౌన్సెలింగ్ ఇచ్చినవి 319
- ఆశ్రయం కల్పించినవి 68
- వైద్య సహాయం 53
- న్యాయ సహాయం 30

అవగాహన కార్యక్రమాలతో..

ఇక్కడ సిబ్బంది నిత్యం వన్‌స్టాప్ కేంద్రం అందించే సేవలపై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. వసతి గృహాలు, పాఠశాలలు ఇతర సామాజిక ప్రాంతాలకు వెళ్లి పోక్సో, సైబర్ క్రైం, ఈవ్‌టీజింగ్ వంటి నేరాలపై అప్రమత్తం చేస్తున్నారు. సమస్యలుంటే టోల్‌ఫ్రీ నంబరు 181కు డయల్ చేయాలని సూచిస్తున్నారు. 'వన్‌స్టాప్ కేంద్రంలో 24 గంటలూ అందుబాటులోనే ఉంటాం. ఆర్థిక, కుటుంబ, సామాజిక వ్యవహారాలపై అవగాహన కల్పిస్తున్నాం.' అని వన్‌స్టాప్ కేంద్రం అడ్మిన్ సౌజన్య తెలిపారు.

అడుగు పెట్టగానే ఆహ్లాదం పంచుతూ..

అమృత్ పథకం నిధులతో నిడదవోలు రైల్వే స్టేషన్‌లో పలు అభివృద్ధి పనులు చేపడుతున్నారు. ఇందులో భాగంగా స్వాగత ద్వారం దాటి స్టేషన్‌లోకి అడుగుపెట్టే ప్రయాణికులకు ఆహ్లాదం కలిగించేలా ఐ లవ్ నిడదవోలు పేరిట ఏడు రంగులతో ఏర్పాటు చేసిన అక్షర మాల ఆకట్టుకుంటుంది. రాత్రి వేళలో ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. - న్యూస్‌టుడే, నిడదవోలు

ఇక..మెయిన్‌రోడ్డులో నో పార్కింగ్

రానున్న పండుగల నేపథ్యంలో రాజమహేంద్రవరం నగరంలోని మెయిన్‌రోడ్డులో నో పార్కింగ్ అమలు చేస్తున్నామని రాజమహేంద్రవరం ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ ఎండీ అబ్దుల్‌నబీ తెలిపారు. రద్దీ దృష్ట్యా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మెయిన్‌రోడ్డు మధ్యలో వాహనాల నిలుపుదల రద్దు చేశామన్నారు. శుక్రవారం ఈ ప్రాంతంలో నో పార్కింగ్ బోర్డులు ఏర్పాటు చేశారు. మెయిన్‌రోడ్డులోకి ఆటోలు, కార్లకు అనుమతి లేదని స్పష్టం చేశారు. - న్యూస్‌టుడే, కంబాలచెరువు

ఆవేదన.. ఆక్రందన

ఈనాడు, రాజమహేంద్రవరం, న్యూస్‌టుడే, చింతూరు, మారేడుమిల్లి, గోకవరం, రాజమహేంద్రవరం వైద్యం

"తీర్థయాత్రలు... పర్యాటక ప్రాంతాలు చుడుతూ వారం రోజులుగా సరదాగా వారి ప్రయాణం సాగుతోంది. ఇంకొక్క రోజు గడిస్తే భద్రాద్రి రామయ్యను దర్శించుకుని సొంత ఊళ్లకు తిరిగెళ్లిపోతామనే ఆనందంలో ఉన్నారు. అలసిసొలసి బస్సులో నిద్రపోతున్న వేళ ఒక్కసారిగా కుదుపు. ఏమయిందో తెలిసేలోగా విషాదం కమ్మేసింది. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి నుంచి చింతూరు వెళ్లే ఘాట్ రోడ్డులో శుక్రవారం వేకువజామున జరిగిన బస్సు ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. 37 మందితో కలిసి ప్రయాణం చేస్తున్న బస్సులో తోటి ప్రయాణికులే బంధువుల్లా నిలిచి సహాయం అందించారు. బాధితులు, బంధువుల ఆర్తనాదాలు, ఆవేదనతో చింతూరు సామాజిక ఆసుపత్రిలో విషాద వాతావరణం నెలకొంది."

చింతూరు సమీపంలో ప్రమాదానికి గురైన బస్సు

చింతూరు ఘాటీలో బస్సు బోల్తా

ఆపద్బాంధవులుగా నిలిచిన గోకవరం ఆర్టీసీ సిబ్బంది

ప్రమాద సమయంలో సహాయం కోరిన వెంటనే వారికి అండగా నిలిచారు అటుగా వెళుతున్న ఆర్టీసీ బస్సు సిబ్బంది. వేకువజామున 5.30 గంటల సమయంలో కూనవరం నుంచి వస్తున్న గోకవరం డిపోనకు చెందిన బస్సుకు అడ్డుగా ఒక వృద్ధురాలు వచ్చింది. వెంటనే స్పందించిన డ్రైవర్లు పీవీవీ సత్యనారాయణ, కేవీ బాలుదొరలు బస్సును ఆపారు. అప్పటికే చీకటిగా ఉండడంతో బస్సు లైట్లు వేశారు. వీరితో పాటు బస్సులోని ఒక కానిస్టేబుల్, కొందరు ప్రయాణికులు ప్రమాదానికి గురైన బస్సు అద్దాలు పగలగొట్టి అందులో చిక్కుకొని ఉన్న క్షతగాత్రులను బయటకు తీశారు. బస్సును రోడ్డుకు అడ్డుగా పెట్టడంతో అటుగా వెళుతున్న మరికొన్ని వాహనాల వారు స్పందించి బయటకు దిగి సహాయ పనులు చేశారు.

ఏదో చెప్పబోయాడు.. అంతలోనే ఘోరం: పాడేరులో గురువారం సాయంత్రం బయలుదేరాం. జగ్గంపేట వద్ద వేకువజామున 2 గంటలకు మరో డ్రైవర్ మధుకు బాధ్యతలు అప్పగించా. ప్రమాదానికి 15 నిమిషాల ముందే అందరూ కాలకృత్యాలు తీర్చుకున్నారు. డ్రైవర్ ఏదో తనకు చెప్పేందుకు ప్రయత్నించారు. ఇంతలోనే చింతూరు సమీపంలో ప్రమాదం జరిగింది. దాంతో అతడు ఏం చెప్పాడో అర్థం కాలేదు. – ప్రసాద్, బస్సు డ్రైవర్

క్షతగాత్రుల తరలింపు

గాయపడిన వారందర్నీ స్వస్థలాలకు తరలించేందుకు చర్యలు చేపట్టారు. మృతదేహాలను తరలించేందుకు నాలుగు అంబులెన్సులను, తీవ్రంగా గాయపడిన వారి కోసం నాలుగు అంబులెన్సులు, స్వల్పంగా గాయపడిన వారికి ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేశారు. తొమ్మిది మృతదేహాల్లో ఎనిమిదింటికి శవ పంచనామా పూర్తి చేసి తరలించారు.

చింతూరుకు జీజీహెచ్ వైద్యులు

చింతూరు ఘాట్ రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యసేవలందించేందుకు రాజమహేంద్రవరం జీజీహెచ్ వైద్యులు తరలివెళ్లారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్థో విభాగానికి చెందిన ఇద్దరు వైద్యులను పంపించినట్లు సూపరింటెండెంట్ డాక్టర్ పీవీవీ సత్యనారాయణ తెలిపారు.

నువ్వా.. నేనా.. పోటీకి సై

స్కూలుగేమ్స్ అండర్-19 ఫెన్సింగ్ పోటీలు రాజమహేంద్రవరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం నిర్వహించారు. ప్రిన్సిపల్ ఎన్ఎస్‌వీఎల్ నరసింహం పోటీలు ప్రారంభించారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి 12 మంది పోటీలకు హాజరయ్యారు. ప్రతిభ కనబరచిన వారు ఈ నెల 13న గుంటూరులోని జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారు. - న్యూస్‌టుడే, శ్యామలాసెంటర్

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు సంప్రదించండి
Cell: 80085 97607
ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి
Cell: 80082 34669

పొట్టి చిత్రం తీయండి.. గట్టి మేలు చేయండి..

జిల్లా పోలీసుల ఆహ్వానం

కంబాలచెరువు(రాజమహేంద్రవరం), న్యూస్‌టుడే: మహిళలు, చిన్నారుల భద్రత.. రోడ్డు ప్రమాదాల నివారణ.. సైబర్ క్రైమ్, మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా అవగాహన కల్పిస్తూ పొట్టి చిత్రం (షార్ట్ ఫిల్మ్) తీయాలని ఔత్సాహిక డైరెక్టర్లను జిల్లా ఎస్పీ నరసింహకిషోర్ కోరారు. ఈ నాలుగు విభాగాలపై ఆరు నిమిషాల నిడివితో కూడిన పొట్టి చిత్రాన్ని తీసి ఈ నెల 25లోగా పంపించాలని సూచించారు. విజేతలకు రూ.10 వేలు నగదు బహుమతి అందజేస్తామని వివరించారు. వివరాలకు 707 574 9825, 868 612 6999 నంబర్లలో సంప్రదించాలని కోరారు.

ఈ-పాన్ ఎంతో సులభం

మీ కోసం

ప్రస్తుతం ప్రతి ఒక్కరికీ పాన్‌కార్డు తప్పనిసరి. దీనిని నిమిషాల వ్యవధిలోనే పొందొచ్చు.

ఇలా తీసుకోవచ్చు..: గూగుల్‌లో ఇన్‌కంట్యాక్స్ డిపార్ట్‌మెంట్ హోం పేజీలోకి వెళ్లి ఇన్‌స్టంట్ ఈ-పాన్ అనే ఐచ్ఛికంపై క్లిక్ చేయాలి. తర్వాత గెట్ న్యూ ఈ-పాన్‌కార్డ్ ఐచ్ఛికంపై క్లిక్ చేయాలి. ఆధార్ నంబర్‌ను నమోదు చేయగానే జనరేట్ ఓటీపీని సూచిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే చరవాణికి ఓటీపీ వస్తుంది. నమోదు చేయగానే వ్యక్తిగత వివరాలు ప్రత్యక్షమవుతాయి. సరిచూసుకుని ఐ యాక్సెప్ట్ దట్ బాక్స్‌ను ఎంచుకుని కంటిన్యూపై క్లిక్ చేస్తే దరఖాస్తు ప్రక్రియ పూర్తయినట్టే. ఎకనాలెడ్జ్‌మెంట్ నంబర్ కేటాయింపు అవుతుంది. దీనిని జాగ్రత్తగా ఉంచుకోవాలి. మొబైల్‌కు కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. మళ్లీ హోం పేజీకి వెళ్లి ఇన్‌స్టంట్ ఈ-పాన్ ఎంచుకుని ఆధార్ నంబరు, ఓటీపీ నమోదు చేయగానే పూర్తి వివరాలు కనిపిస్తాయి. డౌన్‌లోడ్‌పై క్లిక్ చేసి ఆధార్ నంబర్ ఎంటర్ చేస్తే ఓటీపీ అడుగుతుంది. దాన్ని నమోదు చేయగానే పాన్‌కార్డు ఫైల్ రూపంలో డౌన్‌లోడ్ అవుతుంది. పుట్టిన తేదీ నమోదు చేస్తే ఓపెన్ అవుతుంది. – న్యూస్‌టుడే, ఆత్రేయపురం

(c) eenadu

పద్మశాలీ కుల అవివాహితులకు సువర్ణావకాశం

నేడు, రేపు పద్మశాలీ కుల వధూవరులకు ఈనాడు పెళ్లిపందిరి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం

తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదిక అయిన ఈనాడు పెళ్లిపందిరి, పద్మశాలీ కుల అవివాహిత వధూవరులకు ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం నిర్వహిస్తుంది. **రాజమండ్రి ఈనాడు కార్యాలయంలో (1వ అంతస్తు, భాను టవర్స్, శ్యామల థియేటర్ ఎదురు)** ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వివాహం కోసం ఎదురుచూస్తున్న వారు, సంబంధిత కుటుంబీకులు **నేడు (13 డిసెంబర్ 2025, శనివారం), రేపు (14 డిసెంబర్ 2025, ఆదివారం)** ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 5.30 గం. వరకు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ప్రొఫైల్‌ను ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు.

- మరిన్ని వివరాలకు **8008621414 & 9154918858** ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చు.
- ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఫోన్ మరియు యాప్ ద్వారా కూడా చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేయదలచిన వధూవరుల బయోడేటా, ఫొటోలు పైన తెలిపిన ఫోన్ నంబర్లకు సంప్రదించి వాట్సాప్ ద్వారా పంపవచ్చు.

కొనసాగుతున్న సౌత్‌జోన్ అంతర్ వర్సిటీ వాలీబాల్ పోటీలు

హోరాహోరీగా తలపడుతున్న క్రీడాకారులు

గాంధీనగర్: జేఎన్‌టీయూకే, ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాల సూరంపాలెం, రాజీవ్‌గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ సైన్సెస్ మైదానాల్లో నిర్వహిస్తున్న దక్షిణ భారత అంతర్ విశ్వవిద్యాలయాల వాలీబాల్ పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. శుక్రవారం జరిగిన పోటీల్లో తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీపై సేలంలోని పెరియార్, జేఎన్‌టీయూవీపై మంగుళూరు, కాకతీయ జట్టుపై భారతీయార్ వర్సిటీ, ఆంధ్రా యూనివర్సిటీపై బెంగళూరులోని రేవా వర్సిటీ జట్లు గెలుపొందాయి.

రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ డైరెక్టర్‌గా మాలకొండయ్య

గాంధీనగర్: ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల కార్పొరేషన్ డైరెక్టర్‌గా కాకినాడకు చెందిన భారతీయజనతాపార్టీ సీనియర్ నేత యెనిమిరెడ్డి మాలకొండయ్య నియమితులయ్యారు. రెండేళ్లపాటు ఆయన పదవిలో కొనసాగుతారు. ఆయనకు పార్టీ జిల్లా అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు, సీనియర్ నేతలు పైడా కృష్ణమోహన్, భావన ప్రసాద్ తదితరులు అభినందించారు. గతంలో మాలకొండయ్య భాజపా ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా, నరసాపురం పార్లమెంట్ పరిశీలకుడిగా, రాష్ట్ర కిసాన్‌మోర్చా ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.

పాదగయలో ఉత్తరాది స్వామీజీల పూజలు

పిఠాపురంలోని పాదగయ క్షేత్రాన్ని శుక్రవారం ఉత్తరాది స్వామీజీలు 300 మంది దర్శించుకున్నారు. గోదావరి తీర ప్రాంతాల్లోని క్షేత్రాల సందర్శనలో భాగంగా ఇక్కడికి వచ్చామని వారు తెలిపారు. పుష్కరిణి వద్ద ప్రత్యేక పూజలు చేశారు. శ్రీకుక్కుటేశ్వర స్వామి సన్నిధిలో శివనామస్మరణలో గడిపారు. నాసిక్ నుంచి గోదావరి తీరం వరకు ఆధ్యాత్మిక యాత్ర చేస్తున్నామన్నారు. క్షేత్ర ప్రత్యేకతను అర్చకులు వారికి వివరించారు. ఈవో జగన్మోహన్ శ్రీనివాస్ వారిని సత్కరించారు. - న్యూస్‌టుడే, పిఠాపురం

రూపాయికే ఇడ్లీ

సిద్ధం చేస్తున్న రామకృష్ణ (అంతర చిత్రం) ఇడ్లీలు

మనం చిన్న హోటల్‌కి టిఫిన్ చేయడానికి వెళ్లినా కనీసం రూ.20 పెడితేనేగానీ రెండు ఇడ్లీలు రావు. అదే పెద్ద హోటళ్లలో రూ.50 వరకు ఉంటుంది. ఇలాంటి రోజుల్లో ఒక్క రూపాయికే ఇడ్లీ ఇస్తున్నారంటే నమ్మశక్యంగా లేదు కదూ..! పెద్దాపురం మండలం ఏడీబీ రహదారికి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆర్జీకొత్తూరులో చిన్ని రామకృష్ణ (రాంబాబు) తన హోటల్‌లో రూపాయికే ఇడ్లీ అమ్ముతున్నారు. గ్రామంలోని కొత్తూరు ఆలయం వద్ద రామకృష్ణ, రత్నంలక్ష్మి దంపతులు తమ ఇంటి ముందు చిన్నపాటి తాటాకు పాక వేసి 22 సంవత్సరాలుగా హోటల్ నిర్వహిస్తున్నారు. అప్పటి నుంచి రూపాయికే ఇడ్లీ, ఉప్మా రూ.10, పూరి మూడు రూ.20కు అమ్ముతున్నారు. రోజూ 300 నుంచి 600 మంది వరకు, ఆదివారం ఇంకా ఎక్కువ మంది టిఫిన్ చేయడానికి వస్తారని ఆయన అంటున్నారు. - న్యూస్‌టుడే, పెద్దాపురం

కాపు సంఘం జిల్లా అధ్యక్షుడిగా రాంబాబు

రాంబాబుకు నియామక పత్రం అందజేస్తున్న శ్రీనివాసరావు

రాజానగరం, న్యూస్‌టుడే: దక్షిణ భారతదేశ కాపు సంఘం జిల్లా అధ్యక్షుడిగా కానవరానికి చెందిన సంగిత రాంబాబును నియమిస్తూ సంఘ పొలిటికల్ జేసీసీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర చైర్మన్ వేల్పూరి శ్రీనివాసరావు ప్రకటించారు. శుక్రవారం నియామకపత్రాన్ని ఆయనకు విజయవాడలో అందజేశారు. రాంబాబు తెదేపా పార్టీకి చేస్తున్న సేవలకుగాను తెలుగు రైతు మండల ప్రధాన కార్యదర్శిగా నియమితులు చేశారు. ఈ సందర్భంగా రాంబాబును పలువురు అభినందించారు.

అవకాశాలు అపారం..
అందిపుచ్చుకోవాలి యువతరం

▲ విశ్వసాంకేతికతపై అవగాహన కల్పిస్తున్న స్పేస్‌టెక్ అకాడమీ అధికారులు

రాజానగరం, న్యూస్‌టుడే: అంతరిక్షంపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ వారి దృష్టిని ఆ రంగం వైపు మళ్లించేందుకు ఆంధ్రప్రదేశ్ స్పేస్‌టెక్ అకాడమీ కృషి చేస్తోంది. ఇందులో భాగంగా వివిధ విశ్వవిద్యాలయాలు, కళాశాలలు అకాడమీ అధికారులు తిరుగుతూ విద్యార్థులను చైతన్యవంతం చేస్తున్నారు. స్పేస్ టెక్నాలజీలో యువతకు చాలా అవకాశాలు ఉన్నాయని, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఎదిగేందుకు ఈ సాంకేతికత ఉపయోగపడుతుందని, వీటిని అందిపుచ్చుకోవాలని వారు అంటున్నారు. అకాడమీ అధికారులు నన్నయ విశ్వవిద్యాలయంలో సమావేశాన్ని నిర్వహించిన సందర్భంగా వారి అభిప్రాయాలను న్యూస్‌టుడేతో పంచుకున్నారు.

శ్రీహరికోటను సందర్శించండి..

స్పేస్‌టెక్నాలజీలో ఉన్న అపార అవకాశాలను ఆంధ్రప్రదేశ్ యువత అందిపుచ్చుకోవాలి. 2024లో ప్రపంచ వ్యాప్తంగా అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ విలువ 613 మిలియన్ డాలర్లు ఉంటే, అందులో భారతదేశానికి రెండు శాతం మాత్రమే ఉంది. దీనిని రాబోయే సంవత్సరాల్లో కనీసం 10 శాతమైనా పెంచాలని ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. ఇందుకు గాను కేంద్ర ప్రభుత్వం లిబరలైజేషన్ ఆఫ్ స్పేస్ పాలసీని తీసుకువచ్చింది. దీని ద్వారా ప్రస్తుతం 350 ప్రైవేటు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చారు. ఈ 350 స్టార్టప్‌లలో రూ.5,500 కోట్లు పెట్టుబడులు పెట్టారు. దీనిని బట్టి ఎంత మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. అంతరిక్ష ప్రయోగాల్లో మిగిలిన పెద్దదేశాల సరసన భారతదేశాన్ని నిలబెట్టే విధంగా అకాడమీ చర్యలు తీసుకుంటుంది. ఆసక్తి గల వారికి శ్రీహరికోటను సందర్శించేందుకు వారానికి రెండు రోజులు అనుమతులు ఇస్తారు. దీని కోసం అక్కడ పీఆర్వోను సంప్రదించాలి. ఇతర దేశాలకు సంబంధించిన శాటిలైట్‌లను కూడా రాష్ట్రంలోని శ్రీహరికోట నుంచి ప్రయోగాలు చేస్తున్నాం.

- డా.వి.శేషగిరిరావు, అకాడమీ ఉపాధ్యక్షులు, ఇస్రో అసోసియేట్ డైరెక్టర్

శాటిలైట్ లాంచ్‌కు సహకరిస్తాం..



నన్నయ విశ్వవిద్యాలయం నుంచి ఒక శాటిలైట్ లాంచ్ చేయాలని వీసీ ప్రసన్నశ్రీ కోరారు. పూర్తి సహకారాలు అందిస్తాం. ఆంధ్రప్రదేశ్ స్పేస్ టెక్ అకాడమీ రెండు నెలల క్రితం ప్రారంభించిన నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్. స్పేస్‌టెక్నాలజీపై యువతను చైతన్యం చేస్తున్నాం. విశ్వవిద్యాలయాలు, కళాశాలలు సందర్శించి మానవ వనరుల అభివృద్ధిలో భాగంగా స్పేస్ టెక్నాలజీలో విద్యార్థులకు శిక్షణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. వ్యవసాయం, వాతావరణం, ఆహారం, నీరు, ఎనర్జీ వంటి అన్ని అంశాల్లో సుస్థిరాభివృద్ధికి స్పేస్ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. ఈ విషయాలను వివరిస్తున్నాం. ఆసక్తి గల విద్యార్థులు ఇస్రో కేంద్రాలను సందర్శిస్తే వారికి అవసరమైన శిక్షణ అందిస్తాం. రెండు, మూడు నెలల వరకు రిజర్వ్‌లో ఉండే చిన్నపాటి శాటిలైట్ తయారీకి సాంకేతిక సహకారాన్ని అందిస్తాం. స్పేస్ అంటే సైన్స్, ఇంజినీరింగ్ వారికి మాత్రమే అనే భావన ఉంది. వాస్తవానికి ఆర్ట్స్ కోర్సుల విద్యార్థులకు కూడా స్పేస్ టెక్నాలజీతో సంబంధం ఉంటుంది.

- ప్రొ.ఎస్.విజయభాస్కరరావు, యాప్సీ ఛైర్మన్, స్పేస్ అకాడమీ ఈసీ మెంబర్

మహాస్తూపానికి తుది మెరుగులు

తుని గ్రామీణం, న్యూస్‌టుడే: పది కాదు.. ఇరవై కాదు.. ఏకంగా 133 అడుగుల సాయికోటి మహాస్తూపం... దానిపై త్రిముఖ సాయిబాబు విగ్రహం చూపరులను ఆకట్టుకుంటుంది. మండలంలోని మరువాడ సాయిబాబా మందిరం వద్ద విగ్రహనిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. జనవరి 1న 65 అడుగుల ఎత్తుగల త్రిముఖ సాయిబాబు విగ్రహావిష్కరణకు ఆలయ నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారు.

ఆంధ్ర ప్రజల ఆదరణ మరువలేనిది

- బొబ్బర్లంక ఆశ్రమంలో నటి వాసుకి

బొబ్బర్లంక రామాలయంలో పూజలు చేస్తున్న వాసుకి

ఆత్రేయపురం, న్యూస్‌టుడే: సినీ హాస్య నటి వాసుకి ఆత్రేయపురం మండలం బొబ్బర్లంకలోని శ్రీరామ వృద్ధాశ్రమంలో ఆశ్రయం పొందుతున్నారు. తమిళనాడుకు చెందిన ఆమె 1991లో అసెంబ్లీ రౌడీ చిత్రం ద్వారా తెలుగు ప్రజలకు పరిచయమయ్యారు. ఇందులోని 'పాకీజా' పాత్ర ఆమెకు గుర్తింపు తీసుకువచ్చింది. తరువాత మేజర్ చంద్రకాంత్, పెదరాయుడు, రౌడీగారి పెళ్లాం, బ్రహ్మ, పుణ్యభూమి నాదేశం వంటి ఎన్నో సినిమాల్లో నటించి గుర్తింపు పొందారు. కొన్నాళ్లుగా ఆమె దుర్భర జీవితం గడుపుతున్న విషయం సామాజిక మాధ్యమాల్లో వెలుగులోకి రావడంతో బొబ్బర్లంకలోని శ్రీరామ వృద్ధాశ్రమం యజమాని జల్లి కేశవరావు ఆశ్రయం కల్పించారు. వాసుకి మాట్లాడుతూ.. 'నన్ను సినిమాకు పరిచయం చేసిన గురువు మోహన్‌బాబు కుటుంబం రుణం తీర్చుకోలేనిది. ఆయన తనయుడు మంచు విష్ణు నా పరిస్థితిని చూసి రూ.రెండు లక్షల ఖర్చు చేసి నా కళ్లకు శస్త్రచికిత్స చేయించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఆయన సోదరులు చిరంజీవి, నాగబాబు రూ.4 లక్షలు ఇచ్చి ఆదరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ సహాయపడుతున్నారు. ఆశ్రమ యజమాని కేశవరావు తమిళనాడు నుంచి ఆధార్ కార్డు మార్పిడికి సహకరించారు. జిల్లా కలెక్టర్ కరుణించి పింఛనుతో పాటు బియ్యం కార్డు మంజూరు చేస్తే ఆదరువుగా ఉంటుంది. ఆశ్రమంలో నాతో పాటు ఉంటున్న వృద్ధులకు సేవ చేస్తున్నా. ఇక్కడ ఉన్న రామాలయంలో పూజలు, ధూపదీప నైవేద్యాలు చేస్తున్నా. ఇక్కడకు వచ్చేటప్పటికి ఆరోగ్యం అంతంతమాత్రంగానే ఉండేది. నిర్వాహకులు ఏ లోటూ రాకుండా చూస్తుండటంతో ఆరోగ్యం కాస్త మెరుగు పడింది. ఆంధ్ర ప్రజల ఆదరణ, ఆప్యాయతలు మరువలేనివని' అన్నారు.

నిరసన పథం..!

ధర్నా చేస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలు

టి.నగర్, న్యూస్‌టుడే : అంగన్‌వాడీ కార్యకర్తల వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా శుక్రవారం సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉమా మహేశ్వరరావు, సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మాణిక్యాంబ, బేబీ రాణి మాట్లాడుతూ కనీస వేతనం రూ 26వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. యాప్‌ల పేరుతో పని భారాన్ని తగ్గించాలన్నారు. అంగన్వాడీ సెంటర్లను పాఠశాలల్లో విలీనం నిలుపుదల చేయాలని కోరారు. ఎన్నికలకు ముందు కూటమి నేతలు ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్నారు. సమస్యలు పరిష్కరించకుంటే దశల వారీ పోరాటాలకు సిద్ధపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

అట్లకాడతో బాలుడికి వాతలు

- ట్యూషన్ టీచర్ దాష్టీకం

బాలుడికి అట్లకాడతో పెట్టిన వాతలు

ఫిల్మ్‌నగర్, న్యూస్‌టుడే: ఓ చిన్నారిపై ట్యూషన్ టీచర్ అమానుషంగా ప్రవర్తించింది. అట్లకాడను వేడి చేసి వాతలు పెట్టడంతో చిన్నారికి గాయాలయ్యాయి. హైదరాబాద్ ఫిల్మ్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, బాలుడి తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. కాకినాడ జిల్లా పెదపూడి మండలానికి చెందిన దంపతులు జీవనోపాధి కోసం నగరానికి కొన్నేళ్ల కిందట వలసవచ్చి షేక్‌పేట ఓయూ కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్‌కు వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. అపార్ట్‌మెంట్‌కు సమీపంలోని శ్రీమానస (30) ఇంట్లో కొంతకాలంగా ఇంటి పనులు చేస్తున్న తల్లి తమ ఇద్దరు కుమారుల్ని ఆమె వద్దకు గత మూడు నెలలుగా ట్యూషన్‌కు పంపిస్తున్నారు. గురువారం సాయంత్రం పెద్దబ్బాయి (13) ట్యూషన్ అయిపోయాక ఇంటికి వచ్చాడు. ఏడేళ్ల చిన్న కుమారుడు రాలేదు. ఆరా తీస్తే అట్లకాడతో వాతలు పెట్టినట్లు తెలియడంతో శ్రీమానస ఇంటికి వెళ్లారు. అక్కడ చేతులు, కాళ్లు, ముఖంపై అట్లకాడతో పెట్టిన వాతలతో బాలుడు ఏడుస్తూ కనిపించాడు. గాయాల వల్ల తమ కుమారుడు నడవలేకపోతున్నాడని తండ్రి ఫిల్మ్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలుడ్ని వైద్య పరీక్షల కోసం గోల్కొండ ఏరియా ఆసుపత్రికి పోలీసులు తరలించారు. శుక్రవారం శ్రీమానసను అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చినట్లు ఇన్‌స్పెక్టర్ ఎస్.సంతోషం తెలిపారు.

ప్రాథమిక విద్యార్థులకు ప్రత్యేక ప్రణాళిక

కాపవరం పాఠశాలలో ఎఫ్ఎల్ఎన్ బోధన చేస్తున్న ఉపాధ్యాయుడు

బిక్కవోలు, న్యూస్‌టుడే: ప్రాథమిక తరగతుల విద్యార్థులు పైస్థాయికి వెళ్తున్నా అక్షరాలు, కూడికలు, తీసివేతలు కూడా గుర్తుపట్టలేని స్థితిలో ఉంటున్నారు. ప్రభుత్వం ఈ సమస్యకు అడ్డుకట్ట వేసేలా ప్రాథమిక స్థాయి విద్యకు 75 రోజుల ప్రణాళికకు శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా ఫౌండేషన్ లిటరసీ న్యూమరసీ(ఎఫ్ఎల్ఎన్)లో భాగంగా డిసెంబరు 8వ తేదీ నుంచి చదువులో వెనుక బడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు.

ఆన్‌లైన్ పరీక్ష నిర్వహించి..

విద్యార్థులకు ఆన్‌లైన్ పరీక్ష నిర్వహించి స్కై (బాగా చదివే విద్యార్థులు), మౌంటన్ (ద్వితీయ శ్రేణి), స్ట్రీమ్ (వెనుక బడిన వారు)గా ఎంపిక చేశారు. వెనుకబడిన వారిని ముందుకు తీసుకురావడానికి తెలుగు, ఆంగ్ల భాషల్లో అక్షరాలు గుర్తు పట్టించడం, చిన్నచిన్న గణిత సమస్యలు పరిష్కరిచడం నేర్పుతారు. దీనికోసం రోజూ మధ్యాహ్నం నుంచి ప్రత్యేక తరగతులు తీసుకుంటున్నారు.

రోజువారీ దినచర్య ఇలా..

- మధ్యాహ్నం 1.10 నుంచి 1.40 గంటల వరకు అక్షరాలు, పదాలు గుర్తు పట్టడం.
- 1.40 నుంచి 2.10 గంటల వరకు ఆంగ్లబోధన.
- మధ్యాహ్నం 2.15 నుంచి గం.2.55 వరకు గణితంలో చతుర్విధ ప్రక్రియలపై శిక్షణ.
- మధ్యాహ్నం 2.55 నుంచి గం.3.20 వరకు పరీక్షల నిర్వహణ, కృత్యాలు చేయించడం.
- విద్యార్థుల సామర్థ్యాల ఆధారంగా ఒకటి, రెండు తరగతులకు ఒక రకమైన బోధన, 3, 4, 5 తరగతులకు మరో విధంగాను బోధిస్తారు.

ప్రత్యేక సామగ్రి ఉంది..

జిల్లా వ్యాప్తంగా 108 ప్రాథమిక పాఠశాలలో 29,709 మంది విద్యార్థులకు ఎఫ్ఎల్ఎన్ బోధన జరుగుతోంది. ఈ బోధనకు ప్రభుత్వం ప్రత్యేక సామగ్రి కూడా అందించింది. ప్రతి విద్యార్థి రాయటం, చదవటం, గణించటం లక్ష్యంగా సాగుతోంది. - వాసుదేవరావు, జిల్లా విద్యాశాఖాధికారి

నియోజకవర్గం	పాఠశాలలు	విద్యార్థులు	స్కై	మౌంటెన్	స్ట్రీమ్
అనపర్తి	108	2930	1674	958	298
రాజానగరం	139	5014	2701	1754	559
రా. గ్రామీణం	89	3854	1888	1367	599
రాజమహేంద్రవరం	63	3890	1623	1497	770
కొవ్వూరు	104	3416	1811	1126	479
గోపాలపురం	129	5126	2550	1902	694
నిడదవోలు	136	3400	1967	1027	406
గోకవరం (మం)	45	2056	1221	652	183

BUSINESS SERVICES

బంగారం బ్యాంకులలో/ఏ ఇతర ప్రైవేటు సంస్థలలో తాకట్టులో ఉన్నవి విడిపించి ఈరోజు మార్కెట్ ధర ప్రకారం కొనబడును. (స్పాట్ క్యాష్). Ph: 81422 92071.

HEALTH & CARE

RHEUMATOLOGY

రుమటాలజిస్ట్ డా॥ ఎ.రామకృష్ణంనాయుడు MD, DM (Rheumatology, NIMS, HYD) 20-12-2025న (శనివారం) 11 Am to 5 PM వరకు రాజమండ్రిలో ప్రైమ్ పాత్ ల్యాబ్స్, సిసిసి ఛానల్ ఎదురుగా, దానవాయిపేట వద్ద ఫోన్: 94929 41177 మరియు 21-12-2025న (ఆదివారం) కాకినాడలో సేఫ్ హాస్పిటల్ నందు 10 AM to 5 PM వరకు అందుబాటులో ఉంటారు. ఫోన్: 0884 2383366

REAL ESTATE

FLAT FOR SALE

GENERAL

FLATS FOR SALE 2 BHK, 1200 Sft. & 3 BHK 1500 Sft. Flats for Sale in gated community with all facilities at Kakinada, Nr. APSP and Sarpavaram jn. READY TO OCCUPY. FOR DETAILS MURALI 8879972997

HOUSE FOR SALE

RAJAMAHENDRAVARAM CITY

రాజమండ్రి సౌత్‌ఇండియా షాపింగ్ మాల్ వెనుక, తుమ్మలావ 1వ అడ్డ వీధిలో N/F 100 చ॥గ॥లో 4 పోర్షన్ల బిల్డింగ్ అమ్మకం. 97031 88101, 80199 85973

EENADU Classifieds

TUNI

తుని మండలం, S.అన్నవరం (A.సూరవరం) నందు 208 చ॥గ॥లో గల G+2 బిల్డింగ్ బ్యాంక్ వేలం ద్వారా అమ్మబడును. Contact Cell: 89788 22777.

LAND FOR SALE

GENERAL

Land for sale 5 acres dry land suitable for layout. Near Satellite City Morampudi Village, Rajahmundry. Contact Cell: 98480 48646, 96422 23332.

PLOT FOR SALE

KAKINADA CITY

కాకినాడ, రమణయ్యపేట, FCI కాలనీలో 266 గజాల నార్త్ ఫేసింగ్, DTCP అప్రూవల్ స్థలం అమ్మకమునకు కలదు. గజం: 35,000/-. Cont: 98492 53207.

RAJAMAHENDRAVARAM CITY

రాజమండ్రి J.N.రోడ్డు బజాజ్ ఎలక్ట్రానిక్స్ షోరూంకి ఆనుకొని వున్న వీధిలో 45x90 ప్లాట్ 450 చ॥గ॥లు E/F అమ్మకం. 98481 69562, 95502 63028

TUNI

తుని లోవ ఆర్చి జంక్షన్ NH-16 బైపాస్ ప్రక్కన 424 చ.గ. కమర్షియల్ స్థలం అమ్మబడును. Contact Cell: 94901 48315, 99121 67437.

EENADU for Advertisement Contact: 8008597607

GENERAL

కొత్తపేట కమ్మిరెడ్డిపాలెం రోడ్‌లో మిద్దేవారి ఇంటిదగ్గరలో 308 చ॥గ॥ (6.41 సెంట్లు) W/F &N/F స్థలం అమ్మకం. 82474 46556, 73967 65368 నోబ్రోకర్స్

JOBS

Req. of DRA & Non DRA Banking Collections, Field Exec: 16K- 22K, T/Callers: 12K- 18K. Vijayawada. 8121618919, 8978043042.

Wanted Male Counselors & Female Telecallers Qualification any Degree, Age limit: 25 to 45 Years, Salary: 12000/- to 16000/- Location: Master Minds College, Rajahmundry. Contact: 92487 33370.

Need ENT EMRG Physician, CMO's, Nurses, Receptionist, Pro's Sriram Hospital, Ongole. Call & CV to 98495 95190, 76600 27789.

అమలాపురంలో ప్రముఖ ఆక్వా ల్యాబ్ నందు పనిచేయుటకు B.Sc చదివిన యువతులు కావలెను. Contact Cell: 70959 36777, 96181 61313.

వైజాగ్ షాపింగ్ మాల్స్‌లో పని చేయుటకు 18-35 వయసు. యువతి, యువకులు కావలెను. జీతం: 10,000-13,500 ఫుడ్, రూము 9704637370, 9949904532.

RJYలోని A.V. అప్పారావు రోడ్‌లో బట్టల షోరూంలో పనిచేయుటకు సెక్యూరిటీ గార్డ్స్ కావలెను. జీ: 15000/- 4 W/o+ ESI+ EPF కలవు. 98852 95999.

స్టార్‌హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ, రాజమండ్రి బ్రాంచ్ నందు పనిచేయుటకు ADM మరియు సేల్స్ మేనేజర్స్ కావలెను. సంప్రదించండి సెల్: 98668 47345.

రాజమండ్రి ఆఫీస్‌లో చేయుటకు Excelలో అనుభవం, కంప్యూటర్ ఆపరేటర్స్, ఎకౌంటెంట్స్, ఫీల్డ్ సూపర్‌వైజర్స్ కావలెను. జీతం అనుభవాన్నిబట్టి. 9014366484

రిసెప్షనిస్ట్-Cum-కంప్యూటర్ ఆపరేటర్(M), 40 సం॥లోపు, A&B షిఫ్ట్, జీ:12 వేలు, లోకల్ & అనుభవంగలవారు కావలెను. శ్రీగ్రాండ్ హోటల్, రాజమండ్రి 80996 64555.

MARKETING/ SALES

Wanted FMCG field sales executive & delivery boys. 2 yrs exp - Must have bike - Contact on 91009 40494.

నెక్ సూచించిన కోడిగుడ్ల ధర
★ For the Information of Trade & Industry
★ తూర్పుగోదావరి జోన్ ప్లాస్టిక్ ట్రేలో సరఫరా చేసే ఫారం గేటు ధర రూ. 6-65 పైII
అనపర్తి ఆఫీసు: 08857-226908

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్-లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

ధరవరలు

అంబాజీపేట కొబ్బరి మార్కెట్

కొబ్బరి (క్వింటాళ్లలో)	ధర (రూ॥లలో)
కొత్తకొబ్బరి కురిడీ (వెయ్యింటికి):	17,500
పాతకాయ: గండేరా	28,000
గటగట	25,000
కొత్తకాయ: గండేరా	27,000
గటగట	24,000
నీటి కాయ (వెయ్యింటికి):	
పాత (ముక్కుడు) కాయ	15,000-16,000
కొత్త (పచ్చి) కాయ	14,000-15,000
కొబ్బరినూనె మార్కెట్:	
15 కిలోలు	6,000
కిలో	400

గమనిక: అంబాజీపేట కొబ్బరి మార్కెట్ ధరలు ప్రతి బుధ, శనివారాల్లో మాత్రమే మారుతాయి.

వెన్‌కాబ్ చికెన్ ధర కిలోకు రూ॥లో

ఫారంరేటు	120-00
రిటైల్ లైవ్	147-00
డ్రెస్డ్	213-00
స్కిన్‌లెస్	243-00

అర్ధరాత్రి పుట్టినరోజు వేడుక.. వివాదంలో ఎమ్మెల్సీ దువ్వాడ

మొయినాబాద్, న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి మరో వివాదంలో చిక్కుకున్నారు. హైదరాబాద్ నగర శివారు ఫాంహౌస్‌లో అనుమతి లేకుండా నిర్వహించిన పుట్టినరోజు వేడుకకు వారిద్దరూ హాజరయ్యారు. మొయినాబాద్ ఇన్‌స్పెక్టర్ జి.పవన్‌కుమార్‌రెడ్డి తెలిపిన సమాచారం ప్రకారం.. దువ్వాడ శ్రీనివాస్ అనుచరుడు ఏపీలోని అమలాపురం నివాసి పార్థసారథి గురువారం రాత్రి తన పుట్టినరోజు వేడుకను చిలుకూరు రెవెన్యూలోని ది పెండాంట్ ఫాంహౌస్‌లో ఏర్పాటు చేశారు. వేడుకకు సంబంధించి ముందస్తుగా పోలీసుల అనుమతులు తీసుకోవాల్సి ఉన్నా.. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు. అతిథులకు ఏర్పాటు చేసిన విందులో విదేశీ మద్యం, హుక్కా ఉపయోగించారు. మద్యం తాగేందుకు ఆబ్కారీశాఖ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. అర్ధరాత్రి నిర్వహించిన వేడుకకు పార్థసారథికి అత్యంత సన్నిహితులు హాజరయ్యారు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, మాధురి వచ్చారు. అర్ధరాత్రి దాటాక ఫామ్‌హౌస్‌లో ప్రైవేటు పార్టీ నిర్వహిస్తున్నట్లు సమాచారం అందటంతో రాజేంద్రనగర్ ఎస్‌వోటీ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. వేడుకకు ముందస్తు అనుమతి తీసుకోలేదని గుర్తించారు. మద్యం సీసాలు, హుక్కా స్వాధీనం చేసుకున్నారు. అనుమతులు లేకుండా విందు నిర్వహించిన పార్థసారధి, ఫామ్‌హౌస్ నిర్వాహకుడు సుభాష్, వాచ్‌మెన్ తాజుద్దీన్ షేక్, హుక్కా సరఫరా చేసిన రియాజ్‌పై మొయినాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. వేడుకకు హాజరైన దువ్వాడ శ్రీనివాస్, మాధురి, ఇతరులపై ఎటువంటి కేసు నమోదు చేయలేదని ఇన్‌స్పెక్టర్ తెలిపారు. ప్రస్తుతం కేసు విచారణలో ఉందని వెల్లడించారు. నిందితులకు నోటీసులు జారీ చేసినట్టు వివరించారు.

శ్రీపాదవల్లభుడి ఆలయం వద్ద ఘర్షణ

- కత్తితో దాడి.. ఇద్దరికి గాయాలు

పిఠాపురం: పిఠాపురంలో శ్రీపాదవల్లభుడి మహా సంస్థానానికి దర్శనానికి వచ్చిన భక్తులకు అక్కడి వ్యాను డ్రైవర్‌కు మధ్య ఘర్షణ.. కత్తితో దాడి జరిగాయి. వివరాల ప్రకారం.. పెద్దాపురం వాసి విజయచక్రవర్తి శుక్రవారం రాత్రి భార్య, కుమారుడితో కలిసి ఆలయానికి వచ్చారు. అదే సమయంలో పిఠాపురానికి చెందిన శ్రీనివాస్ కొందరు భక్తులతో తన వ్యానులో అక్కడికి వచ్చారు. పార్కింగ్ విషయంలో వివాదం నెలకొని కత్తితో దాడికి దారితీసింది. వ్యాను డ్రైవర్ శ్రీనివాస్‌కు, గొడవను అడ్డుకునేందుకు వచ్చిన స్థానిక యువకుడు లక్ష్మీనారాయణకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు పిఠాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఎస్సైలు మణికుమార్, లోకేశ్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

92.7 FM Rajamahendravaram
ఈఎఫ్ఎమ్ కార్యక్రమాలు
శనివారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ॥ 5 - ఉ॥ 7
ఈ-మార్నింగ్స్	ఉ॥ 7 - ఉ॥ 11
నువ్వా నేనా	ఉ॥ 11 - మ॥ 2
సత్యభామ	మ॥ 2 - సా॥ 5
కాలేజ్ స్టైల్	సా॥ 5 - రా॥ 9
EFM సరాగాలు	రా॥ 9 - రా॥ 11
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా॥ 11 - ఉ॥ 5

/Eenadufm
For Advertising on Eenadu FM Contact 9000180626, 9989993175

బండ్లు కొట్టేసి.. జల్సాలు చేసి..

- ద్విచక్రవాహనాల చోరీ కేసులో నిందితుల అరెస్ట్

స్వాధీనం చేసుకున్న ద్విచక్రవాహనాలను పరిశీలిస్తున్న ఎస్పీ బిందుమాధవ్ తదితరులు

మసీదు సెంటర్ (కాకినాడ): మారు తాళాలతో ద్విచక్రవాహనాలు దొంగిలించి, వివిధ ప్రాంతాల వారికి తక్కువ రేటుకు అమ్ముతున్న నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. కాకినాడ ఎస్పీ బిందుమాధవ్ శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించారు. రంగంపేట మండలం రాజపురానికి చెందిన యేగి విజయ్(28), పశ్చిమగోదావరి పెనుమంట్ర మండలం నెగ్గిపూడికి చెందిన నీలాపు హర్షసాయి వర్ధన్(26), మార్టేరుకు చెందిన చిర్ల జగన్ మోహన్‌రెడ్డి(22)లు పాత నేరస్థులు. విజయ్, హర్షసాయిలపై రౌడీషీట్ కూడా ఉంది. వీరు వివిధ ప్రాంతాల్లో పార్కింగ్ చేసిన ద్విచక్రవాహనాలను మారు తాళాలు ఉపయోగించి దొంగిలిస్తున్నారు. వీరిపై కాకినాడ వన్‌టౌన్ పరిధిలో 18, త్రీటౌన్, పెదపూడి, ఏలూరు టూటౌన్, రాజమహేంద్రవరం త్రీటౌన్ పోలీసుస్టేషన్లలో ఒకటి చొప్పున కేసులు నమోదయ్యాయి. ఎక్కువగా కాకినాడ జీజీహెచ్ పరిసర ప్రాంతాల్లో చోరీలు చేశారు. వీరిపై నిఘా పెట్టి, కాకినాడ కచేరిపేటలో ఉండగా అదుపులోకి తీసుకున్నారు. రూ. 14,50,000 విలువజేసే 29 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. వీరి వద్ద వాహనాలు కొన్న ఆచంటకు చెందిన సలాది బిర్లా, పెనుగొండ వాసి ఎ.శ్రీను, అల్లవరానికి చెందిన మేడిద సూర్యప్రకాశరావు, రావులపాలేనికి చెందిన సలాది శ్రీనివాస్‌లపై కేసు నమోదు చేశారు. నిందితులను పట్టుకోవడానికి కృషి చేసిన ఎస్డీపీవో మనీష్ దేవరాజ్ పాటిల్, సీసీఎస్ సీఐ వి.కృష్ణ, వన్‌టౌన్ సీఐ నాగదుర్గారావు, క్రైం ఎస్సై వినయ్‌ప్రతాప్, వన్‌టౌన్ ఎస్సై స్వామినాయుడు, ఇతర సిబ్బందిని ఎస్పీ అభినందించారు. ద్విచక్రవాహన యజమానులు బైకులకు జీపీఎస్ డివైజ్‌లను ఏర్పాటు చేసుకోవాలని ఎస్పీ సూచించారు.

రాజమహేంద్రవరం

ప్రణాళికాబద్ధంగా నగర అభివృద్ధి : ఆదిరెడ్డి

టి.నగర్, న్యూస్‌టుడే: రానున్న పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని నగరంలో ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం కంబాలచెరువు మున్సిపల్ కార్పొరేషన్ షాపింగ్ కాంప్లెక్స్‌కు రూ 43 లక్షలతో మరమ్మతులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మున్సిపల్ కాంప్లెక్స్‌లో దుకాణాలు చాలా కాలం పాడైపోయాయన్నారు. గత పాలకులు పట్టించుకోకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. పుష్కరాల్లో భాగంగా రివర్ ఫ్రంట్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. పుష్కర ఘాట్ వద్ద పర్యాటక అభివృద్ధి పనులు కూడా సకాలంలో పూర్తి చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీనివాస్

సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు

శ్యామలా సెంటర్: రాజమహేంద్రవరంలో టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశాలకు ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈవో కె.వాసుదేవరావు ఒక ప్రకటనలో కోరారు. చిత్రలేఖనం, టైలరింగ్, ఎంబ్రాయిడరీ హ్యాండ్‌లూమ్ అండ్ వీవింగ్ ట్రేడ్‌లో లోయర్, హైయర్‌లో ప్రవేశాలు పొందేందుకు www.bse.ap.gov.inను సంప్రదించవచ్చన్నారు. పూర్తిచేసిన దరఖాస్తులను డీఈవో కార్యాలయంలో అందించాలన్నారు.

గుర్తించింది 2115 దరఖాస్తులు 85..!

బీపీఎస్‌కు కొరవడిన స్పందన

రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ, న్యూస్‌టుడే: అనధికార నిర్మాణాల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం కల్పించిన బీపీఎస్ విధానంపై ప్రజల్లో స్పందన కరవైంది. అధికార యంత్రాంగం అవగాహన కల్పించడంలో విఫలం కావడంతో దరఖాస్తులు ఆశించిన మేర రావడం లేదన్న విమర్శలున్నాయి. బీపీఎస్ ప్రకటించి సుమారు నెల రోజులు అవుతున్నా.. సంబంధిత యజమానులు ఆసక్తి చూపకపోవడం గమనార్హం.

అక్రమ నిర్మాణాలపై ఆరా

నగరంలో అక్రమ నిర్మాణాలను గుర్తించి పట్టణ ప్రణాళికా విభాగం నోటీసులు జారీ చేసింది. 2115 నిర్మాణాలకు నోటీసులు జారీ చేసినా వారి నుంచి చలనం రావడం లేదు. ఇప్పటి వరకూ 85 బీపీఎస్‌కు దరఖాస్తులు అందాయి. బీపీఎస్ గడువు పూర్తయితే అవన్నీ అక్రమ కట్టడాలుగా పేర్కొని, చర్యలు చేపడతామని డిప్యూటీ సిటీ ప్లానర్ నాయుడు తెలిపారు.

అక్రమ నిర్మాణాన్ని కూల్చివేస్తున్న అధికారులు

ఈ ప్రాంతాల్లో యథేచ్ఛగా నిర్మాణాలు

మెయిన్ రోడ్డు, నల్లమందు సందు, ప్రకాశంనగర్, కోటగుమ్మం, దానవాయిపేట, తిలక్‌రోడ్డు తదితర చోట్ల భారీగా అనధికార నిర్మాణాలు ఉన్నాయి. అదనంగా మరో అంతస్తు, రోడ్డు ఆక్రమణలు, సెల్లార్లలో వ్యాపార కేంద్రాలు కూడా అనధికార నిర్మాణాలుగా పరిగణనలోకి తీసుకొంటున్నారు.

ఉదాసీన వైఖరితో..

నగరంలో అక్రమ నిర్మాణాల విషయంలో యంత్రాంగం ఉదాసీనంగా ఉంటోంది. నిర్మాణాల సమయంలో కాసుల కోసం కక్కుర్తిపడి ఇష్టానుసారం పరోక్షంగా సహకరించారు. క్షేత్ర స్థాయిలో సర్వేయర్ల నుంచి ఉన్నత స్థాయి అధికారుల వరకూ అక్రమ నిర్మాణాలకు వత్తాసు పలికారు.

సెల్లార్లలో వ్యాపారాలు

నగరంలో సుమారు 600కు పైగా బహుళ అంతస్తుల సెల్లార్లలో వ్యాపారాలు నిర్వహిస్తుండటం గమనార్హం. ఎక్కువగా ప్రైవేటు ఆసుపత్రులు సెల్లార్లను మందుల దుకాణాలుగా, కన్సల్టెన్సీ కేంద్రాలుగా మార్చేశారు. వీటిని బీపీఎస్‌లో క్రమబద్ధీకరించేందుకు ఆస్కారం లేదు.

దరఖాస్తులు ఎలా చేయాలంటే

- బీపీఎస్‌కు గడువు ముంచుకొస్తున్న తరుణంలో అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉంది. అనధికారిక నిర్మాణాలు చేపడితే లైసెన్సుడ్ సర్వేయర్ల ద్వారా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.
- ఆన్‌లైన్‌లో రూ.పదివేలు చెల్లించి దరఖాస్తులు దాఖలు చేయాలి.
- ప్లాన్, స్థల ధ్రువీకరణ పత్రం, ప్రస్తుతం చెల్లిస్తున్న ఇంటి పన్ను రసీదు, లైసెన్సు పొందిన ఇంజినీరు ధ్రువీకరణ పత్రం, అగ్నిమాపక శాఖ జారీ చేసిన పత్రం సమర్పించాల్సి ఉంటుంది.
- దరఖాస్తులను పట్టణ ప్రణాళికా విభాగం క్షేత్ర స్థాయిలో పరిశీలించి నిబంధనల మేరకు అనుమతులు మంజూరు చేస్తారు. డిసెంబరు 1997కు పూర్వం నిర్మించిన భవనాలకు అపరాధ రుసుంలో 25 శాతం తగ్గించే విధంగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

నగరంలో నేడు

● మాతృభాషా పరిరక్షణ సేవా సమితి నిర్వహణలో శతక పద్య సహస్రాధిక గళార్చన - తెలుగు బాల శతకం కార్యక్రమం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. శనివారం ఉదయం 9 గంటల నుంచి రాజమహేంద్రవరం గౌతమఘాట్‌లోని చాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో జరిగే కార్యక్రమంలో 1008 మంది చిన్నారులు 100 తెలుగు బాల శతక పద్యాలు, వందేమాతర గీతాలాపన చేస్తారన్నారు. నేటితరం బాలల్లో మాతృభాష పై మమకారం పెంచేందుకు కృషి చేస్తున్నామని, ఇందులో 40కి పైగా పాఠశాలల చిన్నారులు సంప్రదాయ వస్త్రధారణతో హాజరవుతారని చెప్పారు.

● వారాహి సుబ్బలక్ష్మి స్మారక సంగీతోత్సవం గోదావరిగట్టున ఉన్న శ్రీత్యాగరాజ నారాయణదాస సేవాసమితి ప్రాంగణంలో జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. శనివారం సాయంత్రం 6 గంటలకు మొదలయ్యే కార్యక్రమంలో హైదరాబాద్‌కు చెందిన దరూరి రామాచార్ గాత్ర కచేరీ ఉంటుందని, కళాభిమానులు హాజరు కావాలని కోరారు.

-న్యూస్‌టుడే, రాజమహేంద్రవరం సాంస్కృతికం

నేడు విద్యుత్తు సరఫరాకు అంతరాయం

దేవీచౌక్, న్యూస్‌టుడే: అత్యవసర మరమ్మతులకు శనివారం పలు ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా నిలిపివేయనున్నట్లు ఈఈ నక్కపల్లి శామ్యూల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆయా ప్రాంతాల వినియోగదారులు సహకరించాలని కోరారు.

సమయం: ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు

ప్రాంతాలు: ఆల్కాట్‌గార్డెన్స్ కన్నమ్మతల్లి గుడి వెనుక ప్రాంతం, కన్నమాంబవీధి, గోదావరి గట్టు రోడ్డు, పోస్టాఫీసువీధి, ఆత్మకూరివీధి, నారాయణవీధి, వేమనవీధి, శారదవీధి, త్రినాధవీధి, విజయలక్ష్మివీధి, రైల్వేస్టేషన్ రోడ్డు, గోకులవీధి

సమయం: ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు

ప్రాంతాలు: కాతేరు గ్రామంలోని దానవరపేట, పంచాయతీ ప్రాంతం, సుబ్బరావుపేట, దేవాంగులవీధి, సీటీఆర్ఐ రోడ్డు, జీఎస్ఆర్ ఆన్లైన్ ప్రాంతం, గణపతినగర్

జాతరపై నిఘా నేత్రం

నగరంలోని మూడోపట్టణ పోలీసుస్టేషన్ పరిధిలో గోదావరి గట్టుపై కాలభైరవ స్వామి ఆలయం వద్ద శుక్రవారం పోలీసులు పటిష్ఠ బందోబస్తు చేపట్టారు. కాలభైరవ స్వామి జాతర సందర్భంగా దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తడంతో వారికి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా డ్రోన్‌తో నిఘా పెట్టి పర్యవేక్షించారు. ట్రాఫిక్ ఇబ్బంది ఎదురవకుండా నిత్యం డ్రోన్ కెమెరాలతో సమీక్షించారు. ఇకపై జిల్లాలో జరిగే జాతరలు, ఉత్సవాలు ఇదేమాదిరి నిఘా కొనసాగుతుందని ఎస్పీ నరసింహకిషోర్ తెలిపారు.

-న్యూస్‌టుడే, కంబాలచెరువు (రాజమహేంద్రవరం)

రాజమహేంద్రవరంలో ర్యాలీ నిర్వహిస్తున్న సీఐటీయూ నాయకులు

హక్కుల కోసం పోరాటం

వి.ఎల్.పురం, న్యూస్‌టుడే: కార్మిక హక్కుల కోసం సీఐటీయూ పోరాడుతోందని, కేంద్రం తీసుకొచ్చిన లేబర్ కోడ్‌లపై సమరశంఖారావం పూరించాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉమామహేశ్వరరావు అన్నారు. విశాఖపట్నంలో జరిగే సీఐటీయూ 18వ అఖిల భారత మహాసభలు దీనికి వేదిక కానున్నాయన్నారు. సీఐటీయూ ఆధ్వర్యంలో శుక్రవారం రాజమహేంద్రవరంలో కార్మిక ప్రదర్శన (రెడ్ మార్చ్) నిర్వహించారు. తొలుత స్థానిక సుబ్రహ్మణ్యమైదానంలో సభ నిర్వహించారు. ఈ సభలో ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ సీఐటీయూ ఆవిర్భవించి 55 ఏళ్లు పూర్తయిందన్నారు. అనంతరం అక్కడ నుంచి ప్రదర్శన ర్యాలీగా బయలు దేరి పుష్కరఘాట్, కోటగుమ్మం జంక్షన్, మెయిన్‌రోడ్ మీదుగా శ్యామలాసెంటర్ వద్ద సీఐటీయూ కార్యాలయానికి చేరుకున్నారు. ర్యాలీలో సీఐటీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సుందర్‌బాబు, బి.పవన్, జిల్లా ఉపాధ్యక్షుడు టి.అరుణ్, నాయకులు ఎస్ఎస్‌మూర్తి, రామచంద్రరావు, పూర్ణిమరాజు ఇతర నాయకులు, పెద్ద సంఖ్యలో కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

పంచ సూత్రాలను పాటించాలి

రాజానగరం, న్యూస్‌టుడే: స్వయం శక్తి సంఘాలు పంచ సూత్రాలను పాటిస్తూ ఆదర్శంగా ఉండాలని వెలుగు ఏపీఎం సత్యం నాయుడు, సంస్థాగత నిర్మాణ విభాగ డీపీఎం సంపత్ అన్నారు. రాజానగరం మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో విజన్‌బిల్డింగ్(వీబీ)పై నాలుగు రోజుల శిక్షణ కార్యక్రమంలో శుక్రవారం పాల్గొన్నారు. డ్వాక్రా మహిళలు ఆరోగ్యం, విద్యపై అవగాహన పెంచి, పేదరికాన్ని నిర్మూలించి జీవనోపాధి మెరుగుపడేలా చూడాలన్నారు. డ్వాక్రా గ్రూపు సభ్యులు తాము ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా మారి మరికొందరికి ఉపాధి కల్పించాలన్నారు. శ్రీనివాస్, నాగార్జున, భీమరాజు, ఆశ, లక్ష్మి, ఏపీఎం సునీత, మండల సమాఖ్య అధ్యక్షురాలు సంధ్యా లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న సంపత్

కొలువు ప్రాంగణం..!

వి.ఎల్.పురం, న్యూస్‌టుడే: కలెక్టరేట్‌లోని వికాస, జిల్లా ఉపాధి కార్యాలయం వద్ద ఉన్న మోడల్ కెరీర్ సెంటర్(ఎంసీసీ) ఆధ్వర్యంలో విడివిడిగా శుక్రవారం నిర్వహించిన ఉద్యోగ మేళాలకు మొత్తం 81 మంది అభ్యర్థులు హాజరుకాగా 57 మంది వివిధ కంపెనీల్లో ఉద్యోగాలకు ఎంపికయ్యారు. వికాస కార్యాలయంలో నిర్వహించిన మేళాలో ఆయా కంపెనీల ప్రతినిధులు పాల్గొని అభ్యర్థులను ఎంపిక చేశారు. ఇక్కడ హాజరైన మొత్తం 57 మంది అభ్యర్థుల్లో 39 మంది వివిధ ఉద్యోగాలకు ఎంపికైనట్లు వికాస మేనేజర్ బాబు తెలిపారు. ● జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో స్థానిక తాడితోట వద్ద ఉన్న ఎంసీసీ ప్రాంగణంలో నిర్వహించిన జాబ్‌మేళాకు 34 మంది అభ్యర్థులు హాజరుకాగా వీరిలో 18 మంది రాడిశా టెక్ కంపెనీలో ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు ఎంపికైనట్లు జిల్లా ఉపాధి అధికారి హరీష్‌చంద్రప్రసాద్ తెలిపారు.

ఉద్యోగ మేళాలో పాల్గొన్న అభ్యర్థులు

క్రిస్మస్ సంతోషాల పండగ

కడియం, న్యూస్‌టుడే: క్రైస్తవులకు క్రిస్మస్ సంతోషాలను నింపే పండగని గ్రామీణ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి అన్నారు. రాజమహేంద్రవరం పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బిషప్ పొన్నమాటి బాబ్జీ ఆధ్వర్యంలో లాలాచెరువులోని శాంతి నిలయంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకకు ఎమ్మెల్యే గోరంట్ల ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అసోసియేషన్ సభ్యులతో కలిసి మహిళలకు దుస్తులను పంపిణీ చేశారు. తెదేపా రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మావతి, బిషప్ రాజేంద్రప్రసాద్, బిషప్ ఆర్థర్ ప్రసాద్, భువనేశ్వరి, చంద్రిక, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

మహిళకు దుస్తులను పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే గోరంట్ల

ముఖం కడగండి.. వెళ్లండి..

న్యూస్‌టుడే, కంబాలచెరువు(రాజమహేంద్రవరం)

రాత్రి సమయాల్లో రోడ్డు ప్రమాదాల నివారణకు జిల్లా పోలీసులు పటిష్ఠ చర్యలు చేపడుతున్నారు. నిద్ర మత్తులో ప్రమాదాలు జరుగుతున్నాయని గుర్తించి డ్రైవర్లను అప్రమత్తం చేస్తున్నారు. ముఖం కడుక్కుని వెళ్లండి (ఫేస్ వాష్ అండ్ గో) అనే ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతున్నారు. లారీలు, వ్యాన్లు, మినీ లారీలు వంటివి చాలా దూరం నుంచి సరకు రవాణా చేస్తుంటాయి. కొంత దూరానికి ఒకసారి వాహనాన్ని ఆపి కాసేపటి తరువాత బయల్దేరాల్సి ఉన్నా డ్రైవర్లు సమయం ఆదా అవుతుందని నిద్రొస్తున్నా వాహనం ఆపకుండా వెళ్తున్నారు. దీనివల్ల ప్రమాదాలను కొనితెచ్చుకోవడం, ఇతరులను ప్రమాదాల్లోని నెట్టడం వంటివి చేస్తున్నారు. దీనిని అధిగమించేందుకు పోలీసులు రాత్రి గస్తీ మరింత ముమ్మరం చేశారు. జాతీయ రహదారిపై దూర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలను రాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల మధ్య ఆపి వారితో ముఖం కడిగించి పంపిస్తున్నారు. దీనివల్ల రోడ్డు ప్రమాదాల నివారణ సాధ్యమవుతుంది.

డ్రైవర్‌తో ముఖం కడిగిస్తున్న పోలీసులు

ట్రావెల్ బస్సుల తనిఖీ

మద్యం తాగి వాహనాలు నడిపిన వారిపై చర్యలు చేపట్టేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. దీనిలో భాగంగా శుక్రవారం నుంచి ట్రావెల్ బస్సులు, లారీలు, ఇతర వాహనాలు నడిపే వారికి శ్వాస పరీక్షతో తనిఖీ చేస్తున్నారు. మద్యం తాగిన వారిపై కేసులు నమోదు చేస్తున్నారు.

బాధ్యతగా వ్యవహరించాలి..

ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. నిబంధనలను అనుసరిస్తూ పోలీసుల సూచనలు పాటిస్తే రోడ్డు ప్రమాదాల నివారణ సాధ్యమవుతుంది. జీవితం ఎంతో విలువైందని గ్రహించాలి. ప్రత్యేక బృందాలు జాతీయ రహదారిపై అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు ఫేస్ వాష్ అండ్ గో కార్యక్రమాన్ని చేపడుతున్నాం.

- డి.నరసింహకిషోర్, ఎస్పీ

‘మాజీ ప్రజాప్రతినిధి తీరు మారాలి’

దేవీచౌక్, న్యూస్‌టుడే: వైకాపాకు చెందిన మాజీ ప్రజాప్రతిధి తన తీరు ఇప్పటికైనా మార్చుకోవాలని చందా సత్రం మాజీ ఛైర్మన్ రామశర్మ సూచించారు. తన అనుచరుడికి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా ఆయన ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. శుక్రవారం రాజమహేంద్రవరంలోని ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సత్య అనే అనుచరుడు మరణించే ముందు రూ.3.50 లక్షలు మాజీ ప్రజాప్రతినిధి ఇవ్వాలని, వాటిని తీసుకోమని డైరీలో రాసారన్నారు. సత్య మరణించిన తర్వాత ఆయన భార్య ఆ డబ్బులు కోసం మూడు సంవత్సరాల నుంచి తిరుగుతున్నా డబ్బులు ఇవ్వలేదని ఆరోపించారు. మహిళ అనే కనికరం కూడా లేకుండా ఆ కుటుంబాన్ని రోడ్డున పడేశారని తెలిపారు. వీఎల్ పురం సమీపంలోని తన ఎస్టేట్‌లో ఆస్తి ఎలా పెరిగిందో ఆ మాజీ ప్రజాప్రతినిధి చెప్పాలన్నారు. తన ఎస్టేట్ పరిసర ప్రాంతాలవారిని ఇబ్బంది పెట్టడం తగదన్నారు.

ముగిసిన విజన్ బిల్డింగ్ శిక్షణ

బిక్కవోలు: నాలుగు రోజులుగా స్థానిక స్త్రీశక్తి భవన్‌లో డ్వాక్రా వీవోబీలు, వీవోఏలకు జరుగుతున్న శిక్షణా కార్యక్రమం శుక్రవారంతో ముగిసింది. మండల సమాఖ్య అధ్యక్షురాలు యామాల చిన్నమ్మలు మాట్లాడుతూ శిక్షణలో తెలుసుకున్న విషయాలను గ్రామ సమాఖ్యలతోపాటు, డ్వాక్రా గ్రూపుల సభ్యులకు వివరిస్తామన్నారు. మండలంలో మొత్తం 1,854 మహిళా సంఘాలు ఉన్నాయని తెలిపారు.

మాట్లాడుతున్న మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు చిన్నమ్మలు

14న హిందూ సమ్మేళనం

రాజానగరం, న్యూస్‌టుడే: మండలంలోని పాతవెలుగుబంద గ్రామంలో ఈ నెల 14న హిందూ సమ్మేళనం నిర్వహించనున్నారు. ముఖ్యఅతిథులుగా పెనుగొండ క్షేత్రపీఠాధిపతి, ఆధ్యాత్మికవేత్త ప్రజ్ఞానంద సరస్వతి స్వామీజీ, గండేపల్లి విద్యారణ్యాశ్రమం వ్యవస్థాపకులు సాధుప్రసాద్ వరేణ్యం స్వామీజీ, ఇస్కాన్ నుంచి శ్యామాంగ శ్రీనివాస్‌దాస్ ప్రభుజీ, ప్రాంతం బౌదిక్ ప్రముఖ్ కొండపల్లి రామారావు, వనతాశ్రీవాళ్యా ఆశ్రమం ప్రాంత కార్యకారిణి ఇరగవరపు పద్మావతి హాజరుకానున్నారని నిర్వాహకులు తెలిపారు. కుటుంబ సమేతంగా అందరూ పాల్గొని హిందూ ఐక్యతను, సామరస్యతను చాటాలని వారు కోరారు.

విద్యార్థులకు బహుమతులు

దేవీచౌక్, న్యూస్‌టుడే: నోబెల్ డేను పురస్కరించుకుని రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల విద్యార్థులకు శుక్రవారం పోస్టర్ ప్రజెంటేషన్ పోటీలు నిర్వహించారు. అంతకు ముందు రసాయనశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో కర్బన రసాయన సమ్మేళనాలు అనే అంశంపై అతిథి ఉపన్యాసం నిర్వహించారు. అనంతరం పోస్టర్ ప్రజెంటేషన్‌లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. రసాయనశాస్త్ర విభాగాధిపతి టి.శ్రీనివాసరావు, ఎం.వి.కృష్ణారావు, డాక్టర్ ఎం.పద్మజ, డాక్టర్ టి.నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు.

విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి కృషి

దివ్యాంగ విద్యార్థినికి ల్యాప్‌టాప్ అందిస్తున్న స్థానిక నాయకులు, అధికారులు

వి.ఎల్.పురం, న్యూస్‌టుడే: విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని, అన్నివిధాలా వారికి ప్రోత్సాహాన్ని అందిస్తుందని పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) పీడీ కనకరాజు, విభిన్నప్రతిభావంతుల సంక్షేమ శాఖ ఏడీ ఏ.వై.శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం నగరంలోని ఆల్కాట్‌తోట వద్ద ఉన్న గేదెల నూకరాజు కల్యాణమండపంలో అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీ మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతులను ప్రోత్సహించాలని, సమాన అవకాశాలు కల్పించాలని అన్నారు. అనంతరం డిగ్రీ ఆపై చదువుతున్న ఎనిమిది మంది విభిన్న ప్రతిభావంతులకు ఒక్కొక్కరికీ రూ.45 వేల విలువ చేసే ల్యాప్‌టాప్‌ను ఉచితంగా పంపిణీ చేశారు.

రోడ్డు ప్రమాదంలో పంచాయతీ స్వీపర్ మృతి

రాజానగరం, న్యూస్‌టుడే : రాజానగరం పంచాయతీలో స్వీపర్‌గా పనిచేస్తున్న కొత్తపల్లి శ్రీను (36) సహకార్మికులతో కలిసి శుక్రవారం సాయంత్రం రాజానగరం కూడలి వద్ద జాతీయ రహదారి దాటుతున్న సమయంలో లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు. మిగతావారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. రాజానగరం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సమీపంలోని పరిజల్లిపేటకు చెందిన మృతునికి భార్య, ఎనిమిదో తరగతి చదువుతున్న కుమార్తె ఉన్నారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ ప్రసన్న వీరయ్యగౌడ్ తెలిపారు.

కొత్తపల్లి శ్రీను (పాత చిత్రం)

హక్కులపై అవగాహన

రాజమహేంద్రవరం వైద్యం, న్యూస్‌టుడే: రాజమహేంద్రవరంలోని కంబాలపేట యూపీహెచ్‌సీలో శుక్రవారం అసంక్రమిత వ్యాధుల సర్వే(ఎన్‌సీడీ) నోడల్ అధికారి డాక్టర్ హరిచంద్ర ఆధ్వర్యంలో యూనివర్సల్ హెల్త్ కవరేజ్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. దీనికి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్.శ్రీలక్ష్మి ముఖ్యఅతిథిగా హాజరై వైద్య, ఆరోగ్య సిబ్బందికి చట్టపరమైన హక్కులను వివరించారు. డీఎల్ఎస్ఏ తరఫున ప్రజలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందజేస్తున్న సదుపాయాలపై అవగాహన సదస్సులు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో డాక్టర్ అఖిలేంద్ర, డాక్టర్ అనూహ్య, సిబ్బంది, రోగులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న డీఎల్ఎస్ఏ కార్యదర్శి శ్రీలక్ష్మి

హితకారిణి సమాజం

శ్రీమతి కందుకూరి రాజ్యలక్ష్మి ఉమెన్స్ హాస్టల్, టి.టి.డి. కళ్యాణ మండపం రోడ్, ప్రకాశం నగర్, రాజమహేంద్రవరం, ఆనంద గార్డెన్స్, తూ॥గో॥జిల్లా, ఫోన్: 0883-2485756

ఆర్.సి. 02/2025 తేది: 13-12-2025

సీల్డ్ టెండర్ ప్రకటన

హితకారిణి సమాజం, దేవదాయ శాఖ, రాజమహేంద్రవరం నగరం వారి ఆధ్వర్యంలో నడపబడుతున్న ఎస్.కె.ఆర్. మహిళా వసతి గృహానికి బాత్ రూమ్స్ రిపేర్, భవనములకు సంబంధించిన రిపేర్లు, వాటర్ లీకేజీలకు సంబంధించిన మరమ్మతుల పనులకు గాను టెండర్ పిలువబడుచున్నది. టెండరు దాఖలు చేయుటకు ఆఖరి తేది: 21-12-2025 మధ్యాహ్నం 12 గం॥ల వరకు స్వీకరించబడును. టెండరు తెరచు తేది మరియు సమయం: 22-12-2025 సాయంత్రం 4.00 గం॥లకు.

Work Name:
Special Repairs to SKR Women's Hostel Building

షరతులు మరియు వివరములకు ఎస్.కె.ఆర్. మహిళా వసతి గృహం, టి.టి.డి. కళ్యాణ మండపం రోడ్, ప్రకాశం నగర్, రాజమహేంద్రవరం కార్యాలయము నందు పొందవచ్చును.

వివరములకు:
సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి,
హితకారిణి సమాజం, ఆనంద గార్డెన్స్, రాజమహేంద్రవరం.
ఫోన్: 96662 12342

హితకారిణి సమాజం

శ్రీమతి కందుకూరి రాజ్యలక్ష్మి ఉమెన్స్ హాస్టల్, టి.టి.డి కళ్యాణ మండపం రోడ్, ప్రకాశం నగర్, రాజమహేంద్రవరం, ఆనంద గార్డెన్స్, తూ॥గో॥ జిల్లా, ఫోన్: 0883-2485756

ఆర్.సి.01/2025 తేది. 13-12-2025

ఎస్.కె.ఆర్. హాస్టల్ - సీల్డు టెండరు - ప్రకటన

హితకారిణి సమాజం, దేవదాయ శాఖ, రాజమహేంద్రవరం నగరం వారి ఆధ్వర్యంలో నడపబడుతున్న ఎస్.కె.ఆర్. మహిళా వసతి గృహానికి అవసరమైన కూరగాయలు, కిరాణా సామాగ్రి, పాలు, బియ్యం, కోడిగుడ్లు మరియు తినుబండారములు తమ స్వంత బాధ్యతపై టెండరు ఖరారు చేసిన తేదీ నుండి ఒక సంవత్సరం కాలం వరకు సరఫరా చేయుటకుగాను సీల్డు టెండర్లు ది.22-12-2025 ఉదయం 9 గంటలలోపు కోరడమైనది. దాఖలు చేయబడిన సీల్డు టెండర్లు ది.22-12-2025 మధ్యాహ్నం 2 గంటలకు హాజరైన టెండరుదారుల సమక్షంలో సహాయ కమిషనరు మరియు కార్యనిర్వహణాధికారి, ధర్మకర్తల సమక్షంలో బహిరంగంగా తక్కువ టెండరునకు ఖరారు చేయబడును. రూ.200/-లు కార్యాలయం నందు చెల్లించి షెడ్యూల్ పొందవచ్చును.

క్ర. సంఖ్య	సరకు వివరములు	తేది మరియు సమయం	ధరావత్తు	టెండరు కాలం
1	కూరగాయలు	ది.22.12.2025 మధ్యాహ్నం 2 గంటలకు శ్రీమతి కందుకూరి రాజ్యలక్ష్మి వసతి గృహం వద్ద, రాజమహేంద్రవరం	రూ.20000/-	టెండరు ఖరారు చేసిన తేదీ నుండి ఒక సంవత్సరం కాలం వరకు
2	బియ్యం		రూ.35000/-	
3	పాలు		రూ.20000/-	
4	కిరాణా		రూ.35000/-	
5	తినుబండారములు		రూ.20000/-	
6	కోడి గుడ్లు		రూ.20000/-	

షరతులు మరియు వివరములకు ఎస్.కె.ఆర్. మహిళా వసతి గృహం, టి.టి.డి కళ్యాణ మండపం రోడ్, ప్రకాశం నగర్, రాజమహేంద్రవరం కార్యాలయము నందు పొందవచ్చును. వివరములకు:

సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి,
హితకారిణి సమాజం, ఆనంద గార్డెన్స్, రాజమహేంద్రవరం, సెల్: 9666212342

కుంగిన మార్గం

నగరంలో నిత్యం రద్దీగా ఉండే చందా సత్రం ప్రాంతంలో రహదారిపై భారీ గొయ్యి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. రోడ్డు మధ్యన సిమెంటు శ్లాబు కుంగి ఇనుప ఊచలతో దర్శనమిస్తోంది. నిత్యం రద్దీగా ఉండే మెయిన్ రోడ్డుకు అనుసంధానమయ్యే ఈ మార్గం నిత్యం రద్దీగా ఉంటోంది. సంబంధిత అధికారులు స్పందించి పరిస్థితి చక్కదిద్దాలని స్థానికులు కోరుతున్నారు.

-న్యూస్‌టుడే, ఏవీఏ రోడ్డు

మురుగునీటితో వెతలు

స్థానిక ఆనాల వెంకట అప్పారావు రోడ్డులో జాతీయ రహదారి సమీపంలో మురుగు నీరు ముందుకెళ్లడం లేదు. ఈ ప్రాంతం అంతా నాచు కట్టి ఉంది. ఎగువ దుకాణాల నుంచే మురుగు నీరు పెద్ద ఎత్తున నిలిచిపోవడంతో చోదకులకు ఇబ్బందులు తప్పడం లేదు. -న్యూస్‌టుడే,ఏవీఏ రోడ్డు

రహదారిపై కమ్మేసిన దుమ్ము

నగరంలో నిత్యం రద్దీగా ఉండే బైపాస్ రోడ్డు నుంచి గోరక్షణపేట వెళ్లే మార్గంలో ప్రయాణించాలంటే వాహనదారులు, పాదచారులు ఆందోళన చెందుతున్నారు. ఇక్కడ మరమ్మతులకు రహదారి తవ్వి పైన మట్టి వేసి వదిలేయడంతో రోడ్డు అంతా గుంతలతో అస్తవ్యస్తంగా మారింది. కంబాలచెరువు నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్‌కు వెళ్లే ప్రధాన రహదారి కావడంతో రద్దీగా ఉంటోంది. -న్యూస్‌టుడే, ఏవీఏ రోడ్డు

(c) eenadu

రాజమహేంద్రవరం గ్రామీణం

• రాజమహేంద్రవరం గ్రామీణం • రాజానగరం • అనపర్తి

పంచ సూత్రాలను పాటించాలి

రాజానగరం: స్వయం శక్తి సంఘాలు పంచ సూత్రాలను పాటిస్తూ ఆదర్శంగా ఉండాలని వెలుగు ఏపీడీ సత్యం నాయుడు, సంస్థాగత నిర్మాణ విభాగ డీపీఎం సంపత్ అన్నారు. రాజానగరం మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో విజన్ బిల్డింగ్(విబి)పై నాలుగు రోజుల శిక్షణ కార్యక్రమంలో శుక్రవారం పాల్గొన్నారు. డ్వాక్రా మహిళలకు ఆరోగ్యం, విద్యపై అవగాహన పెంచి, పేదరికాన్ని నిర్మూలించి జీవనోపాధి మెరుగుపడేలా చూడాలన్నారు. డ్వాక్రా గ్రూపు సభ్యులు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా మారి మరికొందరికి ఉపాధి కల్పించాలన్నారు. శ్రీనివాస్, నాగార్జున, భీమరాజు, ఆశ, లక్ష్మి, ఏపీఎం సునీత, మండల సమాఖ్య అధ్యక్షురాలు సంధ్యాల లక్ష్మి పాల్గొన్నారు.

శాసనమండలి విప్‌ను కలిసిన నల్లమిల్లి

బిక్కవోలు, న్యూస్‌టుడే: శాసనమండలి విప్ ఎమ్మెల్సీ పి.హరిప్రసాద్‌ను ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిశారు. మంగళగిరి రాష్ట్ర జనసేన కార్యాలయంలో కలిసి ఆయనకు పుష్పగుచ్ఛం అందించారు. ఆయన వెంట జనసేన నియోజకవర్గ సమన్వయకర్త రావాడ నాగు ఉన్నారు.

హరిప్రసాద్‌కు పుష్పగుచ్ఛం అందిస్తున్న ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి

మేమున్నాం.. మీకు తోడుగా

మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు: ధవళేశ్వరం: 91212 29057, కడియం: 91212 29062, అనపర్తి: 91000 20947

ఉ॥ 10 - మ॥ 1

విద్యుత్తు స్తంభం వద్ద మరమ్మతులు

స్పందనకు వందనం

మోరంపూడి: పిడింగొయ్యి గ్రామ పంచాయతీ ప్రధాన రహదారి పక్కనే ఉన్న విద్యుత్తు స్తంభం నుంచి తరచూ మంటలు వ్యాపిస్తున్నాయి. శుక్రవారం 'ఈనాడు'లో 'స్తంభం నుంచి మంటలు' శీర్షికన ప్రచురితమైన వార్తకు అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించారు.

నీరు రావడం లేదు

సమస్య: రాజవోలు అరుంధతిపేట చివరి వీధిలో కొళాయి నుంచి నీరు రావడం లేదు. అక్కడ పైపులైను నుంచి నీరు వృథాగా పోతుంది. వాహనాల రాకపోకల వల్ల పైపులు విరిగిపోతున్నాయి. - నరేష్

సమాధానం: మరమ్మతులు చేయించి నీరు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకుంటాం. - శ్రీనివాసరెడ్డి, గ్రామ కార్యదర్శి, రాజవోలు

– న్యూస్‌టుడే, బొమ్మూరు

వేంకటేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు

బిక్కవోలు, న్యూస్‌టుడే: బలభద్రపురం శ్రీదేవి, భూదేవి సహిత ప్రసన్న వేంకటేశ్వరస్వామికి శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని అధిక సంఖ్యలో భక్తులు స్వామివారి మాలాధారణ చేశారు. వీరికి దేవస్థానం ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో అల్పాహారంతోపాటు భోజన సదుపాయం కల్పిస్తున్నట్లు ఆలయ అభివృద్ధి కమిటీ ఛైర్మన్ మల్లిడి గంగారెడ్డి తెలిపారు. ఈ నెల 14 నుంచి 24వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయన్నారు.

మాలాధారణలో భక్తులు

క్రిస్మస్.. సంతోషాల పండగ

కడియం, న్యూస్‌టుడే: క్రైస్తవులకు క్రిస్మస్ సంతోషాలను నింపే పండగని గ్రామీణ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి అన్నారు. రాజమహేంద్రవరం పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బిషప్ పొన్నమాటి బాబ్జీ ఆధ్వర్యంలో లాలాచెరువులోని శాంతి నిలయంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకకు ఎమ్మెల్యే గోరంట్ల ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అసోసియేషన్ సభ్యులతో కలిసి మహిళలకు దుస్తులు పంపిణీ చేశారు. తెదేపా రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మావతి, బిషప్ రాజేంద్రప్రసాద్, బిషప్ ఆర్థర్ ప్రసాద్, భువనేశ్వరి, చంద్రిక, ప్రశాంత్ పాల్గొన్నారు.

మహిళకు దుస్తులు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే బుచ్చయ్యచౌదరి

తెరపైకి పంచాయతీల విభజన ప్రతిపాదన

అధికారులకు రాజానగరం ఎమ్మెల్యే వినతి

రాజానగరం, న్యూస్‌టుడే: నియోజకవర్గంలోని గ్రామ పంచాయతీల విభజనకు రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఇటీవల జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి వద్ద ప్రతిపాదించారు. రాజానగరం, సీతానగరం మండలాల్లోని కొన్ని గ్రామ పంచాయతీల్లో చేరి ఉన్న శివారు గ్రామాల ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని ఆయన తెలిపారు. మెరుగైన పాలన, సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడానికి పెద్ద పంచాయతీలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయాలని ఆయన ప్రతిపాదించారు.

పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజకు వినతిపత్రం అందజేస్తున్న ఎమ్మెల్యే బత్తుల

రాజానగరం మండలంలో..

దివాన్‌చెరువు, శ్రీరాంపురం, రఘునాథపురం, స్వరూపనగర్, రూపానగర్‌లతో దివాన్‌చెరువు అతి పెద్ద పంచాయతీగా ఉంది. ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా ఉండడంతో పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా పంచాయతీని మూడు భాగాలుగా విభజించాలని ప్రతిపాదించారు. దివాన్‌చెరువు పంచాయతీ నుంచి విడదీసి శ్రీరాంపురం కేంద్రంగా రఘునాథపురం శివారు గ్రామంగా ప్రత్యేక పంచాయతీ ఏర్పాటుకు ప్రతిపాదించారు. రూపానగర్, స్వరూపనగర్‌లను రాజమహేంద్రవరం కార్పొరేషన్‌లో విలీనం చేసే విధంగా ప్రతిపాదించారు.

● మండల, నియోజకవర్గ కేంద్రమైన రాజానగరం పంచాయతీల శివారు గ్రామాలుగా సూర్యారావుపేట, శ్రీరామ్‌నగర్ ఉన్నాయి. రాజానగరం నుంచి సూర్యారావుపేట గ్రామాన్ని విడదీసి ప్రత్యేక పంచాయతీగా ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.

● సీతానగరం మండలంలోని పురుషోత్తపట్నం పంచాయతీలో శివారు గ్రామంగా ఉన్న రామచంద్రపురాన్ని విడదీసి ప్రత్యేక పంచాయతీగా ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు ఉన్నాయి.

విలీనం ప్రతిపాదనతో మందగమనం

రాజానగరం నియోజకవర్గంలోని 9 గ్రామ పంచాయతీలను రాజమహేంద్రవరం కార్పొరేషన్‌లో విలీనం చేయాలన్న ప్రతిపాదనతో వాటికి ఎన్నికలు నిర్వహించలేదు. దీంతో సదరు పంచాయతీలు ప్రత్యేకాధికారుల పాలనలో ఉండడంతో మౌలికసదుపాయాలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు మందగమనంలో ఉన్నాయి. కొన్ని గ్రాంట్లు సైతం రాకపోవడంతో గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడింది.

తక్షణమే ఎన్నికలు నిర్వహించాలి

ప్రత్యేక అధికారుల పాలనలో ఉన్న రాజానగరం మండలంలోని చక్రద్వారబంధం, దివాన్‌చెరువు, నామవరం, పాలచర్ల, కోరుకొండ మండలంలోని బూరుగుపూడి, గాడాల, మధురపూడి, నిడిగట్ల గ్రామాలకు తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని ప్రజలతో పాటు ఎమ్మెల్యే కోరారు. ఈ మేరకు పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజకు ఆయన వినతిపత్రం అందజేశారు.

విద్యార్థులకు అల్పాహారం

బిక్కవోలు: బిక్కవోలు పదో తరగతి విద్యార్థులకు అల్పాహారం లభిస్తోంది. ఉదయం 8 గంటలకు పాఠశాలకు వచ్చే విద్యార్థులకు అల్పాహారం లేక ఇబ్బందులు పడుతున్న విషయం విదితమే. దీంతో బిక్కవోలుకు చెందిన కూటమి నాయకులు పల్లి శ్రీనివాసరెడ్డి, గొర్లె త్రిమూర్తులు, చిట్టిబాబు చౌదరి తదితరులు అల్పాహారం అందిస్తున్నట్లు హెచ్ఎం రమాదేవి తెలిపారు.

పంట మార్పిడి విధానంతో మేలు

రంగంపేట: పంట మార్పిడి విధానంతో రైతులకు మేలు జరుగుతుందని, దీనిపై దృష్టి సారించేలా వారికి అవగాహన కల్పించాలని జిల్లా వ్యవసాయాధికారి ఎస్.మాధవరావు అన్నారు. రంగంపేట మండల పరిషత్తు కార్యాలయంలో రైతన్నా మీ కోసం కార్యక్రమంలో జిల్లా అధికారులు క్షేత్రస్థాయి ఉద్యోగులకు అవగాహన కల్పించారు. ఉద్యాన పంటల సాగుకి ప్రాధాన్యత ఇవ్వాలని ఉద్యాన శాఖ జిల్లా అధికారి మల్లికార్జునరావు అన్నారు. మత్స్య శాఖ ఏడీఏ సుమలత, మండల వ్యవసాయాధికారి కె.శ్రీనివాసరావు పాల్గొన్నారు.

ఏపీఎన్జీజీవోస్ అసోసియేషన్ ఎన్నిక ఏకగ్రీవం

కోరుకొండ, న్యూస్‌టుడే: కోరుకొండ యూనిట్ ఏపీఎన్జీజీవోస్ అసోసియేషన్ ఎన్నికలు శుక్రవారం ఏకగ్రీవంగా జరిగాయి. స్థానిక మండల ప్రజాపరిషత్తు కార్యాలయంలో నిర్వహించిన ఎన్నికల్లో ఒక్కో పదవికి ఒక్కొక్క నామినేషను రావడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. అధ్యక్షుడిగా ఎం.ఎస్. సూర్యప్రకాష్, ఉపాధ్యక్షులుగా ఎండీ పాషా, పి.శామ్యూల్ సతీష్‌బాబు, వై.రాజేష్, కార్యదర్శిగా డి.రాజేంద్రప్రసాద్, సహాయ కార్యదర్శులుగా డి.బాబ్జి, టి.శ్రీనివాసరావు, కె.ప్రభావతి, సహాయ మహిళా కార్యదర్శిగా కె.వసుధ, కోశాధికారిగా ఎస్‌కే సత్తార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పి.రాజేష్, పి.ఆనంద్, కె.తాతరమణ ఎన్నికల అధికారులుగా వ్యవహరించారు. జిల్లా అడహాక్ కమిటీ ఛైర్మన్ మీసాల మాధవరావు, కన్వీనర్ పి.అనిల్‌కుమార్, జేఏసీ కార్యదర్శి వేణుమాధవ్, కో-ఛైర్మన్ సేవా ప్రదీప్‌కుమార్ కొత్త కార్యవర్గాన్ని సత్కరించి అభినందించారు. రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు వై.సత్యమూర్తి, వలీ, చొల్లంగి త్రినాథ్‌కుమార్, నాయకులు విజయకృష్ణ, సత్య వలి, చిట్టి తదితరులు పాల్గొన్నారు.

ఏకగ్రీవంగా ఎన్నికైన నాయకులు

నినాదాలు చేస్తున్న నూతన కమిటీ ప్రతినిధులు

యూటీఎఫ్ మండల కమిటీ ఎంపిక..

రంగంపేట, న్యూస్‌టుడే: యూటీఎఫ్ రంగంపేట మండల శాఖ నూతన కమిటీ ఎన్నిక శుక్రవారం దళిల్లి సత్యనారాయణ మెమోరియల్ జడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగింది. మండల అధ్యక్షునిగా ఎం.గణేష్, గౌరవాధ్యక్షునిగా మదీనా బాషా, అసోసియేట్ అధ్యక్షునిగా సూరిబాబు, మహిళా అసోసియేట్ అధ్యక్షురాలిగా కరీజా బీబీ, ప్రధానకార్యదర్శిగా కె.రాంబాబు, కోశాధికారిగా కోరుమిల్లి శ్రీనివాసరావు తదితరులతో కమిటీ ఎన్నిక జరిగింది. రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రూపనీరజ, మహిళా అసోసియేట్ జిల్లా అధ్యక్షురాలు విజయగౌరి పాల్గొన్నారు.

రూ.15.16 కోట్లతో రహదారుల అభివృద్ధి

కోరుకొండ, న్యూస్‌టుడే: రాజానగరం నియోజకవర్గంలోని రహదారుల అభివృద్ధికి రూ.15.16 కోట్ల నిధులు పంచాయతీరాజ్ నుంచి విడుదలయ్యాయని, రానున్న 15 రోజుల్లో వీటికి శ్రీకారం చుడతామని ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అన్నారు. మండలంలోని కణుపూరు గ్రామంలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో శుక్రవారం ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ప్రజల నుంచి సమస్యలను అర్జీల రూపంలో స్వీకరించారు. ఇళ్ల స్థలాలు, కొత్త రేషన్ కార్డులు, కొత్త పింఛన్లు, వీధి దీపాలు, రహదారులు, సాగు, తాగునీరు వచ్చిన సమస్యలపై ఆయన స్పందించారు.

పంచాయతీ భవనానికి భూమిపూజ

రాజవరం గ్రామంలో రూ.32 లక్షల నిధులతో ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, రుడా ఛైర్మన్ బీవీఆర్ చౌదరి చేతుల మీదుగా గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఎమ్మెల్యే సతీమణి బత్తుల వెంకటలక్ష్మి, ఏఎంసీ మాజీ ఛైర్మన్ తనకాల నాగేశ్వరరావు తదితర కూటమి శ్రేణులు పాల్గొన్నారు.

శిలాఫలకం ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే బత్తుల, బీవీఆర్ చౌదరి

బాధితురాలికి సాయం

బిక్కవోలు: తోటపేట అగ్ని ప్రమాద బాధితురాలు వడ్డీ మేరీకి శుక్రవారం గ్యాస్ కనెక్షన్‌ను తెదేపా నాయకుడు నల్లమిల్లి మనోజ్‌రెడ్డి చేతుల మీదుగా అందించారు. బిక్కవోలు శ్రీరామన్న తాత ఇండియన్ గ్యాస్ కంపెనీ వారు వీటిని సరఫరా చేశారు. సిలెండర్, గ్యాస్‌స్టౌవ్, ఇతర సామగ్రి అందించారు.

హక్కులపై అవగాహన

రాజమహేంద్రవరం వైద్యం, న్యూస్‌టుడే: రాజమహేంద్రవరంలోని కంబాలపేట యూపీహెచ్‌సీలో శుక్రవారం అసంక్రమిత వ్యాధుల సర్వే(ఎన్‌సీడీ) నోడల్ అధికారి డాక్టర్ హరిచంద్ర ఆధ్వర్యంలో యూనివర్సల్ హెల్త్ కవరేజ్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. దీనికి జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్.శ్రీలక్ష్మి ముఖ్యఅతిథిగా హాజరై వైద్య, ఆరోగ్య సిబ్బందికి చట్టపరమైన హక్కులను వివరించారు. డీఎల్ఎస్ఏ తరఫున ప్రజలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందజేస్తున్న సదుపాయాలపై అవగాహన సదస్సులు నిర్వహిస్తామన్నారు. డాక్టర్ అఖిలేంద్ర, డాక్టర్ అనూహ్య, సిబ్బంది పాల్గొన్నారు.

అధ్వానంగా పారిశుద్ధ్యం

సరైన డ్రెయినేజీ వ్యవస్థ లేకపోవడంతో పాటు కనీసం నిర్వహణ పనులు చేపట్టకపోవడంతో పెంటపల్లి గ్రామంలో పారిశుద్ధ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రధాన రహదారితో పాటు వీధులలోనూ ఎక్కడికక్కడ మురుగునిలిచి దోమల బెడద అధికమవుతుంది. తాగునీటి ట్యాంకు వద్ద, సచివాలయానికి వెళ్లే దారిలోనూ మురుగు నిలిచి అపరిశుభ్రంగా మారింది. అధికారులు సమస్య పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. – న్యూస్‌టుడే, గోకవరం

పోలవరం నిర్వాసితుల నిరీక్షణ

పునరావాస కాలనీ

గోకవరం, న్యూస్‌టుడే: చిన్న చిన్న ఆవాసాల్లో సైతం తాగునీటి సదుపాయం నుంచి పారిశుద్ధ్య పనుల వరకు రోజూ కొనసాగుతాయి. కాని సుమారు అయిదు వేల మంది జనాభా ఉన్న ఆ కాలనీలో మాత్రం నెలల తరబడి కనీస నిర్వహణ పనులు జరగడం లేదు. ఇందుకు కారణం ఆ కాలనీని ప్రత్యేక పంచాయతీగా గుర్తించి నిధులను విడుదల చేయకపోవడమే. ఇది గోకవరం మండలం కృష్ణునిపాలెం పంచాయతీ పరిధిలో ఉన్న ఆర్ అండ్ ఆర్ కాలనీవాసుల దుస్థితి. పోలవరం ప్రాజెక్టు ముంపునకు గురైన దేవీపట్నం మండలంలో కొండమొదలు నుంచి గంగంపాలెం వరకు 18 గ్రామాల గిరిజనేతరులను ఈ కాలనీకి తరలించారు. అక్కడ నిర్మించిన 1064 ఇళ్లలో నాలుగేళ్లుగా వీరు నివాసం ఉంటున్నారు. ఇక్కడ వరకు బాగానే ఉన్న కాలనీ నిర్వహణకు నిధులు కేటాయింపు సమస్యగా మారింది. ఈ కాలనీ కృష్ణునిపాలెం పంచాయతీ పరిధిలో ఉన్నప్పటికి నిధులు కేటాయించకపోవడంతో నిర్వహణ పనులు తాము చేయలేమని చేతులెత్తేశారు. దీంతో ఏ సమస్య వచ్చినా ఎక్కడికి వెళ్లాలో ఎవరికి చెప్పుకోవాలో తెలియని దుస్థితిలో కాలనీవాసులు ఉన్నారు. ప్రత్యేక పంచాయతీగా కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు.

రోజూ ఇబ్బందే..

కాలనీలో సుమారు 24 కి.మీ. మేర డ్రెయినేజీలతో పాటు పూర్తిస్థాయిలో సీసీ రోడ్లు ఉన్నాయి. వీటితో పాటు తాగునీటి సరఫరాకు రెండు ట్యాంకులు ఉన్నాయి. అన్ని మౌలిక వసతులు ఉన్న వీటి నిర్వహణకు సిబ్బంది లేకపోవడంతో పాటు నిధులు కేటాయించకపోవడం సమస్యగా మారింది. ఏదైనా సమస్య వచ్చి తాగునీటి సరఫరా నిలిచిపోతే నెలలు తరబడి పరిష్కారం కావడం లేదు. ఇవే సమస్యలను గతంలో కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లడంతో గ్రామసభ నిర్వహించి ప్రత్యేక పంచాయతీ ఏర్పాటుకు తీర్మానం చేయించారు.

ప్రతిపాదనలు పంపించాం

ఆర్ అండ్ ఆర్ కాలనీని ప్రత్యేక పంచాయతీగా కేటాయించాలని ఇటీవల ప్రతిపాదనలు పంపించాం. ఈ ప్రక్రియ నడుస్తుంది. కాలనీలో సీసీ రోడ్లు, డ్రెయినేజీలు ఉన్నప్పటికీ వీటి నిర్వహణకు నిధులు కేటాయించకపోవడంతో ఇబ్బందిగా ఉంది. పంచాయతీగా ఏర్పడితే నిధులు మంజూరై నిర్వహణ సమస్యలు తొలగుతాయి.

- ఎం.గోవిందు, ఎంపీడీవో, గోకవరం

దుర్వాసన భరించలేకున్నాం..

దివాన్‌చెరువులోని సంతోష్‌నగర్ నుంచి జాతీయ రహదారి పైకి చేరుకునే సీసీ రోడ్డును ఆనుకుని ఉన్న డ్రెయిన్ మురుగుతో నిండి పొంగి పొర్లుతోంది. ఆ రహదారిపై వెళ్లే ప్రజలు దుర్వాసన భరించలేక ముక్కు మూసుకుని వెళ్లాల్సి వస్తోంది. పంచాయతీలో కోటి రూపాయలకు పైగా నిధులు ఉన్నప్పటికీ ప్రత్యేకాధికారుల పాలనలో ఉండడంతో ఆ నిధులు విడుదల కావడంలేదు. అనేక ప్రాంతాల్లో చెత్త పేరుకుపోయింది. అధికారులు తక్షణమే స్పందించి పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. – న్యూస్‌టుడే, రాజానగరం

యువకుల రక్తదానం

కడియం, న్యూస్‌టుడే: కడియపులంక గ్రామానికి చెందిన చిరుసేవా సమితీ అధ్యక్షుడు గెడ్డం శివరత్న గణపతి పుట్టినరోజును పురస్కరించుకుని శుక్రవారం 60 మంది అతని స్నేహితులు దానవాయిపేటలోని ధన్వంతరీ వాలంటరీ బ్లడ్ సెంటర్ వద్ద రక్తదానంలో పాల్గొన్నారు.

శిబిరంలో పాల్గొన్న కడియపులంక యువకులు

14న హిందూ సమ్మేళనం

రాజానగరం, న్యూస్‌టుడే: మండలంలోని పాతవెలుగుబంద గ్రామంలో ఈ నెల 14న హిందూ సమ్మేళనం నిర్వహించనున్నారు. ముఖ్యఅతిథులుగా పెనుగొండ క్షేత్ర పీఠాధిపతి, ఆధ్యాత్మికవేత్త ప్రజ్ఞానందసరస్వతి స్వామీజీ, గండేపల్లి విద్యారణ్యాశ్రమం వ్యవస్థాపకులు పూజ్యశ్రీ సాధుప్రసాద్ వరేణ్యం స్వామీజీ, ఇస్కాన్ నుంచి శ్యామాంగ శ్రీనివాస్‌దాస్ ప్రభుజీ, ప్రాంతం బౌదిక్ ప్రముఖ్ కొండపల్లి రామారావు, వనతాశ్రీవాళ్యా ఆశ్రమం ప్రాంత కార్యకారిణి ఇరగవరపు పద్మావతి ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారని నిర్వాహకులు తెలిపారు. కుటుంబ సమేతంగా అందరూ పాల్గొని హిందూ ఐక్యతను, సామరస్యతను చాటాలని వారు కోరారు.

రోడ్డు ప్రమాదంలో పంచాయతీ స్వీపర్ మృతి

రాజానగరం, న్యూస్‌టుడే: వారం రోజులు గడవక ముందే రాజానగరం కూడలి వద్ద మరో ప్రమాదం చోటు చేసుకుంది. రాజానగరం పంచాయతీలో స్వీపర్‌గా పనిచేస్తున్న **కొత్తపల్లి శ్రీను** (36) సహకార్మికులతో కలిసి శుక్రవారం సాయంత్రం కూడలి వద్ద జాతీయ రహదారి దాటుతున్న సమయంలో లారీ ఢీ కొనడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. మిగతావారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. రాజానగరం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సమీపంలోని పరిజల్లిపేటకు చెందిన మృతునికి భార్య, ఎనిమిదో తరగతి చదువుతున్న కుమార్తె ఉన్నారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ ప్రసన్న వీరయ్యగౌడ్ తెలిపారు.

నాటుసారాతో వ్యక్తి అరెస్టు

రంగంపేట, న్యూస్‌టుడే: రంగంపేట మండలం చంద్రేడులో 30 లీటర్ల నాటుసారాతో పంచికట్ల వెంకీ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. రాజమహేంద్రవరం రూరల్ మండలం కవలగొయ్యికి చెందిన నిందితుడు రఘునాథపురం నుంచి నాటుసారాను చంద్రేడుకి ద్విచక్రవాహనంపై తరలిస్తుండగా అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై శివప్రసాద్ తెలిపారు.

ముగిసిన విజన్ బిల్డింగ్ శిక్షణ

బిక్కవోలు, న్యూస్‌టుడే: నాలుగురోజులుగా స్థానిక స్త్రీశక్తి భవన్‌లో డ్వాక్రా వీవోబీలు, వీవోఏలకు జరుగుతున్న శిక్షణా కార్యక్రమం శుక్రవారంతో ముగిసింది. మండల సమాఖ్య అధ్యక్షురాలు యామాల చిన్నమ్మలు మాట్లాడుతూ శిక్షణలో తెలుసుకున్న విషయాలను గ్రామ సమాఖ్యలతోపాటు, డ్వాక్రా గ్రూపుల సభ్యులకు వివరిస్తామన్నారు. మండలంలో మొత్తం 1,854 మహిళా సంఘాలు ఉన్నాయని తెలిపారు.

మాట్లాడుతున్న మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు చిన్నమ్మలు

ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

శ్యామలాసెంటర్: రాజమహేంద్రవరంలో టెక్నికల్ సర్టిఫికేట్ కోర్సుల్లో ప్రవేశాలకు ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఎస్ఈవో కె.వాసుదేవరావు ఒక ప్రకటనలో కోరారు. చిత్రలేఖనం, టైలరింగ్, ఎంబ్రాయిడరీ హ్యాండ్‌లూమ్ అండ్ వివింగ్ ట్రేడ్‌లో లోయర్, హైయర్‌లో ప్రవేశాలు పొందేందుకు www.bse.ap.gov.inను సంప్రదించవచ్చన్నారు. దరఖాస్తులను డీఈవో కార్యాలయంలో అందించాలన్నారు.

నేడు విద్యుత్తు సరఫరాకు అంతరాయం

దేవీచౌక్, న్యూస్‌టుడే: అత్యవసర మరమ్మతులకు శనివారం పలు ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా నిలిపివేయనున్నట్లు ఈఈ నక్కపల్లి శామ్యూల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆయా ప్రాంతాల వినియోగదారులు సహకరించాలని కోరారు.

సమయం: ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు
ప్రాంతాలు: ఆల్కాట్‌గార్డెన్స్, కన్నమ్మతల్లి గుడి వెనుక ప్రాంతం, కన్నమాంబవీధి, గోదావరి గట్టు రోడ్డు, పోస్టాఫీసువీధి, ఆశ్రమంవీధి, నారాయణవీధి, వేమనవీధి, శారద వీధి, త్రినాథ్‌వీధి, విజయలక్ష్మీవీధి, రైల్వేస్టేషన్ రోడ్డు, గోకుల్‌వీధి

సమయం: ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు
ప్రాంతాలు: కాతేరు గ్రామంలోని దాసరినగర్, పంచాయితీ ప్రాంతం, సుబ్బారావుపేట, దేవాంగులవీధి, సీటీఆర్ఐ రోడ్డు, జీఎస్ఆర్ ఆన్‌లైన్ ప్రాంతం, గణపతినగర్

నగరంలో నేడు

రాజమహేంద్రవరం సాంస్కృతికం: వారణాసి సుబ్బలక్ష్మి స్మారక సంగీతోత్సవం గోదావరిగట్టున ఉన్న శ్రీత్యాగరాజ నారాయణదాస సేవాసమితి ప్రాంగణంలో జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. శనివారం సాయంత్రం 6 గంటలకు మొదలయ్యే కార్యక్రమంలో హైదరాబాద్‌కు చెందిన దరూరి రాఘవాచారి గాత్ర కచేరీ ఉంటుందని, కళాభిమానులు హాజరు కావాల్సిందిగా కోరారు.

వైద్య సేవలు వినియోగించుకోవాలి

అనపర్తి గ్రామీణం, న్యూస్‌టుడే: ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందజేస్తున్న వైద్యసేవలను ప్రజలు వినియోగించుకోవాలని అనపర్తి జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి మజ్జి వంశీకృష్ణ అన్నారు. అనపర్తి జూనియర్ సివిల్ కోర్టు ప్రాంగణంలో శుక్రవారం న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన న్యాయవిజ్ఞాన సదస్సులో న్యాయమూర్తి వంశీకృష్ణ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ప్రైవేటు ఆసుపత్రుల వైపు ప్రజలు మొగ్గుచూపుతే ప్రభుత్వ ఆసుపత్రులు అభివృద్ధి చెందవన్నారు. అనపర్తి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.రామగుర్రెడ్డి ఆసుపత్రిలో అందిస్తున్న సేవలు గురించి వివరించారు. డా.శారదా, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మేడపాటి రవిషణ్ముఖరెడ్డి, సెక్రటరీ రమణమూర్తి పాల్గొన్నారు.

మాట్లాడుతున్న న్యాయమూర్తి వంశీకృష్ణ

ఉద్యోగాలకు 57 మంది ఎంపిక

వి.ఎల్.పురం: కలెక్టరేట్‌లోని వికాస, జిల్లా ఉపాధి కార్యాలయం వద్ద ఉన్న మోడల్ కెరీర్ సెంటర్(ఎంసీసీ) ఆధ్వర్యంలో విడివిడిగా శుక్రవారం నిర్వహించిన ఉద్యోగ మేళాలకు మొత్తం 81 మంది అభ్యర్థులు హాజరుకాగా 57 మంది వివిధ కంపెనీల్లో ఉద్యోగాలకు ఎంపికయ్యారు. వికాస కార్యాలయంలో హాజరైన 57 మంది అభ్యర్థుల్లో 39 మంది వివిధ ఉద్యోగాలకు ఎంపికైనట్లు వికాస మేనేజర్ బాబు తెలిపారు. ✦ జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో తాడితోట వద్ద ఉన్న ఎంసీసీ ప్రాంగణంలో 34 మంది అభ్యర్థులు హాజరుకాగా వీరిలో 18 మంది రాదిశా టెక్ కంపెనీలో ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు ఎంపికైనట్లు జిల్లా ఉపాధి అధికారి హరీష్‌చంద్రప్రసాద్ తెలిపారు.

గడ్డిని కాల్చొద్దు.. ముప్పు తేవద్దు

అనపర్తి గ్రామీణం, పెదపూడి, న్యూస్‌టుడే: పంట పొలాల్లోని గడ్డికి రైతులు అవగాహనారాహిత్యంతో నిప్పు పెట్టి చేతులారా భూసారాన్ని తగ్గించేస్తున్నారు. అనపర్తి నియోజకవర్గం అనపర్తి, పెదపూడి, బిక్కవోలు, రంగంపేట మండలాల్లో ఈ ఏడాది ఖరీఫ్‌లో సుమారు 51,139 ఎకరాల్లో వరి సాగు చేపట్టారు. చేతికొచ్చిన పంటని రైతులు యంత్రాలు, కూలీలతో కోయించారు. నూర్పిడి అయిన తర్వాత ఆ గడ్డిని దాదాపు పొలాల్లోనే తగలబెడుతున్నారు. దీంతో కాలుష్యం పెరగడంతోపాటు, భూసారం సైతం తగ్గిపోతోందని వ్యవసాయాధికారులు అంటున్నారు.

వరి సాగు వివరాలు ఇలా..

మండలం	ఎకరాలు
అనపర్తి	8,950
బిక్కవోలు	15,041
పెదపూడి	19640
రంగంపేట	7,508

వ్యవసాయంలో యాంత్రీకరణ పెరగడంతో..

ఒకప్పుడు కోతలు అయ్యాక, పశువులతో నూర్పులు చేపట్టి, గడ్డిని వాటికి మేతగా వినియోగించేవారు. కొంత మంది వ్యాపారులు వరి గడ్డిని కొనుగోలు చేసి ట్రాక్టర్లపై దూరప్రాంతాలకు తీసుకెళ్లి విక్రయించేవారు. భూసారం పెంచేందుకు రైతులు పొలంలో వేసి, కలియదున్నేవారు. వ్యవసాయంలో యాంత్రీకరణ పెరగడంతో ఇప్పుడు ఆ పరిస్థితులు కనిపించడం లేదు. వరి గడ్డి వినియోగించకుండా తగలబెడుతున్నారు.



కుమారప్రియంలో వరిగడ్డిని కాల్చుతున్న రైతు

అవగాహన కల్పిస్తున్నాం..

రైతులు కోత, నూర్పులు చేసిన తర్వాత ఎండుగడ్డిని పొలంలో వేసి కలియదున్నడం వల్ల భూసారం పెరుగుతుందని రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. కొంతమంది రైతులకు అవగాహన లేకపోవడంతో మంటలు పెడుతున్నారు. దీనిపై రైతులకు అవగాహన కల్పిస్తాం. -సత్యప్రసాద్, ఏవో, పెదపూడి

CHANGE OF NAME

I, **MARIAM MANDAPALLI,** W/o Victor Sreekanth, D.No: 9-139/1, Kothapeta, Near Lorry Union Office, Kadiyam Mandalam, Vemagiri, E.G.Dt, A.P.-533125. I have changed my Name from **VICTOR MARIAM** (Old Name) to **MARIAM MANDAPALLI** (New Name). Henceforth I am being called **MARIAM MANDAPALLI,** W/o Victor Sreekanth for all purposes.

(c) eenadu

కొవ్వూరు

•కొవ్వూరు •నిడదవోలు •గోపాలపురం

సామాజిక భవన నిర్మాణానికి వినతి

తాళ్లపూడి: మలకపల్లి ఎస్సీ కాలనీలో సామాజిక భవనం లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానిక యువకులు తెలిపారు. ఈ మేరకు కొవ్వూరులోని పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావును శుక్రవారం కలిసి వినతిపత్రాన్ని అందించారు. కాలనీలో ఖాళీస్థలం ఉందని, అందులో చెత్తచెదారం వేస్తున్నారన్నారు. అక్కడ సామాజిక భవన నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు గెడ్డం వినోద్, రాపాక శ్యామ్ కుమార్, సుబ్బారావు, జవహర్, వినోద్, శ్యామ్‌బాబు పాల్గొన్నారు.

కనకదుర్గమ్మకు పూజలు

ఉండ్రాజవరం: పాలంగి కనకదుర్గమ్మకు శుక్రవారం కుంకుమ పూజలు, అభిషేకాలు నిర్వహించి ఆభరణాలు, పూలతో అలంకరించారు. లలిత సహస్రనామ పారాయణం, భజనలు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు.

భూసార పరిరక్షణ అందరి బాధ్యత

ఉండ్రాజవరం: భూసార పరిరక్షణ అందరి బాధ్యతని జిల్లా భూసార పరీక్ష అధికారిణి సరళ అన్నారు. ఉండ్రాజవరం ఉన్నత పాఠశాల విద్యార్థులకు శుక్రవారం అవగాహన కల్పించారు. ప్రతి మూడేళ్లకు భూసార పరీక్ష విధిగా చేయించాలన్నారు. జిల్లా వనరుల కేంద్రం ఏవో వెంకన్నబాబు, మండల వ్యవసాయాధికారి బి. రాజారావు తదితరులు పాల్గొన్నారు. చిలకపాడులో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు.

వీధిదీపాలు వెలగక ఇక్కట్లు

నిడదవోలు: స్థానిక ఇందిరానగర్ ఎల్ఎల్ఆర్ పురపాలక ఉన్నత పాఠశాల రహదారిలో నాలుగు రోజులుగా వీధిదీపాలు వెలగక స్థానికులు ఇబ్బందులకు గురవుతున్నారు. పురపాలక అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం కనిపించలేదని, ఇప్పటికైనా మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.

పైవంతెన పనుల్లో కదలిక

ఉండ్రాజవరం: ఉండ్రాజవరం కూడలిలో జాతీయ రహదారిలో నిర్మిస్తున్న పైవంతెన పనుల్లో కదలిక వచ్చింది. ఏళ్లతరబడి పనులు పూర్తికాక ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఎట్టకేలకు సర్వీసు రోడ్డు పనులు శుక్రవారం ప్రారంభించారు.

అభ్యసన సామగ్రి అందజేత

గోపాలపురం: పదో తరగతిలో మెరుగైన ఫలితాల సాధనకు కృషి చేయాలని ఉపగణాంకాధికారి జోడాల వెంకటేశ్వరరావు కోరారు. గోపాలపురంలోని ఉన్నత పాఠశాలలో పదో తరగతి అభ్యసన సామగ్రి, తన తండ్రి పేరిట తయారు చేయించిన నమూనా ప్రశ్నపత్రాలను ప్రధానోపాధ్యాయిని కనక పద్మతో కలిసి శుక్రవారం విద్యార్థులకు అందజేశారు. ఆయనను ఉపాధ్యాయులు అభినందించారు.

విభిన్న ప్రతిభావంతులకు అన్నదానం

కొవ్వూరు పట్టణం: పట్టణానికి చెందిన పెరుమాళ్ల ఉమామహేశ్వరరావు మనుమరాలు గన్నిశెట్టి నాగశ్రీ పుట్టిన రోజు సందర్భంగా మదర్‌థెరెసా వీధి బాలల పునరావాస కేంద్రానికి రూ.5 వేలు విలువైన క్రీడా సామగ్రి శుక్రవారం అందించారు. దృష్టి ప్రదాత అంధుల ఆశ్రమంలో విద్యార్థులకు అన్నదానం చేశారు. వారి మధ్య కేక్ కట్ చేసి అందరికీ పంచారు. ప్రపంచ ఆర్య వైశ్య మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మద్దుల సత్యనారాయణ, లయన్స్‌క్లబ్ అధ్యక్షుడు పెనుమాక జయరాజు తదితరులు పాల్గొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా

మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు: తాళ్లపూడి: 80085 74498
ఉండ్రాజవరం: 80085 74503, నల్లజర్ల: 97011 37112
ఉ॥ 10 - మ॥ 1

నీటి వృథాకు అడ్డుకట్ట..

గోపాలపురం: మండలంలోని చిట్యాల నుంచి చెరుకుమిల్లి వెళ్లే ప్రధాన రహదారి పక్కన సత్యసాయి తాగునీటి పైపులైన్ లీకై తాగునీరు వృథాగా పోతోందని స్థానికులు తెలిపారు.

స్పందనకు వందనం

ఈ సమస్యను ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ బంగారయ్య దృష్టికి తీసుకెళ్లగా స్పందించి లీకులు సరి చేయించారు.

డంపింగ్‌యార్డు ఏర్పాటు చేయరూ..

సమస్య: తాడిపర్రులో డంపింగ్‌యార్డు లేకపోవడంతో గ్రామంలో సేకరించిన చెత్త ఎక్కబడితే అక్కడ వేస్తున్నారు. దీనివల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. – జి.వి చిన్నారావు, స్థానికుడు

సమాధానం: కొంతమంది కోర్టును ఆశ్రయించటంతో డంపింగ్ యార్డు ఏర్పాటు పనులు మధ్యలో నిలిచిపోయాయి. ఉన్నతాధికారులతో చర్చించి సమస్యను పరిష్కరిస్తాం. – కె.ఆంజనేయశర్మ, డిప్యూటీ ఎంపీడీవో

- న్యూస్‌టుడే, ఉండ్రాజవరం

మురుగు పారక ఇక్కట్లు

సమస్య: చాగల్లు మండలం కలవలపల్లిలో రోడ్డు వెంబడి ఉన్న ప్రధాన డ్రెయినేజీ పిచ్చి మొక్కలతో మూసుకుపోయింది. మురుగు పారడం లేదు. దోమల బెడదతోపాటు విషకీటకాలు సంచరించే అవకాశం ఉంది.– స్థానికులు

సమాధానం: డ్రెయినేజీని పరిశీలించి పిచ్చి మొక్కలు, పూడిక తొలగిస్తాం. – జి.రాకేష్, గ్రామ కార్యదర్శి

- న్యూస్‌టుడే, చాగల్లు

సమస్య: బీసీ కాలనీకి వెళ్లే దారిలో మురుగు కాలువ వ్యర్థాలతో నిండిపోయింది. రెండు వైపులా గడ్డి, పిచ్చి మొక్కలు పెరిగి మూసుకుపోయింది. దుర్వాసన వస్తుండడంతో ఇబ్బందులు పడుతున్నాం. – స్థానికుడు

సమాధానం: మురుగుకాలువను శుభ్రం చేయిస్తాం. – వీరన్న, పంచాయతీ కార్యదర్శి

- న్యూస్‌టుడే, తాళ్లపూడి

ప్రత్యేక కార్యాచరణ.. పటిష్ఠ నిర్వహణ

● పదిలో మెరుగైన ఫలితాలకు వంద రోజుల ప్రణాళిక

న్యూస్‌టుడే, తాళ్లపూడి, కొవ్వూరు పట్టణం, గోపాలపురం

పదో తరగతి విద్యార్థులపై విద్యాశాఖ ప్రణాళికాయుతంగా దృష్టిపెట్టింది. భవిష్యత్తుకు కీలకమైన ఈ తరగతిలో మెరుగైన ఫలితాల సాధనకు చర్యలు చేపట్టింది. ఇందుకుగాను వంద రోజుల కార్యాచరణ రూపొందించి పటిష్ఠ అమలుకు శ్రీకారం చుట్టింది. ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ విద్యార్థుల్లో అభ్యసన స్థాయి, ఆత్మస్థైర్యం పెంపు దిశగా ముందుకెళుతోంది.

ప్రత్యేక తరగతులకు హాజరైన విద్యార్థులు

కొవ్వూరు డివిజన్‌లో ఇలా..

మండలం	పాఠశాలలు	పది విద్యార్థులు
చాగల్లు	7	408
దేవరపల్లి	9	614
గోపాలపురం	9	599
కొవ్వూరు	13	683
నల్లజర్ల	9	543
నిడదవోలు	13	749
పెరవలి	7	448
తాళ్లపూడి	6	392
ఉండ్రాజవరం	8	455

ప్రతి ఒక్కరిపై దృష్టి..

మార్చి 16 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానుండటంతో ప్రతి పాఠశాలలోనూ నూరుశాతం ఉత్తీర్ణత లక్ష్యంగా ఉపాధ్యాయులు వంద రోజుల ప్రణాళిక ప్రకారం విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారు. రోజూ ఉదయం 8 నుంచి 9 గంటల వరకు రెమెడియల్ తరగతులు నిర్వహిస్తున్నారు. సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు ఉదయం నేర్చుకున్న పాఠ్యాంశంపై పరీక్ష నిర్వహించి, సాధించిన మార్కులను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. శని, ఆదివారాల్లోనూ ఈ ప్రణాళికను అమలు చేస్తున్నారు. సంక్రాంతి పండగ పర్వదినాల్లోనూ ఇంటి వద్ద చదువుకునేలా చర్యలు చేపట్టారు. చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి ప్రత్యేక తర్ఫీదు ఇచ్చేలా కార్యాచరణ రూపొందించారు. సెలవురోజుల్లోనూ మధ్యాహ్న భోజనం అందించే ఏర్పాటు చేశారు. ఉపాధ్యాయుల కొరత తీర్చేలా అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల నియామకానికి చర్యలు తీసుకున్నారు.

పోటీతత్వం అలవడుతుంది..

తోటి విద్యార్థులతో కలిసి ప్రత్యేక తరగతుల్లో చదవడం వల్ల వారికంటే ఎక్కువ మార్కులు సాధించాలన్న పోటీతత్వం పెరుగుతుంది. పరీక్షల్లో సమయపాలన ఎలా పాటించాలో తెలుస్తోంది.

-పి.తేజశ్రీ, వేగేశ్వరపురం

తెలియని విషయాలు తెలుసుకుంటూ...

ప్రత్యేక తరగతుల్లో ఉపాధ్యాయుల ద్వారా కొత్త విషయాలు తెలుసుకుంటున్నాం. ఆయా సబ్జెక్టు ఉపాధ్యాయులు మాపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి ప్రతి విషయం చాలా స్పష్టంగా వివరిస్తున్నారు. - పి.బాబా శివ మణికంఠ, కొవ్వూరుపాడు

ఎంతో ఉపయుక్తం..

ప్రత్యేక తరగతులు ఎంతో ఉపయుక్తంగా ఉంటున్నాయి. పాఠ్యాంశాలు రెండోసారి చదవడంవల్ల మంచి మార్కులు వస్తాయి. ముఖ్యంగా లెక్కలు, సైన్సు, ఆంగ్లం పాఠ్యాంశాలపై పట్టు సాధించే విధంగా ఉపాధ్యాయులు శిక్షణ ఇస్తున్నారు.

- బి.సిరి చందన, కొవ్వూరుపాడు

'చలో కలెక్టరేట్'ను జయప్రదం చేయాలి

నిడదవోలు, న్యూస్‌టుడే: భవన నిర్మాణ కార్మిక సంక్షేమ మండలిని పునరుద్ధరించి, పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 15న జరిగే చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఐఎఫ్‌టీయూ నాయకుడు గెడ్డం రవీంద్రబాబు కోరారు. ఈ మేరకు సమిశ్రగూడెంలో శుక్రవారం సాయంత్రం గోడపత్రికను ఆవిష్కరించారు. కార్యక్రమంలో నాయకులు బన్నీ, దిద్దే వరుణ్, సిర్రా గోపీ, కొక్కిరపాటి హర్ష, ముప్పిడి ప్రదీప్, రాజు, సతీష్, సుభాష్ తదితరులు పాల్గొన్నారు.

అర్హులకు పదోన్నతులు కల్పించాలి

కొవ్వూరు పట్టణం: పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసి అర్హులకు పదోన్నతులు కల్పించాలని ఎన్ఎంయూ నాయకులు డిమాండ్ చేశారు. విజయవాడలో శుక్రవారం జరిగిన రాష్ట్ర ద్వితీయ మహాసభలకు కొవ్వూరు ఆర్టీసీ డిపో నుంచి నాయకులు తరలివెళ్లారు. డిపో కార్యదర్శి శివకుమార్, జిల్లా కార్యదర్శి ఎస్‌డీ ముఖర్జీ, గ్యారేజి కార్యదర్శి శివ, కృష్ణమోహన్, వీకేఎం స్వామి, బి. శ్రీనివాస్ తదితరులు విజయవాడ వెళ్లిన వారిలో ఉన్నారు.

మహాసభలకు బయలుదేరిన నాయకులు

'పీఎం సూర్యఘర్'తో ప్రయోజనం

నల్లజర్ల, న్యూస్‌టుడే: పీఎం సూర్యఘర్ పథకంతో ఎంతో ప్రయోజనం చేకూరుతుందని ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు పేర్కొన్నారు. ప్రకాశరావుపాలెం తెదేపా కార్యాలయం వద్ద శుక్రవారం విద్యుత్తుశాఖ అధికారులు, సూర్యఘర్ (సౌరవిద్యుత్తు)ప్రతినిధులతో ఎమ్మెల్యే శుక్రవారం సమావేశం నిర్వహించారు. దిగువ, మధ్య తరగతి ప్రజలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ఈ పథకం అమలు చేస్తోందన్నారు. విద్యుత్తు వినియోగం పెరుగుతున్న తరుణంలో ఈ పథకం ఉపయోగపడుతుందన్నారు. సౌర ఫలకాలు ఏర్పాటు చేసుకునే వారికి ప్రభుత్వం రాయితీతోపాటు బ్యాంకు రుణ సదుపాయం అందిస్తోందన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఏఎంసీ ఛైర్మన్ యద్దనపూడి బ్రహ్మరాజు తదితరులు పాల్గొన్నారు.

కరపత్రాలతో ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు తదితరులు

వేడుకల ఏర్పాట్లు పరిశీలన

నల్లజర్ల శివారులోని ఏఎంసీ ఛైర్మన్ యద్దనపూడి బ్రహ్మరాజు వ్యవసాయ క్షేత్రంలో ఆదివారం సాయంత్రం నియోజకవర్గస్థాయిలో క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు తెలిపారు. నల్లజర్ల, దేవరపల్లి, గోపాలపురం, ద్వారకా తిరుమల పాస్టర్లతో కలసి ఆయన శుక్రవారం సాయంత్రం ఏర్పాట్లను పరిశీలించారు. సుమారు 20 వేల మంది ప్రజలు ఈ కార్యక్రమానికి హాజరవుతారన్నారు.

క్యాన్సర్‌ను ప్రాథమిక దశలో గుర్తించాలి

కొవ్వూరు పట్టణం, న్యూస్‌టుడే: ప్రాథమిక దశలో క్యాన్సర్‌ను గుర్తిస్తే మెరుగైన వైద్యంతో నయమవుతుందని తెదేపా సీనియర్ నాయకుడు పెండ్యాల అచ్యుతరామయ్య (అచ్చిబాబు) అన్నారు. పశివేదల రంగరాయ విశాల సహకార పరపతి సంఘం ఆవరణలో బసవతారకం ఇండో- అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి, రీసెర్చి ఇనిస్టిట్యూట్ ద్వారా వ్యాధి నిర్ధరణ శిబిరాన్ని ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావుతో కలసి శుక్రవారం ఆయన ప్రారంభించారు. అనంతరం గ్రామంలో నిర్వహించిన అవగాహన ప్రదర్శనలో పాల్గొన్నారు. ద్విసభ్య కమిటీ సభ్యులు జొన్నలగడ్డ సుబ్బరాయచౌదరి, కంఠమణి రామకృష్ణ, సొసైటీ అధ్యక్షుడు గారపాటి రామచంద్రరావు, బేతిన నారాయణ, గారపాటి శ్రీనివాస్, వైద్యులు ప్రవల్లిక, అబ్దుల్లా, మాన్విత, కూటమి నాయకులు పాల్గొన్నారు.

అవగాహన ప్రదర్శనలో ఎమ్మెల్యే ముప్పిడి, నాయకులు అచ్చిబాబు

పది ఉత్తీర్ణత శాతం పెంచాలి

పదో తరగతి ఉత్తీర్ణత ఫలితాల్లో కొవ్వూరు నియోజకవర్గం ఆదర్శంగా నిలిచేలా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. కొవ్వూరు, తాళ్లపూడి, చాగల్లు మండలాల ఎంఈవోలు, ప్రభుత్వ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో శుక్రవారం సాయంత్రం సమావేశం నిర్వహించారు. పాఠ్యాంశాల బోధన, పునశ్చరణ ప్రక్రియతోపాటు విజయకేతనం పుస్తకాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకునేలా శ్రద్ధ చూపాలని సూచించారు. మండలాల వారీగా పదో తరగతి పాఠ్యాంశ బోధనపై సమీక్షించి సూచనలు చేశారు.

సమన్వయంతో సమస్యల పరిష్కారం

అర్హత ప్రామాణికంగా సంక్షేమ పథకాల లబ్ధి చేకూరుతుందని ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. స్థానిక తెదేపా కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. సంక్షేమ పథకాలకు అర్హత, మౌలిక వసతుల కల్పన, సామాజిక భవనాల నిర్మాణం తదితర అంశాలపై అర్జీలు ఇచ్చారు. ద్విసభ్య కమిటీ సభ్యులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఆదమరిస్తే ప్రమాదమే

నిడదవోలు నుంచి తాడేపల్లిగూడెం వెళ్లే కంసాలిపాలెం-మాధవరం వంతెన వద్ద రహదారి పక్కనున్న గుంత కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వంతెన కూలిపోవడంతో స్థానిక అవసరాల మేరకు పక్కనే రహదారి నిర్మించారు. స్థానికులతో పాటు వాహనదారులు అతి కష్టం మీద ఈ రహదారిపై నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. అటుగా వెళ్లే సమయంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా గుంతలో పడిపోయే ప్రమాదం ఉంది. రహదారి పక్కనున్న గుంత పూడ్చి ప్రమాదాలను నివారించాలని స్థానికులు కోరుతున్నారు. - న్యూస్‌టుడే, నిడదవోలు

క్రిస్మస్ సందడి

నిడదవోలు, న్యూస్‌టుడే: క్రిస్మస్ సందడి మొదలైంది. చర్చిలు విద్యుత్తు దీపాలతో వెలుగులీనుతున్నాయి. యూత్ క్రిస్మస్ వేడుకలకు యువత సిద్ధమవుతున్నారు. చర్చిల్లో నాటికలు, క్రీస్తు జనన వృత్తాంతాన్ని తెలిపే పశువుల పాకలు, క్రిస్మస్ స్టార్‌లు, ట్రీలు ఏర్పాటు చేశారు. నిడదవోలులోని పురాతన చర్చిపేట కృపాధార లూథరన్ చర్చిలో ఏర్పాటు చేసిన క్రిస్మస్ ట్రీ ఆకట్టుకుంటోంది. శుక్రవారం రాత్రి యువజనుల క్రిస్మస్ నిర్వహించారు. ఈనెల 15 నుంచి 20వ తేదీ వరకు క్రిస్మస్ కేరల్స్ నిర్వహిస్తారు. 24న సంధ్యా క్రిస్మస్, 25న క్రిస్మస్ ఆరాధన, 31న రాత్రి విశేష వార్షిక వందనార్పిత ఆరాధన, జనవరి 1న నూతన సంవత్సర ఆరాధన నిర్వహిస్తారు

నిడదవోలు చర్చిపేట కృపాధార సెంటినరీ లూథరన్ దేవాలయంలో భారీ క్రిస్మస్ ట్రీ

విద్యుత్తు కాంతులతో పురుషోత్తపల్లి లూథరన్ చర్చి

పుంత దారి.. ఇరుకుగా మారి

ఇరువైపులా తుప్పలు పెరిగిపోవడంతో మూలమామిడి పుంతరోడ్డు కుంచించుకుపోయింది. తీపర్రు, వెలగదుర్రు, అజ్జరం వరకు ఇదే పరిస్థితి నెలకొంది. రాకపోకలకే కాకుండా పొలాలకు విత్తనాలు, ఎరువులు తీసుకెళ్లేందుకు, వ్యవసాయోత్పత్తులను బయట మార్కెట్‌కు తరలించేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేకువజామున, చికటిపడిన తర్వాత పశువుల మకాంల వద్దకు వెళ్లటానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయంటున్నారు. ఈ విషయం పీఆర్ ఏఈ ఏడుకొండలు దృష్టికి తీసుకెళ్లగా పరిశీలించి తుప్పల తొలగింపునకు చర్యలు చేపడతామన్నారు. - న్యూస్‌టుడే, ఉండ్రాజవరం

విద్యుత్తు సరఫరాకు అంతరాయం నేడు

దేవరపల్లి, న్యూస్‌టుడే: దేవరపల్లి విద్యుత్తు ఉపకేంద్రం పరిధిలోని అచ్చియ్యపాలెం ఫీడర్ పరిధిలో శనివారం సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఈఈ ఎన్.నారాయణ అప్పారావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అచ్చియ్యపాలెం, బుచ్చియ్యపాలెం గ్రామాలకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒకటి గంట వరకు సరఫరా ఉండదన్నారు.

జూద స్థావరంపై దాడి

నల్లజర్ల, న్యూస్‌టుడే: పోతవరం శివారులోని జూద స్థావరంపై శుక్రవారం రాత్రి దాడి చేసి ఎనిమిది మందిపై కేసు నమోదు చేసినట్లు నల్లజర్ల సీఐ రాంబాబు తెలిపారు. వారి వద్ద నుంచి రూ.4,200, నాలుగు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నామన్నారు.

లంక కోత.. రైతుకు వెత

పెరవలి, న్యూస్‌టుడే: వరదలు వచ్చిన ప్రతిసారి లంకగ్రామాల రైతులకు నష్టాలు తప్పడం లేదు. నిడదవోలు నియోజకవర్గంలోని లంక రైతుల భూములు ఏటా వరదల ఉద్ధృతికి గోదావరి పాలవుతున్నాయి. నిడదవోలు మండలంలో 6, పెరవలి మండలంలో 9 గ్రామాలు వశిష్ట గోదావరిని ఆనుకుని ఉన్నాయి. వీటి పరిధిలో 4 వేల ఎకరాల్లో చిన్న, సన్నకారు రైతులు రెండు వేలమంది కొబ్బరి, కంద, అరటి, పువ్వులు, కూరగాయల సాగు చేపడుతున్నారు. కానూరుఅగ్రహారం, ఉసులుమర్రు, తీపర్రు, కాకరపర్రు, ముక్కామల, ఉమ్మిడివారిపాలెం, ముత్యాలవారిపాలెం, ఖండవల్లి, కడింపాడు గ్రామాల్లో గతదశాబ్దం నుంచి ఇప్పటి వరకు 20 ఎకరాల వరకు భూమి గోదావరిలో కలిసిపోయింది.

ముక్కామల శివారు ఉమ్మిడివారిపాలెంలో కోతకు గురవుతూ..

అడ్డుకట్టలు నిర్మించాలి..

లంకలు కనుమరగవకుండా అడ్డుకట్టలు (గ్రోయిన్సు) నిర్మించాలని రైతులు కోరుతున్నారు. ఈ విషయమై ఇటీవల స్థానిక రైతులు యు.రాముడు, సత్యనారాయణ, చల్లాబత్తుల సత్యనారాయణ, దిడ్ల నాగరాజు, కె.రామారావు మంత్రి కందుల దుర్గేష్‌కు వినతి పత్రం అందించారు. మంత్రి స్పందిస్తూ ఉన్నతాధికారులతో మాట్లాడి తగిన న్యాయం చేస్తామన్నారు. ఏటిగట్లపరిరక్షణ ఏఈ చందలవాడ చంద్రశేఖర్ దృష్టికి సమస్య తీసుకెళ్లగా రూ.10 కోట్లతో అంచనాలు తయారు చేసి ఉన్నతాధికారులకు పంపించామన్నారు.

అర ఎకరమే మిగిలింది..

లంకలో ఎకరం పొలం గోదావరి ఉద్ధృతికి కొట్టుకుపోయింది. నాకు కేవలం అర ఎకరం పొలం మాత్రమే మిగిలింది. అడ్డుకట్టలు నిర్మించి ఈ పొలమైనా కాపాడాలి.

– అడపా సత్యనారాయణ, ముత్యాలవారిపాలెం

వేంకటేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు

బిక్కవోలు,: బలభద్రపురం శ్రీదేవి, భూదేవి సహిత ప్రసన్న వేంకటేశ్వరస్వామికి శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని అధిక సంఖ్యలో భక్తులు స్వామివారి మాలధారణ చేశారు. వీరికి దేవస్థానం ఉదయం, మధ్యాహ్న, రాత్రి వేళల్లో అల్పాహారంతోపాటు భోజన సదుపాయం కల్పిస్తున్నట్లు ఆలయ అభివృద్ధి కమిటీ ఛైర్మన్ మల్లిడి గంగారెడ్డి తెలిపారు. ఈ నెల 14 నుంచి 24వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయన్నారు.

వేంకటేశ్వరస్వామి మాలధారులు

చరవాణుల దొంగ పోలీసులకు అప్పగింత

కొవ్వూరు పట్టణం: చరవాణులు చోరీ చేసిన వ్యక్తిని పట్టుకుని పట్టణ పోలీసులకు అప్పగించారు. వివరాల ప్రకారం ఔరంగాబాదు ఇసుక ర్యాంపులో పని చేసే వలస కార్మికులు గురువారం రాత్రి నిద్రపోయిన సమయంలో మూడు చరవాణులను పి.సురేష్ అనే వ్యక్తి దొంగిలించి పట్టుకెళుతుండగా వెంబడించి పట్టుకుని పట్టణ స్టేషన్‌లో అప్పగించారు. పాకా శ్యామ్‌కృష్ణ ఇచ్చిన ఫిర్యాదుపై హెడ్‌కానిస్టేబుల్ సాంబమూర్తి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సత్యనారాయణ సేవలు ఎనలేనివి

నిడదవోలు: పశు వైద్యుడిగా గోలి సత్యనారాయణ సేవలు ఎనలేనివని పలువురు కొనియాడారు. పురుషోత్తపల్లి పశు వైద్యశాలలో వెటర్నరీ లైవ్‌స్టాక్ ఆఫీసర్‌గా పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన సత్యనారాయణ దంపతులను శుక్రవారం సత్కరించారు. ఏఎంసీ మాజీ ఛైర్మన్ జుజ్జవరపు సూర్యభాస్కరరావు, సహకార సంఘ అధ్యక్షుడు జుజ్జవరపు గోపాలకృష్ణ, మాజీ అధ్యక్షుడు సుంకవల్లి శ్రీహరి, ఉపసర్పంచి కొండేపాటి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

విద్యుత్తు తీగలుపడి ట్రాక్టర్ దగ్ధం

ఎండుగడ్డి కట్టలు కడుతుండగా ఘటన

కొవ్వూరు పట్టణం, న్యూస్‌టుడే: విద్యుత్తు తీగలుపడి ట్రాక్టర్ దగ్ధమైంది. వివరాల్లోకి వెళితే. . కొవ్వూరు జాతీయ రహదారిని ఆనుకుని దొమ్మేరు- నందమూరు పుంత రోడ్డు సమీపంలోని ఓ పొలంలో శుక్రవారం మధ్యాహ్నం ఎండు గడ్డిని బండిల్స్‌గా చుట్టే పనులు చేస్తున్నారు. ట్రాక్టరు గడ్డిని కోస్తుంటే.. వెనుక బిగించిన యంత్రం కట్టలుగా కడుతోంది. పొలం మీదుగా వెళుతున్న ఎల్‌టీ విద్యుత్తు లైనులో స్తంభానికి స్టే వైరు (సపోర్టు తీగలు)ను ట్రాక్టరు ఢీకొని ముందుకు వెళ్లడంతో రెండు స్తంభాలు కూలిపోయి మూడు విద్యుత్తు తీగలు ట్రాక్టరుపై పడ్డాయి. దీంతో గడ్డి అంటుకుని మంటలు ట్రాక్టర్‌కు వ్యాపించాయి. డ్రైవరు ఎం.సుబ్బారావు ట్రాక్టర్ నుంచి దూకి ప్రాణాలు దక్కించుకున్నాడు. కొవ్వూరు అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. నష్టం వివరాలను సేకరిస్తున్నట్లు ఇన్‌ఛార్జి అగ్నిమాపక అధికారి పి.అప్పారావు తెలిపారు.

పక్కదారి పడుతున్న వంటగ్యాస్

నిడదవోలు, న్యూస్‌టుడే: ఇంటి అవసరాలకు వినియోగించాల్సిన వంట గ్యాస్ పక్కదారి పడుతోంది. హోటళ్లు, టీ దుకాణాలు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, రెస్టారెంట్లలో వాణిజ్య సిలిండర్లనే వినియోగించాల్సి ఉంది. కాని వాటి ధర ఎక్కువగా ఉండటంతో వ్యాపారులు గృహాల్లో వినియోగించే వాటిని నల్లబజారులో కొనుగోలు చేసి వాడుతున్నారు.

బహిరంగంగా పెట్టి మరీ..

వాణిజ్య సిలిండర్లు వినియోగించాల్సిన వ్యాపారస్థులు బహిరంగంగానే గృహాల్లో వినియోగించే వంట గ్యాస్ సిలిండర్లు వాడుతున్నా అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదనే విమర్శలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం సుమారు 6.68 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. నెలకు 2.5 లక్షల వరకు వంట గ్యాస్ సిలిండర్లు వినియోగిస్తున్నారు. అనేక కుటుంబాలు మూడు నుంచి నాలుగు నెలలకొకసారి మాత్రమే గ్యాస్ బుక్ చేసుకుంటారు. కొందరు ఇటువంటి వారి వివరాలను సేకరించి వారి పేరున సిలిండర్ బుక్ చేసుకుని నల్లబజార్‌లో విక్రయిస్తున్నారు. ఒక సిలిండర్‌పై రూ.250 నుంచి రూ.300 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. ఈ వ్యాపారులు గ్యాస్ డెలివరీ సిబ్బందికి కొంత ముట్టజెప్పుతుండటంతో వారి పని సులువవుతోంది. జిల్లాలో 4,020 వరకు వాణిజ్య గ్యాస్ కనెక్షన్లు ఉండగా నిడదవోలు, కొవ్వూరులలో 50 వరకు ఉన్నాయి.

ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌లో వినియోగిస్తున్న వంట గ్యాస్ సిలిండర్

వాణిజ్య సిలిండర్ భారం కావడంతో..

వ్యాపార అవసరాల నిమిత్తం గ్యాస్ కంపెనీలు ప్రత్యేకంగా వాణిజ్య సిలిండర్లను సరఫరా చేస్తున్నాయి. 14.2 కిలోలు ఉండే వంట గ్యాస్ సిలిండర్ ధర రూ.882 కాగా, 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర రూ.1668లుగా ఉంది. రెండింటి మధ్య రూ.786 తేడా ఉంది. అంత ధర పెట్టి కొన్నా అదనంగా వచ్చే గ్యాస్ 5 కేజీలు మాత్రమే. దీంతో చాలా మంది వ్యాపారులు వాణిజ్య సిలిండర్‌ల జోలికి పోవడం లేదు.

తనిఖీలు చేస్తున్నాం..

దాడులు నిర్వహించి కేసులు నమోదు చేస్తున్నాం. ఎవరైనా వ్యాపార సిలిండర్లు కాకుండా వంటగ్యాస్ వినియోగిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. గ్యాస్ ఏజెన్సీల వారికి కూడా సూచిస్తున్నాం.

– అనిల్‌కుమార్, సీఎస్ డీటీ, నిడదవోలు

మహారాజశ్రీ కొవ్వూరు 9th అడిషనల్ జిల్లా జడ్జి వారి కోర్టులో

G.O.P. No. 65/2025

Between:

మాస్టర్ అన్నమరెడ్డి జ్యోతిర్ వినయ్, 11 సంవత్సరాలు ... పిటీషనర్

1). శ్రీ అన్నమరెడ్డి హరిశ్చంద్ర, తండ్రి సత్యనారాయణ, వయస్సు 46 సం.లు, ప్రస్తుతం డోర్ నెం. 16-13-8, కబాడీ వీధి, పెద్దాపురం, పెద్దాపురం మండలం, కాకినాడ జిల్లా, Cell No. 9492488117 ... పిటీషనర్

AND

1). శ్రీమతి అన్నమరెడ్డి సూర్య చంద్ర ఉదయలక్ష్మి, భర్త: హరిశ్చంద్ర వయస్సు 48 సం.లు, గృహిణి, ప్రస్తుతం డోర్ నెం. 16-13-8, కబాడీ వీధి, పెద్దాపురం, పెద్దాపురం మండలం, కాకినాడ జిల్లా, Cell No. 9441564430.
2). శ్రీ వీర్ల నాగేంద్ర బాబు, తండ్రి: సత్యనారాయణ, వయస్సు 31 సం.లు, డోర్ నెం. 1-64, రామాలయం వీధి, ప్రత్తిపాడు, పెంటపాడు మండలం, పశ్చిమగోదావరి జిల్లా. ...రెస్పాండెంట్స్

పై నెంబరు పిటీషనులో పిటీషను షెడ్యులు దాఖలా స్థిరాస్తిని పిటిషనరు 2వ రెస్పాండెంట్‌కు అమ్మి సదరు అమ్మిన సొమ్ములో 1/2 వ వంతు వాటా మైనర్ అయిన అన్నమరెడ్డి జ్యోతిర్ వినయ్ పేరున ఏదయినా నేషనల్ బ్యాంకులో గాని లేక పోస్టాఫీసులో గాని డిపాజిట్ చేసి తదుపరి సదరు సొమ్మును మైనరు అయిన అన్నమరెడ్డి జ్యోతిర్ వినయ్ మేజరు అయిన దరిమిలా సదరు సొమ్మును విత్‌డ్రా చేసుకొనుటలో ఎవరికయినా ఆక్షేపణలు వున్న యెడల తెలియపర్చుకొనుటకు శ్రీ కోర్టువారు ఉత్తర్వులు ప్రకారం ఈ నోటీసు ఇవ్వడమైనది. అందు విషయమై ఎవ్వరికైనా ఏవిధమైన అభ్యంతరములు వున్న యెడల ది.18-12-2025వ తేదిన ఉదయం 10-30ని.లకు శ్రీ కోర్టువారి ఎదుట మీరు స్వయంగా గాని, ప్లీడరు గారి ద్వారా గాని హాజరై ఏమైనా ఆక్షేపణలు వున్న యెడల తెలియపర్చుకోవచ్చును. లేని యెడల వారి పరోక్షమున తీర్మానించడమగునని ఇందుమూలముగా తెలియజేయడమైనది.

వాయిదా: 18-12-2025

వల్లభశెట్టి సురేష్
పిటిషనర్ తరపు అడ్వకేట్
కొవ్వూరు, సెల్: 9299908580

కొవ్వూరు,
Date. 12-12-2025.

(c) eenadu

యువ రాజా @ 25

జంతు ప్రేమికులు చేసిన డిజిటల్ అలంకరణ (ఎడమ), ప్రత్యేకంగా చేసిన కేకును జిరాఫీకి అందిస్తున్న జూ సిబ్బంది

మైసూరు: మైసూరు జయచామరాజేంద్ర జంతు ప్రదర్శనశాలలో పుట్టిన జిరాఫీ యువరాజాకు పాతికేళ్ల పుట్టిన రోజును చేశారు. యువరాజుకు ఇష్టమైన గడ్డి, వేర్వేరు విత్తనాలు, పండ్లతో ప్రత్యేకంగా కేక్ తరహాలో చేసి దానికి ఆహారంగా అందించామని జూ కార్యనిర్వాహక డైరెక్టర్ పి.అనుషా తెలిపారు. మైసూరు జూలో పది జిరాఫీలు ఉన్నాయి. సాధారణంగా జిరాఫీ 10 నుంచి 15 ఏళ్లు మాత్రమే జీవిస్తాయి. యువరాజాను జాగ్రత్తగా చూసుకుంటూ, చక్కని ఆహారాన్ని అందిస్తూ రావడంతో పాతికేళ్ల వయసు వచ్చినా, చురుగ్గా ఉందని ఆమె తెలిపారు.

అంతర్జాతీయ విమానాశ్రయంలో రెండో టెర్మినల్

దొంగతనాల్లో మొదటి స్థానం

బెంగళూరు (గ్రామీణం), న్యూస్‌టుడే: విమానాశ్రయాల్లో జరుగుతున్న దొంగతనం కేసుల్లో కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం మొదటిస్థానంలో నిలిచింది. జనవరి నుంచి 1 నుంచి నవంబరు 27 వరకు విమానాశ్రయంలో తొమ్మిది కేసులు నమోదయ్యాయి. ప్రయాణికుల దృష్టి తప్పించి దొంగతనం, జేబులు కొట్టేయడం ఈ కేసుల్లో ఉన్నాయి.

శీతాకాల పర్వం..

- కుందానగరిలో జోరుగా రాజకీయాలు
- సభ లోపల, బయటా అదే గోల

తొలివారం పరిసమాప్తం

విధానసభలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య

దిగువ సభలో మాట్లాడుతున్న ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్

ఈనాడు, బెళగావి: 2025 ఏడాది చివరి విధానసభ సమావేశాలు.. అందులోనూ ఉత్తర కర్ణాటక సింహ భాగమైన బెళగావిలోని సువర్ణసౌధలో నిర్వహించిన సమావేశాల్లో తొలివారానికి తెరపడింది. ఈనెల 8న ప్రారంభమైన ఈ సమావేశాల్లో అత్యధిక ఎమ్మెల్యేల డిమాండ్ మేరకు తొలివారంలోనే ఉత్తర కర్ణాటక సమావేశాలు మొదలయ్యాయి. విపక్షంలోని కీలక నేతలతో పాటు ఉభయ పక్షాలకు చెందిన పలువురు సభ్యులు ఈ తమ నియోజకవర్గాల్లోని సమస్యలపై సభలో చర్చించారు. సోమవారం మరి కొందరి చర్చల అనంతరం ప్రభుత్వం నుంచి వివరణ మొదలవుతుంది. ఈ చర్చల మధ్యలో నాయకత్వ లోపంపై ఎత్తిపొడుస్తుండగా, బయటా ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రుల తరఫున ఎమ్మెల్యేల వ్యాఖ్యలతో సువర్ణసౌధ ప్రాంగణమంతా సందడిగా మారింది. ఇప్పటికే 13బిల్లులు సభలో ప్రవేశపెట్టగా, ప్రశ్నోత్తరాలు, కాలింగ్ అటెన్షన్ మినహా వాయిదా తీర్మానాలు, శూన్యవేళ చర్చలింకా మొదలు కాలేదు. అసెంబ్లీ సమావేశాలంటే అంతగా ఆసక్తి చూపని సభ్యులు కోరమ్ గంట గంటల కొద్దీ మోగుతున్నా సభలో కుర్చీలు ఖాళీగానే కనిపించాయి.

మంత్రులకు దక్కని అవకాశం

ఉత్తర కర్ణాటక సమస్యలపై చర్చించేందుకు మంత్రులకు కూడా అవకాశం ఇవ్వాలని శాసనసభ వ్యవహారాల మంత్రి హెచ్.కె.పాటిల్ గురువారం స్పీకర్‌ను కోరారు. ఆయన కోరిక మేరకు శుక్రవారం చర్చించేందుకు సిద్ధం కాగానే విపక్ష నేతలు అడ్డుకున్నారు. సభా నియమాల ప్రకారం సభ్యులు అడిగిన ప్రశ్నలకు, అభ్యంతరాలకు మంత్రులు బదులివ్వాలి. అలాంటిది మంత్రులే సమస్యలపై ఎలా మాట్లాడతారని ఆర్.అశోక్ ప్రశ్నించారు. స్పీకర్ రూలింగ్ ఇస్తేనే మంత్రి చర్చించాలని పట్టుబట్టారు. ఇంతలో ఇన్ని అభ్యంతరాల మధ్య తాను చర్చించటం సరికాదంటూ మంత్రి విరమించుకున్నారు. దీనితో ఒక సభ్యుడి తర్వాత మంత్రి మాట్లాడాలనుకున్న తీర్మానాన్ని రద్దు చేశారు.

ముఖ్యమంత్రి మధ్యవర్తిత్వం: ఐదు రోజులుగా సభలో అంతగా మాట్లాడని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శుక్రవారం ఇద్దరు మంత్రులకు మధ్యవర్తిత్వం చేయాల్సొచ్చింది. బుధవారం భాజపా సభ్యులు మహేశ్ టెంగినకాయ మహిళా, శిశు సంక్షేమ మంత్రి లక్ష్మీ హెబ్బాళ్కర్‌కు వేసిన ప్రశ్నలో గృహలక్ష్మికి సంబంధించిన నగదు ఫిబ్రవరి, మార్చి నెలలకు అందలేదన్నారు. ఇందుకు బదులిచ్చిన మంత్రి ఆగస్టు వరకు అన్ని కంతులూ వేశామని బదులిచ్చారు. మొత్తం కంతుల్లో ఫిబ్రవరి, మార్చి కూడా ఉన్నట్లు స్పష్టత ఇచ్చారు. ఈ విషయాన్ని శుక్రవారం విపక్ష నేత ఆర్.అశోక్ ప్రస్తావిస్తూ తమ వద్ద జమ కాని నెలల వివరాలున్నాయి. కానీ సభకు తప్పుగా వివరణ ఇచ్చిన మంత్రి, అధికారిపై చర్య తీసుకోవాలని విపక్ష సభ్యులు పట్టుబట్టారు. ఇంతలో ముఖ్యమంత్రి కలగజేసుకుని ఒకవేళ ఆ రెండు నెలల్లో నగదు జమ కాకపోతే వెంటనే వేయిస్తామన్నారు. నగదు గురించి కాకుండా తప్పుడు సమాచారంపై వివరణ ఇవ్వాలని భాజపా సభ్యులు డిమాండ్ చేయగా సోమవారం సదరు మంత్రితో వివరణ ఇప్పిస్తామని ముఖ్యమంత్రి బదులిచ్చారు. ఇదే రోజున చేనేత కార్మికులకు 1-10హెచ్‌పీ వరకు విద్యుత్తు రాయితీ ఇస్తామని హామీ ఇచ్చిన సర్కారు 2024 నవంబరు నుంచి 2025 మే వరకు ఆ రాయితీ ఇవ్వలేదని భాజపా ఎమ్మెల్యే శశికళ జొల్లె మంత్రి శివానందపాటిల్‌ను ప్రశ్నించారు. ప్రభుత్వ ఆదేశాలు మే తర్వాత నుంచే అమలవుతాయని వివరించినా భాజపా సభ్యులు వినలేదు. బడుగులైన చేనేత కార్మికులకు కేవలం రూ.కోట్లతో ఈ రాయితీని ఇచ్చే వీలుంది. ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవాలని పట్టుబట్టారు. వీరి మనవి మేరకు ముఖ్యమంత్రి త్వరలో చర్చించి నిర్ణయం తీసుకుంటానని హామీ ఇచ్చారు.

అవీ... ఇవీ

యూఐడీఎస్ఎస్ఎంటీ పథకం ద్వారా కుందాపుర పట్టణానికి రూ.56 కోట్లతో మురుగునీటి వ్యవస్థ ఏర్పాటు చేస్తామని మంత్రి భైరతి సురేశ్, చిక్కమగళూరులో పీపీపీ విధానంతో సైన్స్ పార్క్ ఏర్పాటుకు, కోలారు జిల్లా యదరూరులో 1,273 ఎకరాల పారిశ్రామిక వాడను జీఎంసీ సర్వే అనంతరం స్థాపిస్తామని మంత్రి ఎం.బి.పాటిల్ చెప్పారు. బైందూరు పట్టణ పంచాయతీ పునఃవిభజన, లింగసనూరు, హట్టి గ్రామాలకు తాగునీటిని సకాలంలో అందిస్తామని మంత్రి భైరతి సురేశ్ పలువురి ప్రశ్నలకు బదులిస్తూ ప్రకటించారు.

✦ మంత్రులంతా సభలో చర్చల కంటే బయటి రాజకీయాలపైనే దృష్టి సారిస్తున్నారని విపక్ష నేత ఆర్.అశోక్ ఆరోపించారు. విందులు, రహస్య సమావేశాలకే పరిమితమైన ప్రభుత్వం బెళగావిలో సమావేశాలు ఎందుకు నిర్వహిస్తున్నట్లని భాజపా రాష్ట్ర అధ్యక్షులు బి.వై.విజయేంద్ర ఆరోపించారు.

దిగువ సభలో ప్రశ్నను లేవనెత్తుతున్న విజయేంద్ర

హుబ్బళ్లి - ధార్వాడ విభజనకు కసరత్తు

ఈనాడు, బెళగావి: హుబ్బళ్లి-ధార్వాడ మహానగర పాలికె విభజనపై సభలో అధికార, విపక్షాల మధ్య వాగ్వాదం చెలరేగింది. హుబ్బళ్లి-ధార్వాడ తూర్పు ఎమ్మెల్యే అబ్బయ్య ప్రసాద్ లేవనెత్తిన ప్రశ్నలో భాజపా కీలక నేతలు అడ్డుకోవటంతో ఏడాది క్రితమే ఆదేశాలు జారీ చేసినా హుబ్బళ్లిని ప్రత్యేక కార్పొరేషన్‌గా విభజించలేదన్నారు. ఈ సమయంలో ఈ ప్రాంత ఎమ్మెల్యే మహేశ్ టెంగినకాయతో పాటు పలువురు భాజపా సభ్యులు అభ్యంతరం తెలిపారు. ఈ సమయంలో ఇరువురి మధ్య వాగ్వాదం చెలరేగింది. చివరకు నగరాభివృద్ధి మంత్రి భైరతి సురేశ్ మాట్లాడుతూ భాజపా బృందం గవర్నర్‌తో కలిసి చేసిన రాజకీయం వల్లనే ఈ ప్రతిపాదన నిలిచిపోయిందన్నారు. మీరంతా వెళ్లి గవర్నర్‌తో ఆమోద ముద్ర వేయించుకుని వస్తే విభజనకు సిద్ధమని ప్రకటించారు.

ఉత్తర కర్ణాటకలో రక్షణ కారిడార్

బెళగావి, విజయపుర, ధార్వాడలతో కూడిన బిజినెస్ కారిడార్‌లో డిఫెన్స్ పార్క్, కారిడార్‌ను ఏర్పాటు చేస్తామని మంత్రి ఎంబి.పాటిల్ తెలిపారు. కాలింగ్ అటెన్షన్ సమయంలో భాజపా విపక్ష ఉపనేత అరవింద్ బెల్లద్ ప్రశ్నకు బదులిస్తూ దేశ రక్షణ ఉత్పత్తుల్లో 65శాతం ఉందని గుర్తు చేశారు. దేవనహళ్లి తాలూకాలో స్థాపించాల్సిన ఈ ఏరోస్పేస్ పార్క్ నిర్మాణానికి సంబంధించి 13 గ్రామాల నుంచి 1,777 ఎకరాల భూసేకరణ ప్రక్రియను రద్దు చేశామన్నారు. ముఖ్యమంత్రితో కలిసి రక్షణ కారిడాన్‌ను ఉత్తర కర్ణాటకలో ఏర్పాటు చేయాలని కేంద్రరక్షణ మంత్రిగా మనవి చేయగా ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.

ఉందిలే.. విందుకాలం ముందు.. ముందునా!

- సిద్ధు, డీకే శిబిరాల్లో మొదలైన నంబర్ గేమ్

ఈనాడు, బెంగళూరు: కాంగ్రెస్‌లో చిచ్చు రగిల్చిన కుర్చీ కదనం కుందానగరి బెళగావికీ విస్తరించింది. బెంగళూరులో సీఎం, డీసీఎంల బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్‌తో కుర్చీలాటకు బ్రేక్ పడిందనే అనుకున్నారు. కానీ సువర్ణసౌధలో శీతాకాల సమావేశాలతో పాటు రిసార్టుల్లో రాజకీయ సమావేశాలు జోరందుకున్నాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, సతీశ్ జార్ఖిహొళి నేతృత్వంలో మాజీ ఎమ్మెల్యే ఫిరోజ్ సేఠ్ నివాసంలో బుధవారం రాత్రి విందు ఏర్పాటు చేశారు. . ఇందులో ఎలాంటి రాజకీయ చర్చలేదని ముఖ్యమంత్రి సైతం బదులిచ్చారు. ఈ విందుకు డీకే శివకుమార్‌తో పాటు ఆయన మద్దతుదారులెవ్వరూ హాజరవలేదు. తన మిత్రుడు తెచ్చిన భోజనం తినేందుకు వెళ్లిన కారణంగానే ఫిరోజ్‌సేఠ్ ఇంటికి వెళ్లలేదని డీకే వివరణ ఇచ్చారు.

డీకే శిబిరంలోనూ..

ఎమ్మెల్సీ చెన్నరాజ్ హట్టిహొళితో రహదారిపై మాట్లాడుతున్న డీకే శివకుమార్

ముఖ్యమంత్రి విందు సమావేశం వ్యవహారం వైరల్‌గా మారేలోగా డీకే శిబిరం అప్రమత్తమైంది. గురువారం అర్ధరాత్రి బెళగావి జిల్లా కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు ప్రవీణ్ దొడ్డణ్ణనవర్ రిసార్టులో డీకే మద్దతుదారులంతా విందు పేరిట సమావేశమయ్యారు. ఈ సమావేశానికి దాదాపు 50 మంది ఎమ్మెల్యేలు, నలుగురు మంత్రులు, భాజపా, జేడీఎస్ ఎమ్మెల్యేలూ హాజరైనట్లు తెలుస్తోంది. మంత్రులు కేహెచ్.మునియప్ప, ఎం.సి.సుధాకర్, శరణ ప్రకాశ్ పాటిల్, మంకాళ్ వైద్యలతో పాటు ఇక్బాల్ హుస్సేన్, శ్రీనివాస మానె, రంగనాథ్, హ్యారిస్, గణేశ హుక్కేరి, అశోక్ రై, నంజేగౌడ తదితరులతో పాటు భాజపా బహిష్కృత ఎమ్మెల్యేలు ఎస్టీ సోమశేఖర్, శివరామ్ హెబ్బార్ హాజరయ్యారు. వీరంతా బహిరంగంగా రాజకీయాలపై మాట్లాడలేదని చెబుతున్నా డీకే శివకుమార్‌కు ఎమ్మెల్యేల బలం అనివార్యమైతే మద్దతిచ్చేలా తీర్మానం చేసినట్లు రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చించుకుంటున్నారు. ఈ విందుపై డీకే మాట్లాడుతూ మా పాత్ర మిత్రుడు ఆప్యాయంగా ఇచ్చిన ఆహ్వానాన్ని స్వీకరించకూడదా? అని ప్రశ్నించారు.

చదరంగం మొదలైనట్లే?

రామనగర ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్, కుణిగల్ రంగనాథ్ బహిరంగంగా డీకే ముఖ్యమంత్రి కావాలని ప్రకటిస్తుండగా, శుక్రవారం ఎస్టీ సోమశేఖర్ సైతం డీకే నాయకత్వానికి మద్దతిస్తున్నట్లు ప్రకటించారు. ఆయన పడిన కష్టానికి ఫలితం దక్కే సమయం వచ్చిందన్నారు. ఈ సమావేశం ద్వారా సమీకరించుకున్న ఎమ్మెల్యేల మద్దతుతో డీకే శివకుమార్‌లో విశ్వాసం పెరిగినట్లు తెలుస్తోంది. తాను నేడు (శనివారం) దిల్లీకి వెళ్తున్నాను. ఓట్ల చోరీకి వ్యతిరేకంగా చేపడుతున్న ర్యాలీ గురించి మాట్లాడేందుకు దిల్లీకి వెళ్తున్నట్లు చెబుతున్నా బెళగావిలో తన తరఫున హాజరైన ఎమ్మెల్యేలు అధిష్ఠానం ఎప్పుడు ఆదేశిస్తే అప్పుడు తనకు మద్దతివ్వాలని డీకే సూచించినట్లు పార్టీ వర్గాల సమాచారం.

డిజీ దోస్తు .. మస్తు!

బెంగళూరు (రాజాజీనగర), న్యూస్‌టుడే: ఆన్‌లైన్ స్నేహాలు, కొత్త వారితో పరిచయం చేసుకునే విధానాల్లో ఈ ఏడాది భారీ మార్పులు వచ్చాయి. భారతదేశపు మొదటి అవతార్ ఆధారిత ఆడియో సోషియల్ డిస్కవరీ యాప్ 'ఫ్రెండ్' తన వార్షిక ఇయర్ ఇన్ కాన్వర్‌జేషన్స్-2025 నివేదికను విడుదల చేసింది. నగరాలతో పోల్చితే, పట్టణాలకు చెందిన వారిలో 92 శాతం డిజిటల్ స్నేహాలకు ప్రాధాన్యం ఇస్తున్నామని సమీక్షకు స్పందించిన వారు తెలిపారు. బెంగళూరు, హైదరాబాద్, చెన్నైకు చెందిన వినియోగదారులు తమ ఆన్‌లైన్ స్నేహితులను వ్యక్తిగతంగా భేటీ అయ్యేందుకు ప్రాధాన్యం ఇచ్చారు. ఎర్నాకులం, అనంత్‌నాగ్, గుజరాత్‌లోని జామ్‌నగరకు చెందిన వినియోగదారులు తమ ఆన్‌లైన్ స్నేహితులతో మాట్లాడేందుకు ఇష్టపడుతున్నామని తెలిపారు. వారాంతాల్లో వీడియో కాల్స్ మాట్లాడుకునే వారి సంఖ్య ఎక్కువైంది. వర్చువల్ బహుమతులుగా గులాబీలు, టీ ఉన్న కప్పు బొమ్మలను 974 మిలియన్ల వినియోగదారులు పంపించుకున్నారు. తమ యాప్‌లో ఈ ఏడాది 285 మిలియన్ కమ్యూనికేషన్లు జరిగాయని ఫ్రెండ్ ఇంటరాక్ట్ గ్రూపు సహ వ్యవస్థాపకుడు భాను ప్రతాప్ సింగ్ తన్వర్ తెలిపారు. ఆన్‌లైన్ స్నేహితులైన యువతలో ఎక్కువ మంది తమ వ్యాపార ఆలోచనలను మిత్రులతో పంచుకుని, వారి సలహాలు తీసుకుంటున్నారని చెప్పారు. ప్రత్యక్షంగా కలిసినప్పుడు తమ స్నేహాన్ని కొనసాగించేలా వారి సంభాషణలు ఉంటున్నాయని తమ అధ్యయనం గుర్తించామని ఆయన వివరించారు.

కావేరి నీటి ధర పెంపుదల

బెంగళూరు (యలహంక), న్యూస్‌టుడే: నూతన సంవత్సరం సందర్భంగా నగరవాసుల నెత్తిన బెంగళూరు జలమండలి పెద్ద భారం మోపనుంది. నిత్యం వినియోగించే కావేరి నీటి ధర పెరగనుంది. నష్టాల్లో ఉన్న మండలిని గట్టు ఎక్కించేందుకు కావేరినీటి ధర పెంచుతున్నట్లు మండలి అధ్యక్షుడు డాక్టర్ రామ్ ప్రసాత్ మనోహర్ తెలిపారు. నష్టాల నుంచి బయట పడాలంటే నీటి ధర పెంచడం తప్ప వేరేమార్గం లేదన్నారు. ఏటా విద్యుత్తు ఛార్జీలు పెరుగుతున్నా దానికి అనుగుణంగా నీటి ధరలు పెంచడం లేదని తెలిపారు. వచ్చే ఏడాది నుంచి మూడు శాతం నీటి ధర పెంచేందుకు జలమండలి పాలక మండలి సమావేశమై తీర్మానిస్తుందన్నారు. ఆరునెలల కింద కొన్ని పైసలు పెంచామని గుర్తు చేశారు. ఇప్పుడు ఎక్కువగా పెంచాల్సిన పరిస్థితులు ఏర్పడినట్లు తెలిపారు.

'కుటీర పరిశ్రమలకు అండగా నిలుస్తాం'

బెళగావి, న్యూస్‌టుడే: మహిళా పారిశ్రామికవేత్తలు, కుటీర పరిశ్రమల నిర్వాహకులు చేసే ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయాలను కల్పించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను మరింత విస్తృతం చేస్తామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. జాతీయ జీవనోపాధి అభియాన్‌లో భాగంగా కౌశల్యాభివృద్ధి, వ్యాపార దక్షత, జీవనోపాధి శాఖ సర్దార్ పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి వస్తు ప్రదర్శన, విక్రయ మేళాను శుక్రవారం ప్రారంభించి మాట్లాడారు. పోటీ ప్రపంచంలో నాణ్యత ఉన్న వస్తువులు, అందుబాటు ధరలో ఉంటేనే వాటి తయారీదారులు నిలదొక్కుకునేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. స్టాళ్ల వద్దకు వెళ్లి ఆయా ఉత్పత్తుల వివరాలను తెలుసుకున్నారు. మంత్రులు డాక్టర్ శరణు ప్రకాశ్ పాటిల్, లక్ష్మీ హెబ్బాళ్కర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాలిని రజనీశ్, ముఖ్యమంత్రికి రాజకీయ కార్యదర్శి నసీర్ అహ్మద్ పాల్గొన్నారు.

వివిధ ఉత్పత్తులను విక్రయిస్తున్న స్టాళ్ల నిర్వాహకుల నుంచి వివరాలు తెలుసుకుంటున్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య

సిద్ధరామయ్యకు స్మరణిక అందిస్తున్న నిర్వాహక ప్రతినిధులు, శరణు ప్రకాశ్ పాటిల్

విషముందో లేదో రెండు నిమిషాల్లో చెప్పొచ్చు

కాటు వేసింది విషపూరిత పామా కాదా తెలుసుకునే కిట్

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే: పాము కరిస్తే అది విషపూరితమైనదా కాదా అని తెలుసుకోవడం చాలా కష్టం. పాము కరచిన తర్వాత ఆసుపత్రికి బాధితుడ్ని తీసుకువస్తే యాంటీ వీనం ఇంజక్షన్ ఇచ్చేలోగా భయంతోనే ఎక్కువ మంది మరణిస్తుంటారు. నగరంలోని భట్ బయోటెక్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌కు చెందిన డాక్టర్ షామా భట్ కొత్తరకం పరికరాన్ని సిద్ధం చేశారు. రోగి శరీరం నుంచి తీసిన రెండు చుక్కల రక్తం వేస్తే కరచింది విషపూరిత పామా, సాధారణ పామా అని స్పష్టంగా తెలుసుకునే కిట్‌ను తయారు చేశామని ఆయన చెప్పారు. కాసరగోడుకు చెందిన ఆయన బయోటెక్నాలజీ రంగంలో 35 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఈ పరికరాన్ని ఆశా కార్యకర్తలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అంబులెన్సులకు అందుబాటులోకి తీసుకువస్తామని ఆయన తెలిపారు. పలు క్లినికల్ అధ్యయనాల్లో ఇది 100 శాతం కచ్చితత్వాన్ని చూపించిందన్నారు. ర్యాపిడ్ స్నేక్ వీనం టెస్ట్, స్నేక్ బైట్‌కిట్ అనేది గ్రామీణ ఆరోగ్య సంరక్షణను దృష్టిలో ఉంచుకుని దీన్ని రూపొందించామని ఆయన వివరించారు.

ఎయిర్‌గన్‌తో కాల్పులు

బెంగళూరు (జేపీనగర), న్యూస్‌టుడే: తనపై అపరిచిత వ్యక్తి ఎయిర్‌గన్‌తో కాల్పులు జరిపి పరారయ్యాడని రాజగోపాల్ అనే వ్యాపారి బసవనగుడి ఠాణాలో ఫిర్యాదు చేశారు. కృష్ణరావు పార్కు వద్ద బుధవారం రాత్రి 8.30కు తనపై జరిగిన కాల్పుల్లో గొంతు వద్ద గాయం కావడంతో ఆయన చికిత్స కోసం ఆసుపత్రిలో చేరారు. చికిత్స అనంతరం కోలుకుంటున్న ఆయన నుంచి బసవనగుడి ఠాణా పోలీసులు వాంగ్మూలాన్ని, ఫిర్యాదును తీసుకున్నారు. నగరంలో రెండు ప్రముఖ బార్, రెస్టారెంట్లకు రాజగోపాల్ యజమాని. తనకు ఇటీవల ఎవరి నుంచీ బెదిరింపులు రాలేదని స్పష్టం చేశారు. బాధితుని ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

లంచం తీసుకుని నివేశనాలు

మైసూరు, న్యూస్‌టుడే: మైసూరు నగరాభివృద్ధి ప్రాధికారకు కమిషనర్‌గా ఉన్న సమయంలో జీటీ దినేశ్ కుమార్ రూ.22.47 కోట్ల లంచాలు తీసుకున్నారని ఈడీ గుర్తించింది. నిబంధనలు ఉల్లంఘించి రూ.140 కోట్ల విలువైన 283 నివేశనాలను ఆయన కేటాయించారని దర్యాప్తులో తేటతెల్లమైంది. ఇతరుల అధికార అవధిలో రూ.700 కోట్ల విలువైన 1095 నివేశనాలను అక్రమంగా కేటాయించారని దర్యాప్తులో గుర్తించారు. దినేశ్ కుమార్‌ను ఈడీ అధికారులు ఇప్పటికే అరెస్టు చేశారు.

జామీను నిరాకరణ

బెంగళూరు (మారతహళ్లి), న్యూస్‌టుడే: మరో యువతిని వివాహం చేసుకునేందుకు తన భార్య డాక్టర్ కృతికా రెడ్డిని హత్య చేసి, కారాగారం చేరిన వైద్యుడు డాక్టర్ మహేంద్ర రెడ్డి బెయిలు కోసం వేసుకున్న అర్జీని న్యాయస్థానం తోసిపుచ్చింది. భార్యకు మత్తు మందు ఎక్కువ మోతాదులో ఇంజెక్ట్ చేస్తూ, ఆమె అచేతనంగా మారి, మరణించేందుకు కారకుడైన ఆరోపణలపై కృతికా రెడ్డి మరణించి, కొన్ని నెలల అనంతరం అతన్ని మారతహళ్లి ఠాణా పోలీసులు అరెస్టు చేశారు.

చిలుక ఎగిరింది.. ప్రాణం పోయింది

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే: పక్షి ప్రాణం కాపాడే ప్రయత్నం.. ఏమరుపాటు.. చివరికి ఓ నిండు ప్రాణం గాల్లో కలిసింది.. కరెంటు తీగే యమపాశమైన వేళ.. మూడు పదుల వయసులోనే ఆ యువకుడు కానరాని లోకాలకు వెళ్లాడు.. ఈఘటన బెంగళూరు నగరంలో చోటుచేసుకుంది.. పెంపుడు చిలుకను కాపాడే ప్రయత్నంలో అరుణ్ కుమార్ (32) అనే వ్యక్తి విద్యుదాఘాతంతో శుక్రవారం మరణించాడు. వీరభద్ర నగరకు చెందిన లిఖిత అనే యువతి తన ఫ్లాట్‌లో విదేశీ జాతి చిలుకను పెంచుకుంటోంది. అది కిటికీ నుంచి ఎగిరి పక్కనే ఉన్న హైటెన్షన్ విద్యుత్తు తీగపై కూర్చుంది. సాయం కోసం తన బంధువు అరుణ్ కుమార్‌ను లిఖిత పిలిచింది. ఇనుప గొట్టానికి ముందు కట్టెను కట్టి, అపార్ట్‌మెంట్ ప్రహరీపై నిలబడి చిలుకను ఎగిరేలా చేసే ప్రయత్నంలో గొట్టం 66 వేల కిలోవాట్ తీగకు తాకడంతో అరుణ్ కుమార్ విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మరణించాడు. ఘటనా స్థలానికి బెస్కాం అధికారులు, గిరినగర ఠాణా పోలీసులు, డీసీపీ బీఎస్ నేమగౌడ చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. హైటెన్షన్ తీగలను తొలగించాలని ఇచ్చిన వినతులను బెస్కాం అధికారులు బుట్ట దాఖలు చేశారని స్థానికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

ఓ చిలుకా ..
నువ్విక్కడే ఉంటే ..
పైకెగరకపోయింటే..
నువ్వు కూర్చున్న తీగే
అతని పాలిట
యమపాశమయ్యేదికాదు..
ఓ నిండు ప్రాణం పోయేది కాదు..

అరుణ్ కుమార్(పాతచిత్రం), పక్కన చిలుక

ఎలాంటి ఆధారాలు లేవు

బెంగళూరు (హలసూరు) గత అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా ప్రభుత్వం వేర్వేరు ఉద్యోగాలు, పోస్టులకు ధరలను నిర్ణయించిందని ఆరోపిస్తూ ప్రముఖ దిన పత్రికల్లో కేపీసీసీ 'అవినీతి ధరల పట్టీ'ని ప్రకటనలుగా ఇచ్చింది. ఈ కేసులో పార్టీ నాయకులతో పాటు, లోక్‌సభలో విపక్ష నేత రాహుల్‌ను కూడా నిందితులుగా పేర్కొంటూ భాజపా వ్యాజ్యాన్ని దాఖలు చేసింది. ఈ ప్రకటనకు సంబంధించి రాహుల్ ఒక ట్వీట్ చేశారని, దానికే ఆయనను కూడా నిందితునిగా పేర్కొంటూ దావా వేశారని న్యాయవాదులు వాదించారు. ట్వీట్ చేసిన సమయంలో కాంగ్రెస్‌కు రాహుల్ ఉపాధ్యక్షుడిగా ఉన్నారని తెలిపారు. సమన్లు జారీ చేసే సమయంలో న్యాయమూర్తి ఆ విషయాన్ని పరిగణనలోకి తీసుకోలేదంటూ వాదించారు. రాహుల్ అనుమతితో సంబంధం లేకుండా కేపీసీసీ నాయకులు ఆ ప్రకటనను విడుదల చేశారని చెప్పారు. వాదనలు ఆలకించిన జస్టిస్ సునీల్ దత్ యాదవ్, తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేశారు.

ప్రభుత్వ ఆదేశాలు రద్దు

ధార్వాడ, న్యూస్‌టుడే: ప్రభుత్వ ఆసుపత్రుల ఆవరణలో జన ఔషధి కేంద్రాలను మూసివేయాలని గత మేలో ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను జస్టిస్ ఎం నాగప్రసన్న రద్దు చేశారు. రాయితీలో ఔషధాలను అందించే జన ఔషధి కేంద్రాలు అవసరం లేదని ప్రభుత్వం ఈ ఆదేశాలు ఇచ్చింది. తాము ఈ ఔషధ కేంద్రాలను నడుపుతామని నిర్వాహకులు సిద్ధంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం ఇలా ఆదేశాలు ఇవ్వడం సరికాదని ఆ కేంద్రాల నిర్వాహకుల తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.

ఇక్కడి వ్యర్థం..

అక్కడ ఇంధనం

చెత్త నుంచి ప్లాస్టిక్ కాగితాల విభజన

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే: బెంగళూరు నగరంలో నిత్యం పోగవుతున్న చెత్తను విభజించి నిత్యం 300 నుంచి 350 టన్నుల లోవాల్యూ ప్లాస్టిక్ (ఎల్‌వీపీ) చెత్తను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లాలోని సిమెంట్ కంపెనీలకు సరఫరా చేయాలని బెంగళూరు చెత్త నిర్వహణ సంస్థ (బీఎస్‌డబ్ల్యూఎంఎల్) నిర్ణయించింది. ఈనెల 15 నుంచి ప్లాస్టిక్ చెత్తను ఆ కంపెనీలకు తరలిస్తారు. కడప జిల్లాలో ఉన్న దాల్మియా సిమెంట్ కంపెనీకి ఎల్‌వీపీ చెత్తను సరఫరా చేస్తామని బీఎస్‌డబ్ల్యూఎంఎల్ సీఈవో కరీగౌడ తెలిపారు. చెత్తను కంపెనీలో ఇంధనంగా వినియోగిస్తారన్నారు. టన్ను రూ.వేయి విక్రయిస్తామని రవాణా ఖర్చులు సదరు సంస్థ భరిస్తుందని తెలియజేశారు. ఇప్పటికే బిడది వద్ద చెత్తతో విద్యుత్తు ఉత్పత్తి ప్రారంభించిన విషయం తెలిసిందే. నిత్యం 18 టన్నుల చెత్తను ఆ కేంద్రానికి సరఫరా చేస్తున్నారు. వచ్చే మార్చి కల్లా రెండువందల టన్నులు ఎండు చెత్తను తరలిస్తారు. అక్కడ నిత్యం పది మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నారు. ప్లాస్టిక్ చెత్తకు డిమాండ్ రావడంతో ఐదు నగర పాలికెల పరిధిలోని 380 వార్డుల్లో చెత్త విభజన కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ప్రైవేట్ సంస్థలు, వ్యక్తులు, ఎన్‌జీఓ, తదితర సంస్థలు ముందుకు వస్తే కేంద్రాల ఏర్పాటుకు ఆర్థిక సాయం చేయాలని గ్రేటర్ బెంగళూరు ప్రాధికార ముందుకు వచ్చింది. సిమెంట్ కంపెనీలకు ఎల్‌వీపీ ప్లాస్టిక్ సరఫరా ఎక్కువైతే నగరంలో చెత్తకు రానున్న రోజుల్లో డిమాండ్ పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

నౌకాశ్రయం సమీపంలో పేలుడు

కార్వార, న్యూస్‌టుడే: అంకోలా తాలూకా నౌకాశ్రయం పరిధి వజ్రకోశ వద్ద అనుమానాస్పద పేలుడు సంభవించింది. పేలుడు తీవ్రతకు అంకోలా, హెగడె, కుమటా ప్రాంతాల వరకు వినిపించింది. వజ్రకోశ వద్ద మూడు ఇళ్ల గోడలు బీటలువారాయి. పేలుడుకు కారణాలు గుర్తించవలసి ఉందని అంకోలా ఠాణా పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది.

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు
Cell: 9121167525
ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి
Cell: 9945050116

(c) eenadu

పైకి సమావేశాలు .. లోపల రాజకీయాలు

ప్రభుత్వంపై విపక్షాల మండిపాటు

కొలువుదీరిన ఎగువ సభ



సభ్యులను వారించేందుకు తన ఆసనం నుంచి లేచి నిలబడిన విధాన పరిషత్తు అధ్యక్షుడు బసవరాజ హొరట్టి

బెళగావి, న్యూస్‌టుడే

కుందానగరిలో శీతాకాలం శాసన సభ సమావేశాలలో వాడి, వేడి చర్చలు, వాగ్యుద్ధాలు కొనసాగాయి. ఒకవైపు సమావేశాలు జరుగుతుండగా, మరో వైపు ముఖ్యమంత్రి పీఠం మార్పునకు సంబంధించి అధికార పార్టీ ఎమ్మెల్యేలు వ్యాఖ్యలు చేశారు. సమావేశాలు పూర్తయిన అనంతరం హస్తినకు వెళుతున్నారట కదా అని అడిగిన ప్రశ్నకు ముఖ్యమంత్రి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జనవరి 9న ముఖ్యమంత్రిగా డీకే బాధ్యతలు చేపడతారని ఆయన మద్దతుదారులు ధీమాతో ఉన్నారు. అప్పటి వరకు కాదు, శాసనసభ సమావేశాలు పూర్తయిన వెంటనే డీకే ముఖ్యమంత్రి అవుతారని రామనగర ఎమ్మెల్యే ఇక్బాల్‌హుసేన్ ధీమా వ్యక్తం చేశారు. నాయకత్వం మార్పు, మంత్రివర్గంలో మార్పులు చేర్పులకు సంబంధించిన తుది నిర్ణయం సిద్ధరామయ్యదేనని మరో మంత్రి దినేశ్ గుండూరావు పేర్కొన్నారు. ప్రజా సమస్యలను పక్కన పెట్టి, అధికారాన్ని పంచుకునేందుకే కాంగ్రెస్ నేతలు విందు రాజకీయాలు చేస్తున్నారని భాజపా అధ్యక్షుడు విజయేంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎగువ సభలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వేర్వేరు అంశాలపై మాట్లాడారు. టన్ను చెరకుకు రూ.14,500 లాభం అని ప్రభుత్వం చెబుతున్న మాటల్లో వాస్తవం లేదని మంత్రి బసనగౌడ పాటిల్ యత్నాళ్ పేర్కొన్నారు. అదే లాభదాయకం అని నిరూపిస్తే తన పరిశ్రమను విడిచి పెట్టేందుకు సిద్ధమని ప్రకటించారు. ఉత్తర కర్ణాటక ప్రాంతంలో 58 చక్కెర పరిశ్రమలు ఉన్నాయని, తామంతా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి స్థానం దక్కకపోతే డీకే శివకుమార్‌ను భాజపాలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతాయని యత్నాళ్ కొత్త బాంబు వేశారు. ఉభయ సభల సమావేశాలను వీక్షించేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు వచ్చారు. మరో వైపు వివిధ డిమాండ్లతో సువర్ణ సౌధ పక్కన ఆయా సంఘాలు, సమాఖ్యల ప్రతినిధులు ధర్నాలు కొనసాగించారు. వారాంతం కావడంతో సువర్ణ సౌధ, ఆవరణలోని నీటి ఫౌంటెయిన్లు, ఉద్యానం అన్ని చోట్లా శుక్రవారం సాయంత్రం నుంచి విద్యుత్తు దీపాలను వెలిగించారు. విపక్షాలకు చెందిన పలువురు నేతలు శని, ఆదివారాల్లో తమ సొంత ప్రాంతాలకు వెళ్లగా, అధికార పార్టీ నేతలు విందు రాజకీయాలలో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు.

ఎగువ సభలో మాట్లాడుతున్న మంత్రి ఈశ్వర ఖండ్రే

విధాన సభలో ప్రశ్నిస్తున్న విపక్ష నేత అశోక్

విధాన పరిషత్తులో మాట్లాడుతున్న చలువాది నారాయణ స్వామి

కన్నడ బోర్డులు తప్పనిసరి

వ్యాపార వాణిజ్య పరిశ్రమలు, ట్రస్టులు, ఆసుపత్రులు, మనోరంజనా కేంద్రాలు, హోటళ్లు, దుకాణాలు తదితర వాటిపై బోర్డులు తప్పనిసరిగా కన్నడ భాషలోనే ఉండాలని అభియాన్ను ఈనెల 15 నుంచి జనవరి ఒకటో తేదీ వరకు నిర్వహిస్తామని కన్నడ సాంస్కృతిక శాఖ మంత్రి శివరాజ్ తంగడిగి తెలిపారు. కాంగ్రెస్ సభ్యురాలు ఉమశ్రీ అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ కన్నడ భాషలోనే బోర్డులు ఉండాలన్న అంశంపై న్యాయ పరిపాలన వ్యవహారాల శాఖ 15 రోజుల్లో ప్రత్యేక నిబంధనలను రూపొందించి అమల్లోకి తెస్తుందన్నారు. 11 జిల్లాల్లో కన్నడ బోర్డులు నూటికి నూరు శాతం అమలులో ఉందన్నారు. కన్నడలో బోర్డులు లేకపోతే రూ.5వేల నుంచి రూ.30వేల వరకు జరిమానా విధిస్తామని హెచ్చరించారు.

ఎస్సీ, ఎస్టీ పథకాల నిధులు వినియోగించాల్సిందే

బెంగళూరు(యశ్వంతపుర): ఎస్సీ, ఎస్టీ వర్గాల సంక్షేమ పథకాలకు కేటాయించిన నిధులు పూర్తిగా వ్యయం చేయాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మహదేవప్ప తెలిపారు. శుక్రవారం బెళగావిలో జరుగుతున్న విధానపరిషత్తు ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యురాలు హేమలతా నాయక్ అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ ఆయా పథకాలకు కేటాయించిన నిధులు ఇతర వాటికి వ్యయం చేయకూడదన్నారు. ఆర్థిక సంవత్సరం పూర్తయ్యే వరకు వంద శాతం నిధులు ఖర్చు చేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీ వర్గాల పథకాల నిధులను గృహలక్ష్మీ పథకానికి వినియోగించడం లేదని స్పష్టం చేశారు.



ఎగువ సభలో మాట్లాడుతున్న మంత్రి బోసురాజు

దిగువ సభలో సమాధానమిస్తున్న మంత్రి శివరాజ్ పాటిల్

విధాన సభలో శశికళ జొల్లె

దిగువ సభలో వివరిస్తున్న మంత్రి హెచ్‌కే పాటిల్

కబ్జాదారులకు సహకరిస్తే కఠినచర్యలు

బెంగళూరు(యలహంక),న్యూస్‌టుడే: ప్రభుత్వ భూములు కబ్జాకు సంబంధించి కబ్జాదారులకు సహకరించే అధికారులకు వ్యతిరేకంగా కఠినచర్యలతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి కృష్ణబైరేగౌడ హెచ్చరించారు. కాంగ్రెస్ సభ్యుడు రమేష్‌బాబు అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ అధికారులు సహకారం లేకుండా కబ్జాదారులు ప్రభుత్వ భూములను కబ్జా చేయబోరన్నారు. చిక్కనాయకనహళ్లి తాలూకాలో ప్రభుత్వ భూములను సాగు చేసుకుంటున్న 90 మంది రైతులు పేరుతో అధికారులు పట్టాలు ఇచ్చారని, అక్రమాలు జరిగినట్లు ఫిర్యాదు రావడంతో దర్యాప్తునకు ప్రత్యేక అధికారులు బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పట్టాలు ఇచ్చేటప్పుడు రైతులు ఎవరు కబ్జాదారులు ఎవరు అని గుర్తించలేని పరిస్థితుల్లో అధికారులు ఉన్నారని మండిపడ్డారు. నివేదిక వచ్చిన తరువాత సంబంధించిన అధికారులకు వ్యతిరేకంగా చర్యతీసుకోవడంతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు.

ఎగువ సభలో మాట్లాడుతున్న శివరాజ్ తంగడిగి

విధాన పరిషత్తులో మాట్లాడుతున్న మంత్రి బైరేగౌడ

విధాన సభ కార్యకలాపాలను వీక్షిస్తున్న విద్యార్థులు

పెళ్లి సంబంధాల కోసం చూస్తున్నారా...

వడ్డెర కుల అవివాహితులకు సువర్ణావకాశం

నేడు, రేపు వడ్డెర కుల అవివాహిత వధూవరులకు

ఈనాడు పెళ్లిపందిరి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్

తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదిక అయిన 'ఈనాడు పెళ్లి పందిరి', వడ్డెర కుల అవివాహిత వధూవరులకు ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం నిర్వహిస్తుంది. వివాహం కోసం ఎదురుచూస్తున్న వధూవరులతో పాటు సంబంధిత కుటుంబీకులు **నేడు (శనివారం, డిసెంబరు 13న), రేపు (ఆదివారం, డిసెంబరు 14న) ఉదయం 9 గం॥ నుంచి సాయంత్రం 5.30 గం॥ వరకు** తమ ప్రొఫైల్‌ను ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు.

మరిన్ని వివరాలకు **91543 66099, 91547 72006** ఫోన్ నంబర్లకు సంప్రదించవచ్చు.

వధూవరుల బయోడేటా, ఫొటోలను పైన తెలిపిన వాట్సప్ నంబర్లకు పంపి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్‌ను ఫోన్ యాప్ ద్వారా చేసుకోవచ్చు.

14న ఆయుర్వేద వైద్యంపై జాతీయ సదస్సు

హొసపేటె, న్యూస్‌టుడే: ఆయుర్వేద వైద్యానికి నానాటికి ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల్లో మరింత జాగృతి తీసుకొచ్చేందుకు బోధ్వయ-2025 శీర్షిక 'విద్ధ అగ్నికర్మ' అనే అంశంపై ఈ నెల 14న పట్టణంలో జాతీయ స్థాయి సదస్సు ఏర్పాటు చేసినట్లు భారతీయ ఆయుష్ సమాఖ్య హొసపేటె తాలూకా అధ్యక్షుడు డాక్టర్ బి.వి.జెట్ తెలిపారు. శుక్రవారం ఆయన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ నుంచి సుమారు 400మంది ఆయుష్ వైద్య నిపుణులు ఈ సదస్సులో పాల్గొంటారు. ఎంపిక చేసిన 70మంది రోగులకు ఈ సందర్భంగా విద్ధ అగ్నికర్మ చికిత్స అందిస్తామని తెలిపారు. ఆయుర్వేదంలో పలు పరిశోధనలు చేసిన పుణెకు చెందిన డాక్టర్ చంద్రకుమార్ దేశ్‌ముఖ్ సదస్సులో ప్రత్యేక ఉపన్యాసాలిస్తారు.

జ్ఞానాన్ని ఇతరులతో పంచుకోవాలి

పుస్తకం విడుదల చేస్తున్న ప్రముఖులు

బళ్లారి, న్యూస్‌టుడే: మంచి ఆలోచనలు మంచి జ్ఞానాన్ని పెంపొందిస్తాయని విశ్రాంత ఆచార్యులు డాక్టర్ బి.ఆర్. మంజునాథ పేర్కొన్నారు. కన్నడ సాహిత్య పరిషత్, నంద వసతిశాల, పదవీ పూర్వ కళాశాల సంయుక్తంగా శుక్రవారం ఏర్పాటు చేసిన కన్నడ పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 'ఈనాడు' దినపత్రికలో నిత్యం ప్రచురితమవుతున్న అంతర్యామి కథనాల కన్నడ అనువాద పుస్తకాన్ని వేములపల్లి గాంధీ సంపాదకత్వంలో వెలువరించారు. విశ్రాంత ఆచార్యులు మంజునాథ, కన్నడ సాహిత్య పరిషత్ అధ్యక్షుడు డా.నిష్ఠిరుద్రప్ప, కళాశాల ఛైర్మన్ వేములపల్లి గాంధీ, బళ్లారి పాత్రికేయుల సంఘం అధ్యక్షుడు వీరభద్రగౌడ పుస్తకాన్ని విడుదల చేసి మాట్లాడారు. కార్యక్రమంలో అనువాదకుడు ఎస్. అప్పయ్యభట్, సభ్యులు మురళీకృష్ణ, రమణకుమార్, ప్రధాన ఆచార్యులు కిశోర్ అంగడి, ప్రధాన ఉపాధ్యాయుడు లక్ష్మీకాంత్, సరిత, కప్పగల్లు చంద్రశేఖర్ ఆచార్, మంజనాథ గోవిందవాడ తదితరులు పాల్గొన్నారు.

బకాయిలు చెల్లించాలని నిరసన

ధర్నాలో మాట్లాడుతున్న సంఘం జిల్లా అధ్యక్షుడు పాండురంగ

కంప్లి, న్యూస్‌టుడే: వేతన బకాయిలు చెల్లించాలని డిమాండు చేస్తూ ప్రభుత్వ కాంట్రాక్టు ఉద్యోగులు శుక్రవారం కంప్లి నీటి పారుదల శాఖ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. సంఘం జిల్లా అధ్యక్షుడు డి.ఆర్. పాండురంగ మాట్లాడుతూ కంప్లి నీటి పారుదల ఉప విభాగ పరిధిలో 81 మంది కాంట్రాక్టు పద్ధతిలో విధులు నిర్వహిస్తున్నారు. 2014 డిసెంబరు, 2025 అక్టోబరు, నవంబరు నెలల వేతనాలు ఇవ్వలేదు. దీనివల్ల పిల్లల విద్యాభ్యాసం, కుటుంబపోషణ భారంగా మారింది. వెంటనే వేతనాలు చెల్లించాలి. ఈ విషయమై అధికారులు పట్టించుకోకపోవడంతో ధర్నా చేస్తున్నామన్నారు. సంఘం నాయకులు జడెమూర్తి, కరియప్ప, ఈరలింగప్ప, ఉమేశ్, ఉద్యోగులు పాల్గొన్నారు.

పనులు త్వరగా పూర్తి చేయండి

కంప్లి, న్యూస్‌టుడే: కంప్లి-కోటె తుంగభద్ర వంతెన వద్ద తాగు నీటి సరఫరా పైపు పగిలి నీరు రోడ్డు పైకి వచ్చి చేరుతుంది. రెండు, మూడు రోజులుగా పనులు జరుగుతున్నాయి. దిశా రాష్ట్ర సమితి సభ్యుడు ఎ.సి. దానప్ప శుక్రవారం వంతెన వద్దకు వెళ్లి పనులను పరిశీలించారు. భారీ వాహన సంచారం వల్ల పైపు పగిలి నీరు కారుతోంది. రోడ్డుపై నీరు నిలబడడం వల్ల ద్విచక్ర వాహన చోదకులకు ఇబ్బందిగా ఉంది. పురసభ అధికారులు మరమ్మతు పనుల్ని త్వరగా పూర్తి చేయాలన్నారు.

తుంగభద్ర వంతెన వద్ద పైపు లైను మరమ్మతు పనులను పరిశీలిస్తున్న దానప్ప

కొత్తందాల డిజైనూరు

కలపతో రూపొందిన నమూనా

గర్భస్థ దశను పోలిన ఆకృతి

బెంగళూరు (గాంధీనగర), న్యూస్‌టుడే: వివిధ విన్యాసాలు, కొత్త నమూనాల ఉత్పత్తులు, వస్తువులను ప్రదర్శించే డిజైనూరు 5.0 ప్రదర్శన చిత్రకళా పరిషత్తులో ప్రారంభమైంది. మొత్తం 17 స్టాళ్లలో ఏర్పాటు చేసిన ప్రదర్శనను ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ జాతీయ అధ్యక్షురాలు షామిని జైన్, బెంగళూరు విభాగం అధ్యక్షుడు వి.విశ్వనాథ్ సంయుక్తంగా ప్రారంభించారు. త్రీడీ ప్రింటింగ్, కలప, రాయి, సంస్కృతిని ప్రతిబింబించే నమూనాలు, మేలుకోటె, ఐహోళె, బాదామి, పట్టదకల్ తదితర ప్రాంతాలకు చెందిన వివరాలను ప్రదర్శనలో ఉంచారు. విద్యార్థులు, ఆర్కిటెక్ట్‌లతో కలిసి నిర్వహిస్తున్న డిజైనూరు ప్రదర్శన ఆదివారం రాత్రి వరకు కొనసాగనుంది. ప్రదర్శనను ఉచితంగా వీక్షించవచ్చని నిర్వాహకులు తెలిపారు. ఐఏఎస్ అధికారులు మహేశ్వరరావు, ఎల్‌కే అతీక్, కర్ణాటక వాణిజ్య, పరిశ్రమల సమాఖ్య అధ్యక్షురాలు ఉమారెడ్డి, సీనియరు ఆర్కిటెక్ట్‌లు నరేశ్ నరసింహన్, దినేశ్ వర్మ, గాయత్రి శెట్టి తదితరులు ఆయా డిజైన్లను చూసి ప్రశంసించారు.

ప్రదర్శనలో కంసాళె కళాకారులు

ఏఐతో ముప్పులేదు

ఉన్నత విద్యాశాఖ మంత్రి సుధాకర్

బెంగళూరు (కెంగేరి), న్యూస్‌టుడే: మానవుడు సృష్టించిన కృత్రిమ మేధ (ఏఐ)తో ఉపాధికి ముప్పులేదని కర్ణాటక ఉన్నత విద్యాశాఖ మంత్రి డా.ఎం.సి.సుధాకర్ పేర్కొన్నారు. ఆయన నగరంలోని యూనివర్సిటీ ఆఫ్ టోక్యో, ఓపీ జిందాల్ గ్లోబల్ (జేజీయూ) 'భవిష్యత్తులో ఏఐ ఉద్యోగాలు' అనే అంశంపై నిర్వహించిన ఇండో-జపాన్ ఉన్నత విద్య సమ్మేళనంలో వర్చువల్ ద్వారా మాట్లాడుతూ మానవుడు సృష్టించిన ఏఐతో ఉపాధి అవకాశాలు దెబ్బతినకపోగా ఆరోగ్యం, సైబర్ సెక్యూరిటీ రంగాల్లో మెరుగైన సేవలకు ఉపయోగపడుతుందన్నారు. ఇదే సమ్మేళనంలో జేజీయూ వ్యవస్థాపక ఉపకులపతి సి.రాజ్‌కుమార్ మాట్లాడుతూ ప్రధానులు, సాహితీవేత్తలు, పూర్వ విద్యార్థులుగా ఉన్న యూనివర్సిటీ ఆఫ్ టోక్యోతో విద్యార్థి వినిమయ ఒప్పందం భారతీయ ఉన్నత విద్యాప్రమాణాలు మెరుగుపరుస్తుందన్నారు. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ కోయిహయాషి మాట్లాడుతూ జపాన్‌లో భారత విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉంది. వీరి సంఖ్య పెంచడంతో పాటు విదేశాల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపరచుకునేందుకు ఈ వినిమయ కార్యక్రమం ఉపయోగపడుతుందన్నారు.

రాజ్‌కుమార్‌తో ప్రొఫెసర్ కోయిహయాషి కరచాలనం

వినియోగదారులకు ఉత్తమ సేవలే ఆశయం

హొసపేటె, న్యూస్‌టుడే: వినియోగదారులకు ఉత్తమ సేవలందించడం తమ బ్యాంకు లక్ష్యమని బళ్లారి జిల్లా సహకార కేంద్ర (బీడీసీసీ) బ్యాంకు అధ్యక్షుడు కె.తిప్పేస్వామి అన్నారు. హొసపేటెలో ఉన్న బ్యాంకు ప్రధాన కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన బ్యాంకు 106వ సంస్థాపనా దినోత్సవంలో ఆయన మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 33 బ్రాంచీలతో, జాతీయ బ్యాంకులకు దీటుగా వినియోగదారులకు మెరుగైన సేవలందిస్తున్నామని తెలిపారు. రైతుల సంక్షేమానికి పెద్దపీట వేశామని వెల్లడించారు. కార్యక్రమంలో బ్యాంకు సీఈవో జయప్రకాశ్, సంచాలకులు, సిబ్బంది పాల్గొని సాధనా పత్రాన్ని విడుదల చేశారు.

బీడీసీసీ బ్యాంకు చిత్రపటాన్ని విడుదల చేస్తున్న అధ్యక్షుడు, సంచాలకులు, సిబ్బంది

EENADU Classifieds

JOBS

Need ENT EMRG Physician, CMO's, Nurses, Receptionist, Pro's Sriram Hospital, Ongole. Call & CV to 98495 95190, 76600 27789.

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలను ఇచ్చుటకు ఈ క్రింది నెంబర్లను సంప్రదించగలరు.

బళ్ళారి : 9121167525

బెంగుళూరు : 9121167527

ప్రకటనలపై జి.ఎస్.టి. 5% వర్తించబడును

కన్నడ సాహిత్య సమ్మేళనం ఎప్పుడు?

బళ్లారి, న్యూస్‌టుడే: నగరంలో నిర్వహించే 88వ అఖిల భారత కన్నడ సాహిత్య సమ్మేళనం తేదీ, స్వాగత సమితి ఎంపికను కోరుతూ కన్నడ సాహిత్య పరిషత్ సభ్యులు డిమాండ్ చేశారు. సమితి సభ్యులు పలువురు జిల్లా పాలనాధికారి కార్యాలయానికి చేరుకుని అధికారికి వినతి పత్రం అందజేశారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కన్నడ సాంస్కృతికశాఖ మంత్రి శివరాజ్ తంగడగికి పంపాలని కోరారు. బళ్లారిలో 68 ఏళ్ల తర్వాత అఖిల భారత కన్నడ సాహిత్య సమ్మేళనం నిర్వహించాలని అందుకు రూ.10 కేటాయించాలని మండ్యలో జరిగిన 87వ సమ్మేళనంలో తీర్మానించారు. జిల్లాకు చెందిన లోక్‌సభ, రాజ్యసభ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్, కార్పొరేటర్లు, వివిధ మఠాధీశులు కన్నడ సంఘాల సభ్యులు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. ఇప్పటికే స్థలం కూడా పరిశీలించారు. భాను ముస్తాక్‌ను స్వాగత సమితి అధ్యక్షురాలిగా ఎంపిక చేసినట్లు వినతిపత్రంలో గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో కన్నడ సాహిత్య పరిషత్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నిష్ఠిరుద్రప్ప, కార్యదర్శి శివలింగప్ప హంద్యాళు, సభ్యులు, మఠాధీశువు తదితరులు పాల్గొన్నారు.

అదనపు జిల్లా పాలనాధికారికి వినతిపత్రం అందజేస్తున్న అధ్యక్షుడు, సభ్యులు, మఠాధీశులు

రూ.1.89 కోట్ల ఎగనామానికి యత్నం

ఆదుకోవాలని ప్రభుత్వానికి బాధితుడి వినతి

ఖైరతాబాద్, న్యూస్‌టుడే: తన వద్ద మొక్కజొన్నను తీసుకుని వాటికి పూర్తి స్థాయి చెల్లింపులు చేయకపోగా.. అడిగితే మాట్లాడుకుందామని పిలిచి బెదిరింపులకు పాల్పడుతున్నారని కర్ణాటకకు చెందిన బాధితుడు రామకృష్ణ ఆరోపించారు. శుక్రవారం హైదరాబాద్ సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడుతూ తాను పేరేసంద్రంలో రైతుల నుంచి మొక్కజొన్న కొనుగోలు చేసే వ్యాపారం చేస్తున్నట్లు తెలిపారు. ఆరాంఘర్ ప్రాంతానికి చెందిన ముగ్గురు సోదరులు తనను కలిసి పాప్‌కార్న్ కంపెనీ ఉందని నమ్మబలికి తన నుంచి పెద్ద మొత్తంలో మొక్కజొన్నను కొనుగోలు చేశారని తెలిపారు. కొంత డబ్బు చెల్లించి మిగతా రూ.1.89 కోట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని చెప్పారు. ఇక్కడ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగినా పట్టించుకోవడం లేదని.. రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేయాలని కోరారు.

సమావేశంలో మాట్లాడుతున్న రామకృష్ణ

ఎంబీఏ విద్యార్థి బలవన్మరణం

బెంగళూరు (రాజాజీనగర): తన నగ్న చిత్రం వైరల్ కావడంతో ఎంబీఏ విద్యార్థి జగన్ మోహన్ (25) బలవన్మరణానికి పాల్పడ్డాడు. కేరళకు చెందిన బాధితుడు హెసరఘట్ట రోడ్డులోని శాంతినగరలో ఉంటున్నాడు. స్థానిక కళాశాలలో చదువుకుంటూ, ఒక బాడుగ ఇంట్లో ఉంటున్నాడు. తన నగ్న చిత్రాలను వైరల్ చేస్తామని కొందరు ఫోను చేసి బెదిరిస్తున్నారని, లేఖ రాసి, అందులో మూడు ఫోన్ నంబర్లు రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. నిందితులు తనను రూ.25 వేలు డిమాండ్ చేస్తున్నారని బాధితుడు ఆరోపించాడు. సోలదేవనహళ్లి ఠాణా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

విద్యార్థుల ప్రతిభ వెలికితీత

బళ్లారి గ్రామీణ, న్యూస్‌టుడే: విద్యార్థుల్లో దాగిఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ప్రతిభాకారంజి కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని బీఈఓ కస్తూరి పేర్కొన్నారు. హలకుంది క్లస్టర్‌లో భాగంగా విద్యాశాఖ, తూర్పువలయ శిక్షణ క్షేత్రం ఆధ్వర్యంలో హలకుంది వీరభద్రేశ్వర ప్రాథమికోన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థి దశలో పిల్లల్లో దాగిఉన్న ప్రతిభను ప్రోత్సహించాలన్నారు. వేషధారణ, చిత్రలేఖనం, నృత్యం, సంగీతం, ఏకపాత్రాభినయం తదితరాల్ని విద్యార్థులు ప్రదర్శించారు. విద్యార్థులకు ప్రశంసాపత్రం, జ్ఞాపికలు అందజేసి అభినందించారు. కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు మంజునాథ్, శ్రీనివాసరెడ్డి, గ్రామపంచాయతీ అధ్యక్షురాలు వన్నూరమ్మ, ఉపాధ్యక్షులు సువర్ణ, ప్రధానోపాధ్యాయిని జ్యోతి, తూర్పువిభాగం పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

హలకుంది ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను అభినందిస్తున్న ఉపాధ్యాయులు, అధికారులు

లారీ ఢీకొని ఇద్దరి దుర్మరణం

హొసపేటె, న్యూస్‌టుడే: గదగ నుంచి బెంగళూరుకు ఉల్లిలోడు తీసుకువెళ్తున్న రైతు తళవార రంగప్ప (28), లారీ చోదకుడు గణేశ్(38)లు మార్గమధ్యలో మరో లారీ ఢీకొనగా దుర్మరణం చెందారు. ఈ దారుణ ఘటన విజయనగర జిల్లా కూడ్లిగి శివారు 50వ జాతీయ రహదారి బణవికల్లు సమీపంలో శుక్రవారం తెల్లవారు జామున చోటుచేసుకుంది. ప్రమాదంలో దుర్మరణం చెందిన యువరైతు తళవార రంగప్పకు ఆరు నెలల క్రితం వివాహమైంది. అదే వాహనంలో ఉన్న మరో ముగ్గురు రైతులు ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఉల్లికి మంచి ధర లభిస్తుందని యువ రైతు తళవార రంగప్ప మరో ముగ్గురు గదగ రైతులు బెంగళూరులోని యలహంక వెళ్లేందుకు ఓ వాహనం బాడుగకు మాట్లాడుకుని ఉల్లిలోడుతో బయల్దేరారు. కూడ్లిగి శివారులో వారు ప్రయాణిస్తున్న లోడులారీ టైర్లు పేలాయి. లారీని రోడ్డుపైనే ఆపి కిందకు దిగిన చోదకుడు గణేశ్, రైతు తళవార రంగప్పలు పరిశీలిస్తుండగా చిత్రదుర్గం వైపు వెళ్తున్న లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందారు. మరో ముగ్గురు రైతులు కొంత దూరంలో నిలబడి ఉండడంతో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. విషయం తెలిసిన వెంటనే డీఎస్పీ మల్లేశ్ దొడ్డమని, కొట్టూరు సీఐ దురుగప్ప, ఎస్సై సిద్ధరామ బిదరాణి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. హొసహళ్లి ఠాణా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ప్రమాద స్థలంలో పరిశీలిస్తున్న పోలీసులు

(c) eenadu

బళ్ళారి

ఫసల్ బీమా చేయించుకోండి

బళ్లారి, న్యూస్‌టుడే: రబీలో పంటలు సాగుచేస్తున్న బళ్లారి, కురుగోడు తాలూకాల రైతులు కర్ణాటక రైతు సురక్ష ప్రధానమంత్రి ఫసల్ బీమా చేయించుకోవాలని వ్యవసాయశాఖాధికారి గర్గప్ప ఓ ప్రకటనలో తెలిపారు. అతివృష్టి, అనావృష్టి, వడగళ్ల వర్షం, తదితర కారణాలతో పంటలు నష్టపోతే బీమా చేయించుకున్న రైతులకు పరిహారం అందుతుందన్నారు. .. పొద్దుతిరుగుడు ఎకరాకు రూ.247, నీటిపారుదలతో పొద్దుతిరుగుడు సాగు చేసిన ఎకరాకు రూ.296, మొక్కజొన్న రూ.391లు డిసెంబరు 15 లోపు చేయించుకోవాలన్నారు. పప్పుసెనగ రూ.211, నీటిపారుదలలో సాగు చేసిన పప్పు సెనగకు రూ.234 డిసెంబరు 31 లోపు, వరి రూ.566, వేరుసెనగ రూ.399 తదితర పంటలకు ఫిబ్రవరి 27 లోపు పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు అధికారులను సంప్రదించాలన్నారు.

ఉద్యానవన రాయితీ.. దరఖాస్తుల ఆహ్వానం

సిరుగుప్ప, న్యూస్‌టుడే: ఉద్యానవన పంటల సాగుకు అందిస్తున్న రాయితీని రైతులు సద్వినియోగ పరచుకోవాలని ఆ శాఖ తాలూకా సహాయక సంచాలకుడు మహేశ్ పేర్కొన్నారు. ఆయన శుక్రవారం ఒక ప్రకటనలో ఈ మేరకు పేర్కొన్నారు. వివరాలు ఉద్యానవన పంటల సాగు, ప్రోత్సాహం, విస్తరణలో భాగంగా 2026-27కు గాను అంజూర, దానిమ్మ, మునగ, కొబ్బరి, డ్రాగన్ ఫ్రూట్, నేరేడు, సపోట, మావు, సీతాఫలం, మామిడి, చింత, కరివేపాకు, గులాబీ తదితర పంటలు సాగు చేస్తున్న రైతులకు మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద రాయితీ అందిస్తున్నామన్నారు. ఆసక్తిగల రైతులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి, మరిన్ని వివరాలకు తమ శాఖ కార్యాలయానికి వచ్చి నేరుగా సంప్రదించొచ్చని పేర్కొన్నారు.

మెరుగైన ఉత్పత్తులే ధ్యేయం

బళ్లారి, న్యూస్‌టుడే: తక్కువ వనరులను ఉపయోగించి మెరుగైన ఉత్పత్తులను, నాణ్యతను కాపాడుకోవడం ప్రతి పరిశ్రమ, వ్యాపారవేత్తకు ఒక సవాలని జిల్లా వాణిజ్య, పరిశ్రమ మండలి అధ్యక్షుడు అవ్వారు మంజునాథ్ అన్నారు. జిల్లా వాణిజ్య, పరిశ్రమల మండలి, ఇంటర్నేషనల్ కాపర్ అసోసియేషన్ ఇండియా, ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ సంయుక్తంగా శుక్రవారం 'విశ్వసనీయతను వేగవంతం చేయడం' అనే అంశంపై ఏర్పాటు చేసిన వర్క్‌షాప్‌ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రపంచంలో ప్రతి రంగంలో పోటీతత్వం పెరిగింది. పోటీ మార్కెట్‌లో వస్తువుల నాణ్యత, మార్కెట్ పరిస్థితి, ధర, సకాలంలో సేవ, ఇతర అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. మండలి గౌరవ కార్యదర్శి కె.సి. సురేష్ బాబు మాట్లాడుతూ పరిశ్రమల్లో సామర్థ్యాన్ని పెంచడం, తక్కువ వనరులను ఉపయోగించి ఎక్కువ నాణ్యమైన ఉత్పత్తి చేయాలని సూచించారు. ముఖ్య అతిథిగా హాజరైన ప్రాజెక్ట్ మేనేజర్ మోహిత్ గుప్తా ప్రస్తుతం ఉత్పత్తయిన వస్తువుల నాణ్యత, మార్కెట్ పరిస్థితి గురించి వివరించారు. కార్యక్రమంలో మండలి ఉపాధ్యక్షుడు దొడ్డనగౌడ, సభ్యులు వెంకటేష్, సత్యబాబు, తిప్పేస్వామి తదితరులు పాల్గొన్నారు.

కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న మండలి అధ్యక్షుడు అవ్వారు మంజునాథ, సురేష్‌బాబు తదితరులు

పది ఉత్తీర్ణత పెంచడమే లక్ష్యం

ప్రిలిమినరీ పరీక్షలు కఠినతరం ➤ జడ్పీ, విద్యాశాఖాధికారుల కసరత్తు

విద్యార్థులతో బోర్డుపై రాయిస్తున్న విద్యాశాఖాధికారి

బళ్లారి, న్యూస్‌టుడే: జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించడానికి జిల్లా పంచాయతీ ముఖ్య కార్యనిర్వహణాధికారి ప్రత్యేక చర్యలు చేపట్టారు. జిల్లా స్థాయిలో నిర్వహించే మాస పరీక్షలు, ప్రిలిమినరీ పరీక్షలను కఠినతరం చేయాలని నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రిలిమినరీ పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ పరీక్షల్లో నిజమైన ఫలితాలను పొందడానికి జిల్లా పంచాయతీ సీఈవో మహమ్మద్ హ్యారీస్ సుమైర్, విద్యాశాఖాధికారులు చర్యలు ప్రారంభించింది.

తాత్కాలిక ఆనందం వద్దు

గత ఏడాది పాఠశాల, తాలూకా, జిల్లా స్థాయిలో నిర్వహించిన పరీక్షల్లో విద్యార్థులు మంచి ఫలితాలు సాధించారు. దీంతో ఉపాధ్యాయులు, విద్యాశాఖాధికారులు ముఖాల్లో ఆనందం కనిపించింది. ప్రధాన వార్షిక పరీక్షల్లో అనుకున్న స్థాయిలో ఫలితాలు రాకపోవడంతో విద్యాశాఖాధికారులు, ఉపాధ్యాయులు, జిల్లా స్థాయి అధికారులు నిరుత్సాహం చెందారు. ఈ ఏడాది అలాంటి పొరపాట్లు జరగకుండా ఉండేందుకు కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. గత ఏడాది పదో తరగతి వార్షిక పరీక్షల్లో 20,126 మంది పరీక్షలు రాయగా, వారిలో కేవలం 12,128 మంది మాత్రమే (60.26)శాతం ఉత్తీర్ణత సాధించి జిల్లా 29వ స్థానానికి పడిపోయింది. ఎక్కడ లోపం జరిగిందో గుర్తించి సరిచేస్తున్నారు. ఈ ఏడాది మంచి ఫలితాలు సాధించడానికి కసరత్తు ప్రారంభించారు.

తీసుకున్న చర్యలు

ఈసారి ప్రిలిమినరీ పరీక్షలకూ పర్యవేక్షకులను జంబ్లింగ్ పద్ధతిలో మారుస్తున్నారు. మూల్యాంకనం కూడా వేర్వేరు తాలూకాల ఉపాధ్యాయులతో చేయించనున్నారు. సీసీ కెమెరాల మధ్య పరీక్షలు రాయించడం తదితర కఠిన నిర్ణయాలు తీసుకొని మంచి ఫలితాలు సాధిస్తే వార్షిక పరీక్షల్లో కూడా ఉత్తీర్ణత సాధిస్తారని జిల్లా పంచాయతీ సీఈవో భావించారు. దానికి అనుగుణంగా విద్యాశాఖాధికారులతో సమావేశం నిర్వహించి, మార్గదర్శకాలు జారీ చేశారు.

గత పదేళ్ల గుణపాఠం

గత ఏడాది పదో తరగతి వార్షిక పరీక్ష ఫలితాలు తగ్గుముఖం పట్టాయి. ప్రిలిమినరీ పరీక్షలు కఠినంగా లేకపోవడం, స్థానిక ఉపాధ్యాయులకు మంచి పేరు రావడానికి కొని పొరపాట్లు జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించాం. అందుకే మార్పులు తీసుకొస్తున్నాం. ఇప్పుడు విద్యార్థులు వాస్తవ పరిస్థితి తెలుస్తుంది. లోపాలను గుర్తించి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించొచ్చు. **- మహమ్మద్ హ్యారీస్ సుమైర్, జడ్పీ సీఈవో**

కఠిన నిర్ణయాలు తీసుకున్నాం

పరీక్ష ప్రశ్నపత్రాలు ఎంత కఠినంగా వచ్చినా...ప్రతి విద్యార్థి ఉత్తీర్ణత సాధించాలి. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రిలిమినరీ పరీక్షలు కఠినంగా ఉంటాయి. మూల్యాంకనం కూడా వేర్వేరు తాలూకాల ఉపాధ్యాయులచే చేయిస్తున్నాం. ఈ విధంగా చేయడం వల్ల తమ లోటు పాట్లు తెలుసుకోడానికి అనుకూలంగా ఉంటుంది. **- ఉమాదేవి, జిల్లా విద్యాశాఖాధికారి, బళ్లారి**

14న విద్యుత్తు సరఫరాలో అంతరాయం

హొసపేటె, న్యూస్‌టుడే: తాలూకాలోని కమలాపురలో ఉన్న 110కేవీ విద్యుత్తు వితరణ కేంద్రంలో నిర్వహణ పనులు చేపట్టిన నేపథ్యంలో 14న కమలాపుర ఫిర్కా పరిధి పలు గ్రామాల్లో విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని జెస్కాం ఏఈఈ ఒక ప్రకటనలో తెలిపారు. కమలాపుర పట్టణం, బుక్కసాగర, సీతారామ తండా, మలపనగుడి, హంపీ, పాపినాయకనహళ్లి, గాదిగనూరు, బైలువద్దిగెరె గ్రామ పంచాయతీల పరిధిలో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకూ విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని పేర్కొన్నారు.

ఓటరు గుర్తింపు మ్యాపింగ్

బళ్లారి, న్యూస్‌టుడే: బళ్లారి నగర విధానసభ క్షేత్రం ఓటర్లు డిసెంబరు 13, 14 తేదీల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల లోపు ఓటర్లు తమ పరిధిలోకి వచ్చే బి.ఎల్.ఒ.ను సంప్రదించి మ్యాపింగ్ చేసుకోవాలని బళ్లారి నగర పాలికె కమిషనర్ మంజునాథ తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. ఓటర్లను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

18న సురక్షిత సమితి సమావేశం

బళ్లారి: ప్రజాపనులశాఖ బళ్లారి విభాగం ఆధ్వర్యంలో డిసెంబరు 18న మధ్యాహ్నం 12లకు జిల్లా పాలనాధికారి కార్యాలయం సభా భవనంలో జిల్లా రస్తా సురక్షత సమితి సమావేశం నిర్వహిస్తున్నట్లు ముఖ్య కార్యనిర్వాహక ఇంజినీర్ హేమరాజ్ తెలిపారు. సమావేశానికి జిల్లా పాలనాధికారి నాగేంద్రప్రసాద్ అధ్యక్షత వహిస్తారని తెలిపారు.

వీఎస్కేయూలో పుస్తకాలపై చర్చావేదిక

బళ్లారి: బళ్లారి విజయనగర శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం, కర్ణాటక ప్రకాశకర సంఘం బెంగళూరు సంయుక్తంగా ఈ నెల 17, 18 తేదీల్లో పుస్తకాలపై చర్చవేదిక(కమ్మట) కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రిజిస్ట్రార్ తెలిపారు. కార్యక్రమానికి పలువురు రచయితలు, సాహితీవేత్తలు పాల్గొననున్నారు. మరిన్ని వివరాలకు ఆచార్యులు తిప్పేరుద్ర, రిజిస్ట్రార్ ఎన్.ఎం.షాలిని సంప్రదించాలన్నారు.

అన్నదాతలకు న్యాయం చేయాల్సిందే

భూమి కోల్పోయిన మహిళ ఆవేదన

బళ్లారి, న్యూస్‌టుడే: భూపోరాట సమితి, కర్ణాట ప్రాంత రైతు సంఘం, సి.ఐ.టి.యు, రక్షణవేదిక దళిత ప్రగతి శీల సంఘాలు తదితర స్వచ్ఛంద సంస్థలు కుడతిని రైతులు చేస్తున్న నిరవధిక సత్యాగ్రహానికి మద్దతు ప్రకటించి, ఆందోళనలో పాల్గొన్నారు. మొదట వివిధ గ్రామాల నుంచి తరలివచ్చిన రైతులు వారి అభిప్రాయాలు తెలిపారు. అనంతరం రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యు.బసవరాజ, సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు సత్యబాబు మాట్లాడుతూ సర్వోన్నత న్యాయస్థానం ప్రకారం సమీపంలో సారూప్య భూములకు పరిహారం పరిగణనలోకి తీసుకుంటే ఐదు కిలోమీటర్లు దూరంలో ఉన్న భూములకు వేర్వేరు ధరలు నిర్ణయించడం సరికాదన్నారు. 2025 ఫిబ్రవరి 28న ఎన్.ఎం.డి.సి రైతులకు ఎకరానికి కనీసం రూ.1,01,64,000ధర నిర్ధారించింది. దీనికి అదనంగా 12 శాతం మొత్తాన్ని వడ్డీతో కలిపి ఇవ్వాలని తీర్పు చెప్పినట్లు తెలిపారు. 2013 భూస్వాధీనం చట్టం ప్రకారం ధర నిర్ణయించాలని ముఖ్యమంత్రి, భారీ పరిశ్రమలశాఖ మంత్రికి వివరించినట్లు యు.బసవరాజు చెప్పారు. ఆందోళనలో కుడతిని, వేణివీరాపురం, సిద్ధమ్మనహళ్లి, కొళగల్లు, జానెకుంటె, హరగినడోణి తదితర గ్రామాలకు చెందిన రైతులు పాల్గొన్నారు.

నగర పాలికె ప్రతిపక్షనేత బాధ్యతల స్వీకరణ

బళ్లారి, న్యూస్‌టుడే: నగర పాలికె ప్రతిపక్షనేతగా ఎంపికైన శ్రీనివాస్ మోత్కార్ శుక్రవారం తన ఛాంబర్‌లో బాధ్యతలు స్వీకరించారు. గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్న ఇబ్రాహీం బాబు పదవీ కాలం ముగియడంతో భాజపాకు చెందిన 13 మంది కార్పొరేటర్లు 24వ కార్పొరేటర్ శ్రీనివాస్ మోత్కార్‌ను ఎన్నుకున్నారు. ఆయన శుక్రవారం బాధ్యతలు స్వీకరించడంతో మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్‌రెడ్డి, మాజీ ప్రతిపక్షనేత ఇబ్రహీంబాబు, హనుమంతప్ప, కార్పొరేటర్లు సన్మానించి అభినందించారు. నగర అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని శ్రీనివాస్ భరోసా ఇచ్చారు.

శ్రీనివాస్‌ను సన్మానిస్తున్న గాలి సోమశేఖర్‌రెడ్డి తదితరులు

పంటలను జీపీఎస్ చేయించండి

మాన్వి, న్యూస్‌టుడే: రైతులు సాగుచేస్తున్న పంటలను వ్యవసాయ శాఖ, రెవెన్యూ శాఖల ఆధ్వర్యంలో జీపీఎస్ చేయించాలని కర్ణాటక రాష్ట్ర రైతు సంఘం డిమాండ్ చేసింది. శుక్రవారం రైతు సంఘం ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే భవన్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర సంచాలకుడు చామరస్ మాలీపాటిల్ మాట్లాడుతూ రైతులు సాగు చేస్తున్న పంటలకు, మార్కెట్‌కు వస్తున్న ఉత్పత్తులకు పొంతన లేదన్నారు. ఇందుకు కారణం అధికారులు రైతులు సాగు చేస్తున్న పంటలను జీపీఎస్ చేయించకపోవటమేనన్నారు. ముఖ్యంగా జొన్న సాగును జీపీఎస్ చేయాలన్నారు. తహసీల్దార్ గ్రేడ్2 అబ్దుల్ వాహిద్, వ్యవసాయ శాఖ సహాయక అధికారి గురునాథ్ నాయకులతో చర్చించారు. కార్యక్రమంలో నాయకులు దొడ్డబసవనగౌడ, యంకప్ప కారబారి, సూగూరయ్య, బసవరాజ్ మాలీపాటిల్, బూదయ్యస్వామి, సిద్ధయ్యస్వామి, మల్లణ్ణదిన్ని, దేవేంద్రప్ప, శివరాజ్, చంద్రశేఖర్, శరణప్ప, హనుమంత, నబీసాబ్ తదితరులు పాల్గొన్నారు.

తహసీల్దార్‌కు వినతిపత్రం ఇస్తున్న రైతు సంఘం సభ్యులు

క్రీడలపై ఆసక్తిని పెంపొందించాలి

రాష్ట్ర స్థాయి హాకీ పోటీలను ప్రారంభించిన మేయర్

బళ్లారి, న్యూస్‌టుడే: నేటి యువత విద్యతో పాటు క్రీడాభిరుచిని పెంపొందించుకోవాలి. తల్లిదండ్రులు, గురువులు వెన్నుతట్టి ప్రోత్సహించాలని మేయర్ పూజారి గాదెప్ప సూచించారు. జిల్లా క్రీడామైదానంలో శుక్రవారం సాయంత్రం రాష్ట్ర స్థాయి పదవీ పూర్వ కళాశాల-2025-26 ఏడాది హాకీ పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులు క్రీడాస్ఫూర్తితో రాణించాలన్నారు. తాను కూడా క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని రాష్ట్ర స్థాయి పురస్కారాలు సొంతం చేసుకున్నట్లు చెప్పారు. పదవీ పూర్వ శిక్షణశాఖ ఉపనిర్దేశకులు లక్ష్మణ ఆర్.హళ్లదమణి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి 21 బాలురు, 19 బాలికల జట్లు పాల్గొంటున్నాయన్నారు. పోటీలు ఈ నెల 14 వరకు జరుగుతాయన్నారు. కార్యక్రమంలో ప్రధాన ఆచార్యులు సంఘం అధ్యక్షుడు శివరాం, ఉపాధ్యక్షురాలు సులేఖ, సభ్యులు నాగరాజ్ హవాల్దార్, శ్రీశైల, నాగేశ్వరావు, రాన్న, బసవరాజు, కొట్రేష్, తిరుపతి నాయక్, శివరామ్, తదితరులు పాల్గొన్నారు.

క్రీడాజెండాను ఎగురవేసిన మేయర్ తదితరులు

వైద్య సేవల సద్వినియోగానికి పిలుపు

బళ్లారి, న్యూస్‌టుడే: జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్న ఉచిత సేవలను సద్వినియోగం చేసుకోవాలని న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవా ప్రాధికార సంస్థ కార్యదర్శి రాజేష్ ఎన్.హొసమని కోరారు. జిల్లా యంత్రాంగం, జిల్లా పంచాయతీ, న్యాయసేవా ప్రాధికార సంస్థ, జిల్లా ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ, బండిహట్టి నగర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సంయుక్తంగా బండిహట్టిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జిల్లా ఆర్.సి.హెచ్.అధికారి డా.హనుమంతప్ప మాట్లాడుతూ మన దైనందిన కార్యకలాపాల్లో మన జీవనశైలిని మార్చుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చన్నారు. జిల్లా మానసిక విభాగం వైద్యులు శర్మస్‌వలి మానసిక ఆరోగ్యం గురించి వివరించారు. డాక్టర్ సరస్వతి పొగాకు వస్తువులు నిషేధం, వాడటం వల్ల అనారోగ్య సమస్యలను విపులీకరించారు. కార్యక్రమంలో భూదేవి, యాస్మిన్, శామ్యూల్, ఖుర్షీద్‌బేగం తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న న్యాయమూర్తి రాజేష్ ఎన్.హొసమని, చిత్రంలో వైద్యులు

139 కొత్త రెవెన్యూ గ్రామాల ఏర్పాటు

చెళ్లకెర (చిత్రదుర్గం), న్యూస్‌టుడే: జిల్లాలో కొత్తగా 139 రెవెన్యూ గ్రామాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా పాలనాధికారి వెంకటేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన జిల్లా రైతు సంఘం ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ గ్రామాల్లోని ప్రజలకు ఇళ్లు, భూముల పట్టాలు, ఈ-స్వత్తులను అందించడానికి చర్యలను తీసుకొంటున్నట్లు తెలిపారు. జిల్లాలో 769 రైతులకు రూ.1.09 కోట్ల మేరకు పంటల పరిహారం అందించామన్నారు. సాంకేతిక సమస్యల వల్ల అందని రైతులకు త్వరలో చెల్లిస్తామని తెలిపారు. జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు ధనంజయ మాట్లాడుతూ 2023-24లో నకిలీ రైతు బ్యాంకు అకౌంట్లను సృష్టించి సుమారు రూ.46 కోట్ల మేరకు పరిహారాన్ని దోచుకున్నారని, ఈ కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని విజ్ఞప్తి చేశారు. సభలో అదనపు జిల్లా పాలనాధికారి కుమారస్వామి, వ్యవసాయ శాఖ జేడీ మంజునాథ్, తోటలు, ఉద్యానవన శాఖల జేడీ సవిత, సీనియర్ సహాయక డైరెక్టర్ దేవరాజ్ తదితరులు పాల్గొన్నారు.

రైతు సంఘం ప్రతినిధుల సమావేశంలో జిల్లా పాలనాధికారి వెంకటేశ్ తదితర అధికారులు

బి.డి.సి.సి.ఐ. సమన్వయ సమితి సభ్యుడి ఎంపిక

బళ్లారి, న్యూస్‌టుడే: బళ్లారి వాణిజ్య, పరిశ్రమల మండలి (బి.డి.సి.సి.ఐ) విశేష సమన్వయ సమితి సభ్యుడిగా అలివేలు సురేష్‌ను ఎంపిక చేసి నియామకపత్రాలను ఆయనకు అధ్యక్షుడు అవ్వారు మంజునాథ, గౌరవ కార్యదర్శి అందజేశారు. బళ్లారి నగరానికి చెందిన అలివేలు సురేష్ వివిధ సేవ కార్యక్రమాలతో పాటు బళ్లారి ఏపీఎంసీ మార్కెట్ అభివృద్ధికి శ్రమిస్తున్నారు. బి.డి.సి.సి.ఐ చేస్తున్న వివిధ వాణిజ్య కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేస్తున్నారు. ఆయన సేవలను గుర్తించిన బళ్లారి వాణిజ్య, పరిశ్రమల మండలి.. విశేష సమన్వయ సమితి సభ్యుడిగా ఎంపిక చేస్తూ సమావేశంలో తీర్మానించింది. సురేష్‌ను ఈ సందర్భంగా పలువురు అభినందించారు.

నియామకపత్రాలను అందుకొంటున్న సురేష్

ఆదివాసీ భూముల ఆక్రమణ అన్యాయం

కంప్లి, న్యూస్‌టుడే: ఒడిశాలో ఆదివాసీ భూముల ఆక్రమణ అన్యాయం.. వారి భూములను తిరిగి ఇవ్వాలని డిమాండు చేస్తూ అఖిల భారత రైతు కృషి కూలీ కార్మికుల సంఘం (ఏఐకేకేఎంఎస్) నాయకులు డిమాండు చేశారు. ఈ విషయమై కంప్లి తాలూకా ఎమ్మిగనూరు తేరిన మనె వద్ద శుక్రవారం వారు ధర్నా చేశారు. సంఘం జిల్లా అధ్యక్షుడు గోవింద మాట్లాడుతూ రైతులు, కూలీ కార్మికులకు మద్దతుగా పోరాడుతున్న నాయకులు సత్య వాన్, సదాశివ దాస్ తదితరుల నిర్బంధం అక్రమమన్నారు. వారిని వెంటనే విడుదల చేసి ఆదివాసీ భూములను తిరిగి వారికివ్వాలని డిమాండు చేశారు. ఆందోళనలో నాయకులు సత్యనారాయణ రెడ్డి, ఆగలూరు బసప్ప, తిమ్మప్ప, గంగ రాజు, ఆర్.సి.చంద్రశేఖర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మిగనూరులో ధర్నా చేస్తున్న ఏఐకేకేఎంఎస్ నాయకులు

ఈడిగల హక్కుల సాధనకు పాదయాత్ర

బళ్లారి, న్యూస్‌టుడే: ఈడిగ సమాజం హక్కులు పరిష్కరించాలని కోరుతూ 2026 జనవరి 26న నారాయణ గురు శక్తి పీఠం కరదాళ నుంచి బెంగళూరు వరకు పాదయాత్ర చేపడుతున్నట్లు పీఠాధిపతి డా.ప్రణవానంద స్వామీజీ తెలిపారు. శుక్రవారం పత్రికాభవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 41 రోజుల పాటు మొత్తం 700 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తున్నట్లు స్వామీజీ తెలిపారు. రాష్ట్రంలో ఈడిగ బిల్లవ, నామధారి, ధీవర, తీయ వంటి 26 ఉపజాతులు ఉన్నాయి. వారు ఇప్పటికీ విద్యాపరంగా, ఆర్థికంగా, సామాజికంగా అత్యంత వెనుకబడ్డారు. వారి అభివృద్ధి కోసం పాదయాత్ర చేస్తున్నట్లు వివరించారు. నారాయణ గురు అభివృద్ధి సంస్థకు తక్షణమే రూ.500 కోట్ల నిధులు కేటాయించాలన్నారు. ప్రస్తుతం 2ఎ జాబితా నుంచి సముదాయాన్ని ఎస్టీలోకి చేర్చి రిజర్వేషన్ కల్పించాలి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపాలన్నారు.

శునకాల ఆశ్రయానికి స్థల పరిశీలన

బళ్లారి, న్యూస్‌టుడే: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నగర శివారులో వీధి కుక్కల కోసం నిర్మిస్తున్న ఆశ్రయ స్థలాన్ని జిల్లా పాలనాధికారి కె.నాగేంద్రప్రసాద్, జిల్లా పంచాయతీ ముఖ్య కార్యనిర్వహణాధికారి మహమ్మద్ హ్యారీస్ సుమైర్, నగర పాలికె కమిషనర్ పి.మంజునాథ శుక్రవారం సాయంత్రం పరిశీలించారు. సాయంత్రం బళ్లారి నగర శివార్లలోని అలదహళ్లి సమీపంలోని 10 ఎకరాల భూమిని జిల్లా యంత్రాంగం షెల్టర్ కోసం గుర్తించింది. అక్కడ నిర్మాణ పనుల కోసం ప్రభుత్వం ఇప్పటికే రూ.కోటి విడుదల చేసింది. షెల్టర్ నిర్మాణం కోసం జిల్లా కమిషన్‌కు సమగ్ర నివేదికను అందజేశారు. నగరంలో వీధి కుక్కల సంతానోత్పత్తి శస్త్రచికిత్సలు యథావిధిగా కొనసాగుతాయన్నారు కమిషనర్ తెలిపారు. మేయర్ పూజారి గాదెప్ప 'న్యూస్‌టుడే'తో మాట్లాడుతూ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలతో చేపట్టిన కార్యాచరణను యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తామన్నారు.

మంత్రి పరమేశ్వర్‌ను సీఎం చేయాలంటూ ఊరేగింపు

చెళ్లకెర (చిత్రదుర్గం), న్యూస్‌టుడే: రాష్ట్ర హోంశాఖ మంత్రి, దళిత నేత డాక్టర్. జి.పరమేశ్వర్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రిని చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా దళిత సంఘాల సంయుక్త వేదిక కార్యకర్తలు డిమాండ్ చేశారు. శుక్రవారం పలువురు కార్యకర్తలు ఆయనకు మద్దతుగా ప్లకార్డులను చేత పట్టి పట్టణంలో ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తాజ్‌పీర్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో మహేశ్, నాగరాజ్, ఆనంద్, తిప్పేస్వామి, గిరీశ్ తదితరులు పాల్గొన్నారు.

ప్రదర్శన నిర్వహిస్తున్న దళిత సంఘాల వేదిక కార్యకర్తలు

సర్కారు అభయం.. రైతుల సంబరం

తంబ్రహళ్లిపై చిగురిస్తున్న ఆశలు

హొసపేటె, న్యూస్‌టుడే: విజయనగర జిల్లాల హగరిబొమ్మనహళ్లి తాలూకా తంబ్రహళ్లి రెండో విడత ఎత్తిపోతల పథకంపై రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. గురువారం విధానపరిషత్తులో బళ్లారి సభ్యుడు ఏచరెడ్డి సతీశ్ తంబ్రహళ్లి ఎత్తిపోతల పథకంపై ప్రశ్నించారు. దీనికి చిన్న నీటిపారుదల శాఖమంత్రి బోసురాజు సమాధానమిస్తూ పథకం ప్రారంభానికి నిధులు విడుదల చేస్తామని చెప్పడంతో తంబ్రహళ్లి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

తంబ్రహళ్లి ఎత్తిపోతల కోసం నిర్మించిన పంప్‌హౌస్

తుంగభద్ర చెంత.. వ్యవసాయానికి చింత

తుంగభద్ర డ్యాం పోటు జలాల్లో ఉన్న తంబ్రహళ్లి రైతులు సాగునీటి కోసం నానా తంటాలు పడుతున్నారు. తుంగభద్ర పోటు జలాలు చాలా సమీపంలో కళ్లకు కనిపిస్తున్నప్పటికీ వాటిని వాడే అదృష్టం రైతులకు ఉండేది కాదు. ఈ నేపథ్యంలో ఐదేళ్లక్రితం తంబ్రహళ్లి ఎత్తిపోతలకు శ్రీకారం చుట్టారు. మొత్తం 3వేల ఎకరాలకు సాగునీరు అందివ్వాలన్నది ఈ పథకం లక్ష్యం. కాని మొదటి దశలో 1600 ఎకరాలకు మాత్రమే నీరందించే ఏర్పాట్లు చేశారు. తర్వాత రెండోదశ పనులు వాయిదాపడ్డాయి. రెండో దశ ఎత్తిపోతల కోసం తంబ్రహళ్లి రైతులు మూడేళ్ల నుంచి చేయని పోరాటమంటూ లేదు. జడ్పీ మాజీ సభ్యుడు అక్కితోటేశ్ నేతృత్వంలో ఇదే తంబ్రహళ్లి నుంచి హొసపేటెలో ఉన్న డీసీ కార్యాలయానికి పాదయాత్ర చేసినా ఫలితం లేకపోయింది. అయినప్పటికీ రైతులు తమ పట్టుదల వదల్లేదు. బెంగళూరు వరకూ వెళ్లి సంబంధిత మంత్రులను కలిసి వచ్చారు.

రూ.47కోట్లు అవసరం

రెండో దశ ఎత్తిపోతలకు రూ.47కోట్లు అవసరమని డీపీఆర్ సిద్ధం చేశారు. దీంతో తంబ్రహళ్లి, కృష్ణాపుర, సీగేనహళ్లి సహా పలు చిన్న గ్రామాల భూములు సస్యశ్యామలమవుతాయి. ఎత్తిపోతల పనులు ముందుకు సాగటానికి ఆరంభంలో రూ.4.75కోట్లు విడుదల చేస్తామని చిన్న నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజు వెల్లడించారు. విడతల వారీగా పూర్తి నిధులు విడుదల చేయనున్నారు. తుంగభద్ర పోటు జలాల నుంచి నీటిని తోడుకుని రైతుల భూములకు సరఫరా చేయాలన్నది ఈ పథకం ఉద్దేశం.

కర్షకుల పోరుకు దక్కిన విజయం.. తంబ్రహళ్లి ఎత్తిపోతల కోసం ఏళ్ల తరబడి రైతులు చేస్తున్న పోరాటానికి ఎట్టకేలకు విజయం దక్కింది. అన్నదాత సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వెంటనే పూర్తి నిధులను విడుదల చేసి, పథకం పనులను పూర్తిచేయాలి. **- అక్కితోటేశ్, జడ్పీ మాజీ సభ్యుడు**

సిలిండర్ పేలి 9 మందికి గాయాలు

శ్రీరామనగర్, న్యూస్‌టుడే: కొప్పళ జిల్లా గంగావతి తాలూకా ఢణాపుర గ్రామ పంచాయతీ పరిధి హెబ్బాళ గ్రామ దళిత కాలనీలో శుక్రవారం ఉదయం దుర్గమ్మ అనే మహిళ ఇంట్లో సిలిండర్ పేలి 9 మంది గాయపడ్డారు. ఇంట్లోని దుర్గమ్మ, హులిగమ్మ, నాగరాజ్, విష్ణుతో పాటు ఇంటి పక్కన నివాసితులు రాజు, సురేశ్, దుర్గేశ్, శ్రీకాంత్, గౌరమ్మ అనే అయిదుగురు వ్యక్తులకు సైతం తీవ్ర గాయాలయ్యాయి. చుట్టుపక్కల వారు, గ్రామస్థులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుల్ని చికిత్స కోసం గంగావతి ఆసుపత్రికి, తీవ్రంగా గాయపడిన ముగ్గురిని బళ్లారి విమ్స్‌కు తరలించారు. ప్రభుత్వ పంచ గ్యారంటీ పథకాల అనుష్ఠాన సమితి జిల్లా అధ్యక్షుడు రెడ్డి శ్రీనివాస్, భాజపా యువ మోర్చా జిల్లా అధ్యక్షుడు మౌనేశ్ దడేసుగూరు, తాలూకా పంచాయతీ మాజీ సభ్యుడు పక్కీరప్ప తదితరులు క్షతగాత్రుల్ని పరామర్శించారు.

పేలుడు ధాటికి కుప్పకూలిన ఇల్లు

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువకుడు

సంతోషిమాతకు ప్రత్యేక పూజలు

బళ్లారి గ్రామీణ, న్యూస్‌టుడే: హొసపేటె రోడ్డులోని సంతోషిమాత ఆలయంలో శుక్రవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పుష్పాలు, ఆభరణాలతో అలంకరించారు. పలు రకాల వంటకాలు, తీపి పదార్థాలను అమ్మవారికి నైవేద్యం పెట్టారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ గురువు రాజుస్వామి మార్గశిర మాస విశిష్టతను వివరించారు. భక్తులందరికీ ప్రసాదం పంచారు.

తుంగభద్ర జలాశయం నీటిమట్టం

పూర్తిస్థాయి నీటిమట్టం 1633 అడుగులు

12-12-2025 (ఉ॥ 8 గంటలకు)	ప్రస్తుతం	గత సంవత్సరం
నీటిమట్టం (అడుగుల్లో)	1619.47	1629.36
ఇన్‌ఫ్లో (క్యూసెక్కుల్లో)	472	5,971
అవుట్‌ఫ్లో (క్యూసెక్కుల్లో)	16,872	5,971
నీటి నిల్వ (టి.ఎం.సి)	59.856	91.682

గరిష్ఠసామర్థ్యం (133 టీఎంసీలు) వాస్తవసామర్థ్యం 105.788 టీఎంసీలు

(c) eenadu

పైకి సమావేశాలు .. లోపల రాజకీయాలు

ప్రభుత్వంపై విపక్షాల మండిపాటు

కొలువుదీరిన ఎగువ సభ

సభ్యులను వారించేందుకు తన ఆసనం నుంచి లేచి నిలబడిన విధాన పరిషత్తు అధ్యక్షుడు బసవరాజ హొరట్టి

బెళగావి, న్యూస్‌టుడే

కుందానగరిలో శీతాకాలం శాసన సభ సమావేశాలలో వాడి, వేడి చర్చలు, వాగ్యుద్ధాలు కొనసాగాయి. ఒకవైపు సమావేశాలు జరుగుతుండగా, మరో వైపు ముఖ్యమంత్రి పీఠం మార్పునకు సంబంధించి అధికార పార్టీ ఎమ్మెల్యేల వ్యాఖ్యలు చేశారు. సమావేశాలు పూర్తయిన అనంతరం హస్తినకు వెళతున్నారు కదా అని అడిగిన ప్రశ్నకు నిజం తెలుస్తుందని వ్యక్తం చేశారు. జనవరి 9న ముఖ్యమంత్రిగా డీకే బాధ్యతలు చేపడతారని ఆయన మద్దతుదారులు ధీమాతో ఉన్నారు. అప్పటి వరకు కాదు, శాసనసభ సమావేశాలు పూర్తయిన వెంటనే డీకే ముఖ్యమంత్రి అవుతారని రామనగర ఎమ్మెల్యే ఇక్బాల్‌హుసేన్ ధీమా వ్యక్తం చేశారు. నాయకత్వం మార్పు, మంత్రివర్గంలో మార్పులు చేర్పులకు సంబంధించిన తుది నిర్ణయం సిద్ధరామయ్యదేనని మరో మంత్రి దినేశ్ గుండూరావు పేర్కొన్నారు. ప్రజా సమస్యలను పక్కన పెట్టి, అధికారాన్ని పంచుకునేందుకే కాంగ్రెస్ నేతలు విందు రాజకీయాలు చేస్తున్నారని భాజపా అధ్యక్షుడు విజయేంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎగువ సభలో ముఖ్య మంత్రి, ఉప ముఖ్య మంత్రి వేర్వేరు అంశాలపై మాట్లాడారు. తన్ను చెర

కుకు రూ.14,500 లాభం అని ప్రభుత్వం చెబుతున్న మాటల్లో వాస్తవం లేదని మంత్రి బసనగౌడ పాటిల్ యత్నాళ్ పేర్కొన్నారు. అదే లాభదాయకం అని నిరూపిస్తే తన పరిశ్రమను విడిచి పెట్టేందుకు సిద్ధమని ప్రకటించారు. ఉత్తర కర్ణాటక ప్రాంతంలో 58 చక్కెర పరిశ్రమలు ఉన్నాయని, తామంతా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి స్థానం దక్కకపోతే డీకే శివకుమార్‌ను భాజపాలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతాయని యత్నాళ్ కొత్త బాంబు వేశారు. ఉభయ సభల సమావేశాలను వీక్షించేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు వచ్చారు. మరో వైపు వివిధ డిమాండ్లతో సువర్ణ సౌధ పక్కన ఆయా సంఘాలు, సమాఖ్యల ప్రతినిధులు ధర్నాలు కొనసాగించారు. వారాంతం కావడంతో సువర్ణ సౌధ, ఆవరణలోని నీటి ఫౌంటెయిన్స్, ఉద్యానవనం అన్ని చోట్ల శుక్రవారం సాయంత్రం నుంచి విద్యుత్తు దీపాలను వెలిగించారు. విపక్షాలకు చెందిన పలువురు నేతలు శని, ఆదివారాల్లో తమ సొంత ప్రాంతాలకు వెళ్లగా, అధికార పార్టీ నేతలు విందు రాజకీయాలలో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు.

ఎగువ సభలో ప్రసంగిస్తున్న మంత్రి ఈశ్వర ఖండ్రే

దిగువ సభలో ప్రశ్నిస్తున్న విపక్ష నేత అశోక్

ఎగువ సభలో మాట్లాడుతున్న చలవాది నారాయణ స్వామి

కన్నడ బోర్డులు తప్పనిసరి

వ్యాపార వాణిజ్య పరిశ్రమలు, ట్రస్టులు, ఆసుపత్రులు, మనోరంజన కేంద్రాలు, హోటళ్లు, దుకాణాలు తదితర వాటిపై బోర్డులు తప్పనిసరిగా కన్నడ భాషలో ఉండేలా అభియాన్‌ను ఈనెల 15 నుంచి జనవరి ఒకటో తేదీ వరకు నిర్వహిస్తామని కన్నడ సాంస్కృతిక శాఖ మంత్రి శివరాజ్ తంగడిగి తెలిపారు. కాంగ్రెస్ సభ్యురాలు ఉమాశ్రీ అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ కన్నడ భాషలోనే బోర్డులు ఉండాలన్న అంశంపై న్యాయ పరిపాలన వ్యవహారాల శాఖ 15 రోజుల్లో ప్రత్యేక నిబంధనలను రూపొందించి అమల్లోకి తెస్తుందన్నారు. 11 జిల్లాల్లో కన్నడ బోర్డులు నూటికి నూరు శాతం అమలులో ఉన్నాయన్నారు. కన్నడలో బోర్డులు లేకపోతే రూ.5వేల నుంచి రూ.30వేల వరకు జరిమానా విధిస్తామని హెచ్చరించారు.

ఎస్సీ, ఎస్టీ పథకాల నిధులు వినియోగించాల్సిందే

బెంగళూరు(యశ్వంత పుర),న్యూస్‌టుడే: ఎస్సీ, ఎస్టీ వర్గాల సంక్షేమ పథకాలకు కేటాయించిన నిధులు పూర్తిగా వ్యయం చేయాలని సాంఘిక సంక్షేమ శాఖమంత్రి డాక్టర్ మహదేవప్ప తెలిపారు. శుక్రవారం బెళగావిలో జరుగుతున్న విధానపరిషత్తు ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యురాలు హేమలతా నాయక్ అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ ఆయా పథకాలకు కేటాయించిన నిధులు ఇతర వాటికి వ్యయం చేయకూడదన్నారు. ఆర్థిక సంవత్సరం పూర్తయ్యే వరకు వంద శాతం నిధులు ఖర్చు చేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీ వర్గాల పథకాల నిధులను గృహలక్ష్మి పథకానికి వినియోగించడం లేదని స్పష్టం చేశారు.

కబ్జాదారులకు సహకరిస్తే కఠినచర్యలు

బెంగళూరు(యలహంక),న్యూస్‌టుడే: ప్రభుత్వ భూములు కబ్జాకు సంబంధించి కబ్జాదారులకు సహకరించే అధికారులను వృత్తిరీత్యా కఠినచర్యలతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి కృష్ణబైరేగౌడ హెచ్చరించారు. కాంగ్రెస్ సభ్యుడు రమేశ్‌బాబు అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ అధికారుల సహకారం లేకుండా కబ్జాదారులు ప్రభుత్వ భూములను కబ్జా చేయలేరన్నారు. చిక్కనాయకనహళ్లి తాలూకాలో ప్రభుత్వ భూములను సాగు చేసుకుంటున్న 90 మంది రైతులు పేరుతో అధికారులు పట్టాలు ఇచ్చారని, అక్రమాలు జరిగినట్లు ఫిర్యాదు రావడంతో దర్యాప్తునకు ప్రత్యేక అధికారుల బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పట్టాలు ఇచ్చేటపుడు రైతులు ఎవరు కబ్జాదారులు ఎవరు అని గుర్తించలేని పరిస్థితుల్లో అధికారులు ఉన్నారని మండిపడ్డారు. నివేదిక వచ్చిన తరువాత సంబంధించిన అధికారులను వృత్తిరీత్యా చర్యతీసుకోవడంతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు.

ఎగువ సభలో మాట్లాడుతున్న మంత్రి బోసురాజు

దిగువ సభలో వివరణ ఇస్తున్న మంత్రి శివరాజ్ పాటిల్

సభలో ప్రశ్నిస్తున్న శశికళ జొల్లె

దిగువ సభలో సమాధానమిస్తున్న మంత్రి హెచ్‌కె పాటిల్

ఎగువ సభలో వివరాలు వెల్లడిస్తున్న శివరాజ్ తంగడిగి

ఎగువ సభలో మాట్లాడుతున్న మంత్రి కృష్ణ బైరేగౌడ

దిగువ సభ కలాపాలను వీక్షిస్తున్న విద్యార్థులు

ఎంబీఏ విద్యార్థి బలవన్మరణం

బెంగళూరు (రాజాజీనగర), న్యూస్‌టుడే: తన నగ్న చిత్రం వైరల్ కావడంతో ఎంబీఏ విద్యార్థి జగన్ మోహన్ (25) బలవన్మరణానికి పాల్పడ్డాడు. కేరళకు చెందిన బాధితుడు హెసరఘట్ట రోడ్డులోని శాంతి నగరలో ఉంటున్నాడు. స్థానిక కళాశాలలో చదువుకుంటూ, ఒక బాడుగ ఇంట్లో ఉంటున్నాడు. తన నగ్న చిత్రాలను వైరల్ చేస్తామని కొందరు ఫోను చేసి బెదిరిస్తున్నారని, లేఖ రాసి, అందులో మూడు ఫోన్ నంబర్లు రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. నిందితులు తనను రూ.25 వేలు డిమాండ్ చేస్తున్నారని బాధితుడు ఆరోపించాడు. సోల దేవనహళ్లి ఠాణా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

శివమొగ్గ, న్యూస్‌టుడే: తన అభిమాన నటుడు దర్శన్ నటించిన డెవిల్ సినిమాకు కటౌట్లు కట్టి ఊరికి వెళుతున్న సమయంలో సంభవించిన రోడ్డు ప్రమాదంలో పునీత్ (26) అనే యువకుడు మరణించాడు. తీర్థహళ్లిలోని థియేటర్‌లో ఉదయం ఆట కోసం స్నేహితులతో కలిసి థియేటర్ వద్దకు వెళ్లి ఏర్పాట్లు పూర్తి చేశాడు. బైకుపై వెళ్తున్న సమయంలో ఎదురుగా వచ్చిన బస్సు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మరణించాడు. తీర్థహళ్లి గ్రామీణ ఠాణా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

నిందితుడికి కటకటాలు

హాసన, న్యూస్‌టుడే: మద్యం మత్తులో తన స్నేహితుడు కీర్తి (23)ని హత్య చేసి శవం పక్కనే సెల్ఫీ వీడియో తీసుకుని పరారైన ఉల్లాస్ అనే హంతకుడ్ని హాసన గ్రామీణ ఠాణా పోలీసులు అరెస్టు చేశారు. గత మంగళవారం నగర శివార్లలో హత్య జరిగింది. తాను తీసుకున్న వీడియోను నిందితుడు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాడని ఎస్పీ మహ్మద్ సుజీతా తెలిపారు. నిందితుడు మద్యంతో పాటు గంజాయి తాగాడని అనుమానిస్తున్నామని ఆయన చెప్పారు. నిందితుడు, హతుడు ఇద్దరూ వృత్తి రీత్యా ఆటోడ్రైవర్లు. ఉల్లాస్ నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు విచారణను తీవ్రం చేశారు.

అవహేళన కేసులో ముగ్గురి అరెస్టు

మడికేరి, న్యూస్‌టుడే: ప్రధాని మోదీని అవహేళన చేస్తూ సెల్ఫీ వీడియోలు తీసి, సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడతున్న ముగ్గురిని మడికేరి ఠాణా పోలీసులు అరెస్టు చేశారు. ఫాహాద్, బాసిల్, సమీర్‌లను నిందితులుగా గుర్తించారు. మడికేరిలోని మసాలా ద్రవ్యాలు విక్రయించే దుకాణంలో కూర్చుని నిత్యం ప్రధానిని దూషిస్తూ వీడియోలు చేసేవారని ప్రాథమిక విచారణలో పోలీసులు గుర్తించారు.

విద్యార్థినులకు అస్వస్థత

యాదగిరి, న్యూస్‌టుడే: గురుమఠకల్ పట్టణంలోని వెనుకబడిన వర్గాలకు చెందిన హాస్టల్‌లో బుధవారం రాత్రి భోజనం చేసిన 28 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురైన బాధితులను చికిత్స కోసం యాదగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. వంటగదిలో అపరిశుభ్రత, నాసిరకం ఆహార దినుసులతోనే ఆహారం విషతుల్యమైందని జిల్లా అధికారులు అనుమానిస్తున్నారు.

అందర్నీ అరెస్టు చేశాం

చిక్కమగళూరు, న్యూస్‌టుడే: కాంగ్రెస్ కార్యకర్త, గ్రామ పంచాయతీ సభ్యుడు గణేశ్ (38) హత్య కేసులో ఆరుగురిని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. తమిళనాడులోని మధురైలో తలదాచుకున్న నితిన్, దర్శన్, అజయ్, దర్శన్ నాయక, ఫైసల్, యోగేశ్‌లను అరెస్టు చేశారు. వీరి అరెస్టుతో మొత్తం నిందితుల సంఖ్య 12కు చేరింది. సఖరాయపట్టణలో ఈ నెల 5 రాత్రి బార్ వద్ద గొడవ పెట్టుకుని, అనంతరం కాపు కాసి గణేశ్‌ను హత్య చేశారు.

రాఠోడ్‌పై కేసు నమోదు

కలబురగి, న్యూస్‌టుడే: జిల్లా కోర్టు ఆవరణలోనే తనను హత్య చేస్తానని భాజపా నాయకుడు మణికంఠ రాఠోడ్ తనను బెదిరించాడని రాము రాఠోడ్ అనే వ్యక్తి స్టేషన్ బజార్ ఠాణాలో ఫిర్యాదు చేశాడు. బాధితుడు జై భీమ జై రాజ్యాంగ సంరక్షణ సంఘటన అధ్యక్షుడు. ఒక కేసు విషయంలో న్యాయస్థానానికి వచ్చిన తనను మణికంఠ బెదిరించాడని, కేసు వెనక్కు తీసుకోవాలని హెచ్చరించాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు.

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

రామనగర, న్యూస్‌టుడే: మాగడి తాలూకా బెళగుంబ వద్ద గురువారం అర్ధరాత్రి సంభవించిన రోడ్డు ప్రమాదంలో రాజేశ్ (27) అనే యువకుడు మరణించాడు. అతను నడుపుతున్న బైకును కారు ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది. ఆ కారు మాజీ మంత్రి హెచ్‌ఎం రేవణ్ణ కుమారుడు ఆర్.శశాంక్‌కు చెందినదని గుర్తించారు. తన కుమారుడు కారు నడపడలేదని, డ్రైవరు కారు నడుపుతున్న సమయంలో ప్రమాదం సంభవించిందని రేవణ్ణ తెలిపారు. కుదూరు ఠాణా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

కొత్తందాల డిజైనూరు

కలపతో చేసిన డిజైన్

బెంగళూరు (గాంధీనగర), న్యూస్‌టుడే: వివిధ విన్యాసాలు, కొత్త నమూనాల ఉత్పత్తులు, వస్తువులను ప్రదర్శించే డిజైనూరు 5.0 ప్రదర్శన చిత్రకళా పరిషత్తులో ప్రారంభమైంది. మొత్తం 17 స్టాళ్లలో ఏర్పాటు చేసిన ప్రదర్శనను ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ జాతీయ అధ్యక్షురాలు షామిని జైన్, బెంగళూరు విభాగం అధ్యక్షుడు వి.విశ్వనాథ్ సంయుక్తంగా ప్రారంభించారు. త్రీడీ ప్రింటింగ్, కలప, రాయి, సంస్కృతిని ప్రతిబింబించే నమూనాలు, మేలుకోటె, ఐహోళె, బాదామి, పట్టదకల్ తదితర ప్రాంతాలకు చెందిన వివరాలను ప్రదర్శనలో ఉంచారు. విద్యార్థులు, ఆర్కిటెక్ట్‌లతో కలిసి నిర్వహిస్తున్న డిజైనూరు ప్రదర్శన ఆదివారం రాత్రి వరకు కొనసాగనుంది. ప్రదర్శనను ఉచితంగా వీక్షించవచ్చని నిర్వాహకులు తెలిపారు. ఐఏఎస్ అధికారులు మహేశ్వరరావు, ఎల్‌కే అతీక్, కర్ణాటక వాణిజ్య, పరిశ్రమల సమాఖ్య అధ్యక్షురాలు ఉమారెడ్డి, సీనియరు ఆర్కిటెక్టులు నరేశ్ నరసింహన్, దినేశ్ వర్మ, గాయత్రి శెట్టి తదితరులు ఆయా డిజైన్లను చూసి ప్రశంసించారు.

గర్భస్థ దశను చూపించే డిజైన్

ప్రదర్శనలో కంసాళె కళాకారులు

ఏఐతో ముప్పులేదు

ఉన్నత విద్యాశాఖ మంత్రి సుధాకర్

రాజ్‌కుమార్‌తో ప్రొఫెసర్ కోయిహయాషి కరచాలనం

బెంగళూరు (కెంగేరి), న్యూస్‌టుడే: మానవుడు సృష్టించిన కృత్రిమ మేధ (ఏఐ)తో ఉపాధికి ముప్పులేదని కర్ణాటక ఉన్నత విద్యాశాఖ మంత్రి డా.ఎం.సి.సుధాకర్ పేర్కొన్నారు. ఆయన నగరంలోని యూనివర్సిటీ ఆఫ్ టోక్యో, ఓపీ జిందాల్ గ్లోబల్ (జేజీయూ) 'భవిష్యత్తులో ఏఐ ఉద్యోగాలు' అనే అంశంపై నిర్వహించిన ఇండో-జపాన్ ఉన్నత విద్య సమ్మేళనంలో వర్చువల్ ద్వారా మాట్లాడుతూ మానవుడు సృష్టించిన ఏఐతో ఉపాధి అవకాశాలు దెబ్బతినకపోగా ఆరోగ్యం, సైబర్ సెక్యూరిటీ రంగాల్లో మెరుగైన సేవలకు ఉపయోగపడుతుందన్నారు. ఇదే సమ్మేళనంలో జేజీయూ వ్యవస్థాపక ఉపకులపతి సి.రాజ్‌కుమార్ మాట్లాడుతూ ప్రధానులు, సాహితీవేత్తలు, పూర్వ విద్యార్థులుగా ఉన్న యూనివర్సిటీ ఆఫ్ టోక్యోతో విద్యార్థి వినిమయ ఒప్పందం భారతీయ ఉన్నత విద్యాప్రమాణాలు మెరుగుపరుస్తుందన్నారు. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ కోయిహయాషి మాట్లాడుతూ జపాన్‌లో భారత విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉంది. వీరి సంఖ్య పెంచడంతో పాటు విదేశాల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపరచుకునేందుకు ఈ వినిమయ కార్యక్రమం ఉపయోగపడుతుందన్నారు.

నీటి కొలను చుట్టూ విద్యుత్తు కాంతులు

75 అడుగుల క్రిస్మస్ ట్రీ వద్ద కళాకారులు

క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలకు సిద్ధం

బెంగళూరు(యశ్వంతపుర),న్యూస్‌టుడే: క్రిస్మస్, నూతన సంవత్సరం వేడుకలకు నగరంలోని ఓరాయన్ మాల్ సిద్ధమైంది. వివిధ రంగుల విద్యుత్తు దీపాలను ఏర్పాటు చేశారు. లోపల నీటి కొలను చుట్టూ రంగుల దీపాలను అమర్చారు. మధ్యలో అందమైన 75 అడుగులు ఎత్తు కలిగిన క్రిస్మస్ ట్రీ ఏర్పాటు చేశారు. దాని చుట్టూ కానుకల బాక్స్‌లు ఉంచారు. గిఫ్ట్ ఆఫ్ లైట్ కార్యక్రమం జనవరి 4 వరకు కొనసాగిస్తామని, ఈనెల 13వ తేదీ నుంచి 25వ తేదీ వరకు క్రిస్మస్ మనోరంజన కార్యక్రమాలను నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. తమ కుటుంబసభ్యులతో కలిసి అక్కడికి వచ్చి ఆనందంతో గడిపేందుకు అవకాశం కల్పించారు.

బెంగళూరు విపణిలో కూరగాయల ధరలు

(హాప్‌కామ్స్-కిలో..రూ.లలో)

బీన్స్-	55
క్యారెట్-	70
బీరకాయలు-	55
క్యాబేజి-	35
క్యాలీఫ్లవర్(ఒక్కోటి)-	30
సొరకాయ-	55
దొండకాయలు-	45
పొట్లకాయ-	45
పచ్చి మిరపకాయలు-	70
కాకర కాయలు-	55
టమాటా(నాటు)-	55
టమాటా(సాధారణ)-	45
గుమ్మడి-	35
ఆలుగడ్డ-	35
ఉల్లి(మేలురకం)-	25
ఉల్లి(మాములు)-	20
వెల్లుల్లి-	140
సాంబారు ఉల్లి-	165
బీట్‌రూట్-	55
వంకాయలు-	55
బెండకాయలు-	55
ముల్లంగి-	55
నిమ్మకాయ-	120

పండ్లు, ఫలాలు ధరలు

వాషింగ్టన్ ఆపిల్-	385
సిమ్లా ఆపిల్-	265
గ్రీన్ ఆపిల్-	325
అరటి కాయలు-	35
సపోటా-	65
పైనాపిల్-	65
బొప్పాయి-	30
ఆరంజి-	95
బత్తాయి-	65

(న్యూస్‌టుడే, యశ్వంతపుర)

నిందితుడికి జీవిత ఖైదు

శివమొగ్గ: నగలు, నగదు కోసం మూవళ్లి గ్రామానికి చెందిన శారదమ్మ (68) అనే వృద్ధురాలిని హత్య చేసిన కిరణ్ (27) అనే నిందితుడికి జీవిత ఖైదు శిక్ష, రూ.20 వేల జరిమానా విధిస్తూ మూడో అదనపు జిల్లా న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. తీర్థహళ్లి తాలూకా లింగాపురకు చెందిన నిందితుడు 2021 జనవరి 21న తనకు పరిచయం ఉన్న శారదమ్మను నగదు అప్పుగా ఇవ్వాలని కోరాడు. అందుకు ఆమె నిరాకరించడంతో గునపంతో దాడి చేసి హత్య చేశాడు. మాళూరు ఠాణా పోలీసులు దర్యాప్తు పూర్తి చేసి నిందితుడ్ని అరెస్టు చేశారు. నేరం రుజువు కావడంతో నిందితునికి శిక్ష, జరిమానా విధిస్తూ న్యాయమూర్తి యశవంతకుమార్ తీర్పు ఇచ్చారు.

EENADU eClassifieds

JOBS

Need ENT EMRG Physician, CMO's, Nurses, Receptionist, Pro's Sriram Hospital, Ongole. Call & CV to 98495 95190, 76600 27789.

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలను ఇచ్చుటకు ఈ క్రింది నెంబర్లను సంప్రదించగలరు.

బళ్ళారి : 9121167525

బెంగుళూరు : 9121167527

ప్రకటనలపై జి.ఎస్.టి. 5% వర్తించబడును

అధరహో.. చక్కెర అచ్చుల ప్రదర్శన

చక్కెర అచ్చులో ఒదిగిన నలభీముడు

బెంగళూరు (సదాశివనగర), న్యూస్‌టుడే: క్రిస్మస్, కొత్త ఏడాదిని పురస్కరించుకుని ప్యాలెస్ మైదానం త్రిపురవాసిని విభాగంలో ఏర్పాటు చేసిన చక్కెర అచ్చులు, కేకుల ప్రదర్శన శుక్రవారం ప్రారంభమైంది. మధ్యాహ్నం నుంచి సందర్శకుల రద్దీ పెరిగింది. జనవరి 4 వరకు కొనసాగే 51వ ఎడిషన్ ప్రదర్శనలో ఉంచిన చక్కెర అచ్చులను చేతితో మలచగా, కొన్నింటిని లేజర్ కట్ సాంకేతికతతో పూర్తి చేశామని నిర్వాహక ప్రతినిధి మనీష్ గౌర్ వివరించారు. వారాంతాలలో రద్దీ ఎక్కువగా ఉంటుందని అంచనా వేసి, దానికి తగిన ఏర్పాట్లు చేశామన్నారు. డొల్లు కుణిత కళాకారుల జానపద నృత్యాల నడుమ ప్రదర్శన ప్రారంభమైంది. ఆయా బొమ్మలను తయారు చేసేందుకు శ్రమించిన బేక్ ఆర్టిస్టులు ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.

కోట బొమ్మ వద్ద డొల్లుకుణిత కళాకారులు


నవ వధువు రూపం

'ఆచార్య శ్రీశంకర' చిత్రానికి చక్కని స్పందన

సీనియర్ నటి వినయా ప్రసాద్‌తో, సాహితీవేత్తలు

బెంగళూరు (జయనగర), న్యూస్‌టుడే: శంకరాచార్యుని జీవిత చరిత్రను ఆచార్య శ్రీశంకర పేరిట తెరకెక్కించారు. గత మూడు వారాలుగా జయనగర స్వాగత్ మాల్‌లో ఈ చిత్రాన్ని ప్రదర్శిస్తున్నారు. నిర్మాత వైఎన్ శర్మ, దర్శకుడు రాజా రవిశంకర్, సాహితీవేత్త, నటుడు డాక్టర్ సత్యమూర్తితో కలిసి సీనియరు నటి వినయా ప్రసాద్ ఈ చిత్రాన్ని వీక్షించారు. శంకరాచార్యుని జీవిత చరిత్రను చక్కని సాంకేతికత విలువలతో తెరకెక్కించారని ఆమె పేర్కొన్నారు. విద్యార్థులకు ఈ చిత్రాన్ని చూపించేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.

బెంగళూరు

● బెంగళూరు ● కోలారు ● మైసూరు ● హోసూరు ● చిక్కబళ్లాపుర ● తుమకూరు

ఘనంగా కన్నడ రాజ్యోత్సవ వేడుకలు

పోలీసు కమిషనర్‌ను ఆహ్వానిస్తున్న చిన్నారులు

బెంగళూరు (కెంగేరి), న్యూస్‌టుడే : నగరంలోని హెబ్బాళ్‌లోని కెంపాపుర వైష్ణవీ నార్త్ 24 అపార్ట్‌మెంట్‌లో కన్నడ రాజ్యోత్సవం వేడుకలను ఘనంగా ఆచరించారు. ముఖ్య అతిథి బెంగళూరు నగర సంపిగెహళ్లి ఉప విభాగం సహాయక పోలీసు కమిషనర్ ఎం. మురుగేంద్రయ్యను చిన్నారులు పూలమాలలతో స్వాగతించారు. బాలలు, అపార్ట్‌మెంట్ నివాసులతో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు నృత్యం, సంగీత, కళాత్మక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

ఒలింపిక్ క్రీడలను విజయవంతం చేయాలి

క్రీడాప్రాంగణాన్ని పరిశీలిస్తున్న సీఈవో ప్రభు, అధికారులు

తుమకూరు, న్యూస్‌టుడే : నగరంలోని మహాత్మాగాంధీ జిల్లా క్రీడాప్రాంగణంలో 2026 జనవరిలో జరుగనున్న సీనియర్ ఒలింపిక్ క్రీడా పోటీల ఏర్పాట్లను శుక్రవారం జడ్పీ సీఈవో పరిశీలించారు. అధికారులతో సమావేశం నిర్వహించి పోటీలకు వచ్చే క్రీడాకారులు, శిక్షకులకు వసతి, భోజనం సౌకర్యాలు ఏర్పాటు చేయాలని, నగరంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లలో బసచేయడానికి చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అభివృద్ధి అధికారి కె.పి. సంజీవప్ప, సాంఘిక సంక్షేమాధికారి కృష్ణప్ప, యువ సబలీకరణ క్రీడాశాఖ సహాయక డైరెక్టర్ రోహిత్ గంగాధర్, క్రీడాశాఖ,. జిల్లా అధికారులు పాల్గొన్నారు.

హోసూరు కబుర్లు

‘అఖండ-2’తో హోరెత్తిన హోసూరు

అఖండ చిత్ర ప్రదర్శన వద్ద నాయకులు

హోసూరు, న్యూస్‌టుడే : హోసూరులోని 11 థియేటర్లలో నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2 చిత్ర ప్రదర్శన శుక్రవారం అట్టహాసంగా విడుదలైంది. బాలాజీ థియేటర్‌లో ఎన్బీకే అభిమాని మునిచంద్ర నేతృత్వంలో కాశీ నుంచి తెచ్చిన శివలింగం, నందీ విగ్రహాలను ప్రదర్శించి విశ్వశాంతికి, చిత్రం అఖండ విజయం సాధించాలని అభిమానులు నినాదాలు చేశారు. హోసూరు రహదారుల్లో వాహనాల రాకపోకలు స్తంభించాయి. ప్రముఖులు మురళీ, సర్వేష్, ఆవులపల్లి గజేంద్రప్ప, ఆలూరు ప్రకాష్, మారసంద్రం రామస్వామి, మల్లప్ప, మూకండపల్లి వెంకటేష్, జూజువాడి నరసింహమూర్తి, వెంకటరాజ్, శ్రీనివాస యాదవ్, రామమూర్తి, రమేష్, థియేటరు వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.

పూల మార్కెట్ ప్రారంభం

మార్కెట్‌ను ప్రారంభిస్తున్న తిమ్మరాజ్, తదితరులు

హోసూరు, న్యూస్‌టుడే : హోసూరు బస్టాండ్ ఎదుట కోట మారెమ్మ పూల మార్కెట్‌ను శుక్రవారం ఎ.ఐ.ఎ.డి.ఎం.కె నాయకుడు కె.టి.ఆర్. తిమ్మరాజ్ ప్రారంభించారు. ఈ మార్కెట్ నుంచి కర్ణాటక ఆనేకల్, అత్తిపల్లి, చందాపుర, సర్జాపుర, మాలూరు, డెంకణీకోట, తళి, రాయకోట ప్రాంతాలకు పూలు సరఫరా అవుతాయి. ఇక్కడ వందలాది మంది మహిళలు పూలు విక్రయించుకుంటూ ఉపాధి పొందుతున్నారు. ఇక్కడ 40 దుకాణాలు ఏర్పాటు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తిమ్మరాజ్ తెలిపారు. కార్యక్రమంలో నాయకులు జయశంకర్, బేడరపల్లి గోపాలరెడ్డి తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

వికలాంగులకు ఉచిత వైద్య శిబిరం

కుర్చీలు పంపిణీ చేస్తున్న అధికారులు

కెలమంగలం (డెంకణీకోట) న్యూస్‌టుడే : కెలమంగలంలో యూనియన్‌లోని వికలాంగులకు శుక్రవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఇక్కడ వికలాంగులకు ధృవీకరణ పత్రాలు, జాతీయ గుర్తింపు కార్డు, రైలు, బస్సు పాసులు, చక్రాల కుర్చీలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో అధికారులు శేటు, మురుగేశన్, మదన్‌కుమార్, మహేంద్రన్, శిక్షకులు సురేశ్, సోపియా, తదితరులు పాల్గొన్నారు.

తహసీల్దార్ పీఏ అంటూ వంచన

ముళబాగిలు, న్యూస్‌టుడే : తహసీల్దార్ పీఏ అని ప్రచారం చేసుకుంటూ వంచనలకు పాల్పడుతున్న బెంగళూరు రూరల్ జిల్లా అనేకల్‌కు చెందిన బ్యాడరపేట ముబారక్‌ఖాన్(34)ను మాలూరు పోలీసులు అరెస్టు చేశారు. తోరలక్కి గ్రామానికి చెందిన జహిరుద్దీన్ అనే వ్యక్తి తన భూమి దాఖలాల కోసం తాలూకా కార్యాలయానికి వెళ్లగా తాను తహసీల్దార్ పీఏ అంటూ ముబారక్‌ఖాన్ పరిచయం చేసుకున్నాడు. పని జరిగేలా చూస్తానని చెప్పి రూ.1.5 లక్షలు తీసుకొని ఆ తర్వాత కనిపించకుండా పోయాడు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు గాలింపు చేపట్టి నిందితుడిని అరెస్టు చేసి నగదు స్వాధీనం చేసుకున్నారు.

సర్వేయర్‌ను చితకబాదిన మధ్యవర్తి

ముళబాగిలు, న్యూస్‌టుడే : శ్రీనివాసపురం రోడ్డు తిరుపతి గంగమ్మ దేవాలయం పక్కన భూమిని సర్వే చేయడానికి నోటీసు ఇవ్వడానికి వెళ్లిన ప్రభుత్వ సర్వేయర్ ఎస్.చంద్రశేఖర్‌పై శుక్రవారం సయ్యద్ అక్రమ్‌పాషా అనే వ్యక్తి దాడిచేసినట్లు పోలీసులు తెలిపారు. దరఖాస్తుదారుడు ఆర్.శ్రీనివాస్, భూమి కొనుగోలుదారులు ఆ స్థలంలో అక్కడ లేరు. మధ్యవర్తి సయ్యద్ అక్రమ్ పాషా మాత్రమే ఉన్నారు. చట్ట ప్రకారం దరఖాస్తుదారుడు ఉండాలని చెప్పినా సర్వేయర్‌పై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన ఎస్.చంద్రశేఖర్‌ను ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సర్వేయర్‌పై దాడిని ఖండిస్తూ సర్వేయర్లు విధులను బహిష్కరించారు. తాలూకా కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు.

రైతుల సమస్యలకు దేవుడే దిక్కు



మాట్లాడుతున్న రేణుకాచార్య తదితరులు

తుమకూరు, న్యూస్‌టుడే : కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజల స్థితి అయోమయంగా మారిందని మాజీ మంత్రి రేణుకాచార్య ఆరోపించారు. శుక్రవారం సిద్ధగంగ మఠంలో శివకుమార స్వామీజీ గద్దుగెకు పూజలు చేసి ఆశీర్వాదం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల కష్టాలు, సమస్యలను పట్టించుకునే నాథుడే లేడన్నారు. కేంద్ర ప్రభుత్వం వరి, మొక్కజొన్న ఇతర పంటలకు మద్దతు ధరలు ప్రకటించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి కేంద్రంపై వేలెత్తి చూపడం ఖండనీయమన్నారు. రేణుకాచార్య వెంట నాయకులు టి.ఆర్.సదాశివయ్య, అరుణ్, గజేంద్ర తదితరులు ఉన్నారు.

ప్రేమికుడి కుటుంబంపై దాడి

చెన్నై(ఆర్కేనగర్), న్యూస్‌టుడే: పారిపోయి వచ్చిన ఓ ప్రేమజంటపై యువతి కుటుంబీకులు కత్తులతో దాడి చేయడంతో యువకుడి కుటుంబం తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నారు. పోలీసుల కథనం మేరకు.. కర్ణాటక రాష్ట్రం బెంగళూరు నాగవాడా ప్రాంతానికి చెందిన డేనియల్- కలైయరసి దంపతుల కుమారుడు రాహుల్(22), అదే ప్రాంతానికి చెందిన కీర్తన అనే యువతి ప్రేమించుకుంటున్నారు. వారి ప్రేమకు యువతి కుటుంబీకులు వ్యతిరేకత తెలిపారు. రాహుల్ తన తల్లిదండ్రులతో మాట్లాడి వారి మద్దతుతో బుధవారం నాగపట్నం జిల్లాలోని వేలాంగణ్ణికి వచ్చి వివాహం చేసుకున్నారు. అక్కడున్న ప్రైవేట్ హోటల్‌లో బస చేశారు. ఈ సమాచారం తెలుసుకున్న కీర్తన తల్లిదండ్రులు, బంధువులు 15మంది వేలాంగణ్ణికి వచ్చి హోటల్‌లో ఉన్న రాహుల్, అతని తల్లిదండ్రులు, మామపై ఆయుధాలతో దాడి చేశారు. అనంతరం కీర్తనను తీసుకెళ్లిపోయారు. తీవ్రంగా గాయపడిన రాహుల్ కుటుంబీకులను నాగపట్నం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వేలాంగణ్ణి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

చిరు వ్యాపారులకు తోపుడు బండ్లు

వ్యాపారులతో ఎమ్మెల్యే మునిరాజు, తదితరులు

బెంగళూరు (బ్యాటరాయణపుర), న్యూస్‌టుడే : దాసరహళ్లి ఎమ్మెల్యే ఎస్.మునిరాజు జన్మదినం సందర్భంగా శుక్రవారం భరత్ సౌందర్య నేతృత్వంలో పేద చిరువ్యాపారులకు తోపుడు బండ్లను పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉచిత వైద్య శిబిరం, రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. అభిమానులు, నాయకులు తోపుడు పేదలకు అన్నదానం, వస్త్రదానం, రోగులకు పండ్లు అందజేశారు. కార్యక్రమంలో భాజపా నాయకులు సోమశేఖర్, బి.సురేష్, నిసర్గ కెంపరాజు, నాగన్న, మంజునాథ్, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

75 కూడళ్ల అభివృద్ధికి ప్రణాళికలు

సమావేశంలో చీఫ్ కమిషనర్ మహేశ్వరరావు, అధికారులు

బెంగళూరు (బాణసవాడి), న్యూస్‌టుడే : నగరంలోని సంచార రద్దీ అధికంగా ఉండే 75 కూడళ్లను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని గ్రేటర్ బెంగళూరు ప్రాధికార (జీబీఏ) తీర్మానించింది. ఈమేరకు శుక్రవారం ఇక్కడ ప్రాధికార కార్యాలయంలో ఉన్నతాధికారులతో చీఫ్ కమిషనర్ మహేశ్వరరావు సమావేశమై చర్చించారు. కూడళ్లను వెడల్పు చేయడం, చిన్నపాటి ఉద్యానవనాలుగా మార్చడటం, ఐమ్యాక్స్ దీపాలు, సీసీ కెమెరాల ఏర్పాటు చేయాలని సూచించారు. సంచార రద్దీ నియంత్రణకు కూడళ్లలో స్థానిక సంచార పోలీసు అధికారులతో చర్చించి కార్యక్రమాలు రూపొందించి అమలు చేయాలన్నారు. దక్షిణ ప్రాంతంలో పది కూడళ్లు, కేంద్ర విభాగంలో 18 కూడళ్లు, ఉత్తర ప్రాంతంలో 11 కూడళ్లు, పడమటి ప్రాంతంలో 15, తూర్పు ప్రాంతంలో తొమ్మిది కూడళ్లను అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. కూడళ్లను అభివృద్ధి చేయడం ద్వారా సంచార రద్దీ అదుపులోకి వస్తుందన్నారు.

గుణ అగ్రహారలో ఆక్రమణల తొలగింపు

బెంగళూరు (యలహంక), న్యూస్‌టుడే : యలహంక పరిధిలోని డాక్టర్ శివరామకారంత్ లేఅవుట్‌లోని ఆక్రమణలను తొలగించే పనులను శుక్రవారం ఉదయం నుంచి బెంగళూరు అభివృద్ధి ప్రాధికార (బీడీఏ) అధికారులు చేపట్టారు. గుణ అగ్రహార గ్రామంలో బీడీఏ స్వాధీనం చేసుకున్న భూమిలో నిర్మించుకున్న 25 ఇళ్లను తొలగించారు. వాటితో పాటు రహదారి విస్తరణకు ఇరువైపులా అడ్డువచ్చిన కట్టడాలను కూల్చివేశారు. కూల్చివేత సమయంలో గ్రామస్థులు అధికారులతో వాగ్వావాదానికి దిగారు. ఏళ్ల తరబడి నివసిస్తున్న తమను బయటకు పంపించేందుకు బీడీఏ అధికారులు నిత్యం వచ్చి వేధింపులకు గురి చేస్తున్నారని స్థానికులు మండిపడ్డారు. బీడీఏ స్వాధీనం చేసుకున్న భూముల్లో నిర్మాణాలు చేపడితే సహించబోమని, ఇప్పటికే కట్టడాల యజమానులకు నోటీసులు ఇచ్చిన అక్కడ నుంచి వెళ్లకపోవడంతో కూల్చివేతలు ప్రారంభించామని బీడీఏ ఏఈఈ సురేష్ తెలిపారు. అక్రమ కట్టడాలను పూర్తిగా తొలగిస్తామన్నారు.

ఆక్రమణలు తొలగిస్తున్న అధికారులు

లోకాయుక్త వలలో పరిశ్రమల శాఖ జేడీ, అసిస్టెంట్

లింగరాజు

ప్రసాద్

తుమకూరు, న్యూస్‌టుడే : చిన్న పరిశ్రమలకు ప్రభుత్వం విడుదల చేసే ప్రోత్సాహక నిధుల మంజూరు కోసం లంచం డిమాండ్ చేసిన పరిశ్రమల శాఖ డిప్యూటీ డైరెక్టర్ డి. కె. లింగరాజు, అసిస్టెంట్ ప్రసాద్‌ను శుక్రవారం లోకాయుక్త పోలీసులు అరెస్టు చేశారు. తుమకూరులోని విజయనగర ప్రాంతానికి చెందిన చెన్నబసవేశ్వర అనే వ్యక్తి వసంతనరసాపురం పారిశ్రామిక ప్రాంతంలో రెండోదశలో శివలింగ ఇండస్ట్రీస్ అనే చిన్న పరిశ్రమ ఏర్పాటు చేసుకున్నాడు. ప్రభుత్వం నుంచి సహాయధనం మంజూరు చేయాలని పరిశ్రమల శాఖ జాయింట్ డైరెక్టర్ కార్యాలయానికి దరఖాస్తు చేసుకున్నాడు. సహాయక ధనం రూ. 18.75 లక్షల మంజూరు చేయిడానికి జాయింట్ డైరెక్టర్ డి. కె. లింగరాజు, అతని అసిస్టెంట్ ప్రసాద్‌లు రూ. 1,25,000 లంచం ఇవ్వాలని డిమాండ్ చేసి అడ్వాన్స్ కింద రూ. 10 వేలు తీసుకున్నారు. లంచం ఇవ్వడానికి ఇష్టం లేని చెన్నబసవేశ్వర తుమకూరు లోకాయుక్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. లోకాయుక్త పోలీస్ సూపరింటెండెంట్ సంతోష్ కేసు నమోదు చేసుకొని విచారించారు. తుమకూరు బి. హెచ్. రోడ్డులో ఉన్న పరిశ్రమల శాఖ కార్యాలయం వద్ద పరిశ్రమల శాఖ అసిస్టెంట్ ప్రసాద్ 1,15,000 రూపాయలు తీసుకుంటుండగా లోకాయుక్త పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరినీ అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. తుమకూరు లోకాయుక్త విభాగం పోలీస్ అధికారి లక్ష్మీనారాయణ మార్గదర్శనంలో సంతోష్, మంజునాథ్, సురేష్, మహమ్మద్ సలీం కార్యాచరణలో పాల్గొన్నారు.

ఖోఖో పోటీలో ఆళ్వాస్ క్రీడాకారుల సత్తా

జ్ఞాపిక, బంగారు పతకాలతో ఆళ్వాస్ క్రీడాకారులు

బెంగళూరు (క్రీడలు), న్యూస్‌టుడే : మంగళూరు విశ్వవిద్యాలయం, ప్రభుత్వ పీయూ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన అంతర కళాశాలల ఖోఖో పోటీల్లో ఆళ్వాస్ కళాశాలకు చెందిన పురుష, మహిళల జట్లు ప్రశస్తి అందుకున్నాయి. పురుషుల విభాగంలో జాకే పరమేశ్వరగౌడ స్మారక రోలింగ్ ట్రోఫీ, మహిళల గ్రూపులో హెచ్.వి.కమలేశ్ రోలింగ్ ట్రోఫీ సొంతం చేసుకున్నారు. ఫైనల్స్‌లో ఆళ్వాస్ పురుషుల జట్టు 17-3 పాయింట్ల తేడాతో బ్రహ్మావరకు చెందిన ఎస్.ఎం.ఎస్ కళాశాలపై విజయం సాధించింది. మహిళల గ్రూపులో 17-2 పాయింట్ల తేడాతో బెళ్తంగడికు చెందిన జి.ఎఫ్.జి.సి కళాశాలపై గెలుపొందింది. బెస్ట్ ఆల్‌రౌండర్‌గా రమేశ్, బెస్ట్ ఛేజర్‌గా శ్రేయాంక వ్యక్తిగత ప్రశస్తి అందుకున్నారు.

విశ్వనాథ్ సేవలు అభినందనీయం

విశ్వనాథ్‌ను సత్కరిస్తున్న సుబ్బారెడ్డి, సుధాకర్‌రెడ్డి తదితరులు

బెంగళూరు (మత్తికెరె), న్యూస్‌టుడే : పరిశ్రమ ద్వారా అనేక మంది కార్మికులకు జీవనోపాధిని కల్పించి వారికి సహకరిస్తున్న పారిశ్రామికవేత అబ్బిగిరి కె. విశ్వనాథ్ సేవలు అభినందనీయమని సుజాత ఇండస్ట్రీస్ అధినేత సంఘటి సుబ్బారెడ్డి అభిప్రాయపడ్డారు. 18 ఏళ్లుగా వందలాది మంది కార్మికులకు పలు కంపెనీల్లో శిక్షణ ఇప్పించి ఉపాధి కల్పించారన్నారు. అబ్బిగిరిలోని వేంకటేశ్వర రామాంజనేయస్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో విశ్వనాథ్‌ను సత్కరించారు. కార్యక్రమంలో నాయకులు టి.సుబ్బారెడ్డి, నాగభూషణం, రాజణ్ణ, లండన్ మంజు, సుబ్బారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

జాతీయ మోటారు ర్యాలీ ప్రారంభం

బెంగళూరు (క్రీడలు), న్యూస్‌టుడే : బ్లూబ్యాండ్ స్పోర్ట్స్ నేతృత్వంలో 49వ ఇండియన్ నేషనల్ మోటారు స్పోర్ట్స్ కే-1000 ర్యాలీ పోటీలు తుమకూరులో శుక్రవారం ప్రారంభమైంది. టీఎస్ఐ రేసింగ్‌కు చెందిన డీన్‌మస్కరెన్హాస్-కె.ఎస్. గగన్‌కరుంబయ్య, ఆర్కా మోటార్స్‌కు చెందిన కర్ణకదూర్-మునాషరీఫ్ మధ్య జరుగనున్న టైటిల్ పోరును వీక్షించేందుకు అభిమానులు ఆసక్తిగా వీక్షించారు. ఉత్కంఠగా సాగే పోటీలో మాజీ ఛాంపియన్స్ ఆదిత్యఠాకూర్-వీరేంద్రకశ్యప్, అమిత్రజిత్ గోష్-అశ్విన్‌నాయక్ తదితర పోటీదారులు పాల్గొంటున్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ పోటీలు ఆదివారం ముగుస్తాయి.

సాగుతున్న మోటారు ర్యాలీ పోటీలు

బళ్ళారి
● బళ్ళారి ● రాయచూరు ● కొప్పళ ● విజయనగర ● చిత్రదుర్గ

వైద్యుల వివరాలు ఇవ్వాలని ఆదేశం

బెంగళూరు (కృష్ణరాజపురం), న్యూస్‌టుడే: బెలెకేరి పోర్టు నుంచి ఇనుప ఖనిజాన్ని అక్రమంగా తరలించిన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే సైల్‌కు చికిత్స అందిస్తున్న, అందులో వైద్యుల వివరాలు ఇవ్వాలని ఈడీ అధికారులను జస్టిస్ ఎస్ సునీల్ దత్ యాదవ్ ఆదేశించారు. ఐపీఎం ఆసుపత్రి, కమాండ్ ఆసుపత్రి వైద్యులు చికిత్స అందించిన అనంతరం సైల్ వేర్వేరు ప్రాంతాలలో పర్యటనకు వెళ్లారని ఈడీ తరఫు న్యాయవాదులు తెలిపారు. మరోసారి సమగ్ర ఆరోగ్య పరీక్షలు చేయించవలసిన అవసరం ఉందని ఈడీ తరఫు న్యాయవాదుల వాదనతో ఏకీభవించిన న్యాయమూర్తి, చికిత్స అందిస్తున్న వైద్యుల వివరాలు అందించాలని ఆదేశించి, తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేశారు.

కావేరి నీటి ధర పెంపుదల

బెంగళూరు(యలహంక),న్యూస్‌టుడే: నూతన సంవత్సరం సందర్భంగా నగరవాసులకు బెంగళూరు జలమండలి పెద్ద బహుమతి ఇవ్వనుంది. నిత్యం వినియోగించే కావేరి నీటి ధర పెరగనుంది. నష్టాల్లో ఉన్న మండలిని గట్టు ఎక్కించేందుకు కావేరినీటి ధర పెంచుతున్నట్లు మండలి అధ్యక్షుడు డాక్టర్ రామ్ ప్రసాత్ మనోహర్ తెలిపారు. నష్టాల నుంచి బయట పడాలంటే నీటి ధర పెంచడం తప్ప వేరేమార్గం లేదన్నారు. ఏటా విద్యుత్తు ఛార్జీలు పెరుగుతున్నా దానికి అనుగుణంగా నీటి ధరలు పెంచడం లేదని తెలిపారు. వచ్చే ఏడాది నుంచి మూడు శాతం నీటి ధర పెంచేందుకు జలమండలి పాలక మండలి సమావేశంలో తీర్మానిస్తున్నారు. ఆరునెలల కింద కొన్ని పైసలు పెంచామని గుర్తు చేశారు. ఇప్పుడు ఎక్కువగా పెంచాల్సిన పరిస్థితులు ఏర్పడినట్లు తెలిపారు.

చట్ట సభల్లో.. గళం వినిపిస్తోంది

సమాధానం ఇస్తున్న మంత్రి సతీష్ జార్కిహోళి

మాట్లాడుతున్న మంత్రి మహదేవప్ప

రాయచూరు, న్యూస్‌టుడే : బెళగావి శీతాకాలపు సమావేశాల్లో ఈ ప్రాంత శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు గళం విప్పుతున్నారు. విపక్ష, అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు సమస్యలను ప్రస్తావిస్తున్నారు. ఈశాన్య నియోజకవర్గం ఎమ్మెల్సీ నమోషి (భాజపా) ఉత్తర-దక్షిణ కర్ణాటకను అనుసంధానం చేసే కల్యాణ పథ నాలుగు వరుసల రహదారి ప్రగతి గురించి ప్రశ్నించారు. బీదర్, కలబురగి, యాదగిరి, కొప్పళ, రాయచూరు, బళ్లారి, విజయనగరం జిల్లాల మీదుగా పోయే ఈ రహదారి నిర్మాణాన్ని 2026 లోపు పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఉన్నామని ప్రజాపనుల శాఖ మంత్రి సతీష్ జార్కిహోళి మండలిలో సమాధానం ఇచ్చారు. దేవదుర్గ తాలూకాలోని అమరాపుర క్రాస్, నవలిగుడ్డ ఉన్నత పాఠశాలను మంజూరు చేయాలని దళ్(ఎస్) ఎమ్మెల్యే కరెమ్మ నాయక్ విద్యాశాఖ మంత్రి మధు బంగారప్పకు విజ్ఞప్తి చేశారు. రెండింటిలో ఒక గ్రామానికి బడిని మంజూరు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. చర్చల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ (కాంగ్రెస్) బసనగౌడ బాదర్లి సింధనూరు తాలూకాకు వసతి నిలయాన్ని మంజూరు చేయాలని కోరారు. జడ్పీ సీఈవో ద్వారా ప్రతిపాదనలు పంపితే పరిశీలిస్తామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మహదేవప్ప తెలిపారు. లింగసూగూరులోని వ్యవసాయ శాఖ కార్యాలయాన్ని సింధనూరుకు తరలించడాన్ని ప్రభుత్వ ఆదేశంపై ఆగ్రహం వెల్లబికింది. ఎమ్మెల్యే మానప్ప వజ్జల్ శాసనసభలో ప్రస్తావించగా.. లింగసూగూరులోనే కొనసాగేలా చూస్తానని వ్యవసాయ శాఖ మంత్రి చెలువరాయస్వామి భరోసా ఇచ్చారు. రాయచూరుకు ఎయిమ్స్‌ను మంజూరు చేయడంలో కేంద్రం మీనమేషాలు లెక్కిస్తోందని మంత్రులు బోసురాజు, శరణ ప్రకాష్ పాటిల్ అసెంబ్లీలో ఆక్రోశం వ్యక్తం చేశారు.

రైతుల సమస్యలపై చర్చ ఏదీ

తుంగభద్ర ఆయకట్టుకు రెండో పంటకు సాగునీరు, అతివృష్టి పరిహారం విడుదలలో జాప్యం, పసల్ బీమా పరిహారం చెల్లించకపోవడం, నవలి వద్ద సమాంతర జలాశయం నిర్మానానికి అడుగులు పడకపోవడంపై సభ్యులు చర్చిస్తారని రైతు సంఘాలు ఆశించాయి. ఆ ఊసే లేదు. నూతన తాలూకాలు సిరివార, అరకేరా, మస్కిలకు సొంత భవనాలు లేవు. మౌలిక వసతులు కరవయ్యాయి. ఈ విషయాలపై నోరు మెదపకపోవడం అంతుబట్టడం లేదు. సమావేశాలు ముగిసే లోపు కీలక సమస్యలను ప్రభుత్వం దృష్టికి తేవాలని ప్రజలు కోరుతున్నారు.

కుందానగరి.. విందులదిరె!

సిద్ధు, డీకే శిబిరాల్లో మొదలైన నంబర్ గేమ్

దిగువ సభలో మాట్లాడుతున్న ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్

ఈనాడు, బెంగళూరు: కాంగ్రెస్‌లో చిచ్చు రగల్చిన కుర్చీ కదనం కుందానగరి బెళగావికి విస్తరించింది. బెంగళూరులో సీఎం, డీసీఎంల బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్‌తో కుర్చీలాట బ్రేక్ పడిందని అనుకున్నారు. కానీ సువర్ణసౌధలో శీతాకాల సమావేశాలతో పాటు రిసార్టుల్లో రాజకీయ సమావేశాలు జోరందుకున్నాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, సతీశ్ జార్కిహోళి నేతృత్వంలో మాజీ ఎమ్మెల్యే ఫిరోజ్ సేఠ్ నివాసంలో బుధవారం రాత్రి విందు ఏర్పాటు చేశారు. అంతకాకు తగ్గట్టుగానే ముఖ్యమంత్రి మద్దతుదారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇందులో ఎలాంటి రాజకీయ చర్చలేదని ముఖ్యమంత్రి సైతం బదులిచ్చారు. ఈ విందుకు డీకే శివకుమార్‌తో పాటు ఆయన మద్దతుదారులు ఎవరూ హాజరవలేదు. తన మిత్రుడు తెచ్చిన భోజనం తినేందుకు వెళ్లిన కారణంగానే ఫిరోజ్ సేఠ్ ఇంటికి వెళ్లలేదని డీకే వివరణ ఇచ్చారు.

డీకే శిబిరంలోనూ..

ముఖ్యమంత్రి విందు సమావేశం వ్యవహారం వైరల్‌గా మారేలోగా డీకే శిబిరం అప్రమత్తమైంది. గురువారం అర్ధరాత్రి బెళగావి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రవీణ్ దొడ్డణ్ణవర్ రిసార్టులో డీకే మద్దతుదారులంతా విందు పేరిట సమావేశమయ్యారు. ఈ సమావేశానికి దాదాపు 50 మంది ఎమ్మెల్యేలు, నలుగురు మంత్రులు, భాజపా, జేడీఎస్ ఎమ్మెల్యేలూ హాజరైనట్లు తెలుస్తోంది. మంత్రులు కెహెచ్.మునియప్ప, ఎం.సి.సుధాకర్, శరణ ప్రకాశ్ పాటిల్, మంకాళ్ వైద్యలతో పాటు ఇక్బాల్ హుస్సేన్, శ్రీనివాస మానె, రంగనాథ్, హ్యారిస్, గణేశ్ హుక్కేరి, ఆశోక్ రై, నంజేగౌడ తదితరులతో పాటు భాజపా బహిష్కృత ఎమ్మెల్యేలు ఎస్టీ సోమశేఖర్, శివరామ్ హెబ్బార్ హాజరయ్యారు. వీరంతా బహిరంగంగా రాజకీయాలపై మాట్లాడలేదని చెబుతున్నా డీకే శివకుమార్‌కు ఎమ్మెల్యేల బలం అనివార్యమైతే మద్దతిచ్చేలా తీర్మానం చేసినట్లు రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చించుకుంటున్నారు. వీరితో పాటు పలు కంపెనీల సీఈఓలు, వ్యాపారులు కూడా ఈ విందుకు హాజరవటం ఆసక్తిగొలుపుతోంది. ఈ విందుపై డీకే మాట్లాడుతూ మా పాత్ర మిత్రుడు ఆప్యాయంగా ఇచ్చిన ఆహ్వానాన్ని స్వీకరించకూడదా? అని ప్రశ్నించారు.

ఇక ఆట మొదలైనట్లే?

రామనగర ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్, కుణిగల్ రంగనాథ్ బహిరంగంగా డీకే ముఖ్యమంత్రి కావాలని ప్రకటిస్తుండగా, శుక్రవారం ఎస్టీ సోమశేఖర్ సైతం డీకే నాయకత్వానికి మద్దతిస్తున్నట్లు ప్రకటించారు. ఆయన పడిన కష్టానికి ఫలితం దక్కే సమయం వచ్చిందన్నారు. ఈ సమావేశం ద్వారా సమీకరించుకున్న ఎమ్మెల్యేల మద్దతుతో డీకే శివకుమార్‌లో విశ్వాసం పెరిగినట్లు తెలుస్తోంది. తాను నేడు (శనివారం) దిల్లీకి వెళ్తున్నాను. ఓట్ల చోరీకి వ్యతిరేకంగా చేపడుతున్న ర్యాలీ గురించి మాట్లాడేందుకు దిల్లీకి వెళ్తున్నట్లు చెబుతున్నా బెళగావిలో తన తరఫున హాజరైన ఎమ్మెల్యేలు అధిష్ఠానం ఎప్పుడు ఆదేశిస్తే అప్పుడు తనకు మద్దతివ్వాలని సూచించినట్లు పార్టీ వర్గాల సమాచారం. అధిష్ఠానం నేరుగా నాయకత్వాన్ని మార్చినా, సీఎల్పీ సమావేశంలో ఓటింగ్ అవకాశం ఇచ్చినా సిద్ధంగా ఉండాలని డీకే శిబిరం తీర్మానించినట్లు తెలుస్తోంది.

21న టేబుల్ టెన్నిస్ పోటీలు

రాయచూరు, న్యూస్‌టుడే : జిల్లాలోని ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు ఈ నెల 21వ తేదీ రాయచూరులోని ఇండోర్ స్టేడియంలో టేబుల్ టెన్నిస్ పోటీలను నిర్వహిస్తామని జిల్లా టేబుల్ టెన్నిస్ సంఘం కార్యదర్శి యు.లక్ష్మీనారాయణ తెలిపారు. ముఖ్య గురువులు, ప్రిన్సిపాళ్లు, వ్యాయామ శిక్షకులు వారి విద్యాలయం నుంచి కనీసం నలుగురి ఆటగాళ్ల పేర్లను నమోదు చేయించుకోవాలని కోరారు. ఈ నెల 20 లోపు పేర్లను సంస్థ కార్యాలయంలో తెలియజేయాలని సూచించారు.

ప్రభుత్వ ఆదేశాలు రద్దు

ధార్వాడ: ప్రభుత్వ ఆసుపత్రుల ఆవరణలో జన ఔషధి కేంద్రాలను మూసివేయాలని గత మేలో ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను జస్టిస్ ఎం నాగప్రసన్న రద్దు చేశారు. పేదలకు ప్రభుత్వ ఆసుపత్రిలోని ఫార్మసీల్లో ఉచితంగా ఔషధాలు ఇస్తున్న నేపథ్యంలో రాయితీలో ఔషధాలను అందించే జన ఔషధి కేంద్రాలు అవసరం లేదని ప్రభుత్వం ఈ ఆదేశాలు ఇచ్చింది. తాము ఈ ఔషధ కేంద్రాలను నడుపుతామని నిర్వాహకులు సిద్ధంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం ఇలా ఆదేశాలు ఇవ్వడం సరికాదని ఆ కేంద్రాల నిర్వాహకుల తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.

తుంగభద్ర జలాశయం నీటిమట్టం

పూర్తిస్థాయి నీటిమట్టం 1633 అడుగులు

12-12-2025 (ఉ॥ 8 గంటలకు)	ప్రస్తుతం	గత సంవత్సరం
నీటిమట్టం (అడుగుల్లో)	1619.47	1629.36
ఇన్‌ఫ్లో (క్యూసెక్కుల్లో)	472	4,478
అవుట్‌ఫ్లో (క్యూసెక్కుల్లో)	16,872	5,971
నీటి నిల్వ (టి.ఎం.సి)	59.856	91.682

గరిష్ఠసామర్థ్యం (133 టీఎంసీలు) వాస్తవసామర్థ్యం 105.788 టీఎంసీలు

ఇక్కడి వ్యర్థం .. అక్కడ ఇం'ధనం'

సిమెంట్ పరిశ్రమలకు చెత్త తరలింపు

బెంగళూరు(యశ్వంతపుర),న్యూస్‌టుడే: బెంగళూరు నగరంలో నిత్యం పోగవుతున్న చెత్తను విభజించి నిత్యం 300 నుంచి 350 టన్నుల లోవాల్యూ ప్లాస్టిక్ (ఎల్‌వీపీ) చెత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లాలోని సిమెంట్ కంపెనీలకు సరఫరా చేయాలని బెంగళూరు చెత్త నిర్వహణ సంస్థ (బీఎస్‌డబ్ల్యూఎంఎల్) నిర్ణయించింది. ఈనెల 15 నుంచి ప్లాస్టిక్ చెత్తను ఆ కంపెనీలకు తరలిస్తారు. కడప జిల్లాలో ఉన్న దాల్మియా సిమెంట్ కంపెనీకి ఎల్‌వీపీ చెత్తను సరఫరా చేస్తామని బీఎస్‌డబ్ల్యూఎంఎల్ సీఈవో కరీగౌడ తెలిపారు. చెత్తను కంపెనీలో ఇంధనంగా వినియోగిస్తారన్నారు. టన్ను రూ.వేయి విక్రయిస్తామని రవాణా ఖర్చులు సదరు సంస్థ భరిస్తుందని తెలియజేశారు. ఇప్పటికే బిడది వద్ద చెత్తతో విద్యుత్తు ఉత్పత్తి ప్రారంభించిన విషయం తెలిసిందే. నిత్యం 18 టన్నుల చెత్తను ఆ కేంద్రానికి సరఫరా చేస్తున్నారు. వచ్చే మార్చి కల్లా రెండువందల టన్నులు ఎండు చెత్తను తరలిస్తారు. అక్కడ నిత్యం పది మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నారు. ప్లాస్టిక్ చెత్తకు డిమాండ్ రావడంతో ఐదు నగర పాలికెల పరిధిలోని 380 వార్డుల్లో చెత్త విభజన కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ప్రైవేట్ సంస్థలు, వ్యక్తులు, ఎన్‌జీఓ, తదితర సంస్థలు ముందుకు వస్తే కేంద్రాల ఏర్పాటుకు ఆర్థిక సాయం చేయాలని గ్రేటర్ బెంగళూరు ప్రాధికార ముందుకు వచ్చింది. సిమెంట్ కంపెనీలకు ఎల్‌వీపీ ప్లాస్టిక్ సరఫరా ఎక్కువైతే నగరంలో చెత్తకు రానున్న రోజుల్లో డిమాండ్ పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

చెత్త నుంచి ప్లాస్టిక్ కాగితాల విభజన

రైతుల పంటలను జీపీఎస్ చేయించండి

మాన్వి, న్యూస్‌టుడే : రైతులు సాగుచేస్తున్న పంటలను వ్యవసాయ శాఖ, రెవెన్యూ శాఖల ఆధ్వర్యంలో జీపీఎస్ చేయించాలని కర్ణాటక రాష్ట్ర రైతు సంఘం డిమాండ్ చేసింది. శుక్రవారం రైతు సంఘం ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే భవన్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర సంచాలకుడు చామరస్ మాలీపాటిల్ మాట్లాడుతూ రైతులు సాగు చేస్తున్న పంటలకు, మార్కెట్‌కు వస్తున్న ఉత్పత్తులకు పొంతన లేదన్నారు. ఇందుకు కారణం అధికారులు రైతులు సాగు చేస్తున్న పంటలను జీపీఎస్ చేయించకపోవటమేనన్నారు. ముఖ్యంగా జొన్న సాగును జీపీఎస్ చేయాలన్నారు. తహసీల్దార్ గ్రేడ్2 అబ్దుల్ వాహిద్, వ్యవసాయ శాఖ సహాయక అధికారి గురునాథ్ నాయకులతో చర్చించారు. కార్యక్రమంలో నాయకులు దొడ్డబసవనగౌడ, యంకప్ప కారబారి, సూగూరయ్య, బసవరాజ్ మాలీపాటిల్, బూదయ్యస్వామి, సిద్ధయ్యస్వామి, మల్లణ్ణదిన్ని, దేవేంద్రప్ప, శివరాజ్, చంద్రశేఖర్, శరణప్ప, హనుమంత, నబీసాబ్ తదితరులు పాల్గొన్నారు.

తహసీల్దార్‌కు వినతి పత్రం ఇస్తున్న రైతు సంఘం సభ్యులు

'మహారాష్ట్ర ఏకీకరణ సమితిని నిషేధించాలి'

రాయచూరు, న్యూస్‌టుడే : రాష్ట్ర సరిహద్దుల్లో కర్ణాటక వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తున్న మహారాష్ట్ర ఏకీకరణ సమితిని నిషేధించాలని కరవే స్వాభిమాన సేన జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆయన శుక్రవారం పత్రికా భవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బెళగావి, నిప్పాణి, బీదర్, భాల్కి, కారవారను మహారాష్ట్రలో విలీనం చేయాలని తరచూ అశాంతిని సృష్టిస్తున్నందున నిషేధించాల్సిన అవసరముందన్నారు. మహాజన కమిషన్ నివేదిక బెళగావి కర్ణాటకలో ఉండాలని సిఫార్సు చేసినా.. మహారాష్ట్ర సమితి ఏటా బెళగావి శీతాకాలపు సమావేశాల వేళ కన్నడిగులను రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమితిపై చర్యలు తీసుకోవాలని ఒత్తిడి తెచ్చారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ బోవి, ప్రతినిధులు శశికళ, శేఖరప్ప, శంకర్, అమరేశ్ పాల్గొన్నారు.

మాట్లాడుతున్న వెంకటేశ్ తదితరులు

విషముందో లేదో రెండు నిమిషాల్లో చెప్పొచ్చు

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే: పాము కరిస్తే అది విషపూరితమైనదా కాదా అని తెలుసుకోవడం చాలా కష్టం. పాము కరచిన తర్వాత ఆసుపత్రికి బాధితుడ్ని తీసుకువస్తే యాంటీ వీనం ఇంజక్షన్ ఇచ్చేలోగా భయంతోనే ఎక్కువ మంది మరణిస్తుంటారు. నగరంలోని భట్ బయోటెక్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌కు చెందిన డాక్టర్ షామా భట్ కొత్తరకం పరికరాన్ని సిద్ధం చేశారు. రోగి శరీరం నుంచి తీసిన రెండు చుక్కల రక్తం వేస్తే కరచింది విషపూరిత పామా, సాధారణ పామా అని స్పష్టంగా తెలుసుకునే కిట్‌ను తయారు చేశామని ఆయన చెప్పారు. కాసరగోడుకు చెందిన ఆయన బయోటెక్నాలజీ రంగంలో 35 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఈ పరికరాన్ని ఆశా కార్యకర్తలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అంబులెన్సులకు అందుబాటులోకి తీసుకువస్తామని ఆయన తెలిపారు. పలు క్లినికల్ అధ్యయనాల్లో ఇది 100 శాతం కచ్చితత్వాన్ని చూపించిందన్నారు. ర్యాపిడ్ స్నేక్ వీనం టెస్ట్, స్నేక్ బైట్‌కిట్ అనేది గ్రామీణ ఆరోగ్య సంరక్షణను దృష్టిలో ఉంచుకుని దీన్ని రూపొందించామని ఆయన వివరించారు.


చేతిపై కాటు వేస్తున్న పాము

చిలుక ఎగిరింది.. ప్రాణం పోయింది

పక్షి ప్రాణం కాపాడే ప్రయత్నం.. ఏమరుపాటు.. యువతికి సాయం చేయాలన్న తాపత్రయం.. చివరికి ఓ నిండు ప్రాణం గాల్లో కలిసింది.. కరెంటు తీగే యమపాశమైన వేళ.. మూడు పదుల వయసులోనే ఆ యువకుడు కానరాని లోకాలకు వెళ్లాడు.. హృదయవిదారక ఘటన బెంగళూరు నగరంలో చోటుచేసుకుంది..

అరుణ్ కుమార్

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే: పెంపుడు చిలుకను కాపాడే ప్రయత్నంలో అరుణ్ కుమార్ (32) అనే వ్యక్తి విద్యుదాఘాతంతో శుక్రవారం మరణించాడు. వీరభద్ర నగరకు చెందిన లిఖిల అనే యువతి తన ఫ్లాట్‌లో విదేశీ జాతి చిలుకను పెంచుకుంటోంది. కిటికీ నుంచి ఎగిరి వెళ్లి పక్కనే ఉన్న హైటెన్షన్ విద్యుత్తు తీగపై అది కూర్చుంది. సాయం కోసం తన బంధువు అరుణ్ కుమార్‌ను లిఖిత పిలిచింది. ఇనుప గొట్టానికి ముందు కట్టెను కట్టి, అపార్ట్‌మెంట్ ప్రహరీపై నిలబడి చిలుకను ఎగిరేలా చేసే ప్రయత్నంలో గొట్టం 66 వేల కిలోవాట్ తీగకు తాకడంతో అరుణ్ కుమార్ విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మరణించాడు. ఘటనా స్థలానికి బెస్కాం అధికారులు, గిరినగర ఠాణా పోలీసులు, డీసీపీ బీఎస్ నేమగౌడ చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అపార్ట్‌మెంట్ ఆవరణలో హైటెన్షన్ తీగలను తొలగించాలని లేదా ఎత్తు పెంచాలని ఇచ్చిన వినతులను బెస్కాం అధికారులు బుట్ట దాఖలు చేశారని స్థానికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

ఈ-ఖాతా నమోదులో గందరగోళం

పాత్రికేయులకు వివరిస్తున్న లక్ష్మిరెడ్డి

రాయచూరు, న్యూస్‌టుడే : ఈ-ఆస్తి ఖాతా నమోదు ప్రక్రియలో నెలకొన్న గందరగోళాన్ని పరిష్కరించాలని, ప్రభుత్వం పట్టించుకోకపోతే పరిశ్రమలను మూసివేసి ఆందోళనకు దిగుతామని రాయచూరు కాటన్ మిల్లర్ల సంఘం అధ్యక్షుడు వి.లక్ష్మిరెడ్డి హెచ్చరించారు. ఆయన శుక్రవారం పత్రికా భవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేఐఏడీబీ, కేఎస్ఎస్ఐడీసీ, హౌసింగ్ బోర్డు, ఏపీఎంసీల నుంచి భూములు పొంది పరిశ్రమలు స్థాపించిన వారికి ఈ-ఖాతా తప్పనిసరి చేశారని, ఏ సంస్థ నుంచి తీసుకోవాలో స్పష్టం చేయలేదని తెలిపారు. నగర పాలక సంస్థ కమిషనర్‌ను అడిగితే ఏపీఎంసీ మంజూరు చేస్తుందని చెప్పారని, మార్కెట్ అధికారుల వద్దకు వెళితే ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి ఆదేశం రాలేదని సమాధానం ఇస్తున్నారని వివరించారు. ఖాతా సంఖ్య లేకపోతే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కొత్త పరిశ్రమల పేర్లను రిజిస్టర్ చేయలేదని తెలిపారు. ఇలా అయితే నూతన పరిశ్రమలను నెలకొల్పేందుకు ఎవరు ముందుకొస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వం పంపిణీ చేసిన భూముల్లోని పరిశ్రమలకు ఈ-ఖాతా నుంచి మినహాయింపు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో ప్రతినిధులు రాకేష్, రమేష్, శివానంద చుక్కి పాల్గొన్నారు.

క్రీడల్లో రాయచూరు క్రీడాకారుల సత్తా

రాయచూరు, న్యూస్‌టుడే : రాయచూరు వ్యవసాయ విజ్ఞాన విశ్వవిద్యాలయం ఆవరణలో జరిగిన అంతర విద్యాలయాల క్రీడల్లో విజేతల పేర్లను ప్రకటించారు. విశ్వవిద్యాలయం పరిధిలోని ఏడు కళాశాలలకు నుంచి 320 మంది పురుషులు, 200 మంది మహిళా క్రీడాకారుల మధ్య టేబుల్ టెన్నిస్, కబడ్డీ, వాలీబాల్, ఖోఖో పోటీలు జరిగాయి. పురుషుల టెన్నిస్ పోటీల్లో రాయచూరు విశ్వవిద్యాలయం పీజీ విద్యార్థులు విన్నర్స్‌గా, భీమరాయనగుడి (యాదగిరి జిల్లా) డిగ్రీ విద్యార్థులు రన్నర్స్‌గా నిలిచారు. మహిళా విభాగంలో రాయచూరు వ్యవసాయ ఇంజినీరింగ్ విద్యార్థులు ప్రథమ స్థానం, గంగావతి విద్యాలయం విద్యార్థులు ద్వితీయ స్థానంలో నిలిచారు. పురుషుల వాలీబాల్‌లో రాయచూరు పీజీ ప్రథమ, రాయచూరు వ్యవసాయ ఇంజినీరింగ్‌కు ద్వితీయ, మహిళల్లో గంగావతికి తొలి, కలబురగికి రెండో స్థానం లభించింది. పురుషుల ఖోఖోలో రాయచూరు వ్యవసాయ ఇంజినీరింగ్ తొలి విజేతగా, వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వితీయ విజేతగా, మహిళల్లో కలబురగి విశ్వవిద్యాలయం ప్రథమ, రాయచూరు విద్యాలయం ద్వితీయ వరుసలో నిలిచాయి. పురుష కబడ్డీ పోటీల్లో రాయచూరు తొలి, గంగావతి రెండో స్థానం దక్కించుకున్నాయి. మహిళలకు కబడ్డీ పోటీలు నిర్వహించలేదు. ఉప కులపతి హనుమంతప్ప విజేతలకు జ్ఞాపిక, ప్రశంసా పత్రాలను అందజేశారు.

వాలీబాల్ విజేతలతో ఉపకులపతి, తదితరులు

పారిశ్రామికవేత్తలకు అవగాహన సదస్సు

మొక్కకు నీళ్లు పోస్తున్న ముఖ్యులు

రాయచూరు, న్యూస్‌టుడే : జిల్లాలోని చిన్న, మధ్యమ పరిశ్రమల యజమానులకు ప్రభుత్వ పథకాలను తెలియజేసేందుకు, యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు నగరానికి సమీపంలోని జిల్లా పరిశ్రమల కేంద్రంలో అవగాహన సదస్సు జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఫివో (బెంగళూరు) ఉప నిర్దేశకుడు ధనిశా మీనా మాట్లాడుతూ ఎగుమతులను పెంచుకునేందుకు ట్రేడ్ పాలసీ-2023ని అధ్యయనం చేయాలని కోరారు. కస్టమ్స్ హౌస్ ఏజెంట్స్ అసోసియేషన్ లిమిటెడ్ (బెంగళూరు) కార్యదర్శి గిరీష్ నారాయణ తన ప్రసంగంలో అంతర్జాతీయ వ్యాపారాల వృద్ధికి అవసరమైన దాఖలాలు, విధిస్తున్న పన్నుల గురించి వివరించారు. ఈసీజీసీ లిమిటెడ్ (హైదరాబాద్) సహాయక మేనేజర్ భరత్ మాట్లాడుతూ ప్యాకింగ్ జాబితా, కస్టమ్స్ క్లియరెన్స్, ఇన్వాయిస్, లాజిస్టిక్, షిప్పింగ్ రవాణాపై, డిజిటల్ మార్కెటింగ్ ఆన్‌లైన్ వ్యాపారంతో విదేశీ వినియోగదారులను ఎలా ఆకట్టుకోవాలో విపులీకరించారు. ఎఫ్‌కేసీసీఐ (బెంగళూరు) నిర్దేశకుడు త్రివిక్రమజోషి, జిల్లా పరిశ్రమల కేంద్రం ఉప నిర్దేశకుడు రాజకుమార్ పాటిల్, కాటన్ మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షుడు వి.లక్ష్మిరెడ్డి, రైస్ మిల్లుల సంఘం అధ్యక్షుడు సావిత్రి పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.

'కుటీర పరిశ్రమలకు అండగా నిలుస్తాం'

బెళగావి, న్యూస్‌టుడే: మహిళా పారిశ్రామికవేత్తలు, కుటీర పరిశ్రమల నిర్వాహకులు చేసే ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయాలను కల్పించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను మరింత విస్తృతం చేస్తామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. జాతీయ జీవనోపాధి అభియాన్‌లో భాగంగా కౌశల్యాభివృద్ధి, వ్యాపార దక్షత, జీవనోపాధి శాఖ సర్దార్ పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి వస్తు ప్రదర్శన, విక్రయ మేళాను శుక్రవారం ప్రారంభించి మాట్లాడారు. పోటీ ప్రపంచంలో నాణ్యత ఉన్న వస్తువులు, అందుబాటు ధరలో ఉంటేనే వాటి తయారీదారులు నిలదొక్కుకునేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. స్టాళ్ల వద్దకు వెళ్లి ఆయా ఉత్పత్తుల వివరాలను ముఖ్యమంత్రి తెలుసుకున్నారు. మంత్రులు డాక్టర్ శరణు ప్రకాశ్ పాటిల్, లక్ష్మీ హెబ్బాళ్కర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాలిని రజనీశ్, ముఖ్యమంత్రికి రాజకీయ కార్యదర్శి నసీర్ అహ్మద్, తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

సిద్ధరామయ్యకు స్మరణిక అందిస్తున్న నిర్వాహక ప్రతినిధులు, శరణు ప్రకాశ్ పాటిల్

అప్రెంటిస్ శిక్షణకు ఆహ్వానం

రాయచూరు, న్యూస్‌టుడే : ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయంలో జర్నలిజం డిగ్రీ పూర్తి చేసిన దళిత, గిరిజన అభ్యర్థులకు మాధ్యమ కార్యకలాపాల నిర్వహణపై అప్రెంటిస్ శిక్షణ ప్రవేశానికి రాయచూరు పౌర సంబంధాల శాఖ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 35 ఏళ్ల వయసు, కన్నడ భాషలో పరిజ్ఞానం, కంప్యూటర్ వినియోగంపై అవగాహన ఉన్న అభ్యర్థులు దరఖాస్తుకు అర్హులు. 12 నెలల శిక్షణకు మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆసక్తి కల్గిన అభ్యర్థులు ఈ నెల 26 లోపు సహాయక నిర్దేశకుడి కార్యాలయం, పౌర సంబంధాల శాఖ, రంగమందిరం వెనుక, రాయచూరు చిరునామాకు దరఖాస్తులు పంపుకోవాలి.

యువరాజా @ 25

మైసూరు, న్యూస్‌టుడే: మైసూరు జయచామరాజేంద్ర జంతు ప్రదర్శనశాలలో పుట్టిన జిరాఫీ యువరాజాకు పాతికేళ్ల పుట్టిన రోజును చేశారు. యువరాజుకు ఇష్టమైన గడ్డి, వేర్వేరు విత్తనాలు, పండ్లతో ప్రత్యేకంగా కేక్ తరహాలో చేసి దానికి ఆహారంగా అందించామని జూ కార్యనిర్వాహక డైరెక్టర్ పి.అనుషా తెలిపారు. మైసూరు జూలో పది జిరాఫీలు ఉన్నాయి. సాధారణంగా జిరాఫీ 10 నుంచి 15 ఏళ్లు మాత్రమే జీవిస్తాయి. యువరాజాను జాగ్రత్తగా చూసుకుంటూ, చక్కని ఆహారాన్ని అందిస్తూ రావడంతో పాతికేళ్ల వయసు వచ్చినా, చురుకుగా ఉందని ఆమె తెలిపారు.

ప్రాణి ప్రేమికులు చేసిన డిజిటల్ అలంకరణ (ఎడమ), ప్రత్యేకంగా చేసిన కేకును జిరాఫీకి అందిస్తున్న జూ సిబ్బంది

లఘు చిత్ర ప్రదర్శనకు స్పందన

రాయచూరు, న్యూస్‌టుడే : సంచార నియమాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు సదర్ బజార్ ఠాణా పోలీసులు శుక్రవారం రాత్రి ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన లఘు చిత్ర ప్రదర్శనకు ఉత్తమ స్పందన లభించింది. ప్రయాణికులు ఆసక్తిగా తిలకించారు. విలువైన ప్రాణాన్ని కాపాడుకునేందుకు ద్విచక్ర వాహన చోదకులు శిరస్త్రాణం ధరించాలని, ట్రిపుల్ రైడింగ్ ప్రయాణం వద్దని, ప్రతి ఒక్కరూ రహదారి నియమాలను పాటించాలనే కళాకారుల సలహాలను శ్రద్ధగా ఆలకించారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సిద్దేశ్ విరక్తి మఠ విలేకరులతో మాట్లాడుతూ శిరస్త్రాణం లేనిదే బయటికి వెళ్లవద్దని, మద్యం సేవించి వాహనాన్ని నడపవద్దని, వేగంగా డ్రైవింగ్ చేయవద్దని సూచించారు. సీఐ ఉమేష్ కాంబ్లె పాల్గొన్నారు.

చిత్రాన్ని వీక్షిస్తున్న ప్రయాణికులు

(c) eenadu

తులసి దళాలతో నివేదన

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: నగరంలోని పురాతన శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానంలో శుక్రవారోత్సవ మహిళా మండలి ఆధ్వర్యంలో మూడు రోజులుగా జరుగుతున్న 65వ వార్షికోత్సవం శుక్రవారం రాత్రి ముగిసింది. ఉదయం శ్రీభూ సమేత సత్యనారాయణ స్వామికి దేవస్థానం అర్చకులు, వేద పండితులు లక్ష తులసి పూజలు నిర్వహించారు. సాయంత్రం దేవస్థానం ఆవరణలోని శ్రీ మహాలక్ష్మీ దేవికి లక్ష కుంకుమార్చనలు చేపట్టారు.

శ్రీభూ సమేత సత్యనారాయణ స్వామికి తులసి పూజలు చేస్తున్న అర్చకులు

విహంగాలతో నూతన శోభ

రాష్ట్రంలోని చిలికా సరస్సుకు విదేశీ, స్వదేశీ పక్షులు వలస వస్తుంటాయి. ఆయా పక్షుల్లో పలు జాతుల పక్షులు చిలికాకు సమీపంలోని గంజాం జిల్లాలోని రుషికుల్యా, బాహుదా వంటి నదులతోపాటు పలు రిజర్వాయర్లు, భారీ చెరువులు, ఇతర నీటి వనరుల్లో ఆహార అన్వేషణ చేస్తుంటాయి. తాజాగా గంజాం జిల్లాలోని హింజిలికాటు సమితిలో సమరఝొళలోని చెరువులో తొలిసారిగా విదేశీ పక్షులు కనిపించాయని పక్షుల సంరక్షణకు దశాబ్ద కాలంగా ఉద్యమిస్తున్న ఆంచలిక వికాస్ పరిషత్ అధ్యక్షుడు సాగర్ కుమార్ పాత్ర్ చెప్పారు. శుక్రవారం ఆయన 'న్యూస్‌టుడే'తో మాట్లాడుతూ సమరఝొళలోని చెరువులో పదుల సంఖ్యలో టఫెడ్ డక్, రెడ్ క్రెస్టెడ్ పొచార్డ్, యురాసియన్ కూట్ వంటి విదేశీ జాతి పక్షులతోపాటు కాటన్ పిగ్మీ గూస్, లెస్సర్ విజిలింగ్ డక్ వంటి స్వదేశీ పక్షుల్ని గుర్తించామని చెప్పారు. – న్యూస్‌టుడే, బ్రహ్మపుర నగరం

సంకల్పం ముందు శిఖరం చిన్నబోయింది..!

పర్వతంపై త్రివర్ణ పతాకంతో హిరా

సంకల్పంతో ముందుకెళ్తే... అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేయొచ్చని నిరూపించి, అందరికీ ఆదర్శంగా నిలిచింది ఇంటర్ చదువుతున్న హిరా. సముద్రమట్టానికి దాదాపు 21,000 అడుగుల ఎత్తులో త్రివర్ణ పతాకం ఎగురవేసి రాష్ట్ర కీర్తి ప్రతిష్ఠలు పెంపొందించింది. గోరిచెన్ హిమాలయ పర్వతాన్ని అధిరోహించి అందరి నుంచి ప్రశంసలు అందుకుని తదుపరి లక్ష్యానికి సన్నద్ధమవుతోంది.

జయపురం, న్యూస్‌టుడే: జయపురం పట్టణం విక్రమ్‌దేవ్ విశ్వవిద్యాలయంలో ఇంగ్లీష్ డిగ్రీలో +2 చదువుతున్న ఎన్‌సీసీ క్యాడెట్ హిరా శిషా హిమాలయ పర్వత శ్రేణిలోని గోరిచెన్ శిఖరాన్ని అధిరోహించి రాష్ట్ర, జిల్లా కీర్తి ప్రతిష్ఠలు పెంపొందించింది. సముద్ర మట్టానికి దాదాపు 21,000 అడుగుల ఎత్తులో త్రివర్ణ పతాకం ఎగురవేసింది. హిరా నెలరోజుల కిందట అరుణాచల్‌ప్రదేశ్‌లో పర్వతారోహణ, సాహస క్రీడలు కోర్సుకు ఎంపికై, 25 రోజులు శిక్షణ పొంది రెండు రోజుల కిందట తోవాంగ్ జిల్లాలోని గోరిచెన్ హిమాలయ శిఖరాన్ని అధిరోహించింది. ఈ పర్వతారోహణలో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 75 మంది పాల్గొన్నారు. ఈ శిఖరం సముద్ర మట్టానికి 6488 మీటర్ల, 21,286 అడుగుల ఎత్తులో ఉండగా, హిరా అందరినీ అధిగమించి శిఖరంపైకి చేరుకుంది. తన తదుపరి లక్ష్యయం 7000 మీటర్లు అని, చదువుతో పాటు పర్వతారోహణ కూడా కొనసాగిస్తానని హిరా చెప్పుకొచ్చింది.

బ్యాడ్మింటన్ పోటీల ప్రారంభోత్సవంలో సీఎం సందడి

బ్రహ్మపుర క్రీడలు, న్యూస్‌టుడే: కటక్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న ఒడిశా మాస్టర్స్ బీడబ్ల్యూఎఫ్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారులను ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి ప్రోత్సహించారు. గురువారం స్టేడియంలో జరిగిన కార్యక్రమానికి సీఎం మాఝి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయన వివిధ దేశాల క్రీడాకారులతో కరచాలనం చేసి కాసేపు మాట్లాడారు. తరువాత సీఎం మాఝి, మంత్రి సురేష్ పూజారిలు బ్యాడ్మింటన్ ఆడి మ్యాచులకు శ్రీకారం చుట్టి క్రీడాకారులను ఉత్తేజపరిచారు. కార్యక్రమంలో మంత్రి పూజారి, కటక్ సదర్ ఎమ్మెల్యే ప్రకాష్ చంద్ర సెథి, రాష్ట్ర క్రీడాశాఖ సంచాలకుడు విజయ ఎద్దల, ఒడిశా బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడు రాజేష్ ప్రభాకర్ పాటిల్, కటక్ జిల్లా పాలనాధికారి దత్తాత్రేయ శింది భావుసాహెబ్, కటక్ పురపాలక సంఘం కమిషనర్ కిరణ్‌దీప్ కౌర్ తదితరులు పాల్గొన్నారు. మూడో రోజున నిర్వహించిన ప్రీ క్వార్టర్ రౌండ్ల మ్యాచుల్లో భారత టాప్ సీడ్ పురుషులు, మహిళా క్రీడాకారులు, థాయిలాండ్, ఇండోనేషియాలకు చెందిన క్రీడాకారులు పోటాపోటీగా తలపడ్డారు.

బ్యాడ్మింటన్ ఆడుతున్న సీఎం మాఝి, మంత్రి పూజారి

చలించం.. భరించాల్సిందే..!

- వసతిగృహాల్లో దైన్య పరిస్థితులు
- సౌకర్యాలు లేక విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు

సిమిలిగుడ, న్యూస్‌టుడే: ఆదివాసీ చిన్నారులను విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నా అధికారుల నిర్లక్ష్యంతో ఆశ్రమ పాఠశాలల నిర్వహణ నానాటికీ దిగజారుతోంది. దీంతో ఆశ్రమ పాఠశాలలకు రక్షణ కరవై విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. శీతాకాలంలో కప్పుకొనేందుకు దుప్పట్లు లేక చలికి వణుకుతూ.. పడుకుంటున్నారు.

● కొరాపుట్ జిల్లాలో సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 156 ఆశ్రమ పాఠశాలలు, 14 ఆదర్శ విద్యాలయాలు, ఒక ఏకలవ్య ఆదర్శ విద్యాలయం, 14 కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు ఉన్నాయి.

● ఆశ్రమ పాఠశాలల్లో ఉండే విద్యార్థులకు భవనాల కొరత, నీటి సమస్యలు వేధిస్తున్నాయి. శిథిలమైన భవనాలు, మరుగుదొడ్ల కొరత, మంచాల కొరతతో సుమారు 50 వేల మంది వరకు ఆదివాసీ విద్యార్థులు సతమతమవుతున్నారు. ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఆశ్రమ పాఠశాలలు సమస్యల సుడిగుండంలో అల్లాడుతున్నాయి.

● శిథిలమైన భవనాల్లో విద్యార్థులు బిక్కుబిక్కుమంటున్నారు. వర్షాకాలం.. చలికాలంలో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. చలికాలంలో నరకాన్ని అనుభవిస్తున్న కిటికీలకు మెష్‌లు ఏర్పాటు చేయకపోవడంతో దోమల బెడద, దుప్పట్లు లేక చలికి వణుకుతూ.. వర్ణనాతీతమైన బాధలు పడుతున్నారు. అక్టోబరు నుంచి ఫిబ్రవరి వరకు ఇదే దుస్థితి నెలకొన్నా.. అధికారులు పట్టించుకోవడం లేదని వారంతా వాపోతున్నారు.

● తలుపులకు రంధ్రాలు పడటంతో చల్లగాలికి నిద్ర పట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

● సిమిలిగుడ సమితిలో దోలయిగుడ, సొండిపుట్, అల్లిగాం ఆశ్రమ పాఠశాలల్లో పరిశీలిస్తే భవనాలు శిథిలమై ఉంటాయి. కిటికీలు, తలుపులు లేకపోవడం బయటి నుంచి చల్లగాలి లోపలకు వెళ్లింది. అతి కష్టంగా రాత్రి గడుస్తోందని వెల్లడించారు. వసతి గృహాల్లో అధ్వాన పరిస్థితులపై 'న్యూస్‌టుడే' ఫొటోలు తీసేందుకు ప్రయత్నించగా ఉపాధ్యాయులు అడ్డుకున్నారు. సమితి సంక్షేమ అధికారి హరప్రసాద్ దాస్ దృష్టికి తీసుకెళ్లగా విద్యార్థులు పడుతున్న ఇబ్బందులపై ప్రభుత్వానికి నివేదించామని, శిథిల భవనాలకు మరమ్మతులు చేస్తామని హామీ ఇచ్చారు.

అల్లిగాం వసతిగృహంలో విద్యార్థుల దుస్థితి

విద్యాప్రమాణాలతో దేశాభివృద్ధి: గవర్నరు

వేదికపై గవర్నరు హరిబాబుకు జ్ఞాపిక అందజేస్తున్న అతిథులు

భువనేశ్వర్, న్యూస్‌టుడే: దేశాభివృద్ధి విద్యాప్రమాణాలపై ఆధారపడి ఉంటుందని, చదువు రేపటి ఉజ్వల భవిష్యత్తుకు, మానవ వనరులకు బాటలు వేస్తుందని గవర్నరు కంభంపాటి హరిబాబు చెప్పారు. గురువారం రాత్రి భువనేశ్వర్‌లోని సోవా విశ్వవిద్యాలయంలో అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ మేనేజ్‌మెంట్ స్కూల్స్ (ఏఐఎంఎస్) స్నాతకోత్సవం-2025 కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న గవర్నరు మాట్లాడుతూ... అన్ని రంగాల్లో ప్రగతి సాధించాలంటే విద్యాప్రమాణాలు మెరుగవ్వాలన్నారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో భారత్ ముందంజలో ఉన్నా ఇంకా సాధించాల్సి ఉందన్నారు. దేశ, రాష్ట్ర భవితతో ముడిపడి ఉన్న అంశాలపై ఉన్నత విద్యావంతులు పరిశోధనలు చేసి నూతన ఆవిష్కరణలు చేయాలని కోరారు. యువతకు శక్తి సామర్థ్యాలున్నాయని, అవి సక్రమంగా వినియోగించాలని, జనహితం ధ్యేయం కావాలన్నారు. కార్యక్రమంలో ఏఐసీటీఈ అధ్యక్షుడు ఆచార్య టి.జి.సీతారామ్, కన్వెన్షన్ సంచాలకుడు ఇంజినీరు సరోజ్‌కుమార్ సాహు, ఏఐఎంఎస్ (భువనేశ్వర్) అధ్యక్షుడు డాక్టర్ రమాకాంత పాత్ర్, సోవా వర్సిటీ ఉపకులపతి ఆచార్య అనూప్‌కుమార్ సామంత్రాయ్ తదితర ప్రముఖులు, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు. వేదికపై అతిథులు సంచిక ఆవిష్కరించారు.

14న కటక్‌కు సీజేఐ

భువనేశ్వర్, న్యూస్‌టుడే: ఈ నెల 14న (ఆదివారం) సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ కటక్ రానున్నారు. ఆయన కటక్‌లోని సహీద్‌భవన్‌లో హైకోర్టు బార్ సంఘం నిర్వహించనున్న సదస్సులో పాల్గొంటారు.

జస్టిస్ సూర్యకాంత్

ఏం జరిగింది..?

ఆధునికీకరణ నేపథ్యంలో అడవులపై మనుషులు కన్నేయడంతో అవి నానాటికీ అంతరించి పోతున్నాయి. అటవీ సంపదను దోచేస్తూ.. అక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకోవడంతో క్రూర, వన్య ప్రాణులు జనావాసాలకు వచ్చి మృతి చెందుతున్నాయి. కొన్ని చోట్ల వేటగాళ్ల తూటాకు బలవుతున్నాయి. శుక్రవారం రాష్ట్రంలో రెండు చోట్ల ఏనుగు, పులి కళేబరాలు గుర్తించడం చర్చనీయాంశమైంది. – న్యూస్‌టుడే, రాయగడ పట్టణం, బ్రహ్మపుర నగరం

● సుందర్‌గఢ్ జిల్లా బొనాయి అటవీ డివిజన్ పరిధిలో ఓ మగ చిరుతపులి కళేబరాన్ని గుర్తించారు. విషం పెట్టడం వల్ల ఇది చనిపోయి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. అటవీ శాఖ వర్గాల సమాచారం మేరకు తోమ్రారేంజ్ కుసుమదిహి రిజర్వు అటవీ ప్రాంతంలో చిరుత కళేబరం పడిఉంది. గత కొద్ది రోజులుగా ఆయా ప్రాంతాల్లో చిరుత భయాందోళనకు గురిచేస్తున్న నేపథ్యంలో మృతిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై బొనాయి డీఎఫ్‌వో లలిత్‌పాత్ర్ మాట్లాడుతూ రవుర్కెలా ఆర్‌సీసీఎఫ్, ఇతర అధికార బృందం ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారన్నారు. పోస్టుమార్టం అనంతరం అసలు కారణాలు బయట పడనున్నట్లు పేర్కొన్నారు.

● కొంధమాల్ జిల్లా తుమిడిబంధొ సమితిలో ఝిరిపాణి పంచాయతీలోని కరాకెండి గ్రామం శివారులోని అటవీ ప్రాంతంలో ఏనుగు కళేబరం గుర్తించారు. సమాచారం అందుకున్న బలిగుడ అటవీ డివిజన్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఏనుగు కళేబరానికి పరీక్ష జరిపించిన అనంతరం మృతికి కారణాలు తెలుస్తాయని అటవీ శాఖ బ్రహ్మపుర ప్రాంతీయ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ (ఆర్‌సీసీఎఫ్) విశ్వనాథ్ 'న్యూస్‌టుడే'కు చెప్పారు.

కాంగ్రెస్‌లో అసంతృప్తి సెగలు

● 14న సోనియా, రాహుల్‌లను కలవనున్న నేతలు

మహ్మద్ ముఖిం

అనంత శెఠి

జయదేవ్ జెనా

భువనేశ్వర్, న్యూస్‌టుడే: కాంగ్రెస్ పార్టీలో మళ్లీ అసంతృప్తి సెగలు మొదలయ్యాయి. పీసీసీ అధ్యక్షుడిగా భక్తచరణ్ దాస్ అనర్హుడని కాంగ్రెస్ సీనియర్ నేత మహమ్మద్ ముఖిం ఏఐసీసీ నాయకురాలు సోనియాగాంధీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలతో పార్టీలో దుమారం రేగింది. మహమ్మద్‌కు అనుకూలంగా కొందరు ప్రతికూలంగా మరికొందరు స్పందించారు.

★ ఆదివారం హస్తినలో కాంగ్రెస్ ఓటు చోరీపై నిరసన కార్యక్రమం చేపట్టనున్నారు. అన్ని రాష్ట్రాల నాయకులకు ఏఐసీసీ అధిష్ఠానం ఆహ్వానించింది. ఒడిశా నుంచి కొంతమంది పాల్గొననున్నారు. వీరంతా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, ముఖిం రాసిన లేఖపై అగ్రనేతలు సోనియా, రాహుల్‌తో మాట్లాడనున్నట్లు తెలిసింది.

★ కాంగ్రెస్ అగ్రనేత అనంతశెఠి శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ.. ఏఐసీసీ నాయకురాలికి లేఖ రాసే అధికారం ముఖింకు ఉందని, అయితే ప్రసార సాధనాల ముందు ప్రస్తావించడం సరైన చర్య కాదన్నారు. పీసీసీ సమావేశంలోనైనా తన అభిప్రాయం చెప్పి ఉండాల్సిందన్నారు. మీడియా దృష్టిలో పడి రచ్చ జరిగిందన్నారు.

★ పీసీసీ మాజీ అధ్యక్షుడు జయదేవ్ జెనా మాట్లాడుతూ... రాహుల్ గాంధీ రాష్ట్ర నాయకుల్ని కలవడం లేదని పేర్కొనడం నిందనీయమన్నారు. ఈ విషయమై అధిష్ఠానం పెద్దలతో మాట్లాడతామన్నారు. మరో సీనియర్ నేత సురేష్ రౌత్రాయ్ కూడా ముఖిం వ్యాఖ్యలపై మండిపడ్డారు. పీసీసీ అధ్యక్ష పదవి కోసం లోగడ ముఖిం దిల్లీలో పైరవీలు సాగించారని, పదవి భక్తచరణ్ దాస్‌కు వరించడంతో ముఖిం జీర్ణించుకోలేక విమర్శలు చేస్తున్నారన్నారు.

35 మందికి దేశ పౌరసత్వ హక్కులు

భువనేశ్వర్, న్యూస్‌టుడే: బంగ్లాదేశ్, అఫ్గనిస్థాన్, పాకిస్థాన్‌లకు చెందిన 35 మంది దీర్ఘకాలంగా ఒడిశాలోని నవరంగపూర్‌లో ఉన్నారు. వారికి రాష్ట్ర ప్రభుత్వం సిటిజన్‌షిప్ అమెండెంట్ యాక్ట్ - 2019 ప్రకారం పౌరసత్వ హక్కుల ధ్రువపత్రాలు అందజేసింది. గురువారం రాత్రి భువనేశ్వర్‌లోని కృషి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి మోహన్‌చరణ్ మాఝి శరణార్థులను భారత పౌరులుగా గుర్తింపు పత్రాలు అందజేస్తున్నామన్నారు. న్యాయశాఖ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్, రెవెన్యూ శాఖ మంత్రి సురేష్ పూజారి తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

పౌరసత్వ హక్కులు పొందిన వారితో సీఎం మాఝి, మంత్రులు హరిచందన్, సురేశ్‌లు

దక్షిణాసియాదేశాల బంధం దృఢమైనది

గోపాల్‌పూర్‌లో 3 రోజుల సోదరభావ వేడుకలు

గోపాలపూర్, న్యూస్‌టుడే: దక్షిణాసియా దేశాల మధ్య మైత్రి దృఢమైనదని ప్రముఖ వక్తలు పేర్కొన్నారు. గోపాల్‌పూర్ సముద్రతీరంలోని ఒక అతిథి భవనంలో 35 దక్షిణాసియా దేశాల సోదరభావ వేడుకలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ప్రత్యేక అతిథిగా పాల్గొన్న దక్షిణాసియా దేశాల సదస్సు అధ్యక్షుడు రాజ ఉమార్ చోప్రా మాట్లాడుతూ... భాషలు వేరైనా. . భావమొక్కటేనని, మేమంతా భరతమాత బిడ్డలమన్న సందేశాన్ని చాటడానికి, దక్షిణాసియా దేశాల సోదర వేదిక ప్రారంభమైందన్నారు. ప్రత్యేక అతిథిగా పాల్గొన్న హైటెక్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ తిరుపతి పాణిగ్రహి పేద విద్యార్థులు, వైద్య విద్యా రంగాలకు అందిస్తున్న సేవలకు జీవన సాఫల్య పురస్కారంతో సత్కరించారు. కార్యక్రమంలో సమాజ్‌ఒడియా దినపత్రిక సీఈవో రాధానాథ్‌రూ తదితరులు పాల్గొని ప్రసంగించారు.

తిరుపతి పాణిగ్రహికి సాఫల్య పురస్కారంతో సత్కరిస్తున్న అతిథులు

ముగ్గురు చిన్నారుల అదృశ్యం

చిలతొయిల్ల ఆశ్రమ పాఠశాల

రాయగడ పట్టణం, న్యూస్‌టుడే: ఆశ్రమ పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు అదృశ్యం కావడం చర్చనీయాంశంగా మారింది. ఢెంకనాల్ జిల్లా రసోల పోలీస్ స్టేషన్ పరిధి గొండనాలి పంచాయతీలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బుధవారం సాయంత్రం చిల్లల్లొయిల ఆశ్రమ పాఠశాల వార్షికోత్సవం జరిగింది. ఈ సందర్భంగా శివ ముర్ము (7), బప్పి బెప్రా (11), స్వాతివా ముర్ము(7) అనే ముగ్గురు చిన్నారులు అదృశ్యమయ్యారు. దీనిపై పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మరో వైపు తమ పిల్లల అదృశ్యానికి ఉపాధ్యాయుల నిర్లక్ష్యమే కారణమని తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇంతవరకు విద్యార్థుల ఆచూకీ లభించలేదని పోలీసులు తెలిపారు.

ఎమ్మెల్యేల జీతాల పెంపుపై వ్యతిరేకత

భువనేశ్వర్, న్యూస్‌టుడే: మోహన్ చరణ్ మాఝి సర్కారు మంత్రులు, ఎమ్మెల్యేల జీతభత్యాలు, భారీగా పెంచింది. ఇది 2024 జూన్ నుంచి అమల్లోకి వచ్చినట్లు ఈ నెల 9న శాసన సభలో సభా వ్యవహారాల శాఖ మంత్రి ముఖేష్ మహాలింగ ప్రకటించిన సంగతి తెలిసిందే. భారత దేశంలో ఎమ్మెల్యేలకు అత్యధికంగా (నెలకు రూ.మూడున్నర లక్షలు) జీత, భత్యాలు చెల్లించే రాష్ట్రంగా ఒడిశా ప్రథమ స్థానంలో నిలిచింది. దీనిపై పార్టీలకు అతీతంగా శాసనసభ్యులంతా హర్షం వ్యక్తం చేశారు. సుందర్‌గఢ్ జిల్లా బొణై సీపీఎం ఎమ్మెల్యే లక్ష్మణ ముండ దీన్ని వ్యతిరేకించారు. గురువారం రాత్రి రవుర్కెలాలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... సామాన్య ఉద్యోగులు, ఆశాలు, అంగన్‌వాడీలు, ఉపాధ్యాయులు తమకు వేతనాలు పెంచి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్న తరుణంలో పట్టించుకోని పాలకులు ఎమ్మెల్యేల జీత, భత్యాలు పెంచడం గర్హనీయమన్నారు. తాము దీనిపై వ్యతిరేకత తెలియజేస్తున్నట్లు చెప్పారు. ఎమ్మెల్యేలకు భారీగా జీతాలు పెంచడంపై ప్రజల్లోనూ చర్చనీయాంశమైంది.

అందాల ప్రాంతం.. అభివృద్ధికి దూరం

గుణుపురం, న్యూస్‌టుడే: జలపాతం.. చుట్టూ ప్రకృతి సోయగం.. మైమమరిపించే సుందర ప్రాంతం మఛోడియా. పర్యాటకుల తాకిడి అధికంగా ఉన్నా.. వసతుల లేమితో వారంతా ఇబ్బందులు పడుతున్నారు. సౌకర్యాలు కల్పిస్తే.. అందాలను వీక్షించేందుకు వచ్చే ప్రజలకు ఆనందం.. యంత్రాంగానికి ఆదాయం సమకూరుతుంది.

● రాయగడ జిల్లాలో గుణుపురం సమితి భీంపూర్ సమీపంలో మఛొడియా పర్యాటక స్థలంలో సరైన సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం గుర్తించి వసతులు కల్పిస్తే బాగుంటుందని అభిప్రాయ పడుతున్నారు.

● మఛొడియా(చేపలు గెంతుతూ కనిపించే చోటు) అని పిలుస్తారు. భీంపూర్‌కు కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పర్యాటకులు ఇక్కడకొచ్చి రోజంతా ఆనందంగా గడుపుతారు. పర్యాటక కేంద్రంగా గుర్తించాలని చాలాకాలంగా డిమాండ్ ఉంది.


మఛొడియా పర్యాటక స్థలం

● మఛొడియా పక్కన భీమ శంకర శైవ పీఠం ఉంది. పురాతన కాలానికి చెందిందని ప్రజలు భావిస్తారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటారు. పర్యాటక స్థలంతోపాటు ఆలయాన్ని అభివృద్ధి చేస్తే ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని కోరుతున్నారు. పలుమార్లు జిల్లా ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నా.. తరువాత వారు బదిలీలు కావడంతో సమస్య మళ్లీ మొదటికి వస్తోంది. ఇప్పటికైనా.. భాజపా ప్రభుత్వం దృష్టి సారించి ప్రదేశాన్ని పర్యాటక కేంద్రంగా మార్చాలని కోరుతున్నారు.

వణుకుతున్న కొరాపుట్

సిమిలిగుడలో కురిసిన మంచు ముక్కలు

సిమిలిగుడ, న్యూస్‌టుడే: కొరాపుట్ జిల్లాలో రోజురోజుకీ చలి తీవ్రత అధికమవుతోంది. ముఖ్యంగా సిమిలిగుడ, దమన్‌జోడి ప్రాంతాల్లో అత్యధిక చలి చోటుచేసుకుంటోంది. జిల్లాలో రికార్డు స్థాయిలో 2.3 డిగ్రీలు నమోదు కాగా, నందపూర్, పొట్టంగి, సునాబెడ వంటి ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పూర్తిగా పడిపోయాయి. శుక్రవారం ఉదయం పలుచోట్ల ఇళ్లు, వాహనాలపై మంచు కురవడంతో ప్రజలు చలికి గజగజలాడుతూ ఇళ్లకే పరిమితమవుతున్నారు. మరోవైపు జలుబు, జ్వరాలతో బాధపడే వారి సంఖ్య పెరిగింది.

సేంద్రియ హితం.. మార్పునకు శ్రీకారం..!

రైతులకు సూచనలిస్తూ

రాయగడ పట్టణం, న్యూస్‌టుడే: వ్యవసాయ విభాగంలో మాస్టర్ డిగ్రీ పూర్తి చేసిన ఓ యువకుడు తనవంతు సాయంగా రాష్ట్రానికి ఏదైనా మంచి చేయాలని తపన పడ్డాడు. రాష్ట్రాన్ని పూర్తి రసాయనాల విముక్తి కేంద్రంగా మార్చాలని లక్ష్యం పెట్టుకొని, ఆ దిశగా అడుగులేస్తున్నాడు. అలా ఇప్పటికే 11 గ్రామాలను పూర్తిగా సేంద్రియ సాగుపై వైపు నడిపించాడు. అంతేకాకుండా పాఠశాలల్లోనూ ఈ విధానాన్ని అనుసరించేలా ప్రోత్సహిస్తున్నాడు. వివరాల్లోకి వెళితే భద్రక్ జిల్లాకు చెందిన డి.శువమ్ వ్యవసాయ విభాగంలో మాస్టర్ డిగ్రీ పూర్తి చేశారు. సేంద్రియ సాగు వల్ల కలిగే ఫలితాలు, ఆరోగ్యం తదితర విషయాలపై రైతులకు సూచనలిస్తూ, వారిని ప్రోత్సహిస్తున్నారు. ఇందుకోసం 'శ్యామల సువర్ణ ఆగ్రో' అనే సంస్థను స్థాపించి దీనిపై విస్తృత ప్రచారానికి తెరలేపారు. గ్రామాల్లో పాఠశాలల్లో, మార్కెట్లలో రైతులకు, విద్యార్థులకు సేంద్రియ సాగు ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తున్నారు. స్వల్ప కాలిక లాభాలు కంటే దీర్ఘకాలిక ప్రయోజనాలు ముఖ్యమని వారికి తెలియజేస్తున్నారు. ఆయన సూచనలతో ఇప్పటికే పలు పాఠశాలల ఆవరణలో చేపట్టిన కూరగాయాలు పండిస్తుండటం గమనార్హం. అంతేకాకుండా ఎనిమిది చోట్ల సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్లు ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకున్నారు. రాయగడ, గజపతి, దేవగఢ్ జిల్లాలో వీటిని ఏర్పాటు చేసినట్లు శువమ్ పేర్కొన్నారు.

విద్యార్థులకు తరగతులు

ఇప్పటికే చాలా పాఠశాలల్లో సేంద్రియ సాగు విధానాన్ని ప్రోత్సహించిన శువమ్ మరో ఐదు పాఠశాలల్లో అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. దేవగఢ్, రాయగడ, ఖుర్దా, గజపతి జిల్లాల్లో ఇందుకు శ్రీకారం చుట్టినట్లు పేర్కొన్నారు. జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) ప్రేరణతో అమలుకు తమ బృందం నాంది పలికిందన్నారు. పెరటి తోటల సాగు అంశంపై ప్రతి శనివారం 30 నిమిషాల పాటు విద్యార్థులకు ప్రత్యేక తరగతి నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అంతేకాకుండా సమీప పంట పొలాలకు విద్యార్థులను తీసుకెళ్లి విత్తన బంతులు, జీవామృత్ వంటి సాధనపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. శువమ్, సంస్థ ప్రతినిధుల సూచనలతో ఇప్పటికే పలు పాఠశాలల పెరటితోటల్లో క్యాబేజీ పువ్వు, అరటి, వంకాయ, టమాటా, ఉల్లి తదితర కూరగాయలను పండిస్తున్నారు. సేంద్రియ సాగు ద్వారా పండించిన ఇలాంటి కూరగాయలతో విద్యార్థులకు పోషకాలు సమృద్ధిగా అందుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇతని కృషికి ముఖ్యమంత్రి మోహన్‌చరణ్ మాఝి ప్రశంసలు కురిపించగా, పలువురు మంత్రుల ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు అందజేశారు.

పండించిన కూరగాయలతో విద్యార్థులు

(c) eenadu

రాజధానిలో ఫుట్‌బాల్ పోటీలు

క్రీడాకారులతో కరచాలనం చేస్తున్న మంత్రి సూర్యవంశీ

బ్రహ్మపుర క్రీడలు, బ్రహ్మపుర క్రీడలు, న్యూస్‌టుడే: భువనేశ్వర్‌లోని ఫుట్‌బాల్ అకాడమీ మైదానంలో క్లబ్-73 ఆధ్వర్యంలో సత్యబ్రత స్మారక ఫుట్‌బాల్ పోటీలు గురువారం రాత్రి ప్రారంభమయ్యాయి. ప్రారంభ వేడుకల్లో క్రీడల మంత్రి సూర్యవంశీ సూరజ్ ముఖ్యఅతిథిగా హాజరై వీటిని ప్రారంభించారు. అనంతరం వివిధ జట్ల క్రీడాకారులతో కరచాలనం చేశారు. తొలి రోజు నిర్వహించిన రెండు మ్యాచుల్లో ఫుట్‌బాల్ అసోసియేషన్ ఆఫ్ ఒడిశా (ఫావో) ఎలెవెన్, సంబల్‌పూర్ ఫుట్‌బాల్ అకాడమీ జట్లు గెలుపొందాయి. ఆయా మ్యాచుల్లో గోల్స్ కొట్టిన ఇరు జట్ల క్రీడాకారులు హరిశంకర్ నాయక్, మహ్మద్ నిహాల్‌లు ప్రత్యేక బహుమతులందుకున్నారు. ఈ నెల 14 వరకు నిర్వహిస్తున్న పోటీల్లో ఎనిమిది జట్లు తలపడుతున్నాయి. టోర్నీలో ఛాంపియన్ జట్టుకు రూ.2 లక్షలు, రన్నర్ జట్టుకు రూ.లక్ష నగదు పారితోషికం అందజేయనున్నట్లు నిర్వాహకులు చెప్పారు. ప్రారంభ కార్యక్రమంలో సంబల్‌పూర్ ఎమ్మెల్యే జయనారాయణ మిశ్ర, ఒడిశా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు సమీర్ మహంతి, నిర్వాహక క్లబ్ అధ్యక్షుడు లలితేందు బిద్యాధర్ మహాపాత్ర, కార్యదర్శి సుబ్రత్ పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు.

● భువనేశ్వర్‌లో ఇటీవల జరిగిన 29వ జాతీయ కిక్ బాక్సింగ్ పోటీల్లో ఓవరాల్ ఛాంపియన్‌గా నిలిచిన రాష్ట్ర క్రీడాకారులకు క్రీడల మంత్రి సూర్యవంశీ సూరజ్ అభినందించారు. ఆయన గురువారం కళింగమైదానంలో పతకాల విజేతలను కలిసి వారి పతకాలు, టైటిళ్లను పరిశీలించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలతో గుర్తింపు పొందాలని, ఒడిశాకు అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి పెంచాలని మంత్రి ఆకాంక్షించారు.

గ్రీన్ భువనేశ్వర్ ధ్యేయం

మొక్కనాటి నీరుపోస్తున్న మంత్రి కృష్ణ చంద్ర, పక్కన మేయరు సులోచన తదితరులు

భువనేశ్వర్, న్యూస్‌టుడే: గ్రీన్ భువనేశ్వర్ ధ్యేయంగా ప్రభుత్వం రాజధానిలో అన్ని ప్రాంతాల్లో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టిందని, నగరపాలక సంస్థ సహకారంతో ప్రారంభించినట్లు పట్టణాభివృద్ధిశాఖ మంత్రి కృష్ణ చంద్ర మహాపాత్ర్ చెప్పారు. శుక్రవారం సైనిక్ స్కూలు ఆవరణలో బీఎంసీ మేయరు సులోచనా దాస్, ఇతర అధికారులతో కలిసి మంత్రి మొక్కలు నాటారు.

క్రికెట్ విజేత 'మా దుర్గా'

ట్రోఫీ అందుకున్న క్రీడాకారులతో అతిథులు

సిమిలిగుడ, కొరాపుట్, న్యూస్‌టుడే: సునాబెడ హాల్‌టౌన్‌షిప్‌లో హాల్ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఏరోనాటిక్స్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ మ్యాచ్‌లో సునాబెడకు చెందిన మాదుర్గా జట్టు గెలుపొందింది. గురువారం జరిగిన బహుమతుల ప్రదానోత్సవం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సుఖాయి జనరల్ మేనేజర్ సరోజ్ కుమార్ పండా, అతిథులుగా హాల్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఆర్.ఎమ్ పట్నాయక్, కార్యదర్శి సుదంసు పండా తదితరులు పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు.

వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన

పూజలో పాల్గొన్న మంత్రి తదితరులు

నవరంగపూర్, న్యూస్‌టుడే: నవరంగపూర్ జిల్లా ఉమ్మర్‌కోట్ పట్టణ అభివృద్ధిలో భాగంగా రూ.11 కోట్లతో వివిధ ప్రాజెక్టులకు శుక్రవారం శంకుస్థాపన చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన విద్యాశాఖ మంత్రి నిత్యానంద్‌గండ్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గుల్లిపట్నం సాహిలో బాబా వైద్యనాథ్ ఆలయం వద్ద కల్యాణ మండపం కోసం రూ.15 లక్షలు, ప్రాథమిక పాఠశాలలో డిజిటల్ లైబ్రరీకి రూ.50 లక్షలు, ఉన్నత పాఠశాలలో ఆడిటోరియం కోసం రూ.5 కోట్లు, డంగరిగూడ కొండపై టవర్ నిర్మాణానికి రూ.5.61 కోట్లు వెచ్చిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ప్రజలకు ఉన్నత సౌకర్యాలు కల్పించటమే భాజపా ధ్యేయమని ప్రజాప్రతినిధులు అన్నారు.

ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీస్‌తో సెంచూరియన్ ఒప్పందం

ఎంవోయూ చూపిస్తున్న వర్సిటీ రిజిస్ట్రార్ అనిత పాత్ర్

పర్లాఖెముండి, న్యూస్‌టుడే: ఛత్తీస్‌గడ్‌కు చెందిన ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీస్‌తో సెంచూరియన్ వర్సిటీ బుధవారం అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీంతో శాస్త్రవేత్తలు, పరిశోధనా పండితులకు సహ మార్గదర్శక అవకాశాలు ఎక్కువగా లభిస్తాయని రిజిస్ట్రార్ అనిత పాత్ర్ తెలిపారు. ఈ సహకారం విద్యా పరిశోధన, వాస్తవ ప్రపంచ ఫోరెన్సిక్ అనువర్తనాల మధ్య అంతరాన్ని తగ్గిస్తుందని, ఆవిష్కరణ, నైపుణ్యం పెంపుదలకు బలమైన వేదికను సృష్టిస్తుందని ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీస్ డైరెక్టర్ ఐపీఎస్ శ్రీ ఎస్.సి.ద్వివేది అన్నారు. స్టేట్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ హెచ్.ఎస్.భావారా, డాక్టర్ టి.ఎల్.చంద్ర తదితరులు పాల్గొన్నారు.

క్రీడాకారులకు ఘన స్వాగతం

విజేత జట్టుతో వ్యాయామ ఉపాధ్యాయులు, భాజపా నాయకులు

పర్లాఖెముండి, న్యూస్‌టుడే: జగత్ సింగ్‌పూర్‌లో జరిగిన 69వ క్రికెట్ పోటీల్లో గజపతి జట్టు విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. జట్టు ట్రోఫీతో శుక్రవారం పర్లాఖెముండి రైల్వే స్టేషన్ వద్దకు చేరుకున్న వారికి క్రీడాకారులతో పాటు భాజపా నాయకులు ఘన స్వాగతం పలికి పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు. అనంతరం పట్టణంలోని మహారాజ బాలుర ఉన్నత పాఠశాలలో క్రీడాకారులకు సన్మాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాజపా జిల్లా అధ్యక్షుడు నబ కిషోర్, జిల్లా విద్యాధికారి మాయధర్ సాహు, ప్రధానోపాధ్యాయురాలు మోనాలిసా దాస్, క్రీడా ఉపాధ్యాయుడు సురేంద్ర కుమార్ పాత్ర్ తదితరులు పాల్గొన్నారు. ● చదువుతోపాటు క్రీడల్లోనూ రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ప్రధానోపాధ్యాయుడు మనోజ్ కుమార్ పట్నాయక్ అన్నారు. గుమ్మ సమితి పద్మాపురంలో ఉన్న బినోదిని సైన్స్ మాధ్యమిక పాఠశాలలో క్రీడాపోటీలు శుక్రవారం నిర్వహించారు. క్రీడా ఉపాధ్యక్షుడు షణ్ముఖరావు పాల్గొన్నారు.

కిక్ బాక్సింగ్‌లో కొట్పాడుకు స్వర్ణం

బంగారు పతకాన్ని చూపిస్తున్న సాయిరాజ్

జయపురం, న్యూస్‌టుడే: భువనేశ్వర్‌లో నాలుగు రోజుల పాటు జరిగిన జాతీయ కిక్ బాక్సింగ్ పోటీల్లో కొట్పాడుకు చెందిన సాయిరాజ్ పట్నాయక్ స్వర్ణపతకం సాధించారు. ఒడిశాతో పాటు 16 రాష్ట్రాలకు చెందిన 600 మంది క్రీడాకారులు పోటీ పడగా కేరళకు చెందిన ప్రత్యర్థిపై విజయం సాధించారు. ఆయనకు పలువురు అభినందనలు తెలియజేశారు.

బిశ్వభూషణ్‌కు అస్వస్థత

భువనేశ్వర్, న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గడ్ రాష్ట్రాల మాజీ గవర్నరు బిశ్వభూషణ్ హరిచందన్ స్వల్ప అస్వస్థతకులోనై శుక్రవారం భువనేశ్వర్‌లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్సకు చేరారు. పెద్దగా ఇబ్బందేమీ లేదని, వృద్ధాప్యం మూలంగా స్వల్ప చికిత్స అవసరమన్నట్లు హరిచందన్ సన్నిహిత వర్గాలు తెలిపాయి.

'మండేయి' ఉత్సవాల్లో ఎమ్మెల్యే

ప్రారంభ జ్యోతి పట్టుకున్న ఎమ్మెల్యే మనోహర్ తదితరులు

నవరంగపూర్, న్యూస్‌టుడే: ఆదివాసీల్లో ప్రతిభను బయటకు తీసి, వారిని అభివృద్ధి పరిచేందుకు మండేయి ఉత్సవాలే ప్రధాన లక్ష్యమని డాబుగావ్ ఎమ్మెల్యే మనోహర్ రందారి అన్నారు. శుక్రవారం స్థానిక భైరవ ఆలయంలో పూజలు నిర్వహించి, ప్రారంభజ్యోతిని వెలిగించారు. సమితి అధ్యక్షురాలు బీణా మాఝి నేతృత్వంలో జరిగిన ఉత్సవంలో నవరంగపూర్, జోరిగాం ఎమ్మెల్యే గౌరీశంకర్ మాఝి, నరసింగ్ భొత్ర తదితరులు పాల్గొన్నారు.

ఆదివాసీ వృద్ధులకు ఆసరా

వృద్ధులకు నిత్యావసరాలు అందజేస్తున్న నళిని

రాయగడ, న్యూస్‌టుడే: పట్టణంలో రైతుల కాలనీ నవజీవన్ ట్రస్టు సభ్యులు 40 మంది ఆదివాసీ వృద్ధులకు బియ్యం, పప్పులు వంటి 9 నిత్యావసర సరకులు శుక్రవారం అందజేశారు. నిర్వాహకురాలు నళిని పాల్గొన్నారు.

పర్యాటక కేంద్రంగా బడనాల జలాశయం

పరిశీలిస్తున్న కలెక్టర్ కులకర్ణి, అధికారులు

రాయగడ, గుణుపురం, న్యూస్‌టుడే: రాయగడ జిల్లా పద్మాపూర్ సమితి కెందుగుడ వద్ద ఉన్న బడనాల జలాశయాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక రూపకల్పన చేయాలని కలెక్టర్ అశుతోష్ కులకర్ణి అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన అధికారులతో కలిసి ఆ ప్రాంతంలో పర్యటించి ప్రాజెక్టు పరిసరాలను పరిశీలించారు. ఆయన వెంట పలు విభాగాల అధికారులున్నారు.

సీఎంకు మల్కాన్‌గిరి నివేదిక

భువనేశ్వర్, న్యూస్‌టుడే: ఉపముఖ్యమంత్రి కనకవరన్ సింగ్‌దేవ్, మత్స్య శాఖ మంత్రి గోకులానంద మల్లిక్ శుక్రవారం భువనేశ్వర్ లోక్ సేవాభవన్‌లోని సీఎం కార్యాలయానికి వెళ్లారు. ముఖ్యమంత్రి మోహన్‌చరణ్ మాఝికి మల్కాన్‌గిరిలో జరిగిన అల్లర్లు, తదుపరి పరిస్థితిపై నివేదిక సమర్పించారు. సీఎం ఉత్తర్వుల మేరకు సింగ్‌దేవ్, మల్లిక్‌లు గురువారం మల్కాన్‌గిరి సందర్శించి పోలీసాధికారులు, ఇతర అధికారులు, ప్రజలతో మాట్లాడిన సంగతి తెలిసిందే.

బాల్య వివాహాలపై అవగాహన ర్యాలీ

విద్యార్థుల మానవహారం

కొరాపుట్, న్యూస్‌టుడే: అవిభక్త కొరాపుట్ జిల్లాలో ఒక స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో బాల్య వివాహాల ముక్తి భారత్ నిర్మాణం లక్ష్యంగా 100 రోజుల అవగాహన ర్యాలీ, ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా కొరాపుట్ సమితి లంకాపుట్ గ్రామంలో స్థానిక యువత మానవహారంగా ఏర్పడినట్లు నిర్వాహకులు సంజిత్ పట్నాయక్ తెలిపారు. ● కొరాపుట్ లోకోత్సవం పరబ్ ఉత్సవాల్లో భాగంగా బీఎస్ఎఫ్ తరపున డిసెంబరు 14న 5 కి.మీ. పరుగు నిర్వహిస్తున్నట్లు బీఎస్ఎఫ్ డీజీ సత్యవాన్ తెలిపారు. ఆదివారం ఉదయం 7 గంటలకు కొరాపుట్‌లోని పరేడ్ మైదానం నుంచి పరుగు ప్రారంభమవుతుందని అన్నారు. విజేతలకు బహుమతులు ఉన్నాయని తెలిపారు.

ఉచిత వైద్యశిబిరం

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: 'సార్థక్ సోల్ ఫౌండేషన్' ఆధ్వర్యంలో శుక్రవారం ఉచితంగా ఆరోగ్య పరీక్షల శిబిరం జరిగింది. స్థానిక లంజిపల్లి చండి మందిరం వీధిలోని ఉమేద నివాస్ ఆవరణలో నిర్వహించిన శిబిరంలో ఎమ్మెసీజీ వైద్య కళాశాల వైద్యుడు డాక్టర్ సంజయ కుమార్ పాణిగ్రాహి పాల్గొని వైద్య పరీక్షలు నిర్వహించారు.

ప్రాజెక్టు పనులు ప్రారంభం

రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభిస్తున్న మనీష్ జైన్

ఖరగ్‌పూర్, న్యూస్‌టుడే: పశ్చిమబెంగాల్‌లో రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. రాష్ట్రప్రభుత్వం 20 వేల కి.మీ. రహదారుల నిర్మాణం జరుగుతుంది. గురువారం పశ్చిమ మిడ్నాపూర్ జిల్లాలో సదర్ బ్లాక్‌లో ఓ రహదారి నిర్మాణానికి అదనపు ప్రధాన కార్యదర్శి డా. మనీష్ జైన్ కొబ్బరికాయ కొట్టి రోడ్ నిర్మాణ పనులు ప్రారంభించారు.

క్షతగాత్రుల్ని కాపాడిన ఛత్రపురం ఎమ్మెల్యే

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: గంజాం జిల్లా రంభా పోలీసు ఠాణా పరిధిలోని గోళంతపూర్ కూడలి వద్ద 16వ నంబరు జాతీయ రహదారిపై గురువారం సాయంత్రం ఓ ద్విచక్ర వాహనం అదుపుతప్పి ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనంపై ఉన్న తండ్రి, కొడుకు రోడ్డుపై పడి తీవ్రంగా గాయపడ్డారు. బ్రహ్మపుర వైపు వస్తున్న ఛత్రపురం ఎమ్మెల్యే కృష్ణచంద్ర నాయక్ రహదారి పక్కన పడి ఉన్న క్షతగాత్రుల్ని గమనించి, తన వాహనంలో ఎమ్మెసీజీ ఆసుపత్రికి తరలించారు.

రాయగడలో రైల్వే జీఎం పర్యటన

స్టేషన్‌ను పరిశీలిస్తున్న పరమేశ్వర్, పక్కన అమితాబ్

రాయగడ పట్టణం, న్యూస్‌టుడే: తూర్పుకోస్తా రైల్వే జోన్ జనరల్ మేనేజర్(జీఎం) పరమేశ్వర్ ఫంక్వాల్ శుక్రవారం రాయగడలో పర్యటించారు. ప్రత్యేక రైలులో రాయగడ చేరుకున్న ఆయనకు డీఆర్ఎం అమితాబ్ సింఘాల్ పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం స్టేషన్ పరిసరాలు, ఇతరత్రా కార్యాలయాలను ఫంక్వాల్ పరిశీలించారు.

జయపురం - ది సిటీ ఆఫ్ విక్టరీ

జయపురం: జయపురం అంటే విజయానికి అడ్డా అన్న నానుడి పూర్వం ఉండేది. అది నిజమే అంటూ పురపాలిక ప్రకటించింది. స్థానిక విడి కళాశాలకు వెళ్లే వంతెనపై 'జయపురం- ది సిటీ ఆఫ్ విక్టరీ" విద్యుత్తు అలంకరణ ఏర్పాటు చేసింది.

కాంగ్రెస్ ఎస్సీ విభాగం ఛైర్మన్‌గా రమేష్ కోరా

సిమిలిగుడ, న్యూస్‌టుడే: సర్వ భారతీయ కాంగ్రెస్ కమిటీకి సంబంధించిన ఎస్సీ విభాగం ఒడిశాలో రాష్ట్ర కార్యవర్గంతో పాటు వివిధ జిల్లాల ఛైర్మన్లను శుక్రవారం ప్రకటించింది. కొరాపుట్ జిల్లా ఎస్సీ విభాగం ఛైర్మన్‌గా **రమేష్ కోరా** నియమితులయ్యారు. ఎమ్మెల్యేలు తారా ప్రసాద్ వాహినిపతి, రామచంద్రకడం, పవిత్ర శాంత అభినందించారు.

ఈఎంబీవో ఇన్వెస్టిగేటర్‌గా బుధాదిత్య

ఖరగ్‌పూర్, న్యూస్‌టుడే: ఐఐటీ ఖరగ్‌పూర్‌కి చెందిన డా. బుధాదిత్య ముఖర్జీ ఈఎంబీవో ఇన్వెస్టిగేటర్‌గా ఎంపికైనట్లు ఐఐటీ ప్రకటించింది. లైఫ్‌సైన్సెస్ పరిశోధనలో ముందంజలో ఉన్న 12 మంది గ్లోబల్ శాస్త్రవేత్తల్లో ఆయన ఒకరు. ముఖర్జీ యూరోపియన్ మాలిక్యులర్ బయాలజీ ఆర్గనైజేషన్ గ్లోబల్ ఇన్వెస్టియర్‌గా ఎంపిక చేసినట్లు ప్రకటించడం గర్వంగా ఉందని ఐఐటీ ప్రకటించింది.

కాలువలో చెత్త

జయపురం పట్టణంలో ఉన్న చికిటి కాలువలో చెత్త నిండిపోయి మురుగు కదలడం లేదు. దీంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. ఎన్‌కేటీ రోడ్డు నుంచి పవర్ హౌస్ వరకు ఉండే ఈ కాలువలో చెత్తను తొలగించటంలో పురపాలిక పారిశుద్ధ్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సిబ్బందితో చర్చించి చర్యలు తీసుకుంటామని అదనపు ఈవో పూజారౌత్ అన్నారు. – న్యూస్‌టుడే, జయపురం

దిల్లీ పయనమైన కాంగ్రెస్ నాయకులు

దిల్లీకి బయలుదేరిన కాంగ్రెస్ నాయకులు

రాయగడ, న్యూస్‌టుడే: అఖిల భారత కాంగ్రెస్ కమిటీ(ఏఐసీసీ) అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పిలుపు మేరకు రాయగడ కాంగ్రెస్ నాయకులు గురువారం దేశ రాజధానికి బయలుదేరారు. దిల్లీలో ఆదివారం జరగనున్న ఓట్ల చోరీ నిరసన కార్యక్రమంలో పాల్గొనున్నారు. శాసన సభ్యుడు అప్పల స్వామి కద్రక నేతృత్వంలో సీనియర్ నాయకులు కార్తీక్ నాయక్, బప్పి పట్నాయక్, అస్లాం ఖాన్ తదితరులు ఉన్నారు.

బెంగాల్ బచావ్ యాత్ర

ఖరగ్‌పూర్, న్యూస్‌టుడే: సీపీఐఎం గురువారం బెంగాల్ బచావ్ యాత్రను నిర్వహించింది. పలు వర్గాలకు చెందిన వారి డిమాండ్లపై ఈ యాత్ర నిర్వహించారు. స్థానిక జపటాపూర్ నుంచి సబ్ డివిజన్ ఆసుపత్రి వరకు ఈ ర్యాలీ జరిగింది. సీపీఐఎం నాయకులు సబుజ్ ఘోరాయ్, సవ్యసాచి బెనర్జీ తదితరులు పాల్గొన్నారు. ● పట్టణ ఇందా ప్రాంతంలో ఉన్న ఎన్ఐసీ కార్యాలయం నుంచి పట్టణ మలంచా ఎస్ఐసీ డివిజన్ కార్యాలయం వరకు ఎన్ఐసీ అధికారులు, ఏజెంట్లు ర్యాలీ నిర్వహించారు.

ర్యాలీలో పాల్గొన్న మహిళలు

అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లపై అవగాహన

లబ్ధిదారులకు చెక్కు అందజేస్తున్న ఎమ్మెల్యే రూపేష్, ఇన్‌ఛార్జి కలెక్టర్ మునీంద్రా

పర్లాఖెముండి, న్యూస్‌టుడే: పట్టణంలోని టౌన్‌హాల్ భవనంలో శుక్రవారం ఆర్‌బీఐ ఆధ్వర్యంలో అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లపై అవగాహన నిర్వహించారు. ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రహి మాట్లాడుతూ పది లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలుగా బ్యాంకుల్లో, ఇతర సంస్థల్లో క్లెయిమ్ చేయని డిపాజిట్ల దారులకు కేంద్ర ప్రభుత్వం ఓ చక్కని అవకాశం తీసుకొచ్చిందని ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇన్‌ఛార్జి కలెక్టర్, రెవెన్యూ ఏడీఎం మునీంద్రా, నిర్మల శెఠి పాల్గొన్నారు.

చైతన్యంతోనే ఎయిడ్స్ నివారణ

సిమిలిగుడ, న్యూస్‌టుడే: ఎయిడ్స్ నివారణకు చైతన్యం అవసరమని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం వైద్యులు దేవి ప్రసాద్ అన్నారు. సిమిలిగుడ ప్రభుత్వ కళాశాలలో యూత్ రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో శుక్రవారం ఎయిడ్స్ నివారణపై చైతన్య కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా విశ్రాంతి వైద్యులు సారంగధర్ శత్పథి పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. వైద్యులు దేవి ప్రసాద్, ప్రిన్సిపల్ ఝాన్సీసింగ్, అధ్యాపకులు దేవ్‌రాజ్ నాయక్, దేవాసిస్ పట్నాయక్, రోనాలి నాయక్ తదితరులు పాల్గొన్నారు.

జ్యోతి వెలిగిస్తున్న అతిథులు

వ్యక్తిగత పరిశుభ్రత అవసరం

ప్లకార్డులు పట్టుకొని ర్యాలీలో పాల్గొన్న వైద్య సిబ్బంది, విద్యార్థులు

పర్లాఖెముండి, న్యూస్‌టుడే: శారీరక, మానసిక ఆరోగ్యంతో పాటు పరిసరాల పరిశుభ్రత ఎంతో అవసరమని వైద్యులు స్మృతశిని మహరణా అన్నారు. శుక్రవారం విశ్వజనీన ఆరోగ్య పరిరక్షణ దినోత్సవం(యూనివర్సల్ హెల్త్ కవరేజీ డే) సందర్భంగా గుసాని సమితి లావణ్యగడ గ్రామంలో విద్యార్థులకు, స్థానికులకు పలు వ్యాధులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో ప్లకార్డులు పట్టుకొని ర్యాలీ చేపట్టారు. ఆయుష్ వైద్యురాలు గీతాంజలి, ఆరోగ్యాధికారి మమతా పాఢి, అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

కలాం ఇంటర్నేషనల్ స్కూల్‌లో విజ్ఞాన ప్రదర్శన

ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలు విద్యార్థినిని అడుగుతున్న ఏబీఈవో

జయపురం, న్యూస్‌టుడే: కొరాపుట్ జిల్లా బొరిగుమ్మలో కలాం ఇంటర్నేషనల్ స్కూల్‌లో శుక్రవారం విజ్ఞానమేళా జరిగింది. పాఠశాల డైరెక్టర్ పితాబాస్ రౌత్ నేతృత్వంలో జరిగిన మేళాలో సమితి అధ్యక్షురాలు దీప్తిమయినాయక్, ఏబీఈవో సుభాష్‌చంద్ర మాఝి, సర్పంచి తుషార్‌కాంత్ తదితరులు పాల్గొన్నారు. 64 మంది విద్యార్థులు వివిధ ప్రాజెక్టులను ప్రదర్శించారు.

దోపిడీ ముఠాలో ఆరుగురి అరెస్టు

మాట్లాడుతున్న ఏఎస్పీ, శాఖ పోలీసులు, వెనక నిందితులు

నవరంగపూర్, న్యూస్‌టుడే: వివిధ చోరీలు, దోపిడీలకు పాల్పడిన గ్యాంగ్‌లో ఆరుగురిని నవరంగపూర్ పోలీసులు అరెస్టు చేశారు. అదనపు ఏఎస్పీ ఆదిత్య సేన్ తెలిపిన వివరాల ప్రకారం.. ఉమ్మర్‌కోట్ డీఎన్‌కే ప్రాంతానికి చెందిన కాంట్రాక్టర్ ఇంట్లో దోపిడీ చేసేందుకు గురువారం రాత్రి బడబాసిని సమీపంలో ఓ పాడుబడిన ఇంట్లో దుండగులు సమావేశమయ్యారు. సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకుని ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు పరారయ్యారు. నిందితులు కొడింగ ఠాణా పరిధిలో చచరగూడ, ఖిటుబాయి గ్రామాలకు చెందిన ధయానిధి గండ్, మయ్ టక్రి, హసిల్ గరడ, ఏకంబకు చెందిన డంబరుబొత్ర, తారా కానడి గ్రామానికి చెందిన కమల్లోచన్ గౌడ్, సానబాస్నికు చెందిన రబి సింగ్ హరిజన్‌లుగా గుర్తించారు. పరారైన వారిని త్వరలో పట్టుకుంటామని ఏఎస్పీ తెలిపారు. వారి నుంచి ఒక తుపాకీ, 3 కత్తులు తదితరాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

బార్-రెస్టారెంట్‌లో అగ్నిప్రమాదం

బార్‌లో ఎగిసిపడుతున్న మంటలు

భువనేశ్వర్, న్యూస్‌టుడే: భువనేశ్వర్‌లోని సత్యబిహార్ ప్రాంతం భవనంపై ఉన్న బార్-రెస్టారెంట్‌లో శుక్రవారం అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాద సమయంలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ముప్పు తప్పింది. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు నియంత్రణలోనికి తెచ్చారు. సామగ్రి కాలి బూడిదైంది. దీనికి లైసెన్సు లేదని, రాజకీయ అండదండలతో అడ్డగోలుగా నిర్వహిస్తున్నట్లు ప్రాథమికంగా తెలిసింది. దీనిపై దర్యాప్తు జరుగుతుందని ఆబ్కారీ శాఖ అధికారులు తెలిపారు. మరోవైపు అగ్నిమాపక శాఖ డీజీ సుధాంశు షడంగి విలేకరులతో మాట్లాడుతూ. . నూతన సంవత్సరం సమీపిస్తున్న నేపథ్యంలో భువనేశ్వర్, కటక్ జంట నగరాల్లో బార్, రెస్టారెంట్లలో ముమ్మర తనిఖీలు చేపడతామన్నారు. ఆయాచోట్ల ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లున్నాయా? అన్నది పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు.

బాలికపై అత్యాచారం

భువనేశ్వర్: భువనేశ్వర్ మహిళా పోలీస్‌స్టేషన్‌లో 11 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగినట్లు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేసిన పోలీసులు గురువారం నిందితుడిని అరెస్ట్‌చేసి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. బాధితురాల్ని కేపిటల్ ఆసుపత్రిలో చికిత్సకు చేర్పించారు. మహిళా కమిషన్ సభ్యురాలు ఊర్మిళా మహాపాత్ర్ ఆసుపత్రికి వెళ్లి బాధితురాలి పరామర్శించారు.

అంత్యోదయ ఆవాస్ యోజనపై అవగాహన

కార్యక్రమంలో పాల్గొన్న దివ్యాంగులు

జయపురం, న్యూస్‌టుడే: కొరాపుట్ జిల్లా కుంద్ర సమితిలో అంత్యోదయ ఆవాస్ యోజనపై లబ్ధిదారులకు శుక్రవారం అవగాహన శిబిరం జరిగింది. సమితిలో 293 మంది ఈ యోజనకు ఎంపికయ్యారని, నాలుగు నెలల్లో ఇంటి నిర్మాణం పూర్తి చేస్తే రూ.20 వేలు, ఆరు నెలల్లో పూర్తి చేస్తే రూ.16 వేలు ప్రభుత్వం నగదు ప్రోత్సాహకం అందజేస్తుందని లబ్ధిదారులకు తెలియజేశారు. ప్రాజెక్టు అధికారి బబులా చౌదరి, జీపీడీవో జగత్సింగ్ మాఝి తదితరులు పాల్గొన్నారు.

'అమృత బిందు' పుస్తకావిష్కరణ

పుస్తకాన్ని ఆవిష్కరించిన కమిటీ సభ్యులు

జయపురం, న్యూస్‌టుడే: పట్టణానికి చెందిన ప్రముఖ రచయిత కైలాష్ హోతా రచించిన 'అమృత బిందు' పుస్తకాన్ని శుక్రవారం స్థానిక సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ కమిటీ కార్యాలయంలో ఆవిష్కరించారు. ముఖ్య అతిథిగా కమిటీ అధ్యక్షుడు కిశోర్‌చంద్ర హోతా పుస్తకాన్ని ప్రారంభించారు.

ఎమ్మెల్యే సంతోష్‌పై చర్యలు తీసుకోండి

భువనేశ్వర్, న్యూస్‌టుడే: బిజద ఉపాధ్యక్షురాలు లేఖాశ్రీ సామంత్రాయ్, అధికార ప్రతినిధి లెనిన్ మహంతిలతో కూడిన ప్రతినిధి బృందం శుక్రవారం సాయంత్రం భువనేశ్వర్‌లోని లోక్‌భవన్‌లో గవర్నరు కంభంపాటి హరిబాబును కలిసింది. ఇటీవల ముగిసిన శీతాకాలం అసెంబ్లీ సమావేశాల్లో నీలగిరి భాజపా ఎమ్మెల్యే సంతోష్ ఖటువా సభలో మహాత్మాగాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఇప్పటికైనా.. దృష్టి సారించాలని కోరింది. మల్కాన్‌గిరిలో జరిగిన అల్లర్లపైనా చర్యలు తీసుకోవాలని హరిబాబును కోరారు.

పదోత్సవ్‌లో ఓలీవుడ్ కళాకారులు

జయపురం, న్యూస్‌టుడే: రెండు రోజుల్లో జయపురం పట్టణంలో జరగనున్న పదోత్సవ్‌లో ఇద్దరు ఓలీవుడ్ కళాకారులు మెరవనున్నారు. హీరోయిన్, గాయకురాలు అనురాధ పాణిగ్రహి, గాయకుడు బిశ్వజిత్ మహాపాత్ర్ ప్రేక్షకులను అలరించనున్నట్లు పురపాలిక ప్రకటించింది.

ఖరీఫ్ మండీ రథం ప్రారంభం

పచ్చజెండా ఊపి రథాన్ని ప్రారంభిస్తున్న సబ్ కలెక్టర్, కమిటీ సభ్యులు

జయపురం, న్యూస్‌టుడే: జయపురం సబ్‌డివిజనల్ పరిధిలో ఖరీఫ్ మండీపై అవగాహన రథాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఆర్ఎంసీ సమీపంలో సబ్ కలెక్టర్ సస్య రెడ్డి, ఆర్ఎంసీ ఉపాధ్యక్షుడు బాలారాయ్ తదితరులు ఈ రథానికి పచ్చజెండా ఊపి ప్రారంభించారు.

రండి... బడికి పోదాం...!

ర్యాలీలో పాల్గొన్న బాలబాలికలు, ఉపాధ్యాయులు

జయపురం, న్యూస్‌టుడే: పట్టణంలో పాఠశాలలు విద్యాశాఖ తరపున 'రండి.. బడికి పోదాం' కార్యక్రమంలో భాగంగా శుక్రవారం స్థానిక ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. సీఆర్‌సీసీ బిజయలక్ష్మీ స్వయిన్ నేతృత్వంలో విద్యార్థులు ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేశారు. ఏబీఈవో కె. గోపాల్, సీఆర్‌సీసీ రామేశ్వర్ పండా, జ్యోతిశంకర్ త్రిపాఠి పాల్గొన్నారు.

పెరిగిన తాటి బెల్లం అమ్మకాలు

ఈ రెండు నెలలు మార్కెట్లో తాటి బెల్లం బాగా దర్శనమిస్తుంది. మిగతా కాలాలతో పోల్చుకుంటే శీతాకాలం ఇది బాగా లభిస్తుంది. స్థానిక మిఠాయి వ్యాపారులు రసగుల్లాలను చక్కెరతోనే కాక ఈ తాటి బెల్లంతో తయారు చేస్తారు. రుచికరంగా ఉండే ఈ తాటి బెల్లం రసగుల్లాలకు మార్కెట్లో మంచి గిరాకీ. – న్యూస్‌టుడే, ఖరగ్‌పూర్

మజ్జిగౌరి ఆలయంలో పూజల వివరాలు

ఉదయం 5 గంటలకు తొలిపూజ ధూప దీప నివేదన, హారతి. 5:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు అమ్మవారి సర్వ దర్శనం. 12:30 నుంచి 1:30 వరకూ మహా నైవేద్యం ఆలయం మూత. 1:30 నుంచి రాత్రి 8:30 గంటల వరకు సర్వ దర్శనం. సాయంత్రం 6:00 గంటలకు సంధ్యాహారతి. – న్యూస్‌టుడే, రాయగడ

EENADU Classifieds
JOBS
Need ENT EMRG Physician, CMO's, Nurses, Receptionist, Pro's Sriram Hospital, Ongole. Call & CV to 98495 95190, 76600 27789.
ప్రకటన చిన్నదైనా స్పందన అతివేగం
ఈనాడు క్లాసిఫైడ్స్
5 లైన్ల ప్రకటన కేవలం 315 /- (GST 5% అదనం) మాత్రమే
సంప్రదించండి: 8008597609

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు సంప్రదించండి
Cell: 80085 97609
ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి
Cell: 80081 11237

బడి బయటే బాల్యం.. భవిత బలహీనం

– న్యూస్‌టుడే, పార్వతీపురం పట్టణం

దేశాభివృద్ధితోపాటు ఆర్థిక అసమానతలు తగ్గించేందుకు విద్యే కీలకం. అందుకే ప్రభుత్వాలు చదువుకు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చాయి. నిరుపేదలకు చదువు భారం కాకుండా.. సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాయి. ప్రత్యేక అవసరాల పిల్లలను సైతం విద్యావంతులుగా మార్చాలని తల్లిదండ్రులకు ప్రోత్సాహక నగదు అందిస్తున్నాయి. కానీ ఇంకా మన్యం జిల్లాలో 276 మంది చిన్నారులు బడి బయటే ఉన్నారు. వీరు కూడా పుస్తకం పట్టినప్పుడే బంగారు భవిత సాధ్యం అవుతుంది. శుక్రవారం 'అందరికీ విద్య' దినోత్సవం సందర్భంగా కథనం.

మన్యం జిల్లాలో 1,705 పాఠశాలలు ఉన్నాయి. 1.30 లక్షల మంది విద్యార్థులున్నారు. 116 ఎస్సీ, బీసీ, ఎస్టీ వసతి గృహాల్లో 28 వేల మంది చదువుతున్నారు. గురుకులాలు, ఏకలవ్య, కేజీబీవీలు, మోడల్ స్కూల్స్ 34 ఉండగా.. 8 వేల మంది వరకు విద్య అభ్యసిస్తున్నారు. ఎవరి చదువూ మధ్యలో ఆగిపోకుండా అందరికీ విద్య అన్న నినాదంతో ప్రభుత్వాలు పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నా.. డ్రాపౌట్ల సంఖ్య సున్నాకు చేరడం లేదు. అవగాహన లోపంతో వందల మంది పిల్లలు పల్లెల్లో పశువులు కాయడం, పట్టణాల్లో చెత్త ఏరడం వంటి పనులు చేస్తున్నట్లు చెబుతున్నారు. తల్లిదండ్రుల వలసలు కూడా డ్రాపౌట్లకు మరో కారణం అవుతోంది.

అందరికీ విద్య లక్ష్యంతో..

ప్రతి ఒక్కరు చదువుకోవాలి. విలువలతో కూడిన విద్య అందించేందుకు కృషి చేస్తున్నాం. ప్రభుత్వ సౌకర్యాలతో డ్రాపౌట్ల సంఖ్య ఏటా తగ్గుతూ వస్తోంది. బడి బయట ఎవరూ ఉండకూడదన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం. – తేజేశ్వరరావు, ఏపీసీ

తల్లిదండ్రులారా.. భారం కాదు

- ఉచిత పుస్తకాలు, ఏకరూప దుస్తులు, మధ్యాహ్న భోజనం, బ్యాగ్‌లు, షూ, బెల్టులు ప్రభుత్వం అందజేస్తుంది.
- ఏటా పిల్లలకు రూ.15 వేల ఆర్థిక సహాయం.
- పదో తరగతి పూర్తయ్యాక చదువు మానకూడదనే ఆలోచనతో ప్రభుత్వం ఉచిత పుస్తకాలు, మధ్యాహ్న భోజనం, నీట్, జేఈఈ వంటి పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ మెటీరియల్ అందజేస్తోంది.
- భవిత కేంద్రాల్లో దివ్యాంగ పిల్లలకు చదువుతోపాటు ఫిజియోథెరపీ సేవలు, రవాణా ఛార్జీలు, ఇతర అలవెన్సులను అందిస్తోంది.

ఊళ్లన్నారు.. కన్నీళ్లే మిగిల్చారు!!

– న్యూస్‌టుడే, విజయనగరం గ్రామీణం

'రాష్ట్రంలోని అతిపెద్ద కాలనీ ఇది. ఇక్కడ ఇళ్లు కాదు. ఓ ఊరినే కడుతున్నాం' అని మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి గతంలో ప్రగల్భాలు పలికారు. తొలుత ఇక్కడే పైలాన్‌ను ఆవిష్కరించి, మాయ మాటలు చెప్పారు. రోడ్లు, కాలువలు, తాగునీరు తదితర సౌకర్యాలు కల్పిస్తామన్నారు. లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండానే గుత్తేదారులతోనే ఇళ్లు కట్టిస్తామని నమ్మబలికారు. ఇందులో ఒక్కటీ నెరవేర్చకపోవడంతో పట్టాదారులు గగ్గోలు పెడుతున్నారు. సొంతంగా కట్టుకున్నవారు సదుపాయాలకు దూరమయ్యారు.

విజయనగరం జిల్లా కేంద్రంలోని పేదల కోసం గత ప్రభుత్వ హయాంలో గ్రామీణ మండల పరిధిలోని గుంకలాంలో లేఅవుట్ వేశారు. తొలుత 12 వేల మందికి పట్టాలిచ్చారు. రానురానూ కొన్నింటిని రద్దు చేస్తూ 10,165 మందికి అవకాశం కల్పించారు. ఇందులో 8,025 ఇళ్లను నిర్మించాలని ఓ గుత్తేదారు సంస్థకు బాధ్యతలు అప్పగించారు. సకాలంలో పనులు జరగకపోగా.. చేపట్టిన నిర్మాణాల్లో నాణ్యత లేకపోవడంతో చాలావరకు దెబ్బతిన్నాయి. దీంతో 3 వేల వరకు రద్దు చేశారు. 5,100 నిర్మించాలని సూచించారు. అయిదేళ్లలో ఒక్కటీ పూర్తికాలేదు. సొంతంగా 460 మంది నిర్మించుకున్నారు.

సౌకర్యాల కరవు..

ప్రస్తుతం ఇక్కడ 202 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. అన్నీ మట్టి రోడ్లే. కాలువల్లేవు. కొన్ని వీధుల్లో దీపాలు కానరావడం లేదు. తాగునీటి సౌకర్యం సైతం దూరమైంది. దీంతో కొందరు సొంతంగా బోర్లు వేసుకున్నారు. రాత్రయితే చీకట్లు అలుముకుంటున్నాయి. మందుబాబులు, గంజాయి తాగేవాళ్లు ఎక్కడికక్కడే తిష్ఠ వేస్తున్నారు. దొంగల భయం వేధిస్తోంది. రెండు, మూడేళ్లుగా బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు.

గుంకలాంలో గృహ లబ్ధిదారుల గోడు

ఇప్పటికే నిధులు దోచేసిన గుత్తేదారులు

గుంకలాం కాలనీలో అసంపూర్తిగా ఇళ్ల నిర్మాణాలు

దూరం కావడంతో..

ఇక్కడ నగరానికి చెందిన పేదలే ఎక్కువగా ఉన్నారు. దూరం కావడంతో నిర్మాణ పనులు చేపట్టేందుకు వెనకడుగు వేస్తున్నారు. నిర్మాణ సామగ్రి కొరత, సకాలంలో బిల్లులు పడకపోవడం, దళారులు చేరుకుని అమ్మాలని డిమాండ్లు.. తదితర కారణాలతో చాలామంది వదిలేశారు. ఇప్పటికే పలుమార్లు అధికారులకు మొరపెట్టుకున్నారు. అయినప్పటికీ స్పందన కరవవుతోంది. రెండు రోజుల కిందట రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ ఎండీ అరుణ్‌బాబు సందర్శించి, సమస్యలను తెలుసుకున్నారు. సౌకర్యాల కల్పన, ఇళ్ల నిర్మాణాల పూర్తికి చర్యలు తీసుకుంటామని భరోసానిచ్చారు.

ఉన్నతాధికారుల దృష్టికి..

గుంకలాం అర్బన్ కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఉన్నతాధికారులను కోరాం. స్థానిక పంచాయతీ, విజయనగరం నగరపాలకసంస్థ, ఇతర శాఖల అధికారులతో చర్చిస్తాం' అని **గృహనిర్మాణ సంస్థ పీడీ మురళీమోహన్** తెలిపారు.

కష్టాల సేద్యం.. ఇంధన భారం

భామిని, న్యూస్‌టుడే: రోజురోజుకు పెరుగుతున్న సాగు వ్యయం రైతుల్ని వ్యవసాయానికి దూరం చేస్తోంది. ప్రకృతి వైపరీత్యాలు, చీడపీడలతో నష్టాలు, ఎరువుల ధరలతోపాటు ఇంధన భారం తోడైంది. కూలీల కొరత వల్ల యంత్రాలపై ఆధారపడుతున్నారు.

పెరిగిన ఖర్చులు: గతేడాది ఎకరం దుక్కి దున్నడానికి 2 సార్లు కలిపి సుమారు రూ.1,200 వసూలు చేయగా.. ప్రస్తుతం ఆ ధర రూ.1,800కు చేరింది. రోటావేటర్ దుక్కికి రూ.3 వేలు వరకు తీసుకుంటున్నారు. గతంలో ఎకరానికి పురుగు మందు పిచికారీ చేయడానికి రూ.400 తీసుకుంటే ప్రస్తుతం రూ.600కు పెరిగింది. వరి కోత యంత్రం ఎకరానికి గతంలో రూ.2,600 ఉండగా.. ఈ ఏడాది రూ.3,500 వరకు వసూలు చేస్తున్నారు. పంట దిగుబడి లేక అన్నదాతలు అవస్థలు పడుతున్న తరుణంలో ఇంధన ధరలు మరింత భారంగా మారాయి. ఈ నేపథ్యంలో రాయితీపై డీజిల్ ఇచ్చి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని పలువురు రైతులు కోరుతున్నారు.

ఎక్కువ వసూలు చేస్తే చర్యలు: యజమానులు అధిక వసూళ్లకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని, అవసరమైతే యంత్రాలను సీజ్ చేస్తామని వ్యవసాయాధికారులు హెచ్చరిస్తున్నారు.

ఎకరానికి 3 గంటలకు పైగానే..: 15 ఎకరాల్లో వరి పంట సాగు చేశాను. ప్రారంభంలో ఎకరం పంట కోయడానికి గంటన్నర సమయం పట్టేది. కానీ ప్రస్తుతం 2 గంటలకు పైనే అవుతోందని భామిని గ్రామానికి చెందిన రైతు జి.లక్ష్మీపతినాయుడు తెలిపారు.

అద్దె పెంచారు..: ఆరు ఎకరాల్లో వరి సాగు చేశా. ఆశించిన దిగుబడి రాలేదు. డీజిల్ ధర పెరగడంతో యంత్రాల యజమానులు అద్దె పెంచారు. ఖర్చులు అధికమయ్యాయని పసుకిడి గ్రామానికి చెందిన రవినాయుడు వివరించారు.

వినియోగదారుల చట్టాలపై విద్యార్థులకు అవగాహన

మాట్లాడుతున్న జేసీ యశ్వంత్‌కుమార్‌రెడ్డి

పార్వతీపురం, న్యూస్‌టుడే: వినియోగదారుల హక్కులు కాపాడేందుకు ఉన్న చట్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించడం ద్వారా భవిష్యత్తులో చట్టాల అమలు మరింత మెరుగవుతుందని జేసీ సీ యశ్వంత్‌కుమార్‌రెడ్డి అన్నారు. శుక్రవారం కలెక్టరు కార్యాలయ సమావేశ మందిరంలో వినియోగదారుల హక్కులపై పనిచేస్తున్న సంస్థల ప్రతినిధులు, జిల్లా అధికారులతో సమావేశమై మాట్లాడారు. కల్తీ పదార్థాల గుర్తింపు, తూనికలు కొలతల్లో తేడాల నివారణ, సైబర్ మోసాలకు కళ్లెం వంటి వాటిపై అవగాహన కల్పించే బాధ్యత తీసుకోవాలన్నారు. జిల్లా పౌరసరఫరాల అధికారి బి.అశోక్, ఇంటర్ విద్యా జిల్లా అధికారి నాగేశ్వరరావు, డీఈవో బ్రహ్మాజీ, వైద్యుడు జగన్మోహన్‌రావు, వినియోగదారుల సంక్షేమం కోసం పనిచేస్తున్న పి.నాగమణి, న్యాయవాది జోగారావు తదితరులు పాల్గొన్నారు.

మొక్కవోని దీక్షతో ముందడుగు

భువనేశ్వర్, న్యూస్‌టుడే: సంబల్‌పూర్ వాసి సుకాంత సాహు పోలీస్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహించేవారు. 2006లో రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలై, దివ్యాంగుడిగా మారారు. అయినప్పటికీ కుంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో ముందడుగేశారు. ఒడిశా వీఎస్ఎస్ షూటింగ్ అకాడమీలో చేరి శిక్షణ పొందారు. నిరంతర సాధనతో జాతీయస్థాయిలో ఎన్నో పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచారు. అంతర్జాతీయ పోటీలకు సన్నద్ధమవుతున్నారు. తన విజయానికి భార్య రీనా సాహు కారణమని చెబుతున్నారు.

యంత్రాలతో సాగు సులభం

– న్యూస్‌టుడే, కవిటి గ్రామీణం

వ్యవసాయంలో కోత, నూర్పిడికి యంత్రాల వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. శ్రమ, కాలం, ఖర్చులు ఆదా అవుతుండటంతో రైతులూ ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల్లో వరి కోత, నూర్పిడి పనులు మొదలయ్యాయి. గతంలో ఈ పనులను కూలీలతో చేయించేవారు. అప్పట్లో రైతులు వ్యయప్రయాసలకు గురి కావాల్సి వచ్చేది. యంత్రాలతో ఈ పనులు ప్రస్తుతం సులువుగా పూర్తవుతున్నాయి. నూర్పిడి యంత్రం వల్ల గడ్డి పాడవ్వడంతో కొందరు వరి కోత యంత్రాలు వినియోగిస్తున్నారు.

ఇదీ పరిస్థితి

★ ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాల్లో సుమారు 62వేల ఎకరాల్లో వరి పంట సాగుచేస్తున్నారు. సాధారణంగా ఎకరం విస్తీర్ణంలో వరి పంట కోయాలంటే 10 నుంచి 12 మంది కూలీలు అవసరం. దానికి రూ.3,500 నుంచి రూ.4,000 వరకు ఖర్చవుతుంది. దీంతోపాటు వరి పనులు, కుప్పలు చేయడానికి రూ.2 వేలు, నూర్పిడి చేయడానికి మరో రూ.2 వేలు నుంచి రూ.3 వేలు ఖర్చవుతుంది. యంత్రాలు గంటలో ఎకరం పొలం వరికోత, నూర్పిడి చేస్తున్నాయి. దీంతో రైతులకు ఎకరానికి రూ.4 వేల వరకు ఆదా అవుతుంది.

★ కూలీలతో వరి పంట కోసేటప్పుడు ధాన్యం రాలిపోయే అవకాశం ఉంది. పనులు కూడా వత్తుగా పడతాయి. ఇవి ఆరడానికి పనులు తిరగేయాలి. అదే యాంత్రీకరణతో పనులు పలచగా పడటంతో తిరగేయాల్సిన పని లేదు. వరి నూర్పిడి యంత్రంతో పని చేస్తే ఏకంగా ధాన్యమే చేతికి వస్తాయి.

● రైతులకు కాలం, ఖర్చులు ఆదా

కళింగపట్టణం వద్ద యంత్రాలతో నూర్పిడి చేస్తున్న రైతులు

అవగాహన కల్పిస్తున్నాం

రైతులు వరి పంట కోత, నూర్పిడికి యంత్రాలను ఉపయోగించడం వల్ల ఖర్చులు ఆదా చేసుకోవచ్చు. సకాలంలో వరికోతలు పూర్తికావడంతోపాటు ధాన్యం సులువగా విక్రయించుకోవచ్చు. యంత్రాల వినియోగంపై గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. **- భవానీ శంకర్, వ్యవసాయశాఖ ఏడీ, సోంపేట**

సంప్రదాయ సాగుతో భూసారం

పార్వతీపురం పట్టణం, న్యూస్‌టుడే: సంప్రదాయ సాగుతో భూసారం మెరుగవుతుందని నార్త్ కోస్టల్ సాంకేతిక అధికారి హేమసుందర్ అన్నారు. శుక్రవారం పట్టణంలో ప్రకృతి వ్యవసాయ కార్యకర్తలకు శిక్షణ ఇచ్చారు. ప్రకృతి వ్యవసాయం సాగుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని వివరించారు. అవకాశాలను సద్వినియోగం చేసుకొని మంచి దిగుబడులను సాధించేలా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. జిల్లా ప్రకృతి వ్యవసాయ ప్రబంధకుడు శ్రావణ్ కుమార్, ఎన్ఎఫ్ఏలు, మాస్టర్ ట్రైనీలు, సిబ్బంది పాల్గొన్నారు.

ఆదివాసీల అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదు.. పార్వతీపురం, న్యూస్‌టుడే: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదివాసీల అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదని జనవిజ్ఞాన వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు వి.బ్రహ్మారెడ్డి అన్నారు. శుక్రవారం పార్వతీపురంలోని జట్టు ఆశ్రమంలో జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో 'గిరిజన అభివృద్ధి'పై జరిగిన సదస్సులో మాట్లాడారు. అడవి నుంచి ఆదివాసీలను దూరం చేయడానికి ప్రభుత్వాలు పనిచేస్తున్నాయన్నారు. ఖనిజ సంపదను బహుళజాతి, కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. జేవీవీ జాతీయ ప్రధానకార్యదర్శి కృష్ణాజీ, కవి, రచయిత గంటేడ గౌరునాయుడు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి.రంజిత్‌కుమార్, జిల్లా అధ్యక్షుడు వి.దాలినాయుడు తదితరులు పాల్గొన్నారు.

నగదు వసూలు చేస్తే లైసెన్సు రద్దు

పార్వతీపురం, న్యూస్‌టుడే: వంట గ్యాసు వినియోగదారులకు సిలిండర్లు కచ్చితంగా వారి ఇళ్లకే అందజేయాలని జేసీసీ యశ్వంత్‌కుమార్‌రెడ్డి హెచ్చరించారు. శుక్రవారం కలెక్టరు కార్యాలయ సమావేశ మందిరంలో డీలర్లతో సమావేశమై మాట్లాడారు. సరఫరా చేసే సమయంలో కొందరు వినియోగదారుల నుంచి నగదు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయని, నిబంధనలకు విరుద్ధంగా ఎవరు వ్యవహరించినా వారి లైసెన్సులను రద్దు చేస్తామన్నారు. ప్రభుత్వం ఐవీఆర్ఎస్ ద్వారా వినియోగదారుల సంతృప్తిస్థాయిని గుర్తిస్తుందని, ఇందులో ఫిర్యాదు వస్తే ఉపేక్షించేది లేదని చెప్పారు. ఉజ్వల లబ్ధిదారులకు గ్యాసు సకాలంలో అందించాలన్నారు. జిల్లా పౌరసరఫరాల అధికారి అశోక్, డీలర్లు పాల్గొన్నారు.

అన్నం ఉడికిందా.. కూర రుచిగా ఉందా?

జియ్యమ్మవలస, న్యూస్‌టుడే: అన్ని గ్రామాల్లో పరిసరాలు శుభ్రంగా ఉండాలని జిల్లా పంచాయతీ అధికారి టి.కొండలరావు అన్నారు. [illegible] అన్నం ఉడికిందా.. కూర రుచిగా ఉంటోందా? అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. చెత్త నుంచి సంపద తయారీ కేంద్రం చూశారు. ఎంపీడీవో కె.ధర్మారావు, సచివాలయ సిబ్బంది ఉన్నారు. ★ గరుగుబిల్లి గ్రామీణం: చిలకాంలో ఎన్‌సీడీ పీవో జగన్‌మోహనరావు ఫ్రైడే డ్రైడే కార్యక్రమంలో పాల్గొన్నారు. 104 వాహనంలో మందులు, కిట్లు పరిశీలించి సూచనలు చేశారు. రావివలస పీహెచ్‌సీ వైద్యాధికారి కె.కీర్తి, ఉద్యోగులు ఉన్నారు.

భోజనం పరిశీలిస్తున్న డీపీవో కొండలరావు

ఐటీడీఏ.. అంతా మాదే..

– ఈనాడు డిజిటల్, శ్రీకాకుళం

సీతంపేట సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ) అవినీతికి చిరునామాగా మారింది. పర్యవేక్షణ గాడి తప్పడంతో కొందరు అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయాన్ని ఆ సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులే [illegible]

ఉమ్మడి జిల్లాలో 18 పోస్టుమెట్రిక్ వసతి గృహాలు, 47 ఆశ్రమ పాఠశాలలున్నాయి. [illegible] దుకు పై అధికారులను లంచాల ద్వారా ప్రసన్నం చేసుకుంటున్నారు. ఒక్కో వసతి గృహం నుంచి నెలకు రూ.వెయ్యి నుంచి రూ.3 వేల వరకు మామూళ్లు వెళ్తున్నాయనే ఆరోపణలున్నాయి. నేరుగా ఫోన్లు చేసి డబ్బులు ఫలానా నంబరుకు పంపించాలని డిమాండ్ చేస్తున్నారు.



ఓ వార్డెన్ ఐటీడీఏ అధికారికి నగదు ఫోన్ పే చేశారిలా..

గిరిజనాభివృద్ధి సంస్థలో అవినీతి అధికారులు

ఇవి కొన్ని ఆరోపణలు..

- ఏడాదిలో ఇచ్చిన ఉద్యోగోన్నతుల్లో రూ.లక్షలు సమర్పించుకున్న వారికే పెద్దపీట వేశారు.
- [illegible]
- ఉపాధ్యాయ బదిలీల్లో రూ.20 వేల నుంచి రూ.50 వేల [illegible]
- [illegible] డబ్బులు వచ్చేలా చేస్తామని డిమాండ్ చేశారు.
- కొన్నిరోజుల కిందట ఓ వసతి గృహాన్ని తనిఖీ చేసి.. పలు కారణాలు చెప్పి ఓ వార్డెన్ వద్ద రూ.40 వేలు తీసుకున్నారు.

విజిలెన్స్ విచారణ చేపడితేనే వెలుగులోకి...

ఐటీడీఏలో అక్రమాలు, అవినీతిపై కొందరు రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులకు ఆధారాలతో ఫిర్యాదులు చేశారు. ప్రతి సోమవారం జరిగే ప్రజాసమస్యల పరిష్కార వేదికలోనూ [illegible]

బదిలీల్లోనూ చేతివాటమే..

[illegible] దిలో మే 29, 30వ తేదీల్లో ఉపాధ్యాయ బదిలీలు జువెనైల్ జస్టిస్ కమిటీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా జరగడమే ఇందుకు ఉదాహరణ. ఆ సమయంలో భారీస్థాయిలో అక్రమాలు జరిగినట్లు ఆరోపిస్తూ.. పలువురు ఉన్నతాధికారులకు సైతం ఫిర్యాదులు చేశారు.

విసుగెత్తిపోతున్న పత్తి రైతు..!

– న్యూస్‌టుడే, లావేరు

పత్తి రైతులు పంట అమ్ముకునేందుకు అష్ట కష్టాలు పడుతున్నారు. ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించినప్పటికీ జిల్లాకు సంబంధించి సాగు వివరాలు నమోదు చేసే సీఎం యాప్ ఓపెన్ కాకపోవడంతో సచివాలయాలు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మూడు నెలలుగా చాలా మంది పంటను ఇళ్లలోనే దాచుకోవాల్సిన దుస్థితి నెలకొంది.

యాప్ పని చేయక పంట అమ్ముకోలేని దుస్థితి

ఇదీ పరిస్థితి..

★ యాప్ పని చేయకపోవడంతో దళారులు దోచుకుంటున్నారు. పంట బాగుంటే క్వింటా రూ.4 వేల నుంచి రూ.5 వేల మధ్యలో కొనుగోలు చేస్తున్నారు.

★ జిల్లాలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయకపోవడంతో విజయనగరం జిల్లా రాజాంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రానికి పత్తి తీసుకెళ్తే తిరిగి పంపిస్తున్నారని రైతులు గగ్గోలు పెడుతున్నారు.

★ నిల్వ చేసుకుంటే రంగు మారి కష్టం వృథా అవుతోందని వాపోతున్నారు. యాప్ పని చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

లావేరు మండలం ఇజ్జాడపాలెంలో రెండు నెలలుగా ఇంట్లో నిల్వ ఉన్న పత్తి

ఇందుకే తగ్గుముఖం..

వర్షాల ప్రభావం, వాతావరణ ప్రతికూల పరిస్థితులతో ఎకరానికి 3 నుంచి 5 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఎకరా పొలంలో పత్తి సాగు చేయాలంటే దుక్కి నుంచి ఎరువులు, విత్తనాలు, పురుగు మందు పిచికారీ, కూలీలు ఇతర పనులకు సుమారు రూ.30 వేల నుంచి రూ.35 వేల వరకు ఖర్చవుతుంది. పంట బాగా పండితే ఎకరానికి 10 నుంచి 15 క్వింటాళ్ల పండుతుంది. ప్రస్తుతం ఈ పరిస్థితి జిల్లాలో ఎక్కడా లేదు. ఫలితంగా క్రమేపీ సాగువిస్తీర్ణం తగ్గిపోతోంది.

త్వరలోనే పరిష్కారం..

పత్తి రైతులను ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటాం. జిల్లాలో సీఎం యాప్ పని చేయకపోవడం, పత్తి కొనుగోలు, రైతులు ఎదుర్కొంటున్న అంశాలను వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడి దృష్టికి తీసుకెళ్లాం. త్వరలోనే రోజుల్లో సమస్య పరిష్కారమవుతుంది. – ఎన్.ఈశ్వరరావు, ఎమ్మెల్యే, ఎచ్చెర్ల

కొన్ని చోట్ల సాగు వివరాలిలా..

మండలం	విస్తీర్ణం (హెక్టార్లలో)
లావేరు	400
కొత్తూరు	200
మందస	67
రణస్థలం	50

★ జిల్లాలో మొత్తం సాగు విస్తీర్ణం: 1,970 ఎకరాలు

★ ఖరీఫ్ పంట వేసిన మండలాలు: **లావేరు, కొత్తూరు, మందస, రణస్థలం, హిరమండలం, సరుబుజ్జిలి, పొందూరు, టెక్కలి, ఎచ్చెర్ల, జి.సిగడాం**

★ సీసీఐ(కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) ప్రకటించిన మద్దతు ధర రూ.8,110

పక్కాగా వందరోజుల ప్రణాళిక అమలు

పార్వతీపురం గ్రామీణం, న్యూస్‌టుడే: జిల్లాలో పదోతరగతి ఉత్తీర్ణత శాతం పెరిగేలా వందరోజుల ప్రణాళిక పక్కాగా అమలు చేయాలని డీఈవో బ్రహ్మాజీరావు ఆదేశించారు. పార్వతీపురం మండలం ఎమ్మార్‌నగరం ఉన్నత పాఠశాలను శుక్రవారం తనిఖీ చేశారు. బోధన తీరు, మధ్యాహ్న భోజనం గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ప్రధానోపాధ్యాయుడు రవికుమార్, ఉపాధ్యాయులతో సమీక్షించారు.

భోజనాన్ని పరిశీలిస్తున్న డీఈవో బ్రహ్మాజీరావు

8,900 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం

కొమరాడ, న్యూస్‌టుడే: ఆంధ్ర-ఒడిశా సరిహద్దు అటవీ ప్రాంతాల్లో సారా తయారీ కేంద్రాలపై ఇరు రాష్ట్రాల ఆబ్కారీ పోలీసులు శుక్రవారం దాడులు చేశారు. రాయగడ జిల్లా పరిధి అటవీ ప్రాంతంలో మూడు చోట్ల 8,900 లీటర్ల బెల్లం ఊట, 70 లీటర్ల నాటుసారాను ధ్వంసం చేశారు. ముగ్గురిపై కేసులు నమోదు చేశారు. ఆ శాఖ సీఐలు వీఎస్ శేఖర్‌బాబు, శ్రీనివాసురావు, సిబ్బంది పాల్గొన్నారు.

బెల్లం ఊటను ధ్వంసం చేస్తున్న ఆబ్కారీ పోలీసులు

జిల్లాకు చేరిన 2,169 స్మార్ట్‌ఫోన్లు నేడు పంపిణీ

కొమరాడ, న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల బలోపేతానికి చర్యలు చేపట్టింది. కేంద్రాల నిర్వహణ, గర్భిణులు, బాలింతలకు మెరుగైన సేవలందించే దిశగా ఏర్పాట్లు చేస్తోంది. సిబ్బందికి ఒత్తిడి ఉండకూడదనే ఉద్దేశంలో 5జీ నెట్‌వర్క్‌తో కూడిన స్మార్ట్ ఫోన్లు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. జిల్లాలోని 10 ప్రాజెక్టుల పరిధిలో 2,064 ప్రధాన, మినీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో పనిచేస్తున్న సిబ్బందికి 2,169 స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే ప్రాజెక్టులకు చరవాణులు చేరుకున్నాయి.

లారీ బోల్తా.. చోదకుడి మృతి.. బ్రహ్మపురం నగరం: గంజాం జిల్లా భంజనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో కళింగ ఘాట్‌పై శుక్రవారం రాత్రి లారీ బోల్తాపడిన ఘటనలో చోదకుడు మృతి చెందాడు. ఇనుము లోడుతో వెళ్తున్న లారీ రక్షణ గోడను ఢీకొనడంతో ప్రమాదం జరిగింది

యాప్‌సోపాలు ఉండవిక

న్యూస్‌టుడే, అయ్యన్నపేట, రాజాం

కూటమి ప్రభుత్వం రాకతో అంగన్‌వాడీలు ప్రగతి దిశగా పయనిస్తున్నాయి. ఇటీవల మరుగుదొడ్ల నిర్మాణాలకు, తాగునీటి సౌకర్యానికి నిధులు మంజూరు చేశారు. తాజాగా అంతర్జాల కష్టాలను అధిగమించేందుకు చరవాణులను అందిస్తోంది. గర్భిణుల నమోదు నుంచి శిశువుల జననం, కేంద్రంలో చేరికలు, పౌష్టికాహారం సరఫరా, నిల్వల తీరు.. తదితర అంశాలను ఎప్పటికప్పుడు బాలసంజీవిని, పోషణ్‌ట్రాకర్ తదితర యాప్‌లలో నమోదు చేయాలి. అయితే ఏళ్లనాటి మొబైళ్లు కావడంతో ప్రక్రియ సక్రమంగా సాగేది కాదు. అవకతవకలు సైతం సాగేవి. ఈ పరిస్థితిని అధిగమించేందుకు కొత్తవి ఇస్తున్నారు.

జిల్లాకు చేరిన ఫోన్లు

5జీ నెట్‌వర్క్.. ప్రస్తుతం ఉన్న యాప్‌లతో పాటు 5జీ నెట్‌వర్క్‌ను సపోర్టు చేసేలా రూ.12,500 విలువ గల చరవాణులు విజయనగరం జిల్లాకు చేరాయి. ఐసీడీఎస్ పరిధిలోని 11 ప్రాజెక్టుల్లో పని చేస్తున్న 2608 మందికి ఇవ్వనున్నారు. మన్యంలో 2,169 అందించనున్నారు.

పనిచేయనివి అందించి..

గత ప్రభుత్వ హయాంలో తక్కువ ధరతో కూడిన వాటిని అందించారు. ఇంటర్‌నెట్ పనిచేయకపోవడం, సంకేతాలు సక్రమంగా అందక, యాప్‌లను సపోర్టు చేయకపోవడంతో కార్యకర్తలు ఇబ్బందులు పడేవారు. ఎప్పటికప్పుడు మరమ్మతులకు గురయ్యేవి. జిల్లా అధికారులకు వివరాలు సైతం సక్రమంగా చేరేవి కావు. ఇక నుంచి ఈ పరిస్థితికి అడ్డుకట్ట పడనుంది.

ఎట్టకేలకు అంగన్‌వాడీలకు చరవాణులు

తీరనున్న కష్టాలు..

జిల్లాలో 2499 కేంద్రాలున్నాయి. వీటి పరిధిలో 7,093 మంది గర్భిణులు, 6,457 మంది బాలింతలు, 58,493 మంది చిన్నారులున్నారు. సేవల్లో పారదర్శకత కోసం పోషణ్‌ట్రాకర్, బాలసంజీవిని యాప్‌లను కూటమి ప్రభుత్వం నవీకరించింది. అన్ని వివరాలనూ నమోదు చేయాలని స్పష్టం చేసింది. మాన్యువల్ వ్యవస్థను పక్కన పెట్టాలని సూచించింది. అంతేకాకుండా ప్రధానమంత్రి మాతృవందన యోజన, మిషన్ వాత్సల్య, సఖి, బిల్లుల నమోదుకు ఉపయోగించాలని ఆదేశించింది. కొత్త చరవాణుల రాకతో ఈ పనులన్నీ సులువుగా సాగనున్నాయని పీడీ విమలారాణి తెలిపారు. కార్యకర్తలకు 2499, పర్యవేక్షకులకు 98, నేషనల్ న్యూట్రిషన్ మిషన్ కింద పనిచేస్తున్న 11 మంది కోఆర్డినేటర్లకు త్వరలోనే అందిస్తామన్నారు.

ప్రాజెక్టులు	చరవాణులు
వియ్యంపేట	236
ఎస్.కోట	187
గజపతినగరం	223
రాజాం	353
విజయనగరం	329
చీపురుపల్లి	183
గంట్యాడ	174
భోగాపురం	284
బొబ్బిలి	220
బాడంగి	234
గరివిడి	185

ఆందోళన చేస్తున్న కార్మికులను అరెస్టు చేసి తీసుకెళ్తున్న పోలీసులు

పారిశుద్ధ్య కార్మికుల ఆందోళన

ప్యారిస్, న్యూస్‌టుడే: పారిశుద్ధ్య పనులు ప్రైవేటీకరణ చేయకూడదని, పని శాశ్వతం చేయాలని తదితర పలు డిమాండ్లతో పారిశుద్ధ్య కార్మికులు శుక్రవారం చెన్నై మెరీనా కామరాజర్ సాలై, శ్రామికుల విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. వారిని పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం కలైజ్ఞర్ స్మారకం వద్ద మరో బృందం ఆందోళనకు దిగింది. డిమాండ్లు నెరవేర్చకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. వారిని కూడా పోలీసులు అరెస్టు చేశారు.

న్యాయమూర్తులు, న్యాయస్థానాన్ని విమర్శించే వారిపై జాలిచూపకూడదు: హైకోర్టు

ప్యారిస్, న్యూస్‌టుడే: న్యాయమూర్తులు, న్యాయస్థానాన్ని సామాజిక మాధ్యమాల్లో అనుచితంగా విమర్శించే వారిపై జాలిచూపడం కుదరదని మద్రాసు హైకోర్టు తెలిపింది. సెప్టెంబరు 27న కరూర్‌లో జరిగిన టీవీకే ప్రచారసభ తొక్కిసలాట వ్యవహారమై ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏక సభ్య కమిషన్ విశ్రాంత న్యాయమూర్తి ప్రభుత్వానికి మద్దతుగా వ్యవహరించినట్లు యూట్యూబర్ కిషోర్ కే సామి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు రద్దు చేయాలని దాఖలైన పిటిషన్ మద్రాసు హైకోర్టులో శుక్రవారం విచారణకు వచ్చింది. న్యాయమూర్తులను, న్యాయస్థానాన్ని సామాజిక మాధ్యమాల్లో అనుచితంగా విమర్శించడాన్ని ఆమోదించరని న్యాయమూర్తి జస్టిస్ జగదీష్‌చంద్ర తెలిపారు. పిటిషన్‌ను కొట్టివేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.

తిరుప్పరంకుండ్రం కొండపై ఉన్నది గ్రానైట్ స్తంభం

ఆలయ యాజమాన్యం

ప్యారిస్, న్యూస్‌టుడే: తిరుప్పరంకుండ్రం కొండపై ఉన్నది దీప స్తంభం కాదని, గ్రానైట్ స్తంభమని ఆలయ యాజమాన్యం మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనంలో తెలిపింది. కొండపై ఉన్న స్తంభంలో దీపం వెలిగించాలన్న సింగిల్ జడ్జి జీఆర్ స్వామినాథన్ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని జిల్లా కలెక్టరు, తిరుప్పరంకుండ్రం ఆలయ ఎగ్జిక్యూటివ్ అధికారి దాఖలు చేసిన అప్పీల్ శుక్రవారం న్యాయమూర్తులు జస్టిస్ జయచంద్రన్, జస్టిస్ రామకృష్ణన్ ధర్మాసనంలో విచారణకు వచ్చింది. ఈ వ్యవహారమై మరికొన్ని మధ్యంతర పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిని ఆమోదించడానికి న్యాయమూర్తులు నికారించారు. అనంతరం ప్రభుత్వం తరఫున.. తిరుప్పరకుండ్రం కొండపై 73 ఏళ్లుగా ఉచ్చి పిళ్లైయార్ ఆలయంలోనే దీపం వెలిగిస్తున్నట్లు, ఎలాంటి సమస్యలు రాలేదని, ఈ విషయమై ముందు దాఖలైన కేసుల్లో అందిన తీర్పులు ఉన్నాయన్నారు. ప్రస్తుతం దాఖలైన పిటిషన్ దురుద్దేశంతో దాఖలైందని, తిరుప్పరంకుండ్రం కొండ పైభాగంలో దీపం వెలిగించాలన్నదే హిందూ మున్నని ఉద్దేశమన్నారు. సమస్య పెద్దది కావడంతో ప్రజల క్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కొన్ని చర్యలు చేపట్టాల్సి వచ్చిందని తెలిపారు. తిరుప్పరంకుండ్రం కొండపై ఉన్నది సరిహద్దు రాయి అని నిర్ధారించారా అని న్యాయమూర్తులు ప్రశ్నించారు. అది సరిహద్దు రాయి అని, కొండపై ఉన్న నల్లితోప్పు, దర్గా తదితరమైనవి దర్గాకు చెందినవని, మిగిలినవి ఆలయ యాజమాన్యానికి చెందినవని ప్రభుత్వం తరఫున తెలిపారు. ఆలయ యాజమాన్యం తరఫున.. రామ రవికుమార్ తదితరులు దాఖలు చేసిన పిటిషన్లు కార్తికదీపం వ్యవహారమై కావన్నారు. పిటిషనరు తెలిపిన స్తంభం ఆలయానికి చెందిన ప్రాంతంలోనే ఉందని, తిరుప్పరంకుండ్రం కొండకు రెండు శిఖరాలు ఉన్నాయని ఒకదానిలో దర్గా, మరో దానిలో ఆలయం ఉందన్నారు. అక్కడ గ్రానైట్‌తో చేసిన స్తంభం మాత్రమే ఉందన్నారు. అది దీపస్తంభం అని నిరూపించేందుకు ఎలాంటి ఆధారాలు లేవన్నారు. న్యాయమూర్తులు తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేశారు.

పిల్లల్లో మధుమేహం

- ప్రాణాంతకంగా మారుతున్నట్లు గుర్తించిన ఆరోగ్యశాఖ
- ఏడాదిగా వైద్య పరీక్షలు
- నియంత్రణలోకి వస్తున్నట్లు వెల్లడి

రాష్ట్రంలోని 14ఏళ్లలోపు పిల్లల్లో తీవ్రదాహం, అతిగా మూత్రవిసర్జన, ఆకలి, అలసటలాంటి లక్షణాలు తరచూ కనిపిస్తున్నాయి. ఆ తర్వాత వారికి మధుమేహం ఉందని తేలుతోంది. ఇలా ముందస్తుగా గుర్తించక లేక టైప్-1 వ్యాధికి వెళ్లిన దాఖలాలూ చాలా ఉన్నాయి. ప్రాణాంతకమవుతున్న ఈ తరుణంలో రాష్ట్ర ఆరోగ్యశాఖ వేసిన కీలక అడుగులు ఎందరో పిల్లలను కాపాడుతోంది.

ఈనాడు-చెన్నై

టైప్-1 డయాబెట్స్ మెల్లిటస్(టీ1డీఎం) పిల్లల పరిస్థితి దయనీయంగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. క్లోమంలో ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసే కణాలు క్షీణించడంతో చక్కరస్థాయిలు బాగా పెరుగుతాయంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఇన్సులిన్ చికిత్స దీర్ఘకాలికంగా అవసరం. ఒకరకంగా వారికి ప్రాణాంతకం కావొచ్చనేది వైద్యుల మాట.

పెరిగిన పిల్లల నమోదు

బాధిత పిల్లల్ని గుర్తించేందుకు ఏడాది కిందట ఆరోగ్య మిషన్‌తో కలిసి రాష్ట్ర ఆరోగ్యశాఖ తమిళనాడు టీ1డీఎం రిజిస్ట్రీ మొదలుపెట్టింది. మధుమేహంతో ప్రాణాంతకంగా ఉన్న పిల్లల్ని నమోదుచేయడం మొదలుపెట్టింది. ఇప్పటి వరకు 5,064 మంది పిల్లలు ఈ దుస్థితిలో ఉన్నట్లు వెల్లడించింది. ఈ తరహా పిల్లలు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఎక్కడికి వచ్చినా వారిని గుర్తించి మరీ ఈ పథకం కింద అత్యవసర చికిత్స అందిస్తున్నట్లు పేర్కొంది.

రాష్ట్రవ్యాపంగా కేంద్రాలు

ఈ వ్యాధితో ఉన్న పిల్లల్లో తరచూ గ్లూకోజ్ స్థాయిల పర్యవేక్షణ, ఇన్సులిన్ చికిత్స తీరును తప్పనిసరిగా పర్యవేక్షించాల్సిన అవసరముంటుంది. ఇందుకు ఆరోగ్యశాఖ బాధ్యత తీసుకుంది. అంతరాయాల్లేని వైద్యాన్ని వారికిచ్చేలా ఏర్పాట్లు చేసింది. పలు స్వచ్ఛంద సంస్థలతో కలిసి ప్రత్యేక కేంద్రాల్ని తెచ్చింది. చెన్నై ఎగ్మూర్‌లోని చైల్డ్ హెల్త్ అండ్ హాస్పిటల్ ఫర్ చిల్డ్రన్‌లో సేలం, తంజావూర్, తిరుచ్చి, తిరునెల్వేలి, ధర్మపురి, నామక్కల్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రుల్లో వాటిని నిర్వహిస్తున్నారు. కడలూర్, తేని, తిరువారూర్‌లోనూ సిద్ధం చేసే పనిలో ఉన్నారు. రానున్న 6 నెలల్లో మరో 20 కేంద్రాల్ని రాష్ట్రవ్యాప్తంగా తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అన్ని ప్రభుత్వ వైద్యకళాశాలలున్న ఆసుపత్రుల్లోనూ టీ1డీఎం పిల్లలకు చికిత్సలు చేసే సామర్థ్యం రానుంది.

ఫలితం కనిపిస్తోంది

ఏడాదిగా పిల్లలకు చికిత్స నిర్వహిస్తుండగా.. చాలామందిలో చక్కటి మార్పులొచ్చినట్లు ఆరోగ్యశాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. పిల్లల్లో చక్కెరస్థాయిలు నియంత్రణలోకి వస్తున్నాయన్నారు. ఫలితంగా తీవ్రముప్పు తప్పిందన్నట్లు వివరిస్తున్నారు. తరచూ ఆసుపత్రికి వచ్చే పనిలేకుండా అవసరాన్ని అనుసరించి పిలిపిస్తున్నారు. పిల్లల నమోదు కార్యక్రమం ఇప్పటికీ కొనసాగుతోంది.

కుటుంబాలకు అవగాహన..

పిల్లలు వ్యాధిగ్రస్తులుగా ఉంటే ఆ ఇంట్లో తల్లిదండ్రులు, ఇతర కుటుంబీకులు పడే బాధ అంతాఇంతా కాదు. ఒక్కమాటలో చెప్పాలంటే వారికి రోజూ చిత్రవధే. ఈ పరిస్థితుల్లో పిల్లలకు ఎలాంటి వైద్యం అందుబాటులో ఉంది, కుటుంబీకులు ఏమేం చేయాలి అనే కోణంలో ఆరోగ్యశాఖ సిబ్బంది వారికి అవగాహన కల్పిస్తోంది. ధైర్యం నింపేలా కౌన్సెలింగ్ ఇస్తోంది. ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా సంప్రదించేందుకు ఏర్పాట్లు చేసింది. పట్టణ, గ్రామీణ బాధితులకు ఈ సౌకర్యం కల్పిస్తోంది.

తలైవా.. హ్యాపీ బర్త్‌డే

రజనీ అభిమానుల సందడి

అగ్రనటుడు రజనీకాంత్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన నివాసం వద్ద అభిమానులు సందడి చేశారు. కేక్ కోసి శుభాకాంక్షలు వెల్లడించారు. రజనీకాంత్ 75వ పుట్టినరోజు సందర్భంగా గురువారం అర్ధరాత్రికి ముందే అభిమానులు పోయెస్ గార్డెన్‌లోని ఆయన నివాసం వద్ద గుమిగూడారు. ఆయన బొమ్మతో ఉన్న కేక్‌ను కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. 'తలైవా.. హ్యాపీ బర్త్‌డే టు యు' అంటూ సంతోషంతో అరిచారు. అభిమానులను రజనీకాంత్ సతీమణి లత రజనీకాంత్ కలిసి కృతజ్ఞతలు తెలిపారు. సురక్షితంగా ఇళ్లకు వెళ్లాలని కోరారు. సూపర్‌స్టార్‌కు సామాజిక మాధ్యమాలు వేదికగా పలువురు రాజకీయ, సినీరంగ ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

న్యూస్‌టుడే, చెన్నై

■ నటుడు కమల్‌హాసన్ తన 'ఎక్స్' పేజీలో '75ఏళ్ల ప్రత్యేకమైన జీవితం. 50ఏళ్ల విజయవంతమైన సినిమా జీవితం. నా మిత్రుడు రజనీకి జన్మదిన శుభాకాంక్షలు' అని తెలిపారు. ■ నటుడు ధనుష్ తన 'ఎక్స్' పేజీలో 'ఇనియ పిరందనాళ్ వాళ్తుక్కళ్ తలైవా' అని పేర్కొని దానిని ట్యాగ్ చేశారు. ■ సినీ గేయరచయిత వైరముత్తు 'పడైయప్ప' చిత్రంలో రజనీకాంత్ కోసం తాను రాసిన పాటలు, ఆయనపై తనకు ఉన్న అభిమానాన్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. * ఎన్టీకే చీఫ్ కన్వీనర్ సీమాన్ తన 'ఎక్స్' పేజీ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ■ రజనీకాంత్ నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రం 'పడైయప్ప'ను శుక్రవారం రీరిలీజ్ చేశారు. ఈ చిత్రాన్ని ఆయన సతీమణి లత రజనీకాంత్ థియేటరుకు వెళ్లి వీక్షించారు. ■ రోహిణి థియేటరు వద్ద అభిమానులు సందడి చేశారు. 'పడైయప్ప' పోస్టరుకు గుమ్మడికాయతో దిష్టితీసి, బ్యానర్లకు పాలాభిషేకం చేశారు. చిత్రంలోని పాటలకు నృత్యం చేయడంతో ఆ ప్రాంతంలో సందడి నెలకొంది.

■ రజనీకాంత్ ఇంటి ఎదుట అభిమానుల సందడి ■ పాలాభిషేకం చేస్తూ..

రజనీకాంత్ విగ్రహానికి దీపారాధన

ప్యారిస్: మదురై జిల్లా తిరుమంగలంలో శ్రీరజని పేరిట తిరుక్కోయిల్ ఆయన అభిమాని, మాజీ సైనికుడు కార్తిక్ ఆలయం నిర్మించి పూజలు చేస్తున్నారు. 75వ పుట్టినరోజు సందర్భంగా రజనీకాంత్ విగ్రహానికి అభిషేకం చేశారు. సూపర్‌స్టార్ నటించిన సినిమాల ఫొటోలతో తయారు చేసిన ప్రత్యేక కేక్ కోశారు.

ప్రత్యేక ఓటరు శిబిరాలు

రెడ్‌హిల్స్, న్యూస్‌టుడే: ఓటర్ల జాబితాలో కొత్తగా పేర్లు చేర్చుకోవడానికి, సవరణలకు వీలుగా శని, ఆదివారాల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహించనున్నట్లు తిరువళ్లూరు జిల్లా కలెక్టర్ ప్రతాప్ శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆయా ప్రాంతాల్లోని పోలింగ్ బూత్‌లలో నిర్వహించనున్న శిబిరాల్లో 2026 జనవరి 1వ తేదీనాటికి 18ఏళ్లు పూర్తి చేసుకుంటున్న వారు, చిరునామా మార్పు చేసుకోదలచినవారు దరఖాస్తులు పూర్తి చేసి ఇవ్వాలని సూచించారు. https:// voters.eci.gov.in వెబ్‌సైట్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.

ఎన్నికల్లో లబ్ధికే మహిళా హక్కుల మొత్తం: అన్నాడీఎంకే

సైదాపేట, న్యూస్‌టుడే: రాబోయే శాసనసభ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే హక్కుల మొత్తం కింద రూ.1000 అందిస్తున్నారని అన్నాడీఎంకే ఆరోపించింది. పార్టీ తరఫున విడుదల చేసిన ప్రకటనలో.. కుటుంబంలో మహిళాపెద్దకు రూ.1000 ఇస్తామని మంత్రి స్టాలిన్ పదవిపై చెబుతుండగా ఎప్పుడిస్తారని ప్రతిపక్షనేత ఎడప్పాడి పళనిసామి అసెంబ్లీలో ఒత్తిడి చేశారన్నారు. వేరేమార్గం లేక పాలనలోకి వచ్చిన 28 నెలల తర్వాత అందించారన్నారు. మరో 30 లక్షల మందికి ఇస్తామని చెప్పి ప్రస్తుతం 17 లక్షల మందికి అందిస్తున్నట్లు ప్రకటించారని తెలిపారు. ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో అది కూడా ప్రకటించారని పేర్కొన్నారు.

ఈ ఏడాది ముగిసిన శాసనసభ సమావేశాలు

చెన్నై, న్యూస్‌టుడే: ఈ ఏడాది శాసనసభ సమావేశాలు ముగిసినట్లు గవర్నర్ ఆర్.ఎన్.రవి శుక్రవారం ప్రకటించారు. తొలి సమావేశం గవర్నర్ ప్రసంగంతో జనవరి 6న ప్రారంభమైంది. 2025-26వ ఏడాది బడ్జెట్ సమావేశం మార్చి 14న, వ్యవసాయ బడ్జెట్ 15న, తర్వాత వాటిపై చర్చ జరిగాయి. అక్టోబరు 14న వర్షకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి.

కులాల వారీ జనగణన చేపట్టాలి

సైదాపేట, న్యూస్‌టుడే: వన్నియర్లు మాత్రమే జీవించాలని ఎవరూ చెప్పరని పీఎంకే వ్యవస్థాపకుడు రామదాస్ తెలిపారు. కులాల వారీ జనగణన, వన్నియర్లకు 10.5 రిజర్వేషన్ తదితర డిమాండ్లతో పీఎంకే తరఫున శుక్రవారం ఆందోళన జరిగింది. చెన్నై రాజారత్నం స్టేడియంలో జరిగిన ఆందోళనకు రామదాస్ నేతృత్వం వహించారు. రామదాస్ మాట్లాడుతూ... రిజర్వేషన్ అనేది ప్రజలకు చేరాల్సిన దాన్ని విభజించి ఇవ్వటమని పేర్కొన్నారు. వన్నియర్లతోపాటు అన్ని సామాజికవర్గాల ప్రజలు అభివృద్ధి చెందాలన్నారు. కులాలవారీ జనగణన సులభమేనని పేర్కొన్నారు. పొరుగు రాష్ట్రాలైన ఆంధ్ర, కేరళ, కర్ణాటకల్లోనూ అంతర్గత రిజర్వేషన్ ఉందని గుర్తు చేశారు. తమిళనాడులో మాత్రం ఎందుకు ఉండకూడదని ప్రశ్నించారు. పీఎంకే గౌరవాధ్యక్షుడు జీకే మణి, రామదాస్ కుమార్తె గాంధీమతి తదితర పలువురు నేతలు పాల్గొన్నారు.

ప్రసంగిస్తున్న రామదాస్

డప్పు సంగీతాన్ని పాఠ్యాంశాల్లో తీసుకురావాలి

ప్యారిస్, న్యూస్‌టుడే: డప్పు సంగీతాన్ని పాఠశాల పాఠ్యాంశాల్లో తీసుకురావాలని గవర్నర్ ఆర్ఎన్ రవి తెలిపారు. విరుదునగర్ జిల్లా సాత్తూర్ మెట్టమలైలో పద్మశ్రీ గ్రహీత, డప్పు సంగీత కళాకారుడు వేలు ఆసాన్ ద్వారా నిర్మించిన భారతి డప్పు సాంస్కృతిక సెంటర్ ప్రారంభోత్సవం శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్ ఆర్ఎన్ రవి వేలు ఆసాన్‌తో కలిసి డప్పు కొట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ...సంగ సాహిత్యంలో రెండు వేల సంవత్సరాల ముందు సంప్రదాయ సంగీతం ప్రశంసలు పొందిందని తెలిపారు. యువతరం డప్పు సంగీతాన్ని నేర్చుకొని మరింత ప్రాచుర్యానికి తీసుకెళ్లాలన్నారు. డప్పు సంగీతంపై పీహెచ్‌డీ అధ్యయనం చేపట్టాలన్నారు. 2047లో భారత్ అభివృద్ధి చెందిన దేశమవుతుందని, స్వాతంత్ర్యం పొంది వందేళ్ల వేడుక జరుపుకొంటామని, అప్పుడు ప్రపంచవ్యాప్తంగా డప్పు సంగీతం వినిపించాలన్నారు.

డప్పు కొడుతున్న గవర్నర్ ఆర్.ఎన్.రవి

దక్షిణ రైల్వేలో ఇంధన పరిరక్షణ వారోత్సవాలు

వడపళని, న్యూస్‌టుడే: దక్షిణ రైల్వేలో 8వ తేదీ నుంచి ఇంధన పరిరక్షణ వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. 14 వరకు కొనసాగనున్నాయి. ఇందులో భాగంగా ఆరు డివిజన్లు, వర్క్‌షాప్ ఉద్యోగులు, స్థానికులు, ఇతర వాటాదారులు ఇంధన పరిరక్షణ ప్రాముఖ్యతను తెలియజేసేందుకు అవగాహన కార్యక్రమాలు చేపట్టారని దక్షిణ రైల్వే శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నారు. 2025-26లో నవంబరు వరకు 4.08 మిలియన్ యూనిట్లు సౌర విద్యుదుత్పత్తితో రూ.2.86 కోట్లు, 2025-26లో నవంబరు వరకు 24.24 మిలియన్ యూనిట్ల పవనవిద్యుత్తుతో రూ.17.87 కోట్ల మేర ఆదా చేసుకున్నట్లు పేర్కొన్నారు.

ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ స్టేషన్ పైకప్పుపై సౌర ఫలకాలు

పుదుచ్చేరిలో తయారైన నకిలీ మందులు 16 రాష్ట్రాల్లో విక్రయం

కోర్టులో లొంగిపోయిన యజమాని వాంగ్మూలం

ఆర్కేనగర్, న్యూస్‌టుడే: పుదుచ్చేరిలో తయారైన నకిలీ మందులను 16 రాష్ట్రాల్లో విక్రయించినట్లు సీబీసీఐడీ పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న తయారీ పరిశ్రమ యజమాని రాజా, ఆయన అనుచరుల్లో ఒకరైన అరియూర్‌కు చెందిన వివేక్ పుదుచ్చేరి క్రిమినల్ కోర్టులో బుధవారం లొంగిపోయారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు సీబీసీఐడీ పోలీసులు విచారణ జరిపారు. రాజా ఇచ్చిన వాంగ్మూలంలోని విషయాలను సీబీసీఐడీ పోలీసులు వెల్లడించారు. 2015లో నకిలీ సిరప్ తయారుచేసి కడలూర్‌లో విక్రయించినప్పుడు తిరుప్పులియూర్ పోలీసులు రాజాను అరెస్ట్ చేయడంతో 6నెలలు జైల్లో ఉన్నాడు. ఆ తర్వాత బయటికొచ్చి పదేళ్లుగా మందుల వ్యాపారం చేశాడు. ఆరేళ్లుగా నకిలీ మందుల విక్రయంతో అధిక లాభం రావడంతో ఫార్మకాలజీ చదివిన స్నేహితులతో కలిసి దిల్లీకి చెందిన ప్రముఖ కంపెనీ 16 రకాల మందుల బ్రాండ్లను పుదుచ్చేరిలో నకిలీవి తయారుచేసి ఉత్తరప్రదేశ్, అస్సాం, ఆంధ్రప్రదేశ్ తదితర 16కుపైగా రాష్ట్రాలలో సరఫరా చేశారు.

2023లో తమిళనాడు, పుదుచ్చేరిల్లో విక్రయాలు ఆపేసి మిగిలిన రాష్ట్రాలకు పంపాడు. ప్రముఖ కంపెనీలో పనిచేసే కొందరు సిబ్బంది, ఏజెంట్లు సాయం అందించారు. ఆయనకు పదికిపైగా బ్యాంకు ఖాతాలు ఉన్నట్లు గుర్తించారు. వాటిద్వారా పెద్ద మొత్తంలో నగదు బదిలీ అయినట్లు ఆధారాలు లభించాయి. ఆయన్నుంచి స్వాధీనం చేసుకున్న డైరీలో 15 వోల్వో కార్లు కొనుగోలు చేసినట్లు ఉండటంతో ప్రశ్నించగా ట్రావెల్స్ కోసం తీసుకున్నట్లు రాజా బదులిచ్చినట్లు తెలిపారు. వాహనాలు రాజకీయ నాయకులకు అందించినట్లు అనుమానం రావడంతో వాటి రిజిస్ట్రేషన్ తదితర వివరాలపై ఆరా తీస్తున్నారు. రాజా అనుచరుల్లో 10 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారు నకిలీ మందుల తయారీలో ఎలా సహకరించారనే విషయమై ఆధారాలు సేకరిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా, మీర్జాపూర్ పోలీసులు రాజా, వివేక్‌ను విచారించనున్నట్లు ఇందుకోసం రెండురోజుల్లో ఇక్కడికి వస్తున్నట్లు తెలిసింది.

నకిలీ మందుల తయారీ పరిశ్రమ యజమాని రాజా, అనుచరుడు వివేక్

పరిశ్రమలో సోదాలు జరుపుతున్న అధికారులు

నగదు, నగలు స్వాధీనం..

పుదుచ్చేరిలో ప్రముఖ మందుల కంపెనీ పేరిట నకిలీ ఔషధాలు విక్రయిస్తున్నట్లు అందిన ఫిర్యాదు మేరకు సీబీసీఐడీ పోలీసులు దర్యాప్తు జరిపి ఇద్దరిని అరెస్టు చేశారు. వారిచ్చిన వివరాల మేరకు పుదుచ్చేరి రెడ్డియార్‌పాళ్యం జయానగర్‌లో నివసిస్తున్న తిరుపత్తూర్‌కు చెందిన రాజా అనే వ్యక్తి మూడుచోట్ల నకిలీ మాత్రల తయారీ పరిశ్రమలు నడుపుతున్నట్లు తెలిసి ఔషధ నియంత్రణ అధికారులు అక్కడి గోదాముల్లో సోదాలు జరిపారు. తయారీకి ఉపయోగించే యంత్రాలు, ముడిసరుకులు స్వాధీనం చేసుకొని సీల్ వేశారు. పరిశ్రమ నడుస్తున్న భవనం పుదుచ్చేరికి చెందిన రాజకీయ ప్రముఖులకు సొంతమైనట్లు తెలిసింది. జయానగర్‌లోని రాజా అద్దె ఇంట్లో సీబీసీఐడీ పోలీసులు ఆస్తిపత్రాలు, మందుల ఇన్వాయిస్ రసీదులు, డైరీ, పాస్‌పోర్ట్, రూ.7కోట్ల విలువైన నగలు, రూ.20లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. లెఫ్టినెంట్ గవర్నర్ కైలాష్‌నాథన్ ఆదేశాల మేరకు 10మందితో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ జరిపింది.

ఓపీఎస్ రాజకీయ భవిష్యత్తేమిటి?

15న తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి

సైదాపేట, న్యూస్‌టుడే: జయలలిత నమ్మినబంటుగా పేరు తెచ్చుకున్న, ఆర్థికమంత్రిగా 11 సార్లు రాష్ట్ర బడ్జెట్ దాఖలు చేసిన మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. అన్నాడీఎంకేలో చేరేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలు విఫలమవుతున్నాయి.

ఒ.పన్నీర్‌సెల్వం

విడిపోయిన అన్నాడీఎంకే నేతలను పార్టీకిలోకి తెస్తే తమిళనాడులో ఈపీఎస్ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి బలోపేతమవుతుందని భాజపా భావిస్తోంది. ఓపీఎస్, టీటీవీ, శశికళకు పార్టీలోచోటు లేదని ఎడప్పాడి పళనిసామి స్పష్టంగా ఉండటంతో భాజపా నేతల యత్నాలు ఫలించటం లేదు. మొదటినుంచి భాజపా విశ్వాసపాత్రుడనే పేరు ఓపీఎస్‌కు ఉంది. కమలం అండగా నిలుస్తుందని భావించిన ఆయనకు నిరాశే మిగులుతోంది. 2026 ఎన్నికలకు అన్నాడీఎంకేతో కూటమి ఏర్పాటు చేసిన తర్వాత భాజపా ఓపీఎస్‌ను మరింత పక్కనపెట్టడం ప్రారంభించింది. ఇటీవల దిల్లీ వెళ్లి కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను కలిశారు. ఓపీఎప్ మళ్లీ అన్నాడీఎంకేలోకి చేరేందుకు తెరవెనుక యత్నాలు జరుగుతున్నట్లు వార్తలు వచ్చాయి. అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశం తీరు చూస్తే అందుకు అవకాశమే లేదని తెలుస్తోంది.

కొత్త పార్టీపై ఊహాగానాలు

ఓపీఎస్ కొత్త పార్టీ పెడతారా అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన మద్దతుదారుల సమావేశంలో డిసెంబరు 15 లోపు అన్నాడీఎంకే శక్తులను ఏకం చేయటానికి చర్యలు తీసుకోవాలని ఎడప్పాడి పళనిసామికి ఓపీఎస్ గడువు విధించిన సంగతి తెలిసిందే. ఆలోపు మారాలని, లేకుంటే మార్చుతారని ఓపీఎస్ తెలిపారు. ఆ రోజున ముఖ్య నిర్ణయం తీసుకోనున్నట్లు చెప్పారు. ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారనేది రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అన్నాడీఎంకే కార్యకర్తల హక్కుల పరిరక్షణ కమిటీ పేరుతో పని చేస్తున్న ఓపీఎస్ దాన్ని అన్నాడీఎంకే కార్యకర్తల హక్కుల పరిరక్షణ కళగంగా మార్చారు. ఈ పరిస్థితుల్లో కొత్త పార్టీ పెట్టేందుకు ఆలోచనలు జరుపుతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. కొత్త పార్టీ పెట్టి భాజపాతో కూటమి ఏర్పాటు చేసి ఎన్నికలు ఎదుర్కోవాలనే యోచనలో ఓపీఎస్ ఉన్నట్లు తెలుస్తోంది. అన్నాడీఎంకే నుంచి తొలగించిన వారిని మళ్లీ పార్టీలోకి చేర్చుకునేందుకు తెరవెనుక యత్నాలు జరుగుతున్నాయని ఓపీఎస్ మద్దతుదారుడు ఒకరు తెలిపారు. తప్పకుండా అన్నాడీఎంకే ఏకమవుతుందన్నారు.

తిరువళ్లూరు జిల్లాలో వరిసాగు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. స్థానికంగా కూలి రేట్లు అధికంగా ఉండటంతో రైతులు ఉత్తరాది రాష్ట్రాల వారిని నాట్లు వేసేందుకు తీసుకొస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 62,500 ఎకరాల్లో వరి సాగవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. **- తిరుత్తణి, న్యూస్‌టుడే**

పూనమల్లి-పోరూరు కూడలి మెట్రో సేవలు త్వరలో ప్రారంభం

వడపళని, న్యూస్‌టుడే: చెన్నై మెట్రో రెండోదశ పనులు మూడు వేర్వేరు మార్గాల్లో చురుగ్గా సాగుతున్నాయి. పూనమల్లి-లైట్‌హౌస్ మార్గంలో పూనమల్లి నుంచి పోరూరు కూడలి వరకు డిసెంబరులో సేవలు ప్రారంభించనున్నట్లు సీఎంఆర్ఎల్ గతంలో ప్రకటించింది. జనవరిలో మొదలయ్యే అవకాశాలున్నట్లు తాజాగా తెలిపింది.

● పూనమల్లి నుంచి పోరూరు వరకు అన్ని పనులు పూర్తి చేసి, రీసెర్చి డిజైన్స్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్(ఆర్డీఎస్ఓ), రైల్వే బోర్డు, రైల్వే మంత్రిత్వశాఖ నుంచి కొన్ని తప్పనిసరి ఆమోదాలు పొందాల్సి ఉందని సీఎంఆర్ఎల్ అధికారులు పేర్కొన్నారు. అనంతరం మార్గాన్ని తనిఖీ చేయడానికి రైల్వే భద్రతా కమిషనర్(సీఆర్ఎస్)కు సీఎంఆర్ఎల్ దరఖాస్తు సమర్పించాలి. దాంతోపాటు ఆర్డీఎస్ఓ, ఐఎస్ఏ ధ్రువపత్రాలు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఈనెలలో సీఆర్ఎస్ తనిఖీ నిర్వహించే అవకాశం ఉందని అధికారులన్నారు. ఆ తర్వాత తుది ఆమోదం ధ్రువపత్రం చేతికందగానే సేవలు ప్రారంభించడానికి వీలవుతుందని చెప్పారు.

పోరూరు కూడలిలో ఇలా..

పనులు 93 శాతం పూర్తి..

● పూనమల్లి నుంచి పోరూరు కూడలి వరకు పనులు 93 శాతం వరకు పూర్తయ్యాయి. డిసెంబరు కల్లా ముగించాలనే ఉద్దేశంతో తగినంతమంది సిబ్బందిని నియమించామని ఓ అధికారి పేర్కొన్నారు. కరయన్‌చావడి, కుమనన్‌చావడి స్టేషన్లకు ప్రవేశ, బయటికెళ్లే మార్గాలు పూర్తి కావడం కష్టతరంగా ఉందని సీఎంఆర్ఎల్ వర్గాలు పేర్కొన్నాయి. రెండు మార్గాల్లో ఒకటి ఈ నెలాఖరుకు సిద్ధం కాగలదన్నారు. అన్ని వైపుల నుంచి అనుమతులందిన తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్రారంభతేదీ అడగాల్సి ఉంటుందన్నారు.

పుష్ప ప్రదర్శనకు సిద్ధమవుతున్న బ్రయాంట్ పార్క్

ఆర్కేనగర్, న్యూస్‌టుడే: దిండుక్కల్ జిల్లా కొడైకెనాల్‌లోని బ్రయాంట్ పార్క్ పుష్ప ప్రదర్శనకు సిద్ధమవుతోంది. పార్క్‌లోని పలు రకాల పుష్పాలు తిలకించేందుక పలు రాష్ట్రాలు, విదేశాల నుంచి సందర్శకులు వస్తుంటారు. వచ్చే ఏడాది మే నెలలో 63వ పుష్ప ప్రదర్శన జరగనుంది. సాల్వియా, డెల్ఫినియం, పెన్‌స్టెమోన్ వంటి పలు రకాల పువ్వుల మొక్కలు నాటే పనులు శుక్రవారం ప్రారంభమయ్యాయి. 2.5 లక్షల మొక్కలు నాటనున్నారు. ఉద్యానవన శాఖ డిప్యూటీ డైరెక్టర్ నటరాజన్ తదితరులు పాల్గొన్నారు.

మొక్కలు నాటుతున్న సిబ్బంది

(c) eenadu

రాష్ట్రంలో మళ్లీ డీఎంకేదే అధికారం: కె.వీరమణి

మాట్లాడుతున్న కె.వీరమణి

వేళచ్చేరి, న్యూస్‌టుడే: రాష్ట్రంలో మళ్లీ డీఎంకే అధికారంలోకి వస్తుందని ద్రావిడ కళగం అధ్యక్షుడు కె.వీరమణి జోస్యం చెప్పారు. కడలూర్ జిల్లా కాట్టు మన్నార్ కోవిల్‌లోని సెరణి ఆడిటోరియంలో పార్టీ చిదంబరం జిల్లా తరఫున 'పెరియార్ నిధి' అందించే కార్యక్రమం గురువారం రాత్రి నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు పీసీ ఇలంగోవన్ అధ్యక్షతన ముఖ్య అతిథిగా పాల్గొన్న కె.వీరమణి మాట్లాడుతూ.. రాష్ట్రంలో స్టాలిన్ అమలు చేస్తున్న పథకాలను దేశంలోని మిగిలిన రాష్ట్రాలు అమలు చేస్తున్నాయని పేర్కొన్నారు. 'ఎస్ఐఆర్' ద్వారా రాష్ట్రంలో లక్షలాది మంది ఓటర్లను జాబితాల్లో నుంచి తొలగించారని, కాపున ప్రజలు ఓటర్ల జాబితాల్లో తమ పేర్లు ఉన్నాయో లేవో? సరిచూసుకోవాలని సూచించారు.

అవినీతి లేని శాఖే లేదు: అన్నామలై

సైదాపేట, న్యూస్‌టుడే: డీఎంకే ప్రభుత్వంలో అవినీతి, మోసం జరగని శాఖే లేదని భాజపా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అన్నామలై విమర్శించారు. శుక్రవారం ఆయన విడుదల చేసిన ప్రకటనలో... మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖలో రూ.1020 కోట్ల అవినీతి గురించి కేసు నమోదు చేయాలని ఈడీ తమిళనాడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోందన్నారు. అదే సమయంలో గ్రామీణాభివృద్ధి, పంచాయతీశాఖల్లో మరో మోసం వెలుగులోకి వచ్చిందని తెలిపారు. పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 12న జరుగనున్నట్లు ప్రభుత్వం గతంలో ప్రకటించిందని, వేలాది మంది యువకులు దరఖాస్తు చేసుకున్నారని, అయితే అకస్మాత్తుగా రద్దు చేస్తున్నట్లు గురువారం అందరికీ మెసేజ్ పంపారని తెలిపారు. దరఖాస్తుదారులు అధికారిక వెబ్‌సైట్‌లో చూడగా ముఖాముఖికి ఎంపికైన అభ్యర్థుల జాబితాలో అవకతవకలు జరిగినట్లు తెలిసిందన్నారు. వెంటనే పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాలకు మార్కుల ప్రాతిపదికన అర్హులను ఎంపిక చేయాలని డిమాండ్ చేశారు.

క్యారమ్ పోటీల్లో కీర్తి గడించిన కీర్తన

లేత్ వర్క్‌షాపులో పనిచేస్తూ ప్రపంచ ఛాంపియన్‌గా ఖ్యాతి

- న్యూస్‌టుడే, సైదాపేట

ఇటీవల మాల్దీవుల్లో జరిగిన 7వ క్యారమ్ ప్రపంచ కప్ పోటీల్లో భారత మహిళల జట్టులో తమిళనాడుకు చెందిన కీర్తన, కాశిమా, మిత్ర తదితర ఐదుగురు పాల్గొన్నారు. ఇందులో ఉత్తర చెన్నైకి చెందిన కీర్తన సింగిల్స్, డబుల్స్, గ్రూప్ అని మూడు విభాగాల్లో పసిడి పతకాలు సాధించింది. అదేవిధంగా ప్రపంచ క్యారమ్ ఛాంపియన్ టైటిల్ కూడా సొంతం చేసుకుంది.

పేద క్రీడాకారులకు సహకరిస్తా

భవిష్యత్తులో తనలాంటి పేద క్యారమ్ క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు సహకారం అందిస్తానని కీర్తన తెలిపారు. ఛాంపియన్‌షిప్ సాధించడం ద్వారా తన తండ్రి కల నెరవేర్చడంతో పాటు, తన ప్రాంతం, దేశానికి పేరు తీసుకురావడం సంతోషంగా ఉందన్నారు. తమిళనాడు ప్రభుత్వం పేద క్రీడాకారులను ప్రోత్సహిస్తోందని తెలిపింది. నేను సాధించిన కప్పులను పెట్టేందుకు స్థలం కూడా లేని ఇంట్లో జీవిస్తున్న మాకు ప్రభుత్వం తరఫున ఇల్లు కేటాయించాలని కోరింది.

ఈటీవీ భారత్‌తో మాట్లాడుతున్న కీర్తన

పేదరికంతో పదితోనే ఆగిన చదువు

కీర్తన నివసిస్తున్న ఇల్లు

పుదువణ్ణార్‌పేట్టై సెరియన్‌నగర్‌కు చెందిన కీర్తన తన ఆరవ ఏట నుంచి క్యారమ్ ఆడుతోంది. తండ్రి లోకనాథన్ కూడా ఈ క్రీడపై ఆసక్తి కలిగి ఉండి కుమార్తెకు నేర్పించారు. అయితే కీర్తన 12వ ఏట తండ్రిని కోల్పోయింది. దీంతో కుటుంబ పరిస్థితులు, పేదరికం కారణంగా 10వ తరగతితో చదువు మానేసి లేత్ వర్క్‌షాప్‌లో పనికి చేరింది. అక్కడ పని చేస్తూనే సమయం దొరికినప్పుడు చిన్న, చిన్న క్యారమ్ పోటీల్లో పాల్గొని విజయం సాధించేది. వాటితో లభించే చిన్నపాటి ఆదాయంతో కుటుంబానికి సాయపడేది. కీర్తన ప్రతిభను గుర్తించిన ఉత్తర చెన్నై ప్రాంతానికి చెందిన క్యారమ్ కోచ్‌లు ఆమెను క్లబ్‌లో చేర్పించి ఆడే అవకాశం కల్పించారు. క్లబ్ తరఫున ఆడుతూ వచ్చిన కీర్తనకు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం దక్కింది. వరుస విజయాలు, కఠిన శ్రమతో మాల్దీవుల్లో జరిగిన ప్రపంచ క్యారమ్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో భారత దేశం తరఫున పాల్గొనే అవకాశం వచ్చింది.

35 మందికి శిక్షణ

కీర్తన కోచ్ నిత్యరాజన్ మాట్లాడుతూ... లేత్ వర్క్‌షాప్‌లో పనిచేసిన కీర్తన నేడు దేశానికి గర్వకారణంగా నిలిచిందని తెలిపారు. ఇందుకు ఆమె కఠిన శ్రమే కారణమన్నారు. కీర్తన ఆడుతున్న క్యారమ్ క్లబ్‌లో 35మందికి పైగా క్రీడాకారులకు శిక్షణ ఇస్తున్నామని పేర్కొన్నారు.

- కోచ్ నిత్యరాజన్

తలరాత మారింది

తల్లి ఇంద్రాని మాట్లాడుతూ.. క్రీడపై కుమార్తెకు ఉన్న ఆసక్తిని గమనించి పేదరికంతో బాధపడుతున్నా పలు జాతీయ స్థాయి పోటీలకు పంపామన్నారు. ఎప్పుడు కూలుతుందో అన్నట్లు ఉన్న ఇంట్లో నివసిస్తున్న తాము కీర్తన ప్రపంచ ఛాంపియన్ అయితే తలరాత మారుతుందని అనుకున్నామని, ప్రస్తుతం అది నెరవేరిందన్నారు. కుమార్తె విజయాన్ని స్థానికులు మాత్రమే కాకుండా దేశమే కొనియాడుతుండటం చాలా సంతోషంగా ఉందని చెప్పారు.

- కీర్తన తల్లి ఇంద్రాని

మహాబలిపురానికి త్వరలో డబుల్ డెక్కర్ బస్సు సేవలు

బస్సును ప్రయోగాత్మకంగా నడుపుతున్న దృశ్యం

మహాబలిపురం, న్యూస్‌టుడే: చెన్నై నగరం నుంచి మహాబలిపురానికి వెళ్లే పర్యాటకుల సౌకర్యార్థం త్వరలో ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సు సేవలను ప్రవేశపెట్టడానికి రవాణాశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. మొదటి దశలో చెన్నై అడయార్ నుంచి మహాబలిపురం వరకు సర్వీసును ప్రవేశపెట్టనున్నారు. ఆ మేరకు ప్రస్తుతం ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. ఉత్తండి టోల్‌గేట్ వద్ద పైకప్పు తగులుతుందో? లేదో? పరిశీలించారు. ఏసీ వసతితో కూడిన బస్సు మహాబలిపురం స్థాయికి శుక్రవారం ఉదయం చేరుకుంది. ఇందులో 90 మంది ప్రయాణించేలా సీట్లను ఏర్పాటు చేశారు.

అంబులెన్స్‌లోంచి రోగి పడిన వీడియో నిజం కాదు

పోలీసుల వివరణ

వీడియోలోని దృశ్యం

ట్రిప్లికేన్, న్యూస్‌టుడే: కోయంబత్తూర్ జిల్లా అవినాశిలో రోడ్డుపై అంబులెన్స్‌లోంచి స్ట్రెచర్‌తో రోగి కింద పడుతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న వీడియో నిజం కాదని పోలీసులు తెలిపారు. వారి వివరాల మేరకు... కొన్ని రోజులుగా సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియో చక్కర్లు కొడుతోంది. అందులో.. రోడ్డుపై అంబులెన్స్ వెళ్తుండగా వెనుక తలుపు దానంతట అదే తెరచుకుని స్ట్రెచర్‌తోపాటు రోగి రోడ్డుపై పడిపోతున్నట్లు ఉంది. ఇది కోయంబత్తూరు జిల్లా అవినాశిలో జరిగిందని, రాష్ట్ర ప్రభుత్వం కొత్త ప్రాజెక్టు ప్రవేశపెట్టిందని అందులో వ్యాఖ్యలు ఉన్నాయి. భయాందోళనకు గురిచేసిన ఈ వీడియో నిజమని చాలామంది నమ్మారు. అయితే ఇది నిజం కాదని, కృత్రిమ మేధ(ఏఐ) ద్వారా సృష్టించిందని పోలీసులు వివరణ ఇచ్చారు.

8 వేల ఏళ్లనాటి రబ్బింగ్ గ్రూవ్స్ గుర్తింపు

వెలుగుచూసిన రబ్బింగ్ గ్రూవ్స్ రాయి

విల్లివాక్కం, న్యూస్‌టుడే: రామనాథపురం జిల్లా శ్రీవిల్లిపుత్తూర్‌లోని పక్కగుట్టపై సుమారు 8వేల ఏళ్ల క్రితం రాతి యుగంలో రాతి పనిముట్లకు ఆకృతి కల్పించడానికి, పదును పెట్టడానికి ఉపయోగించిన రబ్బింగ్ గ్రూవ్స్ వెలుగుచూశాయి. దీనిని రామనాథపురం పురావస్తు పరిశోధన ఫౌండేషన్ వ్యవస్థాపకుడు రాజగురు, సూర్యాకిపురం శేఖకుమార్ గుర్తించారు. రాజగురు మాట్లాడుతూ... పెన్నగతోప్పు అటవీ చెక్‌పోస్టు సమీపంలోని ఓ రాయిపై మొత్తం నాలుగు పొడవైన గాడులు కనిపించాయని, మూడు నిటారుగా, ఒకటి పైభాగంలో విశ్వంగా ఉందని చెప్పారు. సరళమైన, పొడవైన రాతి పనిముట్టుకు ఆకృతి కల్పించడానికి దీనిని ఉపయోగించి ఉండొచ్చని పేర్కొన్నారు. సాధారణంగా నీటివనరుల వద్ద ఇలాంటి గాడులు కనిపిస్తాయని, ఈ ప్రదేశానికి సమీపంలో ప్రవాహపు జాడలు గుర్తించినట్లు తెలిపారు. శ్రీవిల్లిపుత్తూర్ సమీపంలోని విలుప్పనూర్, బోగలూర్, కంచపం ప్రాంతాల్లో రాతి పనిముట్లను కనుగొన్నారని, అదేవిధంగా మదురై జిల్లా గోపాలస్వామి కొండ కింద ఉన్న రాళ్లపై ఆ కాలం నాటి గ్రైండింగ్ గుంటలు కూడా గుర్తించినట్లు వివరించారు.

రాజకీయాల్లో ఎవరు అవసరమో ప్రజలే నిర్ణయిస్తారు

దర్శకుడు మారిసెల్వరాజ్

ఆర్కేనగర్, న్యూస్‌టుడే: రాజకీయాల్లో మనకు ఎవరు అవసరమో ప్రజలే నిర్ణయిస్తారని సినీ దర్శకుడు మారిసెల్వరాజ్ పేర్కొన్నారు. తిరుచ్చిలోని తాయుమానవర్ కళాశాలలో శుక్రవారం జరిగిన సాంస్కృతిక పోటీల ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పోటీలను ప్రారంభించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ... రజనీ, విజయ్ చిత్రాలంటే తనకెంతో ఇష్టమన్నారు. పుస్తకాలు బాగా చదవడం ప్రారంభించానని, తర్వాత తన జీవితం మారిందన్నారు. ప్రపంచంలోని అన్ని విషయాలు తెలుసుకోవడానికి పుస్తకాలు చదవాలన్నారు. తమ పిల్లలకు తల్లిదండ్రులే పుస్తక పఠనం అలవాటు చేయాలని సూచించారు. ప్రజలు దేనిని ఇష్టపడి చూస్తున్నారో దాన్ని బట్టే సినిమాలు వస్తున్నాయని చెప్పారు. రాజకీయాల్లోకి ఎవరైనా రావచ్చని, అయితే మనకు ఎవరు అవసరమో వాళ్లని ప్రజలే నిర్ణయిస్తారని తెలిపారు. ఒక్క సినిమా రంగానికే కాకుండా అన్ని రంగాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.

శివరాజ్ పాటిల్ మృతికి సీఎం సంతాపం

చెన్నై, న్యూస్‌టుడే: కేంద్ర మాజీ మంత్రి శివరాజ్ పాటిల్ మృతికి ముఖ్యమంత్రి స్టాలిన్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన తన సంతాప సందేశంలో... శివరాజ్ పాటిల్ మృతివార్త ఆవేదన కలిగించిందన్నారు. ప్రజాసేవలో అర్థశతాబ్దం అనుభవం కలిగిన ఆయన లోక్‌సభ స్పీకర్‌గా, గవర్నర్‌గా పలు బాధ్యతల్లో తన కర్తవ్యాన్ని సమర్థవంతంగా నిర్వర్తించారని తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులు, మిత్రులు, కాంగ్రెస్ శ్రేణులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

ఎంసీ రాజా కళాశాల హాస్టల్‌లో అన్ని వసతులున్నాయి

సైదాపేట, న్యూస్‌టుడే: చెన్నై సైదాపేటలోని ఎంసీ రాజా కళాశాల విద్యార్థుల వసతిగృహ భవనం ఈ ఏడాది ఏప్రిల్ 14న అందుబాటులోకి వచ్చింది. ఇందులో 484 మంది విద్యార్థులు బస చేస్తున్నారు. ఇటీవల ఆ హాస్టల్‌లో కనీస సౌకర్యాలు లేవని కొన్ని పత్రికల్లో వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో ఆరోపణలను ప్రభుత్వం ఖండించింది. ఇందుకు సంబంధించి ఆదిద్రావిడ సంక్షేమశాఖ విడుదల చేసిన ప్రకటనలో... హాస్టల్లో కనీస వసతులు లేవని వచ్చిన వార్తల్లో నిజం లేదని తెలిపింది. 10 అంతస్తుల భవనంలో లిఫ్టు సహా అన్ని వసతులు ఉన్నాయని చెప్పింది. ప్రతి అంతస్తులో 48 మంది విద్యార్థులకు 7 మరుగుదొడ్లు, ఏడు స్నానాల గదులు, 6 మూత్ర విసర్జన ప్రాంతాలు, 5 వాష్ బేసిన్లు ఉన్నాయని వివరించింది. ఇందులోని గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు అవసరమైన వార్తాపత్రికలు, మాస పత్రికలు తదితర పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని తెలిపింది.

నేడు తాగునీటి వినియోగదారుల సమావేశం

వడపళని, న్యూస్‌టుడే: చెన్నై మెట్రో వాటర్ విభాగం శనివారం వినియోగదారుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. నగర వ్యాప్తంగా 15 జోన్లలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగే సమావేశంలో వినియోగదారులు తాగునీరు, మురుగునీటి సమస్యలను పరిష్కరించుకోవచ్చని ప్రకటనలో తెలిపింది. ప్రతి జోనులో సూపరింటెండింగ్ ఇంజినీరు ఆధ్వర్యంలో సమావేశం జరుగుతుందని పేర్కొంది.

బయో మైనింగ్‌తో 48.41 లక్షల మెట్రిక్ టన్నుల వ్యర్థాల తొలగింపు

విల్లివాక్కం, న్యూస్‌టుడే: చెన్నైలోని పెరుంగుడి, కొడుంగైయూర్ డంపింగ్ యార్డుల నుంచి 48.51 లక్షల మెట్రిక్ టన్నుల వ్యర్థాలను బయోమైనింగ్ ద్వారా తొలగించారు. ఇప్పటివరకు 100.29 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నట్లు జీసీసీ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. 250 ఎకరాలలో విస్తరించిన పెరుంగుడి డంపింగ్ యార్డులో 225 ఎకరాలలో సుమారు 27.50 లక్షల మెట్రిక్ టన్నుల హెరిటేజ్ వ్యర్థాలను గుర్తించారు. 2022లో ఆరు ప్యాకేజీల ద్వారా రూ.350.65 కోట్ల వ్యయ అంచనాతో చేపట్టిన బయోమైనింగ్‌తో ఇప్పటివరకు 26.35 లక్షల మెట్రిక్ టన్నులు తొలగించి 94.29 ఎకరాల స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన వ్యర్థాల తొలగింపు పనులు కొనసాగుతున్నట్టు జీసీసీ అధికారులు తెలిపారు. కొడుంగైయూర్ డంపింగ్ యార్డులో 252 ఎకరాల్లో పోగైన 66.52 లక్షల మెట్రిక్ టన్నుల వ్యర్థాలను తొలగించడానికి 2024లో రూ.641 కోట్లతో బయోమైనింగ్ పనులు చేపట్టారు. ఇందులో 22.06 లక్షల టన్నులు ప్రాసెస్ చేశారు. ప్యాకేజీలు 1, 2, 4, 6 కలిపి 6 ఎకరాలను స్వాధీనం చేసుకున్నారు. సుమారు 3 ఎకరాలలో జీసీసీ కంచె, బిందు సేద్యం, 1,500 మొక్కలతో కూడిన గ్రీన్‌జోన్‌ని అభివృద్ధి పరుస్తోంది. ఈ పనులు రూ.57 లక్షలతో జరుగుతున్నట్టు అధికారులు పేర్కొన్నారు.

పెరుంగుడి డంపింగ్ యార్డులో జరుగుతున్న బయో మైనింగ్ పనులు

3డీ కన్‌స్ట్రక్షన్ టెక్నాలజీ అభివృద్ధికి 'త్వస్త'తో 'సీఈపీటీ' భాగస్వామ్యం

నిర్మాణానికి ఉపయోగించే బ్లాకులతో సీఈపీటీ విద్యార్థులు

వడపళని, న్యూస్‌టుడే: '3డీ కన్‌స్ట్రక్షన్ టెక్నాలజీ'ని జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయడానికి చెన్నైకి చెందిన 'త్వస్త మాన్యుఫ్యాక్చరింగ్ సొల్యూషన్స్' డీప్ టెక్ స్టార్టప్ సంస్థ అహ్మదాబాద్‌లోని 'సెంటర్ ఫర్ ఎన్విరాన్‌మెంటల్ ప్లానింగ్ అండ్ టెక్నాలజీ(సీఈపీటీ)' యూనివర్సిటీతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఆ మేరకు త్వస్త శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. కాంక్రీటుతో సంక్లిష్టమైన ఆకృతులను ముద్రించగల రోబోటిక్ చేయిని త్వస్త. 'సీఈపీటీ'కి అందిస్తుంది. ఇది పూర్తిగా ఆర్కిటెక్చరల్ డిజైన్, మెటీరియల్, నిర్మాణ పరిశోధనలకు అంకితమైన అధునాతన వ్యవస్థను కలిగి ఉందని సీఈపీటీ ఆచార్యులు చిరాయు భట్ పేర్కొన్నారు. ఒప్పందం గురించి త్వస్త సీటీఓ కల్యాణ్ వైద్యనాథన్ మాట్లాడుతూ.. త్వస్త 3డీ కాంక్రీట్ ప్రింటింగ్‌లో మార్గదర్శకంగా ఉంది, లోతైన పరిశోధన, సహకార ఆవిష్కరణలపై ఆధారపడి ఉందని పేర్కొన్నారు. ఇరు సంస్థల ఒప్పందాలతో 'డిజైన్ ఫర్ అడిటివ్ మాన్యుఫ్యాక్చరింగ్' (డీఎఫ్ఏఎం)లో స్టూడియో కోర్సులను కూడా అందించగలమని ఆయన తెలిపారు.

వైభవంగా భైరవ జయంతి

ఊత్తుకోట: అలంకరణలో అష్ట భైరవులు

కాంచీపురం, న్యూస్‌టుడే: భైరవ జయంతిని పురస్కరించుకొని శుక్రవారం కాంచీపురం సమీప వెంబాక్కం భైరవపురంలోని స్వర్ణాకర్షణ భైరవాలయంలో యాగ పూజలు, ఉత్సవమూర్తికి ప్రత్యేక అభిషేకాలు, ఆరాధనలు నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. ● **ఊత్తుకోట:** తిరువళ్లూరు జిల్లా ఊత్తుకోట సమీపం దొంబరంబేడులోని ప్రసిద్ధ కాలభైరవుని ఆలయం ఉంది. భైరవ జయంతి సందర్భంగా శుక్రవారం ఆలయంలో స్వామివారికి మహా అభిషేకం, అష్ట భైరవుల కలశాల ప్రతిష్ఠ, ఆరాధన, క్షీరాభిషేకం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులకు ఆలయం తరఫున అన్నదానం చేశారు.

కళాకారులకు పురస్కారాలు

వడపళని, న్యూస్‌టుడే: బ్రహ్మగాన సభ, రసిక రంజని సభ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురువారం 'డిసెంబర్ ఆర్ట్ ఫెస్టివల్ 2025-26' పేరిట నలుగురు కళాకారులకు సన్మాన కార్యక్రమం ఘనంగా జరిగింది. ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసుడు నైవేలి సంతానగోపాలన్ 'గాన పద్మం', మృదంగ విద్వాంసుడు మన్నార్‌గుడి ఎ.ఈశ్వరన్ 'వాద్య పద్మం', భరత నాట్య కళాకారిణి మీనాక్షి చిత్తరంజన్ 'నాట్య పద్మం', ప్రముఖ రంగస్థల నటుడు మాపిళ్లై గణేశ్ 'నాటక పద్మం' పురస్కారాలందుకున్నారు. కార్యక్రమానికి హాజరైన పారిశ్రామికవేత్త, కళాపోషకుడు నల్లికుప్పుస్వామి చెట్టి తన వ్యక్తిగత అభిప్రాయాల్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా మార్గళి మాసంలో 35 సభలలో జరిగే కార్యక్రమాల గురించి తెలిపే 'రసిక సీజన్ బుక్'ను ఆవిష్కరించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ టీఎస్ కృష్ణమూర్తి మాట్లాడుతూ.. సభలు ఒకదానితో ఒకటి పోటీ పడకుండా సహకరించుకోవాలని కోరారు. మరో నాలుగేళ్లలో బ్రహ్మగాన సభ 60 వార్షికోత్సవాన్ని, 2029లో రసిక రంజని సభ శతాబ్ది వేడుకలను జరుపుకోనున్నాయని పేర్కొన్నారు. శతాబ్ది వేడుకలకు సంబంధించిన ప్రణాళికలు ప్రారంభమయ్యాయని రసిక రంజని సభ ఛైర్మన్ ఏఆర్ సంతానకృష్ణన్ పేర్కొన్నారు. కళాకారులు మన దేశంలో ఉన్నా, విదేశాల్లో ఉన్నా అభిమానుల పిలుపునకు ప్రతిస్పందించాలని ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసురాలు నిత్యశ్రీ మహదేవన్ చెప్పారు. పురస్కారాల ప్రదానం అనంతరం శివశ్రీ స్కందప్రసాద్ బృందం కచేరి ఆహూతులను అలరించింది.

టీఎస్ కృష్ణమూర్తి నుంచి పురస్కారం అందుకున్న ఎ.ఈశ్వరన్, మీనాక్షి చిత్తరంజన్, నైవేలి సంతానగోపాలన్, మాపిళ్లై గణేశ్

రాజకీయ సిద్ధాంతాలకు మద్దతు తెలపని న్యాయమూర్తులకు బెదిరింపులు తగదు

ప్యారిస్, న్యూస్‌టుడే: రాజకీయ సిద్ధాంతాలకు మద్దతుగా వ్యవహరించని న్యాయమూర్తులను బెదిరించేందుకు సస్పెన్షన్ చర్యలను ఆయుధంగా ఉపయోగించుకోకూడదని జస్టిస్ జీఆర్ స్వామినాథన్‌కి మద్దతుగా సుప్రీంకోర్టు, మద్రాసు హైకోర్టు మాజీ న్యాయమూర్తులు ప్రకటన విడుదల చేశారు. అందులో... కొందరు ఎంపీలు, సీనియర్ లాయర్లు కలిసి మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జీఆర్ స్వామినాథన్‌ను సస్పెండు చేసే ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. సమాజంలో నిర్దిష్ట వర్గం భావజాలం, రాజకీయ అంచనాలతో ఏకీభవించని న్యాయమూర్తులను అవమానించే సిగ్గుచేటు ప్రయత్నాలను, వాటిని కొనసాగించడానికి అనుమతిస్తే అది మన ప్రజాస్వామ్య, న్యాయవ్యవస్థల స్వాతంత్ర్యాన్ని ప్రశ్నార్థకం చేస్తుందన్నారు. దేశంలో ఎమర్జెన్సీ సమయంలో ప్రభుత్వానికి మద్దతుగా వ్యవహరించని న్యాయమూర్తులను సస్పెండ్ చేశారన్నారు. కేశవానంద భారతి కేసులో తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు ముగ్గురు సీనియర్ లాయర్లను సస్పెండు చేసిందన్నారు. వివిధ రాజకీయ ఒత్తిడి, దాడుల తర్వాత కూడా న్యాయవ్యవస్థ న్యాయాన్ని సమర్థిస్తుందన్నారు. కొంతకాలంగా రాజకీయ సిద్ధాంతాలతో సహకరించలేదని పలు విధాలుగా న్యాయవ్యవస్థను బెదిరిస్తున్నారన్నారు. పార్టీ విభేదాల్లేకుండా ఎంపీలందరూ, లాయర్లు, సామాజిక కార్యకర్తలు, పౌరలందరూ కలిసి సస్పెన్షన్ చర్యలను ఖండించాలన్నారు. న్యాయమూర్తులు రాజ్యాంగానికి మాత్రమే జవాబు ఇవ్వాలని, రాజకీయ బెదిరింపులకు కాదని తెలిపారు.

2030 నాటికి హెచ్‌ఐవీ రహిత రాష్ట్రంగా తమిళనాడు

హెచ్‌ఐవీ అవగాహన పోస్టర్లు విడుదల చేస్తున్న మంత్రి మా.సుబ్రమణియన్ తదితరులు

ఆర్కేనగర్, న్యూస్‌టుడే: హెచ్‌ఐవీ రహిత రాష్ట్రంగా 2030 నాటికి తమిళనాడును మారుస్తామని ఆరోగ్యశాఖ మంత్రి మా.సుబ్రమణియన్ తెలిపారు. చెన్నై అన్నాసాలైలోని ప్రభుత్వ మల్టీపర్పస్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో తమిళనాడు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్ర సంఘం తరఫున ప్రపంచ ఎయిడ్స్ దినం-2025 అవగాహన కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా గతేడాది ఉత్తమంగా సేవలందించిన హెచ్‌ఐవీ పరీక్షల కేంద్రం, హెచ్‌ఐవీ నియంత్రణపై అవగాహన కల్పిస్తున్న ఎన్‌జీవోలకు అవార్డులను మంత్రి మా.సుబ్రమణియన్ అందజేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... 2030లోగా ఎయిడ్స్ రహిత రాష్ట్రంగా తమిళనాడును మార్చేందుకు పలు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. కొత్త హెచ్‌ఐవీ ఇన్‌ఫెక్షన్లను నివారించడానికి, హెచ్‌ఐవీ నివారణ పనులను మెరుగుపరచడానికి ప్రభుత్వేతర సంస్థలతో కలిసి పనిచేస్తున్నామని వివరించారు. దేశంలో హెచ్‌ఐవీ ప్రభావం 0.26శాతంగా ఉన్న నేపథ్యంలో తమిళనాడులో 0.16గా ఉందన్నారు. దేశంలోనే తమిళనాడులో 100శాతం గర్భిణులకు హెచ్‌ఐవీ పరీక్షలు చేస్తున్నట్లు తెలిపారు. హెచ్‌ఐవీకి టీకా పథకం రాష్ట్రంలోనే ఉందన్నారు. ఈ పథకాన్ని వచ్చే నెలలో ప్రారంభించి 9 నుంచి 14ఏళ్ల మధ్య బాలికలకు వేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో అరియలూర్, పెరంబలూర్, తిరువణ్ణామలై, ధర్మపురి జిల్లాల్లో గర్భాశయ క్యాన్సర్ కేసులు అధికంగా ఉన్నాయని పేర్కొన్నారు.

విద్యార్థినులతో ఎమ్మెల్యే పొన్ముడి

ఈపీఎస్‌కు భయం పట్టుకుంది: పొన్ముడి

వేళచ్చేరి, న్యూస్‌టుడే: ఎడప్పాడి పళనిసామి భాజపాకు బానిసయ్యారని, ఆయన ఏమైనా మాట్లాడగలరని, ఆయనకు భయం పట్టుకుందని డీఎంకే మాజీ మంత్రి, ఎమ్మెల్యే కె.పొన్ముడి విమర్శించారు. విళుపురం జిల్లా తిరుక్కోయిలూర్ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేసే కార్యక్రమం శుక్రవారం తిరుక్కోవిలూర్‌లో నిర్వహించారు. కార్యక్రమంలో పొన్ముడి పాల్గొని సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి స్టాలిన్ పళనిసామిలా కాదని, విద్యాభివృద్ధికి అధిక నిధులు కేటాయిస్తున్నారని తెలిపారు.

నేడు, రేపు పలు సబర్బన్ సర్వీసులు రద్దు

వడపళని, న్యూస్‌టుడే: చెన్నై సెంట్రల్-గూడూరు సెక్షనులోని మీంజూరు, అత్తిపట్టు స్టేషన్ల మధ్య జరుగుతున్న సాంకేతిక పనుల కారణంగా 13, 14 తేదీల్లో పలు సబర్బన్ సర్వీసులు రద్దు చేసినట్టు దక్షిణ రైల్వే శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ● చెన్నై బీచ్-గుమ్మిడిపూండి 09.40, గుమ్మిడిపూండి-ఎంఎంసీ 09.55, 11.25, గుమ్మిడిపూండి-చెన్నై బీచ్ 10.55, ఎంఎంసీ-గుమ్మిడిపూండి 11.25 సర్వీసులు 13, 14 తేదీలు రద్దయ్యాయి.

● **తాత్కాలికంగా...** సూళ్లూరుపేట-ఎంఎంసీ 10.00 రైలు 13, 14 తేదీలు పొన్నేరి నుంచి నడుస్తుంది. ● ఎంఎంసీ-గుమ్మిడిపూండి 10.30 రైలు 13, 14 తేదీల్లో ఎన్నూరు నుంచి బయలుదేరుతుంది. ● ఎంఎంసీ-గుమ్మిడిపూండి 11.35 రైలు 14న ఎన్నూరు నుంచి నడుస్తుంది.

● **ప్రత్యేకం...** పొన్నేరి-ఎంఎంసీ 12.00 గంటలకు 13వ తేదీ, ఎన్నూరు-ఎంఎంసీ 10.36 రైలు 13, 14 తేదీలు, ఎన్నూరు-ఎంఎంసీ 12.08 రైలు 14న ప్రత్యేక సర్వీసులుగా నడుస్తాయి.

డీఎంకేను ఓడించేందుకు సిద్ధమైన రైతులు

నయినార్

సైదాపేట, న్యూస్‌టుడే: డీఎంకే ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు రైతులు సిద్ధమయ్యారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్ విమర్శించారు. శుక్రవారం ఆయన విడుదల చేసిన ప్రకటనలో... గత ఎన్నికల హామీల్లో అన్ని ఆహార వస్తువులకు కనీస మద్దతు ధర కల్పిస్తామని డీఎంకే హామీ ఇచ్చిందని తెలిపారు. ఆ హామీ ఏమైందని ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. వేదికపై తాను డెల్టా వ్యక్తినని చెప్పుకునే ముఖ్యమంత్రి రైతులకు ఇచ్చిన హామీని నెరవేర్చకుండా వారిని మోసం చేస్తున్నానని ఆరోపించారు. పలు రకాలుగా డీఎంకే ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని తెలిపారు.

EENADU Classifieds
JOBS
Need ENT EMRG Physician, CMO's, Nurses, Receptionist, Pro's Sriram Hospital, Ongole. Call & CV to 98495 95190, 76600 27789.

భవనాన్ని కూలుస్తున్న దృశ్యం

ఆక్రమిత నిర్మాణం కూల్చివేత

చెన్నై, న్యూస్‌టుడే: చెన్నై నెర్కుంద్రంలోని పెరుమాళ్ కోయిల్ వీధిలో తమిళనాడు గృహ నిర్మాణ బోర్డుకు చెందిన స్థలంలో సుమారు 10 వేల చ.అడుగుల స్థలాన్ని ఆక్రమించి బహుళంతస్తుల భవనం నిర్మించారు. దానిని కూల్చివేయాలన్న హైకోర్టు ఆదేశాల మేరకు చెన్నై మహానగర పాలకసంస్థ అధికారులు శుక్రవారం ప్రొక్లెయినర్ల సాయంతో కూల్చేశారు.

పనగల్ పార్కు-బోట్ క్లబ్ టీబీఎం 'పీకాక్' పనులు ప్రారంభం

వడపళని, న్యూస్‌టుడే: మెట్రో రెండో దశ నాలుగో మార్గంలోని పూనమల్లి బైపాస్ నుంచి లైట్ హౌస్ వరకున్న మార్గాన్ని భూగర్భంలో రెండు భాగాలుగా నిర్మిస్తున్నారు. ఒక్కో మార్గం నాలుగు కిలోమీటర్ల వరకు ఉంటుంది. రెండు వైపులా కలిపి మొత్తం 16 కిలోమీటర్ల మేర తవ్వకం పనులు జరగాల్సి ఉంది. టీనగర్ పనగల్ పార్కు నుంచి బోట్ క్లబ్ వరకు తవ్వకం పనులకు టీబీఎం (టన్నల్ బోరింగ్ మెషిన్) 'పీకాక్'ను శుక్రవారం విజయవంతంగా రంగంలోకి దింపారు. యంత్రాన్ని సీఎంఆర్ఎల్ జనరల్ మేనేజరు (కన్‌స్ట్రక్షన్) ఆర్.రంగనాథన్, టీమ్ లీడరు సి.మురుగమూర్తి, కన్సల్టెంట్ సంస్థల ఉన్నతాధికారులు పరిశీలిచారని సీఎంఆర్ఎల్ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది.

పనుల మ్యాపు పరిశీలిస్తున్న జీఎం ఆర్ఎన్ సింగ్

అరక్కోణం స్టేషన్‌లో అభివృద్ధి పనుల పరిశీలన

అరక్కోణం, న్యూస్‌టుడే: రాణిపేట జిల్లా అరక్కోణం రైల్వే స్టేషన్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులను దక్షిణ రైల్వే జనరల్ మేనేజర్ ఆర్ఎన్ సింగ్ శుక్రవారం పరిశీలించారు. ప్లాట్‌ఫారాలపై ఉన్న ఫుడ్ స్టాళ్లు మూసివేశారు. ఆహార పదార్థాల నాణ్యత సరిగాలేదని, ధరలు అధికంగా ఉన్నాయని ప్రయాణికులు ఆరోపించారు. దీనిపై జీఎం స్పందిస్తూ.. స్టాళ్లలో అధిక ధరలకు విక్రయిస్తే నిర్వాహకులపై చర్యలు చేపడతామని హెచ్చరించారు.

గిండి లోక్‌భవన్‌లో నిర్వహించిన మహాకవి భారతియార్ జయంతి, భారతీయ భాషా దివస్-2025 వేడుకల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన 40 మంది సాహితీవేత్తలను గవర్నర్ ఆర్.ఎన్.రవి పురస్కారాలతో సముచితంగా సత్కరించారు. వారిలో తెలుగువారైన తిరుపతి శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయ విశ్రాంత ప్రొఫెసర్ జక్కంపూడి మునిరత్నం, సీనియర్ పాత్రికేయులు నీరజ, రచయిత్రులు ఆముక్తమాల్యద, గాయత్రీదేవి, రచయిత తెప్పల శ్రీనివాస్, ఖమ్మం జిల్లా కొత్తగూడెం సింగరేణి కాలనీస్ మహిళా డిగ్రీ కళాశాల మాజీ తెలుగు శాఖాధిపతి రాయదుర్గం విజయలక్ష్మి ఉన్నారు.

- న్యూస్‌టుడే, చెన్నై



(c) eenadu

పెళ్లి సంబంధాల కోసం వెతుకుతున్నారా..

వన్నెరెడ్డి కుల అవివాహితులకు సువర్ణావకాశం

నేడు, రేపు వన్నెరెడ్డి కుల అవివాహిత వధూవరులకు ఈనాడు పెళ్లిపందిరి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం



తెలుగింటి వివాహ పరంపరలకు అత్యుత్తమ వేదిక అయిన 'ఈనాడు పెళ్లిపందిరి', వన్నెరెడ్డి కుల అవివాహిత వధూవరులకు ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం నిర్వహిస్తుంది. వివాహం కోసం ఎదురు చూస్తున్న వధూవరులతో పాటు సంబంధిత కుటుంబీకులు నేడు (13 డిసెంబరు 2025, శనివారం), రేపు (14 డిసెంబరు 2025, ఆదివారం) ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 5.30 గం. వరకు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ప్రొఫైల్‌ను ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు.

మరిన్ని వివరాలకు 91547 72006 91543 66099 ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చు

● ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ వాట్సప్ ద్వారా చేసుకోవచ్చు. అందుకు వధూవరుల బయోడేటా & ఫోటోలను పక్కన తెలిపిన వాట్సప్ నంబర్లకు పంపవచ్చు. క్యూఆర్‌కోడ్ స్కాన్ చేసి వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసుకోవచ్చు.

మద్రాస్ హైకోర్టులో ఏదో జరుగుతోంది?

- కరూర్ తొక్కిసలాట కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
- ఏకసభ్య కమిషన్, సిట్ ఏర్పాటు రద్దు ఆదేశాలను సవరించాలన్న తమిళనాడు అభ్యర్థన తిరస్కరణ

దిల్లీ: తమిళనాడులోని కరూర్ తొక్కిసలాట ఘటనపై దర్యాప్తునకు ఏకసభ్య కమిషన్, ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఏర్పాటును కొట్టివేసిన ఉత్తర్వులను సవరించాలన్న ఆ రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ కేసులోని ప్రతి అంశమూ నిష్పక్షపాతంగా, న్యాయబద్ధంగా ఉండాలని కోరుకుంటున్నట్టు జస్టిస్ జె.కె.మహేశ్వరి, జస్టిస్ విజయ్ బిష్ణోయ్ ధర్మాసనం శుక్రవారం తెలిపింది. మద్రాస్ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ సమర్పించిన నివేదికను పరిశీలించిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. "హైకోర్టులో ఏదో జరుగుతోంది. అది సరైన పద్ధతి కాదు" అని పేర్కొంది. 'రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్... సిట్ దర్యాప్తులో జోక్యం చేసుకోదు' అని తమిళనాడు తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది పి.విల్సన్ తెలిపారు. రిజిస్ట్రార్ జనరల్ సమర్పించిన నివేదికపై తాము చర్యలు తీసుకోబోతున్నట్టు ధర్మాసనం పేర్కొంది... ఆ నివేదిక ప్రతిని అందిస్తే రాష్ట్ర ప్రభుత్వం సమాధానమిస్తుందని విల్సన్‌తో పాటు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా విన్నవించారు. కరూర్ తొక్కిసలాటపై తాజాగా దాఖలైన మరో పిటిషన్‌పై ధర్మాసనం నోటీసు జారీ చేసింది. ఈ కేసులో భాగస్వాములైన పక్షాల తుదివాదనలు వినిపించాలని ఆదేశించింది. తుది విచారణ కోసం కేసును వాయిదా వేసింది. కరూర్ తొక్కిసలాట ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఏర్పాటుకు మద్రాస్ హైకోర్టు ఆదేశించడంపై సవాల్ చేస్తూ విజయ్ నేతృత్వంలోని టీవీకే సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే.

వన్నియర్లకు రిజర్వేషన్లు కల్పించాలి

టీనగర్, న్యూస్‌టుడే: తమిళనాడులో కుల గణన నిర్వహించాలని, వన్నియర్లకు 10.5 శాతం అంతర్గత రిజర్వేషన్ కల్పించాలని, అలాగే అన్ని కులాలకు తగిన రిజర్వేషన్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ రామదాస్ నేతృత్వంలోని పాట్టాలి మక్కల్ కట్చి (పీఎంకే) వర్గీయులు శుక్రవారం తిరునెల్వేలిలో ఆందోళన నిర్వహించారు. జిల్లా కార్యదర్శి జాన్ అధ్యక్షతన జరిగిన ఆందోళనలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

ఆర్కేనగర్: ఉమ్మడి తిరుచ్చి జిల్లా వన్నియర్ సంఘం, పీఎంకే తరఫున తిరుచ్చి కలెక్టర్ కార్యాలయం వద్ద శుక్రవారం ఆందోళన జరిగింది. నగర జిల్లా కార్యదర్శి పెన్నట్‌రాజ్ నేతృత్వం వహించారు.

పూజా కార్యక్రమం దృశ్యం

ది క్యారమ్ క్వీన్ చిత్రీకరణ ప్రారంభం

చెన్నై: అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగిన 6వ అంతర్జాతీయ క్యారమ్ పోటీల్లో గెలిచిన ఉత్తర చెన్నైకు చెందిన ఖాజిమా జీవిత చరిత్ర ఆధారంగా 'ది క్యారమ్ క్వీన్' చిత్రం తెరకెక్కనుంది. కర్ణాటకకు చెందిన ఓ నిర్మాణ సంస్థ ఈ చిత్ర నిర్మాణానికి ముందుకొచ్చింది. పూజా కార్యక్రమంతో చిత్రీకరణ పనులను శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఖాజిమా తన కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు.

డబ్బింగ్ పనుల్లో కరాటే బాబు

చెన్నై: గణేష్ కె.బాబు దర్శకత్వంలో రవి మోహన్ నటించిన చిత్రం 'కరాటే బాబు'. స్క్రీన్ సీన్ మీడియా నిర్మించిన ఈ చిత్రం ద్వారా రాష్ట్ర మాజీ డీజీపీ శంకర్ జివాల్ కుమార్తె తన్వీ కథానాయికగా పరిచయమవుతున్నారు. చిత్రంలో దర్శకుడు కె.ఎస్.రవి కుమార్, నాజర్, వీటీవీ గణేశ్, గాయత్రి తదితరులు ముఖ్యపాత్రల్లో నటించారు. చిత్రానికి శ్యామ్ సి.ఎస్ సంగీతం అందించారు. రాజకీయ కథా నేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ నేపథ్యంలో డబ్బింగ్ పనులు ప్రారంభమైనట్లు ప్రత్యేక వీడియోను చిత్రబృందం విడుదల చేసింది.

డబ్బింగ్ చెబుతున్న రవి మోహన్

మెజంత ఫస్ట్‌లుక్ పోస్టరు విడుదల

చెన్నై, న్యూస్‌టుడే: దర్శకుడు భరత్ మోహన్ దర్శకత్వంలో శాంతను భాగ్యరాజ్, అంజలి నాయర్ ప్రధానపాత్రల్లో నటిస్తున్న చిత్రం 'మెజంత'. ఇందులో ఆర్జే ఆనంది, భగ్స్, అర్చనా రవిచంద్రన్, శరత్ రవి, సౌందర్య శరవణన్ తదితర ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ ఏడాది ప్రారంభంలో చిత్రీకరణ మొదలైంది. కొత్తగిరిలో కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించగా మిగతా షెడ్యూల్‌ను చెన్నైలో చేపట్టారు. ఈ నేపథ్యంలో ఫస్ట్‌లుక్ పోస్టరును శుక్రవారం విడుదల చేశారు. బ్రాండ్ బ్లిట్జ్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డాక్టర్ జె.పి.లీలారామ్, రాజు కె.శరవణన్ బి, రేఖ లీలారామ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది విస్మరించలేని ప్రేమ కథా చిత్రంగా ఇది ఉంటుందని చిత్రబృందం ఆశాభావం వ్యక్తం చేసింది.

'సిరై' ట్రైలర్...

చెన్నై: సెవెన్ స్క్రీన్ స్టూడియో పతాకంపై ఎస్.ఎస్. లలిత్‌కుమార్ నిర్మించిన చిత్రం 'సిరై'. వర్ధమాన దర్శకుడు సురేశ్ రాజకుమారి దర్శకత్వంలోని ఈ చిత్రంలో విక్రమ్ ప్రభు ప్రధానపాత్రలో నటించారు. ఎస్.ఎస్. లలిత్‌కుమార్ కుమారుడు ఎల్‌కే అక్షయ్‌కుమార్ ఈ చిత్రం ద్వారా నటుడిగా పరిచయమవుతున్నారు. అనిష్మ, అనంత నాయికలు. ఈ నెల 25న చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో ట్రైలర్‌ను నటుడు ధనుష్ తన సామాజిక మాధ్యమ పేజీలో విడుదల చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. కోయంబత్తూర్‌లోని జీఆర్‌డీ కళాశాలలో చిత్ర ట్రైలర్‌ను ప్రత్యేకంగా ఆవిష్కరించారు. కార్యక్రమంలో చిత్రబృందం పాల్గొని విద్యార్థుల సమక్షంలో ట్రైలర్‌ను ప్రదర్శించింది.

'కొంబుసీవి' ట్రైలర్...

చెన్నై: పొన్‌రామ్ దర్శకత్వంలో షణ్ముగ పాండియన్, శరత్‌కుమార్ ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం 'కొంబుసీవి'. ఇందులో కాళీ వెంకట్, కల్కి రాజా తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రల్లో నటించారు. చిత్రంలోని యుగభారతి, పా.విజయ్, స్నేగన్, సూపర్ సుబ్బు తదితరుల గేయరచనలకు యువన్ శంకర్‌రాజా సంగీతం అందించారు. క్రిస్మస్ సందర్భంగా చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు గతంలో చిత్ర బృందం ప్రకటించింది. ఈ నేపథ్యంలో 19వ తేదీ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ట్రైలర్‌ను విడుదల చేసి ప్రకటించింది.

చిత్రంలోని ఓ సన్నివేశ దృశ్యం

తిరుత్తణి: నినాదాలు చేస్తున్న చెరకు రైతులు

ప్రభుత్వ తీరుకు నిరసనగా భాజపా ఆందోళన

ట్రిప్లికేన్, న్యూస్‌టుడే: తిరుప్పరంకుండ్రం వ్యవహారంలో కోర్టు తీర్పును గౌరవించని రాష్ట్ర ప్రభుత్వ తీరును ఖండిస్తూ భాజపా న్యాయవాద విభాగం తరఫున తేని జిల్లా కంబైన్డ్ కోర్టు ఎదుట శుక్రవారం ఆందోళన జరిగింది. న్యాయవాద విభాగ జిల్లా అధ్యక్షుడు సన్నాసి బాబు నేతృత్వం వహించారు.

డిమాండ్ల సాధనకు చెరకు రైతులు...

తిరుత్తణి: చెరకును కర్మాగారానికి తరలించడంలో జరుగుతున్న జాప్యాన్ని ఖండిస్తూ తమిళనాడు చెరకు రైతుల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం తిరుత్తణి సహకార చక్కెర కర్మాగారం వద్ద ఆందోళన జరిగింది. సుమారు 50 మంది రైతులు పాల్గొని తమ డిమాండ్లపై నినాదాలు చేశారు. ఏజెంట్ల ద్వారా ఆంధ్రప్రదేశ్ నుంచి కర్మాగారానికి చెరకు దిగుమతి చేసుకోవడం వల్లే స్థానిక రైతుల చెరకును సమయానికి తీసుకోవడంలేదని ఆరోపించారు. ఈ కారణంగా నరికిన చెరకు ఎండిపోయి, బరువు తగ్గి నష్టపోతున్నామన్నారు. ఆంధ్రా చెరకు దిగుమతిని నిలిపేసి తమ చెరకును తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. లేకుంటే భారీ పోరాటం చెస్తామని హెచ్చరించారు. సంఘ రాష్ట్ర కోశాధికారి పెరుమాళ్ నేతృత్వంలో జరిగిన ఆందోళనలో జిల్లా కార్యదర్శి శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.

నేడు విద్యుత్తు ఉండని ప్రాంతాలు

వడపళని, న్యూస్‌టుడే: విద్యుత్తుశాఖ చేపడుతున్న మరమ్మతుల కారణంగా శనివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కుండ్రత్తూరు ప్రాంతంలో సరఫరాలో అంతరాయం కలగనుందని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

పైవంతెన నిర్మించాలని విజ్ఞప్తి

పొన్నేరి, న్యూస్‌టుడే: దిత్వా తుపాను ప్రభావంతో తిరువళ్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. దీంతో అరుణా నదిలో వరద ఏర్పడింది. మీంజూరు సమీపం ఆండార్‌మడంలో నదిపై ఉన్న నేల వంతెన ప్రవాహంలో కొట్టుకుపోయింది. దీంతో మీంజూరుకు రాకపోకలు నిలిచాయి. దెబ్బతిన్న కాజ్‌వే వద్ద సుమారు 30 అడుగుల పొడవున్న పడవను నిలిపి ఆండార్‌మడం గ్రామస్థులు నేల వంతెనగా వినియోగించుకుంటున్నారు. పైవంతెన నిర్మించాలని కోరుతున్నారు.

వంతెనగా మారిన పడవ

వ్యర్థాల సేకరణకు ప్రత్యేక కార్యక్రమం

అరక్కోణం, న్యూస్‌టుడే: రాణిపేట జిల్లా వాలాజాపేట ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో గ్రామీణాభివృద్ధి, పంచాయతీశాఖలు సంయుక్తంగా వ్యర్థాల సేకరణ డ్రైవ్ శుక్రవారం నిర్వహించాయి. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చంద్రకళ పాల్గొని అన్ని ఆస్పత్రులు, ఆరోగ్య కేంద్రాలలో వ్యర్థాల సేకరణపై ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు.

తిరువళ్లూరు న్యాయవాదుల సంఘ అధ్యక్షురాలిగా జయచిత్ర

రెడ్‌హిల్స్, న్యూస్‌టుడే: తిరువళ్లూరులోని వివిధ కోర్టుల న్యాయవాదుల సంఘ అధ్యక్ష పదవికి శుక్రవారం ఎన్నిక జరిగింది. న్యాయవాది జయచిత్ర మాత్రమే నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఆమె ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు.

ఎయిడ్స్ నియంత్రణపై అవగాహన

తిరుత్తణి, న్యూస్‌టుడే: ప్రపంచ ఎయిడ్స్ దినాన్ని పురస్కరించుకుని తిరువళ్లూరు జిల్లా తిరుత్తణి సమీపం కేజీ కండిగైలో శుక్రవారం ఎయిడ్స్ నియంత్రణపై అవగాహన కల్పించేందుకు ఆటో ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ, జిల్లా ఎయిడ్స్ నివారణ, నియంత్రణ విభాగం, ఇండియన్ కమ్యూనిటీ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ సంయుక్తంగా కార్యక్రమం నిర్వహించాయి. జిల్లా ఎయిడ్స్ నివారణ, నియంత్రణ విభాగం అధికారిణి సరస్వతి ర్యాలీ ప్రారంభించారు. అవగాహన స్టిక్కర్లను ఆటోలపై అతికించారు.

ప్రభుత్వ స్థలంలో మురుగన్ విగ్రహం, శిలువ ఉండకూడదు

మదురై ధర్మాసనం

ప్యారిస్, న్యూస్‌టుడే: ప్రభుత్వ స్థలంలో మురుగన్ విగ్రహం, శిలువ ఉండకూడదని మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనం తెలిపింది. కన్నియాకుమరి జిల్లా మయిలాడుంపారైలో ఉన్న మురుగన్ విగ్రహాన్ని తొలగించాలని కలెక్టరు జారీ చేసిన ఉత్తర్వులు రద్దు చేయాలని చంద్రశేఖర్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన సింగిల్ జడ్జి మయిలాడుంపారైలో మళ్లీ మురుగన్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఉత్తర్వులు ఇచ్చారు. ఈ ఉత్తర్వులు రద్దు చేయాలని అప్పీల్ దాఖలైంది. మురుగన్ విగ్రహం వందేళ్ల పురాతనమైనదని ప్రధాన కేసు పిటిషనర్ చెప్పారని, 2022లో తీసిన డ్రోన్ వీడియోలో కొండపై విగ్రహం లేదన్నారు. అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన మురుగన్ విగ్రహాన్ని తొలగించినట్లు తెలిపారు. విగ్రహాన్ని మళ్లీ ఏర్పాటు చేయాలన్న సింగిల్ జడ్జి ఉత్తర్వులు చట్టవిరుద్ధమని, రద్దు చేయాలన్నారు. ఈ పిటిషన్ న్యాయమూర్తులు జస్టిస్ జయచంద్రన్, జస్టిస్ కేకే రామకృష్ణన్ ధర్మాసనంలో విచారణకు వచ్చింది. ఆ స్థలం ఎవరికి సొంతమైందని న్యాయమూర్తులు ప్రశ్నించారు. ప్రభుత్వానికి చెందినదని పిటిషనరు తరఫున జవాబిచ్చారు. స్థలం ప్రభుత్వానికి చెందినదైతే అక్కడ మురుగన్ ఉండకూడదు, శిలువ కూడా ఉండకూడదని న్యాయమూర్తులు తెలిపి విచారణ 15వ తేదీకి వాయిదా వేశారు.

విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ

రెడ్‌హిల్స్, న్యూస్‌టుడే: తిరువళ్లూరులోని ప్రభుత్వ మహోన్నత పాఠశాల విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉచిత సైకిళ్ల పంపిణీ చేసే కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఎమ్మెల్యే రాజేంద్రన్ ముఖ్య అతిథిగా హాజరై 900 మందికి సైకిళ్లు అందజేశారు. ప్రధానోపాధ్యాయురాలు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు

శునకం దాడిలో 10మందికి తీవ్రగాయాలు

ట్రిప్లికేన్, న్యూస్‌టుడే: అరియలూరు జిల్లా జయంకొండం సమీపం మరుదూర్ గ్రామంలో వీధి శునకాల బెడద అధికంగా ఉంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం ఓ వీధి శునకం సుమారు 10మందిని కరిచింది. గాయపడినవారు జయంకొండం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీధి శునకాల నియంత్రణకు అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.

విద్యుదాఘాతంతో తండ్రి, కుమారుడి మృతి

టీనగర్, న్యూస్‌టుడే: సేలం జిల్లా ఓమలూరు ప్రాంతంలో విద్యుదాఘాతంతో తండ్రి, కుమారుడు మరణించారు. పోలీసుల కథనం మేరకు.. ఓమలూరుకు చెందిన ముత్తు(60), ఆయన కుమారుడు కృష్ణమూర్తి(38) గురువారం గ్రామానికి సమీపంలోని సరబంగా నది ఒడ్డున గొర్రెలను మేపడానికి వెళ్లారు. అక్కడ తెగిపడి ఉన్న హై టెన్షన్ విద్యుత్తు తీగలను ముత్తు గమనించకుండా తొక్కడంతో విద్యుదాఘాతానికి గురయ్యాడు. తండ్రిని కాపాడే ప్రయత్నంలో కృష్ణమూర్తి కూడా ప్రమాదంలో చిక్కుకున్నాడు. తీవ్రంగా గాయపడిన ఇద్దరూ అక్కడికక్కడే మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

లారీ ఢీకొని కళాశాల విద్యార్థి...

రెడ్‌హిల్స్: తిరువళ్లూరు జిల్లా రెడ్‌హిల్స్ నటేశర్ వీధికి చెందిన రాజేష్‌కుమార్ నగల వ్యాపారి. ఈయన కుమారుడు నీరజ్‌కుమార్(18) ఆవడిలోని ఓ ప్రైవేటు కళాశాలలో బీకాం ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఇతను తన స్నేహితులు రాహుల్, కార్తిక్‌తో కలిసి గురువారం సాయంత్రం కళాశాల ముగిసిన తర్వాత ద్విచక్ర వాహనంపై ఇంటికి బయలుదేరాడు. రెడ్‌హిల్స్ బైపాస్ రోడ్డులో లారీ ఢీకొనడంతో నీరజ్‌కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన మిగతా ఇద్దరిని స్థానికులు చెన్నై స్టాన్లీ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నారావారికుప్పం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

మరో ఘటనలో కళాశాల విద్యార్థిని...

రెడ్‌హిల్స్: తిరువళ్లూరు జిల్లా పూందమల్లి సమీపం కాట్టుపాక్కం జానకి నగర్‌కు చెందిన కరుప్పుస్వామి కుమార్తె అరుంధతి(20) పరుత్తిపట్టులోని ఓ ప్రైవేటు కళాశాలలో బీకాం తృతీయ సంవత్సరం చదువుతోంది. ఈమె తన స్నేహితురాలు ఫర్హానాతో కలిసి ద్విచక్ర వాహనంపై శుక్రవారం ఉదయం కళాశాలకు బయలుదేరింది. సెన్నీర్‌కుప్పంలో లారీ ఢీకొనడంతో అరుంధతి అక్కడికక్కడే మృతి చెందింది. ఫర్హానా స్వల్ప గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆవడి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

అంబులెన్స్ బోల్తాపడి డ్రైవరు...

విల్లివాక్కం: కరూర్ జిల్లా వేలాయుధంపాలయం సమీపం మూలిమంగళం పాండిపాలయానికి చెందిన మోహన్ కుమారుడు అభిషేక్(18) అంబులెన్స్ డ్రైవరు. గురువారం పున్నమసత్రం సమీపంలోని కుట్టక్కడై ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరిగింది. సమాచారం మేరకు అభిషేక్ అంబులెన్స్‌తో ఘటనా స్థలికి బయల్దేరాడు. కుట్టక్కడై సమీపంలో వెళ్తుండగా అదుపుతప్పి అంబులెన్స్ బోల్తాపడింది. తీవ్రంగా గాయపడిన అభిషేక్‌ని స్థానికులు కరూర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్టు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది.

కంటైనర్ లారీ ఢీకొని ఉపాధ్యాయుడు...

ట్రిప్లికేన్: కోయంబత్తూరు జిల్లా పట్టణంపుదూర్‌కి చెందిన వివేకానందర్(56) సూలూరు చెల్లప్పపాళ్యం ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఆయన గురువారం సాయంత్రం విధులు ముగించుకుని ఇంటికి నడుచుకుంటూ వెళ్తుండగా కంటైనర్ లారీ ఢీకొంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వివేకానందర్ ఘటనా స్థలంలోనే మృతిచెందారు. సూలూరు పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించి దర్యాప్తు చేపట్టారు.

అనుమానాస్పద స్థితిలో మహిళ...

వేలూరు: తిరుపత్తూరు సమీపం పుత్తూరునాడు నడుకుప్పం ప్రాంతానికి చెందిన సంపశివం, చిన్నకాళి(42) దంపతులు. వీరికి ఇద్దరు కుమార్తెలుండగా వారికి వివాహాలయ్యాయి. ఈ క్రమంలో సంపశివం నాలుగేళ్ల క్రితం అనారోగ్యంతో మృతిచెందాడు. దీంతో చిన్నకాళి ఒంటరిగా జీవిస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె గ్రామ పొలిమేరలోని పొలంలో తలకు తీవ్రగాయాలతో నగ్నంగా విగతజీవిగా పడి ఉండటాన్ని స్థానికులు గమనించారు. సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించి అనుమానాస్పదం మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

బుల్లితెర నటి ఆత్మహత్య

రాజేశ్వరి (పాతచిత్రం)

ప్యారిస్, న్యూస్‌టుడే: కుటుంబ కలహాలతో బుల్లితెర నటి రాజేశ్వరి ఆత్మహత్యకు పాల్పడింది. చెన్నై బ్రాడ్‌వేకి చెందిన రాజేశ్వరి(39) ప్రముఖ టీవీ ఛానెల్‌లో ప్రసారమవుతున్న 'సిరగడిక్క ఆసై' మొదలైన సీరియళ్లలో నటిస్తున్నారు. సతీష్ అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. కుమారుడు హేమంత్‌కుమార్ ఐటీ ఉద్యోగి. కుమార్తె స్థానికంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. ఇదిలా ఉండగా భార్యాభర్తల మధ్య కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి మళ్లీ గొడవ జరగడంతో రాజేశ్వరి పుట్టింటికి వెళ్లింది. అక్కడ అధిక మోతాదులో బీపీ మాత్రలు వేసుకొని ఆత్మహత్యకు యత్నించింది. వెంటనే కుటుంబీకులు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందారు. ఘటనపై సైదాపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

న్యాయ కళాశాల విద్యార్థిని...

రెడ్‌హిల్స్: తిరువళ్లూరు జిల్లా కడంబత్తూరు సమీపం కీళ్‌నల్లాత్తూరుకు చెందిన భారతి(20) శ్రీపెరుంబుదూరులోని ప్రైవేటు న్యాయ కళాశాలలో నాలుగో ఏడాది చదువుతోంది. ఈమెను కళాశాల యాజమాన్యం 'బి' విభాగం నుంచి 'ఏ' విభాగానికి మార్చడంతో మనస్తాపానికి గురై గురువారం రాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మనవాళనగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

జంట హత్యల కేసులో కోర్టులో లొంగిపోయిన తండ్రీకొడుకులు

మృతులు నిఖిల, వివేక్ (పాతచిత్రాలు)

నిందితులు ప్రదీప్, శివకుమార్

ట్రిప్లికేన్, న్యూస్‌టుడే: తేని జిల్లా తేవారం సమీపం ముత్తయన్‌చెట్టిపట్టికి చెందిన ప్రదీప్(27)కు చిన్నమనూరుకి చెందిన నిఖిలతో మూడు నెలల క్రితం వివాహమైంది. ప్రదీప్ పనికెళ్లకుండా మద్యానికి బానిసై నేరాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. అతనిపై వివిధ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ క్రమంలో భార్యాభర్తలు నెల క్రితం విడిపోయారు. బంధువులు సర్ది చెప్పి ఇద్దరినీ కలిపారు. ఇదిలా ఉండగా నాలుగు రోజుల క్రితం మళ్లీ గొడవ జరిగింది. ప్రదీప్ దాడి చేయడంతో భార్య గాయపడింది. ఆమె తరపున బోడి తాలూకా పోలీసు స్టేషన్‌లో ప్రదీప్‌పై ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో అతని ఇంట్లో ఉన్న వస్తువులను తీసుకెళ్లడానికి నిఖిల తన బంధువులతో గురువారం వెళ్లింది. అప్పుడు తలెత్తిన ఘర్షణలో నిఖిల, ఆమె సోదరుడు వివేక్‌పై ప్రదీప్, అతని తండ్రి శివకుమార్ కత్తితో దాడి చేసి హతమార్చి పారిపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న తండ్రి, కుమారులకు కోసం గాలింపు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఇద్దరూ శుక్రవారం పెరియకుళం సబార్డినేట్ కోర్టులో న్యాయమూర్తి ఎదుట లొంగిపోయారు.

ఇంట్లోనే అబార్షన్ చేయడంతో గర్భిణి మృతి

భర్త సహా ముగ్గురి అరెస్టు

విల్లివాక్కం, న్యూస్‌టుడే: ధర్మపురి జిల్లా ఏరియూర్ సమీపం పుచ్చూర్‌కు చెందిన కణ్ణన్, రమ్య(26) దంపతులు. వీరికి ఇద్దరు కుమార్తెలుండగా మూడోసారి రమ్య గర్భం దాల్చింది. ఈ నెల 1వ తేదీ రమ్య మెట్లపై నుంచి జారిపడి మృతి చెందిందని భర్త కణ్ణన్ బంధువులను నమ్మించాడు. అనుమానించిన బంధువులు ఏరియూర్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కణ్ణన్ సేలం జిల్లా ఓమలూర్‌కు చెందిన నర్సు సుగన్య(35), మధ్యవర్తి వనిత(35) ద్వారా భార్యకు స్కానింగ్ చేయించాడని, మళ్లీ ఆడ శిశువు ఉన్నట్టు తెలియడంతో ఇంట్లోనే అబార్షన్ చేయించాలని నిర్ణయించాడు. ఆ ప్రకారం ఇంట్లోనే అబార్షన్ చేయించగా అధిక రక్తస్రావం కావడంతో సేలం వైద్య కళాశాల ఆస్పత్రికి తీసుకెళ్లారు. మెట్లపై నుంచి జారిపడటంతో గాయపడినట్లు అక్కడి వైద్యులకు చెప్పారు. అక్కడ ప్రథమ చికిత్స అందించారు. మెరుగైన చికిత్స కోసం కోవైలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్టు తేలింది. దీంతో పోలీసులు కణ్ణన్, నర్సు సుగన్య, మధ్యవర్తి వనితని గురువారం అరెస్ట్ చేశారు.

క్రైం కార్నర్

8ఏళ్ల బాలిక అదృశ్యం



ధనశ్రీ

వేలూరు, న్యూస్‌టుడే: తిరుపత్తూరు జిల్లా ఆంబూరు సమీపం గోవిందపురానికి చెందిన బాబు భవన నిర్మాణ కార్మికుడు. ఇతని రెండో కుమార్తె ధనశ్రీ(8) స్థానికంగా ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల్లో మూడో తరగతి చదువుతోంది. బాలిక గురువారం ఇంటి నుంచి పాఠశాలకు బయల్దేరింది. ఉపాధ్యాయులు ఉదయం 10 గంటలకు తల్లిదండ్రులకు ఫోన్ చేసి ధనశ్రీ పాఠశాలకు రాలేదని చెప్పారు. దీంతో దిగ్భ్రాంతి చెందిన తల్లిదండ్రులు పలుచోట్ల గాలించి కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఇంట్లో బంగారు ఆభరణాల చోరీ

వేలూరు: వేలూరు జిల్లా వేలూరు సమీపంలోని పేర్నాంబట్టుకు చెందిన అబ్దుల్ రెహమాన్ కుటుంబం బుధవారం ఇంటికి తాళం వేసి బెంగళూరు వెళ్లింది. శుక్రవారం తిరిగి వచ్చి చూడగా తాళం పగులగొట్టి ఉంది. లోనికెళ్లి చూడగా బీరువాలోని ఆరున్నర సవర్ల బంగారు ఆభరణాలు కనిపించలేదు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

వేలాంగణ్ణికి పారిపోయి వచ్చిన ప్రేమజంట

యువకుడి కుటుంబీకులపై కత్తులతో దాడి

కీర్తన, రాహుల్

ఆర్కేనగర్, న్యూస్‌టుడే: పారిపోయి వచ్చిన ఓ ప్రేమజంటపై యువతి కుటుంబీకులు కత్తులతో దాడి చేయడంతో యువకుడి కుటుంబం తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నారు. పోలీసుల కథనం మేరకు.. కర్ణాటక రాష్ట్రం బెంగళూరు నాగవాడా ప్రాంతానికి చెందిన డేనియల్- కలైయరసి దంపతుల కుమారుడు రాహుల్(22), అదే ప్రాంతానికి చెందిన కీర్తన అనే యువతి ప్రేమించుకుంటున్నారు. వారి ప్రేమకు యువతి కుటుంబీకులు వ్యతిరేకత తెలిపారు. రాహుల్ తన తల్లిదండ్రులతో మాట్లాడి వారి మద్దతుతో బుధవారం నాగపట్నం జిల్లాలోని వేలాంగణ్ణికి వచ్చి వివాహం చేసుకున్నారు. అక్కడున్న ప్రైవేట్ హోటల్‌లో బస చేశారు. ఈ సమాచారం తెలుసుకున్న కీర్తన తల్లిదండ్రులు, బంధువులు 15మంది వేలాంగణ్ణికి వచ్చి హోటల్‌లో ఉన్న రాహుల్, అతని తల్లిదండ్రులు, మామపై ఆయుధాలతో దాడి చేశారు. అనంతరం కీర్తనను తీసుకెళ్లిపోయారు. రాహుల్, అతని తల్లిదండ్రులు, మామ ప్రకాశ్ తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్సనిమిత్తం నాగపట్నం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వేలాంగణ్ణి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కూలీపై కత్తితో దాడి చేసిన నిందితుల కోసం గాలింపు

పళ్లిపట్టు, న్యూస్‌టుడే: తిరువళ్లూరు జిల్లా పళ్లిపట్టు తాలూకా అత్తిమాంజేరిపేట గ్రామానికి చెందిన శరత్‌కుమార్(24) కూలీ. ఇతను గురువారం రాత్రి టీ తాగడానికి దుకాణానికి వెళ్లాడు. అక్కడ అదే గ్రామానికి చెందిన రాజా(23), సెల్వ విగ్నేష్ (20) దుర్భాషలాడి కత్తి, రాళ్లతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన శరత్‌కుమార్‌ను కుటుంబీకులు పొదటూరుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు.

హత్య కేసులో నలుగురి అరెస్టు

హరికృష్ణన్

రెడ్‌హిల్స్, న్యూస్‌టుడే: తిరువళ్లూరు జిల్లా పూందమల్లి సమీపం తిరుమళిసై గుండుమేడుకు చెందిన హరికృష్ణన్(32) ఆటో డ్రైవర్. ఆయనను బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కారులో కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. గురువారం ఉదయం ఆయన చోళవరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో విగతజీవిగా పడి ఉన్నారు. వెళ్లవేడు పోలీసులు దర్యాప్తు చేపట్టి గుమ్మిడిపూండి సమీపం కాయలార్‌మేడుకు చెందిన ఇంజినీరు అజయ్, జ్ఞానశేఖర్, తిరుమళిసైకి చెందిన రామ్‌కుమార్, మధురవాయల్‌కు చెందిన హరిహరసుగన్ అనే వ్యక్తులను శుక్రవారం అరెస్టు చేశారు. అజయ్ ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని, ఆమెతో హరికృష్ణన్ సన్నిహితంగా ఉండటాన్ని జీర్ణించుకోలేని అజయ్ తన స్నేహితులతో కలిసి హత్య చేసి రోడ్డు ప్రమాదంలో గాయపడి చనిపోయినట్లు నాటకమాడి ఆస్పత్రిలో చేర్చినట్లు దర్యాప్తులో తేలింది.

బాలికను లైంగికంగా వేధించిన లారీ డ్రైవరు...

రెడ్‌హిల్స్: చెన్నై మూలక్కడై ప్రాంతానికి చెందిన 15ఏళ్ల బాలిక తిరువళ్లూరు జిల్లా పుళల్ క్యాంప్ వద్ద శుక్రవారం బస్సు కోసం వేచి ఉండగా ఓ లారీ వచ్చి ఆగింది. డ్రైవర్ ఎక్కడకు వెళ్లాలని అడిగాడు. మూలక్కడైకి అని చెప్పడంతో తాను అటు వైపే వెళ్తున్నాని చెప్పి ఎక్కించుకున్నాడు. కొద్ది దూరం వెళ్లాక డ్రైవర్ బాలికను లైగికంగా వేధించాడు. దీంతో వాహనం నుంచి దూకిన ఆమె పుళల్ మహిళా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు దర్యాప్తు చేపట్టి కళ్లకురిచ్చి జిల్లా తిరుక్కోవిలూరుకు చెందిన లారీ డ్రైవర్ శివరామన్‌ను అరెస్టు చేశారు.

పోక్సో కేసులో ఉపాధ్యాయుడు...

వేళచ్చేరి: కడలూర్ జిల్లా ఉన్నామలైచెట్టి చావడి ప్రాంతానికి చెందిన శంకర్(67) విశ్రాంత సైనికాధికారి. ప్రస్తుతం నెల్లికుప్పంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. ఇతను పాఠశాలలో 1వ తరగతి చదువుతున్న 6ఏళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. బాలిక విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు కుమార్తెను కడలూర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. ఘటనపై బన్రుట్టి మహిళా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి శంకర్‌ను శుక్రవారం పోక్సో చట్టం కింద అరెస్టు చేశారు. అనంతరం కడలూర్ కోర్టులో హాజరుపరచి రిమాండ్‌కు తరలించారు.

దాడికి పాల్పడిన నలుగురు బాలురు...

పొన్నేరి: తిరువళ్లూరు జిల్లా మీంజూరు సమీపం మణలి పుదునగర్‌కు చెందిన సురేష్ తన కుటుంబంతో కలిసి సీమావరంలోని జలాశయంలో శుక్రవారం స్నానం చేస్తుండగా నలుగురు బాలురు అక్కడకు చేరుకున్నారు. వికృత చేష్టలకు పాల్పడటంతో సురేష్ వారిని మందలించాడు. ఆగ్రహించిన యువకులు దాడి చేయడంతో సురేష్ గాయపడ్డాడు. ఆస్పత్రిలో చికిత్స పొందిన అనంతరం బాధితుడి ఫిర్యాదు మేరకు మీంజూరు పోలీసులు దర్యాప్తు చేపట్టి 17ఏళ్ల బాలురు నలుగురిని అరెస్టు చేశారు.

విషం పెట్టి 18 నెమళ్లను చంపిన రైతు...

విల్లివాక్కం: కరూర్ జిల్లా క.పరమత్తి సమీపం అత్తిపాళయం ప్రాంతంలో సుబ్రమణి అనే వ్యక్తికి సొంతమైన పొలంలో 10 మగ నెమళ్లు, 8 ఆడ నెమళ్లు మృతి చెందినట్టు గురువారం జిల్లా అటవీ శాఖాధికారులకు సమాచారం అందింది. ఘటనా స్థలికి వెళ్లిన జిల్లా అటవీ శాఖాధికారి షణ్ముగం, సర్కిల్ అధికారి అరివళగన్ నెమళ్ల కళేబరాలను పరిశీలించారు. అనంతరం వెటర్నరీ వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. విషం కలిసిన ఆహారం తిని మృతి చెందినట్టు తెలిసింది. పోలీసులు సుబ్రమణి వద్ద దర్యాప్తు చేయగా తానే విషం పెట్టి చంపినట్టు అంగీకరించాడు. దీంతో అతన్ని అరెస్ట్ చేసి అరవక్కురిచ్చి కోర్టులో హాజరుపరిచి రిమాండుకు తరలించారు.

మత్తుపదార్థాల విక్రేతలు ఇద్దరు...

అరెస్టయిన ప్రభు, జానీ

ప్యారిస్: చెన్నై రామాపురం పోలీసులు గురువారం స్థానికంగా గస్తీ చేపట్టారు. అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించారు. వారి వద్ద తనిఖీ చేసి 3 గ్రాముల మెథాంఫెటమైన్ అనే మత్తుపదార్థం గుర్తించారు. అనంతరం ప్రభు, జానీలను అరెస్టు చేసి, మత్తుపదార్థం, రెండు సెల్‌ఫోన్లు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తులో గ్రిండర్ యాప్ ద్వారా మత్తుపదార్థం కొనుగోలు చేసి విక్రయిస్తున్నట్లు తెలిసింది. నిందితులను శుక్రవారం కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కి తరలించారు.

ఈనాడు

దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు

Ph: 044-28232390

ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి

Cell: 97910 83205, 97910 74993

(c) eenadu

ఈనాడు
ఏలూరు
శనివారం డిసెంబరు 13, 2025

బాలోత్సవం అదిరే.. కళ్లు చెదిరే..

అలంకరణ వస్తువుల తయారీలో బాలలు

హేలాపురి బాలోత్సవం ఉత్సాహభరిత వాతావరణంలో శుక్రవారం ప్రారంభమైంది. సిద్ధార్థ క్వెస్ట్ పాఠశాలలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి వివిధ పాఠశాలల నుంచి పెద్ద సంఖ్యలో బాలబాలికలు విచ్చేసి సందడి చేశారు. జాతీయ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత కోటేశ్వరరావు, ఇటీవల డీఎస్సీలో ఐదు సబ్జెక్టుల్లో ఉద్యోగాలు సాధించిన వేలేరుపాడు గ్రామానికి చెందిన ఎన్.మంగరాణి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి బాలోత్సవాన్ని ప్రారంభించారు. బాలల వేషధారణలు, కళలు, సాంస్కృతిక ప్రదర్శనలతో ప్రాంగణమంతా సందడి నెలకొంది. వ్యాసరచన, చిత్రలేఖనం, లఘు నాటిక, ఏకపాత్రాభినయం తదితర అంశాల్లో పోటీలు నిర్వహించారు. ప్రారంభ సభలో ఎల్లాప్రగడ సుబ్బారావు చిత్రాలను, పుస్తకాలను ఆవిష్కరించారు. బాలోత్సవం అధ్యక్షుడు ఎ.నాగేశ్వరరావు, సిద్ధార్థ విద్యాసంస్థల ఛైర్మన్ కోనేరు సురేశ్‌బాబు, పెదపాడు ఎంఈవో నరసింహమూర్తి పాల్గొన్నారు.

- ఏలూరు అర్బన్, న్యూస్‌టుడే

చిన్నారుల నృత్య ప్రదర్శనలు

ఎండు కొబ్బరి బొండాలతో అందమైన కొంగలు

పద్మశాలీ కుల అవివాహితులకు సువర్ణావకాశం

నేడు, రేపు పద్మశాలీ కుల వధూవరులకు ఈనాడు పెళ్లిపందిరి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్

తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదిక అయిన ఈనాడు పెళ్లిపందిరి, **పద్మశాలీ కుల** అవివాహిత వధూవరులకు ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్. వివాహం కోసం ఎదురుచూస్తున్న వారు, సంబంధిత కుటుంబీకులు **నేడు (13 డిసెంబరు 2025, శనివారం), రేపు (14 డిసెంబరు 2025, ఆదివారం) ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 5.30 గం.** వరకు తమ ప్రొఫైల్‌ను ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు.

మరిన్ని వివరాలకు **80086 21414 & 91549 18858** ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చు.

ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఫోన్లో యాప్ ద్వారా కూడా చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేయదలచిన వధూవరుల బయోడేటా, ఫోటోలు పైన తెలిపిన ఫోన్ నెంబర్లకు సంప్రదించి వాట్సాప్ ద్వారా పంపవచ్చు.

చిన్నా.. బుజ్జీ.. ఆరోగ్యం బాగుందా..?

నూజివీడు, న్యూస్‌టుడే

బాలలకు చదువు ఎంత ముఖ్యమో ఆరోగ్యమూ అంతే.. ఆరోగ్యకరమైన బాల్యాన్ని అందించినప్పుడే భవిష్యత్తు సంతోషంగా ఉంటుంది. ఈ లక్ష్యంతో కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం (ఆర్‌బీఎస్‌కే)లో భాగంగా చైల్డ్ హెల్త్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తోంది.

నాలుగు రకాల వ్యాధులు (4డి).. 1. పుట్టుకతో వచ్చే లోపాలు, 2. బాల్యంలో వ్యాధులు, 3. పోషకాహార లోపాలు, 4. ఎదుగుదల లోపం సమస్యలను గుర్తించి ఉచితంగా చికిత్స అందిస్తున్నారు.

పరీక్షలు ఇలా..

ఏఎన్‌ఎంలు, మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్లు(ఎంఎల్‌హెచ్‌పీ) విద్యార్థుల వద్దకే వెళ్లి పరీక్షలు నిర్వహిస్తున్నారు. విద్యార్థుల్లో రక్తహీనత, ఎత్తు, బరువు, కంటి, వినికిడి పరీక్షలు, మానసిక రుగ్మతలు, దంత సమస్యలు, చర్మ సంబంధిత వ్యాధులు ఇలా శరీరంలో ప్రతి వ్యాధికి సంబంధించి స్క్రీనింగ్ చేసి వివరాలను ఏపీ హెల్త్ యాప్‌లో నమోదు చేస్తారు.

వ్యాధి తీవ్రతను బట్టి..

అంగన్‌వాడీలు, ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, సంక్షేమ వసతి గృహాలు, భవిత కేంద్రాల్లోని ప్రత్యేక అవసరాలు పిల్లలకు కూడా ఈ పరీక్షలు నిర్వహిస్తారు. స్క్రీనింగ్‌లో సమస్యలున్న విద్యార్థులకు వైద్యాధికారి పర్యవేక్షణలో వ్యాధి తీవ్రతను బట్టి సీహెచ్‌సీ, ప్రాంతీయ ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తారు. 18 ఏళ్ల లోపు వారికి ఈ పరీక్షలు నిర్వహిస్తారు.

అప్రమత్తతే ముఖ్యం..

పిల్లలందరూ ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ పరీక్షల్లో లోపాలు ఉన్నట్లు గుర్తించిన చిన్నారులకు ప్రత్యేక చికిత్స అందిస్తాం.

- డా.నరేంద్ర కృష్ణ, ఆర్‌బీఎస్‌కే నోడల్ అధికారి.

జిల్లాలో ఇదీ పరిస్థితి

కేటగిరీ	సంఖ్య	విద్యార్థులు	పరీక్షలు పూర్తయినవారు	ఆరోగ్యవంతులు	సమస్యలున్నవారు
అంగన్‌వాడీలు	2,290	1,42,995	1,32,057	1,08,983	23,074
పాఠశాలలు	1,867	1,51,988	1,07,415	89,404	18,011

ఈ రోజు పాఠం.. పరాయి పంచన

ఏళ్లుగా కళాశాలలకు సమకూరని భవనాలు

న్యాక్ గ్రేడ్‌కు దూరం

ఈనాడు–ఏలూరు, ఏలూరు విద్యా విభాగం, ఉంగుటూరు, బుట్టాయగూడెం, న్యూస్‌టుడే

జిల్లాలోని కొన్ని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు సొంత గూడు కరవు. పరాయి పంచన అరకొర వసతుల మధ్య నడుస్తున్నాయి. ఇది ఫలితాలు.. ప్రవేశాలపై ప్రభావం చూపుతోంది. ఏలూరు, కైకలూరు, నారాయణపురం, చింతలపూడి, కామవరపుకోట, జంగారెడ్డిగూడెం, బుట్టాయగూడెంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. సొంత స్థలం, భవనాలు ఉంటేనే న్యాక్ గుర్తింపు వస్తుంది. కేంద్రం రూసా నిధులు కేటాయిస్తుంది. ఏలూరు, బుట్టాయగూడెం, కామవరపుకోటకు న్యాక్ గుర్తింపు లేదు. ప్రస్తుతం కైకలూరు న్యాక్ ఏ+, చింతలపూడి న్యాక్ బీ+ హోదాను కలిగి కేంద్రం, రాష్ట్రం నుంచి ప్రత్యేక నిధులు పొందుతున్నాయి. ఈ గుర్తింపు కారణంగా వీటిల్లో ప్రవేశాలు బాగా ఉన్నాయి.

పోరాటమే తప్ప..

ఏలూరులో 2008లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటైంది. 17 ఏళ్లయినా శాశ్వత భవనాలేవు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనాల్లోనే తరగతులు నిర్వహిస్తున్నారు. సొంత భవనాలు నిర్మించాలని విద్యార్థులు ఏళ్ల తరబడి పోరాటాలు సాగించగా జూనియర్ కళాశాల ఆవరణలోని 3.2 ఎకరాలు కేటాయించారు. అందులోని 1.09 ఎకరాల్లో శాశ్వత భవనాలను రూ.12.60 కోట్లతో నిర్మించాలని ప్రతిపాదించినా వాటికి అతీగతీ లేదు. దీంతో 170 మంది అవస్థల మధ్య చదువుకుంటున్నారు.

బుట్టాయగూడెంలో అసంపూర్తిగా నిలిచిపోయిన భవనం

మన్యంలో ఒక్కటే..

మన్యం, ముంపు మండలాల్లో ఏకైక బుట్టాయగూడెం కళాశాలకు ఏడేళ్ల క్రితమే శాశ్వత భవనాల కోసం చర్యలు ప్రారంభించారు. ఇప్పటికీ అసంపూర్తిగానే ఉంది. గిరిజన విద్యార్థులకు ఇది ఎంతో ఉపయోగం. 2018లో అప్పటి తెదేపా ప్రభుత్వం భవనాలకు రూ.కోటి మంజూరు చేసింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం బిల్లులు చెల్లించక పనులు నిలిచిపోయాయి. 142 మంది విద్యార్థులు చదువుతున్నారు.

● నారాయణపురంలోని శ్రీ అరవింద శత జయంతి ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ప్రధానమంత్రి ఉచ్చతర్ శిక్షా అభియాన్ కింద రూ.5 కోట్లు మంజూరయ్యాయి. అయినా పనులు నత్తనడకన సాగుతున్నాయి. 145 మంది విద్యార్థుల ఇబ్బందులు వర్ణనాతీతం.

నవోదయ విద్యాలయాల ప్రవేశ పరీక్ష నేడు

ఏలూరు విద్యా విభాగం, న్యూస్‌టుడే: 2026-27 విద్యా సంవత్సరానికి గాను జవహర్ నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతిలో ప్రవేశానికి శనివారం పరీక్ష నిర్వహించనున్నారు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా 11 కేంద్రాలు ఏర్పాటు చేశారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు అడ్మిట్ కార్డులను http://www.navodaya.gov.in వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని డీఈవో వెంకటలక్ష్మమ్మ తెలిపారు. ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్ష ఉంటుందన్నారు. విద్యార్థులు ఉదయం 10 గంటలకల్లా పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. పరీక్ష కేంద్రంలోకి చరవాణులు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించరని పేర్కొన్నారు.

సేవలపై సంతృప్తి.. లంచంతో అపకీర్తి

ప్రభుత్వ సర్వేలో ప్రజల ఆవేదన

ఈనాడు - ఏలూరు: ప్రజలు నిర్ణయించుకున్న సమయానికే రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి ఆస్తులు రిజిస్ట్రేషన్ చేసుకునేలా స్లాట్ బుకింగ్ విధానాన్ని కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది. చాలా వరకు సేవలు డిజిటల్ రూపంలో అందుబాటులోకి వచ్చాయి. దీనిపై ప్రభుత్వం జిల్లాలో ఐవీఆర్‌ఎస్ కాల్స్ చేసి జనాభిప్రాయం తెలుసుకుంది. ఏలూరు జిల్లా పరిధిలోని వట్లూరు, చింతలపూడి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో ఆరా తీయగా సేవలపై సంతృప్తిని వ్యక్తం చేస్తూనే.. లంచం అడుగుతున్నారని చెప్పారు. ఈ విషయాన్ని ప్రభుత్వం కలెక్టర్‌కు పంపింది. దీనిపై ప్రభుత్వం, కలెక్టర్ ఎలా స్పందిస్తారోనని ఆయా సబ్ రిజిస్ట్రార్లతో పాటు జిల్లా రిజిస్ట్రార్, డీఐజీ ఆందోళన చెందుతున్నారు.

కార్యాలయం	ఫోన్ కాల్స్
వట్లూరు	39 మంది
చింతలపూడి	18 మంది

● రిజిస్ట్రేషన్ సేవలు డిజిటల్ రూపంలో ఉన్నాయని మీకు తెలుసా?

	తెలుసు	తెలియదు
వట్లూరు	71.5	28.5
చింతలపూడి	100	

● సిబ్బంది మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తున్నారా?

	అవును	లేదు
వట్లూరు	79.9	20.1
చింతలపూడి	50	50

● కార్యాలయాల్లో అనధికార చెల్లింపులు ఉన్నాయా

	ఉన్నాయి.	లేవు
వట్లూరు	38.9	61.1
చింతలపూడి	33.3	66.7

● స్లాట్ బుకింగ్ సేవలు తెలుసా?

	తెలుసు	తెలియదు
వట్లూరు	75.7	24.3
చింతలపూడి	40	60

● వట్లూరు, చింతలపూడిలో సేవలపై వరుసగా పాజిటివ్‌గా 70.8, 39.2 శాతం మంది, నెగిటివ్‌గా 29.2, 60.8 శాతం మంది చెప్పారు.

● రాష్ట్ర స్థాయి సంతృప్తి స్థాయిల్లో జిల్లాకు 11వ ర్యాంకు దక్కింది.

రింగ్‌లో కింగ్‌లు

న్యూస్‌టుడే, ఏలూరు నగరం

రెక్కాడితే గానీ డొక్కాడని యువకులు వారు. అయినా పేదవారమని కుంగిపోలేదు. అయినా వారి ప్రయత్నాలు ఆపకుండా బాక్సింగ్‌లో ముందుకు సాగుతున్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు ఏలూరులో పార్ట్‌టైమ్ ఉద్యోగాలు చేస్తూ అమ్మానాన్నలకు చేదోడుగా ఉంటూ చదువుకుంటున్నారు. కండ్రికగూడెంలోని బాక్సోఫిట్ వ్యాయామశాలలో శిక్షకుడు వి.అవినాశ్ వద్ద శిక్షణ పొందుతూ రాష్ట్ర స్థాయిలో పతకాలు సాధించి జాతీయ పోటీలకు ఎంపికయ్యారు. అందులో పతకాలు పట్టేందుకు సాధన చేస్తున్నారు.

నా పేరు చల్లగాలి వివేక్ వర్మ. మాది తాడేపల్లిగూడెం. నాన్న సురేశ్ రాజు ఫొటో స్టూడియో నిర్వహిస్తారు. అమ్మ హరిత గృహిణి. ధర్మాజీగూడెంలోని సాయి కళాశాలలో డిగ్రీ చదువుకుంటూ మూడేళ్లుగా బాక్సింగ్‌లో శిక్షణ పొందుతున్నా. 2023లో విశాఖలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో సీనియర్ విభాగంలో సత్తాచాటి కాంస్యం, ఇటీవల రాజోలులో నిర్వహించిన పోటీల్లో 75 కిలోల్లో స్వర్ణం సాధించి త్వరలో హరియాణాలో నిర్వహించబోయే జాతీయ పోటీలకు ఎంపికయ్యా. అంతర్జాతీయ రింగులో సత్తా చాటడమే నా ఆశయం.

నా పేరు సతీశ్. వైవీఎస్-బీఆర్ఎం వ్యాయామ కళాశాలలో బీపీఈడీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నా. మూడేళ్లుగా తర్ఫీదు పొందుతూ 2023లో యూనివర్సిటీ స్థాయి పోటీలో, 2024లో పిఠాపురంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీల సీనియర్ విభాగంలో కాంస్య పతకాలు సాధించాను. ఇటీవల రాజోలులో జరిగిన పోటీలో 55-60 కిలోల విభాగంలో స్వర్ణం సాధించి 2026లో హరియాణాలో జరగబోయే జాతీయ స్థాయి టోర్నీకి ఎంపికయ్యాను. దేశం తరపున ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నా.

నా పేరు పాక నిర్మల కుమార్. నాన్న శ్రీను రైతు. అమ్మ విజయలక్ష్మి. సొంతూరు ఉండ్రాజవరం సమీపంలోని మోర్త. ధర్మాజీగూడెంలోని శ్రీసాయి కళాశాలలో డిగ్రీ చదువుతున్నా. రెండేళ్లుగా బాక్సింగ్‌లో శిక్షణ పొందుతున్నా. 2024లో పిఠాపురంలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో 75 కిలోల విభాగంలో పాల్గొన్నా. పతకం రాలేదని కుంగిపోకుండా కఠోర సాధన చేశాను. ఇటీవల రాజోలులో నిర్వహించిన టోర్నీలో 75-80 కిలోల విభాగంలో స్వర్ణం సాధించాను. చదువుతో పాటు బాక్సింగ్‌లోనూ పతకాలు సాధించి ఉన్నత స్థితి సాధించడమే ధ్యేయంగా ముందుకెళ్తున్నా.

పీ4 స్ఫూర్తి

పీ4 కార్యక్రమంలో భాగంగా దాతల సహకారంతో కైకలూరు నియోజకవర్గంలోని పోలీస్ స్టేషన్లకు రూ.50 లక్షల విలువ చేసే 5 నూతన కార్లు సమకూరాయి. శుక్రవారం సాయంత్రం ఎమ్మెల్యే కామినేని, ఎస్పీ ప్రతాప్ శివకిశోర్ ఈ వాహనాలను లాంఛనంగా ప్రారంభించారు. ఎస్పీకి కారు నమూనా తాళం అందిస్తున్న ఎమ్మెల్యే కామినేని, దాతలను చిత్రంలో చూడొచ్చు. **-న్యూస్‌టుడే, కైకలూరు**

పొగాకు బ్యారన్‌లో నిబంధనలు కాల్చేస్తాం

జంగారెడ్డిగూడెం, న్యూస్‌టుడే

ఏజెన్సీ, మెట్ట మండలాల్లో అనధికారిక పొగాకు బ్యారన్ల నిర్మాణం పెద్ద సంఖ్యలో మొదలైంది. సొంత జాగాల్లో కొందరు, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి మరికొందరు నిర్మిస్తున్నారు. ఇది తెలిసీ కూడా సంబంధిత అధికారులు నిలువరించలేకపోతున్నారు.

ఇటీవల ముగిసిన సీజన్‌లో కిలో పొగాకుకు రూ.456 రికార్డు ధర వచ్చింది. మార్కెట్ బాగుండటంతో ఈ సాగుపై ఆసక్తితో బ్యారన్లు కడుతున్నారు. ఇప్పటికే ఎన్‌ఎల్‌ఎస్‌లోని జంగారెడ్డిగూడెం ఒకటి, రెండు, కొయ్యలగూడెం, గోపాలపురం, దేవరపల్లి వేలం కేంద్రాల పరిధిలో రెండు వేల అనధికారిక బ్యారన్లు ఉన్నాయి. ప్రస్తుతం జోరుగా కట్టేస్తుండటంతో ఆ సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

జోరుగా అక్రమ నిర్మాణాలు

అద్దె బారెడు..

బ్యారన్‌లో పొగాకు ఉడికించడానికి, అద్దెకు లైసెన్సు తీసుకుంటే రూ.3 లక్షల నుంచి రూ.3.50 లక్షలు అవుతోంది. అద్దెలు భారీగా ఉండటంతో.. చాలామంది అక్రమంగా నిర్మించేస్తున్నారు. ఒక సీజన్ అద్దె ఖర్చు కంటే తక్కువకే బ్యారన్ కట్టేయగలుగుతుండటంతో ఇవి పెరుగుతున్నాయి. మైసన్నగూడెంలో ప్రభుత్వ స్థలం ఆక్రమించి కొందరు బ్యారన్లు కడుతున్నారు. తాడువాయిలో ఇళ్ల మధ్యే బ్యారన్ కడుతున్నారని అదే గ్రామానికి చెందిన అనసూయ అనే గృహిణి ఇటీవల పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేశారు.

ఉనికికే ప్రమాదం..

ఈ ఏడాది సుమారు 19 మిలియన్ కిలోలు అధికంగా పండించారు. దీంతో చివర్లో నాసిరకం పొగాకుకు ధర రూ.49కు పడిపోయింది. ఈ పరిణామాలతో బోర్డు గత సంవత్సరం కోటా తగ్గించింది. ఈ సమయంలో ఇబ్బడిముబ్బడిగా కడుతున్న బ్యారన్లతో సాగు మరింత పెరిగి అసలుకే ముప్పు రావచ్చన్న భయం ఉంది. 'అనధికారిక బ్యారన్ నిర్మాణాలు జరగకుండా చూడాలని పంచాయతీ, రెవెన్యూ శాఖలకు సమాచారం ఇచ్చాం.' అని పొగాకు బోర్డు ఆర్ఎం జీఎల్‌కే ప్రసాద్ తెలిపారు.

ఆశల సాగుకు సన్నద్ధం!

ఉంగుటూరు, న్యూస్‌టుడే: రబీ సాగుకు సమయం ఆసన్నమైంది. జిల్లాలో ఈ సీజన్‌లో వరితో పాటు మొక్కజొన్న, పొగాకు, వేరుసెనగ, మినుములు, పెసలు తదితరాలతో పాటు ఉద్యాన పంటలు సాగు చేస్తారు. వరికి నెలాఖరుకు నారుమడులు పూర్తి చేసుకునేలా వ్యవసాయ శాఖాధికారులు రైతులను సమాయత్తం చేస్తున్నారు. వరి 96,567, ఇతర పంటలు 39,684 ఎకరాల్లో సాగు అవుతుందని అంచనా.

సాగు చేసిన నారుమడి

వైకాపా పాలనలో ధాన్యం నగదు సకాలంలో అందకపోవడంతో తర్వాత పంట పెట్టుబడికి రైతుల చేతిలో చిల్లిగవ్వలేక ఆర్థిక ఇబ్బంది పడేవారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ధాన్యం విక్రయించిన గంటల వ్యవధిలోనే రైతుల ఖాతాల్లో నగదు జమవుతోంది. జిల్లాలో 2,42,773 టన్నుల ధాన్యం సేకరించి రూ.475.3 కోట్లు జమ చేశారు. అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్ కింద జిల్లాలో 1,60,968 మంది రైతులకు రూ.106.23 కోట్లు ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసింది.

ఈ రకాలు మేలు

వరిలో తక్కువ కాల పరిమితి ఉన్న ఎంటీయూ 1121, ఎంటీయూ 1153తో పాటు ఎంటీయూ 1282, ఎంటీయూ 1293, ఎంటీయూ 1426 తదితర రకాలు వేసుకోవాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో పీఆర్ 126 వద్దని రైతులకు ఇప్పటికే అవగాహన కల్పించారు.

1.40 లక్షల టన్నులు..

అన్ని రకాల ఎరువులు కలుపుకొని 1,40,374 టన్నులు అవసరం. ఏ ఎరువు ఎంత మేర కావాలన్న అంశంపై ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చాం. ప్రధానంగా యూరియా కొరత రాకుండా చూస్తామని డీఏవో హబీబ్ బాషా తెలిపారు.

విర్డ్‌లో ప్రత్యేక వైద్య శిబిరం 12లో

నినదించిన అంగన్‌వాడీలు

తమ సమస్యలను పరిష్కరించాలని జిల్లాలోని అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు నినదించారు. ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం కలెక్టరేట్ వద్ద భారీ ధర్నా నిర్వహించారు. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

- న్యూస్‌టుడే, ఏలూరు కలెక్టరేట్

(c) eenadu

రాష్ట్ర స్థాయి సాఫ్ట్‌బాల్ టోర్నీ ప్రారంభం

తలపడుతున్న క్రీడాకారులు

వీరవాసరం, న్యూస్‌టుడే: బాల బాలికలకు విద్యతోపాటు క్రీడలు కూడా అవసరమని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. వీరవాసరం ఎంఆర్‌కే జడ్పీ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో 69వ రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ అండర్ 17 బాలబాలిక సాఫ్ట్‌బాల్ పోటీలను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఎమ్మెల్సీలు కపురు శ్రీనివాస్, బొర్రా గోపీమూర్తిలు మాట్లాడుతూ మారిన ఆహారపు అలవాట్లతో ప్రతి వ్యక్తికి వ్యాయామం అవసరమన్నారు. పోటీల్లో వివిధ జిల్లాల నుంచి వచ్చిన మొత్తం 410 మంది పాల్గొన్నారు. మొదటి రోజు లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో పోటీలు జరిగాయి.

గెలుపొందిన జట్లు.. మొదటి రోజు జరిగిన లీగ్ పోటీల్లో బాలుర విభాగంలో కర్నూలుపై తూర్పుగోదావరి, గుంటూరుపై నెల్లూరు, ప్రకాశంపై పశ్చిమగోదావరి, బాలికల విభాగంలో నెల్లూరుపై ప్రకాశం, విశాఖపట్నంపై అనంతపురం, చిత్తూరుపై పశ్చిమగోదావరి జట్లు గెలిచినట్లు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శులు పీఎస్ఎన్. మల్లేశ్వరరావు, సునీత తెలిపారు.

పోటీలను ప్రారంభిస్తున్న ఉపాధ్యాయులు

ఉత్సాహంగా క్రాస్ కంట్రీ రన్నింగ్ పోటీలు

ఏలూరు నగరం, కామవరపుకోట, న్యూస్‌టుడే: ఏలూరు జిల్లా అథ్లెటిక్స్ సంఘ ఆధ్వర్యాన కామవరపుకోట జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో శుక్రవారం జూనియర్స్, సీనియర్స్ క్రాస్ కంట్రీ రన్నింగ్ పోటీలు ఉత్సాహంగా కొనసాగాయి. వివిధాంశాల్లో పెద్ద ఎత్తున బాలబాలికలు, మహిళా, పురుష క్రీడాకారులు పాల్గొని కేటగిరివారీగా జరిగిన పోటీల్లో తమ ప్రతిభ కనబరిచారు. సంఘ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గుళ్ల ప్రసాదరావు, దేవరపల్లి ప్రసాద్, పూర్వపు సీనియర్ అథ్లెటిక్, దక్షిణ భారత పతాక గ్రహీత రాజు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గవరరాజు, కార్యదర్శి సత్యనారాయణ, పీడీ శ్యామల పలువురు పాల్గొని పర్యవేక్షించారు. ఎంపికైన క్రీడాకారులు ఈ నెల 24న కాకినాడ జిల్లాలోని పెద్దాపురంలో నిర్వహించబోయే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు.

వ్యర్థాలతో అర్థవంతంగా!

పగిలిన గాజు ముక్కలతో సీతాకోకచిలుక

అందమైన ఆకృతులు తయారు చేస్తున్న విద్యార్థులు

సరైన ఆలోచన ఉండాలేగానీ పనికిరాని వస్తువేదీ ఉండదు. మనం వాడిపడేసిన వ్యర్థాలతో అందమైన, ఉపయోగకర వస్తువులను తయారు చేసి చూపించారు ఈ విద్యార్థులు. ఏలూరులోని సిద్ధార్థ క్వెస్ట్ పాఠశాలలో జరిగిన హేలాపురి బాలోత్సవంలో బెస్ట్ ఫ్రం వేస్ట్ అంశంపై నిర్వహించిన కార్యక్రమంలో విద్యుత్తు ఉత్పత్తి మొదలు పలురకాల ఆకృతులను తయారుచేసి ఔరా అనిపించారు.

– ఈనాడు, ఏలూరు

వ్యర్థాలను మండించడం ద్వారా విద్యుత్తు ఉత్పత్తిని చేస్తున్న నూజివీడు విద్యార్థి ఫణీంద్ర

అందుబాటులో 43,702 టన్నుల ఎరువులు

మాట్లాడుతున్న బాషా

ఏలూరు గ్రామీణ, న్యూస్‌టుడే: జిల్లాలోని వ్యాపారులు, వివిధ సంస్థల వద్ద 43,702 మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయని వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు హబీబ్ బాషా తెలిపారు. రబీ సీజన్‌కు సంబంధించి జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయంలో శుక్రవారం ఎరువుల సరఫరా, పంపిణీ, నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. మార్క్‌ఫెడ్ డీఎం, డీసీవో, డీసీఎంఎస్, వ్యవసాయ అధికారులు, ఎరువుల తయారీ సంస్థల ప్రతినిధులు, టోకు, చిల్లర వర్తకులతో పలు కీలకాంశాలపై చర్చించారు. ఎరువుల నిల్వలు, దస్త్రాల పరిశీలన, నాణ్యత పర్యవేక్షించాలని వ్యవసాయ అధికారులను బాషా ఆదేశించారు. అనుమతిలేని వాటిని విక్రయించే వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రబీ సీజన్‌లో యూరియా అవసరం ఎక్కువగా ఉంటుందని.. అందువల్ల జిల్లాకు కేటాయించిన నిల్వలను ఈ జిల్లాకే పరిమితం చేయాలని వ్యాపారులకు సూచించారు. ఇతర జిల్లాలకు మళ్లిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

రోగిని పరీక్షిస్తున్న వైద్యుడు శ్రీనాథ్

విర్డ్‌లో ప్రత్యేక వైద్య శిబిరం

ద్వారకాతిరుమల, న్యూస్‌టుడే: ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు విర్డ్ ఆసుపత్రి ఛైర్మన్ ఎస్వీ సుధాకరరావు తెలిపారు. విర్డ్ ఆసుపత్రిలో ఈ నెల 11న ప్రారంభమైన ఎముకల వైద్య శిబిరం శుక్రవారం కొనసాగింది. మొదటి రోజు 45 మందిని పరీక్షించగా.. వారిలో 10 మంది రోగులకు శుక్రవారం శస్త్ర చికిత్సలు చేశారు. 13, 14 తేదీల్లో ప్రముఖ నిపుణుల సమక్షంలో భుజం, మోచేయి సమస్యలకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు వైద్యుడు కామినేని శ్రీనాథ్(యూఎస్ఏ) తెలిపారు. ఈ శిబిరంలో వైద్యులు భవ్యచంద్, కంభంపాటి శ్రీనివాస్, హమీద్, బాలాజీ, పి.వి.నాగేంద్రబాబు, సింధు, రమ్య, మహిత, ట్రస్టీలు వి.నారాయణమూర్తి, ఎస్.వి.ఎన్.ఎన్.నివృతరావు, దేవస్థానం ఈవో ఎన్వీఎస్ఎన్ మూర్తి తదితరులు పాల్గొన్నారు.

లక్ష్య సాధనకు కృషి : కలెక్టర్

ఏలూరు కలెక్టరేట్, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖలకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించిన లక్ష్య సాధనకు కృషి చేయాలని కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. జిల్లాలోని వివిధ శాఖల ప్రగతిని సంబంధిత అధికారులతో శుక్రవారం కలెక్టరేట్‌లో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈనెల 17, 18 తేదీల్లో అన్ని జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి సమావేశం నిర్వహించనున్నందున అన్ని శాఖల అధికారులు ఆయా శాఖలు పూర్తిచేసిన లక్ష్యాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. వాటి ఆధారంగా ర్యాంకులు ఇస్తారని తెలిపారు. ★ విద్యుత్తు పొదుపుపై ప్రజలందరికీ అవగాహన కల్పించాలని కలెక్టర్ అన్నారు. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల సందర్భంగా రూపొందించిన గోడపత్రాన్ని కలెక్టరేట్‌లో విడుదల చేశారు. ఈనెల 14 నుంచి 20 వరకు ఇంధన పొదుపు వారోత్సవాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

బాలల దత్తత.. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాలసదనంలోని బాలలను కలెక్టర్ వెట్రిసెల్వి దత్తత ఇచ్చారు. బేబీ భవాని(2)ని తమిళనాడు రాష్ట్రానికి చెందిన దివ్యాంగనం, పద్మావతి దంపతులకు, బేబీ మోక్షజ్ఞ(8) బాలికను చెన్నైకు చెందిన సెంథిల్, భానుప్రియలకు దత్తత ఇచ్చారు.

బాలికను దత్తత ఇస్తున్న వెట్రిసెల్వి

ప్రతి రైతూ గిట్టుబాటు ధర పొందాలి: జేసీ

ముదినేపల్లి, న్యూస్‌టుడే: ప్రతి రైతూ గిట్టుబాటు ధర పొందేలా అధికారులు వారికి అవగాహన కల్పించి, అందుకు తగ్గట్టు సహకరించాలని సంయుక్త కలెక్టర్ అభిషేక్ గౌడ సూచించారు. మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను శుక్రవారం ఆయన పరిశీలించారు. ముదినేపల్లి, పెదపాలపర్రులోని మిల్లులను పరిశీలించి మిల్లర్లు, రైతులతో ఆయన మాట్లాడారు. రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు ధాన్యం కొనుగోలు పూర్తయ్యేవరకు రైతులకు అందుబాటులో ఉండాలని తెలిపారు. అత్యధికంగా ఇక్కడ నుంచే ఫిర్యాదులు అందుతున్నాయని, తుపాన్లు వల్ల ఇప్పటికే రైతులు నష్టపోయారని వారికి బాసటగా నిలవాలన్నారు. ఎవరైనా విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. పెదపాలపర్రులో తేమ శాతం యంత్రాన్ని పరిశీలించారు. 17 శాతం పాయింట్లు దాటితే ఏమి చేస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. అలాగే మంచి సంచులు ఇవ్వాలని, చిరిగినవి పక్కన పడేయాలని, తేమశాతం తగ్గేలా ఆరబెట్టుకుని తెచ్చుకునేలా చూడాలన్నారు. రైతు సేవా కేంద్రంలో నమోదు చేసిన తేమ శాతాన్నే పరిగణలోకి తీసుకుంటున్నామని మిల్లరు తెలిపారు. తహసీల్దారు లతీఫ్ పాషా, ఏడీఏ జి.వెంకట మణి, ఏవో బి.వేణుమాధవ్ తదితరులు ఆయన వెంట ఉన్నారు.

పెదపాలపర్రులో మిల్లు వద్ద రికార్డులు పరిశీలిస్తున్న అభిషేక్‌గౌడ

నిత్యాన్నదాన పథకానికి విరాళం

దాత రామచంద్రరావుకు నిత్యాన్నదాన పత్రం అందజేస్తున్న ఏఈవో

ద్వారకాతిరుమల, న్యూస్‌టుడే: ద్వారకాతిరుమల శ్రీవారి నిత్యాన్నదాన పథకానికి రూ.3.50 లక్షల విరాళం సమకూరింది. హైదరాబాద్‌కు చెందిన మాచిరాజు వెంకట సత్యసర్వేశ్వర సాయిరామ్ రూ.2.50 లక్షలు, తణుకుకు చెందిన జి.ఎస్.రామచంద్రరావు రూ.లక్ష విరాళాన్ని శుక్రవారం జమ చేశారు. ఆలయ ఏఈవో నటరాజారావు, సూపరింటెండెంట్ హయగ్రీవాచార్యులు దాతలకు నిత్యాన్నదాన పత్రాలను అందజేశారు.

'అమరావతి క్వాంటమ్ వ్యాలీ'లో హేలాపురి యువకుడి భాగస్వామ్యం

న్యూస్‌టుడే, ఏలూరు అర్బన్

ఆంధ్రప్రదేశ్‌ను ఐటీ హబ్‌గా తీర్చిదిద్దడంతో పాటు భవిష్యత్తులో ప్రజలకు అధునాతన సాంకేతిక విధానాలతో కూడిన సదుపాయాలు కల్పించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారు. అందులో భాగంగా 'అమరావతి క్వాంటమ్ వ్యాలీ' ద్వారా పూర్తి స్థాయిలో సాంకేతిక పద్ధతులు అమలు చేయడం కోసం అమరావతిలో గురువారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో పలువురు ప్రముఖులు హాజరయ్యారు. వారిలో ఏలూరుకు చెందిన శాస్త్రవేత్త సుగ్గిశెట్టి ప్రవీణ్‌కుమార్ ఒకరు.

ప్రవీణ్‌కుమార్‌ను అభినందిస్తున్న సీఎం చంద్రబాబు

హార్డ్‌వేర్ అవసరాలపై సూచనలు

అమరావతి క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి హార్డ్‌వేర్ అవసరాలపై ఈ సమావేశం ద్వారా సీఎంకు పలు సూచనలు చేసినట్లు ప్రవీణ్‌కుమార్ 'న్యూస్‌టుడే'కు తెలిపారు. హైదరాబాద్‌ను హైటెక్ సిటీగా తీర్చిదిద్దిన విధంగానే నవ్యాంధ్రప్రదేశ్‌ను కూడా రూపొందించేందుకు చంద్రబాబు మేధావుల సలహాలు, సూచనలు స్వీకరిస్తున్నారు. ఈ క్రమంలో ప్రవీణ్‌కుమార్ చేసిన సూచనలు ఉపయుక్తంగా ఉన్నాయంటూ సీఎం అభినందించారు.

'బిగ్‌బ్యాంగ్' ప్రయోగంలో..

భూమి ఉనికిని కనుగొనేందుకు 2008లో ప్రారంభించిన ప్రపంచ ప్రఖ్యాత 'బిగ్‌బ్యాంగ్' ప్రయోగంలో ప్రవీణ్‌కుమార్ కూడా భాగస్వామిగా ఉన్నారు. 'కాంపాక్ట్ ముయాన్ సాలినాయిడ్' (సీఎంఎస్) విభాగంలో శాస్త్రవేత్తగా సేవలందిస్తున్నారు. ఈ మేరకు బిగ్‌బ్యాంగ్ కమిటీ ద్వారా 2025 సంవత్సరానికి గాను 'ఫండమెంటల్ ఫిజిక్స్'లో బ్రేక్‌త్రో పురస్కారం పొందారు. ప్రస్తుతం ఆయన ముంబయిలోని 'బాబా అటామిక్ రీసెర్చి సెంటర్(బీఏఆర్‌సీ)'లో శాస్త్రవేత్తగా పని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ను సాంకేతికపరంగా అభివృద్ధి చేయడం కోసం చేపడుతున్న అమరావతి క్వాంటమ్ వ్యాలీలో తాను కూడా భాగస్వామి కావడం ఎంతో సంతోషంగా ఉందని ప్రవీణ్‌కుమార్ పేర్కొన్నారు.

డ్యామ్‌లో నిర్మాణ సామగ్రికి పరీక్షలు

పోలవరం, న్యూస్‌టుడే: పోలవరం ప్రాజెక్టులో ప్రధానమైన గ్యాప్-2లో ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణంలో ఉపయోగించే రాయి, కంకర, మట్టి నాణ్యతను పరీక్షించేందుకు కేంద్రజల సంఘంలోని మట్టి, రాయిపరిశోధన కేంద్రం నుంచి శాస్త్రవేత్తల బృందం శుక్రవారం వచ్చింది. బృందంలోని శాస్త్రవేత్తలు హరేంద్రప్రకాశ్, ఉదయభాను చక్రవర్తి, సిద్ధార్థహడోవోలు కంకరను అక్కడికక్కడే పరీక్షించి మరి కొన్ని నమూనాలను దిల్లీ తీసుకెళ్లేందుకు సేకరించారు. దాంతో పాటు మట్టి లక్షణాల నిర్ధారణ కోసం స్థానికంగా ప్రాజెక్టులో ఉన్న ప్రయోగశాలలో పరీక్షలు చేయనున్నట్లు పనులు పర్యవేక్షిస్తున్న ఈఈ డి.శ్రీనివాస్ చెప్పారు. ఈ బృందం గ్యాప్-1లో జరుగుతున్న ఈసీఆర్‌డ్యామ్ నిర్మాణ ప్రాంతంలోని మెటీరియల్ పరీక్షలు చేయడంతో పాటు వెంట తీసుకువెళ్లేందుకు కొన్ని నమూనాలు సేకరించినట్లు ఈఈ పేర్కొన్నారు. వారి వెంట ఈఈ బాలకృష్ణమూర్తి, డీఈ నిర్మల కుమారి, ఏజెన్సీల ప్రతినిధులున్నారు.

సమస్యలు పరిష్కరించే సత్తా మీది: ఎస్పీ

ట్రిపుల్ ఐటీలో టెక్ ఇన్నోవేషన్, డెవలపర్ సమ్మిట్-2025

నూజివీడు రూరల్, న్యూస్‌టుడే: నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఉన్న యువత వజ్రాల్లాంటి వారని.. సమస్యలను చురుగ్గా పరిష్కరించే సత్తా మీదని ఏలూరు జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివకిశోర్ తెలిపారు. శుక్రవారం నూజివీడులో ట్రిపుల్ ఐటీలో గూగుల్ డెవలపర్ గ్రూప్స్ ఆధ్వర్యంలో ఎంటర్‌ప్రైజెస్ మైండ్ సహకారంతో టెక్ ఇన్నోవేషన్, డెవలపర్ సమ్మిట్ 2025ను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎస్పీ జ్యోతి వెలిగించి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. టెలిగ్రామ్, వికీపీడియా వంటి దిగ్గజ సంస్థల నుంచి మనం ఎంతో నేర్చుకోవచ్చన్నారు. పేదలు సబ్బు కొన్నా జీఎస్టీ చెల్లిస్తున్నారని.. ఆ ఫలాలతోనే మనం ఈ స్థాయిలో ఉన్నామని గుర్తించాలన్నారు. ఏఐ సహకారంతో గంటల్లో వివిధ అప్లికేషన్స్‌ను రూపొందించవచ్చన్నారు. ఓపెన్ ప్రాజెక్టులు అనేకం ఉన్నాయని తెలిపారు. విద్యార్థులకు అవసరమైన న్యూట్రిషన్ యాప్‌ను తయారు చేయవచ్చని సూచించారు. తన విద్యాభ్యాసం ప్రభుత్వ సంస్థల్లోనే సాగిందన్నారు. భద్రతపై అవగాహనకు సంబంధించిన పలు అంశాలపై విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. గూగుల్ డెవలపర్స్ గ్రూపు సంస్థతో ఆర్జీయూకేటీ ఎంఓయూ చేసుకుంది. ఇది సాంకేతికంగా విద్యార్థులకు ఉపయోగపడుతుందని రిజిస్ట్రార్ ఎస్.అమరేంద్రకుమార్ తెలిపారు. ఏఐ ప్రాక్టీస్ లీడర్ వి.మధు, యువత నైపుణ్యాభివృద్ధి అధికారి టి.అనిల్, ఐక్యూ లీప్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధి వై.జ్ఞాన్, కేడీఆర్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ అధికారి కె.జగదీశ్‌బాబు, లాయిడ్స్ డైరెక్టర్ కె.రాజి, సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్ట్ కల్యాణ్ దీక్షిత్, రిస్క్ గార్డ్ ఎంటర్‌ప్రైజెస్ సొల్యూషన్స్ ప్రతినిధి ఎ.ప్రసాద్ విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు.

ఒప్పంద పత్రాలు మార్చుకుంటున్న ఆర్జీయూకేటీ రిజిస్ట్రార్, గూగుల్ డెవలపర్స్ గ్రూపు సభ్యులు

కంటైనర్ ఢీకొని ఒకరి మృతి

కొయ్యలగూడెం, న్యూస్‌టుడే: మండలంలోని నరసన్నపాలెం సమీపంలో కంటైనరు ఢీకొని తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం త్యాజంపూడికి చెందిన పద్దంరెడ్డి సత్యదుర్గాప్రసాదు(36) మృతి చెందినట్లు ఏఎస్సై మంగారావు శుక్రవారం తెలిపారు. క్రేన్ డ్రైవరుగా పనిచేసే దుర్గాప్రసాదు ద్విచక్ర వాహనంపై గురువారం రాత్రి జంగారెడ్డిగూడెం వైపు వెళుతుండగా బైనేరు వాగు వద్దకు వచ్చే సరికి ఎదురుగా వస్తున్న కంటైనరు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతని తలకు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే జంగారెడ్డిగూడెం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మృతిచెందారు. మృతుడి సోదరుడు ఆంజనేయదొర ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు.

కదంతొక్కిన అంగన్‌వాడీలు

కలెక్టరేట్ వద్ద భారీ ధర్నా

ఏలూరు కలెక్టరేట్, న్యూస్‌టుడే: దీర్ఘకాలం నుంచి అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలంటూ అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకులు కదం తొక్కారు. ఏపీ అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకుల సంగం ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ వద్ద భారీ ధర్నా నిర్వహించారు. ముందుగా స్థానిక జూట్ మిల్లు నుంచి కలెక్టరేట్ వరకు ప్రదర్శన నిర్వహించారు. సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పి.భారతి మాట్లాడుతూ కార్యకర్తలకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని, యాప్స్ అన్నీ ఒకటిగా విలీనం చేయాలని, మెనూ ఛార్జీలు పెంచాలన్నారు. సీఐటీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్.లింగరాజు, డీఎన్‌వీడీ ప్రసాద్ మాట్లాడుతూ నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నా వేతనాలు పెంచకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారన్నారు. సంఘ జిల్లా కార్యదర్శి టి.మాణిక్యం మాట్లాడుతూ అంగన్‌వాడీలకు మే నెల పూర్తిగా సెలవులు ఇవ్వాలని, ప్రతి రెండో శనివారం సెలవు ఇస్తామని కమిషనరు ఇచ్చిన హామీ అమలు చేయాలని కోరారు. సూపర్‌వైజర్ ఖాళీలు భర్తీ చేయాలన్నారు. నాయకులు ఎం.తులసి, టి.రజని, షమీమా, భార్గవి, విమల తదితరులు పాల్గొన్నారు.

సంఘీభావం తెలుపుతున్న నాయకులు

తెదేపా కార్యకర్తపై దుండగుల దాడి

ముదినేపల్లి, న్యూస్‌టుడే: ముదినేపల్లికి చెందిన తెదేపా కార్యకర్త, ఐటీడీపీ సభ్యుడు ఎ.వెంకటేశ్ శుక్రవారం ఉదయం ఇంటిలో నిద్రిస్తున్న సమయంలో ఏడుగురు దుండగులు ఆయన ఇంటిలో చొరబడి బయటకు లాక్కొచ్చి కర్రలు, రాడ్లతో దాడి చేసి గాయపరిచారు. దీంతో చుట్టుపక్కల వారు కేకలు వేస్తూ అక్కడకు రాగా వారు కారులో పరారయ్యారు. తలకు గాయమై రక్తస్రావమవుతున్న వెంకటేశ్‌ను గుడివాడలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందించారు. రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ డైరెక్టర్ కొడాలి వినోద్.. ఆసుపత్రిలో వెంకటేశ్‌ను పరామర్శించి పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ఇటీవల సామాజిక మాధ్యమంలో వచ్చిన వార్తను గ్రూపుల్లో పోస్టు చేశానని.. ఓ ఆసుపత్రికి చెందిన సీఈవో తనను గురువారం రాత్రి బెదిరించారని, అతనే ఈ దాడి చేయించినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై హెడ్‌కానిస్టేబుల్ రామారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

SHRIRAM Finance శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్

రిజిస్టర్డ్ ఆఫీస్: శ్రీ టవర్స్, ప్లాట్ నెం. 14ఎ, సౌత్ ఫేజ్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, గిండి, చెన్నై - 600032

జోనల్ ఆఫీస్: డి.నెం. 22బి-13-8, 2వ అంతస్తు, వెంకటరామ పవర్‌పేట రోడ్డు, సెంట్రల్ బ్యాంక్ ఎదురుగా, పవర్‌పేట, ఏలూరు - 534002

2002 సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్ నిబంధనలలోని రూల్ 8(6) క్రింద 30 రోజులు అయిన తర్వాత అమ్మకాన్ని తెలుపుతూ ఋణగ్రహీతకు ఇవ్వబడిన ఉద్దేశిత అమ్మకం ప్రకటన.

ఋణగ్రహీతలు / హామీదారుల వివరాలు: 1) నాగిరెడ్డి ఉమాదేవి, భర్త: గంగాధరరావు [illegible]

శ్రీ నాగిరెడ్డి ఉమాదేవి గారికి చెందిన స్థిరాస్తి వివరాలు

డాక్యుమెంట్ నెం. 11181/2017, ఏలూరు - ఎస్.ఆర్.ఓ.

ప్రదేశం : ఏలూరు తేది : 11-12-2025 అధీకృత అధికారి శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్

నేను రానంతవరకే దారి మీది..

ముసునూరు, న్యూస్‌టుడే: ఎవరు ఎలాగన్నా పోనీ.. ఎలా అయినా రానీ.. నేను మాత్రం ఇలా రోడ్డంతా ఆక్రమించుకు పోతా.. అన్న రీతిలో ఈ ట్రాక్టర్ పరిమితికి మించిన లోడు మోసుకు వెళ్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ముసునూరు నుంచి వలసపల్లి వైపు రహదారిలో తరచూ భారీ లోడు వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ఆయా మార్గాల్లో రహదారులు చిన్నవి కావడం, ఎక్కువ మలుపులు ఉండటం, తక్కువ ఎత్తులో విద్యుత్తు తీగలు వేలాడుతుండటంతో ఎప్పుడు దారి దొరుకుతుందా అని.. దాని వెంట హారన్ కొట్టుకుంటూ పోవాల్సిందే. ఇలా పెద్ద, పెద్ద వాహనాలు అధిక లోడుతో వెళ్తుండటంతో చిన్న వాహనదారులు అవస్థలు పడుతున్నారు. దీంతో పాటు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి.

సజావుగా టెట్

ఏలూరు విద్యా విభాగం, న్యూస్‌టుడే: జిల్లాలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) సజావుగా సాగుతోంది. స్థానిక సిద్ధార్థ క్వెస్ట్ సీబీఎస్ఈ పాఠశాలలో ఏర్పాటు చేసిన కేంద్రంలో శుక్రవారం ఉదయం నిర్వహించిన పరీక్షకు 175 మంది హాజరు కావాల్సి ఉండగా 166 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం పరీక్షకు 175 మందికిగాను 167 మంది హాజరయ్యారని డీఈవో వెంకట లక్ష్మమ్మ తెలిపారు.

కైకలూరు ప్రజల హృదయాలు విశాలమైనవి: ఎస్పీ

కైకలూరు, న్యూస్‌టుడే: సమాజానికి మంచి చేయాలనే ఆలోచన కొందరికే ఉంటుందని, ఈ విషయంలో కైకలూరు ప్రజల హృదయాలు విశాలమైనవని ఎస్పీ కె.ప్రతాప్ శివ కిశోర్ అన్నారు. పీ4 కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ సూచనలతో దాతలు సమకూర్చిన కార్లు అప్పగించే కార్యక్రమం శుక్రవారం సాయంత్రం చేపట్టారు. ఎస్పీ మాట్లాడుతూ సమాజం గౌరవించేలా పని చేయాలని తపనతో పోలీసుశాఖ ప్రజలతో నిరంతరం మమేకమై ఎంతో మంచి చేస్తోందన్నారు. పాత వాహనాలతో పోలీసులు పడుతున్న ఇబ్బందులను గుర్తించి పీ4 కార్యక్రమంలో వాహనాలు సమకూర్చడం అభినందనీయమన్నారు. ఎమ్మెల్యే కామినేని భవిష్యత్తు తరాలకు ఉపయోగపడే కార్యక్రమాలు, అభివృద్ధి పనులను అమలు చేస్తున్నారని తెలిపారు.

ఎస్పీ పనితీరు భేష్.. ఎమ్మెల్యే కామినేని మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై వేగంగా స్పందిస్తూ విధి నిర్వహణతో పాటు సమాజం బాగు గురించి ఆలోచన చేస్తూ ఎస్పీ సమర్థంగా పనిచేస్తున్నారని కొనియాడారు. అనంతరం కార్ల తాళాలను ఎస్పీకి అందజేశారు. అంతకు ముందు పోలీసు అధికారులను ఘనంగా సత్కరించారు. మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్‌రావు, డీఎస్పీలు శ్రావణ్‌కుమార్, ధర్మేంద్ర, వెంకటేశ్వరరావు, సీఐలు రవికుమార్, రామకృష్ణ, ఎస్సైలు, కూటమి నేతలు పాల్గొన్నారు.

సికింద్రాబాద్-అనకాపల్లి మధ్య ప్రత్యేక రైళ్లు

ఏలూరు అర్బన్, న్యూస్‌టుడే: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్ల సేవలు పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ పీఆర్వో కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. వచ్చే జనవరి 4, 11, 18 తేదీల్లో సికింద్రాబాద్-అనకాపల్లి (07041) రైలు, 5, 12, 19 తేదీల్లో అనకాపల్లి-సికింద్రాబాద్ (07042) రైలు నడపనున్నట్లు అందులో పేర్కొన్నారు.

బ్రాయిలర్ ధరలు (కృష్ణాజిల్లా) (కిలో 1 కి రూ.లలో)

వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర -120 రిటైల్ ధర 147 చికెన్ విత్ స్కిన్ - 213, చికెన్ స్కిన్‌లెస్ - 243.

అమరావతి పౌల్ట్రీ ఫార్మర్స్ & ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర - 139, 148, 159 చికెన్ విత్ స్కిన్ - 264 చికెన్ స్కిన్‌లెస్ - 274.

ఆలయాల పునరుద్ధరణకు నిధులు

ముదినేపల్లి, న్యూస్‌టుడే: జిల్లాలోని పలు పురాతన ఆలయాల పునరుద్ధరణకు దేవాదాయశాఖ సీజీఎఫ్(కామన్ గుడ్ ఫండ్) కమిటీ నిధులు మంజూరు చేసింది. వీటితోపాటు 33 శాతం నగదును ఆయా గ్రామస్తులు మ్యాచింగ్ గ్రాంటుగా అందించాల్సి ఉంది. జిల్లా వ్యాప్తంగా ఏడు ఆలయాలకు నిధులు మంజూరవగా అందులో ముదినేపల్లి, చింతలపూడి మండలాల్లో రెండేసి ఆలయాలకు నిధులు దక్కాయి. 'ఆయా గ్రామాల ప్రజలు ఆలయ ఈవోలతో కలిసి అవకాశంలో భాగస్వాములై ఆలయాలు పునర్నిర్మాణం చేసుకోవాలి' అని దేవాదాయశాఖ జిల్లా సహాయకమిషనర్ కూచిపూడి శ్రీనివాస్ తెలిపారు.

మండలం	ఆలయం	సీజీఎఫ్ నిధులు (రూ.లక్షల్లో)
ముదినేపల్లి	వేణుగోపాలస్వామి ఆలయం, వడాలి	13.33
ఉంగుటూరు	భ్రమరాంబమల్లికార్జునస్వామి, గోపీనాథపట్నం	20
నిడమర్రు	కోదండ రామాలయం, పెదనింద్రకొలను	29.33
పెదపాడు	విరుపాక్ష ఆలయం, పునుకొల్లు	14.67
ముదినేపల్లి	కోదండ రామాలయం, వడాలి	53.33
చింతలపూడి	శ్రీరామాలయం, వెంకటాపురం	50
చింతలపూడి	వసంత వేణుగోపాలస్వామి, ఎండపల్లి	18.67

విద్యార్థిని గర్భం దాల్చిన ఘటనలో

ప్రధానోపాధ్యాయిని, డిప్యూటీ వార్డెన్ల సస్పెన్షన్

బుట్టాయగూడెం, న్యూస్‌టుడే: జీలుగుమిల్లి మండలంలో విద్యార్థిని గర్భం దాల్చిన ఘటనలో సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయిని, డిప్యూటీ వార్డెన్‌లను సస్పెండ్ చేసినట్లు ఐటీడీఏ పీవో రాములు నాయక్ తెలిపారు. విద్యార్థిని గర్భం దాల్చి ఏడు నెలలైనా సమాచారం తెలపకపోవడం, విధుల పట్ల అలసత్వం చూపారన్న కారణాలతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వీరిపై చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. తదుపరి విచారణకు ఆదేశించామని, బాధిత బాలికకు ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు.

92.7 FM Rajamahendravaram ఈ FM 92.7 Mee FM

ఈఎఫ్‌ఎమ్ కార్యక్రమాలు శనివారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ॥ 5 - ఉ॥ 7
ఈ-మార్నింగ్స్	ఉ॥ 7 - ఉ॥ 11
నువ్వా నేనా	ఉ॥ 11 - మ॥ 2
సత్యభామ	మ॥ 2 - సా॥ 5
కాలేజ్ స్టైల్	సా॥ 5 - రా॥ 9
EFM సరాగాలు	రా॥ 9 - రా॥ 11
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా॥ 11 - ఉ॥ 5

/Eenadufm

For Advertising on Eenadu FM Contact 9000180626, 9989993175

EENADU e Classifieds

BUSINESS SERVICES

Need ENT EMRG Physician, CMO's, Nurses, Reception-ist, Pro's Shriram Hospital, Ongole. Call & CV to 98495 95190, 76600 27789.

MARKETING/ SALES

REAL ESTATE

LAND FOR SALE

PLOT FOR SALE

JOBS

SIMPLE & SMART work using Mobile. Work from any where. 1st Importance Marketing Experience. Best Salary, Spl. Incentives. ✆ 99129 55558.

గమనిక

ప్రకటన చిన్నదైనా స్పందన అతివేగం CLASSIFIEDS

ఏలూరు

•ఏలూరు •దెందులూరు •ఉంగుటూరు

సీఆర్ఆర్‌లో సదస్సు

ఏలూరు విద్యా విభాగం, న్యూస్‌టుడే: స్థానిక సీఆర్ఆర్ డిగ్రీ కళాశాలలో వ్యవసాయం, అనుబంధ రంగాల్లో ఉపాధి అవకాశాలు అనే అంశంపై శుక్రవారం సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఈకాం ట్రేడింగ్ అధికారి మురళీకృష్ణ పాల్గొన్నారు. కరస్పాండెంట్ విష్ణుమోహన్, ప్రధానాచార్యుడు రామరాజు తదితరులు పాల్గొన్నారు.

విద్యుత్తు సరఫరాకు అంతరాయం

దెందులూరు, న్యూస్‌టుడే: పెదవేగి విద్యుత్తు ఉపకేంద్రం పరిధిలో అభివృద్ధి పనుల కోసం మండలంలోని పలు ప్రాంతాలకు శనివారం విద్యుత్తు సరఫరా నిలిపివేస్తామని విద్యుత్తుశాఖ ఈఈ అంబేడ్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. పెదవేగి, సూర్యారావుపేట, లక్ష్మీపురం, ఎంఆర్‌సీకాలనీ, గార్లమడుగు, సీతాపురం, న్యాయంపల్లి గ్రామాలకు ఉదయం 9 నుంచి 10 గంటల మధ్యలో సరఫరాకు అంతరాయం కలుగుతుందన్నారు.

ఆధ్యాత్మిక భావనతో సేవలందించాలి

ఏలూరు వన్‌టౌన్, న్యూస్‌టుడే: ఆధ్యాత్మిక భావనతో చేసే సేవలో ప్రజలు మన్ననలు పొందుతాయని జడ్పీ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. ఇంద్రకీలాద్రికి కాలినడక వెళ్లే దీక్షాదారుల సౌకర్యార్థం ఏలూరు పోస్టల్ కాలనీ ఏడో రోడ్డు మినీ బైపాస్ వద్ద జడ్పీ చైర్ పర్సన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఐకరోజ అల్పాహారం, అన్నప్రసాద వితరణ కేంద్రాన్ని, ఉచిత వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే చంటి శుక్రవారం ప్రారంభించారు. అనంతరం భవానీ భక్తులకు అల్పాహారం అందించారు. ఉచితంగా మందులను పంపిణీ చేశారు. మేయర్ షేక్ నూర్జహాన్, ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, తెదేపా నాయకుడు మంటి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

ఏలూరు అర్బన్:	80085 74486	ఏలూరు టూటౌన్:	80085 74487
దెందులూరు:	80085 74535	పెదపాడు, పెదవేగి:	80085 74483
భీమడోలు:	80085 74527	నిడమర్రు గ్రామీణం:	97040 21765
ఉంగుటూరు:	94939 90333	గణపవరం:	99480 66777

ఏలూరు గ్రామీణ, న్యూస్‌టుడే: ? హనుమాన్‌నగర్ రామాలయం వీధిలో వీధి దీపాలు వెలగడం లేదు. రాత్రి వేళ చీకట్లో బయటికి రావాలంటే భయమేస్తోంది. - **సుకుమార్**

✔ మరమ్మతులు చేయించి వీధి దీపాలు వెలిగేలా చేస్తాం.

- పవన్, విద్యుత్తు ఏఈ, ఏలూరు నగరపాలక సంస్థ

దెందులూరు, న్యూస్‌టుడే: ? దోసపాడులో దోమల బెడద ఎక్కువగా ఉంది. కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. - **నాగేశ్వరరావు**

✔ దోమల నివారణకు మందులు చల్లిస్తాం.

- ఆదిలక్ష్మి, పంచాయతీ కార్యదర్శి, దోసపాడు

ఏలూరు అర్బన్, న్యూస్‌టుడే: ? అమీనాపేటలోని కేపీడీటీ పాఠశాల వెనుక రహదారికి అడ్డుగా వాహనాలు నిలిపివేస్తున్నారు.

- కె.రవిప్రసాదరావు

✔ రహదారికి అడ్డుగా వాహనాలు నిలపకుండా చర్యలు చేపడతాం. **- లక్ష్మణరావు, ట్రాఫిక్ సీఐ**

పెదపాడు, న్యూస్‌టుడే : ? వట్లూరు నెహ్రూనగర్‌కాలనీలోని మొదటి రోడ్డులో పందుల సంచారం అధికంగా ఉంది.

- నెహ్రూనగర్‌కాలనీ వాసులు, వట్లూరు

✔ పందుల సంచారం లేకుండా చర్యలు తీసుకుంటాం.

- మేకా శ్రీనివాస్, ఇన్‌ఛార్జి పంచాయతీ కార్యదర్శి, వట్లూరు

ఇక రయ్..రయ్..

- గుంతల దారులకు త్వరలో మోక్షం
- సాస్కీ పథకం కింద రూ.19.03 కోట్లు మంజూరు

ఏలూరు వన్‌టౌన్, న్యూస్‌టుడే

● భీమడోలు మండలం సూరప్పగూడెం గ్రామంలో 16, 216 రెండు జాతీయ రహదారుల రైల్వే ట్రాక్ అనుసంధానిస్తూ ఉన్న ప్రధాన రహదారి కొన్నేళ్లుగా అభివృద్ధికి నోచుకోలేదు. పెద్ద గోతులు ఏర్పడి రాకపోకలు సాగించలేక ప్రజలు నరకయాతన పడుతున్నారు. ఇలాంటి రహదారుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సాస్కీ పథకం కింద నిధులు విడుదల చేసింది. ఈ నిధులతో అధ్వానంగా ఉన్న పల్లె రహదారులకు త్వరలో మోక్షం లభించనుంది.

గత ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని సరిచేస్తూ..

గత వైకాపా ఐదేళ్ల పాలనలో పల్లె రహదారులు ఘోరంగా తయారయ్యాయి. అడుగడుగునా గుంతలు పడినా కనీస మరమ్మతులు చేయలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దశలవారీగా రహదారులను అభివృద్ధి చేస్తోంది. గత ఏడాది తొలుత ఆర్అండ్‌బీ రోడ్లకు మరమ్మతులు చేశారు. గోతులు పూడ్చి కొత్తగా తారు వేశారు. ఈ సారి పల్లె మార్గాలపై ప్రత్యేక దృష్టి సారించారు. కేంద్రం నుంచి తొలిసారిగా కూటమి ప్రభుత్వం సాస్కీ నిధులు సాధించింది. ఈ మేరకు జిల్లాల వారీగా రహదారుల అభివృద్ధికి నిధులు భారీ ఎత్తున మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో ఏలూరు, దెందులూరు, ఉంగుటూరు నియోజకవర్గాల పరిధిలోని పలు గ్రామాల్లో గుంతల దారులు అభివృద్ధి బాట పట్టనున్నాయి. ఈ మేరకు రెండు నియోజకవర్గాల పరిధిలో 11 పనులకుగాను 35.08 కిలోమీటర్ల రహదారుల బాగుకు రూ.19.03 కోట్లు మంజూరయ్యాయి. ఇందులో ఆర్అండ్‌బీ రహదారులు నుంచి గ్రామాలను అనుసంధానం చేసే జడ్పీ రోడ్లు, ఎన్‌హెచ్ మార్గాల నుంచి పల్లెలను కలిపే పంచాయతీరాజ్ రోడ్లు, ఆర్టీసీ బస్సులు తిరిగే మార్గాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తూ పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులు అధిక నిధులు కేటాయింపులకు ప్రాధాన్యం ఇచ్చారు. త్వరలో టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి పనులను వేగవంతంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పంచాయతీరాజ్ శాఖ అధికారులు వెల్లడించారు.

నియోజకవర్గం	పనులు	కి.మీ.	నిధులు (రూ.కోట్లలో)
దెందులూరు	7	19.47	10.71
ఉంగుటూరు	4	15.61	8.59

సూరప్పగూడెంలో అధ్వానంగా రహదారి

పదో తరగతి కీలకం

కాగుపాడు (ఉంగుటూరు), న్యూస్‌టుడే: విద్యార్థి జీవితంలో పదో తరగతి కీలకమైందని, మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించి భవితకు బంగారు బాట వేసుకోవాలని మానవత స్వచ్ఛంద సేవా సంస్థ విస్తరణ కమిటీ ఛైర్మన్ సాగిరాజు జానకిరామరాజు, ప్రాంతీయ ఛైర్మన్ పుప్పాల గోపి పేర్కొన్నారు. కాగుపాడు జడ్పీ ఉన్నత పాఠశాలలోని పదో తరగతి విద్యార్థులకు సంస్థ ఆధ్వర్యాన శుక్రవారం భవిష్యత్తు మార్గదర్శకత్వం, వ్యక్తిత్వ వికాస తరగతులు నిర్వహించారు. చదువులో ప్రతిభ చూపుతున్న ముగ్గురు విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, జ్ఞాపిక, నిఘంటువు అందజేశారు. ప్రధానోపాధ్యాయుడు వెలిచెర్ల శ్రీనివాస్, రామిరెడ్డి వెంకటరెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

శాంతియుత ప్రదర్శనకు అనుమతివ్వండి : వైకాపా

ఏలూరు టూటౌన్, న్యూస్‌టుడే: వైద్య కళాశాలల్ని ప్రైవేటీకరించాలనే ఆలోచనను వ్యతిరేకిస్తూ వైకాపా ఆధ్వర్యంలో చేపట్టిన కోటి సంతకాల సేకరణ ముగిసిన నేపథ్యంలో ఈనెల 15న నగరంలో నిర్వహించే శాంతియుత ప్రదర్శనకు అనుమతివ్వాలని కోరుతూ వైకాపా నాయకులు ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావుకు వినతిపత్రం అందజేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు, దెందులూరు మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి, ఏలూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జి జయప్రకాశ్, చింతలపూడి నియోజకవర్గ ఇన్‌ఛార్జి తదితరులు ఈ మేరకు ఎస్పీ కార్యాలయానికి చేరుకొని అదనపు ఎస్పీతో మాట్లాడారు. సేకరించిన సంతకాలను ఇప్పటికే జిల్లా ప్రధాన కార్యాలయానికి చేర్చామని వాటిని ఈ నెల 15న తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయానికి తీసుకెళ్లనున్నామన్నారు.

సమస్యల పరిష్కారానికి జనవాణి చక్కని వేదిక

గణపవరం, న్యూస్‌టుడే: ప్రజా సమస్యల పరిష్కారానికి జనవాణి చక్కని వేదికని, దీన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు సూచించారు. పిప్పరలో జనవాణి కార్యక్రమం ద్వారా శుక్రవారం వచ్చిన వినతులను ఎమ్మెల్యే స్వీకరించారు. సమస్యల పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. కార్యక్రమంలో తహసీల్దార్ అప్పారావు, ఎంపీడీవో బేబి శ్రీలక్ష్మి, కూటమి నాయకులు తోట శ్రీను, ఐటీ సుబ్బరాజు, కొలనువాడ శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు.

పిప్పరలో వినతి పత్రం స్వీకరిస్తున్న ఎమ్మెల్యే ధర్మరాజు

ప్రజలకు మెరుగైన వైద్యసేవలందించాలి: ప్రజలకు మెరుగైన వైద్యసేవలందించేలా పీహెచ్‌సీ సిబ్బంది పనితీరు ఉండాలని ఎమ్మెల్యే ధర్మరాజు సూచించారు. పిప్పర పీహెచ్‌సీని శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అందుతున్న వైద్యసేవల తీరుపై రోగులతో మాట్లాడారు. పీహెచ్‌సీ సిబ్బందితో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అన్ని రకాల మందులు అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు. పీహెచ్‌సీలో ఏర్పాటు చేసిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని కేక్ కోశారు.

గ్రామాభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తా: ఎమ్మెల్యే

ఉంగుటూరు, న్యూస్‌టుడే: తోకలపల్లి గ్రామాభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తానని ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు భరోసా ఇచ్చారు. స్థానిక విడిది కార్యాలయంలో ఆయనకు తోకలపల్లి గ్రామస్థులు శుక్రవారం తమ సమస్యలను విన్నవించారు. అందరికీ ప్రభుత్వ రాజముద్ర ఉన్న ఇళ్ల పట్టాలు జారీ అయ్యేలా త్వరితగతిన చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులను ఆయన ఆదేశించారు. అలాగే తోకలపల్లిలో సీసీ రోడ్లు, ఇళ్లమంజూరుకి కృషి చేస్తానన్నారు.

రైల్వే పైవంతెనల నిర్మాణంపై క్షేత్రస్థాయి సమీక్ష

భీమడోలు, ఉంగుటూరు, న్యూస్‌టుడే: ఉంగుటూరు నియోజకవర్గం పరిధిలో 216ఏ జాతీయ రహదారిని అనుసంధానిస్తూ వివిధ గ్రామాల కూడళ్ల వద్ద ప్రతిపాదించిన రైల్వే పైవంతెనల నిర్మాణ ప్రతిపాదనలపై ఏలూరు ఎంపీ కార్యాలయ అధికారులు, రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో శుక్రవారం సమీక్షించారు. నియోజకవర్గం పరిధిలో భీమడోలు, కోడూరుపాడు, కైకరం, చేబ్రోలు, ఉంగుటూరు, బాదంపూడి, నాచుగుంట గ్రామాల కూడళ్ల వద్ద ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్‌కుమార్ కృషితో రైల్వే పైవంతెనల నిర్మాణం కోసం ఇప్పటికే సూత్రప్రాయంగా అనుమతులొచ్చాయి. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ పైవంతెనల నిర్మాణాలకు ఇచ్చిన ఎలైన్‌మెంట్లు, క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితులను పరిశీలించేందుకు ఎంపీ ఓఎస్డీ ఫణీంద్ర, ఆప్కాబ్ ఛైర్మన్ గన్ని వీరాంజనేయులు కార్యాలయ బాధ్యుడు ఉండవల్లి బాలానందం, తదితరులు ఆయా గ్రామాల్లో పరిశీలించారు. శాసనసభ్యుడు పత్సమట్ల ధర్మరాజు, స్థానిక నాయకులు, గ్రామస్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకొని ఎంపీకి నివేదిస్తామని ఓఎస్డీ పేర్కొన్నారు.

కోడూరుపాడు వద్ద రేఖాపటం చూస్తున్న అధికారులు

కర్రసాము విజేతలకు అభినందన

ఏలూరు నగరం, న్యూస్‌టుడే: ఏలూరుకు చెందిన హనుమాన్ కర్రసాము బృందం ఇటీవల గుంటూరులో నిర్వహించిన దక్షిణ ప్రాంతీయ సిలంబం ఛాంపియన్‌షిప్‌లో సత్తాచాటి బంగారు, వెండి పతకాలు సాధించింది. శుక్రవారం స్థానిక పవరుపేటలోని ఎమ్మెల్యే విడిది కార్యాలయంలో కర్రసాము గురువైన రెడ్డి చిన వెంకన్నతో ఆ బృందం ఎమ్మెల్యే బడేటి చంటిని కలిసింది. అనంతరం క్రీడాకారులు కర్రసాము ప్రదర్శించారు.

ఎమ్మెల్యే చంటితో కర్రసాము క్రీడాకారులు

అవకాశాలను అందిపుచ్చుకోండి

ఏలూరు అర్బన్, న్యూస్‌టుడే: అందొచ్చిన అవకాశాలను యువత అందిపుచ్చుకోవాలని ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు. మెప్మా ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక సీఆర్ఆర్ డిగ్రీ కళాశాలలో ఉద్యోగ మేళా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తోందన్నారు. మేయర్ నూర్జహాన్ మాట్లాడుతూ డ్వాక్రా సంఘాల సభ్యుల పిల్లలకు ఉద్యోగావకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం వివిధ ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగ నియామకాల కోసం అభ్యర్థులకు మౌఖిక పరీక్షలు నిర్వహించారు. ఈడా ఛైర్మన్ శివప్రసాద్, ఏఎంసీ ఛైర్మన్ పార్థసారథి, మెప్మా పీడీ మాధవి, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు పి.రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

అర్హులందరికీ సంక్షేమ ఫలాలు : ఎమ్మెల్యే

పెదవేగి (పెదపాడు), న్యూస్‌టుడే : ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని అధికారులు పరిష్కరించాలని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పేర్కొన్నారు. లక్ష్మీపురం మార్కెట్‌యార్డు ఆవరణలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా చూడాల్సిన బాధ్యత సంబంధిత అధికారులదేనన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో సచివాలయ సిబ్బంది అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విజయరాయి సొసైటీ త్రిసభ్య కమిటీ ఛైర్మన్ బొప్పన సుధాకర్, ఏఎంసీ ఛైర్‌పర్సన్ గారపాటి రామసీత, తహసీల్దారు భ్రమరాంబ, ఎంపీడీవో నాగేంద్రకుమార్, వివిధ శాఖల అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

లక్ష్మీపురంలో మాట్లాడుతున్న చింతమనేని

భక్తిశ్రద్ధలతో సామూహిక అనఘాష్టమి వ్రతం

ఏలూరు గ్రామీణ, న్యూస్‌టుడే: దొండపాడులోని దత్తనాథక్షేత్రంలో అనఘాష్టమి వ్రతాన్ని శుక్రవారం భక్తులు సామూహికంగా ఆచరించారు. దత్త సుబ్రహ్మణ్యస్వామికి ప్రత్యేక పూజలు, విశేష అలంకరణ చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

విశేష అలంకరణలో స్వామివారు

ప్రహరీ లేక రక్షణ ప్రశ్నార్థకంగా

నిడమర్రు గ్రామీణం, న్యూస్‌టుడే : మండల పరిధిలోని చానమల్లి గ్రామ పంచాయతీ తూర్పు పేట ప్రాథమిక పాఠశాలకు ప్రహరీ లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రహరీ లేక పోవడంతో వెనుకవైపు నుంచి కీటకాలు, విష పురుగులు తరగతి గదిలోకి వస్తున్నాయని విద్యార్థులు చెబుతున్నారు. ఎలాంటి ప్రమాదం జరగక ముందే అధికారులు స్పందించి పాఠశాలకు ప్రహరీ ఏర్పాటు చేయాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.

పేరు ఘనం.. నిర్వహణ ఘోరం

ఏలూరు జూట్‌మిల్లు సమీపంలో కృష్ణా కాలువ గట్టుపై 2006లో ప్రారంభించిన పొట్టి శ్రీరాములు ఉద్యానం నిర్వహణ కొరవడి దారుణంగా తయారైంది. ఆహ్లాదం.. ఆరోగ్యం పంచాల్సిన ఈ ప్రాంగణం అసాంఘిక శక్తులకు అడ్డాగా మారింది. పార్కు లోపల ముళ్ల పొదలు, పిచ్చి మొక్కలు దట్టంగా పెరిగి చిట్టడవిని తలపిస్తోంది. పార్కును ఆనుకొని బస్సు షెల్టర్లు ఉన్నాయి. మందుబాబులతో ప్రయాణికులు రాత్రిళ్లు భయాందోళన చెందుతున్నారు. దీని నిర్వహణపై ఏలూరు నగరపాలక సంస్థ పట్టించుకోవడం లేదు. పార్కును ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలని నగరవాసులు కోరుతున్నారు. **- న్యూస్‌టుడే, ఏలూరు గ్రామీణ**

దారి కాసిన ప్రమాదం

పెదవేగి మండలం అంకన్న గూడెం వద్ద పోలవరం కుడి కాలువ వంతెనపై ఇనుప చువ్వలు బయట పడి ప్రమాదకరంగా ఉన్నాయి. ఈ మార్గంలో ప్రయాణమంటే ద్విచక్ర వాహనదారులు, ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని వారు కోరుతున్నారు. **- న్యూస్‌టుడే, పెదవేగి**

వేగనిరోధక సూచిక బోర్డుల ఏర్పాటు

పెదవేగి (పెదపాడు), న్యూస్‌టుడే : జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు నేషనల్ హైవే అధికారులు చర్యలు చేపట్టారు. ప్రమాదాలకు ప్రధాన కారణం అధిక వేగంగా వాహనాలు రాకపోకలేనని గుర్తించిన అధికారులు శుక్రవారం వేగ నిరోధక సూచిక బోర్డులు ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. జిల్లాలో పెదపాడు మండలం తాళ్లమూడి నుంచి గుండుగొలను వరకు 22 చోట్ల ప్రమాదాలు జరుగుతున్నట్టు గుర్తించి ఆయా ప్రదేశాల వద్ద వేగం నియంత్రణకు సూచిక బోర్డులను డీటీఆర్‌బీ సిబ్బంది ఆధ్వర్యంలో ఏర్పాటు చేయించారు. ఈ సందర్భంగా ఎస్పీ ప్రతాప్‌కిశోర్ మాట్లాడుతూ వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించి సురక్షితంగా గమ్యానికి చేరుకోవాలని సూచించారు.

CHANGE OF NAME

I **Vellanki Lakshmi Devi,** W/o. **Kambhampati Muralidhar** and residing at H.No. 9-76/1, Sriram Nagar, 7th Road, Sanivarapupet, Eluru - 534 003, Eluru District, Ph: 83309 64459 Changing My Name from **Kambhampati Lakshmi Devi** (Old Name) to **Vellanki Lakshmi Devi, W/o. Kambhampati Muralidhar** (New Name). Hence forth I am being called as Vellanki Lakshmi Devi for all purposes.

చికిత్స పొందుతూ కూలీ మృతి

అక్కుపల్లిగోకవరం (ఉంగుటూరు), న్యూస్‌టుడే: చెట్టుపై నుంచి జారి పడి తీవ్ర గాయాలైన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందారు. చేబ్రోలు పోలీసుల కథనం మేరకు... అక్కుపల్లిగోకవరానికి చెందిన మారిశెట్టి నాగరాజు (32) కూలి పనులకు వెళ్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. గత నెల 2న తన ఇంటి ముందు ఉన్న కొమ్మలు నరకడానికి వేప చెట్టు ఎక్కారు. కొమ్మలు నరుకుతుండగా ప్రమాదవశాత్తు జారి కింద పడిపోయారు. దీంతో నాగరాజు వెన్నెముకకి తీవ్ర గాయమైంది. కుటుంబ సభ్యులు విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించి శుక్రవారం మరణించారు. నాగారాజు బాబాయ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

వ్యభిచార గృహంపై పోలీసుల దాడి.. ఏలూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: వ్యభిచార గృహంపై పోలీసులు దాడి చేసి ముగ్గురు యువతులను అదుపులోకి తీసుకొని విటుడు సత్యనారాయణతో పాటు నిర్వాహకురాలిని అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం .. ఏలూరు మండలం చెంచుల కాలనీకి చెందిన నిర్వాహకురాలు ఇతర ప్రాంతాల నుంచి యువతులను తీసుకొచ్చి తన ఇంట్లో వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు శుక్రవారం ఆ ఇంటిపై దాడి చేశారు. విటుడితోపాటు ముగ్గురు యువతులను అదుపులోకి తీసుకున్నారు. గతంలో కూడా ఆమె కొంతమంది యువతులను ఇతర ప్రాంతాలకు తీసుకువెళ్లి అక్కడ వ్యభిచారం చేయించేది. ఆమెపై గతంలో పలు పోలీసు స్టేషన్లలో కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.

ఆటో, లారీ ఢీ.. ఆరుగురికి గాయాలు.. దెందులూరు, న్యూస్‌టుడే: ఆటోను లారీ ఢీ కొట్టిన ఘటనలో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. భీమడోలు మండలం గుండుగొలనులోని ఎస్సీ కాలనీ నుంచి 11 మంది కూలీలను ఆటోలో ఎక్కించుకొని దెందులూరు మండలం సత్యనారాయణపురానికి వ్యవసాయ పనుల కోసం తీసుకెళ్తుండగా గరుడ హోటల్ సమీపంలో వెనుక నుంచి వచ్చిన లారీ ఢీ కొట్టింది. దీంతో కూలీలతో ఉన్న ఆటో బోల్తాపడింది. ఈ ఘటనలో ఆటోలోని ఆరుగురు కూలీలకు గాయాలయ్యాయి. వారిని హైవే భద్రతా బృందం ఏలూరులోని సర్వ జన ఆసుపత్రికి తరలించారు. దెందులూరు పోలీసులు కేసు నమోదు చేశారు.

కారు చోరీ... ఏలూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: షెడ్డులో ఉంచిన కారును దొంగలు చోరీ చేసినట్లు ఫిర్యాదు అందిందని పోలీసులు తెలిపారు. ఆటోనగర్‌కు చెందిన సంతోష్ కుమార్ స్ప్రే పెయింటింగ్ దుకాణం నిర్వహిస్తున్నారు. పెయింటింగ్ కోసం షెడ్డులో ఉంచిన కారును ఈనెల 10న రాత్రి దొంగలు చోరీ చేశారు. దీంతోపాటు ఓ చరవాణి, కొన్ని కారు తాళాలను కూడా దొంగిలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు శుక్రవారం రాత్రి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

స.హ.చట్టం.. సామాన్యుడి చేతిలో బ్రహ్మాస్త్రం

ఏలూరు వన్‌టౌన్, న్యూస్‌టుడే : సమాచార హక్కు(స.హ.) చట్టం సామాన్యుడి చేతిలో బ్రహ్మాస్త్రం వంటిదని పంచాయతీరాజ్ శాఖ ఏలూరు కార్యనిర్వాహక ఇంజినీర్ ఎస్వీ రామన్ పేర్కొన్నారు. స్థానిక కార్యాలయంలో స.హ. చట్టంపై శుక్రవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స.హ.చట్టం ద్వారా ప్రభుత్వ పనుల్లో పారదర్శకత, జవాబుదారితనం పెరుగుతుందన్నారు. అనంతరం పీఆర్ ఉద్యోగులు, సిబ్బంది నగరంలో ర్యాలీ నిర్వహించారు.

ప్రదర్శనలో పంచాయతీరాజ్ ఉద్యోగులు

వ్యక్తిగత శుభ్రత కీలకం

ఏలూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: ప్రతి ఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం కీలకమని.. ఇలా చేయడం వల్ల వ్యాధులు దరిచేరవని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి రత్నప్రసాద్ అన్నారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక లంబాడీపేటలో నిర్వహించిన డ్రైడే ఫ్రైడే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై పరిసరాల శుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. సీజనల్ జ్వరాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. అనంతరం అవగాహన ప్రదర్శన నిర్వహించారు. సీడబ్ల్యూసీ ఛైర్మన్ పుచ్చల వెంకటేశ్వరరావు, అసిస్టెంట్ మలేరియా అధికారి గోవిందరావు, స్థానిక వైద్యాధికారిణి ట్వింకిల్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

ప్రదర్శనలో రత్నప్రసాద్, వెంకటేశ్వరరావు తదితరులు

చట్టాల గురించి తెలుసుకోండి : ఎస్సై

భీమడోలు, న్యూస్‌టుడే: బాలికలు, మహిళల భద్రత కోసం అమలు చేస్తున్న చట్టాల గురించి ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాలని భీమడోలు ఎస్ఐ మదీనాబాషా అన్నారు. పోలసానిపల్లిలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థినులకు సోషల్ మీడియా అనర్థాలు, పోక్సో చట్టం, సైబర్ నేరాలు, బాల్య వివాహాల నివారణ గురించి అవగాహన కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఎస్ఐ మాట్లాడుతూ బాల బాలికలపై లైంగిక దాడులు, వేధింపుల నివారణకు పోక్సో చట్టం దోహదపడుతుందన్నారు. బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాల గురించి వివరించారు. చైల్డ్ హెల్ప్ లైన్ 1098 నెంబరుకు సమాచారమివ్వాలన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఎన్.భారతి తదితరులు పాల్గొన్నారు.

సరైన ప్రణాళికతో ముందుకు సాగాలి

గణపవరం, న్యూస్‌టుడే: విద్యార్థి దశలో సరైన ప్రణాళికతో ముందుకు సాగితే భవిష్యత్తులో అత్యుత్తమ స్థాయికి చేరుకోవచ్చని ఎస్సై ఎం.మణికుమార్ సూచించారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పర్సనాలిటీ డెవలప్‌మెంట్, కెరీర్ గైడెన్స్‌తోపాటు మాదక ద్రవ్యాల వినియోగంతో కలిగే అనర్థాలు, సైబర్ నేరాలపై ప్రిన్సిపల్ సీహెచ్.శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన అవగాహన సదస్సును శుక్రవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎస్సై విద్యార్థులకు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు.

ములగడకు నివాళి

దుగ్గిరాల (పెదవేగి) న్యూస్‌టుడే : దుగ్గిరాలలోని సెయింట్ జోసఫ్ కళాశాల ఫౌండర్ జాన్ ములగడ జయంతిని కళాశాల ఆవరణలో శుక్రవారం నిర్వహించారు. కళాశాల కరస్పాండెంట్, సెక్రెటరీ మోజెస్ ములగడ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ప్రిన్సిపల్ ఎన్.స్లీవరాజ్, అధ్యాపకులు పాల్గొన్నారు.

ఫైనల్‌కు క్రికెట్ జట్టు..

పెదవేగి న్యూస్‌టుడే: ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న క్రీడా పోటీల్లో భాగంగా పెదవేగి మండలం ఉపాధ్యాయుల క్రికెట్ జట్టు డివిజన్ స్థాయిలో ఫైనల్‌కు చేరుకుంది. గోపన్నపాలెంలో మూడు రోజులుగా కొనసాగుతున్న క్రీడా పోటీల్లో భాగంగా శుక్రవారం జరిగిన సెమీ ఫైనల్లో సమీప ప్రత్యర్థి భీమడోలు జట్టుపై 8 పరుగుల ఆధిక్యంతో పెదవేగి జట్టు విజయం సాధించింది. శనివారం ఏలూరులో జరిగే ఫైనల్ మ్యాచ్‌లో ఏలూరు జట్టుతో తలపడనుంది.

సమర్థంగా శిక్షణ అందించండి

ఏలూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: కొత్తగా ఎంపికైనవారికి సమర్థంగా శిక్షణ అందించి ఉత్తమ పోలీసులుగా తయారయ్యేలా వారిని తీర్చిదిద్దాలని అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు అన్నారు. ఇటీవల కానిస్టేబుళ్లుగా ఎంపికైన సివిల్, ఏఆర్, ఏపీఎస్పీ విభాగాలకు చెందిన పురుష, మహిళా అభ్యర్థులకు పెదవేగిలోని పోలీసు శిక్షణ కేంద్రంలో తర్ఫీదు అందించనున్నారు. ఈ నేపథ్యంలో ఆ కేంద్రంలోని పోలీసు అధికారులతో శుక్రవారం స్థానిక ఎస్పీ కార్యాలయ సమావేశ ప్రాంగణంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ అభ్యర్థులకు శిక్షణ సమయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా నాణ్యమైన వసతి, భోజన సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు. చట్టాలు, పోలీసు నిబంధనలపై పూర్తి అవగాహన కల్పించాలన్నారు. ప్రస్తుతం నేర పరిశోధనకు ఉపయోగించే ఆధునిక సాంకేతికతపై పట్టు సాధించేలా తోడ్పాటునందించాలన్నారు. డీటీసీ డీఎస్పీ జీవీ ప్రసాద్, సీఐలు ఆకుల రఘు, రామారావు, ఏఆర్ ఆర్ఐ కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు

కోకో గింజల నాణ్యతా ప్రమాణాలపై అవగాహన

పెదవేగి (పెదపాడు), న్యూస్‌టుడే: కోకో సాగు చేపట్టే ప్రతి రైతు ముందుగా గింజల నాణ్యతా ప్రమాణాలపై అవగాహన పెంచుకోవాలని ఉద్యానశాఖ సహాయ సంచాలకుడు కె.సంతోష్ సూచించారు. విజయరాయిలో కోకో రైతులకు మూడు రోజులపాటు నిర్వహిస్తున్న అవగాహన సదస్సు శుక్రవారంతో ముగిసింది. ఉద్యానశాఖ పెదవేగి హెచ్‌వో రత్నమాల మాట్లాడుతూ కోకోలో ఎరువులు, చీడపీడల నివారణకు పాటించాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి రైతులకు అవగాహన కల్పించారు.

సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

వడ్డిగూడెం (పెదపాడు), న్యూస్‌టుడే: ప్రజలు సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని పెదపాడు ఎస్సై కె.శారదాసతీష్ కోరారు. వడ్డిగూడెంలో శుక్రవారం పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన గ్రామసభలో ఆయన మాట్లాడుతూ నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అనంతరం ఆయన పల్లెనిద్ర చేశారు.

వడ్డిగూడెంలో గ్రామస్థులతో ఎస్సై శారదాసతీష్

మహారాజశ్రీ చింతలపూడి సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) వారి కోర్టులో
ఓ.ఎస్.నెం. 65/2024

బిట్వీన్:
శ్రీమతి బత్తుల స్వరూప .. వాది
ఎదిరి
శ్రీమతి కనమతరెడ్డి వెంకట సునీత వగైరాలు .. ప్రతివాదులు

టు
శ్రీ కనమతరెడ్డి భరద్వాజ రెడ్డి
తండ్రి: (లేటు) శ్రీనివాసరెడ్డి
కేరాఫ్: మున్నంగి సుబ్బారెడ్డి
గాంధీనగర్, విజయరాయి, పెదవేగి మండలం, ఏలూరు జిల్లా - 534475

పై నెంబరు దావాలో మీరు 2వ ప్రతివాదిగా దావా సమను, ఐ.ఏ.నెం. 309/2024లో 2వ రెస్పాండెంట్‌గా నోటీసులు తీసుకొనకుండా కాలయాపన చేయుచున్నారు. శ్రీ కోర్టు వారి ఉత్తర్వుల ప్రకారము ది. 31-12-2025వ సం॥ తేదీ ఉదయం గం॥ 10.30 ని॥లకు మీరు స్వయముగా గానీ లేక మీ తరపు న్యాయవాది ద్వారా గానీ శ్రీ కోర్టు వారి ఎదుట హాజరు అవ్వవలసినదిగాను లేనియెడల మీ పరోక్షమున తీర్మానించుదురని ఇందుమూలముగా తెలియజేయడమైనది.

సం/- గేలి శ్రీనివాసరెడ్డి
వాది తరపు న్యాయవాది
చింతలపూడి, ఏలూరు జిల్లా,
ఫోన్ నెం: 81859 18515

"మనోహర స్థలములో నాకు పాలు ప్రాప్తించెను" కీర్తనలు 16:6

ఆదర్శమూర్తికి
అశ్రునివాళి

మంచితనం, మానవత్వంతో
అందరినీ ఆప్యాయంగా
పలుకరిస్తూ ఎల్లప్పుడూ
ఉత్సాహంగా వుంటూ
మీ తరగని ప్రేమతో
మా మేలుకోరే మీరు
నేడు మా మధ్యలేకున్నా
మీ మధుర స్మృతులు
మాకు చిరస్మరణీయం.

కీ॥శే॥ తలారి సామ్‌సన్ ప్రసాద్‌రావు గారు
Retd. APEPDCL.,
03-12-2025, ఏలూరు

భార్య : తలారి ధనలక్ష్మి
కుమార్తెలు : సబిత, సుప్రియ, శ్రావణి
అల్లుళ్ళు : బత్తుల సునీల్ కుమార్, ఎలికిపాటి కిషోర్ కుమార్
మనుమలు : కీయాన్స్, ప్రీయాన్స్

జ్ఞాపకార్థ కూటమి: ది. 13-12-2025 శనివారము ఉదయం
ఏలూరు - ఆదివారపుపేటలోని మా స్వగృహము నందు జరుపబడును.

(c) eenadu

పోలవరం

•పోలవరం •చింతలపూడి

నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు

చింతలపూడి, న్యూస్‌టుడే: నిబంధనలు అతిక్రమించి మద్యం అమ్మకాలు చేపడితే కఠిన చర్యలు చేపడతామని ఎక్సైజ్ సీఐ అశోక్ తెలిపారు. చింతలపూడి, ప్రగడవరంలోని మద్యం దుకాణాలను ఎక్సైజ్ అధికారులు శుక్రవారం పరిశీలించారు. అన్ని మద్యం సీసాలను ఏపీ ఎక్సైజ్ సురక్షా యాప్ ద్వారా స్కాన్ చేయాలన్నారు. ఎమ్మార్పీ ధరలకే మద్యం అమ్మకాలు చేయాలన్నారు.

దుకాణంలో మద్యం సీసాలను పరిశీలిస్తున్న ఎక్సైజ్ అధికారులు

దివ్యాంగ బాలలకు చేయూత

కొయ్యలగూడెం గ్రామీణ, న్యూస్‌టుడే: భవిత కేంద్రాల్లోని దివ్యాంగ బాలలకు ప్రభుత్వం చేయూత అందిస్తోందని మండల విద్యాధికారి జె.సురేష్‌బాబు అన్నారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని కొయ్యలగూడెంలోని భవిత కేంద్రం వద్ద జరిగిన కార్యక్రమంలో శుక్రవారం ప్రభుత్వం సరఫరా చేసిన బ్యాటరీ ట్రైసైకిల్‌ను భవిత విద్యార్థినికి అందజేశారు. మానవత స్వచ్ఛందసంస్థ సభ్యులు బాలలకు భోజన సదుపాయం కల్పించారు. చిరుసహాయం సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆట వస్తువులు పంపిణీ చేశారు.

విద్యార్థినికి బ్యాటరీ ట్రైసైకిల్ అందజేస్తున్న సురేష్‌బాబు

10 AM to 1 PM మేమున్నాం.. మీకు తోడుగా..
జంగారెడ్డిగూడెం: 80085 74478
కొయ్యలగూడెం: 80085 74947
చింతలపూడి: 76759 19086

కొయ్యలగూడెం గ్రామీణ, న్యూస్‌టుడే: ? గ్రామంలోకి తాగునీటి సరఫరా సక్రమంగా జరగడం లేదు. పైపులైను గేట్‌వాల్వు 20 రోజుల క్రితం పాడైంది. అధికారులకు చెబుతున్నా పట్టించుకోవడం లేదు. **-కంచి వరదరాజు, మంగపతిదేవిపాలెం**
✔ పరిశీలించి పరిష్కరిస్తాం. **-రామచంద్రరావు, పంచాయతీ కార్యదర్శి, రాజవరం**
? రహదారిపై వాహనాల వేగానికి దుమ్ము పెద్దఎత్తున ఎగసిపడుతూ ఇళ్లలోకి చేరుతోంది. శ్వాస సంబంధిత అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. **- నిమ్మగడ్డ దుర్గాప్రసాద్**
✔ చర్యలు తీసుకుంటాం. **-హరికృష్ణ, డీఈఈ, ఆర్‌అండ్‌బీ, జంగారెడ్డిగూడెం**
కొయ్యలగూడెం, న్యూస్‌టుడే: ? కొయ్యలగూడెంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎదురుగా ఉన్న వీధిలో కచ్చా డ్రెయిన్ పూడిపోయి మురుగు రహదారిపైకి వస్తోంది. రాకపోకలకు ఇబ్బందిగా ఉంది. **- సత్తిబాబు, స్థానికుడు**
✔ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం. **- జి.సతీశ్, డిప్యూటీ ఎంపీడీవో**

ఏపీ ఫైబర్ నెట్ సేవలు నిల్!

ఏడాది కాలంగా సిబ్బంది, లబ్ధిదారుల పాట్లు

వేలేరుపాడు, న్యూస్‌టుడే: పల్లెల్లో అంతర్జాల సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాటు చేసిన ఏపీ ఫైబర్‌నెట్ పలు మండలాల్లో మూణ్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. రెండేళ్ల కిందట పోలవరం నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో స్తంభాలు ఏర్పాటు చేసి సచివాలయాల్లో ఫైబర్‌నెట్ యంత్రాలు అమర్చారు. తొలినాళ్లలో సేవలు బాగానే ఉన్నా.. అనంతరం వాటిని పట్టించుకునేవారు కరవవ్వడంతో అవి మూలకు చేరాయి. ఫలితంగా ప్రభుత్వ లక్ష్యం నెరవేరలేదు.

ప్రైవేట్ నెట్‌వర్క్‌లపై ఆధారపడి.. నియోజకవర్గంలోని కొయ్యలగూడెం, బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, వేలేరుపాడు, కుక్కునూరు, టి.నరసాపురం, పోలవరం మండలాల్లోని 106 గ్రామ, వార్డు సచివాలయాలకు సుమారు రూ.2 లక్షల చొప్పున వ్యయంతో ఏపీ ఫైబర్‌నెట్ పరికరాలు, బ్యాటరీలు ఏర్పాటు చేశారు. అయితే కొయ్యలగూడెం, బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, పోలవరం, టి.నరసాపురం మండలాల్లోని అధిక శాతం సచివాలయాల్లో పనిచేస్తున్న దాఖలాలు లేవు. మిగిలిన మండలాల్లో గతేడాది వచ్చిన గోదావరి వరదలకు స్తంభాలు పడిపోవడంతో పాటు తీగలు తెగిపోయి పరికరాలు మరమ్మతులకు గురయ్యాయి. దీంతో సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. పలుమార్లు సంబంధిత అధికారులకు విన్నవించినా ఫలితం లేకపోవడంతో చేసేది లేక.. సిబ్బంది కంప్యూటర్లకు చరవాణుల (హాట్‌స్పాట్) ద్వారా అంతర్జాలం(నెట్)అనుసంధానం చేసుకుని వినియోగిస్తున్నారు. పలుచోట్ల ప్రైవేటు నెట్‌వర్క్ సెటప్ బాక్సులు ఏర్పాటు చేసుకుని విధులు నిర్వర్తిస్తున్నారు.

పనిచేయని యంత్రం

సాంకేతిక ఇబ్బందులు.. ఒక్కోసారి ప్రైవేట్ నెట్‌వర్క్‌లు సైతం పనిచేయక సిబ్బంది, లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సంకేతాలు అందకపోవడంతో ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం సిబ్బంది వేలిముద్ర(బయోమెట్రిక్) హాజరు వేయలేని పరిస్థితి ఎదురవుతోంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఫైబర్‌నెట్ సేవలు అందుబాటులోకి తేవాలని పలువురు కోరుతున్నారు.

త్వరితగతిన పరిష్కరిస్తాం.. 'నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోని గ్రామ, వార్డు సచివాలయాల్లో ఏపీ ఫైబర్‌నెట్ సేవలు నిలిచిపోయిన వైనంపై సంబంధిత అధికారులకు సమాచారం అందించాం. మరోసారి వివరించి త్వరితగతిన సమస్య పరిష్కారం అయ్యేలా చూస్తాం.' అని ప్రాంతీయ అభివృద్ధి అధికారి ఎం.రాజు తెలిపారు.

విజేతలతో ప్రిన్సిపల్ వెంకటేశ్వరరావు, ఉపాధ్యాయులు

ప్రతిభ చూపి.. బహుమతులు పట్టి

జంగారెడ్డిగూడెం, న్యూస్‌టుడే: స్థానిక ఎస్‌డీఈఎస్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం 'ఈనాడు' ప్రతిభ పాటవ పోటీలు నిర్వహించారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జి అంశాల్లో క్విజ్ పోటీలు నిర్వహించారు. డి.వేద్య, డి.దివ్య, కె.పూజిత వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. వీరికి ప్రిన్సిపల్ బోడపాటి వెంకటేశ్వరరావు బహుమతులు అందజేశారు. లైబ్రేరియన్ చలమల శ్రీనివాసరావు, అధ్యాపకులు కోట రత్నం, యలమర్తి సవిత, సీహెచ్ జ్యోతి పాల్గొన్నారు.

ఉప తహసీల్దారు రమేశ్‌కు వినతిపత్రం ఇస్తున్న నాయకులు

ఆక్రమణ తొలగించాలని వినతి

బుట్టాయగూడెం, న్యూస్‌టుడే: వీరభద్రపురంలో ఏళ్లుగా దళితులు శ్మశాన వాటికగా వినియోగిస్తున్న చెరువు పోరంబోకు భూమికి వెళ్లే దారి ఆక్రమణకు గురైందని, సర్వే చేసి ఆక్రమణలను తొలగించాలని కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి ఎ.ఫ్రాన్సిస్ కోరారు. ఈ మేరకు బుట్టాయగూడెంలో ఉప తహసీల్దారు పాయం రమేశ్‌కు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. పలువురు నాయకులు పాల్గొన్నారు.

లైంగిక దాడులు అరికట్టేందుకు కృషి

బుట్టాయగూడెం, న్యూస్‌టుడే: పిల్లలపై లైంగిక దాడులు జరగకుండా అరికట్టేందుకు కృషి చేయాలని ఎంపీడీవో కుంజా జ్యోతి కోరారు. బుట్టాయగూడెం ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో మండలంలోని ఐసీడీఎస్, వైద్య సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు, సంక్షేమ అధికారులతో శుక్రవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ గ్రామాల్లో బాలికలు, పిల్లలు ఎటువంటి ఇబ్బందులకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మరింత అవగాహన కల్పించాలన్నారు. ఎంఈవో-1 తెల్లం బాబూరావు, పిల్లల మానసిక వైద్య నిపుణురాలు హిమబిందు, సామాజిక కార్యకర్త కమల, ప్రధానోపాధ్యాయుడు శాస్త్రి, ఎంపీహెచ్ఈవో పెద్దిరాజు, కళాశాలల సిబ్బంది పాల్గొన్నారు.

మాట్లాడుతున్న ఎంపీడీవో జ్యోతి

మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

ద్వారకాతిరుమల, న్యూస్‌టుడే: విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్ అన్నారు. మాదకద్రవ్యాలపై ద్వారకాతిరుమల మండలం పంగిడిగూడెం జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల మత్తులో జీవితాలను పాడుచేసుకోవద్దన్నారు. వివిధ రంగాల్లో రాణించాలంటే మేధస్సు, నైపుణ్యం పెంచుకోవాలన్నారు. కార్యక్రమంలో ఈగల్ ఆర్ఎస్సై ఉదయ్ భాస్కర్, ఏలూరు మహిళా పోలీస్ స్టేషన్ సీఐ సుబ్బారావు, భీమడోలు సీఐ విల్సన్, స్థానిక ఎస్సై సుధీర్ తదితరులు పాల్గొన్నారు.

ప్రసంగిస్తున్న డీఎస్పీ శ్రావణ్ కుమార్

సీసీ ఫుటేజీల పరిశీలన

కామవరపుకోట, న్యూస్‌టుడే: దుకాణదారులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని జంగారెడ్డిగూడెం సీఐ సుభాష్ సూచించారు. శుక్రవారం రాత్రి కళ్లచెరువులో పలు దుకాణాల్లోని సీసీ ఫుటేజీలను పరిశీలించారు. మండలంలో ఇటీవల జరిగిన రాగి వైరు దొంగలను గుర్తించటానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు.

పరిశీలిస్తున్న సీఐ సుభాష్

శక్తి యాప్‌పై అవగాహన.. జంగారెడ్డిగూడెం, న్యూస్‌టుడే: విద్యార్థినుల భద్రతకు శక్తి యాప్ ఉపయుక్తం అవుతుందని జంగారెడ్డిగూడెం ఎస్సై వీరప్రసాద్ అన్నారు. స్థానిక ఎస్‌డీఈఎస్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం శక్తి యాప్‌పై పోలీసు శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ అత్యవసర సమయాలలో శక్తి యాప్ వినియోగించుకోవాలని సూచించారు. అలాగే సామాజిక మాధ్యమాల్లో వెబ్‌సైట్ల విషయంలోను జాగ్రత్తగా ఉండాలన్నారు. ప్రిన్సిపల్ బోడపాటి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

సమస్యను ధైర్యంగా ఎదుర్కోవాలి.. వేలేరుపాడు గ్రామీణ, న్యూస్‌టుడే: ఏదైనా సమస్య వస్తే భయపడకుండా.. ధైర్యంగా ఎదుర్కోవాలని ఎస్సై నవీన్‌కుమార్ విద్యార్థులకు సూచించారు. శుక్రవారం వేలేరుపాడు ఉన్నత పాఠశాలలో నిర్వహించిన 'మీ రక్షణ మా కర్తవ్యం' కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. శక్తి యాప్ ఉపయోగాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కానిస్టేబుల్ మురళి, రామ్ పాల్గొన్నారు.

అప్రమత్తత అవసరం.. టి.నరసాపురం, న్యూస్‌టుడే: ప్రజలు సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని ఎస్సై జయబాబు అన్నారు. శుక్రవారం మధ్యాహ్నపువారిగూడెంలో నిర్వహించిన పల్లెనిద్ర కార్యక్రమంలో ఆయన గ్రామస్థులతో మాట్లాడారు. వాహన చోదకులు శిరస్త్రాణం వాడాలని సూచించారు.

కొమ్ముగూడెంలో ఎస్సై పల్లెనిద్ర.. బుట్టాయగూడెం, న్యూస్‌టుడే: లక్ష్మణుగూడెం పంచాయతీ కొమ్ముగూడెం గ్రామంలో బుట్టాయగూడెం ఎస్సై దుర్గామహేశ్వరరావు శుక్రవారం రాత్రి పల్లెనిద్ర చేశారు. ఈ సందర్భంగా గ్రామస్థులతో మమేకమై వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రక్షణ చట్టాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. బాలికలు, పిల్లలు లైంగిక దాడులకు గురి కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. హెడ్‌కానిస్టేబుల్ కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు.

గుంత.. ప్రమాదాల చింత!

వేలేరుపాడు, న్యూస్‌టుడే: వేలేరుపాడు మండలం భూదేవిపేట- చాగరపల్లి గ్రామాల మధ్య చినబుర్రతోగు సమీపంలోని ఆర్‌అండ్‌బీ రహదారిపై మేళ్లవాగు వంతెన అప్రోచ్ ప్రమాదాలకు నిలయంగా మారింది. రెండు గ్రామాల మధ్యలో ఉన్న కాజ్‌వేను 20 ఏళ్ల కిందట నిర్మించారు. ఏటా వాగు ప్రవాహ ఉద్ధృతికి అప్రోచ్ కుంగిపోయి ఊచలు బయటపడ్డాయి. ఇది గమనించని పలువురు వాహన చోదకులు గాయాల పాలయ్యారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి మరమ్మతులు చేయించాలని పలువురు కోరుతున్నారు. దీనిపై జంగారెడ్డిగూడెం ఆర్‌అండ్‌బీ డీఈఈ హరికృష్ణ మాట్లాడుతూ వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేసి బాగు చేయిస్తామన్నారు.

ట్యాంకు ఉన్నా.. ప్రయోజనం సున్నా!



వేలేరుపాడు, న్యూస్‌టుడే: వేలేరుపాడు మండలం కమ్మరిగూడెంలో తాగునీటి ట్యాంకు ఉన్నా.. నిరుపయోగంగా ఉంది. గ్రామంలోని 120 కుటుంబాలకు తాగునీరు సరఫరా చేసేందుకు కొన్నేళ్ల కిందట సమీపంలోని పెదవాగులో 20 వేల నీటి సామర్థ్యంతో ట్యాంకు నిర్మించారు. బోరు, విద్యుత్తు మోటారు సైతం ఏర్పాటు చేశారు. ఈ ఏడాది భారీ వర్షాలు, పెదవాగు వరదల కారణంగా విద్యుత్తు మోటారు కొట్టుకుపోయింది. ఇటీవల కొత్తది ఏర్పాటు చేసినా నీటిని నేరుగా సరఫరా చేస్తున్నారు. విద్యుత్తు సరఫరా నిలిచిపోయినప్పుడు ఒక్కోసారి నీటి ఎద్దడి సమస్య ఏర్పడుతోందని, ట్యాంకులోకి నీటిని మళ్లించి కుళాయిల ద్వారా సరఫరా చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు. దీనిపై పంచాయతీ కార్యదర్శి పద్మజ మాట్లాడుతూ వెంటనే తాగునీటి ట్యాంకును శుభ్రం చేయించి వినియోగంలోకి తెస్తామని తెలిపారు.

వానకి తడుస్తూ.. ఎండకి ఎండుతూ..

చింతలపూడి, న్యూస్‌టుడే: నాటు సారా తయారీ, మద్యం తరలింపు తదితర కేసుల్లో పట్టుబడ్డ కార్లు, ద్విచక్ర వాహనాలు, ఆటోలు వేలం వేయకపోవడంతో చింతలపూడి ఎక్సైజ్ కార్యాలయంలో తుప్పు పడుతున్నాయి. ఏళ్లుగా వానకి తడుస్తూ..ఎండకి ఎండుతూ ఎందుకూ పనికిరాకుండా పోతున్నాయి. పెద్ద సంఖ్యలో ఉన్నా వేలంలో కొనేందుకు ఎవ్వరూ ముందుకు రావడం లేదు. కార్లు, ఇతర వాహనాలు బాగానే ఉన్నా వాటికి వేలం ప్రక్రియ నిర్వహించడంలో తాత్సారం జరుగుతుండటంతో అవి కూడా తుప్పు పడుతున్నాయి.

ఇంధన వనరులను కాపాడుకుందాం

జంగారెడ్డిగూడెం, న్యూస్‌టుడే: ఇంధన వనరులను వృథా చేయకుండా కాపాడుకుందామని సీఎస్‌టీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రధానాధ్యాపకుడు డాక్టర్ ఎన్.ప్రసాద్‌బాబు అన్నారు. ఇంధన వనరుల వారోత్సవాలలో భాగంగా డిగ్రీ కళాశాలలో శుక్రవారం ఫిజిక్స్ విభాగం ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. వైస్ ప్రిన్సిపల్ బి.శ్రీనివాసరావు, అధ్యాపకులు టి.వి.రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

రేపు హిందూ సమ్మేళనం

జంగారెడ్డిగూడెం, న్యూస్‌టుడే : ఆర్ఎస్ఎస్ నూరు వసంతాల వేడుకను పురస్కరించుకొని పట్టణంలో ఈ నెల 14న హిందూ సమ్మేళనం నిర్వహించనున్నట్లు ఆర్ఎస్ఎస్ ప్రతినిధి తిప్పాభట్ల రామకృష్ణ శుక్రవారం తెలిపారు. ఇందుకు సంబంధించిన కరపత్రాలను ఆయన ఆర్ఎస్ఎస్ ప్రతినిధులతో కలిసి ఆవిష్కరించి ప్రదర్శించారు. కె.కన్వెన్షన్‌లో ఉదయం 9 గంటలకు ఈ సమ్మేళనం ప్రారంభం అవుతుందన్నారు.

రైతుల కష్టాలు పట్టించుకునేవారేరి?

చింతలపూడి, న్యూస్‌టుడే: లింగపాలెం మండలంలో రైతులు ధాన్యం విక్రయించేందుకు పడుతున్న అవస్థలు వర్ణనాతీతం. రోజుల తరబడి ఆరబెడుతున్నా.. తేమ శాతం రాలేదంటూ సిబ్బంది రైతులను నానా ఇబ్బందులు పెడుతున్నారు. ధర్మాజీగూడెంలో దాదాపు 800 ఎకరాలకు పైగా వరి సాగు చేపట్టారు. గ్రామంలోని పీఏసీఎస్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రం నడుస్తోంది. ఇక్కడ కొనుగోళ్లు మందకొడిగా సాగుతున్నాయి. గ్రామానికి చెందిన ఒక వ్యక్తి చుట్టుపక్కల మిల్లర్లు, పీఏసీఎస్ మధ్య చక్రం తిప్పుతుండటంతో ధాన్యం కొనుగోలు వ్యవహారం దళారుల గుప్పిట్లోకి వెళ్లింది.

అదనపు భారం.. రైతులు వారం నుంచి పది రోజులు ఆరబెడుతున్నా ఇంకా తేమశాతం ఉందంటూ రైతులను అష్టకష్టాలు పెడుతున్నారు. ధాన్యం ఆరబెట్టేందుకు రోజుకి ముగ్గురు కూలీలను పెట్టుకోవాల్సిన పరిస్థితి. ఒక్కొక్కరికి రూ.500 కూలి ఇస్తూ తేమశాతం 17 లోపు తెచ్చేందుకు రైతులు పడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు.

ధర్మాజీగూడెంలో ధాన్యం ఆరబెడుతున్న రైతులు

మంచు ప్రభావం.. రైతులు ఎండకాస్తున్నంత సేపు తీరిక లేకుండా ధాన్యం ఆరబెడుతున్నారు. కానీ పీఏసీఎస్ సిబ్బంది మాత్రం తేమశాతం చూసేందుకు సాయంత్రం మంచు పడే వేళలో వస్తుండటంతో పరికరంలో ఎక్కువ చూపిస్తుందని వాపోతున్నారు. మళ్లీ రేపు వస్తామని వారు వెళ్లిపోతుండటంతో చేసేదేం లేక మళ్లీ సిబ్బంది వచ్చే వరకు ధాన్యం ఆరబెడుతున్నామని చెబుతున్నారు.

అయిదు రోజులుగా.. అయిదు రోజులుగా ఆరబెడుతున్నా తేమ శాతం సరిపోలేదంటున్నారు. బరకాలు అద్దెకు తెచ్చి ధాన్యం ఆరబెడుతున్నా. **- వీవీ రామారావు, ధర్మాజీగూడెం**

కూలీలకు రూ.8 వేలు.. ధర్మాజీగూడెంలో మూడెకరాల పొలం ఉంది. ఈ నెల 4న కోత కోసి అప్పటి నుంచి ఆరబెడుతున్నా. రోజుకి ముగ్గురు కూలీలను పెడుతున్నా. ఇప్పటివరకు సుమారు రూ.8వేలు ఖర్చయింది. సిబ్బందిని ఎప్పుడు అడిగినా తేమశాతం సరిపోదని చెబుతున్నారు. **-జోగు వీరాంజనేయులు, ఏలూరు**

ఇబ్బందులు లేకుండా చర్యలు.. రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం తరలిస్తున్నాం. తేమశాతం 17 లోపు వచ్చిన రైతుల ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేస్తున్నాం. **-ప్రదీప్‌కుమార్, ఏవో, లింగపాలెం**

శ్రీనివాసులుకు వినతిపత్రం అందజేస్తున్న మహిళలు

సమస్యల పరిష్కారానికి కృషి

బుట్టాయగూడెం, న్యూస్‌టుడే: మన్యం గ్రామాల్లో గిరిజనుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక కృషి చేస్తున్నట్లు ట్రైకార్ ఛైర్మన్ బొరగం శ్రీనివాసులు తెలిపారు. బూసరాజుపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం వినతుల స్వీకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. మండలంలోని వెలుతురువారిగూడెం, వాడపల్లికాలనీ, రెడ్డిగణపవరం, జైనవారిగూడెం తదితర గ్రామాలకు చెందిన పలువురు గిరిజనులు ఆయన్ను కలిశారు. తాము దాదాపు మూడు దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న భూమికి హక్కు పట్టాలు, పట్టాదారు పాసుపుస్తకాలు ఇప్పించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. తెదేపా మండల అధ్యక్షుడు మొగపర్తి సోంబాబు, నియోజకవర్గ పరిశీలకుడు అనపర్తి వెంకటనారాయణ, జిల్లా అధికార ప్రతినిధి జారం చాందిని పాల్గొన్నారు.

పరుగు పోటీల్లో ప్రతిభ

కామవరపుకోట, న్యూస్‌టుడే: ఏలూరు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం కామవరపుకోటలో జిల్లా స్థాయి పోటీల్లో అండర్-16 విభాగంలో 2 కి.మీ పరుగులో కళ్లచెరువు ఉన్నత పాఠశాల 9వ తరగతి విద్యార్థిని సీహెచ్.బాలత్రిపుర సుందరి మూడో స్థానం సాధించింది. నేషనల్ అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి దేవరపల్లి ప్రసాదు ఆమెకు బహుమతి అందజేశారు. హెచ్‌ఎం జయ శుభాకరరావు విద్యార్థినిని, వ్యాయామోపాధ్యాయుడు ఆదినారాయణను అభినందించారు.

గూటాల బాలికకు బంగారు పతకం

పోలవరం, న్యూస్‌టుడే: కామవరపుకోటలో జరిగిన జిల్లా స్థాయి జూనియర్స్ అథ్లెటిక్స్ పోటీల్లో భాగంగా శుక్రవారం నిర్వహించిన 2కె రన్‌లో గూటాల జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న వీరపురాజు ప్రత్యూష బంగారు పతకం సాధించింది. ఈ మేరకు ప్రధానోపాధ్యాయుడు జె.చంద్రశేఖర్, ఉపాధ్యాయులు, విద్యాకమిటీ సభ్యులు అభినందించారు.

24 మందికి గ్రేడ్-I పంచాయతీ కార్యదర్శులుగా ఉద్యోగోన్నతి

కొయ్యలగూడెం గ్రామీణ, న్యూస్‌టుడే: జిల్లాలో 24 మంది పంచాయతీ కార్యదర్శులు గ్రేడ్-1 కార్యదర్శులుగా ఉద్యోగోన్నతి పొందారు ఈ మేరకు శుక్రవారం పలువురు బాధ్యతలు స్వీకరించారు.

కోరం లేక వాయిదా

జీలుగుమిల్లి (బుట్టాయగూడెం), న్యూస్‌టుడే: జీలుగుమిల్లి ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మండల పరిషత్తు సర్వసభ్య సమావేశాన్ని కోరం లేక వాయిదా వేసినట్లు ఎంపీడీవో వెంకటలక్ష్మి తెలిపారు. తిరిగి ఈ నెల 15న మధ్యాహ్నం 2.30 గంటలకు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపిక

విద్యార్థులతో ప్రిన్సిపల్ మణేంద్రరావు, శిక్షకుడు శ్రీనివాసు

బుట్టాయగూడెం, న్యూస్‌టుడే: క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో పెసా కమిటీల పరిధిలోని గ్రామాల గిరిజన యువతకు విశాఖపట్నంలో ఇటీవల రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించారు. బుట్టాయగూడెం ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థులు కె.రామచెల్లమ్మ, కె.అలేఖ్య, బి.రాహుల్, ఎం.మోహన్, కె.మణీష్, ఎస్.చరణ్ జాతీయ స్థాయికి ఎంపికైనట్లు ప్రిన్సిపల్ మణేంద్రరావు తెలిపారు. వీరు విశాఖపట్నంలో ఈ నెల 22 నుంచి నిర్వహించే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ మేరకు విజేతలను ఆయన, ఉపాధ్యాయులు అభినందించారు.

విద్యార్థులకు పౌష్టికాహారం అందజేత

కామవరపుకోట, న్యూస్‌టుడే: తడికలపూడి మానవత సంస్థ స్థానిక ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు ప్రతి రోజూ సాయంత్రం పౌష్టికాహారం అందిస్తోంది. మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తే భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని సంస్థ సభ్యులు తెలిపారు. సభ్యులు కరుటూరి గంగాధరరావు, పావులూరి గాంధీ తదితరులు ఉపాధ్యాయులను కోరారు.

ఉద్యోగ నియామక చట్టం చేయాలి: జేఏసీ

వేలేరుపాడు గ్రామీణ, న్యూస్‌టుడే: మన్యం ప్రాంతంలో ఉద్యోగ నియామక చట్టం చేయాలని జేఏసీ అల్లూరి సీతారామ రాజు జిల్లా ఛైర్మన్ రామారావు దొర కోరారు. శుక్రవారం వసంతవాడ, రెడ్డిగూడెం తదితర గ్రామాల్లో ఆదివాసీ సత్యాగ్రహ యాత్రను ప్రారంభించారు. ఎన్నికల హామీలను అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఆదివాసీ వైద్య, ఉద్యోగ సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీరాములు దొర, ప్రసాద్ పాల్గొన్నారు.

మండలాభివృద్ధికి కృషి

వేలేరుపాడు గ్రామీణ, న్యూస్‌టుడే: మండలాభివృద్ధికి అధికారులంతా కలిసి కృషి చేయాలని ఎంపీపీ లక్ష్మీదేవి అన్నారు. శుక్రవారం వేలేరుపాడు మండల పరిషత్తు కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఆమె మాట్లాడారు. పలు అభివృద్ధి పనులపై అధికారులు చర్చించుకున్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీహరి, డీటీ సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.

ప్రణాళికాబద్ధంగా చదవండి

పోలవరం, న్యూస్‌టుడే: మండలంలోని గూటాల జిల్లా పరిషత్తు ఉన్నతపాఠశాలను డైట్ కళాశాల అధ్యాపకుడు రాజశేఖర్ శుక్రవారం సందర్శించారు. పదో తరగతి విద్యార్థుల వంద రోజుల ప్రణాళిక అమలు తీరును పరిశీలించారు. విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా చదివి నూరుశాతం ఉత్తీర్ణత సాధించాలన్నారు. అనంతరం ప్రాథమిక పాఠశాల విద్యార్థుల 75 రోజుల ప్రణాళిక అమలు తీరును చూశారు. ఆయన వెంట ఎంఈవోలు ఎల్.సత్యనారాయణ, వీఎస్ఎన్.మూర్తి ఉన్నారు.

వైజ్ఞానిక యాత్రకు బయలుదేరిన విద్యార్థినులు

ప్రమాణాల పరిశీలనకు బాలికలు

కొయ్యలగూడెం గ్రామీణ, న్యూస్‌టుడే: భారత ప్రమాణాల అభివృద్ధి సంస్థ (బీఐఎస్-బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్) సౌజన్యంతో కొయ్యలగూడెం జడ్పీ బాలికోన్నత పాఠశాల ప్రమాణాల సంఘం(స్టాండర్డ్స్ క్లబ్) విద్యార్థినులు శుక్రవారం వైజ్ఞానిక యాత్రకు వెళ్లారు. దేవరపల్లిలో గృహనిర్మాణ సామగ్రి తయారు చేసే ఓ ప్రైవేటు సంస్థలో పాటించే నాణ్యత ప్రమాణాలను ప్రత్యక్షంగా వివరించడానికి యాత్ర నిర్వహించినట్లు ప్రధానోపాధ్యాయిని ఉమాదేవి తెలిపారు.

నేడు విద్యుత్తు సరఫరా నిలిపివేత

చింతలపూడి, న్యూస్‌టుడే: మండలంలోని ఎర్రగుంటపల్లి, చింతలపూడి, సీతానగరం, ఊటసముద్రం గ్రామాల్లో విద్యుత్తు మరమ్మతుల నిమిత్తం శనివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆయా ఉపకేంద్రాల పరిధిలోని గ్రామాలకు విద్యుత్తు సరఫరా నిలుపుదల చేయనున్నట్లు ఈఈ పీర్ అహ్మద్ ఖాన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ప్రభుత్వ రాయితీలపై అవగాహన

ద్వారకాతిరుమల, న్యూస్‌టుడే: ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ద్వారకాతిరుమల ఉద్యానశాఖాధికారి పి.బి.ఎస్.అమర్‌నాథ్ అన్నారు. మండలంలోని దొరసానిపాడులో కోకో గింజలు నాణ్యత ప్రమాణాలు పెంచేందుకు ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు, పద్ధతులపై అవగాహన కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోకో గింజలు పులియబెట్టేందుకు ఉపయోగించే చెక్క బల్ల, బాక్సులు, ప్లాస్టిక్ ట్రేలు, గింజలు ఎండబెట్టేందుకు ఉపయోగించే బరకాలకు ప్రభుత్వం 35 శాతం రాయితీ ఇస్తుందన్నారు. అలాగే సోలార్ డ్రయ్యర్, కోకో పాక్ హౌస్‌లకు 40 శాతం రాయితీ ఇస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆర్.ఎస్.కె.సహాయకురాలు వరలక్ష్మి, రైతులు పాల్గొన్నారు.

ఇంట్లో చోరీ

జంగారెడ్డిగూడెం పట్టణం, న్యూస్‌టుడే: ఇంట్లో ఎవరూ లేని సమయంలో గుర్తుతెలియని దొంగలు బంగారు గొలుసును కాజేసిన ఘటనపై జంగారెడ్డిగూడెం పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. ఎస్సై వీరప్రసాద్ కథనం మేరకు... జంగారెడ్డిగూడెం పట్టణం ఇందిరానగర్ కాలనీకి చెందిన గుర్రం వీరభద్రం, శాంతి దంపతులు ఓ బ్యాగుల విక్రయ దుకాణం నడుపుతున్నారు. గురువారం ఇంటికి తాళంవేసి భార్యాభర్తలు దుకాణానికి వెళ్లారు. రాత్రి వచ్చి చూసేసరికి ఇంటి తలుపులు తెరచి ఉండగా ఇంట్లోకి వెళ్లి చూశారు. పడకగదిలోని బీరువా తాళం పగులగొట్టి అందులోని రెండు కాసుల బంగారు గొలుసును దొంగలు ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు.

గడ్డి ట్రాక్టరు దగ్ధం

కొయ్యలగూడెం గ్రామీణ, న్యూస్‌టుడే: అంకాలగూడెంలో శుక్రవారం జరిగిన ప్రమాదంలో గడ్డి ట్రాక్టరు దగ్ధమైంది. స్థానికులు, విద్యుత్తు అధికారులు చెప్పిన వివరాల ప్రకారం.. ట్రాక్టరుపై లోడు చేసిన ఎండుగడ్డికి కేబుల్ తీగలు పట్టుకోవడంతో వాటికి పైనున్న ఎల్‌టీ విద్యుత్తు లైన్లు కలిసి నిప్పురవ్వలు గడ్డిపై పడి ప్రమాదం జరిగిందని తెలిపారు. ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదంపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు విద్యుత్తు ఏఈ ఎస్.వి.రామారావు తెలిపారు.

యువతి అదృశ్యం

పోలవరం, న్యూస్‌టుడే: మండలంలోని ఒక గ్రామానికి చెందిన యువతి రెండు రోజుల నుంచి కనిపించడం లేదని శుక్రవారం ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువతి జంగారెడ్డిగూడెంలోని ఒక ప్రైవేట్ కళాశాలలో నర్సింగ్ మొదటి సంవత్సరం చదువుతుందని, అనారోగ్యం కారణంగా రెండు నెలల కిందట ఇంటికి వచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇంట్లో పనులు చేయాలని అమ్మమ్మ మందలించడంతో మూడు రోజుల కిందట మరో గ్రామంలోని అక్క ఇంటికి వెళ్లింది. ఆమె కూడా ఇంటి పనులు చేయమని వ్యవసాయ పనులకు వెళ్లింది. ఇంటికి తిరిగి వచ్చేసరికి ఆమె కనిపించలేదు. దీంతో పోలీసులను ఆశ్రయించడంతో ఎస్సై పవన్‌కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ప్రకటన

మహారాజశ్రీ జంగారెడ్డిగూడెం ప్రిన్సిపల్ సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) వారి కోర్టులో

E.P.No. 27 of 2024 in F.D.I.A.No. 1/2023 O.S.No. 34/2021

Between

శ్రీ గంధ్రోతు వెంకటలక్ష్మి, W/o. సత్యనారాయణ, హిందూ, స్త్రీ, గృహిణి, వయస్సు 48, R/o. Door No. 14-225, అశ్వారావుపేట రోడ్డు, జంగారెడ్డిగూడెం గ్రామం మరియు మండలం, పూర్వం పశ్చిమగోదావరి జిల్లా, ప్రస్తుతం ఏలూరు జిల్లా ... Petitioner/DHR/Plaintiff

And

1. శ్రీమతి కేదాసు సత్యవతి (DIED)
2. శ్రీ కేదాసు సత్యనారాయణ, S/o. (లేటు) వీర్రాజు, హిందూ, వ్యాపారం, వయస్సు 33 సంవత్సరములు, R/o. Door No. 1-51, సీతంపేట గ్రామం, కొయ్యలగూడెం మండలం, పూర్వం పశ్చిమగోదావరి జిల్లా, ప్రస్తుతం ఏలూరు జిల్లా.
3. శ్రీ కేదాసు శ్రీను, S/o. (లేటు) వీర్రాజు, హిందూ, వ్యాపారం, వయస్సు 28 సంవత్సరములు, R/o. Door No. 1-51, సీతంపేట గ్రామం, కొయ్యలగూడెం మండలం, పూర్వం పశ్చిమగోదావరి జిల్లా, ప్రస్తుతం ఏలూరు జిల్లా.
4. శ్రీమతి పిడక వెంకటలక్ష్మి, W/o. శ్రీను, D/o. (లేటు) వీర్రాజు, హిందూ, స్త్రీ, గృహిణి, వయస్సు 28 సంవత్సరములు, R/o. Door No. 1-51, సీతంపేట గ్రామం, కొయ్యలగూడెం మండలం, పూర్వం పశ్చిమగోదావరి జిల్లా, ప్రస్తుతం ఏలూరు జిల్లా.

... Respondents/JDRS/Defendants

వేలం తేది: 29-12-2025

పై నెంబరు ఈపీ బాకీకి గాను జేడీఆర్‌లకు గల ఈ క్రింది షెడ్యూల్ ఆస్తిని ది. 29-12-2025 తేదీన ఉదయం 10.30 ని॥ల లగాయితు పై కోర్టు వారి ఎదుట వేలం జరుగును. వేలంపాట పాడుకునేవారు వేలం షరతులు శ్రీ కోర్టు వారి నజారత్ నందు గాని, డిక్రీ హోల్డర్ తరపు న్యాయవాది గారి ఆఫీస్ నందు గాని తెలుసుకొనవచ్చును.

షెడ్యూల్ ఆస్తి వివరము: పూర్వం ప॥గో॥జిల్లా, ప్రస్తుతం ఏలూరు జిల్లా, జంగారెడ్డిగూడెం SRO, కొయ్యలగూడెం మండలం, సీతంపేట గ్రామ పంచాయతీ లిమిట్స్, బయ్యనగూడెం రెవెన్యూ గ్రామ పరిధి లోని సీతంపేట గ్రామం Door No. 1-51, R.S.No. 179/4లో 145.2 చ॥గ॥ స్థలములో RCC బిల్డింగ్‌కు హద్దులు. **తూర్పు:** కేదాసు పీపుల్ వారి స్థలం/ defendants 1 to 3 **దక్షిణం:** పంచాయతీ రోడ్డు, **పడమర:** పంచాయతీ రోడ్డు, **ఉత్తరం:** తోట నరసింహారావు గారి ఇల్లు.

పై సరిహద్దుల మధ్యగల భూమి 145.2 చ॥గ॥ స్థలము అందలి RCC బిల్డింగ్ అన్ని ఈజ్‌మెంటు హక్కులతో సహా.

DHR వాల్యూ: 2,00,000/- Amin వాల్యూ: 6,00,000/-
Market వాల్యూ: 9,24,730/-

(ఈ ప్రకటన కోర్టు వారు జారీచేసిన ఉత్తర్వుల మేరకు జారీ చేయడమైనది)

జంగారెడ్డిగూడెం 12-12-2025 సం/- **బుడిగిన నాగేంద్రకుమార్,** B.A., B.L. అడ్వకేట్, జంగారెడ్డిగూడెం, 94403 14862

(c) eenadu

నూజివీడు

• నూజివీడు • కైకలూరు

కార్పొరేషన్‌కు నిధులు కేటాయించాలని వినతి

కలిదిండి, న్యూస్‌టుడే: అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్‌కు నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబును కోరినట్లు ఆ కుల కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ అంజూరు శ్రీనివాసరావు తెలిపారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ముఖ్యమంత్రిని కలిసి అగ్నికుల క్షత్రియుల స్థితిగతులను వివరించినట్లు చెప్పారు. నిధులు కేటాయించడం ద్వారా ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా ప్రగతి సాధించేందుకు అవకాశం ఉంటుందని చెప్పానన్నారు. దీనికి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించినట్లు శ్రీనివాసరావు వివరించారు.

చంద్రబాబుతో మాట్లాడుతున్న శ్రీనివాసరావు

నీటి కష్టాలు గట్టెక్కినట్లే..

మండవల్లి, న్యూస్‌టుడే: చావలిపాడులో ఏర్పాటు చేసిన మంచినీటి చెరువుతో గ్రామంలో తాగు నీటి కష్టాలు గట్టెక్కినట్లేనని నాయకులు చావా దుర్గాప్రసాద్, సజ్జా సురేశ్‌బాబు తెలిపారు. నూతనంగా ఏర్పాటైన చెరువును శుక్రవారం ప్రారంభించారు. 2500 జనాభా పైబడిన గ్రామంలో కేవలం 2 ఎకరాలు మంచినీటి చెరువు మాత్రమే ఉంది. ఊరికి పక్కనే ఉన్న సొసైటీ చెరువులో ఐదెకరాలను మంచి నీటి చెరువు చేసేందుకు పంచాయతీ చర్యలు తీసుకోగా సొసైటీ సభ్యులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. పంచాయతీకి అనుకూలంగా తీర్పు రావడంతో చెరువును రెండుగా విడగొట్టారు. పైపులైను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులకు సూచించారు. సర్పంచి ధనలక్ష్మి, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

చెరువును ప్రారంభిస్తున్న నాయకులు

వ్రతాలు ఆచరిస్తున్న మహిళలు

ఘనంగా అనఘాష్టమి పూజలు

మండవల్లి, న్యూస్‌టుడే: లోకుమూడి దత్తాశ్రమంలో గణపతి సచ్చిదానంద స్వామి ఆదేశాల మేరకు దత్త పరంపరలో ఎంతో ముఖ్యమైన అనఘాష్టమి వ్రతాలను శుక్రవారం భారీ ఎత్తున నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి ఆలయ ఈవో గురజాడ ఉదయశంకర్ దంపతులు ప్రత్యేక కలశ పూజలు, పంచామృతాలతో అభిషేకాలు చేశారు. కైకలూరు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్దఎత్తున భక్తులు పాల్గొని వ్రతాన్ని ఆచరించి కుంకుమ పూజలు చేశారు. అనంతరం నిర్వహించిన అన్న సమారాధనలో భక్తులు తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఇందులో గురజాడ సాకేత్, శివప్రసాద్, హరి మోహన, శ్రీనివాస్, మట్ట రాజేంద్రప్రసాద్, వెంకయ్యనాయుడు తదితరులు పాల్గొన్నారు.

ఆరోగ్య కేంద్రాలకు మోక్షమెప్పుడో..

● నాలుగేళ్లుగా అసంపూర్తిగా నిర్మాణాలు

ముదినేపల్లి, ముసునూరు, న్యూస్‌టుడే: గత ప్రభుత్వం ఆర్భాటంగా ప్రారంభించిన వెల్‌నెస్ సెంటర్ల నిర్మాణాలు చాలా వరకు అసంపూర్తిగా నిలిచిపోయాయి. తగినన్ని నిధులు విడుదల చేయకపోవడంతో నాలుగేళ్లుగా వివిధ దశల్లో ఉండిపోయాయి. దీంతో కొన్నింటిని అద్దె భవనాల్లో కొనసాగిస్తున్నారు. ఎంఎల్‌హెచ్‌పీ, ఇతర సిబ్బంది అరకొర వసతుల నడుమ విధులు నిర్వహిస్తున్నారు. ఇరుకు భవనాల్లో రోగులు చికిత్స తీసుకునేందుకు అవస్థలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి.

కైకలూరు నియోజకవర్గంలో 69 వెల్‌నెస్ కేంద్రాలు మంజూరు చేయగా 56 కేంద్రాలు అసంపూర్తిగా ఉన్నాయి. నూజివీడు నియోజకవర్గంలోని నాలుగు మండలాల పరిధిలో 66 కేంద్రాలు మంజూరవగా 13 మాత్రమే పూర్తయ్యాయి. 53 అసంపూర్తిగా నిలిచిపోయాయి. వాటిని పూర్తి చేసేందుకు కూటమి ప్రభుత్వం చొరవ తీసుకుంది. తాజాగా పంచాయతీరాజ్ శాఖ ఇంజినీరింగ్ విభాగం అధికారులు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. గత ప్రభుత్వం ఒక్కో భవన నిర్మాణానికి రూ. 21.8 లక్షల అంచనాలతో నిర్మాణం ప్రారంభించింది. ప్రస్తుతం రూ.36 లక్షలతో నూతన భవన నిర్మాణాలకు అంచనాలు సిద్ధం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఎన్‌హెచ్‌ఎం(నేషనల్ హెల్త్ మిషన్), 15వ ఆర్థికసంఘం, పీఎం అభిమ్(ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్) నుంచి నిధులు కేటాయింపు చేయనున్నారు.

పేరూరు: మధ్యలో నిలిచిన భవనం పనులు

ప్రణాళిక సిద్ధం చేశాం

అసంపూర్తిగా నిలిచిపోయిన భవనాలు పూర్తిచేయడానికి ప్రణాళిక సిద్ధం చేశాం. నియోజకవర్గంలో వివిధ దశల్లో నిలిచిన 15 భవనాలు నిర్మాణాలు తిరిగి ప్రారంభించేలా ప్రతిపాదనలు రూపొందించి పంపించాం. కొత్తగా ఒక్కో భవనాన్ని రూ.30 లక్షల చొప్పున వెచ్చిస్తూ మరో 16 భవనాల నిర్మాణానికి మంజూరు లభించింది. ప్రస్తుతం వాటికి టెండర్ల ప్రక్రియ కొనసాగుతోంది. - వెంకటేశ్వరరావు, పంచాయతీరాజ్ ఇన్‌ఛార్జి డీఈఈ, కైకలూరు.

ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయం

ఆగిరిపల్లి, న్యూస్‌టుడే: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నట్లు మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. ఆగిరిపల్లిలో శుక్రవారం నియోజకవర్గ స్థాయిలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించారు. ప్రజల సమస్యలను తెలుసుకుని అధికారులతో మాట్లాడి పలు సమస్యలు పరిష్కరించారు. మిగిలిన సమస్యలు నిర్ణీత వ్యవధిలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు సత్వర, పారదర్శక సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. సంక్షేమ పథకాలు అందుకుని చేరవేయడంలో నిర్లక్ష్యం వహిస్తే సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో తహసీల్దార్ ప్రసాద్, ఎంపీడీవో భార్గవి, కూటమి నాయకులు పాల్గొన్నారు.

అర్జీలు స్వీకరిస్తున్న పార్థసారథి

నూజివీడును 'ఎన్టీఆర్' జిల్లాలో కలపాలి.. నూజివీడు నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలో కలపాలని మంత్రి కొలుసు పార్థసారథికి ప్రజాదర్బార్ కార్యక్రమంలో భాగంగా ఆగిరిపల్లి మండలం తెదేపా నాయకులు శుక్రవారం అర్జీ ఇచ్చారు. ఈ సందర్భంగా తన వంతు కృషి చేస్తానని, అంతిమ నిర్ణయం సీఎం చంద్రబాబు తీసుకుంటారని స్పష్టం చేశారు.

ఆపదలో ఉన్నవారిని తెదేపా ఆదుకుంటుంది: మంత్రి

అడవినెక్కలం(ఆగిరిపల్లి), న్యూస్‌టుడే: ఆపదలో ఉన్న కార్యకర్తలు, నాయకుల కుటుంబాలకు తెదేపా అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రి పార్థసారథి భరోసా కల్పించారు. ఆగిరిపల్లి మండలం అడవినెక్కలం గ్రామానికి చెందిన తెదేపా నాయకుడు మాదల సురేశ్ అనారోగ్యంతో మరణించారు. శుక్రవారం మంత్రి వారి ఇంటికి వెళ్లి ఆయన మృతదేహానికి నివాళి అర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ధైర్యంగా ఉండాలని భరోసా కల్పించారు. నాయకులు మాదల నాగరాజు, సతీశ్, రాధాకృష్ణ, నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.

మధ్యాహ్న భోజనాన్ని నాణ్యంగా వండాలి

నూజివీడు రూరల్, న్యూస్‌టుడే: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనాన్ని నాణ్యంగా వండాలని నూజివీడు ఎంఈవో-2 ఎస్.జమలయ్య తెలిపారు. శుక్రవారం పట్టణంలోని ఎంపీయూపీఎస్ కొత్తపేటలో ఉన్న పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంట ఏజెన్సీ నిర్వాహకులు వండిన ఆహారాన్ని రుచి చూసి పలు సూచనలు చేశారు.

నేడు విద్యుత్తు సరఫరాకు అంతరాయం

ముసునూరు, న్యూస్‌టుడే: 33కేవీ విద్యుత్తు లైన్ల మరమ్మతుల దృష్ట్యా ముసునూరు మండలం వెంకటాపురం ఉప కేంద్రం పరిధిలోని వేల్పుచర్ల, బలివే, వెంకటాపురం, పెద్దపాటివారిగూడెం గ్రామాల్లో శనివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని ఏఈ గౌరానాయుడు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.

నూజివీడు రూరల్, న్యూస్‌టుడే: నూజివీడు ట్రిపుల్ ఐటీ సబ్‌స్టేషన్ మరమ్మతుల కారణంగా శనివారం పలు ప్రదేశాల్లో విద్యుత్తు సరఫరా నిలిపివేస్తున్నట్లు ఈఈ ఎ.సత్యనారాయణ తెలిపారు. మిస్సమ్మపేట, అజరయ్యపేట, దండం గార్డెన్స్, జీఎంహెచ్ ఆస్పత్రి ఏరియా, శ్రీనివాస సెంటర్, ఉషాబాలనగర్, ముస్లింబజార్, యానాదుల కాలనీ, స్టేషన్ తోట, భువనగిరి పేటలో ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు సరఫరా ఉండదని తెలిపారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.

ప్రజలకు జవాబుదారులుగా ఉండాలి: కామినేని

కైకలూరు, న్యూస్‌టుడే: ప్రజాప్రతినిధులు ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ వారికి జవాబుదారులుగా ఉండాలని ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం గ్రీన్ విలేజ్‌లో రూ.5.91 కోట్లతో నూతన రక్షిత తాగునీటి ట్యాంకు, పైప్‌లైన్ నిర్మాణాలకు ఆర్‌డబ్ల్యూఎస్ సీఈ ఎన్‌వీవీ సత్యనారాయణతో కలిసి భూమిపూజ నిర్వహించారు. అనంతరం కాలనీవాసులతో సమావేశమై వారి సమస్యలు తెలుసుకున్నారు. కాలనీకి రూ.200 కోట్లకు పైగా నిధులు ఖర్చు చేసిన గత పాలకులు వారి స్వార్థ ప్రయోజనాల కోసం తప్ప ప్రజాప్రయోజనాలు పట్టించుకోలేదన్నారు. 3072 ఫ్లాట్లు వేసి అనుయాయులకే సింహభాగం కేటాయించి.. కొందరికి పట్టాలు ఇచ్చినా రెవెన్యూ రికార్డుల్లో వివరాలు లేకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. కాలనీ అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తానని జడ్పీ నిధులతో చెరువు, రూ.1.40 కోట్లతో రోడ్లు నిర్మాణం, రూ.1.50 కోట్లతో బీసీ కల్యాణ మండపం, రూ.1.50 కోట్లతో కాపు కల్యాణ మండపం, ప్రభుత్వ పాఠశాల ఏర్పాటు చేస్తానని పేర్కొన్నారు. ఆప్షన్-3 ఇళ్లను నాణ్యతతో వేగంగా నిర్మించి లబ్ధిదారులకు అందించాలని గుత్తేదారును ఆదేశించారు.

★ కైకలూరు శ్యామలాంబ అమ్మవారిని ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ దర్శించుకుని పూజలు నిర్వహించారు.

రక్షిత ట్యాంకు, పైపులైన్ నిర్మాణానికి భూమి పూజ చేస్తున్న ఎమ్మెల్యే శ్రీనివాస్

★ కైకలూరు బాప్టిస్టు పాఠశాలలో నిర్వహించిన బాలుర ఇంట్రా జోనల్ స్పోర్ట్స్ మీట్‌ను ఎమ్మెల్యే కామినేని, పట్టణ సీఐ రామకృష్ణ, కూటమి నేతలతో కలిసి ప్రారంభించారు.

రోడ్లే అభివృద్ధి సూచికలు.. మండవల్లి, న్యూస్‌టుడే: రోడ్లే అభివృద్ధి సూచికలని ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ పేర్కొన్నారు. మండవల్లి మండలం కానుకొల్లులోని పలు రహదారులను శుక్రవారం ప్రారంభించారు. వైకాపా హయాంలో రోడ్లు వేయకుండానే బిల్లులు చేసుకున్నారని, దానివల్ల ప్రమాదాల్లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయి వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. పల్లె పండగ పేరిట రెండు సార్లు అన్ని గ్రామాల్లో పెద్దఎత్తున రోడ్లు నిర్మించినట్లు వివరించారు. గ్రామాలకు అనుసంధానంగా ఉండే బీటీ రహదారుల నిర్మాణానికి రూ.11 కోట్ల వరకు నిధులు మంజూరైనట్లు తెలిపారు. చావలిపాడు కాలనీ నుంచి భైరవపట్నం వరకు రూ.1.6 కోట్లతో రహదారి నిర్మించిన కాంట్రాక్టర్లను అభినందించారు.

చదువే అమ్మా నాన్నకు ఇచ్చే బహుమతి.. కొరుకొల్లు(కలిదిండి), న్యూస్‌టుడే: పిల్లలు బాగా చదువుకుని ఉన్నత స్థాయికి చేరుకోవడమే అమ్మా నాన్నకు ఇచ్చే విలువైన బహుమతి అని ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ తెలిపారు. కొరుకొల్లు జడ్పీ ఉన్నత పాఠశాలలో రూ.25 లక్షలతో నిర్మించిన ప్రహరీ, రూ.23.10 లక్షలతో ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. 63 లక్షలతో నిర్మించిన మూడు రహదారులను ప్రారంభించారు.

మామిడిలో సస్యరక్షణ చర్యలతో అధిక దిగుబడులు

ఆగిరిపల్లి, న్యూస్‌టుడే: మామిడిలో సస్య రక్షణ చర్యలు పాటించడంతో మంచి దిగుబడులు సాధించవచ్చని మామిడి పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త బి.కనకమహాలక్ష్మి, మండల ఉద్యాన శాఖ అధికారిణి హేమ తెలిపారు. ఆగిరిపల్లి మండలం ఈదర, బొద్దనపల్లి గ్రామాల్లో శుక్రవారం మామిడి సాగులో పాటించాల్సిన జాగ్రత్తలపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. . తేనె మంచు పురుగులు, పండు ఈగ నివారణకు చేపట్టాల్సిన చర్యలు వివరించారు. మామిడికి కవర్ల వినియోగంతో నాణ్యమైన కాయలు పొందవచ్చన్నారు. ప్రభుత్వం మామిడి కాయల కవర్లకు ఇస్తున్న రాయితీని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

అవగాహన కల్పిస్తున్న శాస్త్రవేత్త కనకమహాలక్ష్మి, ఉద్యానశాఖ అధికారిణి హేమ

సారూ.. మా గోడు వినండి!

మండవల్లి, న్యూస్‌టుడే: మండవల్లి మండలం చావలిపాడు రహదారుల ప్రారంభోత్సవానికి వచ్చిన ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్‌కు లోకుమూడి ఇళ్ల స్థలాల లబ్ధిదారులు తమ గోడు వినిపించారు. 2018లో బ్రహ్మయ్యపురంలో 120 మంది లబ్ధిదారులకు ఇళ్లస్థలాలు కేటాయించారు. పూడిక చేయకపోవడంతో నేటికి ఇళ్లు నిర్మించుకోవడానికి అనువుగా లేవు. దీంతో మీరు ఇచ్చిన ఇళ్ల స్థలాలను మీరే మళ్లీ ఇంటిని నిర్మించుకునేలా చేయాలని కోరారు. దీనిపై ఎమ్మెల్యే స్పందిస్తూ మెరక చేసేందుకు ఇప్పటికే అంచనాలు సిద్ధం చేసినట్లు తెలిపారు. త్వరలో మెరక చేసి లబ్ధిదారులకు ఇళ్లను కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఇందులో మాజీ సర్పంచి దోనేపూడి బుజ్జి, పాలచర్ల శ్రీనివాస్ పాల్గొన్నారు,

యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయాలి

ముదినేపల్లి, న్యూస్‌టుడే: పాఠశాలల్లో ప్రమాదాలు జరగక ముందే యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయించాలని ఎంపీపీ రామిశెట్టి సత్యనారాయణ సూచించారు. సింగరాయపాలెం పాఠశాల ప్రమాదభరితంగా ఉండటంపై ఈ నెల 6న 'ఈనాడు'లో 'స్లాబు పెచ్చులు.. సమస్య అలాగే ఉంది' శీర్షికతో కథనం ప్రచురితమైన విషయం విదితమే. దీనిపై స్పందించిన ఆయన అధికారులతో పాఠశాలను శుక్రవారం పరిశీలించారు. వెంటనే మరమ్మతులు చేయాలని సర్పంచి బోయిన విమలకు సూచించారు. మండల పరిషత్తు పాఠశాలల్లో ఇటువంటి పరిస్థితి మండలంలో ఎక్కడ ఉన్నా తన దృష్టికి వస్తే వెంటనే మరమ్మతులు చేయిస్తామని తెలిపారు. అనంతరం మండల పరిషత్తు నిధులు రూ.15 లక్షలు, దాతల సాయంతో నిర్మిస్తున్న శ్మశాన వాటిక అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు.

మారిన పాలకులు.. మారని చిత్రాలు

ముదినేపల్లి, న్యూస్‌టుడే: వైకాపా ప్రభుత్వం మారి ఏడాదిన్నర అయ్యింది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి సూపర్ సిక్స్ అమలు చేస్తోంది. అయినా చిగురుకోట సచివాలయంపై నేటికీ మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చిత్రపటం, ఆనాటి నవరత్నాల ఫలకాలే కనిపిస్తున్నాయి. ఎవరైనా అధికారులు వస్తున్నారంటే మాత్రం మొక్కుబడిగా వాటిపై కాగితాలు అంటించి చేతులు దులుపుకొంటున్నారు. ఆపై రెండు రోజులకే ఆ కాగితాలు చిరిగిపోయి నాటి చిత్రాలే కనిపిస్తుండటంతో కూటమి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

చిగురుకోట సచివాలయంపై జగన్ చిత్రం

మొక్కజొన్న పైరు ధ్వంసం

చాట్రాయి, న్యూస్‌టుడే: నరసింహారావుపాలెం శివారులో సి.గుడిపాడులో తన మొక్కజొన్న పైరును సరిహద్దులోని రైతు ట్రాక్టర్‌తో ధ్వంసం చేసినట్లు రైతు చిలుకూరి శ్రీనివాస రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన భూమిలో బిందు సేద్యం పైపులు పూర్తిగా ధ్వంసమయ్యాయని తెలిపారు. గతంలో కూడా ఇదే రీతిలో పైరును ధ్వంసం చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు దారి లేకున్నా కావాలనే వివాదాన్ని సృష్టిస్తున్నట్లు తెలిపారు. తనకు భూమిపై ఉన్న హక్కులకు సంబంధించిన ఆధారాలను పోలీసులకు అందించినట్లు తెలిపారు. ఈ విషయంపై ఎస్సై రామకృష్ణను వివరణ కోరగా.. ఫిర్యాదుపై పరిశీలిస్తున్నామని, దాయాదుల నడుమ వివాదంగా తెలిపారు.

యువత అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి

నూజివీడు రూరల్, న్యూస్‌టుడే: అమరావతి రాజధాని నేపథ్యంలో క్వాంటమ్ వ్యాలీ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలను ప్రభుత్వం తీసుకొస్తుందని, యువత వాటిని అందిపుచ్చుకునేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలను రూపొందించుకోవాలని ప్రముఖ పారిశ్రామికవేత్త మూల్పూరి లక్ష్మణ స్వామి తెలిపారు. శుక్రవారం నూజివీడులో రోటరీ క్లబ్ ఆఫ్ నూజివీడు మ్యాంగో టౌన్ ఆధ్వర్యంలో రోటరీ యూత్ ఫెస్టివల్‌ను నిర్వహించారు. ఇందులో భాగంగా విద్యార్థులకు సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ విభాగాల్లో వ్యాస రచన, చిత్ర లేఖనం, చదరంగం, వాలీబాల్ పోటీలను నిర్వహించారు. శనివారం సాయంత్రం ఫ్యాన్సీ డ్రస్ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందిస్తారని క్లబ్ అధ్యక్షుడు సజ్జా శశికాంత్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పారిశ్రామికవేత్త బోయపాటి ముఖర్జీ, క్లబ్ కార్యదర్శి మండా శ్రీనివాసరావు, కోశాధికారి పీడీ వెంకటరత్నం, రోటరీ క్లబ్ సభ్యులు వై.రాజగోపాల్, ఎం.శ్రీనివాస్ తదితరులతో పాటు వివిధ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.

ప్రసంగిస్తున్న పారిశ్రామికవేత్త మూల్పూరి లక్ష్మణస్వామి, వేదికపై రోటరీ క్లబ్ అధ్యక్షుడు శశికాంత్ తదితరులు

త్రోబాల్‌లో పోటీ పడుతున్న ఉపాధ్యాయినులు

ఉత్సాహభరితంగా ఆటల పోటీలు

నూజివీడు రూరల్, న్యూస్‌టుడే: నూజివీడు ఉపాధ్యాయుల ఆటల పోటీలు శుక్రవారం ఉత్సాహభరిత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను నూజివీడు డీవైఈవో సుధాకర్, ఎంఈవో-2 జమలయ్య, ఎస్ఆర్ఆర్ పాఠశాల ప్రధానోపాధ్యాయిని పుష్పలత త్రోబాల్ కోర్టును లాంఛనంగా ప్రారంభించారు. పురుష ఉపాధ్యాయుల క్రికెట్ విజేతగా చింతలపూడి, రన్నర్‌గా ఆగిరిపల్లి, మహిళా టీచర్స్ త్రోబాల్ విన్నర్స్‌గా నూజివీడు, రన్నర్‌గా చింతలపూడి ఉపాధ్యాయులు నిలిచారు. విన్నర్స్ జట్టు సభ్యులు జిల్లా స్థాయిలో జరిగే పోటీలో పాల్గొంటారన్నారు. వ్యాయామోపాధ్యాయులు రవీంద్ర, అలీఖాన్, లక్ష్మి తదితరులు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.

ఆక్రమణదారులను హెచ్చరించిన పోలీసులు

నూజివీడు రూరల్, న్యూస్‌టుడే: నూజివీడు పట్టణంలోని రహదారులను ఆక్రమించి ట్రాఫిక్‌కు అవరోధం కలిగిస్తున్న వారిపై పట్టణ, రూరల్ పోలీసులు ఎట్టకేలకు దృష్టి సారించారు. నూజివీడు డీఎస్పీ కేవీవీఎన్‌వీ ప్రసాద్ ఆధ్వర్యంలో సీఐలు సత్యశ్రీనివాస్, రామకృష్ణ, ఎస్ఐ నాగేశ్వరరావు తమ సిబ్బందితో ఆక్రమణదారులను హెచ్చరించారు. మురుగు కాల్వలపై ఉన్న ఆక్రమణలు తొలగించాలని ఆదేశించారు. వాహనాలను మురుగు కాల్వలపై పెట్టేలా షాపుల యజమానులు అవగాహన కల్పించాలని సూచించారు. ఎవరైనా ప్రధాన రహదార్లపై వాహనాలను నిలిపి ట్రాఫిక్‌కు అవరోధం కలిగిస్తుంటే తక్షణమే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

14, 15 తేదీల్లో సీపీఎం శిక్షణ తరగతులు

కైకలూరు, న్యూస్‌టుడే: కలిదిండిలో ఈనెల 14, 15 తేదీల్లో సీపీఎం శ్రేణులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఎ.రవి అన్నారు. కైకలూరులో ఆయన మాట్లాడుతూ ప్రజాసమస్యలపై సీపీఎం ఆధ్వర్యంలో చేపట్టాల్సిన పోరాటాలు, గ్రామస్థాయి కమిటీలు, ప్రస్తుత రాజకీయాలపై అనుసరించాల్సిన విధివిధానాలపై చర్చించనున్నట్లు తెలిపారు. సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు మహంకాళిరావు తదితరులు పాల్గొన్నారు.

ఈ కాలనీలో నివాసం కొంచెం కష్టమే సారూ..

నూజివీడు రూరల్, న్యూస్‌టుడే: వైకాపా హయాంలో చేపట్టిన జగనన్న కాలనీలు ప్రజలను నానా ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. అస్తవ్యస్తమైన రహదారులు.. ఇళ్ల చుట్టూ పెరిగిన పిచ్చిమొక్కలు.. వెలగని వీధి దీపాలతో ప్రజలు పడుతున్న అవస్థలు వర్ణనాతీతం. ఈ పరిస్థితి నూజివీడులోని ట్రిపుల్ ఐటీ ఎదురుగా ఉన్న జగనన్న కాలనీలో కనిపిస్తుంది. ఈ రహదారి మొత్తం గోతులు, పిచ్చి మొక్కలతో ఉంది. ప్రధాన రహదారికి కి.మీ. దూరం ఉన్నప్పటికి పురపాలక సంఘానికి మాత్రం 3 కి.మీ. దూరం ఉంటుంది. ఇక్కడ పలువురు లబ్ధిదారులు గృహాలను నిర్మించుకున్నారు. మరి కొందరు పునాదుల వరకు నిర్మించి వదిలేశారు. ఈ పునాదుల్లో పిచ్చి మొక్కలు పెరిగి విష సర్పాలు సంచరిస్తున్నాయని ఆవేదన చెందుతున్నారు. కనీసం వీధి దీపాలు ఏర్పాటు చేయమని కోరినా కొన్నిచోట్ల మాత్రమే వేసి మిన్నకుంటున్నారని స్థానికులు పేర్కొంటున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు జగనన్న కాలనీల్లో సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

అధ్వానంగా రహదారి

స్తంభాలు లేక ఇబ్బంది.. పోల్స్ లేకపోవడంతో ఇబ్బందిగా ఉంది. పోల్స్ కావాలని విద్యుత్తు శాఖకు రాశాం. త్వరలోనే వస్తాయి. రహదారికి ఇరువైపులా ఒకసారి పిచ్చి మొక్కలను తొలగించాం. మరోసారి పరిశీలించి జగనన్న కాలనీ వాసుల సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటాను. - కె.వీరయ్య, మున్సిపల్ కమిషనర్

రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్

ఆగిరిపల్లి, న్యూస్‌టుడే: నేర ప్రవర్తన కలిగిన వారిని సత్ప్రవర్తన వైపు మళ్లించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు నూజివీడు రూరల్ సీఐ కె.రామకృష్ణ స్పష్టం చేశారు. ఆగిరిపల్లి మండలంలోని రౌడీ షీటర్లకు ఎస్సై కె.శుభశేఖర్ ఆధ్వర్యంలో శుక్రవారం కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. రౌడీ షీటర్లు అసాంఘిక కార్యక్రమాలకు దూరంగా ఉండాలని, నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని స్పష్టం చేశారు. రౌడీషీటర్ల కదలికలపై నిరంతరం నిఘా ఉంచినట్లు స్పష్టం చేశారు.

కౌన్సెలింగ్ చేస్తున్న సీఐ రామకృష్ణ, పక్కన ఎస్సై శుభశేఖర్

నేర నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర కీలకం

నేర నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర కీలకమని ఎస్సై కె.శుభశేఖర్ తెలిపారు. ఆగిరిపల్లి మండలంలోని పలు ఆలయాలను ఆయన శుక్రవారం తనిఖీ చేశారు. ప్రతి ఆలయం దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, దాంతో ఎప్పుడైనా నేరం జరిగితే నిందితులను పట్టుకోవడం సులభమవుతుందని తెలిపారు.

రహదారి నిబంధనలు పాటించాలి

ప్రతి ఒక్కరూ రహదారి నిబంధనలు పాటించాలని ఎస్సై కె.శుభశేఖర్ స్పష్టం చేశారు. ఆగిరిపల్లి ప్రధాన కూడలిలో శుక్రవారం రాత్రి వాహన తనిఖీలు నిర్వహించారు. వాహనదారులకు రహదారి నిబంధనలపై అవగాహన కల్పించారు.

వెంకట స్వామికి మాగంటి పరామర్శ

మండవల్లి, న్యూస్‌టుడే: ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో కైకలూరు ఏఎంసీ మాజీ ఛైర్మన్, కూటమి నేత తలారి వెంకటస్వామి గాయపడ్డారు. ఈక్రమంలో శుక్రవారం మండలంలోని చావలిపాడు వెంకటస్వామిని ఆయన నివాసంలో మాజీ ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావు(బాబు) పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని యోగక్షేమాలు తెలుసుకున్నారు.

యోగక్షేమాలు అడుగుతున్న బాబు

ఇద్దరు జూదరుల అరెస్టు

రూ.65,800 స్వాధీనం

నూజివీడు రూరల్, న్యూస్‌టుడే: నూజివీడు మండలంలోని సుంకొల్లులో జూదమాడుతున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు రూరల్ ఎస్.ఐ. జ్యోతిబాసు తెలిపారు. వారి వద్ద నుంచి రూ.68,500 స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. మూడు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇద్దరిని బైండోవర్ చేసినట్లు పేర్కొన్నారు.

భర్త అదృశ్యంపై ఫిర్యాదు

కైకలూరు, న్యూస్‌టుడే: భర్త అదృశ్యమైన సంఘటనపై భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. కైకలూరు గ్రామీణ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పెదవేగి మండలం చాక్రాయగూడెం గ్రామానికి చెందిన కొనకళ్ల నాగ వెంకటసుబ్బారావు(49) వివాహం అనంతరం మండంలోని ఆలపాడు గ్రామంలోనే ఆక్వా సాగు చేస్తూ కుటుంబంతో జీవనం సాగిస్తున్నారు. అమాయకుడైన సుబ్బారావు ఇంటి వద్ద చెప్పకుండా తరచూ తన స్వగ్రామమైన పెదవేగి మండలం చాక్రాయగూడెం వెళ్లిపోతుంటారు. ఈ నెల 8న అలానే ఇంటి వద్ద నుంచి వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు ఆలపాడు, చాక్రాయగూడెంలో గాలించినా ఆచూకీ లభించలేదు. దీంతో శుక్రవారం సుబ్బారావు సతీమణి నాగవాణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై గ్రామీణ ఠాణా హెడ్‌కానిస్టేబుల్ జి.విజయ్‌బాబు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

విద్యుత్తు తీగలు తగిలి వరి గడ్డి దగ్ధం

ముదినేపల్లి, న్యూస్‌టుడే: ముదినేపల్లిలోని బంటుమిల్లి రహదారిలో శుక్రవారం సాయంత్రం ట్రాక్టర్‌పై తీసుకువెళ్తున్న వరి గడ్డికి విద్యుత్తు తీగలు తగిలి మంటలు వ్యాపించాయి. దీనిని గమనించిన స్థానికులు ట్రాక్టర్ డ్రైవర్‌కు తెలపడంతో ట్రక్కులోని గడ్డిని వెంటనే కిందకు పడేశాడు. గ్రామస్థులు నీటితో మంటలను అదుపు చేశారు. పక్కనే పాఠశాల సైతం ఉంది. త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ట్రాక్టర్ ట్రక్కు స్వల్పంగా దెబ్బతినగా.. మూడు ఎకరాల వరి గడ్డి పూర్తిగా దగ్ధమైంది.

ఊరికి దూరం.. వసతులు మృగ్యం

కలగా మారిన సొంతింటి కోరిక

మండవల్లి, న్యూస్‌టుడే: వైకాపా ప్రభుత్వ పాపం నేటికీ గ్రామాలను వెంటాడుతోంది. ఊళ్లు నిర్మిస్తామని ఇచ్చిన మాట పక్కన పెడితే.. ఇచ్చిన స్థలాలు ఊరికి దూరంగా ఇచ్చి సరైన వసతులు కల్పించకపోవడంతో లబ్ధిదారులు అవస్థలు పడుతున్నారు. ఉన్న ఇళ్లకు అద్దెలు కట్టలేక.. కొత్త ఇళ్లు నిర్మించుకోలేక సతమతమవుతున్నారు. ఫలితంగా పేదల కాలనీల్లో వైకాపా ప్రభుత్వం అందించిన స్థలాలు నేటికీ ఖాళీగా కనిపిస్తున్నాయి. లబ్ధిదారుల సొంతింటి కల నెరవేరడం లేదు.

ఖాళీగా ఉన్న ఉనికిలి లేఅవుట్

గ్రామానికి మూడు కి.మీ. దాటిన తరువాత.. మండవల్లిలో గ్రామానికి మూడు కి.మీ. దాటిన తరువాత 170 మందికి ఇళ్ల స్థలాలు కేటాయించారు. అవి నేటికీ ఖాళీగానే ఉన్నాయి. రోడ్డు, డ్రెయినేజీ, తాగునీరు, విద్యుత్తు తదితర మౌలిక సదుపాయాల కోసం లబ్ధిదారులు ఏళ్లతరబడి ఎదురు చూస్తున్నారు. ఉనికిలిలో 48 మందికి, తక్కెళ్లపాడులో 147 మందికి కేటాయించిన స్థలాలు పూడిక సరిగా లేకపోవడంతో ఖాళీగానే ఉన్నాయి. పెరికెగూడెంలో 100 మందికి ఇళ్లస్థలాలు మంజూరు చేసినా రోడ్లు నిర్మించకపోవడంతో లబ్ధిదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కూటమి ప్రభుత్వం పట్టించుకుని ఇళ్లు నిర్మించుకునేలా లేఅవుట్లను అభివృద్ధిచేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు.

త్వరలో నిర్మించేలా చర్యలు.. గత ప్రభుత్వం ఇచ్చిన లేఅవుట్లలో ఇళ్లను నిర్మించేందుకు ఇప్పటికే చర్యలు తీసుకున్నాం. దరఖాస్తు చేసుకోవడానికి ఈనెల 14 వరకు గడువు ఉంది. - శేఖర్, డీఈ హౌసింగ్, కైకలూరు

గ్రామాన్ని స్వచ్ఛంగా ఉంచాలి

ఆటపాక(కైకలూరు), న్యూస్‌టుడే: నివాసాలు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ స్వచ్ఛ గ్రామ సాధనకు గ్రామస్థులు ఐక్యతతో కృషి చేయాలని పంచాయతీ ఈవో ఎం.రవికిరణ్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆటపాక పంచాయతీ పరిధిలోని పలు కాలనీల్లో డ్రెయినేజీ మరమ్మతులు, చెత్త తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టారు. పంట కాలువలు, పాఠశాలలు, రోడ్ల చెంత చెత్త వ్యర్థాలు డంప్ చేస్తే జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు.

యంత్రంతో పూడిక తొలగింపు

మహారాజశ్రీ గౌరవనీయులులైన IIవ జిల్లా జడ్జి, కృష్ణా, గుడివాడ వారి కోర్టులో
గార్డియన్ వార్డ్స్ ఓ.పి. నెం. 75/2025
బిట్వీన్:
పరసా పాండురంగారావు ...పిటీషనర్
మరియు
నిల్ ...రెస్పాండెంట్
పై పిటీషనులో పిటీషనరు అయిన పరసా పాండురంగారావు గారికి పరసా మాతా నాగబాబు అను కుమారుడు కలడు. సదరు మాతా నాగబాబు గారికి పరసా అనూష అను భార్య అయివున్నది. వారికి పరసా తేజ్ కల్యాణ్ మరియు పరసా సోనాక్షి అను వారు వారికి సంతానము అయివున్నారు. వారు ప్రస్తుతము మైనర్స్ అయివున్నారు. పరసా మాతా నాగబాబు, అనూష ఇద్దరునూ చనిపోయినారు. కావున పరసా తేజ్ కల్యాణ్ మరియు పరసా సోనాక్షి వారు ఇరువురికి తాతగారైన పాండురంగారావు దగ్గర నివసించుచున్నారు. తాతగారైన పరసా పాండురంగారావు గారిని గార్డియన్‌గా నియమించమని కోరుతూ పై నెంబరు పిటీషను కోర్టులో దాఖలు చేయడమైనది. కావున పాండురంగారావు గారిని గార్డియన్‌గా నియమించుటకు ఎవరికైనా ఆక్షేపణలు వున్న యెడల ది. 23-12-2025వ తేదీన పై కోర్టులో వాయిదా రోజున ఆక్షేపణలు తెలియపరచవలసినదిగా యావన్మందికి తెలియపరచడమైనది.
ఇట్లు: తుమ్మలచర్ల శ్రీనివాసులు
పిటీషనరు తరపు న్యాయవాది, సెల్: 93942 11742
గుడివాడ, తేది: 12-12-2025

(c) eenadu

ఈనాడు
కాకినాడ
శనివారం డిసెంబరు 13, 2025

కనకమహాలక్ష్మీ

కరుణించు తల్లీ

ప్రత్యేక అలంకరణలో అమ్మవారు

మార్గశిర మాసం సందర్భంగా కాకినాడ పట్టణంలోని ద్వారకానగర్‌లో కనకమహాలక్ష్మి అమ్మవారికి శుక్రవారం ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు అమ్మవారికి పంచామృతాలు, పండ్ల రసాలతో అభిషేకించారు. మహిళలు పెద్దఎత్తున సారె సమర్పించారు. రాత్రి దీపోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ప్రత్యేక ఆవు నేతి దీపాల మధ్య అమ్మవారి అలంకారం ఆకట్టుకుంది. ఈ నెల 19న మహా కుంభాభిషేకం జరుగుతుందని ఆలయ ఈవో తెలిపారు. - **న్యూస్‌టుడే, గాంధీనగర్**

అన్నవరంలో 15 నుంచి ధనుర్మాసోత్సవాలు

అన్నవరం, న్యూస్‌టుడే: అన్నవరం దేవస్థానంలో ధనుర్మాసోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 16 నుంచి జనవరి 16 వరకు ధనుర్మాసం సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

15న మెట్లోత్సవం: సోమవారం ఉదయం 7 గంటలకు స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను పల్లకీలో ఆశీనులను చేసి గ్రామ సేవ నిర్వహిస్తారు. 9 గంటలకు మెట్లోత్సవం ప్రారంభమవుతుంది. కొండ దిగువన తొలిపావంచాల వద్ద నుంచి మెట్టు మెట్టుకు పసుపు, కుంకుమ రాసి హారతి వెలిగిస్తూ భక్తులు పూజ చేసి కొండపైకి చేరుకుంటారు.

30న ముక్కోటి ఏకాదశి: 30న ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారం ద్వారా సత్యదేవుని దర్శించుకోవచ్చు. తెల్లవారుజామున 5 గంటల నుంచి దర్శనం ప్రారంభమవుతుంది. ఉదయం 11 గంటలకు వెండి రథంపై ప్రాకారసేవ, రాత్రికి కొండ దిగువన గరుడ వాహన సేవ, గ్రామోత్సవం నిర్వహిస్తారు.

జనవరి 14న భోగి: జనవరి 14న ఆలయ ప్రాంగణంలో భోగి ఘనంగా నిర్వహిస్తారు. 16న కనుమ పండుగ సందర్భంగా ప్రభోత్సవం ఉంటుంది.

నైపుణ్యం ఉంటే.. అవకాశాలు వెంటే

- నియోజకవర్గానికి ఒక స్కిల్ హబ్
- కొత్త కోర్సులతో కౌశల్ వికాస్ 4.0 సిద్ధం

ఈనాడు, కాకినాడ: ప్రస్తుతం కొలువులు సాధించాలంటే నిర్ణీత డిగ్రీ ఒక్కటే సరిపోదు. ఎన్ని అదనపు నైపుణ్యాలు ఉంటే అవకాశాలు అంతలా అందుకోగలుగుతారు. దీనిని గుర్తించే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యువతకు ఉచితంగా నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగాలకు మార్గం చూపిస్తున్నాయి. నియోజకవర్గానికి ఒకచోట ప్రభుత్వ ఐటీఐ, పాలిటెక్నిక్, జూనియర్, డిగ్రీ కళాశాలల్లో స్కిల్ హబ్‌లు ఏర్పాటుచేసి వివిధ సాంకేతిక కోర్సులు నేర్పుతున్నారు. తాజాగా ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన 4.0 పేరుతో కొత్త కోర్సుల్లో యువతకు శిక్షణ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. ఆసక్తి ఉన్న యువత దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు.

కోర్సు	స్కిల్ హబ్	నేర్చుకోవడానికి అర్హత
అప్లికేషన్ డెవలపర్	ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఏలేశ్వరం	డిగ్రీ
సైబర్ సెక్యూరిటీ, సోషల్ మీడియా అనలిస్ట్	ప్రభుత్వ డిగ్రీ కళాశాల, జగ్గంపేట	ఇంటర్ ఆపైన
క్లౌడ్ కంప్యూటింగ్ విత్ ఏడబ్ల్యూఎస్, వెబ్ డెవలపర్	ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల, కాకినాడ	ఇంటర్ ॥
స్టోర్ ఇన్‌ఛార్జి, టూరిజం, హాస్పటాలటీ,	ప్రభుత్వ పాలిటెక్నిక్, పిఠాపురం	ఇంటర్ ॥
అప్లికేషన్ డెవలపర్-మొబైల్, వెబ్ ఈ-కామర్స్ డెలివరీ అసోసియేట్	ప్రభుత్వ ఐటీఐ, కాకినాడ	పదోతరగతి ॥
సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్	ప్రభుత్వ డిగ్రీ కళాశాల, తుని	పదో తరగతి ॥

- ప్రతి కోర్సుకు 60 మందిని ఒక బ్యాచ్‌గా తీసుకుంటారు.
- అభ్యర్థుల వయసు 18-30 ఏళ్లలోపు ఉండాలి.
- naipunyam.ap.gov.in వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకుంటే ఈ

రిజిస్టర్ చేసుకోవాలి

కోర్సుల్లో చేరడానికి అవకాశం ఉంది.
- కోర్సులు పూర్తిచేశాక వారి నైపుణ్య సామర్థ్యాన్ని మదింపు చేసే పరీక్ష నిర్వహించి ధ్రువపత్రం జారీచేస్తారు. కంపెనీల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు చూపిస్తారు.

శిక్షకులకు అవకాశం..

నియోజకవర్గాల వారీ ఆయా కోర్సులను బోధించే శిక్షకులు వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత కళాశాల ప్రిన్సిపల్ వారికి మౌఖిక పరీక్ష నిర్వహించి శిక్షణ నైపుణ్యం, విద్యార్హతలు పరిశీలించి నియమించుకుంటారు. వారికి ఆయా కళాశాలల ద్వారానే నిర్దేశిత వేతనం అందుతుందని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి గోపీకృష్ణ తెలిపారు.

నేడు జాతీయ లోక్‌అదాలత్

ఉమ్మడి జిల్లాలో 46 బెంచ్‌ల ఏర్పాటు

కంబాలచెరువు(రాజమహేంద్రవరం), మసీదుసెంటర్ (కాకినాడ): ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శనివారం నాలుగో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఛైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత తెలిపారు. రాజీపడదగ్గ క్రిమినల్, సివిల్, కుటుంబ వివాదాలు, చెల్లని చెక్కు కేసులు, రోడ్డు ప్రమాదాలు, బ్యాంకుల కేసులు, తదితర కేసులు పరిష్కరిస్తామని పేర్కొన్నారు. దీనికి సంబంధించి మొత్తం 46 బెంచ్‌లు ఏర్పాటు చేశామన్నారు. ట్రాఫిక్ చలానా కేసులను కూడా పరిష్కరించుకోవచ్చన్నారు. కాకినాడ కోర్టుల్లో శనివారం జరిగే జాతీయ లోక్‌అదాలత్‌లో కేసులను పరిష్కరించుకోవాలని కాకినాడ మూడో అదనపు జిల్లా న్యాయమూర్తి, ఎంఎల్ఎస్‌సీ ఛైర్మన్ జి.ఆనంది పేర్కొన్నారు.



టెట్ కేంద్రాల పరిశీలన

కాకినాడ నగరం, న్యూస్‌టుడే: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) మూడో రోజు శుక్రవారం ప్రశాంతంగా జరిగింది. జిల్లాలోని కాకినాడ నగరం, రాయుడుపాలెం, సూరంపాలెంలోని 5 కేంద్రాల్లో రెండుపూటలా జరిగిన పరీక్షకు 730 మందికి 686 మంది హాజరయ్యారు. కాకినాడలోని పరీక్ష కేంద్రాన్ని డీఈవో పిల్లి రమేష్ సందర్శించారు. ఏర్పాట్లను పరిశీలించారు. పకడ్బందీగా పర్యవేక్షించాలని సంబంధిత అధికారులకు సూచించారు.

రూ.1.90 కోట్లు.. పశువులు మేయడానికా?

కాకినాడ నగరం రెండో డివిజన్‌లోని శశికాంత్ నగర్ క్రాస్ రోడ్డు నుంచి వలసపాకల కూడలి వరకు గత ప్రభుత్వ హయాంలో సైకిల్ ట్రాక్, వాకింగ్ ట్రాక్, పచ్చదనం అభివృద్ధి పనులు చేపట్టారు. ఇందుకు రూ.1.90 కోట్లు వెచ్చించారు. అరకొర పనులతో మమ అనిపించారు. ప్రస్తుతం వాకింగ్ ట్రాక్‌లో గడ్డి, మొక్కలు పెరగడంతో పశువులు మేస్తున్నాయి. సైకిల్‌ట్రాక్ ఎక్కడ ఉందా అని భూతద్దం పెట్టి వెతకాల్సిన పరిస్థితి. ఇప్పటికైనా బాగు చేయాలని నగరవాసులు విజ్ఞప్తి చేస్తున్నారు. - **ఈనాడు, కాకినాడ**

విశిష్ట ఆలయం.. వశిష్ఠ దర్శనం

వృత్తాకారంలో ఆకట్టుకునేలా నిర్మించిన ఆలయం

ఆధ్యాత్మికంగా, సాగర సంగమ ప్రాంతంగా అభివృద్ధి చెందుతున్న అంతర్వేదిలో వృత్తాకారంలో ఉన్న వశిష్ఠుడి ఆలయం భక్తులను ఆకట్టుకుంటోంది. ఈ ఆలయాన్ని ప్రసాద్ గురూజీ 1989లో నిర్మించారు. రెండు అంతస్తులుగా నిర్మించిన ఈ ఆలయంలో కింద భాగంలో ఆదికూర్మ సమేత మహామేరు ప్రతిష్ఠ (శ్రీచక్రం), పైభాగంలో సప్తరుషులను ప్రతిష్ఠించారు. వృత్తాకార ప్రాకార మండపంలో 160 అక్షర, నక్షత్ర దేవతలను, రాహుకేతువులను ఏర్పాటు చేశారు. ప్రతి రోజు శ్రీచక్రానికి, సప్తరుషులు, దేవతలకు అర్చనలు, అభిషేకాలు, కుంకుమ పూజలు జరిపిస్తారు. ప్రతి పౌర్ణమికి ప్రత్యేక పూజలు, ఏడాదికి ఒకసారి వశిష్ఠ, అరుంధతుల కల్యాణం నిర్వహిస్తారు. అంతర్వేది క్షేత్రంలో లక్ష్మీనరసింహుడితోపాటు వశిష్ఠ అరుంధతులను భక్తులు దర్శించుకుంటారు. - **న్యూస్‌టుడే, అంతర్వేది**

‘పుష్కర’ శోభకు.. ముహూర్తం ఖరారు..!

సంవత్సరం:	2027
తేదీలు :	జూన్ 26 నుంచి జులై 7
భక్తుల రాక :	సుమారు ఆరు కోట్లు (అంచనా)

రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే : గోదావరి పుష్కరాలకు ముహూర్తం ఖరారైంది. ప్రభుత్వం తేదీలు ప్రకటించింది. దీని ప్రకారం పుష్కరాలు జరగడానికి సుమారు 16 నెలల కాల వ్యవధే ఉంది. గత పుష్కరాలు 2015 జులై 14 నుంచి 25 వరకూ నిర్వహించారు. మూడు కోట్ల మంది యాత్రికులు వచ్చారు. ఈ సారి ఆ సంఖ్య రెట్టింపు అవుతుందని అంచనా. పుష్కరాల సందర్భంగా అభివృద్ధి పనులకు సుమారు రూ.5 వేల కోట్లతో ప్రతిపాదనలు చేశారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ రూ.2,105 కోట్లతో పుష్కర ఏర్పాట్లకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. కానీ ఇప్పటి వరకూ పనులు పట్టాలెక్కలేదు. అధికార యంత్రాంగం ప్రతిపాదనలకే పరిమితమైంది. మంత్రులతో ప్రత్యేక కమిటీని సర్కారు నియమించింది. మరో ఇద్దరు ప్రత్యేక ఐఏఎస్ అధికారులను నియమించారు. వీరు ఇంతవరకూ క్షేత్రస్థాయిలో పర్యటన చేయకపోవడం గమనార్హం.

(c) eenadu

పద్మశాలీ కుల అవివాహితులకు సువర్ణావకాశం

నేడు, రేపు పద్మశాలీ కుల వధూవరులకు ఈనాడు పెళ్లిపందిరి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం

తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదిక అయిన ఈనాడు పెళ్లిపందిరి, పద్మశాలీ కుల అవివాహిత వధూవరులకు ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం నిర్వహిస్తుంది. **రాజమండ్రి ఈనాడు కార్యాలయంలో (1వ అంతస్తు, భాను టవర్స్, శ్యామల థియేటర్ ఎదురు)** ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వివాహం కోసం ఎదురుచూస్తున్న వారు, సంబంధిత కుటుంబీకులు **నేడు (13 డిసెంబర్ 2025, శనివారం), రేపు (14 డిసెంబర్ 2025, ఆదివారం)** ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 5.30 గం. వరకు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ప్రొఫైల్‌ను ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు.

- మరిన్ని వివరాలకు **8008621414 & 9154918858** ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చు.
- ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఫోన్ మరియు యాప్ ద్వారా కూడా చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేయదలచిన వధూవరుల బయోడేటా, ఫొటోలు పైన తెలిపిన ఫోన్ నంబర్లకు సంప్రదించి వాట్సాప్ ద్వారా పంపవచ్చు.

పాదగయలో ఉత్తరాది స్వామీజీల పూజలు

పిఠాపురంలోని పాదగయ క్షేత్రాన్ని శుక్రవారం ఉత్తరాది స్వామీజీలు 300 మంది దర్శించుకున్నారు. గోదావరి తీర ప్రాంతాల్లోని క్షేత్రాల సందర్శనలో భాగంగా ఇక్కడికి వచ్చామని వారు తెలిపారు. పుష్కరిణి వద్ద ప్రత్యేక పూజలు చేశారు. శ్రీకుక్కుటేశ్వర స్వామి సన్నిధిలో శివనామస్మరణతో సందడి చేశారు. నాసిక్ నుంచి గోదావరి తీరం వరకు ఆధ్యాత్మిక యాత్ర చేపట్టామన్నారు. క్షేత్రం ప్రత్యేకతను అర్చకులు వారికి వివరించారు. ఈవో జగన్మోహన్‌శ్రీనివాస్ వారిని సత్కరించారు. – న్యూస్‌టుడే, పిఠాపురం

రూపాయికే ఇడ్లీ

సిద్ధం చేస్తున్న రామకృష్ణ (అంతర చిత్రం) ఇడ్లీలు

మనం చిన్న హోటల్‌కి టిఫిన్ చేయడానికి వెళ్లినా కనీసం రూ.20 పెడితేనేగానీ రెండు ఇడ్లీలు రావు. అదే పెద్ద హోటళ్లలో రూ.50 వరకు ఉంటుంది. ఇలాంటి రోజుల్లో ఒక్క రూపాయికే ఇడ్లీ ఇస్తున్నారంటే నమ్మశక్యంగా లేదు కదూ..! పెద్దాపురం మండలం ఏడీబీ రహదారికి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆర్బీకొత్తూరులో చిన్ని రామకృష్ణ (రాంబాబు) తన హోటల్‌లో రూపాయికే ఇడ్లీ అమ్ముతున్నారు. గ్రామంలోని శిర్డిసాయి ఆలయం వద్ద రామకృష్ణ, రత్నంలక్ష్మి దంపతులు తమ ఇంటి ముందు చిన్నపాటి తాటాకు పాక వేసి 22 సంవత్సరాలుగా హోటల్ నిర్వహిస్తున్నారు. అప్పటి నుంచీ రూపాయికే ఇడ్లీ, ఉప్మా రూ.10, పూరి మూడు రూ.20లకు అమ్ముతున్నారు. రోజూ 300 నుంచి 600 మంది వరకు, ఆదివారం ఇంకా ఎక్కువ మంది టిఫిన్ చేయడానికి వస్తారని ఆయన అంటున్నారు. – న్యూస్‌టుడే, పెద్దాపురం

మహాస్తూపానికి తుది మెరుగులు

తుని (గ్రామీణం), న్యూస్‌టుడే: పది కాదు.. ఇరవై కాదు.. ఏకంగా 133 అడుగుల సాయికోటి మహాస్తూపం.. దానిపై త్రిముఖ సాయిబాబు విగ్రహం రూపుదిద్దుకుంటోంది. మండలంలోని మరువాడ సాయిబాబా మందిరం వద్ద విగ్రహనిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. జనవరి 1న 65 అడుగుల ఎత్తుగల త్రిముఖ సాయిబాబు విగ్రహావిష్కరణ చేస్తామని ఆలయ నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారు.

ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంలో వైద్య కళాశాలల నిర్వహణ

సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే వర్మ

పిఠాపురం: ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిలో 10 వైద్య కళాశాలలు నిర్వహించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించడం, దీనిని ప్రైవేటీకరణగా వైకాపా విమర్శించడం తగదని మాజీ ఎమ్మెల్యే వర్మ అన్నారు. పిఠాపురంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కోటి సంతకాల ఉద్యమం అంతా బోగస్ అని ఎద్దేవా చేశారు. తప్పుడు ప్రచారాలు చేయడంలో జగన్‌మోహన్‌రెడ్డి ముందంజలో ఉన్నారని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో నియోజకవర్గంలోని చెరువుల్లో మట్టిని అక్రమంగా తవ్వి తరలించారన్నారు. నాయకులు సతీష్, గంగాధర్, ప్రకాష్ తదితరులు వర్మ వెంట ఉన్నారు.

28న ఈతకోటలో రాష్ట్ర స్థాయి బీసీ బహిరంగ సభ

సంఘీభావం తెలుపుతున్న సంఘ నాయకులు

కాకినాడ నగరం, న్యూస్‌టుడే: ఈ నెల 28న బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం ఈతకోటలో రాష్ట్ర స్థాయి బీసీ బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు బీసీ చైతన్య వేదిక జాతీయ అధ్యక్షుడు వీరవల్లి శ్రీనివాస్ తెలిపారు. ఉమ్మడి జిల్లా బీసీ సంఘ నాయకులతో కలిసి కాకినాడ ఎస్.అచ్యుతాపురం బీసీ సంఘ కార్యాలయంలో శుక్రవారం కరపత్రాలను శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ బీసీలకు జనాభా దామాషా ప్రకారం స్థానిక సంస్థల్లో 52 శాతం రిజర్వేషన్లు అమలు చేసి, ఏబీసీడీలుగా వర్గీకరించాలని, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను పునఃసమీక్షించాలని, బీసీలకు రక్షణ చట్టం తేవాలని తదితర డిమాండ్ల అమలు కోసం ఈ సభను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. బీసీ సంఘ చైతన్య వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాయుడు నాగేశ్వరరావు, బీసీ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు యనమదల రవి, 93 బీసీ కులాల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు మాకిరెడ్డి భాస్కర గణేష్‌బాబు, పద్మశాలి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పంపన రామకృష్ణ, మట్టపర్తి సూర్యచంద్రరావు, పెంకే వెంకటలక్ష్మి, శివ, రాజు, వాసంశెట్టి భీమరాజు తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ డైరెక్టర్‌గా మాలకొండయ్య

గాంధీనగర్: ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల కార్పొరేషన్ డైరెక్టర్‌గా కాకినాడకు చెందిన భారతీయజనతాపార్టీ సీనియర్ నేత యెనిమిరెడ్డి మాలకొండయ్య నియమితులయ్యారు. రెండేళ్లపాటు ఆయన పదవిలో కొనసాగుతారు. ఆయనకు పార్టీ జిల్లా అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు, సీనియర్ నేతలు పైడా కృష్ణమోహన్, భావన ప్రసాద్ తదితరులు అభినందించారు. గతంలో మాలకొండయ్య భాజపా ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా, నరసాపురం పార్లమెంట్ పరిశీలకుడిగా, రాష్ట్ర కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.

కొనసాగుతున్న సౌత్‌జోన్ అంతర్ వర్సిటీ వాలీబాల్ పోటీలు

హోరాహోరీగా తలపడుతున్న క్రీడాకారులు

గాంధీనగర్: జేఎన్‌టీయూకే, ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాల సూరంపాలెం, రాజీవ్‌గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ సైన్సెస్ మైదానాల్లో నిర్వహిస్తున్న దక్షిణ భారత అంతర్ విశ్వవిద్యాలయాల వాలీబాల్ పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. శుక్రవారం జరిగిన పోటీల్లో తిరుపతిలోని మోహన్‌బాబు యూనివర్సిటీపై సేలంలోని పెరియార్, జేఎన్‌టీయూవీపై మంగుళూరు, కాకతీయ జట్టుపై భారతీయార్ వర్సిటీ, ఆంధ్రా యూనివర్సిటీపై బెంగళూరులోని రేవా వర్సిటీ జట్లు గెలుపొందాయి.

ఈ క్యారెట్ ఎంత పొడవో!

సాధారణంగా మామూలు క్యారెట్ 10 నుంచి 15 సెం.మీ. వరకు పొడవు ఉంటుంది. ఈ చిత్రంలో కనిపిస్తున్న క్యారెట్లు మాత్రం అడుగు నుంచి అడుగున్నర వరకు ఉన్నాయి. వీటిని గజర్ క్యారెట్ అని పిలుస్తారు. ఎక్కువగా హల్వా, జ్యూస్, సలాడ్‌కు వాడతారు. కాకినాడ బస్టాండు సమీపంలో రైతుబజార్‌లో ఓ రైతు వీటిని విక్రయిస్తున్నారు. – న్యూస్‌టుడే, సాంబమూర్తినగర్ (కాకినాడ)

22 నుంచి కానిస్టేబుళ్లకు శిక్షణ

మసీదు సెంటర్ (కాకినాడ): ఈనెల 22 నుంచి కాకినాడ ఏపీఎస్పీ బెటాలియన్ మైదానంలో నిర్వహించే కానిస్టేబుళ్ల శిక్షణకు సంబంధించి ఏర్పాట్లను జిల్లా ఎస్పీ బిందుమాధవ్ శుక్రవారం పరిశీలించారు. బెటాలియన్ కమాండెంట్‌తో పాటు శిక్షకులకు పలు సూచనలు చేశారు. ఫిజికల్ ట్రైనింగ్, డ్రిల్, అకడమిక్ సెషన్లు, ఫైరింగ్ ప్రాక్టీస్, లా క్లాస్ తరగతి గదులు తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. అభ్యర్థుల భద్రత, ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని చెప్పారు. ఏఆర్ ఏఎస్పీ శ్రీనివాసరావు, బెటాలియన్ కమాండెంట్ దేవానంద్, ఎస్బీ డీఎస్పీ సత్యనారాయణ, ఏఆర్ డీఎస్పీ శ్రీహరిరావు తదితరులు పాల్గొన్నారు.

ధర్నాలో పాల్గొన్న అంగన్‌వాడీ కార్యకర్తలు

వేతనాలు పెంచాలంటూ అంగన్‌వాడీల ధర్నా

సాంబమూర్తినగర్(కాకినాడ): అంగన్‌వాడీ వేతనాలు పెంచాలని, యాప్‌ల పనిభారం తగ్గించాలని కోరుతూ ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్(సీఐటీయూ) ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద శుక్రవారం ధర్నా నిర్వహించారు. సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు చదాల పద్మ, ఎదుబండి చంద్రవతి, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు దువ్వ శేషబాబ్జి మాట్లాడుతూ కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అంగన్‌వాడీ సెంటర్లను పాఠశాలల్లో విలీనాన్ని నిలుపుదల చేయాలన్నారు. ఎన్నికల ముందు కూటమి పెద్దలు ఇచ్చిన హామీలు ఇంతవరకు అమలు చేయలేదని విమర్శించారు. అనంతరం జేసీ అపూర్వ భరత్‌కు వినతిపత్రం అందజేశారు. నాయకులు పద్మ, రాజ్‌కుమార్, వెంకటరమణ, రమణ, విజయ, రాజేశ్వరి పాల్గొన్నారు.

మహిళలు ఆకాశంలో.. అవకాశాల్లోనూ సగం

- అక్నూ కాకినాడ పీజీ క్యాంపస్‌లో అంతర్జాతీయ సదస్సు

గోడపత్రిక విడుదల చేస్తున్న నన్నయ వీసీ ప్రసన్నశ్రీ తదితరులు

సర్పవరం, న్యూస్‌టుడే: గతంలో మాదిరిగా కాకుండా ప్రస్తుతం మహిళలు ఆకాశంలో సగం, అవకాశాల్లో సగం అన్నట్లు చైతన్యవంతులు కావడం శుభ పరిణామమని నన్నయ వర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ ఎస్.ప్రసన్నశ్రీ పేర్కొన్నారు. అక్నూ కాకినాడ ఎంఎస్ఎన్ పీజీ తిమ్మాపురం క్యాంపస్‌లో శుక్రవారం ఆంగ్ల విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ సదస్సు జరిగింది. ప్రిన్సిపల్ ప్రశాంతిశ్రీ అధ్యక్షతన వీసీ ప్రసన్నశ్రీ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అల్జీరియాకు చెందిన సహాయ ఆచార్యుడు డా.నావెల్ బెన్‌గ్రైట్ నేరుగా, శ్రీలంక నుంచి లాంగ్వేజెస్, కమ్యూనికేషన్ స్టడీస్ ప్రొఫెసర్ డా.ఆర్ఎస్. రోహన్ సవరిముత్తు వెబినార్ ద్వారా సదస్సులో పాల్గొని అభిప్రాయాలు వెల్లడించారు. మానికిరెడ్డి ఫౌండేషన్ ఛైర్మన్ సత్యనారాయణ, లయన్స్‌క్లబ్ అధ్యక్షుడు నమశ్శివాయ ఉపకులపతిని సన్మానించారు. అక్నూ రిజిస్ట్రార్ స్వామి, ప్రొఫెసర్ పోచయ్య, అధ్యాపకులు రమేష్, జ్యోతి, రాధామాధవి, శ్రీదేవి, మనోజ్‌దేవా తదితరులు పాల్గొన్నారు.

ట్రామా కేర్ కేంద్రాల అభివృద్ధికి చర్యలు

పార్లమెంట్‌లో మాట్లాడుతున్న ఎంపీ ఉదయ్‌శ్రీనివాస్

సర్పవరం, న్యూస్‌టుడే: దేశవ్యాప్తంగా ట్రామా కేర్ కేంద్రాలను మరింత అభివృద్ధి చేయడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించిందని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్‌శ్రీనివాస్ పేర్కొన్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో శుక్రవారం తాను అడిగిన ప్రశ్నకు కేంద్ర వైద్యశాఖ మంత్రి ప్రతాప్‌రావు జాదవ్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారన్నారు. జిల్లాలోని తుని, కాకినాడలలో సెంటర్లు ఉన్నాయని, త్వరలోనే కేంద్రం వాటా నిధులు, వైద్యులు, సిబ్బంది నియామకం ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయని ఎంపీ తెలిపారు.

ఆర్డీవో మల్లిబాబుకు ఉద్యోగోన్నతి

సాంబమూర్తినగర్, న్యూస్‌టుడే: కాకినాడ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్‌గా డిప్యూటీ కలెక్టర్ హోదాలో పనిచేస్తున్న ఎస్. మల్లిబాబుకు స్పెషల్ ప్రమోషన్ పోస్ట్ స్కేల్-1ఎ కింద ఉద్యోగోన్నతి కల్పించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

అదృశ్యమైన వ్యక్తి.. భార్య చెంతకు

▲ ఒడిశాలో ఉన్నట్లు అయిదేళ్ల తరువాత గుర్తింపు

సామర్లకోట: అయిదేళ్ల కిందట ఇంటి నుంచి వెళ్లి అదృశ్యమైన భర్తను ఎట్టకేలకు పోలీసులు పట్టుకుని భార్యకు అప్పగించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటకు చెందిన పిచ్చుక ప్రజ్ఞాన్, ప్రశాంతి అయిదేళ్ల కిందట సామర్లకోటలో అద్దె ఇంటిలో ఉండేవారు. ప్రజ్ఞాన్ తాపీమేస్త్రిగా పనిచేసేవాడు. 2020 జనవరిలో ఎటో వెళ్లి తిరిగి ఇంటికి రాకపోవడంతో అతని భార్య సామర్లకోట పోలీసులకు ఫిర్యాదు చేసింది. అదృశ్యం కేసులు ఛేదించాలని ఎస్పీ బిందుమాధవ్ ఆదేశించడంతో డీఎస్పీ శ్రీహరిరాజు దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రజ్ఞాన్ ఫేస్‌బుక్ స్నేహితుల వివరాలు ఆధారంగా అతడు ఒడిశాలో ఉన్నట్లు గుర్తించి సీఐ కృష్ణభగవాన్ అతన్ని ఇక్కడికి తీసుకువచ్చారు. వివరాలు ఆరా తీయగా తనకు ఫేస్‌బుక్‌లో వేరొక మహిళతో పరిచయం ఏర్పడిందని, ఆమెకోసం ఒడిశా వెళ్లిపోయానని చెప్పాడు. భార్య ప్రశాంతికి అతన్ని అప్పగించారు. అయిదేళ్ల తర్వాత పోలీసులు కేసును ఛేదించడంతో పలువురు అభినందించారు.

ఆవేదన.. ఆక్రందన

ఘటనా స్థలంలో బోల్తాపడిన బస్సు

క్షతగాత్రుల తరలింపు

చింతూరు, న్యూస్‌టుడే: ఘాట్ రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారందర్నీ స్వస్థలాలకు తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. మృతదేహాలను తరలించేందుకు నాలుగు అంబులెన్సులను, తీవ్రంగా గాయపడిన వారి కోసం నాలుగు అంబులెన్సులు, స్వల్పంగా గాయపడిన వారికి ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేశారు. తొమ్మిది మృతదేహాల్లో ఎనిమిదింటికి శవ పంచనామా పూర్తి చేసి నాలుగు అంబులెన్సుల్లో తరలించారు.

కొసరి కొసరి తినిపించారు

ఆసుపత్రి సిబ్బంది ఎంతో శ్రద్ధ తీసుకున్నారు. తాము తినే పరిస్థితి లేకపోవడంతో ఆకలి తీర్చేందుకు చిన్న పిల్లలకు పెట్టినట్లు తినిపించారు. ప్రమాదంలో గాయపడ్డామనే భావనే కలగకుండా సేవలందించారు. - నళిని

ఈనాడు, రాజమహేంద్రవరం, న్యూస్‌టుడే, చింతూరు, మారేడుమిల్లి, కూనవరం, వరరామచంద్రాపురం

తీర్థయాత్రలు... పర్యాటక ప్రాంతాలు చుడుతూ వారం రోజులుగా సరదాగా వారి ప్రయాణం సాగుతోంది. ఇంకొక్క రోజు గడిస్తే భద్రాద్రి రామయ్యను దర్శించుకుని సొంత ఊళ్లకు తిరిగెళ్లిపోతామనే ఆనందంలో ఉన్నారు. అలసిసొలసి బస్సులో నిద్రపోతున్న వేళ ఒక్కసారిగా కుదుపు. ఏమయిందో తెలిసేలోగా విషాదం కమ్మేసింది. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి నుంచి చింతూరు వెళ్లే ఘాట్ రోడ్డులో శుక్రవారం వేకువజామున జరిగిన బస్సు ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. 37 మందితో కలిసి ప్రయాణం చేస్తున్న బస్సులో తోటి ప్రయాణికులే బంధువుల్లా నిలిచి సహాయం అందించారు. బాధితులు, బంధువుల ఆర్తనాదాలు, ఆవేదనతో చింతూరు సామాజిక ఆసుపత్రిలో విషాద వాతావరణం నెలకొంది.

ఏదో చెప్పబోయాడు.. అంతలోనే ఘోరం: పాడేరులో గురువారం సాయంత్రం బయలుదేరాం జగ్గంపేట వద్ద సుమారు వేకువజామున 2 గంటలకు మరో డ్రైవర్ మధుకు బాధ్యతలు అప్పగించా. ప్రమాదానికి 15 నిమిషాల ముందే అందరూ కాలకృత్యాలు తీర్చుకున్నారు. అప్పటికే దట్టంగా మంచు, చలి తీవ్రంగా ఉంది. ప్రమాద సమయంలో డ్రైవర్ ఏదో తనకు చెప్పేందుకు ప్రయత్నించారు. ఇంతలోనే ఘోరం జరిగింది. దాంతో అతడు ఏం చెప్పాడో అర్థం కాలేదు. ప్రమాదంలో నా భుజం, చెయ్యి ఫ్రాక్చర్ అయ్యాయి. – ప్రసాద్, బస్సు డ్రైవర్

EENADU eClassifieds

BUSINESS SERVICES

బంగారం బ్యాంకులలో/ఏ ఇతర ప్రైవేటు సంస్థలలో తాకట్టులో ఉన్నవి విడిపించి ఈరోజు మార్కెట్ ధర ప్రకారం కొనబడును. (స్పాట్ క్యాష్). Ph: 81422 92071.

HEALTH & CARE

RHEUMATOLOGY

రుమటాలజిస్ట్
డా|| ఎ.రామకృష్ణంనాయుడు
MD, DM (Rheumatology, NIMS, HYD)
20-12-2025న (శనివారం) 11 Am to 5 PM వరకు రాజమండ్రిలో ప్రైమ్ పాత్ ల్యాబ్స్, సిసిసి ఛానల్ ఎదురుగా, దానవాయిపేట వద్ద
ఫోన్: 94929 41177
మరియు
21-12-2025న (ఆదివారం) కాకినాడలో సేఫ్ హాస్పిటల్ నందు 10 AM to 5 PM వరకు అందుబాటులో ఉంటారు.
ఫోన్: 0884 2383366

REAL ESTATE

FLAT FOR SALE

GENERAL

FLATS FOR SALE
2 BHK, 1200 Sft. & 3 BHK 1500 Sft. Flats for Sale in gated community with all facilities at Kakinada, Nr. APSP and Sarpavaram jn. READY TO OCCUPY.
FOR DETAILS MURALI 8879972997

HOUSE FOR SALE

RAJAMAHENDRAVARAM CITY

రాజమండ్రి సౌత్‌ఇండియా షాపింగ్ మాల్ వెనుక, తుమ్మలావ 1వ అడ్డ వీధిలో N/F 100 చ||గ||లో 4 పోర్షన్ల బిల్డింగ్ అమ్మకం. ✆ 97031 88101, 80199 85973

TUNI

తుని మండలం, S.అన్నవరం (A.సూరవరం) నందు 208 చ||గ||లో గల G+2 బిల్డింగ్ బ్యాంక్ వేలం ద్వారా అమ్మబడును. Contact Cell: 89788 22777.

LAND FOR SALE

GENERAL

Land for sale 5 acres dry land suitable for layout. Near Satellite City Morampudi Village, Rajahmundry. Contact Cell: 98480 48646, 96422 23332.

PLOT FOR SALE

KAKINADA CITY

కాకినాడ, రమణయ్యపేట, FCI కాలనీలో 266 గజాల నార్త్ ఫేసింగ్, DTCP అప్రూవల్ స్థలం అమ్మకమునకు కలదు. గజం: 35,000/-. Cont: 98492 53207.

RAJAMAHENDRAVARAM CITY

రాజమండ్రి J.N.రోడ్డు బజాజ్ ఎలక్ట్రానిక్స్ షోరూంకి ఆనుకొని వున్న వీధిలో 45x90 ప్లాట్ 450 చ||గ||లు E/F అమ్మకం. 98481 69562, 95502 63028

TUNI

తుని లోవ ఆర్చి జంక్షన్ NH-16 బైపాస్ ప్రక్కన 424 చ.గ. కమర్షియల్ స్థలం అమ్మబడును. Contact Cell: 94901 48315, 99121 67437.

EENADU for Advertisement Contact: 8008597607

GENERAL

కొత్తపేట కమ్మిరెడ్డిపాలెం రోడ్‌లో మిద్దేవారి ఇంటిదగ్గరలో 308 చ||గ|| (6.41 సెంట్లు) W/F &N/F స్థలం అమ్మకం. 82474 46556, 73967 65368 నోబ్రోకర్స్

JOBS

Req. of DRA & Non DRA Banking Collections, Field Exec: 16K- 22K, T/Callers: 12K- 18K. Vijayawada. ✆ 8121618919, 8978043042.

Wanted Male Counselors & Female Telecallers Qualification any Degree, Age limit: 25 to 45 Years, Salary: 12000/- to 16000/- Location: Master Minds College, Rajahmundry. Contact: 92487 33370.

Need ENT EMRG Physician, CMO's, Nurses, Receptionist, Pro's Sriram Hospital, Ongole. Call & CV to 98495 95190, 76600 27789.

అమలాపురంలో ప్రముఖ ఆక్వా ల్యాబ్ నందు పనిచేయుటకు B.Sc చదివిన యువతులు కావలెను. Contact Cell: 70959 36777, 96181 61313.

వైజాగ్ షాపింగ్ మాల్స్‌లో పని చేయుటకు 18-35 వయసు. యువతి, యువకులు కావలెను. జీతం: 10,000-13,500 ఫుడ్, రూము 9704637370, 9949904532.

RJYలోని A.V. అప్పారావు రోడ్‌లో బట్టల షోరూంలో పనిచేయుటకు సెక్యూరిటి గార్డ్స్ కావలెను. జీ: 15000/- 4 W/o+ ESI+ EPF కలవు. ✆ 98852 95999.

స్టార్‌హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ, రాజమండ్రి బ్రాంచ్ నందు పనిచేయుటకు ADM మరియు సేల్స్ మేనేజర్స్ కావలెను. సంప్రదించండి సెల్: 98668 47345.

రాజమండ్రి ఆఫీస్‌లో చేయుటకు Excelలో అనుభవం, కంప్యూటర్ ఆపరేటర్స్, ఎకౌంటెంట్స్, ఫీల్డ్ సూపర్‌వైజర్స్ కావలెను. జీతం అనుభవాన్నిబట్టి. ✆ 9014366484

రిసెప్షనిస్ట్-Cum-కంప్యూటర్ ఆపరేటర్(M), 40 సం||లోపు, A&B షిఫ్ట్, జీ:12 వేలు, లోకల్ & అనుభవంగలవారు కావలెను. శ్రీగ్రాండ్ హోటల్, రాజమండ్రి. ✆80996 64555.

MARKETING/ SALES

Wanted FMCG field sales executive & delivery boys. 2 yrs exp - Must have bike - Contact on 91009 40494.

నెక్ సూచించిన కోడిగుడ్ల ధర
★ For the Information of Trade & Industry
★ తూర్పుగోదావరి జోన్ ప్లాస్టిక్ ట్రేలో సరఫరా చేసే ఫారం గేటు ధర రూ. 6-65 పై||
అనపర్తి ఆఫీసు: 08857-226908

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్-లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

ధరవరలు

అంబాజీపేట కొబ్బరి మార్కెట్

కొబ్బరి (క్వింటాళ్లలో)	ధర (రూ||లలో)
కొత్తకొబ్బరి	17,500
కురిడీ (వెయ్యింటికి):	
పాతకాయ: గండేరా	28,000
గటగట	25,000
కొత్తకాయ: గండేరా	27,000
గటగట	24,000
నీటి కాయ (వెయ్యింటికి):	
పాత (ముక్కుడు) కాయ	15,000-16,000
కొత్త (పచ్చి) కాయ	14,000-15,000
కొబ్బరినూనె మార్కెట్:	
15 కిలోలు	6,000
కిలో	400

గమనిక: అంబాజీపేట కొబ్బరి మార్కెట్ ధరలు ప్రతి బుధ, శనివారాల్లో మాత్రమే మారుతాయి.

వెన్‌కాబ్ చికెన్ ధర కిలోకు రూ||లో

ఫారంరేటు	120-00
రిటైల్ లైవ్	147-00
డ్రెస్డ్	213-00
స్కిన్‌లెస్	243-00

పట్టు పరిశ్రమ అధికారులకు జరిమానా

గొల్లప్రోలు, న్యూస్‌టుడే: చేబ్రోలు పట్టు పరిశ్రమ కేంద్రంలోని పట్టుగూళ్ల మార్కెట్‌లో ఎలక్ట్రానిక్ కాటా నిర్వహణకు సంబంధించి నిబంధనలు పాటించని అధికారులకు జరిమానా విధించారు. తూకం మోసాలపై పట్టు రైతుల ఆందోళన నేపథ్యంలో అధికారులు తనిఖీ చేసి తూకం తక్కువగా చూపుతున్నట్లు గుర్తించి ఎలక్ట్రానిక్ కాటాను సీజ్ చేశారు. తూకం కచ్చితంగా ఉండేలా సరిచేసి ధ్రువపత్రం జారీ చేసినట్లు తూనికలు-కొలతలశాఖ ఏసీ సయ్యద్ సలీమ్ శుక్రవారం తెలిపారు. ఇక్కడి అధికారులకు రూ.12 వేల జరిమానా విధించగా.. వారు చెల్లించారని, దాంతో కేసును తొలగించినట్లు వివరించారు.

శ్రీపాదవల్లభుడి ఆలయం వద్ద ఘర్షణ

- కత్తితో దాడి.. ఇద్దరికి గాయాలు

పిఠాపురం: పిఠాపురంలో శ్రీపాదవల్లభుడి మహాసంస్థానానికి దర్శనానికి వచ్చిన భక్తులకు అక్కడి వ్యాను డ్రైవర్‌కు మధ్య ఘర్షణ.. కత్తితో దాడి జరిగాయి. వివరాల ప్రకారం.. పెద్దాపురం వాసి విజయ చక్రవర్తి శుక్రవారం రాత్రి భార్య, కుమారుడితో కలిసి ఆలయానికి వచ్చారు. అదే సమయంలో పిఠాపురానికి చెందిన శ్రీనివాస్ కొందరు భక్తులతో తన వ్యానులో అక్కడికి వచ్చారు. పార్కింగ్ విషయంలో వివాదం నెలకొని కత్తితో దాడికి దారితీసింది. వ్యాను డ్రైవర్ శ్రీనివాస్‌కు, గొడవను అడ్డుకునేందుకు వచ్చిన స్థానిక యువకుడు లక్ష్మీనారాయణకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు పిఠాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఎస్సైలు మణికుమార్, లోకేశ్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

ప్రేమ విఫలమై యువకుడి బలవన్మరణం

తాళ్లరేవు: ప్రేమ విఫలమై ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కోరింగ ఎస్సై పి.సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని భూపాలపట్టణానికి చెందిన పడాల శివశంకర్(24) జీవనోపాధి నిమిత్తం నాలుగేళ్ల కిందట తాళ్లరేవు మండలం పోలేకుర్రులోని రొయ్యల చెరువు వద్ద పనిచేయడానికి వచ్చాడు. స్వగ్రామానికి చెందిన ఒక యువతిని రెండేళ్లుగా ప్రేమిస్తున్నాడు. ఆమెకు వేరే వివాహం చేసేందుకు బంధువులు నిర్ణయించారు. విషయం తెలిసి గురువారం రాత్రి తాను పనిచేస్తున్న రొయ్యల చెరువు వద్ద ఒక భవనంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై శుక్రవారం తెలిపారు. మృతుడి కుటుంబ సభ్యులంతా ఛత్తీస్‌గఢ్ నుంచి బయలు దేరినట్లు చెప్పారు.

92.7 FM Rajamahendravaram
ఈఎఫ్‌ఎమ్ కార్యక్రమాలు
శనివారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ|| 5 - ఉ|| 7
ఈ-మార్నింగ్స్	ఉ|| 7 - ఉ|| 11
నువ్వా నేనా	ఉ|| 11 - మ|| 2
సత్యభామ	మ|| 2 - సా|| 5
కాలేజ్ స్టైల్	సా|| 5 - రా|| 9
EFM సరాగాలు	రా|| 9 - రా|| 11
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా|| 11 - ఉ|| 5

/Eenadufm
For Advertising on Eenadu FM Contact
9000180626, 9989993175

బండ్లు కొట్టేసి.. జల్సాలు చేసి..

- ద్విచక్రవాహనాల చోరీ కేసులో నిందితుల అరెస్ట్

స్వాధీనం చేసుకున్న ద్విచక్రవాహనాలను పరిశీలిస్తున్న ఎస్పీ బిందుమాధవ్ తదితరులు

మసీదు సెంటర్ (కాకినాడ): మారు తాళాలతో ద్విచక్రవాహనాలు దొంగిలించి, వివిధ ప్రాంతాల వారికి తక్కువ రేటుకు అమ్ముతున్న నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. కాకినాడ ఎస్పీ బిందుమాధవ్ శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించారు. రంగంపేట మండలం రాజపురానికి చెందిన యేగి విజయ్(28), పశ్చిమగోదావరి పెనుమంట్ర మండలం నెగ్గిపూడికి చెందిన నీలాపు హర్షసాయి వర్ధన్(26), మార్టేరుకు చెందిన చిర్ల జగన్ మోహన్‌రెడ్డి(22)లు పాత నేరస్థులు. విజయ్, హర్షసాయిలపై రౌడీషీట్ కూడా ఉంది. వీరు వివిధ ప్రాంతాల్లో పార్కింగ్ చేసిన ద్విచక్రవాహనాలను మారు తాళాలు ఉపయోగించి దొంగిలిస్తున్నారు. వీరిపై కాకినాడ వన్‌టౌన్ పరిధిలో 18, త్రీటౌన్, పెదపూడి, ఏలూరు టూటౌన్, రాజమహేంద్రవరం త్రీటౌన్ పోలీసు స్టేషన్లలో ఒకటి చొప్పున కేసులు నమోదయ్యాయి. ఎక్కువగా కాకినాడ జీజీహెచ్ పరిసర ప్రాంతాల్లో చోరీలు చేశారు. వీరిపై నిఘా పెట్టి, కాకినాడ కచేరిపేటలో ఉండగా అదుపులోకి తీసుకున్నారు. రూ.14,50,000 విలువజేసే 29 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. వీరి వద్ద వాహనాలు కొన్న ఆచంటకు చెందిన సలాది బిర్లా, పెనుగొండ వాసి ఎ.శ్రీను, అల్లవరానికి చెందిన మేడిద సూర్యప్రకాశరావు, రావులపాలేనికి చెందిన సలాది శ్రీనివాస్‌లపై కేసు నమోదు చేశారు. నిందితులను పట్టుకోవడానికి కృషి చేసిన ఎస్డీపీవో మనీష్ దేవరాజ్ పాటిల్, సీసీఎస్ సీఐ వి.కృష్ణ, వన్‌టౌన్ సీఐ నాగదుర్గారావు, క్రైం ఎస్సై వినయ్‌ప్రతాప్, వన్‌టౌన్ ఎస్సై స్వామినాయుడు, ఇతర సిబ్బందిని ఎస్పీ అభినందించారు. ద్విచక్రవాహన యజమానులు బైక్‌లకు జీపీఎస్ డివైజ్‌లను ఏర్పాటు చేసుకోవాలని ఎస్పీ సూచించారు.

(c) eenadu

కాకినాడ

రైతుబజార్‌లో నిన్నటి కూరగాయల ధరలు(కిలోకు)

గాంధీనగర్, న్యూస్‌టుడే: టమాట- 26, వంకాయలు- 30, 36, బెండకాయలు- 64, పచ్చిమిర్చి- 48, 50, 60, కాకరకాయ- 54, బీర- 60, 66, క్యాలీఫ్లవర్- 25, 30, క్యాబేజీ- 36, క్యారెట్- 48, దొండకాయలు- 44, బంగాళా దుంపలు- 24, 27, ఉల్లి- 24, 29, దోసకాయలు- 20, చిక్కుడు- 38, 48, చేమదుంపలు- 32, బీట్‌రూట్- 40, కీర దోస- 40, బీన్సు- 100, అల్లం- 74, క్యాప్సికం- 60, బొబ్బర్లు- 50, చిలకడదుంపలు- 40, ఒకటి చొప్పున అనపకాయ- 25, 30, పొట్లకాయ- 25, 30,మామిడికాయ- 15, 20, నిమ్మకాయలు(డజన్) - 20, 30.

తెరపై ఈనాడు

గాంధీనగర్, న్యూస్‌టుడే: ఆనంద్ సినీ మాస్ 4స్క్రీన్- అఖండ 2, డ్రైవ్, దురంధర్, దేవీ మల్టీప్లెక్స్ 4స్క్రీన్- అఖండ 2, ఆంధ్ర కింగ్ తాలూకా, డ్రైవ్, లక్ష్మి- అఖండ 2, సత్యగౌరి- డ్రైవ్, తిరుమల- అఖండ 2, సీఐఎన్‌ఈ 1- మోగ్లీ, సీఐఎన్‌ఈ 2- అఖండ 2, శ్రీప్రియ - రాజు వెడ్స్ రాంబాయి, పద్మప్రియ- అఖండ 2, సూర్య1(వాకలపూడి) - అఖండ 2, సూర్య 2.- మోగ్లీ

తెదేపా ఎప్పుడూ ప్రజల పక్షమే

కాకినాడ నగరం, న్యూస్‌టుడే: అధికారం ఉన్నా.. లేకున్నా.. తెదేపా ఎప్పుడూ ప్రజల పక్షమేనని నగర ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అన్నారు. తన నివాసంలో శుక్రవారం ప్రజాదర్బార్ నిర్వహించారు. ప్రజలు, పార్టీ కార్యకర్తల నుంచి వినతులు స్వీకరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ 1983 నుంచి తెదేపాను రాష్ట్ర ప్రజలు ఆదరిస్తున్నారన్నారు. అధికారంతో పనిలేకుండా తెదేపా నాయకులు, శ్రేణులు ప్రజలతోనే ఉంటున్నారని చెప్పారు. అర్జీలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఆయా డివిజన్ల పార్టీ నాయకులు, క్లస్టర్, యూనిట్ ఇన్‌ఛార్జులు పాల్గొన్నారు.

బాధితుల సమస్యలు తెలుసుకుంటున్న కొండబాబు

● 41వ డివిజన్‌లో నెలకొన్న సమస్యలను స్థానిక భాజపా నాయకుడు గోడి వెంకట్‌తో కలిసి స్థానికులు ప్రజాదర్బార్‌లో ఎమ్మెల్యేకు విన్నవించారు. రెడ్ క్రాస్ వీధిలో నాగమల్లి చెట్టు వద్ద వర్షం నిలిచిపోతోందని, అక్కడి రోడ్డును ఎత్తు చేయాలని కోరారు. పట్టాభి వీధిలో మురుగు కాలువ శిథిలమైందని, గాంధీనగర్‌లో కుక్కల సమస్యత తీవ్రంగా ఉందని చెప్పారు. యనమద్రపు సుబ్రహ్మణ్యం, ఎంకే విశ్వేశ్వరరావు, సత్యనారాయణ తదితరులున్నారు.

అతివ.. ఆధ్యాత్మిక సేవ

న్యూస్‌టుడే, గాంధీనగర్

స్వామి అమ్మవార్ల కల్యాణం జరిగినా... వేడుకంటే ఉత్సవం జరుగుతున్నా వారంతా హాజరవుతారు... ఒకే రంగు వస్త్రాలు ధరించి, చిన్నా పెద్దా అందరూ కోలాటం మాడుతూ భక్తుల్లో ఆధ్యాత్మిక పారవశ్యం కలిగిస్తారు... భగవంతుడిపై భక్తితో భజన గీతాలు ఆలపిస్తూ అందరిలోనూ భక్తిభావం రగిలిస్తారు. వారంతా గృహిణులు, ఉద్యోగులు, వివిధ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నా ఆధ్యాత్మికత పెంపొందించే క్రమంలో కొద్ది సమయాన్ని కేటాయిస్తూ బృందాలుగా ఏర్పడి కోలాటం, భజనలు నేర్చుకుని ఆలయాల్లో ప్రదర్శిస్తున్నారు. సేవా పరమావధిగా ఆధ్యాత్మిక తోవలో ప్రయాణిస్తున్నారు.

వాసుదేవ కృష్ణ కోలాటం, భజన బృంద సభ్యులు

నేర్చుకుని.. నేర్పు పొంది..

కాకినాడ జగన్నాథపురానికి చెందిన బొప్పన వాణిశ్రీ గృహిణి. శ్రీకృష్ణ భజనలు చేస్తుండేవారు. ఇద్దరు కుమార్తెలకు సంగీతం నేర్పించే క్రమంలో ఆమె కూడా కోలాటంపై ఆసక్తి పెంచుకున్నారు. కాళీప్రియ వద్ద మెలకువలు నేర్చుకుని స్వయంగా కోలాటంలో పలు గీతాలకు నృత్యాలు సమకూర్చారు. అనంతరం శ్రీకృష్ణ బృందం పేరిట ప్రత్యేకంగా మహిళలకు తర్ఫీదు ఇచ్చారు. ఇప్పటి వరకూ ఈమె వద్ద సుమారు రెండు వందల మంది వరకూ కోలాటం, భజన సంకీర్తనలు నేర్చుకున్నారు. ఉద్యోగాలు చేసేవారు కూడా సాధన చేస్తుంటారు. ఇప్పటి వరకూ తిరుమల, విజయవాడ, భద్రాచలం, శ్రీశైలం వంటి పుణ్యక్షేత్రాల్లో సుమారు వందకు పైగా కోలాట ప్రదర్శనలు చేసి ఆకట్టుకున్నారు. పలువుర్ని సత్కారాలు పొందారు.

శ్రీకృష్ణ కోలాట బృందం సభ్యులు

'వాసుదేవ' లహరి..

కాకినాడ జగన్నాథపురానికి చెందిన రిరికి లహరి ప్రస్తుతం అన్నవరం సత్యవతీదేవి మహిళా డిగ్రీ కళాశాలలో డిగ్రీ రెండో ఏడాది చదువుతోంది. తల్లిదండ్రులు శ్రీనివాసు, వాణిశ్రీల ప్రభావంతో చిన్ననాటి నుంచి భజనలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం అలవాటైంది. ఈక్రమంలోనే పదో ఏటనే కోలాటం సాధన మొదలు పెట్టింది. 2020లో వాసుదేవకృష్ణ బృందం పేరిట కోలాటం, భజన కీర్తనల ప్రారంభించింది. ఈ బృందంలో పలువురు మహిళలు, యువతులు, బాలికలు ఉన్నారు. తిరుపతి, వాడపల్లి, అయినవిల్లి వంటి ప్రముఖ ఆలయాల్లో రిరికి లహరి ఆధ్వర్యంలోని బృందం కోలాటం ప్రదర్శించారు. ఆయా ఆలయాల అధికారులు ఈబృందానికి ప్రత్యేకంగా అభినందిస్తూ సత్కారాలు చేశారు. రోజూ ఉదయం కళాశాలకు వెళ్లి, సాయంత్రం బృంద సభ్యులకు కోలాటం నేర్పిస్తున్నట్లు లహరి చెబుతుంది. మన సంస్కృతిలో భాగమైన కోలాటానికి మరింత ప్రాచుర్యం కల్పిస్తానని ఆమె పేర్కొంటోంది.

15న జాబ్‌మేళా

సాంబమూర్తినగర్: ఈనెల 15న వికాస ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు పీడీ కె.లచ్చారావు ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్ఎస్‌సీ, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, బీటెక్ ఉత్తీర్ణులైన 35 సంవత్సరాలలోపు అభ్యర్థులు అర్హులన్నారు. ఆసక్తి గల వారు ధ్రువపత్రాలతో హాజరుకావాలని కోరారు. ఇతర వివరాలకు 77993 76222 నంబరులో సంప్రదించాలని పీడీ కోరారు.

రాయితీపై సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ వాహనాలు

కాకినాడ నగరం: జాతీయ సఫాయి కర్మచారీ ఆర్థిక సహకార సంస్థ (ఎన్ఎస్‌కేఎఫ్‌డీసీ) ద్వారా అర్హులైన నిరుద్యోగ యువతకు రాయితీపై సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ వాహనాలు మంజూరు చేస్తున్నట్లు జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఇన్‌ఛార్జి ఈడీ జె. సత్యపతి తెలిపారు. 2023లో మంజూరు చేసి, రుణ వాయిదాలు చెల్లించని వారి నుంచి వాహనాలను స్వాధీనం చేసుకుని అర్హులకు అందిస్తామని చెప్పారు. అయిదుగురు సభ్యులతో కలిసి ఒక గ్రూపుగా ఏర్పడాలని, ఒకరికి హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్సు ఉండాలన్నారు. అభ్యర్థులు ఈ నెల 31 లోపు కాకినాడ జీజీహెచ్ ఎదురుగా ఉన్న ప్రగతిభవన్‌లోని ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు.

మాజీ సైనికుల సమస్యల పరిష్కారానికి కృషి

మసీదు సెంటర్ (కాకినాడ), న్యూస్‌టుడే: మాజీ సైనికుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని కాకినాడ జిల్లా సైనిక సంక్షేమాధికారి ఎం.కృష్ణారావు తెలిపారు. శుక్రవారం కాకినాడ జిల్లా సైనిక సంక్షేమ కార్యాలయం ప్రాంగణంలో త్రిదళాల మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని నిర్వహించారు. ముందుగా అమరులకు నివాళులర్పించారు. సాయుధ దళాల నిధికి సంఘం తరఫున రూ.56 వేలు విరాళం అందించారు. సంఘ వ్యవస్థాపకుడు, ఉపాధ్యక్షుడు ఎస్.రామారావు, అధ్యక్షుడు సి.నగేష్, గౌరవాధ్యక్షుడు జీఎస్ఎన్ మూర్తి, కార్యదర్శి వరప్రసాద్, కోశాధికారి సుగుణ, మాజీ సైనికులు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా సైనిక సంక్షేమాధికారి ఎం.కృష్ణారావుకు చెక్కు అందజేస్తున్న మాజీ సైనికుల సంక్షేమ సంఘ సభ్యులు

నేడు రౌండ్‌టేబుల్ సమావేశం

గాంధీనగర్, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం 10 వైద్య కళాశాలలను పీపీపీ పేరుతో ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ సీపీఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో శనివారం ఉదయం 11గంటలకు రౌండ్‌టేబుల్ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు టి.మధు తెలిపారు. గాంధీనగర్‌లోని గాంధీబొమ్మ సెంటర్ వద్ద వర్ణిక ఫంక్షన్‌హాల్‌లో జరిగే సమావేశానికి అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా, సామాజిక సంఘాల నాయకులు హాజరుకావాలని సూచించారు.

సిబ్బందిపై పనిభారం తగ్గించాలి

సాంబమూర్తినగర్(కాకినాడ), న్యూస్‌టుడే: స్త్రీ శక్తి పథకం అమలులో భాగంగా మహిళా ప్రయాణికులకు ఎదురవుతున్న సమస్యలు, సిబ్బందిపై పెరిగిన పనిభారం తదితర సమస్యలను తక్షణం పరిష్కరించాలని కోరుతూ యునైటెడ్ వర్కర్స్ అసోసియేషన్ నాయకులు శుక్రవారం కాకినాడ ఆర్టీసీ గ్యారేజ్ గేటు వద్ద గేట్ మీటింగ్ నిర్వహించారు. ప్రధాన కార్యదర్శి కేవీపీ రావు మాట్లాడుతూ బస్సులను పెంచకుండా పథకం అమలు చేయడంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవ్వడమే కాకుండా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయన్నారు. అన్ని బస్సుల్లో డోర్స్ ఏర్పాటు చేయాలని కోరారు. డోర్లు లేని బస్సుల్లో జరిగిన ప్రమాదాలకు సిబ్బందిని బాధ్యులను చేయరాదని డిమాండ్ చేశారు. డిపో కార్యదర్శి పులి లోవరాజు, జిల్లా కార్యదర్శి పాషా మాట్లాడుతూ స్త్రీ శక్తి జీరో టిక్కెట్ ఇవ్వడంలో పొరపాట్లు జరుగుతున్నాయని, వాటివల్ల ఉద్యోగ భద్రతకు ముప్పు వాటిల్లనుందన్నారు. రెండు రకాల టిక్కెట్లు ఇచ్చే విధానం తీసివేసి డబ్బులు ఇచ్చిన వారికి మాత్రమే జారీ చేసేలా నిబంధనలు మార్చాలని పేర్కొన్నారు. విధుల్లో ఉన్న సిబ్బందిపై దాడి చేసిన వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి, దాడికి గురైన సిబ్బందిని తిరిగి విధుల్లో చేరే వరకు ఆన్ డ్యూటీగా పరిగణించాలన్నారు. బీఆర్‌కే కుమారి, వరలక్ష్మి, కేఎన్ఎస్ వాసు, బీఏ రావు, ఎన్ఎన్ రావు, వాసు, దివాకర్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

గేట్ మీట్‌లో పాల్గొన్న యూనియన్ నాయకులు

నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు

కాకినాడ నగరం, న్యూస్‌టుడే: నగరంలో ట్రాఫిక్ క్రమబద్ధీకకరణకు చర్యలు చేపట్టినట్లు ఇన్‌ఛార్జి కమిషనర్ ఎన్‌వీవీ సత్యనారాయణ తెలిపారు. ఇందుకోసం నగరంలో 18 ప్రాంతాల్లో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. అమరావతి నుంచి శుక్రవారం సీడీఎంఏ సంపత్‌కుమార్ వీసీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు అంశాలను ప్రస్తావించగా, అందుకు సంబంధించి నగరంలో చేపట్టిన వివరాలను సత్యనారాయణ వెల్లడించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి తక్షణ ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. శునకాల నియంత్రణకు సుప్రీం కోర్టు జారీ చేసిన మార్గదర్శకాలను అమలు చేసేందుకు కార్యాచరణను రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఎస్ఈ వెంకట్రావు, ఎంహెచ్‌వో పృథ్వీచరణ్, ఈఈ కనకారావు, తదితరులు పాల్గొన్నారు.

హత్య కేసులో నిందితుడి అరెస్ట్

మసీదు సెంటర్ (కాకినాడ), న్యూస్‌టుడే: ఇటీవల కాకినాడ ఎస్ఆర్‌కే సెంటర్‌లో జరిగిన హత్య కేసులో నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కి తరలించామని మూడో పట్టణ శాంతిభద్రతల సీఐ కేవీఎస్ సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం త్రీటౌన్ పోలీసుస్టేషన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఈనెల 9న సినిమారోడ్డులో చెప్పులు కుట్టుకునే కీర్తి సత్యనారాయణను మార్కెట్ ప్రాంతానికి చెందిన అత్తిలి రంగ మద్యం తాగి వచ్చి, అక్కడే ఉన్న చాకుత పొడిచి హత్య చేశాడు. పరారీలో ఉన్న నిందితుడి కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేట్టారు. ఈనెల 11న సాయంత్రం దుమ్ములపేటలో గల రాజీవ్‌గృహ కల్ప కాలనీలో అతని బావమరిది ఇంటి వద్ద ఉండగా పోలీసులు అరెస్టు చేశారు. మద్యం మత్తులో సత్యనారాయణ అసభ్యకరంగా తిట్టడంతో, దానిని మనసులో పెట్టుకుని చాకుతో పొడిచానని నిందితుడు తెలిపాడు. కేసును త్వరితగతిన ఛేదించి, నిందితుడిని అరెస్టు చేసిన త్రీటౌన్ సీఐ సత్యనారాయణ, ఎస్సై సాగరబాబు, హెచ్‌సీ సతీష్, పీసీ శ్రీనివాస్‌లను ఎస్పీ అభినందించారు.

ఘనంగా క్రిస్మస్ వేడుకలు

కేకు కోస్తున్న విద్యార్థులు, అధ్యాపకులు

సాంబమూర్తినగర్: శాంతినగర్‌లోని ప్రియా ఇంటర్నేషనల్ హోటల్ మేనేజ్‌మెంట్‌లో శుక్రవారం ముందస్తు క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. డైరెక్టర్ టి.పావని, ప్రిన్సిపల్ తాడి నరేంద్రకుమార్ పాల్గొని విద్యార్థులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. క్రిస్మస్ తాత వేషధారి సందడి చేశారు. అధ్యాపకులు రమేష్, అగస్త్య, జగదీష్, సుశీల్, సత్యనారాయణ, కుమారి, సృజన, వినిస్టిన్, కృషి తేజం, అభిషేక్ తదితరులు పాల్గొన్నారు.

'పీఎం విశ్వకర్మ'తో ప్రోత్సాహం

సర్పవరం: కేంద్ర ప్రభుత్వం అదిస్తున్న పీఎం విశ్వకర్మ పథకంలో శిక్షణ కార్యక్రమాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని, అన్నిరకాల శాఖలు ప్రోత్సాహం అందిస్తున్నాయని జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ గణపతి తెలిపారు. సర్పవరం జంక్షన్‌లోని ఎంపీడీవో కార్యాలయంలో ఎంఎస్ఎంఈ ఏడీ చంద్రమౌళి అధ్యక్షతన సమావేశం జరిగింది.

వ్యర్థాలను తొలగించరూ..

కాకినాడ కల్పనా కూడలి వద్ద రహదారి పక్కన ప్రధాన కాలువలో పూడిక, వ్యర్థాలు పేరుకుపోయి అధ్వానంగా దర్శనమిస్తోంది. దాంతో మురుగు పారే వీలులేకుండా ఉంది. గత కొంత కాలంగా ఇదే పరిస్థితి నెలకొని ఉందని స్థానికులు వాపోతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

– న్యూస్‌టుడే, మసీదు సెంటర్ (కాకినాడ)

కాలువలో పడిన గేదె.. రక్షించిన యువకులు

కాకినాడ సురేష్‌నగర్‌లోని ప్రధాన మురుగు కాలువ వద్ద ఓ గేదె గట్టు వద్ద గడ్డి మేస్తూ ప్రమాదవశాత్తూ అందులో పడిపోయింది. మురుగు నీరు ఎక్కువగా ఉండటంతో బయటకు రాలేకపోయింది. గేదె అరుపులు విన్న సమీపంలో ఉన్న బిహారీ యువకులు కొందరు అక్కడికి చేరుకుని దానిని బయటకు తీసేందుకు తీవ్రంగా శ్రమించారు. కొద్ది దూరంలో ఉన్న శిథిలమైన కాలువ గట్టు నుంచి కర్రలు, తాడు సహాయంతో గంట పాటు శ్రమించి ఎట్టకేలకు దానిని పైకి తీసుకొచ్చారు. యువకులను పలువురు అభినందించారు.

– న్యూస్‌టుడే, సాంబమూర్తినగర్(కాకినాడ)

కుంగిపోయిన స్లాబురాయి..

కాకినాడ పల్లంరాజునగర్‌లోని ఓ వీధిలో కల్వర్టు వద్ద స్లాబురాయి కుంగిపోయి ప్రమాదకరంగా దర్శనమిస్తోంది. ఇనుప ఊచలు పైకి కనిపిస్తూ అధ్వానంగా ఉంది. దాంతో ఆ కల్వర్టు మీదుగా రాకపోకలు సాగించేందుకు వాహనదారులు, పాదచారులు ఇబ్బందులకు గురవుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

– న్యూస్‌టుడే, మసీదు సెంటర్ (కాకినాడ)

15 మందికి జైలు

మసీదు సెంటర్ (కాకినాడ), న్యూస్‌టుడే: మద్యం తాగి వాహనం నడిపిన 15 మందిపై కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపరచగా వారికి జైలు శిక్ష విధిస్తూ కాకినాడ స్పెషల్ మొబైల్ అదనపు జేఎఫ్‌సీఎం న్యాయమూర్తి ఉషా లక్ష్మీకుమారి తీర్పు చెప్పారు. ఒకరికి 10 రోజులు, మరొకరికి 4 రోజులు, 8 మందికి 3 రోజులు, 5 మందికి రెండు రోజుల చొప్పున శిక్ష పడిందని ట్రాఫిక్ సీఐలు ఎన్.రమేష్, రామారావు తెలిపారు.

ఎల్‌హెచ్‌ఎంఎస్ సేవలు వినియోగించుకోవాలి

మసీదు సెంటర్ (కాకినాడ), న్యూస్‌టుడే: పండగలు, సెలవులకు ప్రజలు తమ స్వస్థలాలకు, బంధువుల ఇళ్లకు వెళ్లేవారు తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని ఎస్పీ బిందుమాధవ్ సూచించారు. పాత, దెబ్బతిన్న తాళాలను మార్చాలని, ఇంటి ప్రధాన ద్వారానికి హై సెక్యూరిటీ లాక్స్ అమర్చాలన్నారు. పోలీసు శాఖ అందిస్తున్న లాక్డ్ హౌస్ మానటరింగ్ సిస్టమ్(ఎల్‌హెచ్‌ఎంఎస్) సేవలు వినియోగించుకోవాలని చెప్పారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.

ఓటర్ల మ్యాపింగ్‌కు ప్రత్యేక శిబిరాలు

కాకినాడ నగరం, న్యూస్‌టుడే: కాకినాడ నగరంలో ఓటర్ల మ్యాపింగ్‌కు ప్రత్యేక శిబిరాలు నిర్వహించనున్నట్లు ఈఆర్‌వో, నగరపాలక సంస్థ ఇన్‌ఛార్జి కమిషనర్ ఎన్‌వీవీ సత్యనారాయణ తెలిపారు. శని, ఆదివారాల్లో రెండు రోజుల పాటు ఈ కార్యక్రమంలో ఓటర్లు తమ వివరాలను బీఎల్వోల వద్ద సరిచూసుకోవాలని కమిషనర్ సూచించారు.

IN THE COURT OF THE PRINCIPAL SENIOR CIVIL JUDGE, KAKINADA
S.O.P No.19/2025

Between:
Vasa Sivaramam, S/o. (late) Veera Mallikharjuna Rao, D.No.70-15-17/1, Suresh Nagar, Kakinada ...Petitioner

and

1) Branch Manager, SBI Life Insurance Co. Ltd., D.No.46-67-31, Ground Floor, Yeshodan Towers, Opp. Reliance Web World, Danavaipet, Rajamahendravaram.
2) Branch Manager, SBI Life Insurance Co. Ltd., D.No.12-2-32, 2nd Floor, Above Axis Bank, Dantuvari Street, Suryaraopet, Kakinada.
3) Regional Director, SBI Life Insurance Co, Ltd., D.No.5-9-588, Ground Floor, Parishram Bhavan, Basheer Baugh, Hyderabad - 500 029.
4) Managing Director, Central Processing Center, SBI Life Insurance Co. Ltd., Plot No.3/A, Sector 10, CBD Belapur, Navi Mumbai -400614
5) The Superintendent of Posts, Head Post Office, Main Road, Kakinada - 533 001
6) The Branch Manager, Union Bank of India, Previously Andhra Bank, Collectorate Campus, Kakinada.
7) Somana Jyothirmai, D/o. Ganapathi, ASO, Panchayat Raj Office, Hindu, age 47 years, D.No.4-329-4, ACB Colony, Bommuru, Rajavolu, Rajamahendravaram. ...Respondents

పై నెంబరు కేసులో పిటిషనరు యొక్క భార్య అయిన పొన్న లక్ష్మీబాయి గారు కాలం చేసినందున వారి తాలూకు ఈ క్రింది షెడ్యూల్‌లో చూపిన సొమ్ములు పిటిషనర్ Withdraw చేసుకొనుటకు గాను పిటిషనర్ పేర Successation Certificate శ్రీ కోర్టువారిని ఇప్పించమని దాఖలు చేసిన పై నెంబరు కేసులో ఎవరికైనను అభ్యంతరములు ఉన్నయెడల పై కోర్టువారి ఎదుట ది. 24-12-2025 తేదీన పగలు గం॥ 10.30 ని॥లకు హాజరై అక్షేపణలు ఉన్నయెడల తెలియపర్చుకొనవలయును. లేనియెడల మీ పరోక్షమందు తీర్మానించబడునని ఇందుమూలంగా తెలియపర్చడమైనది.

SCHEDULE:
1) SBI Smart Wealth Builder (Danavaipet Branch, Rajamahendravaram) 1K046160805 11-03-2016 11-03-2026 Rs.6,30,000/-
2) SBI Smart Wealth Builder (Dantuvari Street, Kakinada) 1K048423201 31-03-2016 11-03-2026 Rs.3,50,000/-
3) Kisan Vikas Patra (Collectorate Branch, Kakinada) 346386057 26-12-2016 24-06-2025 Rs.10,00,000/-
4) Monthly Income Scheme (Head Post Office, Kakinada) - Joint Account of (late) Smt. Ponna Lakshmibai and (late) Smt. S.V.N.Saradamba 729277 18-08-2014 18-08-2019 Rs.4,98,000/-
5) Monthly Income Scheme (Head Post Office, Kakinada) - Joint Account of (late) Smt. Ponna Lakshmibai and (late) Smt. S.V.N.Saradamba 538062 09-10-2014 02-09-2022 Rs.5,05,747/-
6) Recurring Deposit (Head Post Office, Kakinada) 658490 13-11-2014 13-04-2019 Rs.30,000/-
7) Recurring Deposit (Head Post Office, Kakinada) 658491 13-11-2014 13-04-2019 Rs.30,000/-
8) Post Office Savings Account (Collectorate Branch, Kakinada) 980280 29-03-2012 20-06-2020 Rs. 1,54,727/-
9) Kalpataru Deposit (previously Andhra Bank now Union Bank of India, Collectorate Branch, Kakinada) 123081 14-06-2012 14-12-2012 Rs.52,148/-
Total: Rs.32,50,622/-

VAMSI KRISHNA VADDADI
Kakinada, Advocate for Petitioner
Date:12-12-2025. Kakinada. Cell: 7569258883

జాతీయ స్థాయి ఫుట్‌బాల్ టోర్నీకి ఎంపిక

గాంధీనగర్, న్యూస్‌టుడే: జాతీయస్థాయి ఫుట్‌బాల్ పోటీలకు కాకినాడ ఎంఎస్ఎన్ ఛారిటీస్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి విద్యార్థిని టి.మేఘన ఎంపికైంది. ఈ నెల 8 నుంచి 11వరకూ నరసరావుపేటలో జరిగిన స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచి ఈ నెల 18 నుంచి ఝార్ఖండ్‌లో జరగనున్న పోటీల్లో ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కించుకుంది. మేఘనతోపాటు, వ్యాయామోపాధ్యాయుడు గోవిందులను శుక్రవారం పాఠశాల ఛైర్మన్ కార్తీక్ నాయకర్, కరస్పాండెంట్ చాగంటి సురేష్ నాయుడులు అభినందించారు. పాఠశాల హెచ్‌ఎం ఎంఎస్.సుబ్రహ్మణ్యం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

విద్యార్థిని మేఘన, పీడీ గోవిందులను అభినందిస్తున్న పాఠశాల ఛైర్మన్, ఉపాధ్యాయులు

వికసిత్ భారత్ పోటీల్లో విద్యార్థుల ప్రతిభ

గాంధీనగర్ : వికసిత్ భారత్ యంగ్ లీడర్ డైలాగ్-2026 రాష్ట్రస్థాయి పోటీలకు లక్ష్మీనారాయణ నగర్‌లోని ఆదిత్య డిగ్రీ కళాశాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మూడో ఏడాది చదువుతున్న ఎస్.అనుభార్గవి, బి.సూర్యప్రకాష్, డేటా సైన్స్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఆకుల సాయిపవన్‌లు ఎంపికైనట్లు అకడమిక్ డైరెక్టర్ బీఈవీఎల్ నాయుడు తెలియజేశారు. మొదటి రెండు దశలు ఆన్‌లైన్‌లో నిర్వహించగా, మూడోదశ పోటీలు శనివారం గుంటూరు నాగార్జున విశ్వవిద్యాలయంలో జరగనున్నాయి. ఈసందర్భంగా విద్యార్థులను అభినందించారు. వైస్ ప్రిన్సిపల్ సత్యనారాయణ, ఎన్ఎస్ఎస్ ప్రోగాం అధికారులు తేజేశ్వరరావు, అశ్విని, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులను అభినందిస్తున్న నాయుడు తదితరులు

పోషకాహారంపై అవగాహన

మసీదు సెంటర్ (కాకినాడ), న్యూస్‌టుడే: కాకినాడ మండల లీగల్ సర్వీస్ కమిటీ ఛైర్మన్, మూడో అదనపు జిల్లా జడ్జి జి.ఆనంది ఆదేశాల మేరకు యూనివర్శల్ హెల్త్ కవరేజ్ డే సందర్భంగా స్థానిక రామారావుపేట యూపీహెచ్‌సీలో న్యాయ విజ్ఞాన సదస్సును శుక్రవారం నిర్వహించారు. చట్టాల మీద అవగాహన కాకుండా పోషకాహారం ప్రాధాన్యంపై రోగులకు వివరించామని ఎంఎల్ఎస్‌సీ ప్యానల్ న్యాయవాదులు పేపకాయల గోపాలకృష్ణ, కె.లక్ష్మీనారాయణ తెలిపారు. జూనియర్ న్యాయవాదులు కె.మమత, పెమ్మత్స లక్ష్మీప్రభ, న్యాయవాదులు, సిబ్బంది పాల్గొన్నారు.

సరకుల పంపిణీలో అలసత్వం వద్దు

సాంబమూర్తినగర్(కాకినాడ), న్యూస్‌టుడే: జిల్లాలో చౌక దుకాణాలు, గ్యాస్ ఏజెన్సీల ద్వారా ప్రజలకు నిత్యావసర సరకులు, ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లను సకాలంలో పంపిణీ చేయాలని. అలసత్వం వహించొద్దని జేసీ అపూర్వ భరత్ ఆదేశించారు. శుక్రవారం పౌర సరఫరాల శాఖ అధికారులు, వివిధ గ్యాస్ ఏజెన్సీలు, చౌక దుకాణాల ప్రతినిధులు, గ్యాస్ డెలివరీ బాయ్స్‌తో జేసీ సమీక్ష నిర్వహించారు. పలు గ్యాస్ ఏజెన్సీలపై అందుతున్న ఫిర్యాదుల వస్తున్నాయని, నిబంధనలు కచ్చితంగా పాటించాలని సూచించారు. సిలిండర్‌కు అదనపు ఛార్జీలు వసూలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి ఆర్ఎస్ఎస్ సత్యనారాయణరాజు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

అధికారులతో మాట్లాడుతున్న జేసీ భరత్

హక్కులపై అవగాహన కల్పించాలి

సాంబమూర్తినగర్: ఈ నెల 24న జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం పురస్కరించుకుని ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని పౌర సరఫరాలు, విద్య, ఆరోగ్యం, కమర్షియల్ టాక్స్, ట్రాన్స్‌పోర్టు తదితర శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈనెల 18 నుంచి 24 వరకు వారంరోజులపాటు విస్తృత అవగాహన కార్యక్రమాలు, విద్యార్థులకు పోటీలు, అవగాహన ర్యాలీలు నిర్వహించాలన్నారు. జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి ఆర్ఎస్ఎస్ నారాయణరాజు, జిల్లా మేనేజర్ దేవులా నాయక్ పాల్గొన్నారు.

సూర్యఘర్ పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి

కాకినాడ నగరం, న్యూస్‌టుడే: రాబోయే కాలంలో పునరుత్పాదక ఇంధనమే కీలకం కానుందని లీడ్ బ్యాంకు జిల్లా మేనేజర్ ప్రసాద్ అన్నారు. ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ యోజనను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన ఆవశ్యకత అందరిపైనా ఉందని ఆయన అన్నారు. స్థానిక పీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పథకానికి సంబంధించి నైపుణ్య శిక్షణ ఎంపిక కమిటీ సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. పీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ డా. జ్యోతుల రాంబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రసాద్ మాట్లాడుతూ సౌరశక్తి రంగంలో పారిశ్రామిక అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. పథకం ద్వారా ఉపాధి పొందేందుకు ఆసక్తి చూపే యువతకు ఉచిత నైపుణ్య ఇవ్వనున్నట్లు వికాస సంస్థ పీడీ అచ్చారావు తెలిపారు.

కార్మికుల సంక్షేమ పథకాలను పునఃప్రారంభించాలి

గాంధీనగర్ : రాష్ట్రంలో సంక్రాంతిలోగా భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలను పునఃప్రారంభించాలని ఏపి బిల్డింగ్, కన్‌స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) రాష్ట్ర అధ్యక్షుడు పుప్పాల సత్యనారాయణ, జిల్లా అధ్యక్షుడు తాటిపాక మధు డిమాండ్ చేశారు. సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం సాంబమూర్తినగర్‌లోని పిఆర్ భవన్‌లో కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు- ప్రమాదాలపై సదస్సు జరిగింది. వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కార్మికుల పెండింగ్ క్లెయిమ్‌లు రూ.110కోట్లు ఉన్నాయని, వీటిని తక్షణమే విడుదల చేయాలన్నారు. దీనిపై ఇతర సంఘాలను కలిపి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్, కె.సత్తిబాబు, బోన్నం చిన్న, కె.రాంబాబు, త్రిమూర్తులు, సత్తిబాబు, నాగేశ్వరరావు, రామకృష్ణ, నూకరాజు తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న రాష్ట్ర అధ్యక్షుడు సత్యనారాయణ, పక్కన నాయకులు

ఉచితంగా అభ్యసన సామగ్రి పంపిణీ

గాంధీనగర్: ఇంటర్ విద్యార్థులంతా ప్రత్యేక స్టడీ అవర్స్‌లో సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఉత్తమ ఫలితాలు సాధించాలని కాకినాడ జిల్లా ప్రభుత్వ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పి.వి.కృష్ణ పిలుపునిచ్చారు. జగన్నాథపురంలోని ఎంఎస్ఎన్ ఛారిటీస్ ఎయిడెడ్ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు శుక్రవారం ఉచితంగా సివిక్స్ మెటీరియల్ పంపిణీ చేశారు. ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్ రాజశేఖర్, అధ్యాపకులు చిట్టూరి చిట్టిబాబు, విద్యార్థులు పాల్గొన్నారు.

కాకినాడ నగరంలో ఏకైక ఎక్స్‌క్లూజివ్ "మానస" బోంబేడయింగ్ షోరూమ్ సూపర్‌బజార్ కాంప్లెక్స్
బోంబేడయింగ్ స్టాకిస్టు మానస కాకినాడ 35 వ వార్షికోత్సవ సేల్
15% సంపూర్ణ వస్త్రశ్రేణిపై డిస్కౌంట్ స్పెషల్ ఆఫర్
12, 13 & 14 డిసెంబర్ 2025 3 రోజులు మాత్రమే
కింగ్ సైజ్ డబుల్‌కాట్ బెడ్‌షీట్‌సెట్
క్వీన్ సైజ్ డబుల్‌కాట్ బెడ్‌షీట్
మీడియం డబుల్‌కాట్ బెడ్‌షీట్‌సెట్
దివాన్ సెట్ పై
60% డిస్కౌంట్
SUITING & SHIRTINGS పై Flat 25%
Bombay Dyeing Hologram కలిగిన డబుల్‌కాట్ కింగ్‌సైజ్ బెడ్‌షీట్ సెట్ (MRP ₹ 3499/-)50%
Bombaydyeing Hologram కలిగిన డబుల్‌కాట్ క్వీన్‌సైజ్ బెడ్‌షీట్ సెట్ (MRP ₹ 2899/-) 50%
Bombay Dyeing Hologram కలిగిన మీడియం డబుల్‌కాట్ బెడ్‌షీట్ సెట్ (MRP ₹2599/-) 50% డిస్కౌంట్
3 సింగిల్‌కాట్ బెడ్‌షీట్స్ కేవలం ₹ 999/- పొందండి
రూ. 799/- లు 1.30 Cm ప్యాంటింగ్ 1 కొనండి 1 ఉచితం
రూ. 1099/- లు 1.60 Cm అరవింద్ షర్టింగ్ ప్యూర్ కాటన్ 1 కొనండి 1 ఉచితం
సుందరం లుంగీలు 595 కి 2 పొందండి
Bombay Dyeing Nova పిల్లోస్ 1 కొనండి 1 ఉచితం
30 Cm X 30 Cm 5 పీసెస్ నేప్‌కిన్స్ 199/-లు మాత్రమే
పిల్లో కవర్స్ 46X69 Size 2 పిల్లో కవర్స్ 99/- లు మాత్రమే
649/- Plain Turkey Towels పై 50%
డోర్ మ్యాట్స్ (MRP ₹ 399/-) కేవలం 249/- మాత్రమే
గమనిక : ప్రత్యేక స్కీములున్న వాటికి 15% డిస్కౌంట్ వర్తించదు.
మానస సూపర్‌బజార్ కాంప్లెక్స్ మెయిన్‌రోడ్, కాకినాడ. ఫోన్ : 6691297, 2371197, 9492391197

(c) eenadu

బాల్య వివాహాల్లేని భారత్ లక్ష్యం

విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్న అధికారులు

సామర్లకోట: బాల్య వివాహాల్లేని దేశంగా భారత్‌ను తీర్చిదిద్దడమే లక్ష్యమని జిల్లా బాలల పరిరక్షణ అధికారి సీహెచ్ వెంకటరావు పేర్కొన్నారు. శుక్రవారం ఉండూరు జడ్పీ పాఠశాలలో 'బాల్యవివాహ్ ముక్త్ భారత్' 100 రోజుల కార్యక్రమంలో భాగంగా అవగాహన సదస్సు, ర్యాలీ నిర్వహించారు. విద్యాశాఖ, శిశుసంక్షేమశాఖ, చైల్డ్ హెల్ప్‌లైన్, ట్రస్ట్ స్వచ్ఛంద సంస్థల సంయుక్తంగా కార్యక్రమం నిర్వహించాయి.

కాకినాడ గ్రామీణం

• కాకినాడ గ్రామీణం • పెద్దాపురం • పిఠాపురం

సనాతన హిందూ ధర్మాన్ని కాపాడుదాం

తాళ్లరేవు: సనాతన హిందూ ధర్మాన్ని కాపాడుదామని యానాం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ అన్నారు. సుంకరపాలెం శ్రీ సత్య కళ్యాణ మండపం, శంకర్ రెసిడెన్సీకి వివిధ రాష్ట్రాల పీఠాధిపతులు శుక్రవారం తరలివచ్చారు. వారందరికీ ఎమ్మెల్యే పండ్లు, ఫలహారాలు అందించి వసతి కల్పించారు. 190 వాహనాల్లో వచ్చిన వారంతా అశోక్‌ను ఆశీర్వదించారు.

పీఠాధిపతి ఆశీర్వాదం పొందుతున్న యానాం ఎమ్మెల్యే

ఆదర్శ గ్రామాలుగా మార్చుదాం..

గొల్లప్రోలు: ఆదర్శ గ్రామాల తయారీలో మహిళా సంఘాల సభ్యులు భాగస్వాములు కావాలని అధికారులు పిలుపునిచ్చారు. చేబ్రోలులోని మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో మహిళా సంఘాల ప్రతినిధులు, సిబ్బందికి శిక్షణ తరగతులు శుక్రవారం నిర్వహించారు. డీఆర్‌డీఏ ఏపీఎం సత్యారావు, డీపీఎం అశోక్, భరత్, నాగేశ్వరరావు, వెంకటరమణ, నాగమణి, నాయుడు, శ్రీనివాస్ పాల్గొన్నారు.

చిన్నారుల సేవామార్గం

పిఠాపురం: పిఠాపురంలోని భాష్యం స్కూల్ లిటిల్ ఛాంప్స్ విద్యార్థులు సేవా కార్యక్రమాల్లో భాగంగా దివిలిలోని శాంతివర్ధన దివ్యాంగుల ఆశ్రమ పాఠశాలలో పండ్లు, బిస్కెట్లు, రొట్టెలను శుక్రవారం అందజేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని తమ సేవా తత్వం చాటారు. పిల్లల్లో విలువలు చిన్ననాటి నుంచే నేర్పిస్తున్నామని ప్రిన్సిపల్ వేణు, హెచ్‌ఎం అరుణ తెలిపారు.

పల్లెకు ప్రగతి 'పథం'..!

నియోజకవర్గానికి రూ.91.68 కోట్ల నిధులు

పల్లెల్లో కొన్నేళ్లుగా అధ్వానంగా ఉన్న రహదారుల నిర్మాణానికి కూటమి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. పల్లె పండగ 2.0లో పిఠాపురం నియోజకవర్గంలోని మూడు మండలాల్లో 68 రహదారుల అభివృద్ధికి రూ.91.68 కోట్లు మంజూరయ్యాయి. ఏపీ ఆర్‌ఆర్ ఎస్‌పీ ప్రాజెక్టు నిధుల నుంచి గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి గతంలో ఎన్నడూ లేని విధంగా ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురానికి అధిక నిధులు వచ్చాయి. ఈ నిధులతో బీటీ రోడ్ల నిర్మాణ పనులు చేపట్టనున్నారు.

– న్యూస్‌టుడే, గొల్లప్రోలు, పిఠాపురం

● గొల్లప్రోలు మండలంలో రోడ్ల నిర్మాణానికి రూ.32.93 కోట్లు కేటాయించారు. ప్రధాన దారులతోపాటు పంటకాలువ నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. గొల్లప్రోలు-తాటిపర్తి పంట రోడ్డులో సుద్దగెడ్డపై వంతెన నిర్మాణానికి రూ.కోటి, కేపీహెచ్‌పేట నుంచి చేబ్రోలు పంట రోడ్డుకు రూ.3.62 కోట్లు, కేపీహెచ్‌పేట నుంచి చేబ్రోలు వరకు రూ.3.50 కోట్లు మంజూరయ్యాయి. చినజగ్గంపేట నుంచి దుర్గాడ వరకున్న పంట రోడ్డుకు రూ.2.61 కోట్లు, చేబ్రోలు, తాటిపర్తి, కొడవలి, వన్నెపూడి, మల్లవరంలోని అధికంగా రోడ్ల నిర్మాణానికి నిధులు కేటాయించారు.

వెల్దుర్తి-బి.కొత్తూరు మధ్య పుంత రోడ్డు

● పిఠాపురం మండలంలో రోడ్ల నిర్మాణానికి రూ.34.24 కోట్లు మంజూరు చేశారు. చిత్రాడ నుంచి గొల్లప్రోలు రూ.3.61 కోట్లు, బి.ప్రత్తిపాడు నుంచి చినజగ్గంపేట రోడ్డుకు రూ.2.61 కోట్లు, మల్లం శివారు సుబ్బారాయుడుపేట నుంచి కోలంక పంట రోడ్డుకు రూ.2.88 కోట్లు ఇవ్వనున్నారు. జల్లూరు, పి.రాయవరం, విరవాడ, వెల్దుర్తి, పి.తిమ్మాపురం, గోకివాడ, రాయవరం, భోగాపురం, జములపల్లి, నవఖండ్రవాడ, దొంతమూరు ప్రాంతాల్లో అధికంగా పంట దారుల అభివృద్ధికి నిధులు కేటాయించారు.

● యు.కొత్తపల్లి మండలానికి రూ.24.51 కోట్లు కేటాయించారు. రావివారిపోడు నుంచి శ్రీరాంపురం రోడ్డుకు రూ.1.70 కోట్లు, కొత్తపల్లి నుంచి సుబ్బంపేట దారికి రూ.1.70 కోట్లు, నాగులాపల్లి శివారు నుంచి చేబ్రోలు మీదుగా సీతానగరం పంట దారికి రూ.1.93 కోట్లు మంజూరు చేశారు. బీచ్ రోడ్డు నుంచి మల్లవరం దారికి రూ.3.88 కోట్లు, శివారు పొలాలు నుంచి పొన్నాడలోని ఏపుకాలువలు వరకు వేసే రోడ్డుకు రూ.2.13 కోట్లు కేటాయించారు.

పనుల వివరాలు ఇవీ..

మండలం	మంజూరు
గొల్లప్రోలు	20
పిఠాపురం	24
యు.కొత్తపల్లి	24

త్వరలోనే చేపడతాం

నియోజకవర్గంలో 68 రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. టెండర్లు పిలిచి, గుత్తేదారులను ఖరారు చేస్తాం. త్వరలోనే పనులు చేపడతాం.

- వెంకటేశ్వరరావు, డీఈఈ.

మరిడమ్మకు స్వర్ణపుష్పార్చన

పెద్దాపురం: పెద్దాపురం మరిడమ్మకు స్వర్ణ, రజత పుష్పాలతో శుక్రవారం అర్చన చేశారు. ఆలయ ఏసీ విజయలక్ష్మి, వేదపండితులు వెంకటశర్మ, ప్రసాద్‌శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు.

కాలభైరవుడికి ప్రత్యేక పూజలు

ప్రత్యేక అలంకరణలో స్వామివారు

సామర్లకోట: సామర్లకోట భీమేశ్వరాలయంలో శుక్రవారం బహుళ అష్టమి సందర్భంగా కాలభైరవస్వామికి పూజలు నిర్వహించారు. ఈవో నీలకంఠం, ఛైర్మన్ జగదీష్ మోహన్ ఆధ్వర్యంలో అర్చకులు వెంకటరమణ, సుందరరామయ్య, సత్యనారాయణ అభిషేకాలు జరిపించారు. గురువు హరికృష్ణ ఆధ్వర్యంలో శిష్య బృందం కోలాటం ఆడారు.

శ్యామలాంబకు అభిషేకం

పెదపూడి: పెదపూడి శ్యామలాంబసమేత సోమేశ్వరాలయంలో శుక్రవారం అర్చకులు కె.వెంకట్రావు ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు సమర్పించిన వివిధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. మహిళలు లక్ష్మీపారాయణ చేశారు.

చేపలు వేటాడొద్దు

తాళ్లరేవు: సముద్రంలోని హోప్‌ఐలాండ్‌కు 5 కిలోమీటర్ల పరిధిలో చేపల వేట నిషేధమని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వరప్రసాద్ అన్నారు. చొల్లంగి పర్యాటక కేంద్రాన్ని కాకినాడ ఎస్ఐఎఫ్‌టీ ఎమ్మెస్సీ ఫిషరీస్ విద్యార్థులు శుక్రవారం సందర్శించారు. ఈ ప్రాంతంలో డిసెంబరు నుంచి మే నెల వరకు ఆలీవ్ రిడ్లీ సముద్ర తాబేళ్ల ఉత్పత్తి, సంరక్షణ చర్యలు చేపడుతున్నందు వల్ల ఇక్కడికి చేపల వేటకు ఎవరూ రావొద్దన్నారు. ఉల్లంఘిస్తే బోట్లు సీజ్ చేస్తామన్నారు.

గృహ రుణాలు ఇప్పించండి

పెద్దాపురం: పేదలకు గృహ రుణాలు మంజూరుచేసి మౌలిక సదుపాయాలు కల్పించాలని ఏపీ రైతు కూలీ సంఘం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కమిటీ నాయకుల ఆధ్వర్యంలో పెద్దాపురంలో శుక్రవారం ధర్నా చేశారు. నాయకుడు వీరాంజనేయులు మాట్లాడుతూ పెద్దాపురం దమ్ముపేటలో 18 మంది లబ్ధిదారులకు రుణాలు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. రాజాబాబు, సతీష్, దుర్గాదేవి, యమున, శిరీష పాల్గొన్నారు.

నిషేధాజ్ఞలు ఉల్లంఘించొద్దు

గొల్లప్రోలు: గొల్లప్రోలు కొత్తపేట వీధిలోని 15వ వార్డులో అమలులో ఉన్న నిషేధాజ్ఞలు ఉల్లంఘించేవారిపై కఠిన చర్యలు చేపడతామని రెవెన్యూ, పోలీసు అధికారులు హెచ్చరించారు. సీఐ శ్రీనివాస్, ఎస్సై రామకృష్ణ, రెవెన్యూ సిబ్బంది కొత్తపేట వీధుల్లో శుక్రవారం పర్యటించారు. ఈ నెల 7న ప్రార్థనాలయాల విషయమై జరిగిన ఆందోళన నేపథ్యంలో 144 సెక్షన్ అమలులో ఉందని, నలుగురు కంటే ఎక్కువ మంది గుమికూడవద్దని మైకు ద్వారా ప్రచారం చేయించారు.

బాధిత కుటుంబాలకు సీఎం 'సహాయనిధి'

కొత్తపల్లి: యు.కొత్తపల్లి మండలంలోని ఉప్పాడ, సుబ్బంపేట, అమీనాబాదు, కొత్తపల్లి గ్రామాలకు చెందిన బాధిత కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే వర్మ ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను శుక్రవారం అందజేశారు. నాయకులు రాజు, సత్యానందరెడ్డి, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

ప్రజాసమస్యల పరిష్కారం ప్రధానం

పెద్దాపురం: ప్రజలకు సౌకర్యాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే చినరాజప్ప అన్నారు. శుక్రవారం పెద్దాపురంలో గ్రీవెన్స్ నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంతోపాటు వారి సమస్యలు పరిష్కరించేందుకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో నాయకులు రామారావు, సత్యనారాయణ, వీరబాబు, ఆలీ, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

యూరియా పంపిణీకి కార్డులు సిద్ధం

కాజులూరు, న్యూస్‌టుడే: రబీ సాగులో యూరియా పంపిణీకి కార్డులు సిద్ధం చేశామని మండల వ్యవసాయాధికారి వి.అశోక్ తెలిపారు. ఎకరాకు మూడు బస్తాల చొప్పున యూరియా అందించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ఈ కార్డులకు సంబంధించి ప్రతి రైతు సేవాకేంద్రాల్లో తమ పట్టాదారు పాసు పుస్తకాల వివరాలను సిబ్బందికి అందజేసినట్లు తెలిపారు.

మహారాణి సత్రం ఛైర్మన్‌గా శ్రీనివాసరావు

ఎమ్మెల్యేను సత్కరిస్తున్న శ్రీనివాసరావు తదితరులు

పెద్దాపురం: పెద్దాపురం మహారాణి సత్రం ఛైర్మన్‌గా మట్టే శ్రీనివాసరావు నియమితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. సత్రం ఛైర్మన్‌గా శ్రీనివాసరావు, సభ్యులుగా తమ్మన సత్యనారాయణ, కొమ్మన వీరవెంకట రమణి, వి.కల్యాణి, ఎం.వెంకటేష్, సీహెచ్ గనిలక్ష్మి, వి.సువర్ణ, డి.శ్రీను, జి.సుధాకర్, ఎన్.భాస్కరరావు, డి.సుబ్బలక్ష్మి నియమితులయ్యారు. వారందరినీ ఎమ్మెల్యే తదితరులు అభినందించారు.

14న తాగునీటి సరఫరాకు అంతరాయం

సామర్లకోట: సామర్లకోట పట్టణ పరిధిలోని పలు ప్రాంతాల్లో పురపాలిక ద్వారా సరఫరా చేసే తాగునీటికి అంతరాయం ఏర్పడనుందని ఇన్‌ఛార్జి కమిషనర్ అచ్యుతరాజు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గణపతినగరం రిజర్వాయర్ పైపులైన్ వాల్వ్‌ల మరమ్మతుల నిమిత్తం నీటి సరఫరా నిలుపుదల చేస్తున్నామన్నారు. దాంతో వీర్రాఘవపురం, సంపంగి తోట, గణపతినగరం, శెట్టిబలిజపేట, కొత్తూరు, సత్యనారాయణపురం, నిమ్మతోట ప్రాంతంలో తాగునీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందన్నారు. మరమ్మతులు పూర్తయ్యేవరకు ప్రజలు కుళాయిల ద్వారా వచ్చే నీటిని పొదుపుగా వాడుకోవాలన్నారు.

పాఠశాలల్లో ఆర్వో ప్లాంట్లకు మరమ్మతులు

ఈనాడు కథనానికి స్పందన

గొల్లప్రోలు: ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న ఆర్వో ప్లాంట్లు పనిచేసేలా ఎప్పటికప్పుడు మరమ్మతులు చేసే బాధ్యతలను ఏజెన్సీకి అప్పగించారు. ఈ నెల 10న 'మాస్టారూ.. హెచ్ 2 ఓ ఎక్కడండీ' శీర్షికతో 'ఈనాడు'లో ప్రచురితమైన కథనానికి విద్యాశాఖ అధికారులు స్పందించారు. ఏడాదిగా నిధులు చెల్లించక మరమ్మతులు చేపట్టకపోవడంతో అధికంగా పాఠశాలల్లో ఆర్వో ప్లాంట్లు పనిచేయక విద్యార్థులకు శుద్ధజలం అందని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ విషయాన్ని గుర్తించి గతంలో మరమ్మతులు నిర్వహించిన ఆహ్లాద ఏజెన్సీకి తిరిగి బాధ్యతలు అప్పగించినట్లు అధికారులు తెలిపారు. గొల్లప్రోలు నగర పంచాయతీ పరిధిలో, గ్రామాల్లోని పాఠశాలల్లో ఆర్వో ప్లాంట్లకు మరమ్మతులు చేపట్టారు.

గొల్లప్రోలు ఉన్నత పాఠశాలలో ప్లాంటును బాగు చేస్తున్న సిబ్బంది

ప్రాంతీయ భాషలు తెలుసుకోవాలి

పెద్దాపురం: వివిధ ప్రాంతాల భాషలు, వేషధారణల గురించి విద్యార్థులు తెలుసుకోవాలని వక్తలు సూచించారు. శుక్రవారం పెద్దాపురం పద్మనాభకాలనీలోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో భారతీయ భాషాఉత్సవ్ నిర్వహించారు. విద్యార్థుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

విద్యార్థులకు నేత్ర పరీక్షలు

పిఠాపురం: పిఠాపురం హార్వెస్ట్ పాఠశాలలో సీఎంసీ హాస్పిటల్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. వైద్యాధికారులు అమృత్‌లాల్, సూర్య, సత్యప్రియ విద్యార్థులకు కంటి పరీక్షలు చేశారు. కరస్పాండెంట్లు సత్యమోహన్‌రెడ్డి, సత్యానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

దారి ఛిద్రం.. ఎలా పయనం

పిఠాపురంలోని కరపవారి కాలువ మీదుగా రామా థియేటర్‌కు వెళ్లే మార్గంలోని సిమెంట్ రోడ్డు ఛిద్రమైంది. ఈ దారిలో మురుగునీటి పారుదల వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. రాకపోకలు సాగించడానికి ప్రయాణికులు ఇబ్బందిపడుతున్నారు. దీనిపై ఏఈ అభిలాష్‌కు చెప్పగా వారం రోజుల్లో సమస్య పరిష్కారానికి పనులు చేపడతామన్నారు. – న్యూస్‌టుడే, పిఠాపురం

కల్వర్టుల్లేక ఎన్నాళ్లీ తిప్పలు

గొల్లప్రోలు మండలం చేబ్రోలు కాలనీలో సిమెంటు రోడ్లు, డ్రెయిన్లు సమకూర్చినా కల్వర్టులు నిర్మించకపోవడంతో ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. బాలికల వసతి గృహం పక్కన నాలుగు రోడ్ల కూడలిలో రెండు డ్రెయిన్లపై కల్వర్టులు లేక చిన్నారులు, వృద్ధులు అగచాట్లు పడుతున్నారు. చర్యలు చేపడతామని డిప్యూటీ ఎంపీడీవో కుమార్ తెలిపారు. – న్యూస్‌టుడే, గొల్లప్రోలు

పాఠశాలకు రక్షణ కరవు

చంద్రమాంపల్లిలోని జడ్పీ ఉన్నత పాఠశాలకు ఉత్తరం వైపున ప్రహరీ లేక జంతువులు ఆవరణలోకి వస్తున్నాయి. ఇక్కడే జూనియర్ కళాశాల కూడా ఉంది. రక్షణ లేక అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారుతోంది. ఉప విద్యాశాఖాధికారి ఈరంకి ప్రభాకర శర్మను వివరణ కోరగా నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. – న్యూస్‌టుడే, పెద్దాపురం

పశువులతో ట్రాఫిక్‌కు అంతరాయం

కరపలో పశువులను వాటి యజమానులు రాత్రి వేళల్లో కట్టేయకుండా విడిచిపెడుతుండడంతో కాకినాడ-రావులపాలెం ప్రధాన రహదారిపై అడ్డంగా పడుకొంటున్నాయి. దాంతో ట్రాఫిక్‌కు అంతరాయంతోపాటు ప్రమాదాలూ చోటు చేసుకుంటున్నాయి. సమస్యపై ఎస్సై సునీతను అడగ్గా పశువుల యజమానులను పిలిపించి కౌన్సెలింగ్ చేస్తామన్నారు. – న్యూస్‌టుడే, కరప

అడుగడుగునా గుంత.. చింత

యు.కొత్తపల్లి మండలంలోని వాకతిప్ప నుంచి కొమరగిరికి వెళ్లే రహదారి గుంతలతో అధ్వానంగా మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మరమ్మతులు నిర్వహించినా ఇటీవల వరదలకు మళ్లీ ఛిద్రమైంది. రాత్రిళ్లు గుంతలు గుర్తించలేక వాహనచోదకులు ప్రమాదాలకు గురవుతున్నారు. డీఈ నరసయ్య చర్యలు తీసుకుంటామన్నారు. – న్యూస్‌టుడే, కొత్తపల్లి

తనిఖీలతో అభ్యసన సామర్థ్యాలు మెరుగు

సర్పవరం, న్యూస్‌టుడే: పాఠశాలల్లో తనిఖీలు చేపడట్టడం ద్వారా విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలు మెరుగుపడతాయని, సీఆర్‌ఎంటీ యాప్ సాయంతో క్షేత్ర స్థాయిలో పాఠశాలల స్థితిగతులు పరిశీలించి వివరాలు నమోదు చేయాలని సీఎంవో జోగిరెడ్డి సూచించారు. రమణయ్యపేట ఏపీ ఎస్పీ జడ్పీ ఉన్నత పాఠశాలలో శుక్రవారం క్లస్టర్ స్థాయి పాఠశాలల సోషల్ ఆడిట్‌పై రిసోర్స్ పర్సన్‌లు, హెచ్‌ఎంలకు అవగాహన కల్పించారు.

మేమున్నాం.. మీకు తోడుగా

ఉ॥ 10 - మ॥ 1 మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు: కాకినాడ గ్రామీణం: 80085 74325, పెద్దాపురం: 80085 74198, పిఠాపురం: 80085 65544

సమస్య: పిఠాపురంలోని గుట్ల వీధి, పాత యాదవవీధిలోని విద్యుత్తు దీపాలు వెలగక చీకటిగా ఉంటోంది. **- రామకృష్ణ**

పరిష్కారం: ఏఈ అభిలాష్‌కు చెప్పగా మరమ్మతులు నిర్వహించి సమస్యను పరిష్కరించారు.

– న్యూస్‌టుడే, పిఠాపురం

సమస్య: గొల్లప్రోలు గంటావారి గొయ్యి ప్రాంతంలో వ్యర్థాలతో కాలువ మూసుకుపోయి మురుగు కదలడం లేదు. **- స్థానికులు**

పరిష్కారం: పారిశుద్ధ్య పర్యవేక్షణాధికారి రఘుప్రసాద్ సిబ్బందితో వ్యర్థాలు ఎత్తించారు.

– న్యూస్‌టుడే, గొల్లప్రోలు

సమస్య: కొత్తపల్లి విష్ణాలయం వద్ద కాలువలు పూడికతో నిండిపోయి దుర్వాసన వస్తోంది. **- స్థానికులు**

పరిష్కారం: పంచాయతీ కార్యదర్శి సత్యనారాయణకు చెప్పగా సిబ్బందిని పంపి పూడిక తీయించారు.

సమస్య: ఉప్పాడ పంచాయతీ పాత మార్కెట్ వీధిలో కాలువలో తీసిన పూడిక తరలించకుండా వదిలేశారు. **- స్థానికులు**

పరిష్కారం: పంచాయతీ కార్యదర్శి నాగన్నదొర పారిశుద్ధ్య సిబ్బందిని పంపి పూడిక తీయించారు.

– న్యూస్‌టుడే, కొత్తపల్లి

సమస్య: కరప మండలం వాకాడ బస్‌షెల్టర్ సమీపంలో తాగి పడేసిన కొబ్బరి బోండాలు పేరుకుపోతున్నాయి. **- చంద్రమౌళి**

పరిష్కారం: డిప్యూటీ ఎంపీడీవో శ్రీనివాసరావుకు చెప్పగా పారిశుద్ధ్య సిబ్బందితో వ్యర్థాలను తొలగించారు.

– న్యూస్‌టుడే, కరప

సమస్య: స్థానిక పద్మనాభకాలనీకి వెళ్లే దారిలో చెత్తకుప్పలున్నాయి. తొలగించడానికి చర్యలు తీసుకోవాలి. **- పి.రాజు**

పరిష్కారం: పారిశుద్ధ్య అధికారి ఆదినారాయణకు తెలుపగా చెత్త తొలగింపు చేపట్టారు.

– న్యూస్‌టుడే, పెద్దాపురం

సమస్య: సర్పవరం పాత పప్పుల మిల్లు రోడ్డులో కాలువల్లో పూడిక తీయడం లేదు. **- సూర్యనారాయణ**

పరిష్కారం: పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్‌కు చెప్పగా సిబ్బందితో శుభ్రం చేయించారు.

– న్యూస్‌టుడే, సర్పవరం

ధాన్యం కొనుగోలు కేంద్రంలో సూచనలిస్తున్న పద్మజ

రైతులతో మర్యాదగా మెలగండి

సామర్లకోట, గ్రామీణం, న్యూస్‌టుడే: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులతో అధికారులు, సిబ్బంది మర్యాదగా మెలగాలని రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ తుమ్మల పద్మజ సూచించారు. శుక్రవారం సామర్లకోట పట్టణం, మండలంలోని వేట్లపాలెంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆమె పరిశీలించారు. రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వారు చెప్పినవాటిని పరిష్కరించాలని అధికారులకు చెప్పారు. వేట్లపాలెంలోని రైతుసేవా కేంద్రంలో అధికారులు, సిబ్బంది రైతులకు నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని, ధాన్యం కొనుగోలు కేంద్రంలో రికార్డుల నిర్వహణ సక్రమంగా లేదన్నారు. సామర్లకోట సొసైటీ అధ్యక్షుడు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

పీఎం విశ్వకర్మ పథకంతో ప్రోత్సాహం

సర్పవరం: కేంద్ర ప్రభుత్వం అదిస్తున్న పీఎం విశ్వకర్మ పథకంలో శిక్షణ కార్యక్రమాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని, అన్నిరకాల శాఖలు ప్రోత్సాహం అందిస్తున్నాయని జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ గణపతి తెలిపారు. సర్పవరం జంక్షన్‌లోని ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో ఎంఎస్ఎంఈ ఏడీ చంద్రమౌళి అధ్యక్షతన డీపీసీ జీఎం గణపతి ముఖ్యఅతిథిగా పలు అంశాలు వివరించారు.

పట్టణాభివృద్ధికి ప్రణాళిక

పెద్దాపురం, న్యూస్‌టుడే: పెద్దాపురం పట్టణాన్ని ప్రణాళిక ప్రకారం అభివృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యే చినరాజప్ప తెలిపారు. గుర్రాల సెంటర్ నుంచి ఏడీబీ రోడ్డు వరకు నిర్మించ తలపెట్టిన రోడ్డు పనులకు శుక్రవారం ఆయన శంకుస్థాపన చేశారు.

దళితులపై దాడులు ఆపకుంటే ఉద్యమిస్తాం

పెద్దాపురం, న్యూస్‌టుడే: దళితులపై దాడులు, హత్యలు మానుకోకపోతే ఉద్యమిస్తామని మాల మహానాడు జాతీయ కార్యదర్శి లింగం శివప్రసాద్ హెచ్చరించారు. శుక్రవారం పెద్దాపురంలోని అంబేడ్కర్ భవన్‌లో దళితులపై దాడులకు నిరసనగా సిద్ధాంతుల కొండబాబు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. శివప్రసాద్‌తోపాటు సంఘాల నాయకులు ఏలుగుపల్లి కృష్ణ, బుంగా సతీష్‌కుమార్, బొబ్బరాడ సత్తిబాబు మాట్లాడుతూ కిర్లంపూడి మండలం భూపాలపట్నం దళిత నాయకుడు కాకర అప్పారావు హత్యను ఖండిస్తూ.. నిరసన తెలిపారు. కేసును ఛేదించేందుకు నిందితుల కాల్ లిస్ట్ తనిఖీ చేయాలన్నారు. తోటి చంగలరావు మాట్లాడుతూ హత్యకు కారకులైనవారిని అరెస్టు చేయకపోతే సోమవారం కాకినాడలో ఆందోళన కార్యక్రమం చేపడతామన్నారు. కిరణ్‌కుమార్, నాగేశ్వరరావు, లోవరాజు, ప్రసాద్, యాకోబు, అన్నవరం, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న శివప్రసాద్

దారి ఇరుకు.. రాకపోకలకు బెరుకు..

నిత్యం వాహనాలతో రద్దీగా ఉండే తాళ్లరేవు మండలంలోని గోవలంక ఏటిగట్టు రహదారి ప్రమాదకరంగా మారింది. ఇరుకుగా ఉండడంతో ఎదురుగా ఏదైనా వాహనం వస్తే.. రహదారికి పక్కకు దిగి ఆగిపోవాల్సిందే. గోవలంక నుంచి పిల్లంక వరకు కేవలం 3.75 మీటర్ల వెడల్పు ఉండడం ఇబ్బందిగా మారింది. జేఈ లక్ష్మీప్రసన్నకు చెప్పగా విస్తరణకు చర్యలు తీసుకుంటామన్నారు. – న్యూస్‌టుడే, తాళ్లరేవు

పథకమే.. 'ఎత్తిపోయిందా..'!

– న్యూస్‌టుడే, కరప

కరప మండలంలో ఎత్తిపోతల పథకాలున్నా.. ఏటా రబీలో సాగునీరు ఆయకట్టు అంతటికీ అందడం లేదు. గత ప్రభుత్వంలో అధికారులు, పాలకుల్లో చిత్తశుద్ధి లేకపోవడంతో పథకాలు పనిచేయక రైతన్నలకు సాగునీరు నేటికీ అందడం లేదు.

కొంగోడులో పునాది దశ దాటలేదు..

కొంగోడులో చేపట్టిన ఎత్తిపోతల పథకం ఏడేళ్లయిన పునాది దశ దాటలేదు. గ్రామంలో సుమారు 700 ఎకరాలకు పూర్తి స్థాయిలో సాగునీరందించేందుకు రూ.3.50 కోట్లు మంజూరుచేసి 2018 నవంబర్ 8న పనులకు శ్రీకారం చుట్టారు. ఆ తరువాత పనులు అటకెక్కాయి. డ్రెయిన్‌లో ఇంజిన్లతో తోడడంతో ఎకరాకు అదనంగా రూ.3 వేలవుతోందని రైతులు వాపోతున్నారు.

వేములవాడలో నిరుపయోగంగా..

ఈ గ్రామంలో ఎత్తిపోతల పథకం పాడైపోయి ఏడాదిన్నరగా నిరుపయోగంగా మారడంతో రైతన్నలు ఇబ్బందిపడుతున్నారు. 2019లో అప్పటి ఎమ్మెల్యే దీనిని ప్రారంభించారు. మోటార్లు మరమ్మతులకు నోచుకోక పథకం పనిచేయడం లేదు.

కొంగోడులో అసంపూర్తిగా నిలిచిన ఎత్తిపోతల పథకం

ఉన్నతాధికారులకు తెలిపాం

వేములవాడ-2 ఎత్తిపోతల పథకానికి సంబంధించి మోటార్ల మరమ్మతులకు ఉన్నతాధికారులకు నివేదించాం. కొంగోడులో పథకంపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రైతులకు సాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడతాం. - గంగాభవానీ, ఏఈ

కాకినాడ నగరంలో ఏకైక ఎక్స్‌క్లూజివ్ "మానస" బోంబేడయింగ్ షోరూమ్ సూపర్‌బజార్ కాంప్లెక్స్

బోంబేడయింగ్ స్టాకిస్టు మానస కాకినాడ 35 వ వార్షికోత్సవ సేల్

15% సంపూర్ణ వస్త్రశ్రేణిపై డిస్కౌంట్ స్పెషల్ ఆఫర్ 12, 13 & 14 డిసెంబర్ 2025 3 రోజులు మాత్రమే

కింగ్ సైజ్ డబుల్‌కాట్ బెడ్‌షీట్‌సెట్ / క్వీన్ సైజ్ డబుల్‌కాట్ బెడ్‌షీట్ / మీడియం డబుల్‌కాట్ బెడ్‌షీట్‌సెట్ / దివాన్ సెట్ పై 60% డిస్కౌంట్

SUITING & SHIRTINGS పై Flat 25%

Bombay Dyeing Hologram కలిగిన డబుల్‌కాట్ కింగ్‌సైజ్ బెడ్‌షీట్ సెట్ (MRP ₹ 3499/-) 50%	Bombaydyeing Hologram కలిగిన డబుల్‌కాట్ క్వీన్‌సైజ్ బెడ్‌షీట్ సెట్ (MRP ₹ 2899/-) 50%
Bombay Dyeing Hologram కలిగిన మీడియం డబుల్‌కాట్ బెడ్‌షీట్ సెట్ (MRP ₹ 2599/-) 50% డిస్కౌంట్	3 సింగిల్‌కాట్ బెడ్‌షీట్స్ కేవలం ₹ 999/- పొందండి
రూ. 799/- లు 1.30 Cm ప్యాంటింగ్ 1 కొనండి 1 ఉచితం	రూ. 1099/- లు 1.60 Cm అరవింద్ షర్టింగ్ ప్యూర్ కాటన్ 1 కొనండి 1 ఉచితం
సుందరం లుంగీలు 595 కి 2 పొందండి	Bombay Dyeing Nova పిల్లోస్ 1 కొనండి 1 ఉచితం
30 Cm X 30 Cm 5 పీసెస్ నేప్‌కిన్స్ 199/-లు మాత్రమే	పిల్లో కవర్స్ 46X69 Size 2 పిల్లో కవర్స్ 99/- లు మాత్రమే
649/- Plain Turkey Towels పై 50%	డోర్ మ్యాట్స్ (MRP ₹ 399/-) కేవలం 249/- మాత్రమే

గమనిక : ప్రత్యేక స్కీములున్న వాటికి 15% డిస్కౌంట్ వర్తించదు.

మానస సూపర్‌బజార్ కాంప్లెక్స్, మెయిన్‌రోడ్, కాకినాడ. ఫోన్ : 6691297, 2371197, 9492391197

(c) eenadu

మాలధారులతో ఎమ్మెల్యే నెహ్రూ, నాగేంద్ర చౌదరి

గోవింద మాలధారుల పాదయాత్ర

గండేపల్లి, న్యూస్‌టుడే: వేంకటేశ్వరస్వామి మాలధారులు (గోవింద మాలధారులు) అనకాపల్లి నుంచి తిరుమలకు పాదయాత్ర చేపట్టారు. వారిని జడ్.రాగంపేటలో తితిదే పాలకమండలి సభ్యుడు, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ శుక్రవారం కలిశారు. గోవింద మాలధారులకు పండ్లు, దుప్పట్లు అందించి సత్కరించారు. 800 కి.మీ. పాదయాత్ర చేయడం గొప్ప విషయమన్నారు. భారతీయ ధర్మ పరిషత్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు పాలచర్ల నాగేంద్ర చౌదరి మాలధారులకు బస ఏర్పాట్లు చేశారు.

తుని

●తుని ●ప్రత్తిపాడు ●జగ్గంపేట

20 మీటర్లు వెనక్కి వెళ్లిన సముద్రం

తొండంగి: దానవాయిపేట తీరంలో సముద్రం శుక్రవారం 20 మీటర్లు వెనక్కి వెళ్లింది. పాటు వచ్చినపుడు సముద్రం వెనక్కి వెళ్తుందని పోటు ఏర్పడినపుడు యధావిధిగా వస్తుందని మత్స్యకారులు చెబుతున్నారు. సముద్రం లోపలకు వెళ్లడంతో తీరానికి వచ్చే సందర్శకులు ఆసక్తిగా తిలకించారు.

నేటి నుంచి విద్యుత్తు సరఫరాకు అంతరాయం

తొండంగి: బెండపూడి విద్యుత్తు ఫీడర్‌పై మరమ్మతులు చేస్తున్న నేపథ్యంలో శని, సోమ, మంగళవారాల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు సరఫరా నిలిపేస్తున్నట్లు ఈఈ వీరభద్రరావు తెలిపారు.

మేమున్నాం.. మీకు తోడుగా

ఉ॥ 10 - మ॥ 1 | మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు: తుని: 9100020946, ప్రత్తిపాడు: 98669 62946 జగ్గంపేట: 80086 22066

వ్యర్థాలను తొలగించరూ..!

సమస్య: ఎ.కొత్తపల్లి ప్రధాన రహదారి పక్కనే చెత్తకుప్పలు పేరుకుపోతున్నాయి. చెత్తకుప్పలు తీయించాలి. **– రాజేష్, గ్రామస్థుడు**

సమాధానం: పంచాయతీ సిబ్బందికి తెలియజేసి చెత్తకుప్పలు తీయిస్తాం. రాము, పంచాయతీ కార్యదర్శి **– న్యూస్‌టుడే, తొండంగి**

చిన్నారుల్లో నైపుణ్యాలు పెంచుతూ బోధన

శంఖవరం, రౌతులపూడి, న్యూస్‌టుడే: ఎక్కువ మంది విద్యార్థులు తరగతులు మారుతున్నా.. చదువులో వెనకబడే ఉంటారు. ఐదో తరగతికి వచ్చినా అంకెలు, అక్షరాలు గుర్తించలేని స్థితిలో ఉంటూ కనీసం లెక్కలు చేయలేరు. ఈ నేపథ్యంలో ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల నైపుణ్యాలు పెంపొందించేందుకు 75 రోజుల ప్రణాళిక అమలుకు విద్యాశాఖ శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా ఈ నెల 8 నుంచి ఫౌండేషన్‌లో లిటరసీ, న్యూమరసీ గ్యారంటీలో (ఎఫ్ఎల్ఎన్)లో రోజూ బోధన జరుగుతుంది.

రోజూ మధ్యాహ్నం నుంచి..

✦ ఎఫ్ఎల్ఎన్ పాఠాలు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 3.30 గంటల వరకు నేర్పిస్తారు. దీనిలో చదవడం, రాయడం, గణితంపై అవగాహన కల్పిస్తారు. ఉదయం తొమ్మిది నుంచి రోజూ వారి బోధన ఉంటుంది. ✦ తెలుగు అక్షరాలు, పదాలు గుర్తించడం (1.10 నుంచి 1.40) ✦ ఇంగ్లీష్‌పై పట్టు సాధించేందుకు శిక్షణ (1.40 - 2.10) ✦ గణితంలో మెలకువలు, చతుర్విధ ప్రక్రియలపై అవగాహన (2.15 - 2.55) ✦ 2.55 గంటల నుంచి 3.20 వరకు పరీక్షల నిర్వహణ, కృత్యాలు చేయిస్తారు. ✦ 3.20 నుంచి పునశ్చరణ, ఇంటి వద్ద చేసుకునేందుకు పని ఇస్తారు. విద్యార్థుల స్థాయిని బట్టి ఏ, బీ, సీ, డీ గా విభజించి దానికనుగుణంగా బోధన కల్పిస్తున్నారు. 1, 2వ తరగతులకు ఒకలా, 3,4,5 తరగతులకు మరో విధంగా బోధన ఉంటుంది. వచ్చే ఏడాదికి మార్పు వచ్చేలా ఈ ప్రణాళిక రూపొందించారు.

ప్రత్తిపాడు నియోజకవర్గంలో పాఠశాలలు

వ.స	మండలం	ప్రా.పాఠశాలలు	ప్రాథమికోన్నత	విద్యార్థులు
1	శంఖవరం	38	0	1383
2	రౌతులపూడి	37	5	1413
3	ప్రత్తిపాడు	36	2	1545
4	ఏలేశ్వరం	27	1	2726

కత్తిపూడి పాఠశాలలో సాధనను పరిశీలిస్తున్న ఎంఈవో రమణ

సాధన చేయిస్తున్నాం

ప్రభుత్వం నిర్దేశించిన ఎఫ్ఎల్ఎన్ సామగ్రితో అన్ని పాఠశాలలకు అందజేశాం. ఈ కార్యక్రమంతో ప్రతి విద్యార్థిలో పఠన, గణన సామర్థ్యాలు పెంపే లక్ష్యంగా అన్ని ప్రాథమిక పాఠశాలలో సాధన జరుగుతుంది. 75 రోజులు పాటు ఈ సాధన ఉంటుంది. ఈ శిక్షణతో ఉన్నత తరగతుల్లో మెరుగైన ఫలితాలు సాధిస్తారు.– **ఎస్వీ రమణ, ఎంఈవో, శంఖవరం**

కాత్రావులపల్లిలో 17న చాగంటి ప్రవచనాలు

జగ్గంపేట గ్రామీణం, న్యూస్‌టుడే: కాత్రావులపల్లిలో ఈనెల 17న ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు పుచే భక్తులకు ప్రవచన బోధన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అఖిలభారత ఉచితసేవాసంఘం, గ్రామపెద్దల సహకారంతో హైస్కూల్ రోడ్డులో ఏలేటి బొజ్జయ్యఆలయ సన్నిధానంలో అధికసంఖ్యలో భక్తులు వీక్షించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తుల రద్దీ, భద్రత దృష్ట్యా ఉచితపాసులు ఉన్నవారికే లోపలికి అనుమతించనున్నట్లు తెలిపారు. జగ్గంపేట సీఐ వైఆర్‌కే శ్రీనివాస్ కరపత్రాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో యడ్లపల్లి రమేష్, సముద్రఫ్లెక్స్ గణేష్, తమ్మన దత్తాత్రేయ మూర్తి, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

నిధుల వరద.. పనులు పూర్తికాక వ్యథ!

✦ నియోజకవర్గంలో పల్లెదారుల తీరు

న్యూస్‌టుడే–ప్రత్తిపాడు

నెలలుగా సాగుతున్న టి.రాయవరం రహదారి నిర్మాణం

గత పాలనలో నిధులు రాక రహదారులపై గుంతల లెక్క తేలేది కాదు. కూటమి పాలనలో పల్లె దారులు బాగు పడేలా నిధులు కుమ్మరిస్తున్నా పనులు జోరందుకోవడం లేదు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఆర్నెళ్ల కిందట మంజూరైన రోడ్లు ఇప్పటికీ పూర్తికాలేదు. కొన్నిచోట క్వారీ బూడిద పరిచి మమ అనిపించారు. నియోజకవర్గంలోని రహదారుల అభివృద్ధికి మార్చి నెలలో రూ.15.83 కోట్లు విడుదలయ్యాయి. తాజాగా మరో రూ.12 కోట్లతో 8 రోడ్లకు మహర్దశ పట్టనుంది. పనులన్నీ పూర్తయితే నియోజకవర్గంలో సుమారు 35 కి.మీ పొడవున ప్రధానమైన రహదారులపై సాఫీగా ప్రయాణించొచ్చు. మంజూరైన రోడ్ల పనులను పూర్తి చేయడంలో నిర్లక్ష్యం నెలకొంది. ప్రత్తిపాడు మండలం టి.రాయవరం గ్రామానికి బీటీ రోడ్డు ఏళ్లనాటి కల. ఈ రోడ్డు నిర్మాణం మార్చిలో చేపట్టినా ఇప్పటికీ పూర్తికాలేదు.

ముమ్మరం కావాలి..

✦ కొంతంగి- కొత్తూరు మీదుగా గొంది కొత్తపల్లి వరకు రూ.2.2 కోట్లతో బీటీ రోడ్డు పనులకు ఇటీవల శంకుస్థాపన జరిగింది. కత్తిపూడి హైవే నుంచి వజ్రకూటానికి రూ.1.98 కోట్లతో బీటీ రోడ్డు ప్రారంభం కాలేదు. ఎర్రవరం- తిరుమాలి వరకూ రూ.70 లక్షలతో బీటీ రోడ్డు పనులు మొదలెట్టారు. చిన్నింపేట- పెద్దనాపల్లికి రూ1.35 కోట్లతో పనులకు ఇటీవలే శ్రీకారం చుట్టారు. రౌతులపూడి మండలం లచ్చిరెడ్డిపాలెం నుంచి ఎన్ఎన్‌పట్నం వరకు రూ2.6 కోట్లతో పనులు మొదలవ్వాల్సి ఉంది. రౌతులపూడి, గిడజాం, బీబీపట్నం మీదుగా లచ్చిరెడ్డిపాలెం, రాజవరం నుంచి దిగువశివాడకు రూ.1 కోటితో, రాజవరం, దిగువశివాడ - గంగవరం వరకు రూ.60లక్షలతోనూ బీటీ రోడ్లు పూర్తయితే ఉపప్రణాళిక మన్యానికి మార్గం సుగమం అవుతుంది. చిన్నింపేట-చినశంకర్లపూడి, రాచపల్లి అడ్డురోడ్డు-ఒమ్మంగి దారులు బాగుచేతతో ప్రజల కష్టాలు గట్టెక్కుతాయి.

జనవరి వరకు పనులు పూర్తి

ఉపాధి నిధులతో చేపడుతున్న పనులే ఎక్కువగా ఉన్నాయి. వీటిని జనవరి నాటికి పూర్తి చేస్తామని అధికారులు చెపుతున్నారు.

వనదుర్గ ఆలయంలో చండీహోమం

అన్నవరం, న్యూస్‌టుడే: సత్యదేవుని క్షేత్ర రక్షకులుగా కొలిచే వనదుర్గ అమ్మవారి ఆలయంలో చండీ హోమం శుక్రవారం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ప్రతి వారం నిర్వహించే హోమంలో భాగంగా వైదిక బృందం ఆధ్వర్యంలో చండీహోమం, పూర్ణాహుతి నిర్వహించి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఛైర్మన్ ఐ.వి.రోహిత్, భక్తులు పాల్గొన్నారు.

జిల్లాస్థాయి గీతా పోటీలకు 19 మంది ఎంపిక

ఏలేశ్వరం: రాజమహేంద్రవరం జాంపేటలోని ఉమారామలింగేశ్వరస్వామి ఆలయంలో శనివారం భగవద్గీత పోటీలు జరుగుతాయని వీహెచ్‌పీ జిల్లా ప్రముఖ్ కటకం కిరిటీబాబు చెప్పారు. జిల్లా స్థాయిలో జరిగే ఈ పోటీలకు ఏలేశ్వరం నుంచి 19 మంది ఎంపికయ్యారన్నారు. వీరితో వీహెచ్‌పీ సత్సంగ్ ప్రధాన కార్యదర్శి పాబోలు దేవి, కటకం కిరిటీ శుక్రవారం సమావేశమయ్యారు. పోటీలో ప్రతిభ చూపేందుకు అవసరమైన సూచనలు అందించారు. అంతకుముందు మహిళలు గీతాపారాయణ చేశారు. జిల్లా పోటీలకు అర్హత సాధించిన వారిలో 15 మంది మహిళలు, నలుగురు గురుకులం బాలికలు ఉన్నారు.

ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా భద్రరావు

తుని గ్రామీణం, న్యూస్‌టుడే: తుని ఛాంబర్ ఆఫ్ కామర్స్ కొత్త అధ్యక్షుడిగా వ్యాపారవేత్త కారుమూరి భద్రరావు ఎంపికయ్యారు. తేటగుంట కార్యాలయంలో ఛాంబర్ ప్రతినిధులు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు సమక్షంలో సమావేశం అయ్యారు. ఈ మేరకు ఏకాభిప్రాయంతో అంతా భద్రరావు పేరును ఖరారుచేశారు. వచ్చే జనవరి 26న కొత్త కార్యవర్గం కూర్పు జరగాల్సి ఉంది. వ్యాపారులు కలసికట్టుగా సభ్యులను ఎన్నుకోవాలని యనమల సూచించారు. ప్రస్తుతం అధ్యక్ష పదవి భద్రరావుకు దక్కిందన్నారు. రాజా అశోక్‌బాబు, పెనుగొండ కామరాజు, చోడిశెట్టి త్రిమూర్తి స్వామి, నార్ల రత్నాజీ, కుక్కడపు బాలాజీ, తటవర్తి రాజా తదితరులు పాల్గొన్నారు.

భద్రరావును అభినందిస్తున్న యనమల, అశోక్‌బాబు

వైకాపా నుంచి తెదేపాలో చేరిక

తేటగుంట గ్రామానికి చెందిన అనేక మంది వైకాపా నుంచి తెదేపాలోకి చేరారు. వీరికి పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కండువాలు వేసి ఆహ్వానించారు. చింతంనీడి అబ్బాయి, గజ్జి అప్పలరాజు, రాంబాబు, కోన కన్నారావు తదితరులు పాల్గొన్నారు.

పంచాయతీరాజ్ రోడ్లకు రూ.10.48 కోట్లు: ఎమ్మెల్యే దివ్య

తుని గ్రామీణం, న్యూస్‌టుడే: నియోజకవర్గంలో పంచాయతీరాజ్ ప్రధాన రహదారుల నిర్మాణానికి రూ.10.48 కోట్లు నిధులు మంజూరు అయ్యాయని ఎమ్మెల్యే యనమల దివ్య తెలిపారు. ఎస్.అన్నవరం- చామవరం రోడ్డుకు రూ.1.65 కోట్లు, పి.అగ్రహారం - సీతయ్యపేటకు రూ.41 లక్షలు, ఎర్రకోనేరు - వేమవరం రోడ్డుకు రూ.6.42 కోట్లు, శృంగవృక్షం రోడ్డుకు రూ.2 కోట్లు మంజూరు అయ్యాయన్నారు. నిధులు మంజూరు చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, ఎంపీ ఉదయ్ శ్రీనివాస్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

అనర్గళంగా ప్రసంగించారు.. విజేతలుగా నిలిచారు

'ఈనాడు- ఈటీవీ' ఆధ్వర్యంలో ప్రతిభాపాటవ పోటీలు

శ్రీచైతన్య కళాశాలలో ఉపన్యాసం ఇస్తున్న విద్యార్థి

గాయత్రి కళాశాలలో విద్యార్థిని ఉపన్యాసం

బహుమతులు, ప్రశంసా పత్రాలు అందుకున్న విజేతలు

బహుమతులతో విజేతలైన విద్యార్థులు

తుని, న్యూస్‌టుడే: 'ఈనాడు - ఈటీవీ' ఆధ్వర్యంలో పట్టణంలోని శ్రీచైతన్య జూనియర్ కళాశాలలో శుక్రవారం ప్రతిభాపాటవ పోటీలు జరిగాయి. 'కృత్రిమ మేధ (ఏఐ) ద్వారా భవిష్యత్తులో వచ్చే మార్పులు' అనే అంశంపై విద్యార్థులు తమ అభిప్రాయాలు వెల్లడించారు. అధ్యాపకులు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించి విజేతలను ఎంపిక చేశారు. పోటీల్లో జె.జాన్ ప్రసాద్, ఆర్.మాధుర్య కుమార్, సీహెచ్.నవ్యశ్రీ మొదటి మూడు స్థానాలు కైవసం చేసుకున్నారు. విజేతలకు ప్రిన్సిపల్ వీరరాజు ప్రసాద్, ఏవో కె.ప్రకాష్‌రావు, క్యాంపస్ ఇన్‌ఛార్జి జి.శివచంద్రరావు, వైస్ ప్రిన్సిపల్ కె.బాలాజీ, వి.గన్నవ్వ ప్రశంసాపత్రాలు, బహుమతులు ప్రదానం చేశారు. ● గాయత్రి జూనియర్ కళాశాలలో జరిగిన పోటీల్లో విజేతలుగా పి.కావ్యశ్రీ (ప్రథమ), ఎన్.అమృత వర్షిణి (ద్వితీయ), పి.హరి చందన (తృతీయ) స్థానాల్లో నిలిచారు. వీరికి అధ్యాపకులు బి.గౌతమి, టి.సత్యనారాయణ ప్రశంసాపత్రాలు, బహుమతులు అందజేశారు.

నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలి

ఏలేశ్వరం, న్యూస్‌టుడే: విద్యార్థులు నాయకత్వ లక్షణాలు అలవర్చుకుని దేశాభివృద్ధికి కృషి చేయాలని ఏలేశ్వరం డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డి.సునీత, ఎన్ఎస్ఎస్ పీవో ప్రగడ ప్రసాద్ సూచించారు. పలు విభాగాల ఆధ్వర్యంలో శుక్రవారం కళాశాలలో మాక్ అసెంబ్లీ నిర్వహించారు. సభాపతిగా జగదీశ్వరి, ముఖ్యమంత్రిగా అభిషేక్, ప్రతిపక్ష నేతగా పరిమళ వ్యవహరించారు. ప్రశ్నోత్తరాల సమయం ఆసక్తిగా సాగింది. పర్యవేక్షకులు శివప్రసాద్, వీరభద్రరావు మాట్లాడారు. మేరీ రోజలీనా అధ్యాపకులు సురేష్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

ఏ క్షణమైనా స్తంభం పడొచ్చు..!

జగ్గంపేట కృష్ణవేణి జంక్షన్ సమీపంలో హైవేపై విద్యుత్తు స్తంభం ప్రమాదాన్ని తలపిస్తుంది. ఫ్లైఓవర్ వంతెన విభాగానికి ఆమర్చిన ఈ విద్యుత్తు స్తంభాన్ని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో సర్వీసురోడ్డుపై వాలింది. రోజూ రద్దీగా ఉండే ఈ జంక్షన్‌లో దిగువ వాహనాలు, కాలిబాటన వెళ్లేవారు రాకపోకలు సాగిస్తుంటారు. అదుపుతప్పి ఎవరిపై పడినా తీవ్రనష్టం తప్పదు. ఎన్‌హెచ్ నిర్వహణ సిబ్బంది తక్షణం స్పందించి స్తంభాన్ని సరిచేయాలని స్థానికులు కోరుతున్నారు. **– న్యూస్‌టుడే, జగ్గంపేట గ్రామీణం.**

చేయెత్తితే ప్రమాదమే..!

జగ్గంపేట గ్రామీణ మండలంలోని గుర్రంపాలెం ఎస్సీ కాలనీలో అంబేడ్కర్ సెంటర్ వద్ద విద్యుత్తు వైరు ప్రమాదాన్ని తలపిస్తున్నాయి. నియంత్రిక వద్ద ఏర్పాటు చేసిన ఫ్యూజ్ బాక్సు, లైట్లు కిందికి వేలాడుతూ ప్రమాదాన్ని పొంచి ఉస్తున్నాయి. రోజూ చిన్నపిల్లలు, పశువులు తిరిగే ఈ ప్రదేశంలో నేలపై వేలాడుతున్న విద్యుత్తు తీగలతో ప్రమాదం చోటుచేసుకుంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. విద్యుత్తు సిబ్బంది తక్షణం స్పందించి ప్రమాదకరంగా ఉన్న తీగలను సరిచేయాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. **– న్యూస్‌టుడే, జగ్గంపేట గ్రామీణం.**

సమస్యల పరిష్కారానికే ప్రజాదర్బార్: ఎమ్మెల్యే నెహ్రూ

కిర్లంపూడి, న్యూస్‌టుడే: గ్రామాల్లో ప్రజల వ్యక్తిగత, సామాజిక అవసరాలకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి ప్రజాదర్బార్ నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పేర్కొన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. శృంగారాయునిపాలెం ప్రజలు ఏలేరు ప్రధాన కాలువపై వంతెన నిర్మించాలని కోరుతూ మహిళలు అర్జీ ఇచ్చారు. 40 ఏళ్లుగా ఈ సమస్యపై పోరాడుతున్నామని ఇప్పటికి ప్రభుత్వం స్పందించి దీనిపై ప్రత్యేక దృష్టిసారించి న్యాయం చేయాలని కోరారు. ఎమ్మెల్యే నెహ్రూ స్పందిస్తూ త్వరలో గ్రామస్తులు, సంబంధిత అధికారులతో వంతెన నిర్మాణం చేపట్టేలా ప్రాంతాన్ని పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు. దివ్యాంగులు 70 మంది నుంచి ఎమ్మెల్యే నెహ్రూ అర్జీలు స్వీకరించారు. ఎంపీపీ తోట రవి, డీఈఈలు ఉమాశంకర్, రవికుమార్, ఎంపీడీవో అల్లూరి హరికృష్ణ, తహసీల్దార్ చిరంజీవి, పాల్గొన్నారు. ● గ్రామాల్లో ప్రజల దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరిస్తూ వారి అవసరాలు తీర్చేందుకు కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే తితిదే పాలకవర్గ సభ్యులు జ్యోతుల నెహ్రూ అన్నారు. కిర్లంపూడి మండలం బూరుగుపూడిలో అభివృద్ధి పనులను ఎమ్మెల్యే నెహ్రూ శుక్రవారం ప్రారంభించారు. రూ.80లక్షలతో జలజీవన్ మిషన్ ద్వారా రామన్నపేటలో నిర్మించిన ఓవర్‌హెడ్ ట్యాంకును ప్రారంభించారు. కిర్లంపూడి పంచాయతీ కార్యాలయం ఆవరణలో అంబేడ్కర్ విగ్రహాన్ని ప్రారంభించారు. నాయకులు గుడాల రాంబాబు, చదరం చంటిబాబు, తుమ్మల కుమార్, కుర్ల చినబాబు, కాళ్ల వెంకటేష్, వీరంరెడ్డి కాశిబాబు పాల్గొన్నారు.

నాణ్యతతో రోడ్డు నిర్మించాలి

జగ్గంపేట గ్రామీణం: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రహదారుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిసారించిందని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. జగ్గంపేట శెట్టిబలిజపేట నుంచి ఎన్‌హెచ్ వరకు నిర్మిస్తున్న సీసీ రహదారి పనులను శుక్రవారం పంచాయతీరాజ్ అధికారులతో కలిసి పర్యవేక్షించారు. రూ.65 లక్షల 'ఉపాధి' నిధులతో ఈ రోడ్డును వేస్తున్నామన్నారు. రహదారి నిర్మాణంలో నాణ్యత తగ్గితే ఉపేక్షించేదిలేదని గుత్తేదారుకు హెచ్చరించారు.

ఘనంగా గంధోత్సవం

పురవీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తున్న ముస్లింలు

తుని, న్యూస్‌టుడే: హజరత్ ఖాదర్‌వలీ వారి 27వ గంధోత్సవం పట్టణంలో శుక్రవారం జరిగింది. 14వ వార్డు మున్సిపల్ దిలో ఉన్న దర్గా వద్ద శుక్రవారం మధ్యాహ్నం మహిళలు ఖురాన్‌పఠనం గావించారు. అనంతరం పురవీధుల్లో గంధం ఊరేగించారు. దర్గా కమిటీ, ఎంసీసీ యూత్ ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల నుంచి పాల్గొన్న వారికి అన్నప్రసాదాలు అందించారు.

నేడు శంఖవరంలో హోమియో శిబిరం

శంఖవరం: శంఖవరంలో శ్రీవాసవి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హోమియోపతి వైద్యశిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆ సంఘం సభ్యులు కోరారు. ఉదయం 9 నుంచి ఆర్యవైశ్య కల్యాణమండపంలో ఈ కార్యక్రమం జరుగుతుంది.

విద్యుత్తు ఉపకేంద్ర నిర్మాణానికి స్థల పరిశీలన

గండేపల్లి: గండేపల్లిలో 132/33 కేవీ విద్యుత్తు ఉపకేంద్ర నిర్మాణానికి ఈఈ వీరభద్రరావు శుక్రవారం స్థల పరిశీలన చేశారు. ఐదెకరాల స్థలంలో రూ.87 కోట్లతో నిర్మించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ఏడీలు మాలకి, విజయ్‌కుమార్, ఏఈ కిరణ్ కిశోర్, తెదేపా నాయకుడు బొల్లంరెడ్డి రామకృష్ణ పాల్గొన్నారు.

పాండవులపాలెంలో ఆదివాసీ సంఘం నిరసన

ప్రత్తిపాడు,న్యూస్‌టుడే: అఖిల భారత ఆదివాసీ సంఘం (ఏఐఏఎస్ఎం) న్యాయ సలహాదారుడు పీఎస్ అజయ్ కుమార్‌ను అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపిస్తూ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు రేచుకట్ల సింహాచలం ఆరోపించారు. పాండవులపాలెంలో ఆదివాసీ సంఘం ఆధ్వర్యంలో ఆయన నేతృత్వంలో శుక్రవారం నిరసన ప్రదర్శన జరిగింది. రోలుగుంట మండలంలో జరిగిన సంఘటనపై న్యాయవాదిపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. హక్కుల కోసం పోరాడుతున్న వారిని అణగదొక్కడం సరికాదని సీపీఐ(ఎంఎల్)లిబరేషన్ నేత జనార్దన్ అన్నారు.

గెద్దనాపల్లిలో రెండు పూరిళ్లు దగ్ధం

కిర్లంపూడి: గెద్దనాపల్లి గ్రామంలో శుక్రవారం రాత్రి విద్యుదాఘాతంతో రెండు తాటాకు ఇళ్లు దగ్ధమయ్యాయి. దీంతో రెండు కుటుంబాల వారు నిరాశ్రయులయ్యారు. గ్రామానికి చెందిన చక్రాంతి అమ్మిరాజు, ప్రసాద్ కుటుంబాలవారు పక్కపక్కనే నివసిస్తున్నారు. ఈ కుటుంబాలకు చెందిన మహిళలకు రెండు రోజుల కిందట డ్వాక్రా రుణాలు అందడంతో రూ.రెండు లక్షలు తెచ్చి ఇంట్లో బీరువాలో ఉంచిన నగదు కూడా కాలిబూడిదైంది. భూమి దస్తావేజు పత్రాలు కాలిపోవడంతో బాధిత కుటుంబసభ్యులు రోదిస్తున్నారు. సమాచారం తెలిసి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సంఘటన స్థలానికి చేరుకుని బాధిత కుటుంబాల వారిని ఓదార్చారు. తాత్కాలిక సహాయం కింద ఒక్కో కుటుంబానికి రూ.ఆరు వేలు నగదు, 25కేజీల బియ్యం అందజేశారు. నాయకులు ఎస్వీఎస్ అప్పలరాజు, వీరంరెడ్డి కాశిబాబు తదితరులు ఉన్నారు.

అవీ ఇవీ అన్నీ

సమాచార హక్కు చట్టంపై అవగాహన

తుని పట్టణం: సమాచార హక్కు చట్టంపై ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరమని డీసీహెచ్ఎస్ కె.మహేశ్వరరావు అన్నారు. ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో శుక్రవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. వైద్యులు, సిబ్బంది ప్లకార్డులు ప్రదర్శిస్తూ, నినాదాలు చేశారు. సూపరింటెండెంట్ డా.అన్నపూర్ణ, ఆర్ఎంవో సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

ఆరోగ్య పరిరక్షణ పథకాలు

ప్రత్తిపాడు: ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రభుత్వం కల్పించే పథకాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సీనియర్ న్యాయవాది బుగత శివ అన్నారు. నల్సా ఆదేశాల మేరకు హెల్త్ కవరేజీ దినోత్సవం సందర్భంగా మండల న్యాయ సేవాధికార సంస్థ ప్రత్తిపాడు సీహెచ్‌సీలో అవగాహన సదస్సు నిర్వహించింది. సూపరింటెండెంట్ డా.సౌమ్య మాట్లాడుతూ.. జననీ సురక్ష యోజన, పీఎంఎంవీవై, తదితర కార్యక్రమాలను వివరించారు. వైద్యులు పాల్గొన్నారు.

ఉపాధ్యాయుని కుటుంబానికి సాయం

రౌతులపూడి: రౌతులపూడి కోటవీధి ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న బండారు సత్యనారాయణ ఇటీవల మృతి చెందారు. ఆయన కుటుంబసభ్యులకు యూటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హరిబాబు, అచ్చిరాజు ఆధ్వర్యంలో యూటీఎఫ్ నాయకులు రూ.3 లక్షల చెక్కును అందించారు.

త్వరలో అందుబాటులోకి పీహెచ్‌సీ భవనం

రౌతులపూడి: ములగపూడి పీహెచ్‌సీ భవన నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయని, త్వరలోనే అందుబాటులోకి వస్తుందని తెదేపా మండలాధ్యక్షుడు, సర్పంచి తమరాల సత్యనారాయణ, సత్రం ఛైర్మన్ సోమరౌతు చంద్రమౌళి, తెదేపా గ్రామ అధ్యక్షుడు గాడి రాంబాబు అన్నారు.

31 నుంచి సీఐటీయూ సభలు

ప్రత్తిపాడు: సీఐటీయూ 18వ జాతీయ మహాసభల గోడపత్రికలను యూనియన్ నాయకులు శుక్రవారం ప్రత్తిపాడులో విడుదల చేశారు. డిసెంబరు 31 నుంచి జనవరి 4 వరకూ విశాఖపట్నంలో జరిగే ఈ మహాసభలు పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకుని 'ప్లాస్టిక్ వద్దు' అనే నినాదంతో జరుగుతాయని సీఐటీయూ జిల్లా కార్యదర్శి రొంగల ఈశ్వరరావు తెలిపారు.

కిట్ల పంపిణీ

తుని: ప్రాంతీయ ఆసుపత్రిలో జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ, ఓఎన్‌జీసీ ఆధ్వర్యంలో హెచ్ఐవీ బాధిత పిల్లలకు పౌష్టికాహార కిట్లు పంపిణీ చేశారు. అడిషనల్ డీఎంఅండ్‌హెచ్‌వో డా.చలమయ్య, సూపరింటెండెంట్ అన్నపూర్ణ, ఆర్ఎంవో సత్యనారాయణ, కిట్లు అందజేశారు.

హోరాహోరీగా వాలీబాల్ పోటీలు

గండేపల్లి: సూరంపాలెం ఆదిత్య విశ్వ విద్యాలయంలో సౌత్‌జోన్ ఇంటర్ విశ్వవిద్యాలయ వాలీబాల్ (పురుషుల) ఛాంపియన్ షిప్ పోటీలు మూడోరోజు హోరాహోరీగా సాగాయి. మూడో రోజు పోటీల్లో భారతీదాసన్, జెప్పియార్, వెల్‌టెక్, ఆచార్య నాగార్జున, నిట్టే విశ్వవిద్యాలయాలు తదితర జట్లు తలపడ్డాయి.

ఘనంగా సంగీత దినోత్సవం

తొండంగి: కేపీపురం జడ్పీ పాఠశాలలో శుక్రవారం జాతీయ సంగీత దినోత్సవం జరిగింది. విద్యార్థులు వేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. హెచ్ఎం సత్యన్నారాయణ మాట్లాడారు. ఉపాధ్యాయులు, పాఠశాల కమిటీ ఛైర్మన్ పాల్గొన్నారు.

గ్రాసం తరలింపులో ఆదమరిస్తే అంతే..

తీగలు, ధూమపానానికి దూరంగా..

గండేపల్లి, రౌతులపూడి, న్యూస్‌టుడే: సాగు విధానంలో పాడి రైతులకు గ్రాసం కొరత తప్పడం లేదు. ఉన్నదే జాగ్రత్తగా ఒబ్బిడి చేసుకుని వాహనాల్లో తరలించే క్రమంలో విద్యుత్తు తీగలు తగలడమో, లేదంటే కొందరి నిర్లక్ష్య వైఖరి వల్ల అవి వాహనాలతో పాటుగా అగ్నికి ఆహుతవుతున్నాయి.

తరలింపులో గండాలివీ..

గతంలో వరి పంటను కోసి పనలను కుప్పలుగా వేసి నూర్చడంతో ధాన్యం, గడ్డిని వేరుచేసేవారు. ప్రస్తుతం యంత్రాలతో కోయడంతో ధాన్యం వస్తుంది. గడ్డి మాత్రం పొలం తడిగా ఉంటే మట్టిలో కలిసిపోతోంది. పొలం ఆరుదలగా ఉన్న చోట్ల పాడి రైతులు ఈ మేత గడ్డిని పోగు చేసి ట్రాక్టర్లలో తరలిస్తున్నారు. ఇలా తరలించే క్రమంలో వేలాడుతున్న విద్యుత్తు తీగలకు తగిలి గతంలో పలు ప్రమాదాలు జరిగాయి.

జాగ్రత్తలు తప్పనిసరి..

పాడి రైతులు గడ్డిని తరలించేటప్పుడు పగలు మాత్రమే తరలించడం మంచిది. రాత్రి సమయాల్లో తరలిస్తే విద్యుత్తు తీగలు తగిలి రోడ్డు ప్రమాదాలకు గురయ్యే అవకాశమెక్కువ. ఇలా తరలించే క్రమంలో మరమ్మతులకు గురైన వాహనాల్లో, మంటలు వ్యాపించే ప్రదేశాల నుంచి తరలించకూడదు. గడ్డి ట్రాక్టర్లపై మనుషులు కూర్చోవడం, నిద్రపోవడం చేయరాదు. గడ్డిని కుప్పలుగా వేసే సమయంలో గడ్డికి, పశువులకు దూరం ఉండేలా చర్యలు తీసుకోవాలి. గడ్డి పరిసర ప్రాంతాల్లో ధూమపానం చేయడం, వాటిని విసరడం చేయడం వలన ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఎక్కువ. **– తాతియ్య, ఏడీఏ జగ్గంపేట**

ఖరీఫ్‌లో సాగైన పంట, పాడి వివరాలిలా..

మండలం	ఆవులు	గేదెలు	గొర్రెలు, మేకలు	ఖరీఫ్ (ఎకరాల్లో..)
గండేపల్లి	2,613	9,584	14,300	7,595
జగ్గంపేట	5,800	13,521	23,262	10,288
కిర్లంపూడి	3,627	12,913	7,500	13,010
రౌతులపూడి	4159	12293	21,048	5300

ప్రమాదకరంగా విద్యుత్తు తీగలు.. ట్రాక్టర్‌పై పరిమితికి మించిన లోడ్‌తో గడ్డి ఇలా..

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలి


రోడ్డు పనులకు శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే

అన్నవరం, న్యూస్‌టుడే: పలు అవసరాల కోసం వచ్చే ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ఆదేశించారు. అన్నవరం గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో ఆమె శుక్రవారం పాల్గొన్నారు. ముందుగా సచివాలయాన్ని పరిశీలించారు. అనంతరం రూ. 50 లక్షలతో కైలాసభూమి, బీసీ కాలనీ, వెలంపేట ప్రాంతాల్లో నిర్మించనున్న సీసీ రోడ్డు, ఇతర పనులకు శంకుస్థాపన చేశారు. గ్రంధాలయ భవనాన్ని ప్రారంభించారు. కూటమి నాయకులు పాల్గొన్నారు.

ఇంజినీరింగ్ కళాశాలలో శిక్షణ

గండేపల్లి, న్యూస్‌టుడే: సూరంపాలెం ప్రగతి ఇంజనీరింగు కళాశాలలో కాగ్నిజెంట్ ఫౌండేషన్ ఇండియా, ఐసీటీ అకాడమి సహకారంతో టెక్ ఫర్ ఆల్ క్లౌడ్ ప్రాక్టీసనర్‌పై శిక్షణ కార్యక్రమం నిర్వహించామని కళాశాల ఛైర్మన్ పి.కృష్ణారావు తెలిపారు. 18 రోజుల పాటు ఈశిక్షణ ఉంటుందని, క్లౌడ్ కంప్యూటింగ్‌కు పెరుగుతున్న ప్రాధాన్యత దృష్ట్యా శిక్షణ ఏర్పాటుచేశామన్నారు. ముఖ్యఅతిథిగా ఐసీటీ అకాడమి ఆంధ్రప్రదేశ్ హెడ్ ఎస్.దినకర్‌రెడ్డి హాజరయ్యారు. కళాశాల వైస్ ప్రెసిడెంట్ ఎం.సతీష్, డైరెక్టర్ కె.సత్యనారాయణ, ప్రిన్సిపల్ జి.నరేష్, హరనాథబాబు తదితరులు పాల్గొన్నారు.

ఆత్మహత్యకు పాల్పడ్డ యువకుడు

రౌతులపూడి: మండలంలోని గంగవరం గ్రామానికి చెందిన అల్లం రమేష్(32) అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనకు సంబంధించి రౌతులపూడి ఎస్సై వెంకటేశ్వరరావు శుక్రవారం తెలిపిన వివరాలివీ. . రౌతులపూడి - కోటనందూరు మార్గంలో రాజవరం గ్రామ శివారున మామిడితోటలో చెట్టుకు ఉరి వేసుకుని మరణించాడు. మృతుడి తండ్రి నాగరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం తుని ఏరియా ఆసుపత్రికి తరలించారు.

(c) eenadu

గోరింక పూసింది

కర్నూలు నగరంలోని సంకల్ బాగ్ వద్ద తుంగభద్ర నది తీరంలో ఓ చెట్టు ఎండిపోయింది. దీని నిండా గోరింకలు వాలాయి. ఈ దృశ్యం అందరినీ కనువిందు చేస్తోంది. చెట్టు నిండుగా కనిపిస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. – ఈనాడు, కర్నూలు

వాలిన స్తంభాలు.. గాల్లో ప్రాణాలు

సి.బెళగల్ మండల పరిధి.. ఈర్లదిన్నె-ముడుమాల మధ్యలో రహదారికి ఓ వైపు విద్యుత్తు స్తంభాలు పక్కకు ఒరిగాయి. ఈ మార్గంలో వందలాది వెళుతుంటారు. స్తంభాలు వాలడంతో వారు ఆందోళన చెందుతున్నారు.

–ఈనాడు, కర్నూలు

కొండపై సిలికాసులు

- గుట్టుగా సరిహద్దులు దాటిస్తున్నారు
- గోరంట్లలో అక్రమ తవ్వకాలు

కొండ పిండి చేసి విలువైన ఖనిజాన్ని సరిహద్దు దాటించి రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. గత కొంత కాలంగా రాయల్టీ చెల్లించకుండానే తరలిస్తున్నట్లు ఇటీవల వెలుగులోకి వచ్చింది. కోడుమూరు మండలం గోరంట్ల గ్రామం చుట్టూ పరిధిలోని రాతి కొండల్లో సిలికా శాండ్ ఖనిజం ఉంది. మూడెకరాల్లో విస్తరించి ఉన్న ఈ కొండలు, పక్కనే చిల్లబండ గ్రామంలో సర్వేనంబరు-226లో 70 సెంట్లను ఏళ్ల కిందట కొందరు లీజుకు తీసుకున్నారు. గడువు ముగిసిందని అధికారులు చెబుతున్నారు.. కానీ యథేచ్ఛగా తవ్వకాలు సాగుతూనే ఉన్నాయి. – న్యూస్‌టుడే, కోడుమూరు

ఏటా అరకోటి గండి

- ఒక మెట్రిక్ టన్ను సిలికా శాండ్‌ రూ.412 రాయల్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఒక్కో వాహనంలో 35-40 మెట్రిక్ టన్నుల వరకు తరలిస్తున్నారు. దీని ప్రకారం రూ.14,420 రాయల్టీ చెల్లించాలి. వారానికి ఆరు వాహనాల లెక్కన పైగా వెళ్తున్నాయి. వారానికి రూ.86,520, నెలకు దాదాపుగా రూ.4 లక్షలు, ఏడాదికి రూ.50 లక్షల ప్రభుత్వ ఆదాయం కోల్పోవాల్సి వస్తోంది. వాహనాల్లో టార్పాలిన్ కప్పి గుట్టుచప్పుడు కాకుండా రవాణా చేస్తున్నారు.
- సాధారణంగా క్వారీల్లో తవ్వకాలు, రవాణాకు మైనింగ్ అధికారుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. రవాణా చేయడానికి ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించాలి. కానీ లారీలను చూసీచూడనట్లు వదిలేస్తున్నారు.

కోడుమూరు పట్టణానికి సమీపంలో ఏర్పాటు చేసిన క్రషింగ్ యంత్రాలు.. లారీలో తరలిస్తూ..

ఇలా వెలుగులోకి

ఉమ్మడి కర్నూలు జిల్లాలో 516 మైనింగ్ క్వారీలు ఉన్నాయి. ఫెల్డ్‌స్పార్, లేటరైట్, సిలికా శాండ్, ఐరన్‌ఓర్ వంటి విలువైన ఖనిజాలు ఉన్నాయి. క్వారీల్లో ఖనిజం తవ్వి బయటకు రావాలంటే తప్పనిసరిగా సీనరేజీ(రాయల్టీ) చెల్లించాలి. గత వైకాపా సర్కారు హయాంలో అధికారులను భయపెట్టి అక్రమాలకు తెరలేపారు.. లించేశారు. 'కూటమి' ప్రభుత్వం వచ్చిన తర్వాత సీనరేజీ వసూళ్ల బాధ్యతను ప్రైవేటు సంస్థకు అప్పగించింది. తనిఖీలు చేయగా అక్రమ దందా వెలుగులోకి వచ్చింది.

ముక్కలు చేసి.. పక్కకు తరలించి

- సిలికా శాండ్‌ను గ్లాస్(గాజు) తయారీకి వినియోగిస్తారు. ఈ ఖనిజానికి మార్కెట్లో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. రాతి కొండల్లో లభించిన పెద్ద పెద్ద రాళ్లను రాత్రి వేళ ప్రత్యేక వాహనాల్లో కోడుమూరు పట్టణానికి తరలిస్తున్నారు. అక్కడ క్రషింగ్ యంత్రాలతో చిన్న చిన్న ముక్కలుగా చేస్తున్నారు. మూడు రకాలుగా వేరు చేస్తున్నారు. వాటిని లారీల్లో ఇతర రాష్ట్రాలకు తీసుకెళ్తున్నారు. ప్రధానంగా గోవా తరలిస్తున్నారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన ఓ బడా వ్యాపారి కనుసన్నల్లో ఈ దందా కొనసాగుతోంది.
- మొదటి రకాన్ని గాజు పరిశ్రమకు, రెండు, మూడో రకాన్ని స్థానికంగా విక్రయిస్తున్నారు. మొదటి రకం రూ.లక్షల్లో విలువ చేయగా, రాళ్లు రూ.వేల్లో ధర పలుకుతాయి. మిగతా డస్టును స్థానికంగా ట్రాక్టరు రూ.1200 చొప్పున ఇంటి అవసరాలకు, వెంచర్లలో రహదారులకు విక్రయిస్తున్నారు.

బంగారు చందనం

ఆమె వైద్యురాలు.. మెడ, వెన్ను నొప్పి ఇబ్బంది పెట్టింది.. స్నేహితుల సూచన మేరకు 'ఈత' నేర్చుకొన్నారు. నిత్య సాధనతో జాతీయస్థాయిలో బంగారు పతకాలు సాధిస్తున్నారు కర్నూలు వైద్య కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డా.చందనా రాజారాం. నెల్లూరుకు చెందిన ఆమె 2011లో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. 2012-15లో కర్నూలు వైద్య కళాశాలలో పీజీ (అనస్థీషియా)లో ప్రవేశం పొందారు. ఆ సమయంలో మెడ, వెన్ను నొప్పితో బాధపడ్డారు. ఆరోగ్యం కోసం వైద్య కళాశాల పక్కనే కొలనులో ఈత నేర్చుకొన్నారు. అప్పటి నుంచి నిత్యం గంటపాటు సాధన చేస్తూనే ఉన్నారు. స్విమ్మింగ్ అసోసియేషన్ ప్రోత్సాహంతో ఈత పోటీల్లో పాల్గొనడం ప్రారంభించారు. ఈ ఏడాది అక్టోబరులో గుంటూరులో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో బంగారు, వెండి, కాంస్య పతకాలు అందుకున్నారు. ఈనెల 12న మంగళగిరిలో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో ఫ్రీస్టైల్, బ్యాక్‌స్ట్రోక్ తదితర విభాగాల్లో ప్రతిభ చాటి నాలుగు బంగారు పతకాలు సాధించారు. – న్యూస్‌టుడే, కర్నూలు వైద్యాలయం

వాజ్‌పేయీ విగ్రహావిష్కరణ

కర్నూలులోని ధర్నాచౌక్ వద్ద వాజ్‌పేయీ విగ్రహాన్ని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, మాజీ ఎంపీ టీజీ వెంకటేశ్ తదితరులు ఆవిష్కరించారు. అనంతరం ఎగ్జిబిషన్ మైదానంలో శుక్రవారం రాత్రి నిర్వహించిన అటల్-మోదీ సుపరిపాలన యాత్ర బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గౌరు చరితారెడ్డి, కేఈ శ్యాంబాబు, బొగ్గుల దస్తగిరి, డా.పార్థసారథి, భాజపా జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ, మంత్రాలయం తెదేపా ఇన్‌ఛార్జి రాఘవేంద్రరెడ్డి, జనసేన ఉమ్మడి జిల్లా సమన్వయకర్త చింతా సురేశ్ పాల్గొన్నారు. – న్యూస్‌టుడే, కర్నూలు బీక్యాంపు

రాజమార్గం

జాతీయ రహదారులపై ప్రయాణం సౌకర్యంగా ఉన్నా టోల్ ఛార్జీలు బెంబేలెత్తిస్తున్నాయి. భారాన్ని తగ్గించేందుకు కేంద్రం 'రాజ్ మార్గ్ యాత్ర' యాప్‌ను ప్రవేశపెట్టింది. ఒకసారి రూ.3 వేలు ఆన్‌లైన్‌లో రీఛార్జి చేస్తే చాలు 200 సార్లు దేశంలోని ఏ టోల్‌గేట్‌నైనా దాటొచ్చు. ఫాస్టాగ్ ఉన్న వారు స్మార్ట్‌ఫోన్‌లోకి వెళ్లి ప్లేస్టోర్ నుంచి రాజ్‌మార్గ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఇందులో వాహన నంబరు (తెల్లబోర్డు ఉన్నవే) వివరాలను నమోదు చేయాలి. రవాణా శాఖ నుంచి వాణిజ్యేతర వాహనాల వివరాలు ఈ యాప్‌లో ఉంటాయి. హైవేపై సగటున 70-80 కి.మీ. ఒక టోల్ ఉంటుంది. సాధారణంగా నాలుగు చక్రాల వాహనం ఒకసారి టోల్ గేట్ దాటితే రూ.80 నుంచి 130 వరకు టోల్ రూపంలో వసూలు చేస్తారు. 200 సార్లు దాటితే కనీసం రూ.20 వేలు టోల్ ఛార్జీల రూపంలోనే చెల్లించాల్సి ఉంటుంది. యాప్‌లో చేరితే కేవలం రూ.15కే ఒక మారు చొప్పున టోల్ దాటొచ్చు. రూ.3 వేలు చెల్లించి రూ.20 వేల విలువైన టోల్ ఛార్జీల రాయితీని పొందొచ్చు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో నాలుగు టోల్ గేట్లు దాటాల్సి వస్తుంది. నంద్యాల జిల్లాలో కేవలం 133 కి.మీ. ప్రయాణంలో మూడు చోట్ల టోల్ గేట్ల రూపంలో నాలుగు చక్రాల వాహనంపై రూ.300 భారం పడుతుంది. – న్యూస్‌టుడే, ఆళ్లగడ్డ

నేడు, రేపు ప్రత్యేక ఓటరు మ్యాపింగ్

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: జిల్లాలో 20 శాతం కంటే తక్కువ ఓటర్లను మ్యాపింగ్ చేసిన పోలింగ్ కేంద్రాల్లో శని, ఆదివారాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రత్యేక మ్యాపింగ్ కార్యక్రమం నిర్వహించనున్నారు. సంబంధిత పోలింగ్ కేంద్రాల బీఎల్వోలు 2002, 2025 ఓటర్ల జాబితాలతో అందుబాటులో ఉండాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా.ఎ.సిరి పేర్కొన్నారు. జిల్లాలోని ఓటర్లు వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు.

ప్రమాదం అంచున ప్రయాణం

వాహనదారులు నిత్యం ప్రమాదం అంచుల్లో ప్రయాణం సాగిస్తున్నారు. కోసిగి మండలం చిన్న భూంపల్లి, పెద్ద భూంపల్లి నుంచి ఐరన్‌గల్ గ్రామానికి వెళ్లే రోడ్డు దారుణంగా మారింది. ఐరన్‌గల్ శివారులో ఐదేళ్ల క్రితం కల్వర్టు వర్షం నీటికి కోసుకుపోయింది. ఈ రోడ్డులో సజ్జలగూడెం, జంపాపురం, ఐరన్‌గల్ గ్రామాలకు చెందిన 100 మంది విద్యార్థులు నిత్యం కోసిగిలోని పాఠశాలకు బస్సులో వెళ్తుంటారు. శిథిలావస్థకు గురైన రోడ్డుతో ప్రమాదం పొంచి ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు భయాందోళన గురవుతున్నారు. మరమ్మతు పనులు చేయాలని కోరుతున్నారు. –న్యూస్‌టుడే, కోసిగి

భూకొలతకు చిక్కుముళ్లు

- రైతులను సతాయిస్తున్న సర్వేయర్లు
- ఐవీఆర్ఎస్ నివేదికలో వెల్లడి

భూముల సర్వే చేయడంలో సర్వేయర్లు రైతులను ఇబ్బంది పెడుతున్నారు. పైసలిస్తే ఒకలా.. లేకుంటే మరోలా వ్యవహరిస్తున్నారు. కొలతలు వేసి హద్దులు చూపినట్లు చెబుతున్న వాటిలో సగానికి పైగా కొలతలు వేయకనే ఎండార్స్‌మెంట్లు ఇచ్చేస్తున్నారు. భూముల సర్వేకు సంబంధించి రెవెన్యూ అధికారులు ఇబ్బంది పెడుతున్నట్లు ఐవీఆర్ఎస్ సర్వేలో తేలింది. నలుగురు వీఆర్వోలు, ఐదుగురు సర్వేయర్లు డబ్బులు వసూలు చేస్తున్నట్లు తేలడంతో ఉన్నతాధికారులు వారికి తాఖీదులు జారీ చేశారు. కర్నూలు జిల్లాలో 18 మంది విలేజ్ సర్వేయర్లపై కర్నూలు జిల్లాలో ఫిర్యాదులు వచ్చాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

– న్యూస్‌టుడే, కర్నూలు సచివాలయం

సబ్ డివిజన్‌లు చేయడంలోనూ..

- సర్వే సబ్ డివిజన్ చేసుకునేందుకు భూయజమాని దరఖాస్తు చేసుకుంటే.. విలేజ్ సర్వేయర్ నుంచి మండల సర్వేయర్ లాగిన్‌కు వెళ్తుంది. విలేజ్ సర్వేయర్ సర్వే చేసి తహసీల్దారుకు నివేదిక పంపాలి. మండల సర్వేయర్ పరిశీలించి సబ్ డివిజన్ చేసి తహసీల్దారు ఆమోదంతో అర్జీదారుడికి సర్వే సబ్ డివిజన్ నివేదిక అందజేయాల్సి ఉంది. సర్వే సబ్ డివిజన్ విషయంలోనూ వీఆర్వోలు, విలేజ్ సర్వేయర్లు అక్రమాలకు పాల్పడుతున్నారు.

పరిశీలన

- కర్నూలు జిల్లాలో సర్వే సబ్ డివిజన్ కోసం 18,706 దరఖాస్తులు రాగా అందులో 15,486 వరకు పరిష్కరించినట్లు చెబుతున్నారు. వివిధ కారణాలు చూపుతూ 2,944 దరఖాస్తులను తిరస్కరించారు. నంద్యాల జిల్లాలో 13,772 దరఖాస్తులు రాగా.. 11,355 వరకు పరిష్కరించగా.. 2,229 దరఖాస్తులను సర్వేయర్లు తిరస్కరించారు..

ఈ ఏడాది దరఖాస్తులు పరిష్కారం తిరస్కరణ

	దరఖాస్తులు	పరిష్కారం	తిరస్కరణ
కర్నూలు	8,867	7,544	1,278
నంద్యాల	7,872	7,097	749

తిరస్కరణకే ప్రాధాన్యం

- తమ భూములకు కొలతలు వేసి హద్దులు చూపాలని కోరుతూ ఉమ్మడి జిల్లాలో గతేడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 16,739 దరఖాస్తులు వచ్చాయి. సర్వే చేసి హద్దులు చూపించి.. ఎంజాయిమెంట్ సర్టిఫికెట్ ఇచ్చేందుకుగాను భూయజమాని ప్రభుత్వానికి రూ.550 చలానా కట్టాలి. ఆ దరఖాస్తు విలేజ్ సర్వేయర్ లాగిన్‌కు వెళ్తుంది.
- సర్వేయర్ అర్జీదారుడితో మాట్లాడి ఆ పొలం ఇరుగుపొరుగు రైతులకు నోటీసులు జారీ చేయాలి. ఏడు రోజుల్లోగా భూమి కొలతలు వేయాలి. అందరి ఆమోదంతో స్టేట్‌మెంట్ నమోదు చేయాలి. అనంతరం విలేజ్ సర్వేయర్ లాగిన్ నుంచి ఉప తహసీల్దారు లాగిన్‌కు పంపాలి.
- సర్వే ఆధారాలను డీటీకి చూపి ఆమోదం తెలపాలి. ఆ తర్వాత అర్జీదారుడికి ఎంజాయిమెంట్ సర్టిఫికెట్ ఇవ్వాలి. ఈ ప్రక్రియ 21 రోజుల్లో పూర్తవ్వాలి. అధికారులు కాలయాపన చేస్తే ఆ దరఖాస్తు తిరస్కరణకు గురవుతుంది.

నాలుగేళ్లుగా ప్రదక్షిణలు

ఓర్వకల్లు మండలం నన్నూరులో సర్వే నంబర్లు 1149, 1150లో మూడెకరాలు ఉంది.. సర్వే చేసి హద్దులు చూపాలని.. వెబ్‌ల్యాండ్‌లో తమ పేరున నమోదు చేయాలని కోరుతూ కె.రామమద్దమ్మ గత నాలుగేళ్లుగా రెవెన్యూ, సర్వే అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. భూములకు సర్వే చేయాలని కోరుతూ ఎఫ్.లైన్ దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటివరకు కొలతలు వేసి హద్దులు చూపలేదు.

దోచుకుంటున్నారు..

భూములకు కొలతలు, సబ్ డివిజన్ల కోసం వచ్చిన అర్జీలను నిర్ణీత గడువులోపు పరిష్కరించాల్సి ఉండగా.. రెండు, మూడు వారాలైనా వాటిని చూడటం లేదు. క్షేత్రస్థాయికి వెళ్లి కొలతలు వేయడం లేదు. భూముల విలువను బట్టి సర్వే చేసేందుకు కొందరు సర్వేయర్లు ధర నిర్ణయించారు. రూ.10 వేల నుంచి రూ.50 వేలు, రూ.లక్ష వరకు తీసుకుంటున్నారు. తామిచ్చిన నివేదిక ఆధారంగానే ఆన్‌లైన్ అడంగల్‌లో వివరాలు నమోదవుతాయంటూ బహిరంగంగానే వసూళ్లకు పాల్పడుతున్నారు.

ధనుర్మాసం వేడుక.. అహోబిలం వేదిక

ఏటా కనులపండువగా నిర్వహించే ధనుర్మాసోత్సవానికి ప్రముఖ వైష్ణవ క్షేత్రం అహోబిలం లక్ష్మీనృసింహస్వామి క్షేత్రం ముస్తాబైంది. నెల రోజులు పూజాకైంకర్యాలు, భక్తుల సందడికి అహోబిలం వేదిక కానుంది. ఇక్కడ ఈ నెల 16వ తేదీ నుంచి జనవరి 14వ తేదీ వరకు ధనుర్మాస పూజలు నిర్వహించనున్నారు. నిత్యం తెల్లవారుజామున మహిళలు భక్తిశ్రద్ధలతో దిగువ అహోబిలంలోని గోదాదేవి సన్నిధిలో అమ్మవారి వ్రతం చేపడతారు. డిసెంబరు 16వ తేదీ తెల్లవారుజామున ధనుర్మాస పూజతో పాటు నృసింహస్వామి జన్మనక్షత్రం స్వాతి సందర్భంగా నవనారసింహ అభిషేకం, స్వాతి హోమం ఉంటుందన్నారు. జనవరి 14న భోగి పండగ నాడు ధనుర్మాస పూజ ముగింపు, గోదాదేవి కల్యాణోత్సవాన్ని కనులపండువగా నిర్వహించనున్నారు. –న్యూస్‌టుడే, ఆళ్లగడ్డ గ్రామీణం

పురంలో నిధుల లీకేజీ

పురపాలక సంఘాల్లో మంచినీటి లీకేజీల నివారణ.. పైపులైన్ల పేరుతో ఏటా రూ.కోట్లు ఖర్చు చేస్తున్నా సత్ఫలితాలు రావడం లేదు. నిత్యం 12 ఎంఎల్‌డీ నీరు వృథా అవుతుండటం గమనార్హం. ఒక ఎంఎల్ అంటే.. పది లక్షల లీటర్లు. ఒక ఎంఎల్ నీటిని శుద్ధి చేసి సరఫరా చేయాలంటే కనీసం రూ.10 వేలు ఖర్చు చేయాల్సి వస్తోంది. వృథా అవుతున్న నీటికి అయ్యే ఖర్చు లెక్కిస్తే రోజుకు సుమారు రూ.1.20 లక్షలు, నెలకు రూ.36 లక్షలు, ఏడాదికి రూ.నాలుగు కోట్లకుపైగా ఖర్చవుతుండటం గమనార్హం.

- ఒక మనిషికి రోజుకు 135 లీటర్ల నీరు సరఫరా చేయాలి. ఈ లెక్కన ఉమ్మడి జిల్లాలోని పురపాలక సంఘాల పరిధిలో 18 లక్షల జనాభాకు 200 ఎంఎల్‌డీ (మిలియన్ లీటర్ పర్ డే) అందించాల్సి ఉంది. కానీ 160-170 ఎంఎల్‌డీకి మించడం లేదు.

బసాపురం రహదారిలో నీటి లీకేజీ

పురపాలిక సంఘం	కుళాయి కనెక్షన్లు	ఏటా లీకేజీల నివారణ ఖర్చు (రూ.లక్షల్లో)	రోజు నీటి వృథా (ఎం.ఎల్.)
కర్నూలు	80 వేలు	30	5
ఆదోని	24,500	20	1
నంద్యాల	32,633	30	4
ఎమ్మిగనూరు	14,950	6	0.50
డోన్	11 వేలు	10	0.27

ఇలా చేస్తేనే..

15వ ఆర్థిక సంఘం ద్వారా ఉమ్మడి కర్నూలు జిల్లాకు రూ.43 కోట్లు మంజూరయ్యాయి. నీటి సమస్య పరిష్కారానికి అధిక భాగం నిధులు చేసుకునే అవకాశముంది. మరోవైపు స్థానిక సంస్థల నిధులు కలిపితే విడతల వారీగా పనులు పూర్తిస్థాయిలో చేసి తాగునీటి సమస్యలు తొలగించొచ్చు.

అడుగడుగునా లోపాలే

- నీటి సరఫరా నిర్వహణలో అంతర్గత లోపాలు ఒక ఎత్తైతే, పనుల్లో నాణ్యత లోపించడం.. లీకేజీల నివారణను తూతూమంత్రంగా చేసి వదిలేస్తున్నారు.
- శాశ్వత పనులు చేపట్టడం లేదు. పనులు దక్కించుకున్న కొందరు కమీషన్లకు కక్కుర్తిపడి నాసిరకంగా చేసి చేతులు దులిపేసుకొంటున్నారు. ఫలితంగా ప్రజాధనం పక్కదారి పడుతోంది.

– న్యూస్‌టుడే, ఆదోని, కర్నూలు, ఎమ్మిగనూరు పురపాలికలు

రైతుబజార్‌కు రూ.6 కోట్లు

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: సి.క్యాంపు రైతుబజార్ విస్తరణ, భవన నిర్మాణాలు, డ్రిప్ వాటర్ స్ప్రింక్లింగ్ సౌకర్యాల వ్యవస్థ ఏర్పాటుకు రూ.6 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

నేడు నవోదయ పరీక్ష

ఎమ్మిగనూరు, న్యూస్‌టుడే: జవహర్ నవోదయ విద్యాలయంలో 2026-27 విద్యా సంవత్సరానికి ఆరో తరగతి ప్రవేశ పరీక్ష శనివారం నిర్వహించనున్నారు. ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు పరీక్ష జరగనుంది. 6469 మంది దరఖాస్తు చేసుకోగా ఉమ్మడి జిల్లాలో 24 కేంద్రాలు ఏర్పాటు చేశారు. " విద్యార్థులు గంట ముందే కేంద్రానికి చేరుకోవాలి.. ఒరిజినల్ ఆధార్ కార్డు, హాల్‌టికెట్ తప్పని సరిగా తీసుకురావాలి.. కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేసినట్లు" ప్రిన్సిపల్ పద్మావతి శుక్రవారం వెల్లడించారు.

పునాదిలో అక్రమాల ఎత్తుగడ

- జీజీహెచ్‌లో లోపభూయిష్టంగా నిర్మాణాలు
- ప్రశ్నించిన ఉద్యోగులపై వేధింపులు

నగరంలోని సర్వజన వైద్యశాల, కర్నూలు వైద్య కళాశాల పరిధిలో చేపడుతున్న నిర్మాణాలు అక్రమాలకు వేదికగా మారాయి. ఏపీఎంఎస్ఐడీసీ పరిధిలో గుత్తేదారులు పనులు చేస్తున్నట్లు చూపించినా... వాస్తవానికి కొందరు గుత్తేదారులతో ఒప్పందాలు కుదుర్చుకుని ఆ సంస్థ పరిధిలోని అధికారులే చేయించి బిల్లులు చేసుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. వాటిని ప్రశ్నించిన కిందిస్థాయి అధికారులపై బెదిరింపులకు దిగుతున్నారు. తట్టుకోలేక ఏపీఎంఎస్ఐడీసీకి చెందిన ఇద్దరు ఇంజినీర్లు ఉద్యోగాలు రాజీనామా చేయడం గమనార్హం. ఒప్పంద పద్ధతిలో టెక్నికల్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న సురేశ్‌ను ఆదోనికి బదిలీ చేశారు. మరో మహిళా ఇంజినీరును ఆదోనికి బదిలీ చేయడంతో రాజీనామా చేశారు.

ఈనాడు, కర్నూలు,
-న్యూస్‌టుడే, కర్నూలు వైద్యాలయం

కర్నూలు వైద్య కళాశాలకు కేంద్రం వీఆర్‌డీఎల్(వైరల్ రీజినల్ డయాగ్నొస్టిక్ ల్యాబ్)ను మంజూరు చేసింది. రూ.74 లక్షలు వెచ్చించి దీన్ని నిర్మిస్తున్నారు. ఏ భవనమైనా భూ ఉపరితలానికి కనీసం మూడడుగుల ఎత్తులో ఉండేలా నిర్మిస్తారు. అలా చేస్తేనే భారీ వర్షాలు కురిసినా నీరు భవనంలోకి రాకుండా ఉంటుంది.

అడుగు ఎత్తు కూడా లేదు..

- ఖరీదైన పరికరాలుండే వీఆర్‌డీఎల్ ల్యాబ్ భవన ఫ్లోరింగ్ భూమికి అడుగు ఎత్తులో కూడా లేదు. భవనం ఎత్తుగా నిర్మించాలంటే అందుకు తగ్గట్టు పిల్లర్లు వేయాలి. భారీగా మట్టి, కంకర వినియోగించాలి. ఫలితంగా వ్యయం రూ.లక్షల్లో ఉంటుంది. వాటి నిధులు మిగుల్చుకునేందుకు గుత్తేదారుడు ఇష్టానుసారంగా పనులు చేస్తున్నారు.
- డీఎంహెచ్‌వో కార్యాలయానికి సమీపంలో రూ.2.78 కోట్ల వ్యయంతో నిర్మించిన ఔషధ నియంత్రణ, పరిపాలన భవనాన్ని కూడా భూ ఉపరితలానికి సమానంగా ఉండేలా నిర్మించారు. దీనిని 9వ తేదీన ప్రారంభించారు. భవనంలోకి వెళ్లేందుకు కనీసం ఒక మెట్టు కూడా లేదు. రెండంతస్తుల్లో నిర్మించిన ఆ భవనానికి రూ.2.78 కోట్లు ఖర్చుయ్యే అవకాశం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

- సర్వజన వైద్యశాలలో న్యూరోసర్జరీ, యూరాలజీ ఓటీల ఆధునికీకరణకు చర్యలు చేపట్టారు. రూ.55 లక్షలకు టెండర్లు వేశారు. గతేడాది పనులు ప్రారంభమయ్యాయి. కలెక్టర్ ఆదేశాలతో ఎట్టకేలకు పూర్తి చేశారు.

ఒకే అధికారికి కీలక బాధ్యతలు

ఏపీఎంఎస్ఐడీసీ ఈఈగా విధులు నిర్వర్తిస్తున్న ఎం.చిరంజీవులు.. ఇన్‌ఛార్జి ఎస్ఈగానూ ఉన్నారు. క్వాలిటీ కంట్రోల్ విభాగ ఈఈ బాధ్యతలను సైతం ఆయనే పర్యవేక్షిస్తున్నారు. ఏపీఎంఎస్ఐడీసీలో మూడు కీలక పోస్టులను ఒకే వ్యక్తి నిర్వహిస్తున్నా పోస్టుల భర్తీ జరగడంలేదు. ఎలక్ట్రికల్ డీఈగా ఉన్న జయరామిరెడ్డి ఎస్ఈకి పీఏగానూ ఉన్నారు.

16న నెట్‌బాల్ ఎంపిక పోటీలు

కర్నూలు క్రీడలు, న్యూస్‌టుడే: ఈ నెల 16వ తేదీన ఉదయం 9.00 గంటలకు సిల్వర్ జూబ్లీ కళాశాల మైదానంలో సీనియర్ నెట్‌బాల్ టోర్నమెంట్, ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి జిల్లాల కార్యదర్శి కె.వంశీకృష్ణ శుక్రవారం తెలిపారు. ప్రతిభ చూపిన క్రీడాకారులు ఈ నెల 27 నుంచి 29వ తేదీ వరకు జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా తరపున ప్రాతినిధ్యం వహిస్తారన్నారు. వివరాలకు 93938 55460, 91607 77876 నంబర్లను సంప్రదించాలని కోరారు.

ఏజెంట్లు కావలెను 40 YEARS
ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రములలో అత్యధికంగా 489 బ్రాంచీలతో దిగ్విజయంగా నడుస్తున్న మా సంస్థకు ఈ దిగువ కేంద్రములలో బ్రాంచి నడుపుటకు ట్రాన్స్ పోర్ట్ రంగంలో అనుభవం కలిగి గోడౌన్ వసతి, ధరావత్తు, ష్యూరిటీ ఇవ్వగలిగిన వారి నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి.
1. కర్నూలు-రాజ్‌విహార్ సెంటర్
2. కర్నూలు-C.క్యాంప్
KRANTI ROAD TRANSPORT (P) LTD., REGULAR PARCEL SERVICE
H.O. 5th Road, Autonagar, VIJAYAWADA-520007, ✆8179758999,7799139999
Email: krantiroadtransport@gmail.com

ఇంట్లో కొత్త వెలుగులు

విద్యుత్తు వినియోగదారులకు అండగా ఉండేలా ఏపీఈఆర్‌సీ పలు సంస్కరణలు తీసుకొచ్చింది. గతంలో కొత్త కనెక్షన్‌కు ఇంటి నుంచి స్తంభానికి కనీసం 30 మీటర్ల దూరంలో ఉంటే తక్కువ ఖర్చుతో మీటరు అమర్చేవారు. 30 మీటర్ల దూరం దాటితే కొత్త స్తంభంతోపాటు ఎంత దూరం ఉంటే అంత వరకు అల్యూమినియం తీగలతో పాటు ఇతరత్రా ఖర్చులతో ఎస్టిమేషన్ వేస్తారు. ఈ నిబంధనలు మారుస్తూ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కొత్త కనెక్షన్‌కు సంబంధించి కేటగిరీ ఆధారంగా స్థిర ఛార్జీలను ప్రవేశపెట్టి అదనపు భారం తొలగించింది. గత నెల 29వ తేదీ నుంచి స్థిర ఛార్జీలు అమల్లోకి వచ్చాయి. కిలోమీటరు దూరం వరకు నూతన సంస్కరణలు వర్తిస్తాయి. వెంచర్లు, ఫామ్‌హౌస్‌లు, అండర్ గ్రౌండ్ కేబుల్ వేసుకున్నవారికి వర్తించవు. – న్యూస్‌టుడే, కర్నూలు వెంకటరమణ కాలనీ

జిల్లా	కనెక్షన్లు
కర్నూలు	8,67,000
నంద్యాల	7,11,000

ఎవరెవరు.. ఎంతెంత

గృహ అవసరాలు (ఎల్‌టీ) : ఒక కిలోవాట్‌కు రూ.1500, 2-20 కిలోవాట్ల వరకు అదనంగా ప్రతి కిలోవాట్‌కు రూ.2 వేల చొప్పున చెల్లించాలి. 20 నుంచి 150 కిలోవాట్ల వరకు ప్రతి కిలోవాట్‌కు రూ.12,600 చెల్లించాల్సి ఉంటుంది.

హెచ్‌టీ : 75 నుంచి 150 కిలోవాట్ల వరకు ప్రతి కిలోవాట్‌కు రూ.4,400 చొప్పున చెల్లించాలి. నూతన నియంత్రికను వినియోగదారులే డబ్బులు చెల్లించి ఏర్పాటు చేసుకోవాలి.

వాణిజ్య : ఒక కిలోవాట్‌కు రూ.1800, 2-20 కిలోవాట్ల వరకు ప్రతి కిలోవాట్‌కు అదనంగా రూ.2 వేల చొప్పున చెల్లించాల్సి ఉంది. 21-150 కిలోవాట్ల వరకు ప్రతి కిలోవాట్‌కు రూ.12,600 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు
Cell: 99899 97628
ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి
Cell: 80085 13479

(c) eenadu

పెళ్లి సంబంధాల కోసం వెతుకుతున్నారా...

డివోర్స్/విడో/విడోవర్ (అన్నికులాలు) అవివాహితులకు సువర్ణావకాశం

నేడు రేపు డివోర్స్/విడో/విడోవర్ (అన్నికులాల) అవివాహిత వధూవరులకు ఈనాడు పెళ్లిపందిరి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం

తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదిక అయిన 'ఈనాడు పెళ్లిపందిరి' డివోర్స్/విడో/విడోవర్ (అన్నికులాలు) అవివాహిత వధూవరులకు ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని రాజ్‌విహార్ సెంటర్‌లో రాజ్ థియేటర్ ఎదురుగా ఉన్న ఈనాడు కార్యాలయం వేదికగా నిర్వహిస్తున్నారు. వివాహం కోసం ఎదురుచూస్తున్న వధూవరులతో పాటు సంబంధిత కుటుంబీకులు నేడు(శనివారం, డిసెంబరు 13న), రేపు(ఆదివారం, డిసెంబరు 14న) ఉదయం 9 గం॥ నుంచి సాయంత్రం 5.30 గం॥ వరకు తమ ప్రొఫైల్‌ను ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు. ★ వధూవరుల బయోడేటా & ఫొటోలను క్రింద తెలిపిన వాట్సాప్ నంబర్లకు పంపి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్‌ను ఫోన్‌లో యాప్ ద్వారా కూడా చూసుకోవచ్చు.

మరిన్ని వివరాలకు 91543 66099 & 91547 72006

మహానందీశునికి పల్లకిసేవ

మహానంది, న్యూస్‌టుడే: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం మహానందిలో దేవస్థానం ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి పల్లకి సేవ ఘనంగా నిర్వహించారు. వేదపండితులు హనుమంతశాస్త్రి ఆధ్వర్యంలో గంగా కామేశ్వరీదేవి సహిత మహానందీశ్వరస్వామివార్ల ఉత్సవ మూర్తులకు అలంకార మండపంలో విశేష పూజలు చేశారు. అనంతరం ప్రాకారంలో ఊరేగించారు. భక్తులు పాల్గొన్నారు.

మహానంది: పల్లకిసేవలో పాల్గొన్న భక్తులు

చౌడమ్మా.. దీవించమ్మా

నందవరం(బనగానపల్లి గ్రామీణం), న్యూస్‌టుడే: బనగానపల్లి మండలం నందవరం గ్రామంలోని చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో ఆలయ సిబ్బంది ఆధ్వర్యంలో శుక్రవారం నేత్రపర్వంగా పల్లకి సేవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లకిలో ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పల్లకితో ప్రాకార ఉత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, భక్తులున్నారు.

ఉత్సవంలో పాల్గొన్న భక్తులు, అర్చకులు

అమృతవల్లికి ప్రత్యేక పూజలు

అహోబిలం(ఆళ్లగడ్డ గ్రామీణం), న్యూస్‌టుడే: అహోబిలం లక్ష్మీనృసింహ స్వామి ఆలయంలో శుక్రవారం అమృతవల్లి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దిగువ అహోబిలంలో అమ్మవారి సన్నిధి ఆవరణలో అమ్మవారి ఉత్సవ విగ్రహానికి పంచామృతాలతో అభిషేకించారు. ధూపదీపాలతో మహామంగళహారతి అందించి ప్రత్యేకంగా అలంకరించారు. సాయంత్రం విశేషంగా అలంకరించి ఊయలలో కొలువుంచి ఊంజల్ సేవ జరిపారు. పూజల్లో పాల్గొన్న భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. ఆలయ ప్రధానార్చకుడు కిడాంబి వేణుగోపాలన్, మణియార్ సౌమ్యనారాయణన్ ఆధ్వర్యంలో పూజలు చేశారు.

ప్రత్యేక అలంకరణలో అమృతవల్లి అమ్మవారు

పోటీలతో ఆలోచన శక్తి మెరుగు

పోటీలో పాల్గొన్న విద్యార్థినులతో అధ్యాపకులు

కర్నూలు విద్య, న్యూస్‌టుడే: పోటీల్లో పాల్గొనడంతో ఆలోచన శక్తి మెరుగుపడుతుందని జిల్లా వృత్తి విద్య అధికారి సురేష్ పేర్కొన్నారు. జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా నగరంలోని కేవీఆర్ మహిళా జూనియర్ కళాశాలలో శుక్రవారం జిల్లా స్థాయి వ్యాసరచన, వక్తృత్వ పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వక్తృత్వ పోటీల్లో పాల్గొంటే నాయకత్వ లక్షణాలు అలవడుతాయన్నారు. క్రమశిక్షణతో చదువుకుంటే భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందన్నారు. విజేతలకు ఈ నెల 24వ తేదీన బహుమతులు అందజేస్తామని తెలిపారు. జిల్లా స్థాయిలో రాణించిన విద్యార్థులను రాష్ట్ర స్థాయికి పంపుతామన్నారు. కార్యక్రమంలో ఆర్ఐవో లాలెప్ప, ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్ ప్రభు తదితరులు పాల్గొన్నారు.

యువశక్తి.. చాటాలి దేశభక్తి

☛ ఎన్‌సీసీ శిబిరాల్లో యువతుల సత్తా

కర్నూలు బి.క్యాంపు, న్యూస్‌టుడే: యువతలో దేశభక్తి పెంపొందించడంలో ఎన్‌సీసీ శిక్షణ దోహదం చేస్తుంది. పలు ప్రాంతాల సంస్కృతి చెప్పడంలో కీలక పాత్ర పోషిస్తుంది. యువతలో నాయకత్వ లక్షణాలు వెలికితీయడంతోపాటు ధైర్య సాహసాలు నింపుతోంది. 2025-26లో వివిధ ప్రాంతాల్లో జరిగిన ఎన్‌సీసీ శిబిరాల్లో పలువురు యువతులు పాల్గొని సత్తా చాటి, ఆదర్శంగా నిలుస్తున్నారు.

విభిన్న సంస్కృతులపై అవగాహన: శివలక్ష్మి

నగరంలోని సిల్వర్ జూబ్లీ కళాశాలకు చెందిన శివలక్ష్మి బీకాం చదువుతున్నారు. తల్లిదండ్రులు ప్రమీల, రామేశ్వరరెడ్డి. తండ్రి మృతి చెందారు. తల్లి కూలీ పనిచేస్తూ కుటుంబానికి ఆసరాగా నిలబడ్డారు. స్వగ్రామం బనగానపల్లి. 2025 జనవరి 16 నుంచి 26వ తేదీ వరకు విజయవాడలో జరిగిన ఎల్ఆర్డీసీ(గవర్నర్) శిబిరంలో పాల్గొన్నారు. విజయవాడలో జరిగిన గవర్నర్ పరేడ్‌లో కవాతు చేసి ఉత్తమ విద్యార్థిని అవార్డు అందుకున్నారు. సెప్టెంబర్ 27 నుంచి అక్టోబరు 5వ తేదీ వరకు గుంటూరులో జరిగిన ట్రెక్కింగ్ శిబిరంలో పాల్గొని.. కొండపల్లి, కోటకొండ ప్రాంతాల్లో పర్యటించి.. అక్కడి వారి అభిరుచులపై అవగాహన పెంచుకున్నట్లు తెలిపారు.

రక్షణ రంగంలోకి వెళ్లడమే లక్ష్యం : నిఖిల

కేవీఆర్ మహిళా డిగ్రీ కళాశాలలో చదువుతున్నారు నిఖిల. తల్లిదండ్రులు పద్మావతి, గోవిందు. వ్యవసాయ కుటుంబం. స్వగ్రామం తుగ్గలి మండలం కొత్తూరు గ్రామం. 2025 సెప్టెంబరు 11 నుంచి 21వ తేదీ వరకు, ఆగస్టు 10 నుంచి 21వ వరకు అనంతపురంలో జరిగిన సీపీటీసీ శిబిరాల్లో పాల్గొన్నారు. ఆగస్టు 7 నుంచి 15వ తేదీ వరకు గుంటూరులో జరిగిన లోకల్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల శిబిరంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పరేడ్‌లో ఉత్తమ విద్యార్థినిగా ఎంపికయ్యారు. ఎన్‌సీసీ పరీక్షల్లో మెరుగైన గ్రేడ్ సాధించి.. రక్షణ రంగంలోకి వెళ్లడమే లక్ష్యమని వెల్లడించారు.

దేశసేవ చేయడానికి దోహదం : ఐశ్వర్య

కేవీఆర్ మహిళా డిగ్రీ కళాశాలలో చదువుతున్నారు ఐశ్వర్య. తల్లిదండ్రులు గౌరమ్మ, ఈరన్న. వ్యవసాయ కుటుంబం. స్వగ్రామం తుగ్గలి మండలం, మామిళ్లకుంట. 2024 జూన్ నుంచి 2025 జనవరి వరకు అనంతపురం, నంద్యాలలో జరిగిన సీఏటీసీ శిబిరాల్లో పాల్గొన్నారు. 2025 ఏప్రిల్ 18 నుంచి మే 2వ తేదీ వరకు జమ్ము, కాశ్మీర్‌లో జరిగిన అడ్వెంచర్ శిబిరంలో పాల్గొన్ని ఉత్తమ విద్యార్థిని అవార్డు అందుకున్నారు. దేశసేవ చేయడానికి దోహదం చేస్తుందని ఎన్‌సీసీలో చేరినట్లు చెబుతున్నారు.

సామాజిక కార్యక్రమాలతో చైతన్యం : లక్ష్మీదేవి

కేవీఆర్ మహిళా డిగ్రీ కళాశాలలో లక్ష్మీదేవి చదువుతున్నారు. తల్లిదండ్రులు జయమ్మ, శ్రీనివాసులు. తండ్రి ఆటో డ్రైవర్. తల్లి టైలరింగ్. నగరంలోని షరీన్‌నగర్‌లో ఉంటున్నారు. ఈమె 2025 అక్టోబరు 9 నుంచి 17వ తేదీ వరకు సికింద్రాబాద్‌లో జరిగిన జాతీయ సమైక్యత శిబిరంలో పాల్గొన్నారు. నంద్యాలలో సెప్టెంబర్ 20 నుంచి అక్టోబరు 1వ తేదీ వరకు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్, సెప్టెంబర్ 10 నుంచి 20వ తేదీ వరకు సీఏటీసీ శిబిరాల్లో పాల్గొన్నారు. పలువురిని చైతన్యం చేయడానికి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్లు తెలిపారు.

ధ్రువపత్రం పోతే.. పొందండిలా..

మీ కోసం

నంద్యాల రైతునగరం, న్యూస్‌టుడే: పదో తరగతి, ఇంటర్ మార్కుల ధ్రువపత్రాలు పోగొట్టుకున్నారా? కంగారు పడాల్సిన అవసరం లేదు. మళ్లీ డూప్లికేట్ కాపీలు పొందడం చాలా సులువు. ఇందుకోసం అవసరమైన పత్రాలు, అఫిడవిట్, చలానా సమర్పించి సంబంధిత వెబ్‌సైట్‌లో నమోదు చేసుకుంటే మీరు పోగొట్టుకున్న మార్కుల లిస్టులు మీకు అందుతాయి.

పదో తరగతి : పదో తరగతి ధ్రువీకరణ పత్రం పోగొట్టుకుంటే bse.ap.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి డూప్లికేట్ ఎస్ఎస్‌సీ దరఖాస్తు ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. దాన్ని ప్రింట్ తీసుకొని వివరాలు నింపాలి. మార్కుల లిస్టు పోయినట్లుగా పోలీసుల నుంచి ఓ లేఖను తీసుకోవాలి. రూ.50 విలువైన స్టాంపు పేపర్‌పై ఓ అఫిడవిట్ ఉండాలి. ఎస్సై, డిప్యూటీ తహసీల్దార్ అంతకంటే ఎక్కువ స్థాయి అధికారి నాట్ ట్రేసింగ్ డాక్యుమెంటును తీసుకోవాలి. మీ సేవా కేంద్రంలో రూ. 250 చలానా కట్టాలి. పాఠశాల ప్రధానోపాధ్యాయుడి ద్వారా డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంటు ఎగ్జామ్ వారికి పోస్టు ద్వారా పంపించాలి. నెల రోజులకు పాఠశాలకు డూప్లికేట్ మార్కుల లిస్టు వస్తుంది.

ఇంటర్మీడియట్ : ఇంటర్మీడియట్ ధ్రువపత్రం పోగొట్టుకుంటే bie.ap.gov.in వెబ్‌సైట్‌లో స్టూడెంట్ సర్వీసెస్‌లోకి వెళ్లి డూప్లికేట్ సర్టిఫికేట్ ఆప్షన్ ఎంచుకోవాలి. హాల్ టికెట్టు నంబరు, పుట్టిన తేదీ, మెయిల్ ఐడీ నమోదు చేస్తే విద్యార్థి వివరాలు కనిపిస్తాయి. అఫిడవిట్, ప్రిన్సిపల్ సంతకం చేసిన దరఖాస్తును అప్లోడ్ చేయాలి. చలానా తీసి ఆన్‌లైన్‌లో సబ్‌మిట్ కొడితే అప్లికేషన్ కనిపిస్తుంది. అందులో నంబరును ఎంటర్ చేసి అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవచ్చు. అప్లోడ్ చేసిన ఒక సెట్ డాక్యుమెంట్లు ఇంటర్ చదివిన కళాశాలలో అందజేయాలి. 15 రోజుల తర్వాత నకలు సర్టిఫికేట్ కళాశాలకు వస్తుంది

డిగ్రీ లేదా పీజీ : డిగ్రీ లేదా పీజీ ధ్రువపత్రాలు పోగొట్టుకుంటే సంబంధిత యూనివర్సిటీకి వెళ్లి డూప్లికేట్ మార్కుల లిస్టు కోసం దరఖస్తు చేసుకోవాలి. నెల రోజుల్లో ధ్రువపత్రం వస్తుంది.

జాతీయ లోక్‌అదాలత్‌లో ట్రాఫిక్ చలానా కేసుల పరిష్కారం

కర్నూలు నేరవిభాగం, న్యూస్‌టుడే: జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్థి ఆధ్వర్యంలో శనివారం ఉమ్మడి జిల్లా పరిధిలోని కోర్టుల్లో జరిగే జాతీయ లోక్ అదాలత్‌లో ట్రాఫిక్ చలానా కేసుల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. సివిల్, రాజీకి అర్హమైన క్రిమినల్ కేసులు, భూ సేకరణ, పన్నుల వివాదం, రోడ్డు ప్రమాదాలు, బీమా, బ్యాంకు వివాదాలు ఇతరత్రా కేసులతో పాటు ట్రాఫిక్ చలానా కేసులు పరిష్కరించనున్నారు. శనివారం నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌ను పురస్కరించుకుని ఈ నెల 9న స్థానిక న్యాయ సేవాసదన్‌లో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి, పోక్సో కోర్టు న్యాయమూర్తి రాజేంద్రప్రసాద్, పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించి ఈ అంశంపై చర్చించారు. పెండింగ్‌లో ఉన్న చలానా కేసులు జాతీయ లోక్‌అదాలత్‌లో పరిష్కరించవచ్చన్న హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

ప్రతి నెలా 6 వేల వాహనాలకు చలానాలు

రోడ్డు ప్రమాదాలు నివారించే లక్ష్యంతో పోలీసు ఉల్లంఘనలకు పాల్పడిన వాహనాలకు ఇ-చలానా ద్వారా జరిమానాలు విధిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 43 పోలీసుస్టేషన్ల పరిధిలో పోలీసు అధికారులు, సిబ్బంది జరిమానాలు విధిస్తున్నారు. ప్రతి నెలా దాదాపు 6 వేల మందికి పైనే జరిమానాలు విధిస్తున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి నవంబర్ వరకు 69,216 వాహనాలకు రూ. 2.52 కోట్లు జరిమానా విధించగా.. అందులో 32197 మంది రూ. 89.67 లక్షలు చెల్లించారు. ఇంకా రూ. 1.62 కోట్లు చెల్లించాల్సి ఉంది. గతంలో విధించిన చలానాలు పెండింగ్‌లో ఉన్నాయి. ఎక్కువసార్లు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన వారు జరిమానా కట్టలేదు. అలాంటి వారు స్థానిక కోర్టుల్లో జరిగే జాతీయ లోక్ అదాలత్‌లో పరిష్కరించుకోవాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి లీలావెంకటశేషాద్రి 'న్యూస్‌టుడే' ద్వారా సూచించారు.

వాజ్‌పేయీ ఆలోచనలనే మోదీ అమలు చేస్తున్నారు

◆ సుపరిపాలన యాత్రలో నేతలు

బహిరంగ సభలో ప్రసంగిస్తున్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, వేదికపై మంత్రి సత్యకుమార్ యాదవ్, మాజీ ఎంపీ టీజీ వెంకటేశ్ తదితరులు

కర్నూలు బి.క్యాంపు, న్యూస్‌టుడే: దేశ, రాష్ట్రాభివృద్ధి జరిగిందంటే.. నాటి ఎన్డీఏ రథసారథి, నాటి ప్రధానమంత్రి వాజ్‌పేయీ, ఎన్డీఏ కన్వీనర్ చంద్రబాబునాయుడే కారణమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. కర్నూలులోని ధర్నాచౌక్ దగ్గర వాజ్‌పేయీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఎగ్జిబిషన్ మైదానంలో శుక్రవారం రాత్రి నిర్వహించిన అటల్-మోదీ సుపరిపాలన యాత్ర బహిరంగ సభలో ప్రసంగించారు. వాజ్‌పేయీ ఆలోచనలను నేడు ప్రధానమంత్రి మోదీ అమలు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో బస్సు యాత్ర డిసెంబరు 25వ తేదీ వరకు కొనసాగుతుందని తెలిపారు. ప్రతి జిల్లాలో వాజ్‌పేయీ విగ్రహాలను ఏర్పాటు చేసుకుంటూ.. దేశాభివృద్ధికి ఆయన చేసిన సేవలను ప్రజలకు వివరిస్తామన్నారు. అన్ని సంక్షేమ పథకాలను ప్రజలకు చేరుస్తున్నామన్నారు. మాయమాటలు చెప్పేవారిని నమ్మొద్దని కోరారు. ఎమ్మెల్యేలు గౌరు చరితారెడ్డి, డా.పార్థసారథి, కేఈ శ్యాంబాబు, బొగ్గుల దస్తగిరి తదితరులు మాట్లాడుతూ దేశాభివృద్ధికి మాజీ ప్రధాని వాజ్‌పేయీ ఎనలేని కృషి చేశారని చెప్పారు. మాజీ ఎంపీ టీజీ వెంకటేశ్ మాట్లాడుతూ సుపరిపాలన యాత్ర భాగంగా వాజ్‌పేయీ పాలనాదక్షతను నేటి తరానికి తెలియజేయడం సంతోషంగా ఉందన్నారు. భాజపా సహకారంతోనే కర్నూలు రైల్వేస్టేషన్ అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. భాజపా జిల్లా అధ్యక్షుడు అక్కంతోట రామకృష్ణ, మంత్రాలయం తెదేపా ఇన్‌ఛార్జి రాఘవేంద్రరెడ్డి, జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు చింతా సురేష్ తదితరులు పాల్గొన్నారు.

పల్స్ పోలియోను విజయవంతం చేయాలి

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ డా.ఎ.సిరి

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: జిల్లాలో ఈ నెల 21న నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డా.ఎ.సిరి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం పల్స్ పోలియో ఇమ్యునైజేషన్‌కు సంబంధించి జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ నెల 21న బూత్ స్థాయిలో పల్స్ పోలియో చుక్కలను వేస్తారని, ఆ రోజు వేయించుకోని వారికి 22, 23 తేదీల్లో ఇంటింటికి తిరిగి అందిస్తారన్నారు. కార్యక్రమం విజయవంతంగా అయ్యేలా విస్తృత ప్రచారం చేయాలని ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శుల ద్వారా టాం టాం వేయించాలని డీపీవోను ఆదేశించారు. సమావేశంలో డీఆర్వో వెంకట నారాయణమ్మ, డీఎంహెచ్‌వో డా.భాస్కర్, ఇమ్యునైజేషన్ అధికారిణి డా.రమాదేవి, జీజీహెచ్ సూపరింటెండెంట్ డా.వెంకటేశ్వర్లు, వివిధ శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

డీఎల్‌డీవో సీనియార్టీ తుది జాబితా విడుదల

కర్నూలు నగరం(జడ్పీ): పంచాయతీరాజ్ శాఖలో డీఎల్‌డీవోలుగా విధులు నిర్వహిస్తున్న అధికారుల సీనియార్టీ తుది జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ జాబితాలో కర్నూలు జడ్పీ సీఈవో జి.నాసరరెడ్డి, డోన్ డీఎల్‌డీవో నరసింహారెడ్డి, నంద్యాల జిల్లా డ్వామా ఏపీడీ టీవీ భాస్కరనాయుడు, పత్తికొండ డీఎల్‌డీవో రామచంద్రారెడ్డి, ఆదోని డీఎల్‌డీవో బాలకృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు. జాబితాలోని తొలి 65మందికి జిల్లాస్థాయి అధికారుల హోదా కల్పించేందుకు డీపీసీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. డోన్ డీఎల్‌డీవో నరసింహారెడ్డికి సీఈవోగా పదోన్నతి కల్పించి కర్నూలుకు నియమించే అవకాశముందని తెలుస్తోంది.

రాష్ట్రస్థాయి రగ్బీ జట్ల ఎంపికలు

కర్నూలు క్రీడలు: గుంటూరులోని కొత్తపేటలో ఈ నెల 14వ తేదీన రాష్ట్రస్థాయి అస్మిత రగ్బీ జట్ల ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర కార్యదర్శి బి.రామాంజనేయులు తెలిపారు. అండర్-15, 18 బాలబాలికలు, సీనియర్ మహిళా విభాగాల్లో క్రీడాకారుల ఎంపికలు ఉంటాయన్నారు. ప్రతిభ చూపిన వారు ఈ నెల 27, 28 తేదీల్లో చెన్నైలో నిర్వహించే దక్షిణ మండలం అస్మిత రగ్బీ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. విజేతలకు రూ.10 లక్షల బహుమతిని ప్రకటించారు. 93938 27585 నంబరుకు సంప్రదించాలన్నారు.

ఆదోని జిల్లా సాధనకు ప్రజలంతా కలిసిరావాలి

■ 27వ రోజుకు చేరిన రిలే నిరహార దీక్షలు

ఆదోనిలో రిలే దీక్షలు చేస్తున్న వాల్మీకి సంఘం నాయకులు, మద్దతు తెలుపుతున్న తెదేపా నాయకురాలు గుడిసె కృష్ణమ్మ

ఆదోని ఎస్కేడీ కాలనీ, న్యూస్‌టుడే: ఆదోని జిల్లా సాధనకు ప్రజలంతా కలిసికట్టుగా ముందుకు రావాలని ఆదోని జిల్లా సాధన సమితి ఐకాసా నాయకులు రఘురామయ్య, కృష్ణమూర్తిగౌడు, లలితమ్మ, అశోకానందరెడ్డి, సాయిరాం, తిరుమలేశు తదితరులు పిలుపునిచ్చారు. ఆదోని పట్టణంలోని కోట్ల కూడలి వద్ద ఆదోని జిల్లా సాధన సమితి ఐకాస ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 27వ రోజుకు చేరాయి. వాల్మీకి సంఘం నాయకులు శుక్రవారం రిలే దీక్షల్లో కూర్చున్నారు. వాల్మీకి సంఘం నాయకులు ఆర్మీ లక్ష్మన్న, గోపాల్, పహిల్వాన్ తాయన్న, సాయిప్రసాద్, నీలకంఠప్ప, మున్సిపల్ మాజీ ఛైర్‌పర్సన్ శాంత, రాంభీంనాయుడు, రాముడు, సింహం నాగేంద్ర, దేవా, శివకుమార్, గోవిందరాజులు, పరమేశప్ప, హనుమన్న, రంగస్వామి దీక్షలో కూర్చొని మద్దతు తెలిపారు. తెదేపా నాయకురాలు గుడిసె కృష్ణమ్మ దీక్షా శిబిరాన్ని సందర్శించి తన మద్దతు తెలిపారు.

రౌండ్‌టేబుల్ సమావేశం నేడు

ఆదోని జిల్లాగా ప్రకటించాలని డిమాండు చేస్తూ.. శనివారం ఆదోని పట్టణంలోని వాసవి కన్వెన్షన్ హాల్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు ఐకాస నాయకులు తెలిపారు. ఆదోని, ఆలూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం, పత్తికొండ నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, వివిధ పార్టీల నాయకులు, ప్రజా సంఘాలు, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, విద్యార్థి, యువజన సంఘాల నాయకులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.

పీఎంజేఏవై పథకాన్ని సద్వినియోగం చేసుకోండి

మాట్లాడుతున్న జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి లీలావెంకటశేషాద్రి

కర్నూలు గాయత్రీ ఎస్టేట్, న్యూస్‌టుడే: ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన (పీఎంజేఏవై) ద్వారా రూ.5 లక్షల వరకు నిరుపేదలు ప్రైవేటు ఆసుపత్రుల్లో ఉచితంగా చికిత్స పొందవచ్చని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి లీలావెంకటశేషాద్రి సూచించారు. శుక్రవారం స్థానిక కొత్తపేటలోని ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి ఆయన మాట్లాడారు. పీఎంజేఏవై కింద రోగి ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి 15 రోజుల వరకు అయ్యే ఖర్చు కేంద్రం భరిస్తుందన్నారు. 16-59 ఏళ్ల వయసున్న ఒంటరి మహిళలు, దివ్యాంగులు, రోజువారీ కూలీలు, పెయింటర్లు, కాపలాదారులు, పారిశుద్ధ్య కార్మికులకు పథకం వర్తిస్తుందన్నారు. డిప్యూటీ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ శివరాం మాట్లాడుతూ.. అర్హులంతా పథకం కోసం ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలన్నారు. పథకానికి అర్హులో కాదో తెలుసుకునేందుకు 14555 లేదా 1800111565 నంబర్లను సంప్రదించవచ్చన్నారు. ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ శ్రీవాణి, సిబ్బంది కాలనీవాసులు పాల్గొన్నారు.

పంచాయతీల విభజనపై నిషేధం సడలింపు

◗ జిల్లాలో 15 పంచాయతీల నుంచి వినతులు

కర్నూలు నగరం (జడ్పీ), న్యూస్‌టుడే: పంచాయతీల విభజన, విలీనానికి సంబంధించి అమలులో ఉన్న నిషేధాన్ని ప్రభుత్వం సడలించడంతో జిల్లాలోని కొన్ని గ్రామాల నుంచి అభ్యర్థనలు వస్తున్నాయని డీపీవో జి.భాస్కర్ తెలిపారు. కొత్త పంచాయతీల ఏర్పాటు లేదా విలీనానికి గ్రామ పంచాయతీ తీర్మానం, గ్రామపటం (మ్యాప్), ఎంపీడీవో, పంచాయతీ ఇంజినీర్ నుంచి ధ్రువపత్రాలు, జనాభా, ఆదాయం, సంబంధిత గ్రామ ప్రజల నుంచి సంతకాలు ఉండాలన్నారు. కొత్త పంచాయతీలు ఏర్పాటు చేయాలని ఇప్పటికి 15 గ్రామాల నుంచి వినతి పత్రాలు వచ్చినప్పటికీ, మూడు గ్రామాల నుంచి తీర్మానాలతో అందచేశారన్నారు. వాటిని పరిగణనలోకి తీసుకుంటున్నట్లు తెలిపారు. ఎమ్మిగనూరు మండలం కోటేకల్లు పంచాయతీ పరిధిలో చెన్నాపురం, నక్కలమిట్ట, బోడబండ, కె.బసాపురం మజరా గ్రామాలున్నాయని.. చెన్నాపురం, నక్కలమిట్ట పంచాయతీలను ఒక పంచాయతీగా ఏర్పాటు చేయాలని తీర్మానంతో కూడిన వినతి వచ్చిందన్నారు. అలాగే ఎమ్మిగనూరు మండలం పార్లపల్లి పంచాయతీ పరిధిలోని మజరా గ్రామమైన గువ్వలదొడ్డి, కలుగొట్ల పంచాయతీ పరిధిలోని మజరా గ్రామమైన కె.నాగలాపురంలను కొత్త పంచాయతీలుగా చేయాలని తీర్మానించిన పత్రాలు అందచేశారని తెలిపారు.

తొలగించిన వారిని విధుల్లోకి తీసుకోవాలి

మాట్లాడుతున్న సీఐటీయూసీ రాష్ట్ర నాయకురాలు నిర్మల

కర్నూలు బి.క్యాంపు, న్యూస్‌టుడే: అంగన్‌వాడీలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయడం లేదని అంగన్‌వాడీ టీచర్స్ అండర్ హెల్పర్స్ యూనియన్(సీఐటీయూసీ) జిల్లా కార్యదర్శి వెంకటమ్మ ఆందోళన వ్యక్తం చేశారు. అంగన్‌వాడీలపై వేధింపులు ఆపాలని, అక్రమంగా తొలగించిన వారిని విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. సీఐటీయూసీ, ఏఐటీయూసీ యూనియన్ల ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టర్ కార్యాలయాన్ని దిగ్బంధించి నిరసన చేపట్టారు.

ప్రణాళికతోనే వంద శాతం ఫలితాలు

కర్నూలు సంక్షేమం, న్యూస్‌టుడే: పదో తరగతి, ఇంటర్మీడియట్‌లో వంద శాతం ఫలితాలు సాధించాలని సాంఘిక సంక్షేమ సాధికారిక అధికారిణి రాధిక ఆదేశించారు. సాంఘిక సంక్షేమ కార్యాలయంలో శుక్రవారం ఏఎస్‌డబ్ల్యూఓలు, వసతి గృహ అధికారులతో సమీక్షించారు. పది, ఇంటర్ ఫలితాల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించేందుకు ప్రణాళికలు రూపొందించాలన్నారు. ఇందుకు ప్రేరణ తరగతుల సదస్సులు నిర్వహించాలని చెప్పారు. ప్రతి విద్యార్థికి రక్షణ, పౌష్టికాహారాన్ని అందించాలని సూచించారు. సీజనల్ వ్యాధుల నివారణకు వైద్యాధికారులతో తరచూ పరీక్షలు నిర్వహించాలన్నారు. నాలుగో తరగతి ఉద్యోగులు తమకు కేటాయించిన వసతిగృహాల్లో తప్పనిసరిగా నివాసం ఉండాలని స్పష్టం చేశారు. సమావేశంలో ఏఎస్‌డబ్ల్యూఓ కె.బాబు తదితరులు పాల్గొన్నారు.

యువకుడి దారుణ హత్య

చంద్ర

గుంతకల్లు పట్టణం, న్యూస్‌టుడే: అనంతపురం జిల్లా గుంతకల్లులో శుక్రవారం ఉదయం చంద్ర (35) అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఇంటి వద్ద కుళాయి నీళ్లు పట్టుకునే విషయంలో శివకుమార్, చంద్ర గొడవ పడటంతో హత్యకు దారి తీసిందని స్థానికులు పేర్కొన్నారు. కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం నంచర్ల గ్రామానికి చెందిన చంద్ర పాత గుంతకల్లులోని అంకాలమ్మ గుడి రోడ్డులైన్‌లో కురబ కాలనీలో ఇల్లు అద్దెకు తీసుకొని నివాసం ఉంటున్నాడు. టైలరింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. అతని ఇంటి పక్కనే హోతూరు గ్రామానికి చెందిన శివకుమార్ నివాసం ఉంటున్నాడు. ఉదయం 9 గంటల ప్రాంతంలో చంద్ర, అతని భార్య పుష్పావతి ఇంటి వద్ద కుళాయి నీళ్లు పట్టుకుంటుండగా శివకుమార్ వచ్చి తాను నీళ్లు పట్టుకోవాలని వాదించాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. కోపోద్రేక్తుడైన శివకుమార్ ఇంట్లోకి వెళ్లి కొడవలి తెచ్చి చంద్ర మెడపై నరకడంతో అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందాడు. మృతుడి భార్య, స్థానికులు కేకలు వేయడంతో నిందితుడు పరారయ్యాడు. కళ్లెదుటే భర్త హత్యకు గురికావడంతో భార్య కన్నీటి పర్యంతమైంది. వీరి మధ్య పాత గొడవలు ఉన్నట్లు తెలుస్తోంది. రెండో పట్టణ పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని హత్య ఘటనపై వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.

మద్యం మానేయాలని చెప్పినందుకు ఆత్మహత్య

బి.చిన్నసుంకన్న (పాత చిత్రం)

గుడెంపాడు(కృష్ణగిరి), న్యూస్‌టుడే: కృష్ణగిరి మండలం గుడెంపాడు గ్రామానికి చెందిన బి.చిన్నసుంకన్న(50) కర్నూలు సర్వజన వైద్యశాలలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందినట్లు ఎస్సై జి.కృష్ణమూర్తి, కుటుంబ సభ్యులు తెలిపారు. సుంకన్న మద్యం తాగుడుకు బానిసై, మద్యం మత్తులో కుటుంబంతో తరచూ గొడవ పడుతుండేవాడు. మద్యం మానేయాలని కుటుంబ సభ్యులు మందలించారు. దీంతో ఈ నెల 7న పురుగు మందు తాగాడు. వెంటనే కుటుంబ సభ్యులు కర్నూలు సర్వజన వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కోలుకోలేక శుక్రవారం ఉదయం మృతిచెందినట్లు ఎస్సై తెలిపారు. మృతుని కుమారుడు మధుశేఖర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

ఇద్దరు బీఎల్వోలపై సస్పెన్షన్ వేటు

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: 2002లో జరిగిన ఇంటెన్సివ్ రివిజన్ నాటి ఓటర్ల జాబితాను, ప్రస్తుతం ఉన్న 2025 ముసాయిదా ఓటర్ల జాబితాలో సరిపోల్చాలని ఈసీఐ ఆదేశించింది. ప్రస్తుతం జిల్లాలో ఉన్న బూత్ స్థాయి అధికారులు ఓటరు జాబితాల మ్యాపింగ్ ప్రక్రియ నిర్వహిస్తున్నారు. విధుల్లో అతి తక్కువ పనితీరును కనబరిచిన కర్నూలు నియోజకవర్గంలోని 24వ పోలింగ్ కేంద్రంలో ఇద్దరు బీఎల్వోలకు కలెక్టర్ డా.ఎ.సిరి సస్పెండ్ చేశారు. అలాగే 30 శాతం కంటే తక్కువ ఓటర్లను మ్యాపింగ్ చేసిన 626 మంది బీఎల్వోలకు తాఖీదులు జారీ చేశారు.

EENADU Classifieds

REAL ESTATE

PLOT FOR SALE

నంద్యాల హౌసింగ్ బోర్డు నందు 5 సెంట్ల ప్లాట్ 55X43 Ft కొలతలు గల పడమర ఫేస్ ప్లాట్ అమ్మకంనకు కలదు. కావలసిన వారు సంప్ర: 99489 30304.

TO LET

కర్నూలు బిర్లా కాంపౌండ్‌లో శ్రీ శ్రీనివాస నిలయం నందు 2BHK పెంట్ హౌస్ బాడుగకు కలదు. లిఫ్ట్ & పార్కింగ్ సౌకర్యం కలదు. ✆ 94402 92702.

COMMERCIAL

కర్నూలు బళ్ళారి చౌరస్తాలో యమహా షోరూం పైన 1250 అడుగుల స్థలం ఆఫీసులు, ఫైనాన్స్ కంపెనీలకు అద్దెకు ఇవ్వబడును. ✆ 77995 09982, 99891 22563.

JOBS

Wanted Male Academic Principals qulification any Degree/ P.G, Salary: 25000/- to 30,000/- Having Experience in Educational Sector will be preferable, Age limit: 30 to 45 years. Working Location: Kurnool. Contact: 92487 33342.

Need ENT EMRG Physician, CMO's, Nurses, Receptionist, Pro's Sriram Hospital, Ongole. Call & CV to 98495 95190, 76600 27789.

కర్నూలు టౌన్ కేశవ్ గ్రాండ్ లాడ్జి నందు (నేషనల్ హైవే 44 సస్య మోటార్స్ ప్రక్కన) పనిచేయుటకు టూ వీలర్ ఉన్న రూమ్ బాయ్స్ & వాచ్‌మెన్ కావలెను. ✆ 91333 96666.

వెంటనే కావలెను. లేడీ రిసెప్షనిస్ట్/ సూపర్ వైజర్ (Qly: Graduate), హౌస్ కీపింగ్ బాయ్స్, రూమ్ బాయ్స్, వెయిటర్స్, సెక్యూరిటీ గార్డ్స్ (9 గంటలు డ్యూటీ) కావలెను. దూర ప్రాంతాల వారికి రూమ్ + భోజనం కల్పించబడును. ఆకర్షణీయమైన జీతం. సంప్ర: 83419 57788, 94943 33443.

MARKETING/ SALES

ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీకి మార్కెటింగ్ మేనేజర్స్ కావలెను M/F, 2 years exp, వాక్చాతుర్యం ఉన్నవారు కాల్ చేయండి, శాలరీ టార్గెటెడ్ అలవెన్స్ Rs.50k pm. పార్ట్‌టైం ఫ్రీలాన్స్ అవకాశం కలదు. శివాని: 7013900828

అన్నిరకాల బిజినెస్ వ్యవహారాలు

B/W 5 లైన్ల ప్రకటన రూ. 470/- మాత్రమే.

కలర్ 5 లైన్ల ప్రకటన రూ. 555/- మాత్రమే.

ప్రకటనలపై 5% GST వర్తించును.

వివరాలకు: 99899 97628

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

(c) eenadu

అనుమతులు లేని లేఅవుట్లలో ప్లాట్లు కొనొద్దు

వెల్దుర్తి, న్యూస్‌టుడే: కుడా అనుమతులు లేని లేఅవుట్లలో ప్లాట్లు కొనొద్దని డీఎల్‌పీవో లక్ష్మి, డిప్యూటీ ఎంపీడీఓ రవికిశోర్ అన్నారు. వెల్దుర్తికి చెందిన ఓ వ్యక్తి అనుమతులు లేకుండా లేఅవుట్‌లో ప్లాట్లు విక్రయిస్తున్నారని కర్నూలు లోకాయుక్తను ఆశ్రయించారు. జిల్లా అధికారులు సదరు లేఅవుట్‌ను శుక్రవారం పరిశీలించారు. దీనిపై పూర్తి వివరాలు ఉన్నతాధికారులకు నివేదిస్తామన్నారు.

మిరప రైతులకు ప్రోత్సాహకం

చిప్పగిరి, న్యూస్‌టుడే: మిరపలో నీలం, పసుపు రంగు అట్టలు పెట్టిన రైతులకు హెక్టారుకు రూ.1,500 ప్రోత్సాహకాన్ని ఉద్యాన శాఖ తరపున ప్రభుత్వం అందిస్తోందని కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టరు మౌలిక తెలిపారు. ఏరూరులో సమగ్ర సస్యరక్షణ పథకంలో భాగంగా రైతులకు మిరప పంటపై సూచనలు, సలహాలు ఇచ్చారు. మిరప పంటకు సోకే తెగుళ్ల నివారణ తదితర అంశాలపై ఆమె అవగాహన కల్పించారు.

ఆదోని

•ఆదోని •ఆలూరు •పత్తికొండ

షాదీఖానా ప్రహరీ నిర్మాణానికి భూమిపూజ

వెల్దుర్తి, న్యూస్‌టుడే: వెల్దుర్తి సమీపంలోని బ్రహ్మగుండం రహదారిలో షాదీఖానా ప్రహరీ నిర్మాణానికి మాజీ ఎంపీపీ జ్ఞానేశ్వర్‌గౌడ్ ముస్లింలతో కలిసి శుక్రవారం భూమిపూజ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ముస్లిం అభివృద్ధికి తెదేపా కృషిచేస్తోందన్నారు. ప్రహరీ నిర్మాణంతో షాదీఖానా పనులు పూర్తవుతాయన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా..

(10 AM TO 1 PM)
ఆదోని: 77996 66004
ఆలూరు: 80085 62277
పత్తికొండ: 80085 73822

ఆదోని పురపాలకం, న్యూస్‌టుడే: ?: ఆదోని పట్టణ శివారులోని అమరావతినగర్ ప్రాంతంలో పంప్ హౌస్ ముందు భాగంలో మురుగు కాల్వలో మురుగు పారడం లేదు. – అసిఫ్, ఆదోని

✔: ప్రజారోగ్య విభాగం సిబ్బందికి సూచించి, సమస్య పరిష్కరిస్తాం.
– కృష్ణ, కమిషనర్, ఆదోని పురపాలక సంఘం

చిప్పగిరి, న్యూస్‌టుడే: ?: చిప్పగిరిలోని ఎస్సీ కాలనీకి వెళ్లే మార్గంలో సుంకులమ్మ ఆలయం వద్ద మురుగు కాల్వ దుర్వాసన వస్తోంది. శుభ్రం చేయాలి.
– గోపాల్, చిప్పగిరి

✔: గ్రామ పంచాయతీ సిబ్బందిని పంపి శుభ్రం చేయిస్తాం. – దాసరి గోవిందరాజులు, సర్పంచి, ప్రమీల పంచాయతీ కార్యదర్శి, చిప్పగిరి

హంప (మద్దికెర), న్యూస్‌టుడే: ?: హంపలో వీధుల్లో రోడ్లపైనే మురుగు పారుతోంది. – హుసేన్‌పీరా

✔: పరిశీలించి చర్యలు తీసుకుంటాం.
– విజయలక్ష్మి, డిప్యూటీ ఎంపీడీవో, మద్దికెర

ఆస్పరి, న్యూస్‌టుడే: ?: చిన్నహోతూరు బీసీ కాలనీలో సీసీ రహదారులు లేవు. ఇబ్బందులు పడుతున్నాం.
– గోపాల్, సిద్ధరామప్ప, చిన్నహోతూరు

✔: ప్రతిపాదనలు పంపాం. నిధులు మంజూరైన వెంటనే రహదారులు, మురుగుకాల్వలు నిర్మిస్తాం.
– హరికృష్ణ, గ్రామ సర్పంచి

హొళగుంద, న్యూస్‌టుడే: ?: హొళగుందలో బీసీ, ఈబీసీ, కోట వీధి, అయోధ్య నగర్ పలు కాలనీల్లో దోమల బెడదతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. ఫాగింగ్ చేపట్టండి. – రామచంద్ర, హొళగుంద

✔: అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరిస్తాం. – రంగమ్మ, సర్పంచి హొళగుంద

వంక కబ్జాకు రాచమార్గం

ఆదోని నేరవార్తలు, ఆదోని గ్రామీణం, న్యూస్‌టుడే: ఆదోని పట్టణంలో స్థలాల విలువలు పెరిగిపోయాయి. ఖాళీ స్థలం కనిపిస్తే చాలు అక్రమార్కులు కబ్జా చేసేస్తున్నారు. ఆదోని పట్టణ శివారులో ఏకంగా వంకనే పూడ్చేసి, ఆక్రమణకు తెగబడ్డారు. ఆదోని పట్టణ శివారులోని ఆస్పరి బైపాస్ రహదారి సమీపంలో ఆదోని మండలం మండిగిరి పంచాయతీ పరిధిలోని సర్వే నెంబరు 474లో పెద్ద వంక, పొరంబోకు స్థలం ఉంది. దీని విలువ ప్రస్తుత మార్కెట్‌లో రూ. కోట్లు పలుకుతోంది. దీనిపై కన్నేసిన అక్రమార్కులు ఎలాగైనా కబ్జా చేయాలని పథకం వేశారు. అనుకున్నదే తడువుగా.. వంకలో మట్టివేసి, చదును చేశారు. వర్షం నీరు పారేందుకు దశబ్దాలుగా ఉన్న వంకను ఆక్రమించడంపై స్థానికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. వర్షం నీరు పారే వంకను పూడ్చేస్తే.. ముంపు ముప్పు తప్పదన్నారు.

వంకను పూడ్చి, దారి ఏర్పాటు చేసుకున్న అక్రమార్కులు

● ఈ విషయంపై వీఆర్‌వో చిన్నఈరన్నతో ప్రస్తావించగా.. వంకను పూడ్చి, కబ్జా చేశారనే సమాచారం తమకు తెలిసిందన్నారు. ఆర్‌ఐ లక్ష్మన్నతో కలిసి స్థలాన్ని పరిశీలించామని, ఈ విషయాన్ని పైఅధికారుల దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకుంటామన్నారు.

భయపాస్ రహదారి

■ వారం వ్యవధిలో మూడు ప్రమాదాలు ■ వంతెనపై కొనసాగుతున్న పనులు

ఆదోని నేరవార్తలు, న్యూస్‌టుడే: ఆదోని పట్టణంలో కొత్తగా నిర్మించిన బైపాస్ రహదారి వాహనదారులను భయపెడుతోంది. కొత్త జాతీయ రహదారిపై వాహనాలు రయ్ రయ్ అంటూ దూసుకెళ్తున్నాయి. రహదారి పనులు దాదాపు పూర్తవడంతో వారం రోజులుగా వాహనాల రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ వారం వ్యవధిలోనే మూడు ప్రమాదాలు జరిగాయి. కొత్తదారి కావడంతో చిన్న, పెద్ద వాహనాలు దూసుకెళ్తున్నాయి.

రహదారి వంతెనపై ఓ వైపు పనులు.. మరోవైపు వాహనాల రాకపోకలు

7.3 కి.మీ.

రూ.243 కోట్లు

ఆదోని పట్టణంలోని ఎమ్మిగనూరు జాతీయ రహదారిలోని ఆంజనేయస్వామి విగ్రహం ఎదురుగా జాతీయ రహదారి నిర్మాణం చేపట్టారు. ఇది పట్టణానికి బైపాస్ దారి మారింది. సుమారు రూ.243 కోట్ల వ్యయంతో 7.3 కి.మీ. మేర పనులు పూర్తిచేశారు. గత ఏడాది ప్రారంభమైన ఈ రహదారి నిర్మాణ పనులు ఇటీవల పూర్తయినట్లు ఎన్‌హెచ్ అధికారులు పేర్కొంటున్నారు. పట్టణంలోని ఆస్పరి రహదారి మీదుగా ఆలూరు వెళ్లే దారి వరకు జాతీయ రహదారి ఉంటుంది. ఆస్పరి రహదారిపై, రైల్వే లైన్‌పై వేర్వేరు చోట్ల రెండు ఆకాశ వంతెనలు (ఫ్లైఓవర్) నిర్మించారు. ఈ రహదారిపై వేగ నియంత్రణ, క్రాస్ రోడ్డు వంటి సూచనలు సైతం ఏర్పాటు చేశారు.

కొనసాగుతున్న వంతెన పనులు

కొత్తగా ప్రారంభమైన జాతీయ రహదారిపై రైల్వే ఆకాశ వంతెనపై ఎన్‌హెచ్ సిబ్బంది శుక్రవారం సైతం పనులు చేస్తూ కనిపించారు. వంతెనపై గ్రిల్ బిగుస్తున్నారు. పనులు మొత్తం పూర్తయ్యాక వాహనాల రాకపోకలకు అనుమతి ఇస్తే బాగుండేదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ప్రధాన పనులన్నీ పూర్తయ్యాయని, చిన్నపాటి పనులు చేస్తున్నారని, వాటి వల్ల ఎవరికీ ఇబ్బంది ఉండదని ఎన్.హెచ్. అధికారి ఒకరు వివరించారు.

వేగం మితిమీరితే..

జాతీయ రహదారిపై వారం రోజులుగా వాహనాల రాకపోకలు మొదలయ్యాయి. మితిమీరిన వేగంతో దూసుకెళ్తున్నాయి. వారం రోజుల్లోనే సుమారు మూడు రహదారి ప్రమాదాలు జరిగాయి. ఈ నెల 11న జరిగిన రోడ్డు ప్రమాదంలో కారు, ట్రాక్టర్, బైక్ ఢీకొనడంతో ఐదుగురు గాయపడ్డారు.

● రెండు రోజులు కిందట కారు, ద్విచక్ర వాహనంతో ఢీకొనడంతో ఒకరికి, మరో ప్రమాదంలో మరొకరు గాయపడ్డారు. వాహన చోదకులు వేగాన్ని అదుపుచేసుకొని, ప్రమాదాలకు దూరంగా ఉండాలని పోలీసు అధికారులు పేర్కొంటున్నారు.

పెచ్చులూడుతున్నాయ్.. చదవలేకపోతున్నాం

మండలంలో యల్లమ్మగుట్టతండా, నల్లగుండ్ల పాఠశాలల గదులు ఏళ్ల కిందట నిర్మించడంతో పెచ్చులూడుతున్నాయి. యల్లమ్మగుట్టతండా పాఠశాలలో ఇటీవల సెలవు రోజులో తరగతి గది పైకప్పు పెచ్చులూడింది. వేరే గదులు లేక పాత గదుల్లోనే విద్యార్థులను కూర్చొబెడుతున్నారు. రెండు పాఠశాలల్లో దాదాపు 41 మంది విద్యార్థులు ఉన్నారు. ఇప్పటికైనా మరమ్మతులు చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. – న్యూస్‌టుడే, తుగ్గలి

రాకపోకలకు అంతరాయం

ఎంకేపల్లి - చింతకుంట గ్రామానికి వెళ్లే రహదారిలో ఓ రైతు పైపులైన్ వేసేందుకు పొక్లెయిన్‌తో దారిని తవ్వేశారు. ఆలూరు నుంచి వెళ్లిన ఆర్టీసీ, గ్రామంలోనే ఉన్న మరో ప్రైవేట్ బస్సులు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. పాఠశాలకు, కళాశాలకు వెళ్లాల్సిన విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చింతకుంట, మేదేహాల్, కామినహాల్, అర్ధగేరి, హాలహర్వి గ్రామాల విద్యార్థులు బస్సు కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. – న్యూస్‌టుడే, హాలహర్వి

చెత్త సంపద.. పొంచి ఉన్న ఆపద

వ్యర్థాలు, చెత్త సేకరణతో సంపద సృష్టి జరగాలన్న ప్రభుత్వ ఆశయానికి గండి పడుతోంది. ఇక్కడ సంపద సృష్టి జరగకపోగా.. వీటి కోసం వెచ్చించిన నిధులన్నీ వ్యర్థమవుతున్నాయి. మద్దికెరలోని చెత్త సంపద కేంద్రం వద్ద వివిధ అవసరాల నిమిత్తం నిర్మించిన నీటితొట్టి మురుగు కూపంలా మారింది. నీరు రోజుల తరబడి నిల్వ ఉంది. గ్రామంలో సేకరించే చెత్తాచెదారం నిల్వ చేసేందుకు నిర్మించిన తొట్లన్నీ నిరుపయోగంగా మారాయి. – న్యూస్‌టుడే, మద్దికెర

ఘనంగా ముందస్తు క్రిస్మస్ వేడుకలు

ఆదోని పాత పట్టణం, న్యూస్‌టుడే: ఆదోని కోట్ల విజయ భాస్కర్‌రెడ్డి కాలనీలో వాయిస్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే డాక్టరు పార్థసారథి కేకు కోసి, శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో నిర్వాహకులు వాయిస్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకుల రెవరెండ్ ఆశీర్వాదం, పాస్టర్ ఏసుదాసుపాల్గొన్నారు.

ఆదోని విద్య, న్యూస్‌టుడే: సెయింట్ ఆంథోనీ ఎయిడెడ్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన సపోజ్ క్రిస్మస్ వేడుకల్లో కర్నూలు కథోలిక పీఠాధిపతి మహాఘన జోహనెస్ గోరంట్లతో కలిసి విద్యార్థులు ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ ఫాదర్ ఎం.ప్రవీణ్, విచారణ గురువులు ఫాదర్ జి.ప్రవీణ్, సహాయక గురువులు ఫాదర్ విన్సెంట్, ప్రధానోపాధ్యాయుడు కేశవయ్య పాల్గొన్నారు.

కేక్ కోస్తున్న ఎమ్మెల్యే పార్థసారథి, నిర్వాహకులు

పత్తి పరిశ్రమలో అగ్నిప్రమాదంపై ఆరా

ఆదోని గ్రామీణం, న్యూస్‌టుడే: ఆదోని పట్టణ శివారులోని ఎన్‌డీబీఎల్ పత్తి కర్మాగారాన్ని శుక్రవారం ఆదోని తెదేపా బాధ్యుడు మీనాక్షినాయుడు సందర్శించారు. రెండు రోజుల కిందట పత్తి కర్మాగారంలో అగ్ని ప్రమాదం జరిగి సుమారు రూ.8 కోట్ల నష్టం జరిగింది. కాలిపోయిన పత్తి, బేళ్లను మీనాక్షినాయుడు పరిశీలించారు. యజమాని బత్తిన కుబేర్‌నాథ్‌తో ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో తెదేపా సీనియర్ నాయకులు ఉమాపతినాయుడు, నాయకులు తిమ్మప్ప, వీరేష్, కిష్టప్ప, రంగన్న తదితరులు పాల్గొన్నారు.

వివరాలు తెలుసుకుంటున్న మీనాక్షినాయుడు, తదితరులు

విద్యుత్తు సరఫరాలో అంతరాయం నేడు

ఆదోని పాత పట్టణం, న్యూస్‌టుడే: ఆదోని పట్టణంలో శనివారం కల్లుబావి, హౌసింగ్ బోర్డు కాలనీల్లో విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఉంటుందని విద్యుత్తు శాఖ ఏడీఈ పురుషోత్తం, ఏఈ లోకేశ్ శుక్రవారం తెలిపారు. విద్యుత్తు నిర్వహణలో భాగంగా ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు సరఫరాలో అంతరాయం ఉంటుందన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.

వెల్దుర్తి, న్యూస్‌టుడే: వెల్దుర్తి, కలుగొట్ల, రామళ్లకోట విద్యుత్తు ఉపకేంద్రం పరిధిలోని గ్రామాల్లో శనివారం విద్యుత్తు సరఫరా ఉండదని ఏఈ వెంకటేశ్వర్లు అన్నారు. విద్యుత్తు లైన్లు, ఉపకేంద్రం నిర్వహణ కారణంగా ఉదయం 9నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు సరఫరా ఉండదన్నారు.

మద్దికెర, న్యూస్‌టుడే: మద్దికెర విద్యుత్తు ఉపకేంద్రంలో నిర్వహణ దృష్ట్యా శనివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ మహమ్మద్ రఫీక్ తెలిపారు.

హాలహర్వి, చిప్పగిరి, న్యూస్‌టుడే: హాలహర్వి, చిప్పగిరి మండలాల్లో శనివారం విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఉంటుందని విద్యుత్తు శాఖ ఏఈ జంబన్న తెలిపారు. అన్ని విద్యుత్తు ఉప కేంద్రాల్లో మరమ్మతుల కారణంగా ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సరఫరా ఉండదన్నారు.

బాధ్యులపై చర్యలు తీసుకోవాలి

ఆదోని గ్రామీణం, న్యూస్‌టుడే: మండిగిరి పంచాయతీ పరిధిలోని పాత బైపాస్ సమీపంలోని వంకను కబ్జా చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గుడిసె ఆది కృష్ణమ్మ అన్నారు. తెదేపా నాయకులు మాధవ్, మల్లికార్జున తదితరులతో కలిసి పరిశీలించారు.

ఆదోని జిల్లా కావాలనేది ప్రజాసంకల్పం

దీక్షకు మద్దతిస్తూ మాట్లాడుతున్న ఎమ్మెల్యే విరుపాక్షి

ఆలూరు గ్రామీణ, న్యూస్‌టుడే: వెనుకబడిన ప్రాంతాలన్నింటినీ కలిపి ఆదోనిని జిల్లాగా చేయాలని ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి డిమాండ్ చేశారు. శుక్రవారం ఆలూరులోని ఆదోనిని జిల్లాగా చేయాలని ఐకాస ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఆయన మాట్లాడుతూ.. ఆదోనిని జిల్లాగా ప్రకటిస్తే అభివృద్ధి చెందడంతో పాటు పాలనా సౌలభ్యం ఉంటుందన్నారు. అనంతరం ఉద్యమానికి తనవంతుగా రూ.10వేలు విరాళం అందించారు. రాష్ట్ర గృహనిర్మాణ కార్పొరేషన్ డైరెక్టర్ రామకృష్ణ మద్దతు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు వైకాపా కన్వీనరు మల్లికార్జున, తెలుగు రైతు కమిటీ రాష్ట్ర కార్యనిర్వహ కార్యదర్శి నారాయణరెడ్డి, భాస్కర్, గిరి, నాగప్ప, లోక్‌నాథ్, సంఘీభావం ప్రకటించారు. సాధన కమిటీ సభ్యులు కత్తి రామాంజినేయులు, భూపేష్, ఎల్లప్ప, కొట్టాల రాజు, దర్గన్న, చంద్రకాంత్‌రెడ్డి, శేకప్ప, మహేష్, రాము, ఏపీయూడబ్ల్యూజే నాయకులు స్వరూప్ కుమార్ దీక్షలో పాల్గొన్నారు.

మాటల్లో ఉత్సాహం.. గెలుపే బహుమానం

ఆదోని విద్య, న్యూస్‌టుడే: విద్యార్థులు చదువుతో పాటు ఉపన్యాస పోటీలో రాణించి ప్రతిభ చూపడం అభినందనీయమని ప్రధానోపాధ్యాయుడు రవి అన్నారు. ఆదోని పట్టణంలోని ఆర్ ఆర్ లేబర్ కాలనీ పురపాలక ఉన్నత పాఠశాలలో శుక్రవారం 'ఈనాడు' ఆధ్వర్యంలో ప్రతిభా పాటవ పోటీల్లో భాగంగా విద్యార్థులకు ఉపన్యాసం పోటీలు నిర్వహించారు. వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన ఎన్.పల్లవి, వి.ఇందు, ఎం.లావణ్యకు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బహుమతులు, ధ్రువపత్రాలు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు వీరచంద్రయాదవ్, గిడ్డారెడ్డి, నిర్మల, మల్లేశ్వరి, శ్రీరాములు, శ్రీనివాసులు, మధుసుదన్, శివకుమార్, భార్గవి, రామాంజనేయులు పాల్గొన్నారు.

ఉపన్యాస పోటీలో పాల్గొన్న విద్యార్థులు

విజేతలకు బహుమతులు ప్రదానం చేస్తున్న ప్రధానోపాధ్యాయుడు రవి, తదితరులు

ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం

ఆలూరుగ్రామీణం, న్యూస్‌టుడే: ప్రజాసమస్యల పరిష్కారమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెదేపా ఆలూరు ఇన్‌ఛార్జి వైకుంఠం జ్యోతి అన్నారు. ఆలూరులోని తన నివాసంలో శుక్రవారం ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వైకుంఠం శివప్రసాద్, మార్కెట్ బిల్లేకల్లు వెంకటేష్, ఏబీసీ ఆయకట్టు ఛైర్మన్ కిష్టప్ప నాయకులు వెంకటేశ్వర్లు, కృష్ణ, సోమలింగ తదితరులు పాల్గొన్నారు.

● దేవరగట్టు బన్ని ఉత్సవంలో గాయపడి మృతిచెందిన అరికెర గ్రామానికి చెందిన కోసిగి తిమ్మప్ప కుటుంబ సభ్యులకు రూ.5లక్షలు ఆర్థిక సాయం అందజేశారు. అరికెర గ్రామ నాయకులు రాముడు, ఈరన్న, మార్కెట్ యార్డు డైరెక్టర్ కోసిగి శ్రీనివాసులు, గాదిలింగ తదితరులు పాల్గొన్నారు.

కలిసికట్టుగా పని చేయాలి

చిప్పగిరి, న్యూస్‌టుడే: నియోజకవర్గంలో తెదేపా బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని ఆ పార్టీ ఇన్‌ఛార్జి వైకుంఠం జ్యోతి అన్నారు. చిప్పగిరి జడ్పీటీసీ మాజీ సభ్యుడు ఏరూరు మీనాక్షినాయుడుతో పాటు ఏబీసీ డీసీ ఛైర్మన్ నగరడోణ క్రిష్టప్ప, తెదేపా నాయకులు తిమ్మయ్య, కొండా పురుషోత్తం, కొండా రామాంజనేయులు ఆమెను కలిసి చర్చించారు. కార్యక్రమంలో నాయకులు ఏరూరు హరి, మార్తండస్వామి పాల్గొన్నారు.

తాగునీటి ఇబ్బందులు తొలగించండి

ఆదోని పురపాలకం, న్యూస్‌టుడే: ఆదోని పట్టణంలోని 40వ వార్డులో తాగునీటి ఇబ్బందులు దూరం చేయాలని వార్డు కౌన్సిలరు ఫయాజ్ అహ్మద్ పురపాలక సంఘం ఛైర్‌పర్సన్ లోకేశ్వరి, కమిషనర్ కృష్ణకు శుక్రవారం విన్నవించారు. రెండు నెలలుగా వేళకు నీటి సరఫరా జరగడం లేదని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. వారు స్పందిస్తూ.. వార్డు లైన్‌మెన్లను పిలిపించి, నీటి సమస్యలు రాకుండా చూడాలని సూచించారు.

శుభ్రత చర్యలు చేపట్టాలి

పత్తికొండ గ్రామీణం, న్యూస్‌టుడే: గ్రామాల్లోని ఆరోగ్య కేంద్రాల్లో శుభ్రత చర్యలు చేపట్టాలని వైద్యాధికారిణి సుజాత అన్నారు. పత్తికొండలో గ్రామ ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం ఆయా గ్రామ ఆరోగ్య కేంద్రాల సిబ్బంది సమావేశంలో ఆమె మాట్లాడారు. సర్పంచి కొమ్ము దీపిక అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సూపర్‌వైజర్లు సాయిబాబా, వెంకటేశ్వర్లు, వరలక్ష్మి, ప్రకాశ్, తదితరులు పాల్గొన్నారు.

ఏడుగురికి తాఖీదులు

హాలహర్వి, న్యూస్‌టుడే: హాలహర్వి మండలంలో ఈ నెల ఒకటో తేదీన పింఛన్లు సకాలంలో పంపిణీ చేయని ఏడుగురు సచివాలయ సిబ్బందికి ఉన్నతాధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు ఎంపీడీవో వరలక్ష్మి అన్నారు. ఎంపీడీవో కార్యాలయంలో సచివాలయ సిబ్బందితో శుక్రవారం సమావేశం నిర్వహించారు. అనంతరం వివిధ అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో డిప్యూటి ఎంపీడీవో నాగరాజు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

'స్వామిత్వ'పై అవగాహన కల్పించాలి

ఆదోని గ్రామీణం, న్యూస్‌టుడే: గ్రామీణ ప్రజలకు సామిత్వ కార్యక్రమంపై అవగాహన కల్పించాలని ఆదోని డివిజనల్ అభివృద్ధి అధికారి బాలకృష్ణరెడ్డి అన్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఆదోని డివిజన్ పరిధిలోని ఎంపీడీవోలు, డిప్యూటీ ఎంపీడీవోలతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. సమావేశంలో డీఎల్‌పీవో తిమ్మక్క, తదితరులు పాల్గొన్నారు.

మొక్కలతో పర్యావరణ పరిరక్షణ

బొయినపల్లి(వెల్దుర్తి), న్యూస్‌టుడే: మైన్స్ పరిసరాల్లో మొక్కల పెంపకం చేపట్టి కాలుష్యం నివారించాలని గనుల పర్యావరణ, ఖనిజ సంరక్షణ తనిఖీ బృందం6 కన్వీనర్ రఘురామ్ అన్నారు. గనుల పర్యావరణ, ఖనిజ సంరక్షణ వారోత్సవంలో భాగంగా బొయినపల్లి గ్రామంలోని కాంతారెడ్డి మైన్స్‌లో శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో బృందం సభ్యులు ప్రసన్నకుమార్‌రెడ్డి, నాగసత్యనారాయణ, మైన్స్ నిర్వాహకులు సుధీర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పి.కోటకొండలో పింఛన్ల పంపిణీపై విచారణ

ఇంటింటికీ వెళ్లి విచారణ చేపడుతున్న డీఆర్‌డీఏ పీడీ రమణారెడ్డి

పి.కోటకొండ (దేవనకొండ) న్యూస్‌టుడే: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అందిస్తున్న సంక్షేమ పథకాల అమలులో క్షేత్రస్థాయిలో తలెత్తుతున్న లోపాలపై డీఆర్‌డీఏ పీడీ రమణారెడ్డి, ఎంపీడీవో జ్యోతి శుక్రవారం పి.కోటకొండ గ్రామంలో విచారణ చేపట్టారు. ఐవీఆర్‌లో సంప్రదించగా.. కొందరు పింఛన్లు ఇంటి దగ్గర ఇవ్వడం లేదనే సమాచారం రావడంతో కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిస్థితి తెలుసుకోవాలని ఆదేశించారు. ఇంటింటికీ వెళ్లి వారి సమస్యలు అడిగితెలుసుకున్నారు. ఐవీఆర్ కాల్స్ వచ్చినప్పుడు సరైన సమాధానం చెప్పలేదని విచారణలో తేల్చారు. కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవోలు గోపాల్, రఫీక్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

ప్రభుత్వ వాట్సాప్ సేవలతో ప్రయోజనం

మద్దికెర, న్యూస్‌టుడే: వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రభుత్వం అందించే సేవలను సద్వినియోగం చేసుకోవాలని పత్తికొండ డీఎల్‌డీవో రామచంద్రారెడ్డి అన్నారు. మద్దికెరలో ఆయన డిప్యూటీ ఎంపీడీవో విజయలక్ష్మి, గృహనిర్మాణ ఏఈ ఉమాకాంత్, పంచాయతీ కార్యదర్శి విజయ్ తదితరులతో కలిసి శుక్రవారం 1, 4 సచివాలయాలను తనిఖీ చేశారు. స్థానిక ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించారు. అనంతరం లేఅవుట్ కాలనీలో ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు.

వాటర్‌షెడ్‌తో రైతులకు ప్రయోజనం

పోతుగల్లు(కృష్ణగిరి), న్యూస్‌టుడే: వాటర్‌షెడ్ పథకాన్ని గ్రామాల్లో రైతులు సద్వినియోగం చేసుకోవాలని వాటర్‌షెడ్ పీడీ శ్రీధర్ అన్నారు. పోతుగల్లు గ్రామంలో శుక్రవారం వాటర్‌షెడ్ వారోత్సవాలు నిర్వహించారు. గ్రామస్థులతో కలిసి ర్యాలీ నిర్వహించి, రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం మొక్కలు నాటారు. కార్యక్రమంలో గాజులదిన్నె ప్రాజెక్టు వైస్ ఛైర్మన్ సోమలింగన్నగౌడు, పీవో లక్ష్మణ్‌నాయుడు, తదితరులు పాల్గొన్నారు.

మొక్కలు నాటుతున్న వాటర్‌షెడ్ అధికారులు, గ్రామస్థులు

పల్లె బాలికలు.. ఆటల్లో పిడుగులు

పత్తికొండ గ్రామీణం, న్యూస్‌టుడే: అచ్చంగా పల్లె వాతావరణంలో పెరిగిన పిల్లలు. చదువుతో పాటు వివిధ క్రీడల్లో రాణిస్తున్నారు. పట్టుదలతో నిత్య సాధన చేస్తూ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ముందడగు వేస్తున్నారు. అరకొర సదుపాయాల మధ్యనే వారు ఎంచుకున్న క్రీడల్లో సత్తా చాటుతూ జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లో గ్రామీణ ప్రాంత విద్యార్థినులు స్థానం దక్కించుకుంటున్నారు. పత్తికొండ మండలంలోని దేవనబండ, దూదేకొండ ఉన్నత పాఠశాలల విద్యార్థినులు కబడ్డీ, ఖోఖో, రోప్ స్కిప్పింగ్ లాంటి క్రీడల్లో ప్రతిభ చాటుతున్నారు. తల్లిదండ్రుల సహకారం, వ్యాయామ ఉపాధ్యాయుల సూచనలు, పాఠశాల ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో మరింత ముందుకు సాగుతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

దేవనబండలో ఖోఖో సాధన చేస్తున్న విద్యార్థినులు

సుభాషిణి.. శభాష్

దేవనబండ గ్రామానికి చెందిన మల్లికార్జున, మహాలక్ష్మి దంపతుల కుమార్తె సుభాషిణి స్థానిక పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతోంది. ఆరో తరగతి నుంచే ఖోఖో క్రీడపై ఆసక్తి పెంచుకుంది. జట్టులో హుషారైన క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. పాఠశాల విరామ సమయంలో ఖోఖో క్రీడలో సాధన చేస్తోంది. స్కూల్ గేమ్స్ జిల్లా స్థాయి పోటీల్లో ప్రతిభ చాటి అండర్-14 విభాగంలో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైంది. జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనడమే తన లక్ష్యమని చెబుతోంది సుభాషిణి.

గెలుపు తేజం

వీరేశ్, దుగ్గెమ్మ దంపతుల కుమార్తె తేజస్విని తొమ్మిదో తరగతి చదువుతోంది. పాఠశాలలో చేరినప్పటి నుంచే కబడ్డీ ఆటపై ఆసక్తి పెంచుకుంది. వ్యాయామ ఉపాధ్యాయుడు పర్యవేక్షణలో నిత్య సాధన చేస్తూ.. గుర్తింపు తెచ్చుకుంది. స్కూల్ గేమ్స్ పోటీల్లో ప్రతిభ చాటి జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైంది. అండర్-14 విభాగంలో రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొననుంది. జాతీయ స్థాయిలో స్థానం సంపాదిస్తానని ధీమా వ్యక్తం చేస్తోంది తేజస్విని.



రమ్యమైన విజయం

వ్యవసాయ కూలీలు రాధ, రమేశ్ దంపతుల కుమార్తె రమ్య తొమ్మిదో తరగతి చదువుతోంది. అటు చదువులోనూ ఇటు క్రీడల్లోనూ చురుగ్గా ఉంటోంది. వ్యాయామ ఉపాధ్యాయుడి ప్రోత్సాహంతో కబడ్డీ క్రీడలో రాణిస్తోంది. విరామ సమయం దొరికితే చాలు సాధన చేస్తుంది. పత్తికొండలో ఇటీవల నిర్వహించిన స్కూల్ గేమ్స్, జిల్లా స్థాయి పోటీల్లోనూ సత్తా చాటి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైంది. కూతకెళ్లే ప్రతిసారీ పాయింట్లు తీసుకురావటంలో దిట్ట. రాష్ట్ర స్థాయి పోటీల్లో జిల్లా తరపున ఆడే జట్టుకు ప్రాతినిధ్యం వహించనుంది. అంతర్జాతీయ స్థాయి జట్టులో సభ్యురాలిగా ఉండాలన్న తన లక్ష్యమని చెబుతోంది రమ్య.

ఆదోని To చెన్నై
(వయా ఎమ్మిగనూరు, కర్నూలు, తిరుపతి)
VRCR Travels Brand New
2+1 A/c Sleeper Coach
Starting from 14/12/2025 Sunday

ఆదోని అడ్రసు:
DWARAKA TRAVELS
9666761177

చెన్నై అడ్రసు:
VRCR TRAVELS
Koimbeedu
9440068966, 9440368966

VRCR Head Office
9393622234

చెన్నైలో బస్సు పోవు మార్గం : కొయంబేడు, గిండి, షోలింగనూరు, OMR Road, సిరిసిరి, కీలంబాకం

మిరప సాగులో సస్యరక్షణ అవసరం

పంటను పరిశీలిస్తున్న కేవీకే శాస్త్రవేత్త, ఉద్యాన అధికారి

కనకవీడు(నందవరం), న్యూస్‌టుడే: మిరప సాగులో రైతులు సస్యరక్షణ చర్యలు చేపట్టి అధిక దిగుబడులు సాధించాలని కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యానవన శాస్త్రవేత్త రామచంద్ర చౌదరి, ఉద్యాన అధికారి శ్రీవాణి అన్నారు. శుక్రవారం కనకవీడు గ్రామంలో మిరప రైతులకు పలు సూచనలు చేశారు. వారు మాట్లాడుతూ.. ఉద్యాన శాఖ పథకాలు, పండ్ల తోటల పెంపకం ఆవశ్యకత, రాయితీ, ఆయిల్‌పామ్ సాగు తదితర విషయాలను రైతులకు తెలియజేశారు. మిరప పంటలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నేల సంరక్షణ, ఎరువుల వినియోగం, వ్యవసాయ పద్ధతుల గురించి రైతులకు వివరించారు. సిబ్బంది తిరుపాలు, రఘువీర్, జగదీష్, గ్రామస్థులు ఈరన్న, మల్లికార్జున, తిమ్మప్ప పాల్గొన్నారు.

ఎమ్మిగనూరు

• ఎమ్మిగనూరు • మంత్రాలయం • కోడుమూరు

వేరుసెనగ క్వింటా గరిష్ఠ ధర రూ.8,120

ఎమ్మిగనూరు వ్యవసాయం, న్యూస్‌టుడే: ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్‌లో శుక్రవారం వేరుసెనగ క్వింటా గరిష్ఠ ధర రూ.8,120 మధ్యస్థ ధర రూ.7,510 కనిష్ఠ ధర రూ.5,270కు వ్యాపారులు కొన్నారు. ఆముదాలు క్వింటా గరిష్ఠ ధర రూ.5,974 మధ్యస్థ ధర రూ.5,820 కనిష్ఠ ధర రూ.5,710 పలికింది.

మేమున్నాం.. మీకు తోడుగా..

(10 AM TO 1 PM) ఎమ్మిగనూరు 8008573824 కోడుమూరు 9885988357 కౌతాళం 8008574913

కోసిగి, న్యూస్‌టుడే: ?: కోసిగిలోని స్థానిక సాయిబాబా కాలనీలో రాత్రి సమయంలో విద్యుత్తు కోతలు ఎక్కువ ఉండటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -అనిత, స్థానికురాలు

✔: లైన్‌మ్యాన్‌ను పంపించి సమస్యను పరిష్కరిస్తాం. -ఈరేష్, ఏఈ, కోసిగి విద్యుత్ శాఖ

గూడూరు గ్రామీణం, న్యూస్‌టుడే: ?: పట్టణంలోని ఎస్సీ కాలనీలో కాల్వలు శుభ్రం చేయడం లేదు. దోమల బెడద అధికమైంది. -విశ్వనాథ్, స్థానికుడు

?: పట్టణంలోని తూర్పు బీసీ కాలనీలో మురుగు కాల్వల్లో పూడిక పేరుకుపోయి దుర్వాసన వస్తోంది. -రమణ, స్థానికుడు

✔: సిబ్బందిని పంపి కాలువలు శుభ్రం చేయిస్తాం. కాలువల్లో పూడిక తొలగించేలా చర్యలు తీసుకుంటాం. -రాఘవేంద్ర, శానిటరీ ఇన్‌స్పెక్టర్.

నందవరం, న్యూస్‌టుడే: ?: నందవరం జడ్పీ పాఠశాల ఎదుట వాహనదారులు వేగంగా వెళ్తున్నారు. స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి. -నరసింహులు, నందవరం

✔: విషయం సంబంధిత అధికారులకు తెలియజేసి, సమస్యను పరిష్కరించేలా చూస్తాం. -ఎంపీడీవో పుల్లయ్య, నందవరం

కోసిగి, న్యూస్‌టుడే: ?: కోసిగి మండలంలోని మూగలదొడ్డి గ్రామంలోని పాఠశాల ఎదుట ఉన్న కాలువలో మురుగు నిలిచింది. దీంతో భోజన సమయంలో దుర్వాసన వస్తోంది. -విద్యార్థులు

✔: పారిశుద్ధ్య సిబ్బందిని పంపి మురుగు తొలగిస్తాం. -అనురాధ, పంచాయతీ కార్యదర్శి

నేడు విద్యుత్తు అంతరాయం

ఎమ్మిగనూరు, న్యూస్‌టుడే: పట్టణంలో విద్యుత్తు మరమ్మతులు నిర్వహిస్తున్నట్లు ఎమ్మిగనూరు ఏఈ ప్రసన్నాంజనేయ తెలిపారు. శనివారం ఎమ్మిగనూరు పట్టణంలోని శక్తినగర్, శివప్పనగర్, ఎమ్మిగనూరు మార్కెట్ యార్డులో ఉన్న విద్యుత్తు నియంత్రికలకు మరమ్మతులు చేపట్టనున్నారు. అందువల్ల ఉదయం 10 గంటల నుంచి 2 గంటల వరకు విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఉంటుందన్నారు. రైతులు, ప్రజలు సహకరించాలని కోరారు.

గోనెగండ్ల, న్యూస్‌టుడే: మండలంలోని గోనెగండ్ల, కులుమాల, కైరవాడి, ఎర్రబాడు, గంజహళ్లి విద్యుత్తు ఉపకేంద్రాల్లో మరమ్మతులు చేపడుతున్నట్లు మండల ఏఈ సుధాకర్‌రావు శుక్రవారం తెలిపారు. శనివారం ఉదయం పది నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు.

గూడూరు,న్యూస్‌టుడే: సి.బెళగల్ మండల పరిధిలో శనివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఉంటుందని డిప్యూటీ ఈఈ జేసన్ తెలిపారు.

నారీమణులు స్వశక్తిలో ఘనులు

■ వ్యాపార రంగంలో రాణిస్తున్న పొదుపు మహిళలు

కుటుంబాన్ని పోషిస్తూ – రజియాబి, అమరావతి గ్రూపు, బనవాసి

గతంలో కూలికి వెళ్లి కుటుంబాన్ని పోషించాను. ఆర్నెళ్ల క్రితం పొదుపు గ్రూపులో చేరాను. రూ.లక్ష రుణం తీసుకొని కిరాణం సరుకుల అంగడి పెట్టుకొని జీవనం సాగిస్తున్నాను. వచ్చిన లాభాలతో కుటుంబాన్ని పోషిస్తున్నాను. భర్త, ఇద్దరు పిల్లలకు ఆసరాగా నిలుస్తున్నా. వ్యాపారం ద్వారా నెలకు దాదాపు రూ.14వేల నుంచి రూ.17వేల వరకు ఆదాయం వస్తోంది.

జీవితాల్లో వెలుగులు: కామాక్షి, శ్రీలక్ష్మమ్మ అవ్వ గ్రూపు, గుడేకల్లు

గ్రూపు ఏర్పాటు చేసి 18 ఏళ్లు అయింది. బ్యాంకు రుణాలు తీసుకొని నెలకు సక్రమంగా చెల్లిస్తున్నాం. స్త్రీనిధి కింద రూ.1.50లక్షలు, బ్యాంకులో రూ.2లక్షలు అప్పు తీసుకున్నా. కిరాణం దుకాణం పెట్టుకొని జీవనం సాగిస్తున్నాం. నా భర్తతో పాటు, ముగ్గురు పిల్లలు ఈ వ్యాపారంపై ఆధారపడ్డాం. వచ్చిన లాభాలతో ఒకరిని బీటెక్, మరొకరిని డిగ్రీ, మరొకరిని ఇంటర్ చదివిస్తున్నా. పొదుపు మా జీవితాలకు వెలుగు నిచ్చింది.

ఎమ్మిగనూరు, న్యూస్‌టుడే: నారీమణులు పైసా పైసా కూడబెట్టి పొదుపు సంఘాలు ఏర్పాటు చేసుకున్నారు. స్వశక్తితో కష్టపడి ఎదిగారు. ప్రభుత్వం ఇస్తున్న పొదుపు రుణాలను సద్వినియోగం చేసుకొని కుటుంబాలకు ఆసరాగా నిలుస్తున్నారు. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో అనేక మంది మహిళలు బ్యాంకు ద్వారా రుణాలు తీసుకొని వ్యాపార రంగంలో రాణిస్తున్నారు. ఎమ్మిగనూరు, నందవరం, గోనెగండ్ల మండలాల పరిధిలోని మహిళలు ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నారు.

దాదాపు రూ.55 కోట్ల రుణాలు

ఎమ్మిగనూరు, మంత్రాలయం, కోడుమూరు పరిధిలోని పొదుపు సంఘాల్లో దాదాపు 14వేల సభ్యులు ఉన్నారు. వీరికి ఏటా ఆయా బ్యాంకు ద్వారా దాదాపు రూ.55 కోట్ల పైగానే రుణాలు అందిస్తున్నారు. ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు మహిళలు వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. వీరికి ఆయా పొదుపు సంఘంలో బ్యాంకు రుణాల లావాదేవీల ప్రకారం రూ.2లక్షల నుంచి రూ.3లక్షల వరకు ఇస్తున్నారు. రుణాలతో బేకరీ, దస్తులు, కిరాణం, ఇతర వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం లాభాలు ఆర్జించి కుటుంబాలకు ఆసరాగా నిలిచారు.

మంచి లాభాలు – పార్వతమ్మ, గణేష్ గ్రూపు, తిమ్మాపురం

ఎనిమిదేళ్ల క్రితం గ్రూప్ ఏర్పాటు చేసుకున్నాం. పొదుపు గ్రూపులో బ్యాంకు రుణం కింద రూ.2లక్షలు తీసుకున్నా. మరో రుణం కింద రూ.1.50లక్షలు తీసుకున్నా. ఈ రుణాలతో బేకరీ వ్యాపారం చేస్తున్నాం. మరో ముగ్గురు కూలీలకు ఉపాధి కల్పిస్తున్నాం. బేకరీ పదార్థాలను ఇతర గ్రామాలకు సరఫరా చేస్తాం. రోజూ దాదాపు రూ.4వేల నుంచి 6వేల వరకు వ్యాపారం జరుగుతోంది. నెలకు కనీసం రూ.20వేల నుంచి రూ.25వేల ఆదాయం వస్తోంది.

విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలి

విక్రమ్‌కు బహుమతి అందజేస్తున్న డీఈవో

కోడుమూరు పట్టణం, న్యూస్‌టుడే: విద్యార్థులు విజ్ఞానాన్ని పెంపొందించుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని జీవీఆర్ జడ్పీ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు జె.రామచంద్రుడు అన్నారు. శుక్రవారం జిల్లా స్థాయిలో కర్నూలులోని డీఈవో కార్యాలయం ఆవరణలో సైన్స్ కౌశల్ పరీక్షలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతి ప్రదానం చేశారు. ఈ పరీక్షలో కోడుమూరు జీవీఆర్ జడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన 8వ తరగతి విద్యార్థి విక్రమ్ ద్వితీయ బహుమతి సాధించి డీఈవో సుధాకర్, ఏపీసీ లోకరాజు చేతుల మీదుగా బహుమతి అందుకున్నాడు. కార్యక్రమంలో పాఠశాల భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడు బీ.శ్రీనివాస రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మత్స్యకారులకు అనేక పథకాలు: ఎమ్మెల్యే

చేప పిల్లలు వదులుతున్న ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, అధికారులు

గూడూరు గ్రామీణం, న్యూస్‌టుడే: రాష్ట్రప్రభుత్వం చేపల పెంపకం చేపట్టేందుకు అనేక రకాల పథకాలు అందిస్తోందని, మత్స్యకారులు వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోడుమూరు ఎమ్మెల్యే దస్తగిరి అన్నారు. శుక్రవారం జిల్లా మత్స్య సహకార సంఘం ఆధ్వర్యంలో సుంకేసుల జలాశయం వద్ద ఏర్పాటు చేసిన మీనోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అనంతరం నది జలాలకు ప్రత్యేక పూజలు చేసి, 2.50 లక్షల చేప పిల్లలను విడిచి పెట్టారు. కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ డిప్యూటి డైరెక్టర్ రంగనాథ్ బాబు, నంద్యాల జిల్లా జాయింట్ డైరెక్టర్ హీరానాయక్, మత్స్య సహకార సంఘం అధ్యక్షులు తెలుగు శీను, శ్రీనువాసులు, బెస్త కార్పొరేషన్ డైరెక్టర్లు రామాంజనేయులు, భాస్కర్, సర్పంచి గిడ్డమ్మ, వీఎఫ్ఏ జి.శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై ఉద్యమాలు

ఎమ్మిగనూరు, న్యూస్‌టుడే: భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఐఎఫ్‌టీయూ జిల్లా నాయకులు ప్రసాద్ ఆరోపించారు. కార్మికుల ఆధ్వర్యంలో శుక్రవారం గోడ పత్రికలు విడుదల చేశారు. ప్రసాద్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం భవన కార్మికుల ఉపాధి కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని డిమాండు చేశారు. బీమా పథకం కింద రూ.5లక్షలు కేటాయించాలని కోరారు. ఇంటి స్థలాలు, గుర్తింపు కార్డులు పంపిణీ చేయాలన్నారు. నాయకులు రాజు పాల్గొన్నారు.

సంక్షేమానికి కట్టుబడిన ప్రభుత్వం

కోడుమూరు గ్రామీణం, గూడూరు, న్యూస్‌టుడే: సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి పూర్తిగా కట్టుబడి ఉందని ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి పేర్కొన్నారు. తన స్వగృహంలో శుక్రవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను విన్నవించారు. సంబంధిత అధికారులతో మాట్లాడి పలు సమస్యలను ఎమ్మెల్యే పరిష్కరించారు. మిగతావి త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అండగా ఉంటామని అన్నారు.

దేవాలయ భూములను ఆన్‌లైన్ చేయాలి

తహసీల్దారుకు వినతిపత్రం అందజేస్తున్న భక్తులు

గోనెగండ్ల, న్యూస్‌టుడే: గోనెగండ్లలో ఆంజనేయ స్వామి దేవాలయ భూములను దేవుడి పేరుతో ఆన్‌లైన్ చేయాలని ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ భక్తులు కౌలుట్లయ్య, గోవిందు, మునిస్వామిగౌడు, కె.రమేష్, వెంకటరెడ్డి, కడపల పెద్దవెంకటేశ్వర్లు డిమాండు చేశారు. శుక్రవారం ఆలయ భూములకు రక్షణ కల్పించాలని వారు తహసీల్దారు రాజేశ్వరికి వినతి ఇచ్చారు. గ్రామంలో సుమారు 14 ఎకరాల ఆలయ భూములు దేవాలయం పేరుతోనే ఉండేవని.. అన్యాక్రాంతం చేశారని ఆరోపించారు. ఆలయ భూములపై దేవాదాయ శాఖకు కూడా ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో కడపల చిన్నవెంకటేష్, కార్తికేయస్వామి, బజారి, బోయ వీరన్న తదితరులు పాల్గొన్నారు.

కార్యాలయం మధ్యాహ్నమే ఖాళీ

పురపాలక సంఘంలోని మెప్మా కార్యాలయంలో అధికారులు విధులపై తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలకు భోజనానికి వెళ్లిన మెప్మా సిబ్బంది 4 గంటలైనా కార్యాలయానికి ఒక్కరు కూడా హాజరుకాలేదు. కొందరు మహిళలు పొదుపు గ్రూపులో సభ్యుల సమావేశాన్ని నిర్వహించుకొని వివిధ పనుల కోసం వచ్చిన వారు గంటల కొద్ది ఎదురు చూశారు. నాలుగు గంటల తరువాత మెప్మా అధికారి హాజరయ్యారు. మిగిలిన సిబ్బంది డుమ్మా కొట్టారు.

–న్యూస్‌టుడే, ఎమ్మిగనూరు

నిరుపయోగంగా నీటి ట్యాంకు

పట్టణంలోని పడఖాన వీధి కాలనీవాసులు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాలనీలో ఉన్న తాగునీటి ట్యాంకు కొన్ని నెలల నుంచి నిరుపయోగంగా మారింది. దీంతో స్థానికులు నగదు వెచ్చించి నీటిని తెచ్చుకుంటున్నారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.

–న్యూస్‌టుడే, గూడూరు గ్రామీణం

నాసిరకంగా వేసి.. నాలుగు నెలలకే కూలిపోయి

కౌతాళం మండలంలోని హాల్వి గ్రామంలో చంద్రబాబు నాయుడు కాలనీకి వెళ్లే రహదారిలో మురుగు నీరు పోయేందుకు కొన్ని నెలల క్రితం నాసిరకం పైపులతో కల్వర్టు నిర్మించారు. నాలుగు నెలలకే కల్వర్టుకు వేసిన పైపులు పగిలిపోయాయి. దీంతో మురుగు నీరు పారేందుకు, వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందికరంగా మారింది. నాసిరకం పనులను చేయడంతో గ్రామస్థులు, కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. –న్యూస్‌టుడే, కౌతాళం

అదుపు తప్పితే.. ప్రమాదమే

బస్సుల్లో రద్దీ రోజురోజుకు పెరుగుతూ ప్రయాణికుల భద్రత కరువైంది. కోడుమూరు పట్టణంలో సాయంత్రం బస్సులు ప్రయాణికుల సామర్థ్యానికి మించి నడుపుతున్నారు. బస్సుల కొరత కారణంగా ప్రయాణికులు తలుపుల వద్ద వేలాడుతూ ప్రయాణిస్తున్నారు. ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుంచి విద్యార్థులు, ఉద్యోగులు, ఇతర అవసరాల నిమిత్తం ప్రజలు అధిక సంఖ్యలో ప్రయాణిస్తున్నారు. బస్సుల సంఖ్య పెంచి ఇబ్బందులు తీర్చాలని ప్రయాణికులు కోరుతున్నారు. –న్యూస్‌టుడే, కోడుమూరు పట్టణం

నోటీసులు ఇచ్చాకే సర్వే చేయాలి

సమావేశంలో మాట్లాడుతున్న తహసీల్దారు శ్రీనివాసులు

నందవరం, న్యూస్‌టుడే: భూములు కొలిచే ముందు రైతులకు నోటీసులు తప్పనిసరిగా ఇవ్వాలని తహసీల్దారు శ్రీనివాసులు, మండల సర్వేయర్ అక్బర్‌బాషా సూచించారు. శుక్రవారం నందవరం తహసీల్దారు కార్యాలయంలో గ్రామ సర్వేయర్లకు సమీక్ష సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ గ్రామాల్లో భూ సర్వే చేసే ముందు ఎట్టి పరిస్థితుల్లోనూ రెవెన్యూశాఖ ఆదేశాలు ఉల్లంఘించరాదని సూచించారు. సర్వే చేసే సమయంలో ఫొటో తీసుకోవాలన్నారు.

తాగునీటి సమస్యను త్వరలో పరిష్కరిస్తాం

సి.బెళగల్ గ్రామీణం, న్యూస్‌టుడే: సి.బెళగల్ మండల కేంద్రంలో ఎస్సీ కాలనీలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ అబ్దుల్ ఖాదర్ శుక్రవారం పర్యటించారు. స్థానిక ప్రజలతో మాట్లాడి 15 రోజుల్లో తాగునీటి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఆయన వెంట డీఈఈ ఎండీ ఖాన్, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ గోనే నాయక్, పంచాయతీ అభివృద్ధి అధికారి శ్యామలమ్మ, సర్పంచి పాండు రంగన్న తదితరుల పాల్గొన్నారు.

ఆదోని జిల్లా కేంద్రం చేయాలని ఉద్యమం

ఎమ్మిగనూరు, న్యూస్‌టుడే: ఆదోని జిల్లా కేంద్రంగా చేయాలని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కళ్లకు నల్ల రిబ్బన్లు కట్టుకొని శుక్రవారం నిరసన చేపట్టారు. వైఎస్సార్ సర్కిల్‌లో ఏర్పాటు చేసిన దీక్షలో రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జ దశరథరామిరెడ్డి పాల్గొని ప్రసంగించారు. పశ్చిమ ప్రాంతాల అభివృద్ధి చెందాలంటే ఆదోని జిల్లా కేంద్రంగా చేయాలన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తరువాత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా ఆర్డీఎస్, హంద్రీనీవా, గుండ్రేవుల, ప్రాజెక్టులకు కనీస స్పందన లేదన్నారు. 50 ఏళ్ల కిందటే ఆదోని రెండో ముంబయిగా గుర్తింపు ఉందన్నారు. కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు శేఖర్, కాజా, ఉదయ్, కృష్ణ, అఫ్రిది, రఘు, భాజపా, సీపీఐ నాయకులు లలిత్‌కుమార్, దయాసాగర్, భాస్కర్‌యాదవ్, రాజీవ్, సోమిరెడ్డి, గురురాజాదేశాయ్, నారాయణ, నల్లారెడ్డి, గణేష్ తదితరులు పాల్గొన్నారు.

దీక్షలో పాల్గొన్న భాజపా, విద్యార్థి సంఘాల నాయకులు

ఉరేసుకొని విద్యార్థి ఆత్మహత్య

ఎమ్మిగనూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: పట్టణంలోని ఉప్పరవీధికి చెందిన సంపత్‌కుమార్(21) అనే విద్యార్థి శుక్రవారం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు పట్టణంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నాడు. ఇంట్లో ఎవరు లేని సమయంలో బలవన్మరణానికి పాల్పడ్డాడు. శ్రీనివాసులు, మీనాక్షి దంపతులకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు సంతానం. కుమారుడి ఆత్మహత్యతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు విచారణ జరుపుతున్నారు.

ఘనంగా గ్రామదేవతోత్సవం

ఊరేగింపుగా వెళ్తున్న గ్రామస్థులు

కౌతాళం, న్యూస్‌టుడే: కౌతాళం మండలంలోని హాల్వి గ్రామంలో శుక్రవారం గ్రామ దేవతోత్సవాలు ఘనంగా జరిగాయి. గ్రామంలో వెలసిన మారెమ్మ, దేవమ్మ, వంక మారెమ్మ, సుంకులమ్మ, రామక్కమ్మ అమ్మవారికి గ్రామస్థులు కుంబాలతో ఊరేగింపుగా వెళ్లి మొక్కులు చెల్లించారు. అమ్మవార్లను దర్శించుకునేందుకు గ్రామస్థులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఉత్సవాల సందర్భంగా ఆలయాలను పూలతో అందంగా అలంకరించారు.

అద్దాలు లేక.. చలికి తాళలేక

ఎమ్మిగనూరు, న్యూస్‌టుడే: విద్యార్థులకు ఏర్పాటు చేసిన బస్సులకు అద్దాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎమ్మిగనూరు డిపో పరిధిలో ఉన్న బడి బస్సులకు కొన్నింటికి అద్దాలు పగిలిపోయాయి. ఎమ్మిగనూరు, రాగిమాన్‌దొడ్డి, పరమాన్‌దొడ్డి, మల్కాపురం గ్రామాలకు వెళ్లే బస్సులకు అద్దాలు లేక పిల్లలకు చలి గాలి వీస్తోంది. ఉదయం పాఠశాలకు వచ్చే సమయంలో చలిగాలులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కోసిగి, కడివెళ్ల మోడల్ స్కూల్స్, ముగతి, ఇతర బడి బస్సులకు కూడా అద్దాలు సరిగా లేక అవస్థలు పడుతున్నారు. అధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

పట్టుబట్టి.. పతకాలు కొట్టి

■ క్రీడల్లో రాణిస్తున్న ఉరుకుంద విద్యార్థులు

విద్యార్థులతో పాఠశాల ఉపాధ్యాయులు

కౌతాళం, న్యూస్‌టుడే: జిల్లా పశ్చిమ ప్రాంతం కౌతాళం మండలంలోని ఉరుకుంద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు క్రీడల్లో సత్తా చాటుతున్నారు. పలువురు విద్యార్థులు పట్టుదలతో సాధన చేసి రాష్ట్ర స్థాయిలో రాణిస్తున్నారు. బేస్‌బాల్, సాఫ్ట్‌బాల్ క్రీడల్లో రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు.

ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో..

పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను ఉపాధ్యాయులు చదువుతో పాటు క్రీడల్లో రాణించేలా ప్రోత్సహిస్తున్నారు. నిత్యం సాధన చేయడంతో జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు చేరారు. అనేక పతకాలు సాధించారు. పదో తరగతి చదువుతున్న కావలి సూరి సాఫ్ట్‌బాల్ క్రీడలో రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా వీరసావరంలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి సాఫ్ట్‌బాల్ పోటీల్లో ఆడుతున్నాడు. 9వ తరగతి చదువుతున్న ఎరిగేరి శిరీష అండర్-14 విభాగంలో, పదో తరగతి చదువుతున్న రామకృష్ణ అండర్ 17 విభాగంలో బేస్‌బాల్ క్రీడల్లో రాణిస్తున్నారు. 9వ తరగతి చదువుతున్న గీతమ్మ అండర్-14 విభాగంలో, 8వ తరగతి చదువుతున్న వీరేంద్ర అండర్-14 విభాగంలో బేస్‌బాల్ క్రీడల్లో రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు.

మారుమూల ప్రాంతం నుంచి..

మారుమూల ప్రాంతం నుంచి రాష్ట్ర స్థాయికి విద్యార్థులు ఎంపిక కావడానికి ఉపాధ్యాయులు చాలా తోడ్పాటు అందించారు. గతంలో ఇక్కడ వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేసిన గట్టూరి ఈరన్న మొదట్లో బేస్‌బాల్, సాఫ్ట్‌బాల్ క్రీడలను విద్యార్థులకు నేర్పించారు. అప్పటి నుంచి విద్యార్థులు పట్టుదలతో సాధన చేశారు. విద్యార్థులకు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు హరిప్రసాద్ క్రీడా సామగ్రి సమకూర్చి, సహకరించారు. గ్రామస్థులు, నాయకుల సహకారంతో పీఈడీ వరలక్ష్మి, పీఈటీ రమేష్‌లు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. విద్యార్థులు నిత్యం సాధన చేసి పట్టుదలతో గ్రామ, మండల, నియోజకవర్గం, డివిజన్, జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు క్రీడల్లో సత్తా చాటారు. పాఠశాలకు, గ్రామానికి మంచి పేరు తెచ్చారని పలువురు అభినందిస్తున్నారు.

ఎరువుల అమ్మకాలు నిలిపివేత

తనిఖీ చేస్తున్న వ్యవసాయాధికారులు

ఎమ్మిగనూరు వ్యవసాయం, న్యూస్‌టుడే: పట్టణంలోని ఎరువుల దుకాణాలను ఇంటర్నల్ స్క్వాడ్ అధికారి, పత్తికొండ ఏడీఏ విజయ్‌మోహన్ శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దస్త్రాలను పరిశీలించారు. దస్త్రాలు, ఓ ఫారంలో నమోదు చేయకుండా వ్యాపారం చేస్తున్నట్లు గుర్తించారు. కిసాన్‌మాల్‌లో రూ.20.86లక్షలు, శ్రీమంజునాథ ట్రేడర్స్ రూ.1.67లక్షలు, మారుతి ఫర్టిలైజర్స్‌లో రూ.1.09లక్షల విలువైన ఎరువుల అమ్మకాలు నిలిపివేస్తూ ఆదేశాలిచ్చారు. వెంట స్థానిక ఏడీఏ ఎస్.మహమ్మద్‌ఖాద్రీ, ఏవో శివశంకర్, ఏఈవో నరసింహులు ఉన్నారు.

దారి చూపు ఈరన్న

■ కోసిగి నుంచి వచ్చే భక్తులకు రహదారి తిప్పలు

ఉరుకుంద ఆలయానికి వెళ్లే మార్గంలో ఏర్పాటు చేసిన గేటు

మంత్రాలయం గ్రామీణం(కౌతాళం), న్యూస్‌టుడే: జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉరుకుంద శ్రీనరసింహ ఈరన్న స్వామి దేవస్థానానికి నిత్యం వేలాది మంది భక్తులు రాకపోకలు సాగిస్తారు. శ్రావణ మాసంలో నెల రోజుల పాటు లక్షలాది మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. కోసిగి నుంచి ఉరుకుందకు వచ్చే మార్గంలో ఆర్అండ్‌బీ రహదారి గతంలో ఆలయం ముందు నుంచి హాల్వి, కౌతాళం, ఆదోని రహదారులను కలిసేది. ఆలయం అభివృద్ధి చెందడంతో కోసిగి మార్గం నుంచి వేలాది వాహనాలు వచ్చి ఆలయం ముందు చేరడంతో భక్తులకు, ట్రాఫిక్ ఇబ్బందులు కలిగేవి. దీన్ని దృష్టిలో పెట్టుకొని గతంలో ఆలయ అధికారులు దేవస్థానం పరిధిలోకి వాహనాలు రాకుండా గేట్లు ఏర్పాటు చేసి రాకపోకలను ఇతర మార్గాలకు మళ్లించారు. దీంతో ప్రస్తుతం వాహనాల రాకపోకలు ప్రైవేటు లేఅవుటు స్థలాల్లో సాగుతున్నాయి. వర్షాకాలంలో ఈ లేఅవుటు దారిలో వాహనాలు బురదలో కూరుకుపోవడం, రాకపోకలకు తీవ్ర అంతరాయం, ఇబ్బందులు భక్తులు ఇబ్బందులు పడుతున్నారు.

స్థలం ఇచ్చేందుకు సంసిద్ధం

కోసిగి మార్గం నుంచి ఉరుకుంద, హాల్వి, రహదారి వైపు వెళ్లేందుకు ఆలయం వద్ద పాత రహదారికి గేటు ఏర్పాటు చేయడంతో ప్రైవేటు లేఅవుట్‌లో వాహనాలు తిరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆలయం కోసం కోసిగి నుంచి హాల్వి వైపు రహదారి వరకు ప్రైవేటు లేఅవుటులో రహదారికి స్థలం ఇచ్చేందుకు కొంతమంది నిర్వాహకులు ముందుకొచ్చినట్లు సమాచారం. ఆ రహదారిని అభివృద్ధి చేసి అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం, ఆలయ అధికారులు చొరవ తీసుకోవాలి.

కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాం – వాణి, ఆలయ డిప్యూటీ కమిషనరు, ఉరుకుంద

ఉరుకుందలో రహదారి సమస్యను ఇటీవలే జిల్లా కలెక్టరు దృష్టికి తీసుకెళ్లాం. అంతేకాకుండా కోసిగి-ఉరుకుంద, కుప్పగల్-ఉరుకుంద మధ్య డబుల్ రోడ్డు నిర్మించాలని వినతిపత్రం ఇచ్చాం. ప్రైవేటు లేఅవుటు వారు రహదారికి స్థలం కేటాయించడానికి ముందుకొచ్చారు. వారు కేటాయిస్తే రహదారిని అభివృద్ధి చేసి ఆర్అండ్‌బీ అధికారులకు అప్పగిస్తాం. వారి ఆధ్వర్యంలో నిర్వహణ జరిగేలా చేస్తాం.

ఆదోని To చెన్నై
(వయా ఎమ్మిగనూరు, కర్నూలు, తిరుపతి)
VRCR Travels Brand New
2+1 A/c Sleeper Coach
Starting from 14/12/2025 Sunday

ఆదోని అడ్రసు:
DWARAKA TRAVELS
9666761177
VRCR Head Office
9393622234
చెన్నై అడ్రసు:
VRCR TRAVELS
Koimbeedu
9440068966, 9440368966
చెన్నైలో బస్సు పోవు మార్గం: కోయంబేడు, గిండి, షోలింగనూరు, OMR Road, సిరుసిరి, కేలంబాకం

(c) eenadu

పింఛన్ల పంపిణీపై ఫిర్యాదులొస్తే చర్యలు

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: పింఛన్ల పంపిణీకి సంబంధించి ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తే చర్యలు తప్పవని కలెక్టర్ డా.ఎ.సిరి అధికారులను ఆదేశించారు. మంత్రాలయం, ఆలూరు, పత్తికొండ, ఎమ్మిగనూరు నియోజకవర్గాల ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, పింఛన్ల పంపిణీ అధికారులతో శుక్రవారం ఆమె టెలీ కాన్ఫరెన్సులో సమీక్షించారు. ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేయడం లేదని, డబ్బులు వసూలు చేస్తున్నారని ఐవీఆర్ఎస్ ద్వారా ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. ఆయా ప్రాంతాలకు ఎంపీడీవోలు, డీఆర్డీఏ పీడీ వెళ్లి విచారించి నివేదికలను సమర్పించాలని ఆదేశించారు. అన్న క్యాంటీన్లలో కూడా నాణ్యమైన భోజనాలను అందించాలని, ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. టెలి కాన్ఫరెన్సులో జేసీ నూరుల్ ఖమర్, డీఆర్డీఏ పీడీ రమణారెడ్డి, మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ తదితరులు పాల్గొన్నారు.

కర్నూలు

•కర్నూలు •పాణ్యం

నేడు విద్యుత్తు సరఫరాలో అంతరాయం

కర్నూలు వెంకటరమణ కాలనీ, న్యూస్‌టుడే: శనివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్యలో విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడనున్నట్లు కర్నూలు డివిజన్ ఈఈ శేషాద్రి ఒక ప్రకటనలో తెలిపారు. తీగలు, సబ్‌స్టేషన్‌లలో మరమ్మతుల నిమిత్తం టీ1, టీ2, రూరల్ సెక్షన్ పరిధిలోని కాలనీలు, గ్రామాల్లో విద్యుత్తు అంతరాయం ఉంటుందని టీ1 సెక్షన్ డీఈఈ నాగప్రసాద్ పేర్కొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా..

(10 AM TO 1 PM)
కర్నూలు : 80085 52632
కర్నూలు గ్రామీణం: 85010 05408
ఫిర్యాదులకు: 63004 66875

కర్నూలు నగరపాలకసంస్థ, న్యూస్‌టుడే: ?: కళ్యాణ్ నగర్ వీధుల్లో కుక్కల బెడద ఎక్కువగా ఉంది. ప్రజలపై దాడి చేసి గాయపరుస్తున్నాయి. - వెంకటరెడ్డి, స్థానికుడు

?: సర్వజనీనగర్, ధనలక్ష్మి నగర్‌లలో మురుగునీటి కాలువలు పూడిపోయాయి. వెంటనే శుభ్రం చేయాలి. - స్థానికులు

✓: పారిశుద్ధ్య సిబ్బందితో కాలువలు శుభ్రం చేయిస్తాం. కుక్కలు పట్టించేందుకు చర్యలు చేపడతాం. - నగరపాలక అధికారులు

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

లబ్ధిదారునికి సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేస్తున్న ఎమ్మెల్యే దస్తగిరి, కేడీసీసీ బ్యాంకు ఛైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి

కర్నూలు గ్రామీణ, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి పేర్కొన్నారు. కర్నూలు మండలం పసుపులలోని తన నివాసంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక(గ్రీవెన్స్)లో ఆయన ప్రజల నుంచి వినతులను స్వీకరించి సమస్యలను పరిశీలించారు. కొన్ని సమస్యల గురించి సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి సత్వరం పరిష్కరించారు. మరికొన్ని సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను సూచించారు.

కర్నూలు గ్రామీణ, న్యూస్‌టుడే: అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టిన వారికి సీఎం సహాయనిధి అండగా నిలుస్తోందని కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, కేడీసీసీ బ్యాంకు ఛైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. కర్నూలు మండలం సూదిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన బళ్లారి రవి కాలేయ సంబంధిత చికిత్స కోసం ఎమ్మెల్యేను సంప్రదించగా వారి ఆర్థిక ఇబ్బందుల పరిష్కారానికి రూ.15 లక్షల సీఎం సహాయ నిధి పథకం కింద మంజూరు చేయించి శుక్రవారం చెక్కు అందజేశారు.

మత్స్యకారుల జీవనోపాధికి కృషి

కర్నూలు గ్రామీణ, న్యూస్‌టుడే: మత్స్యకారుల జీవనోపాధి బలోపేతానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి అన్నారు. మత్స్యశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం కర్నూలు మండల పరిధిలోని సుంకేసుల జలాశయంలో చేప పిల్లల విడుదల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపట్టిన మత్స్య సంపద అభివృద్ధి కార్యక్రమాల ఫలితంగా జలాశయాల్లో చేపల ఉత్పత్తి గణనీయంగా పెరుగుతోందన్నారు. దీని వల్ల మత్స్యకారుల ఆర్థికంగా అభివృద్ధి చెందుతారన్నారు. కార్యక్రమంలో మత్స్యశాఖ అధికారులు, మండల అధికారులు, కూటమి నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

డబ్బా నీటికి డబ్బు పోస్తున్నారు

నగరవాసులకు సరిగా అందని శుద్ధజలం
◆ ప్రైవేటు ఆర్వో కేంద్రాలను ఆశ్రయిస్తున్న వైనం

కర్నూలు నగరపాలకసంస్థ, న్యూస్‌టుడే: నగరంలో చాలా మంది ప్రజలు శుద్ధ జలాన్ని కొనుగోలు చేస్తున్నారు. నగర పాలిక అందించే నీరు పలు సందర్భాల్లో కలుషితం అవుతుండటంతో ఆ నీటిని తాగలేక, ప్రైవేటు శుద్ధ జల కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. అప్పటి తెదేపా ప్రభుత్వంలో ఎన్టీఆర్ సుజల తాగునీటి పథకాన్ని అమలు చేసింది. 20 లీటర్ల శుద్ధజలాన్ని రూ.2కే ప్రజలకు అందించేవారు. గత ప్రభుత్వం ఈ కేంద్రాల నిర్వహణను గాలికి వదిలేయడంతో కేంద్రాలన్నీ మూతపడ్డాయి. కూటమి ప్రభుత్వం రాగానే ఈ కేంద్రాలను అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపింది.

శరీన్‌నగర్‌లో మూతపడ్డ ఎన్టీఆర్ సుజల తాగునీటి పథకం కేంద్రం

నగరంలో తెదేపా హయాంలో శరీన్‌నగర్, నిర్మల్‌నగర్, టెలికాం నగర్ సహా మొత్తం 5 ఎన్టీఆర్ సుజల తాగునీటి పథకాలను ఏర్పాటు చేశారు. వాటి నిర్వహణకు ప్రత్యేకంగా సిబ్బందిని నియమించారు. స్థానిక ప్రజలు కేంద్రం వద్దకు వెళ్లి శుద్ధజలాన్ని తీసుకునేవారు. వైకాపా పాలనలో అవి కాస్తా మూతపడ్డాయి. శుద్ధజల పరికరాలు పాడైపోయాయి. కొన్ని పరికరాలు దుండగులు ఎత్తుకుపోయారు. కేంద్రాలు అధ్వానంగా మారాయి.

వినియోగంలోకి తేవాలి

ప్రస్తుతం ప్రభుత్వం మరమ్మతులు చేయడంతో పాటు అవసరమైన చోట్ల కొత్త పరికరాలు అమర్చేందుకు చర్యలు తీసుకుంటోంది. త్వరగా ఈ కేంద్రాలను వినియోగంలోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.

తనిఖీలు మరిచారు

కర్నూలు నగరపాలక పరిధిలో 52 వార్డులు గాను సుమారు 8 లక్షల జనాభా ఉన్నారు. ప్రతి రోజు 120 ఎంఎల్‌డీ నీటి సరఫరా చేయాల్సి ఉండగా ప్రస్తుతం 95 ఎంఎల్‌డీ వరకు నీటిని నగరపాలిక అందిస్తోంది. నగరవ్యాప్తంగా 220కి పైగా ప్రైవేటు శుద్ధజల కేంద్రాలున్నాయి. వార్డుల్లో ఎక్కడ చూసినా ఇవే దర్శనమిస్తుంటాయి. వీటిలో చాలా వరకు అనుమతులు లేవనే. చాలా కేంద్రాలు సరైన ప్రమాణాలను పాటించడం లేదు. ఏటా నీటిలో కాఠిన్యత పరిశీలన చేయించాల్సి ఉంటుంది.. నగరంలో ఎక్కడా అమలు కావడం లేదు. తనిఖీల ఊసే ఉండటం లేదు. సురక్షిత జలం అందించని కేంద్రాలపై చర్యలు కానరావడం లేదు. నగరపాలిక సరఫరా చేసే నీటినే కేంద్రాల నిర్వాహకులు నిల్వ ఉంచుకొని శుద్ధి చేసి సొమ్ముచేసుకుంటున్నారు. వాటర్ క్యాన్‌ను రూ.5 నుంచి రూ.20 వరకు తీసుకుంటున్నారు. ఫలితంగా పురప్రజలు ఏటా రూ.లక్షలు ఖర్చు చేస్తున్నారు.

ప్రభుత్వాసుపత్రుల్లో పారిశుద్ధ్యం మెరుగుపడాలి

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: ప్రభుత్వ సర్వజన వైద్యశాల, సీహెచ్‌సీల్లో పారిశుద్ధ్యం మరింత మెరుగుపరచాలని జిల్లా కలెక్టర్ డా.ఎ.సిరి పారిశుద్ధ్య నిర్వహణ ఏజెన్సీలను ఆదేశించారు. కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్సు హాల్‌లో శుక్రవారం ప్రభుత్వ సర్వజన వైద్యశాల, సీహెచ్‌సీల్లో పారిశుద్ధ్య నిర్వహణ అంశంపై వైద్యాధికారులు, ఏజెన్సీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణపై ఐవీఆర్ఎస్ ఫీడ్ బ్యాక్ వస్తోందని, పారిశుద్ధ్యం మెరుగుపడాలన్నారు. పరిస్థితి మారకపోతే ఏజెన్సీలను మార్చే విధంగా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. జీజీహెచ్ సూపరింటెండెంట్ డా.వెంకటేశ్వర్లు, ఏవో సింధు సుబ్రమణ్యంలను ఆదేశించారు. ఎమ్మిగనూరు ఏరియా ఆసుపత్రిలో పారిశుద్ధ్య కార్మికులు హాజరు వేయడం లేదని, సంబంధిత ఏజెన్సీకి నోటీసులు జారీ చేయాలని కలెక్టర్ డీఎంహెచ్‌వోను ఆదేశించారు. సమావేశంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ డా.వెంకటేశ్వర్లు, డీసీహెచ్ఎస్ డా. జఫ్రుల్లా తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న కలెక్టర్ డా.ఎ.సిరి

ఆరుబయటే.. భోజనశాల

బి.తాండ్రపాడులో ఉన్న ప్రభుత్వ డైట్ కళాశాలలో మొదటి, రెండో ఏడాది విద్యార్థులు 200 మంది చదువుకుంటున్నారు. వీరికి కూడా ప్రభుత్వం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తోంది. అయితే భోజనశాల లేకపోవడంతో కళాశాల ఆవరణలో చెట్ల కింద కూర్చొని భోజనాలు చేయాల్సి వస్తోంది. ఇక్కడ ఉన్న రెగ్యులర్ ప్రిన్సిపల్ జనార్దన్ రెడ్డి ఎఫ్ఏసీ కింద నంద్యాల డీఈవోగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ విషయంపై ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్ ఆయూబ్ హుస్సేన్ మాట్లాడుతూ.. వసతిగృహంలో డైనింగ్ హాల్ ఉందని తెలిపారు. విద్యార్థులు కింద కూర్చొని భోజనం చేసేందుకే ఇష్టపడుతున్నారన్నారు. – న్యూస్‌టుడే, కర్నూలు విద్య

వ్యర్థాలు పేరుకుపోయి.. దుర్గంధమయమై

జొహరాపురం పాత డంపింగ్ యార్డు సమీపంలో రహదారిపై వ్యర్థాలు పేరుకుపోయాయి. పశువులు సంచరించడంతో చెత్త, వ్యర్థాలు చెల్లాచెదురుగా రహదారులపై చేరుతున్నాయి. దీంతో దుర్వాసన వెదజల్లుతూ అపరిశుభ్రత నెలకొంటోంది. అధికారులు స్పందించి చెత్తను తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.

– న్యూస్‌టుడే, కర్నూలు నగరపాలకసంస్థ

గ్రామాల అభివృద్ధికి కృషి

మాట్లాడుతున్న ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి

ఉలిందకొండ (కల్లూరు గ్రామీణ), న్యూస్‌టుడే: నియోజకవర్గంలోని గ్రామాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. మండలంలోని ఉలిందకొండలో సీసీ రోడ్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని నూతన బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్ భవనాన్ని ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ.. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తామన్నారు. అన్ని వర్గాల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమన్నారు. కార్యక్రమంలో తహసీల్దారు ఆంజనేయులు, ఎంపీడీవో జీవీఎస్ రెడ్డి, అధికారులు, తెదేపా, జనసేన నాయకులు పాల్గొన్నారు.

వెంకాయపల్లి ఎల్లమ్మను దర్శించుకున్న ఎమ్మెల్యే

కర్నూలు గ్రామీణ, న్యూస్‌టుడే: మండల పరిధిలోని వెంకాయపల్లి రేణుకా ఎల్లమ్మ అమ్మవారిని ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయ సిబ్బంది, అర్చకులు ఆమెకు అమ్మవారి పట్టు వస్త్రాలు అందజేసి సత్కరించారు. అనంతరం ఆమె భక్తులకు ప్రసాద పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.

శక్తి యాప్‌ను వినియోగించుకోండి

కర్నూలు నేరవిభాగం, న్యూస్‌టుడే : శక్తి యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలని శక్తి పోలీసు బృంద సభ్యులు.. హెడ్ కానిస్టేబుల్ మహబూబ్‌ఖాన్, కానిస్టేబుల్ నాయక్ సూచించారు. కల్లూరు జడ్పీ పాఠశాలలో శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. శక్తి యాప్ సేవలు, బాల్యవివాహాలతో కలిగే నష్టాలు తదితరాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం హుస్సేన్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

క్రీడాకారులుగా తీర్చిదిద్దాలి

కర్నూలు క్రీడలు, న్యూస్‌టుడే: జిల్లాలోని ప్రతి పాఠశాల నుంచి కనీసం 3 నుంచి ఐదుగురు చిన్నారులు క్రీడల్లో పాల్గొనేలా తీర్చిదిద్దాలని డీఈవో సుధాకర్ జిల్లా వ్యాయామ ఉపాధ్యాయులకు సూచించారు. డీఈవోగా సుధాకర్ బాధ్యతలు చేపట్టగా వారు శుక్రవారం సన్మానించారు. ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు విజయ్‌కుమార్, అస్లాం, శ్రీనివాసులు, చందునాయక్, కేజీ కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

డీఈవో సుధాకర్‌ను సన్మానిస్తున్న వ్యాయామ ఉపాధ్యాయులు

చికిత్స పొందుతూ ఇద్దరి మృతి

కర్నూలు నేరవిభాగం, న్యూస్‌టుడే: నంద్యాల జిల్లా నందికొట్కూరు పరిధిలోని బ్రాహ్మణకొట్కూరుకు చెందిన ఇటుకల రామాంజనేయులు(30) చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన లారీడ్రైవర్‌గా జీవనం సాగించేవాడు. మద్యానికి బానిసై అప్పులు చేసి తీర్చలేకపోయాడు. ఆటో కొనుగోలు చేసేందుకు డబ్బులు ఇవ్వమని తండ్రిని అడిగేవాడు. మద్యం మానుకుంటే ఇస్తామని తండ్రి చెప్పటంతో మనస్తాపం చెందాడు. ఈ నెల 2వ తేదీన స్థానిక కల్లూరు పందిపాడు వద్ద క్రిమిసంహారక మందు తాగటంతో స్థానికులు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందారు. మృతుడి తండ్రి మద్దిలేటి ఫిర్యాదు మేరకు కర్నూలు నాలుగో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

కర్నూలు నేరవిభాగం, న్యూస్‌టుడే: కర్నూలు మండలం పసుపులకు చెందిన ఆంజనేయులు(35) చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ నెల 7వ తేదీన ద్విచక్ర వాహనంపై వెళ్తూ బి.తాండ్రపాడు నుంచి పసుపులకు వెళ్లే మార్గంలో అదుపుతప్పి పడిపోయాడు. తీవ్రంగా గాయపడిన ఆయన్ను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. కర్నూలు అర్బన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

చెల్లని చెక్కు కేసులో అధ్యాపకుడికి జైలు

కర్నూలు గాయత్రీఎస్టేట్, న్యూస్‌టుడే: చెల్లని చెక్కు కేసులో 6 నెలలు జైలు శిక్ష విధిస్తూ మొదటి అదనపు జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ అపర్ణ శుక్రవారం తీర్పు ఇచ్చారు. నగరంలోని ప్రభుత్వ కళాశాల అధ్యాపకుడిగా పనిచేసే కర్నూలుకు చెందిన ఎంవీఎన్ ప్రసాద్ గుప్త వద్ద స్థానిక సిల్వర్ జూబ్లీ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేసే శ్రీనివాసులు రెండు విడతల్లో రూ.5 లక్షలు అప్పు తీసుకున్నారు. అప్పు చెల్లించేందుకు 2020 సెప్టెంబర్ 18వ తేదీన చెక్కు ఇచ్చారు. బ్యాంకు ఖాతాలో డబ్బు లేకపోవటంతో చెక్కు చెల్లలేదు. దీంతో ఆయన న్యాయం కోసం కోర్టును ఆశ్రయించారు. దీంతో శ్రీనివాసులుకు ఆరు నెలలు సాధారణ జైలుశిక్ష, రూ.10 లక్షలు జరిమానా, మరో రూ.5 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు.

8,787 మందిపై కేసుల నమోదు

కర్నూలు నేరవిభాగం, న్యూస్‌టుడే : పలువురు మద్యం మత్తులో వాహనాలు నడుపుతుండటంతో రహదారి ప్రమాదాలు జరుగుతున్నాయని.. వీటిని నియంత్రించేందుకు జిల్లావ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరం చేశామని జిల్లా ఎస్పీ విక్రాంత్‌పాటిల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది జనవరి నుంచి ఈనెల 11వ తేదీ వరకు జిల్లావ్యాప్తంగా 8,787 మంది వాహనచోదకులపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకున్నామన్నారు. వారికి జరిమానాతోపాటు జైలుశిక్ష పడేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

నిత్యం సాధన చేస్తేనే పతకాలు

కర్నూలు క్రీడలు, న్యూస్‌టుడే: నిత్యం క్రీడాసాధనతో అద్భుతాలు సాధించి పతకాలు సాధించవచ్చని మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ అన్నారు. స్థానిక డీఎస్ఏ స్టేడియంలో శుక్రవారం భూషణ్‌రావు స్మారక రెండవ రాష్ట్రస్థాయి ఆహ్వానిత బాస్కెట్‌బాల్ పోటీలను ప్రారంభించారు. జిల్లా ఇన్‌ఛార్జి క్రీడల అభివృద్ధి అధికారి భూపతి రావు, సంఘం అధ్యక్షురాలు నీలిమారెడ్డి, కార్యదర్శి భాను ప్రసాద్, తెదేపా యువ నాయకులు గౌతమ్‌రెడ్డి హాజరయ్యారు. బాస్కెట్‌బాల్ సంఘం జిల్లా కార్యదర్శి భానుప్రసాద్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి 20 మహిళల, పురుషుల జట్లు పాల్గొంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అనంత ప్రాజెక్ట్స్ డైరెక్టర్ అనంతరాయుడు, వ్యాయామ ఉపాధ్యాయులు ముస్తహీర్, శిరీష, గీతా, వలి, మురళీకృష్ణ, వలి క్రీడాకారులు పాల్గొన్నారు.

జ్యోతి వెలిగించి పోటీలు ప్రారంభిస్తున్న అతిథులు

మున్సిపల్ పాఠశాల మైదానంలో సిద్ధమైన వేదిక

కార్యక్రమంలో భాగంగా నగరంలోని మణికంఠ అయ్యప్ప స్వామి ఆలయం వద్ద ప్రత్యేక పూల రథం బయలుదేరి వెంకటాచలపతి కల్యాణ మండపానికి చేరుకుంది. రథం వెంట అయ్యప్ప స్వాములు భక్తి పాటలు పాడుతూ స్వామి విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకొచ్చారు. శనివారం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు వివిధ పూజలు నిర్వహిస్తారు. గణపతి హోమం, లక్ష శరణుఘోష అర్చన, మధ్యాహ్నం అన్నప్రసాదం వితరణ తదితరాలు ఉంటాయి. సాయంత్రం 3 నుంచి 8 గంటల వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో మైదానంలో అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తులు పెద్దఎత్తున రానున్న నేపథ్యంలో ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు చేపట్టారు.

పోస్టులు భర్తీ చేయాలని వినతి

కర్నూలు వైద్యాలయం, న్యూస్‌టుడే: ఆయుష్మాన్ విభాగంలో వైద్యుల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఆంధ్రప్రదేశ్ హోమియోపతి డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జగన్‌మోహన్ మూర్తి వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్‌కు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత 30 ఏళ్లుగా ఆయుష్మాన్ విభాగంలో వైద్యుల పోస్టులను భర్తీ చేయలేదన్నారు. చాలా మంది అర్హులైన వారు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారన్నారు. కోవిడ్‌లో విధులు నిర్వహించిన వారికి వెయిటేజ్ మార్కులు ఇవ్వాలని కోరారు. 50 ఏళ్లు ఉన్నవారికి కూడా వెయిటేజ్ మార్కులు కలిపి పోస్టులు ఇవ్వాలన్నారు.

నేడు విళక్కు పూజలు

కర్నూలు ఆధ్యాత్మికం, న్యూస్‌టుడే: కర్నూలు నగరంలో శనివారం విళక్కు పూజలు నిర్వహించనున్నారు.

ఉషా పోటీల్లో విద్యార్థుల ప్రతిభ

కర్నూలు క్రీడలు, న్యూస్‌టుడే : రాజమహేంద్రవరంలో ఇటీవల జరిగిన ఖేలో ఇండియా రాష్ట్రస్థాయి ఉషా పోటీల్లో జేఎం పాఠశాలకు చెందిన విద్యార్థినులు 8 పతకాలు సాధించారు. గౌతమి (స్వర్ణం), కోమలి (వెండి), వైష్ణవి (కాంస్య), దేవమణి, మేఘన తదితరులు కాంస్య పతకాలు సాధించినట్లు పాఠశాల ప్రిన్సిపల్ సిస్టర్ ఎలిజిబెత్ శుక్రవారం తెలిపారు. పతకాలు సాధించిన పిల్లలను అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉషా సంఘం కార్యదర్శి టి.శ్రీనివాసులు పాల్గొన్నారు.

బెల్ట్‌లు సాధించిన విద్యార్థినులతో ప్రిన్సిపల్

సెమినార్ జయప్రదం చేయండి

కర్నూలు గాయత్రీ ఎస్టేట్, న్యూస్‌టుడే : లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక, ఆలిండియా లాయర్స్ యూనియన్ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం స్థానిక టీజీవీ కళాక్షేత్రంలో 'రాజ్యాంగం సవాళ్లు- పౌరుల బాధ్యత' అంశంపై సెమినార్ జరుగుతుందని.. జనం పెద్దసంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని వేదిక గౌరవ సలహాదారులు డాక్టర్ మన్సూర్ రెహమాన్, కన్వీనర్ నరసింహ, ఐలు రాష్ట్ర అధ్యక్షుడు కుమార్, నాయకులు లక్ష్మణ్, మురళీ తదితరులు కోరారు. శుక్రవారం స్థానిక కార్యాలయంలో వారు సమావేశమై వివరాలు వెల్లడించారు.

ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి

ఓర్వకల్లు, న్యూస్‌టుడే: వైకల్యాన్ని మరిచి ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగాలని.. అప్పుడే అనుకున్నది నెరవేరుతుందని తహసీల్దారు విద్యాసాగర్ పేర్కొన్నారు. ఓర్వకల్లు

దివ్యాంగులను సన్మానించిన అధికారులు

ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు దివ్యాంగులను సత్కరించారు. కార్యక్రమంలో ఎంపీడీవో నాగ అనసూయ పాల్గొన్నారు.

న్యాయవాదుల విధుల బహిష్కరణ

కర్నూలు గాయత్రీఎస్టేట్, న్యూస్‌టుడే: హిందూపురం న్యాయవాది అబ్దుల్‌రహీంపై స్థానిక ఒకటో పట్టణ పోలీసుస్టేషన్ సీఐ దాడి చేయటాన్ని ఖండిస్తూ జిల్లాలోని న్యాయవాదులు శుక్రవారం విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. న్యాయవాదిని అసభ్య పదజాలంతో దూషించి దాడి చేసిన సీఐపై చర్యలు తీసుకోవాలని జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు హరినాథ్‌చౌదరి, కార్యదర్శి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు.

ఆర్యవైశ్యులకు సముచిత గౌరవం

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: ఆర్యవైశ్యులకు సముచిత స్థానం కల్పించిన ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని మంత్రి టీజీ భరత్ అన్నారు. రాష్ట్రంలోని ఆర్యవైశ్యులకు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతో మేలు చేసిందని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వారు ఎన్నో ఏళ్ల నుంచి కోరుకుంటున్న విధంగా పెనుగొండ పేరును వాసవీ పెనుగొండగా మార్పు చేశారన్నారు. వాసవీ కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ రోజును ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందన్నారు.

మైనారిటీల విద్యాభివృద్ధికి కృషి

కర్నూలు విద్య, న్యూస్‌టుడే: మైనారిటీల విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు మైనారిటీ ఎంప్లాయీస్ సంఘం ఛైర్మన్ సయ్యద్ హుస్సైన్ పేర్కొన్నారు. కలెక్టరేట్‌లోని జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ కార్యాలయంలో శుక్రవారం సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ నగరంలో మైనారిటీ బాలికల కోసం విద్యాలయాలు అందుబాటులో ఉంచాలని.. నూతన భవన నిర్మాణాలు చేపట్టాలన్నారు. ఉర్దూ వర్సిటీకి మంత్రి టీజీ భరత్ సొంత నిధులు కేటాయించడం సంతోషంగా ఉందన్నారు.


స్మృత్యాంజలి
NGO's కాలనీ ప్రెసిడెంట్‌గా కాలనీ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేసిన మా మిత్రుడు, శ్రేయోభిలాషి మా రామప్రసాద రావు గారు శాశ్వతంగా మా నుంచి దూరమై దైవసన్నిధికి చేరిన మీకు మా స్మృత్యాంజలి ఘటిస్తున్నాము.
కీ॥శే॥గా॥ శ్రీ K.A.రామ ప్రసాద రావు గారు
Retd. Supdt. APGLI, KURNOOL.
ప్రెసిడెంట్, NGO's కాలనీ, B-Camp, అమ్మ హాస్పిటల్ రోడ్, కర్నూలు
ఓబులేసు
Retd. ASI,
వైస్ ప్రెసిడెంట్ NGO's కాలనీ అసోసియేషన్ సభ్యులు, మరియు కాలనీ వాసులు
గమనిక: ఈ రోజు అంత్యక్రియలు కార్యక్రమం ఉ॥ 8గం. NGO's కాలనీ కీ.శే.రామప్రసాద రావు స్వగృహం నుండి మొదలగును.

కర్నూలు నగరం, న్యూస్‌టుడే : కర్నూలు నగర శివారులో కొత్తగా నిర్మించిన దేవాదాయ శాఖ కార్యాలయాన్ని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి శనివారం ప్రారంభించనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

కర్నూలు బి.క్యాంపు, న్యూస్‌టుడే: పలు ఆలయాల్లో 15వ తేదీ నుంచి వచ్చే ఏడాది జనవరి 14వ తేదీ వరకు ధనుర్మాస వ్రతాలు జరుగుతాయని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు నందిరెడ్డి సాయిరెడ్డి అన్నారు. శ్రీకల్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈనెల 15 నుంచి ప్రారంభమయ్యే ధనుర్మాస వ్రత మహోత్సవ ప్రచార గోడపత్రాలను ప్రతాప్‌రెడ్డి తదితరులతో కలిసి విడుదల చేశారు.

సంక్షిప్త సమాచారం

కర్నూలు నగరం, న్యూస్‌టుడే: వైకాపా రాష్ట్ర కార్యదర్శిగా కర్నూలుకు చెందిన మద్దూరు సుభాష్ చంద్రబోస్‌ను నియమిస్తున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయం వెల్లడించింది.

కర్నూలు వెంకటరమణ కాలనీ, న్యూస్‌టుడే: సీపీఐ 17వ నగర మహాసభలను ఈ నెల 19న నిర్వహిస్తున్నట్లు సీపీఐ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య, రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి జగన్నాథం తెలిపారు. స్థానిక కార్యాలయంలో అందుకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు.

తీర్మానాలకు ఆమోదముద్ర

◆ వివిధ పనులకు నిధుల కేటాయింపు

కర్నూలు నగరపాలకసంస్థ, న్యూస్‌టుడే: కర్నూలు నగరపాలక సంస్థ కార్యాలయంలో శుక్రవారం స్టాండింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. 16 అజెండా తీర్మానాలను ఆమోదించారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌కు ఆమోదం తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ పి. విశ్వనాథ, కమిటీ సభ్యులు నారాయణరెడ్డి, మునెమ్మ, షేక్ అహ్మద్, వై.వెంకటేశ్వర్లు, డిప్యూటీ కమిషనర్ సతీష్‌కుమార్‌రెడ్డి, మేనేజర్ చిన్నరాముడు, ఆయా విభాగాల అధికారులు పాల్గొన్నారు.

● ప్రేమ్‌నగర్-2లో పార్కు అభివృద్ధికి రూ.15 లక్షలు, మున్సిపల్ ఎంప్లాయిస్ కాలనీకి రూ.15 లక్షలు, ఎల్ఐసీ కాలనీకి రూ.25 లక్షలు, బిర్లా భవన్‌కు రూ.20 లక్షలు, మద్దూరు నగర్‌కు రూ.15 లక్షలు.. మరికొన్ని ప్రాంతాలకు నిధులు కేటాయించారు.

● అశోక్‌నగర్‌లోని నీటి శుద్ధి కేంద్రంలో శుద్ధి, క్లోరినేషన్ కోసం రూ.99.80 లక్షలు, వీధి దీపాల విడిభాగాల కొనుగోలుకు నిధులు కేటాయించారు.

● వైద్య కళాశాల గేటు 3 నుంచి 4 వరకు రోడ్డు విస్తరణ కోసం రూ.15 లక్షలు వెచ్చించనున్నారు.

స్టాండింగ్ కమిటీ సమావేశంలో మేయర్ బీవై రామయ్య, కమిషనర్ విశ్వనాథ, సభ్యులు, అధికారులు

సర్దిచెప్పి.. సహకరించి..

సమావేశంలో ఓ ప్రజాప్రతినిధి బంధువుకు దుకాణం కేటాయింపునకు సంబంధించి తీర్మానం వచ్చింది. ఆమోదానికి చదువుతుండగా సభ్యులు అడ్డుపడ్డారు. ఆయనకు ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు. కౌన్సిల్ సమావేశంలో తీర్మానానికి ఉంచాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో కొద్దిసేపు గందరగోళ వాతావరణం నెలకొంది. ఓ ఉన్నతాధికారి సభ్యులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. మీకు కూడా చట్టపరంగా దుకాణాలను కేటాయిస్తామని చెప్పగా.. అసలు ప్రజాప్రతినిధులకు దుకాణాలు కేటాయించకూడదని చట్టంలో ఉంటే మీరెలా కేటాయిస్తారని ప్రశ్నించారు. ఆ అధికారి పట్టుపట్టి సమస్యను సర్దుబాటు చేసి దుకాణాన్ని ప్రజాప్రతినిధి బంధువుకు అప్పగించేలా తీర్మానాన్ని ఆమోదించేలా చేశారు. ఆ అధికారి ఆయనకు ఎందుకు సహకరిస్తున్నారన్న అంశం సమావేశంలో చర్చనీయాంశమైంది.

దారి అధ్వానం.. ప్రమాదభయం

జొహరాపురం నుంచి వెంకాయపల్లెకు వెళ్లే దారి అధ్వానంగా మారింది. ఈ మార్గంలో కంకర తేలి ప్రమాదకరంగా మారింది. ఇందిరమ్మ కాలనీ, హౌసింగ్‌బోర్డు తదితర కాలనీల ప్రజలు ఈ దారి గుండా రాకపోకలు సాగిస్తున్నారు. రాత్రివేళల్లో ఇబ్బందులు పడాల్సి వస్తోందని వాపోతున్నారు. అధికారులు స్పందించి రహదారిని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

– కర్నూలు నగరపాలకసంస్థ, న్యూస్‌టుడే



IN THE COURT OF THE PRINCIPAL SENIOR CIVIL COURT JUDGE: KURNOOL
EP: 20/2025 OS 45/04
K.NAGA MALLESWARI ..D.Hr
V/S
K.SUNKULAMMA ..J.Drs & Another
NOTICE TO J.dr No 2
Ahmed Bee W/o. Fatesh Ahmed Muslim, R/o Venkayapalli (V), Kurnool (M), Kurnool Dist.
The Petitioner in the above Petition has filed an Application in the above Court to take Possession of the House in the Schedule H.No: 44/71-4-7, 2 Respondents has sent many Letters to you and you have not been contacted. 2 Respondent has any Objection Which May appear in the Court on Dated 09-01-2026 at 10:30 AM. Otherwise the Matter will be Considered as moot.
According to the Court Orders
P.V.RAMANA REDDY, Advocate
Kurnool. Cell: 94402 05141.

(c) eenadu

ఈనాడు నంద్యాల
శనివారం డిసెంబరు 13, 2025 13

జనవరి 16 నుంచి పార్వేటోత్సవం

ఆళ్లగడ్డ గ్రామీణం, న్యూస్‌టుడే: అహోబిలం లక్ష్మీనృసింహస్వామి పార్వేట ఉత్సవాలు 2026 జనవరి 16వ తేదీ నుంచి ఆరంభం కానున్నాయి. 35 రోజులపాటు ప్రహ్లాదవరద స్వామి, జ్వాలా నృసింహ స్వామి పార్వేట పల్లకిలో 32 గ్రామాల్లో పర్యటించనున్నారు. ఆయా గ్రామాల్లో పర్యటన తేదీలను నిర్వాహకులు వెల్లడించారు.

ఈసారి 35 రోజులే..

జనవరి 16వ తేదీ అహోబిలం నుంచి రాత్రి బాచెపల్లె గ్రామానికి పార్వేట పల్లకి చేరుకోనుంది. అక్కడి నుంచి 17వ తేదీ సాయంత్రం కొండపల్లె, రాత్రి ఆర్.కృష్ణాపురం, 18న కోటకందుకూరు, 19వ తేదీ మర్రిపల్లె, 20న రాత్రి యాదవాడ, 21న ఆలమూరు, 23న తిమ్మనపల్లె, నరసాపురం, 24వ తేదీ ముత్తలూరు, 25న నల్లగాండ్లపల్లె, 26 బాచాపురం మెట్ట, రాత్రి బాచాపురం, 27 రాత్రి నరసారావుపేట, నాగిరెడ్డిపల్లె, 28 రాత్రి పడకండ్ల, 30న ఉడుము ఆళ్లగడ్డ, ఫిబ్రవరి 3న ఎస్.లింగందిన్నె, 4న సర్వాయిపల్లె, 5న తేదీ ఎంపీడీవో కార్యాలయం, చింతకుంట, 6న దేవరాయపురం, రాత్రి గూబగుండం, 7వ తేదీ బండలపల్లె, 8 మందలూరు, 9న నక్కలదిన్నె, 10వ తేదీ దందలూరు, 11 చిలకలూరు, 12 తిప్పారెడ్డిపల్లె, 13 బి.లింగందిన్నె, 14 ఆర్.నాగులవరం, 15న తువ్వపల్లె, 16న రుద్రవరం ఆళ్లగడ్డ నుంచి 19వ తేదీ అహోబిలం చేరుకుంటుంది. స్వామి పార్వేటోత్సవం 45 రోజులు జరిగేది కాని ఈ ఏడాది 35 రోజులు మాత్రమే జరగనుంది.

గోరింక పూసింది

కర్నూలు నగరంలోని సంకల్‌బాగ్ వద్ద తుంగభద్ర నది తీరంలో ఓ చెట్టు ఎండిపోయింది. దీని నిండా గోరింకలు వాలాయి. ఈ దృశ్యం అందరినీ కనువిందు చేస్తోంది. చెట్టు నిండుగా కనిపిస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. - ఈనాడు, కర్నూలు

నేడు నవోదయ పరీక్ష

ఎమ్మిగనూరు, న్యూస్‌టుడే: జవహర్ నవోదయ విద్యాలయంలో 2026-27 విద్యా సంవత్సరానికి ఆరో తరగతి ప్రవేశ పరీక్ష శనివారం ఉమ్మడి జిల్లాలో నిర్వహించనున్నారు. విద్యాలయంలో 80 సీట్లు ఉండగా ర్యాండం ఆధారంగా విద్యార్థులకు సీట్లు కేటాయిస్తారు. ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు పరీక్ష జరగనుంది. 6469 మంది దరఖాస్తు చేసుకోగా ఉమ్మడి జిల్లాలో 24 కేంద్రాలు ఏర్పాటు చేశారు. విద్యార్థులు గంట ముందే కేంద్రానికి చేరుకోవాలి. ఒరిజినల్ ఆధార్ కార్డు, హాల్‌టికెట్ తప్పనిసరిగా తీసుకురావాలని.. కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేసినట్లు ప్రిన్సిపల్ పద్మావతి శుక్రవారం వెల్లడించారు.

టెట్‌కు 763 మంది హాజరు

నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే: జిల్లాలో శుక్రవారం నిర్వహించిన టెట్ పరీక్షలకు 763 మంది హాజరయ్యారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.

సమగ్రశిక్షా.. నిధుల భక్షణ

రూ.32 కోట్ల పనుల్లో అక్రమాలు

నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే: సమగ్రశిక్షా అభియాన్ ఆధ్వర్యంలో జరుగుతున్న పనుల్లో అక్రమాలు రాజ్యమేలుతున్నాయి. జిల్లాలో సమగ్రశిక్ష కింద 44 పాఠశాలల్లో పీఎంశ్రీ కింద మైదానాలు, మరుగుదొడ్లు, ఆర్వో ప్లాంట్లు, ల్యాబ్‌లు, కిచెన్ గార్డెన్ నిర్మాణాల కోసం రూ.15.81 కోట్లు ఖర్చు చేస్తున్నారు. 1,959 విద్యాలయాలు పాఠశాల (గ్రాంట్) కింద రూ.2.01 కోట్లు, 107 స్కూల్ కాంప్లెక్సులకు సంబంధించి ఒక్కొదానికి రూ.28,700 మంజూరవగా పనులు జరుగుతున్నాయి. రూ.6.41 కోట్లతో 27 కేజీబీవీల్లో వివిధ నిర్మాణాలు చేపట్టారు. ఇవికాక మరికొన్ని నిధులతో వివిధ ప్రాంతాల్లో పనులు జరుగుతున్నాయి. వీటిపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడటంతో ఆ శాఖ ఇంజినీర్లే అంచనాలు వేసి వారే బిల్లులు డ్రా చేసుకుంటున్నారు.

లక్షణంగా మేశారు

మహానంది మండలం తమ్మడపల్లె ప్రాథమిక పాఠశాలలో గతంలో నాడు-నేడు కింద ఈ విద్యాలయానికి నిధులు మంజూరయ్యాయి. పాఠశాల పైన రెండు అదనపు తరగతి గదులు నిర్మించారు. గతంలో ఉన్న మెట్లను తొలగించారు. కొత్తగా మెట్ల నిర్మాణం ప్రారంభించి మధ్యలోనే ఆపేశారు. వీటి నిర్మాణంతోపాటు చుట్టూ ప్రహరీ పనులు చేసేందుకు రూ.లక్ష ఖర్చు చేస్తే సరిపోతుంది. సమగ్రశిక్ష సైట్ ఇంజినీర్ ఏకంగా రూ.5.50 లక్షలతో అంచనాలు రూపొందించారు.

నాణ్యతకు బీటలు

వాగలమర్రి కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయం (కేజీబీవీ)లో రూ.9,47,560తో మరమ్మతులు చేశారు. పనులు పూర్తి చేసినట్లు సైట్ ఇంజినీర్ నివేదిక ఇచ్చారు. వాస్తవంగా పరిశీలిస్తే నాణ్యత కొరవడింది. పైకప్పు ఫ్లోరింగ్ పనులు సరిగా చేయకపోవడంతో పెద్దఎత్తున నీళ్లు నిలిచిపోతున్నాయి. ఎక్కడికక్కడ ప్యాచ్ పనులు ఆపేశారు.

సైట్ ఇంజినీర్ల పెత్తనం

సమగ్రశిక్షలో సైట్ ఇంజినీర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఒప్పంద ప్రాతిపదికన నియమితులైన వీరు పనుల అంచనాల నుంచి పూర్తి చేసేదాకా 'పెత్తనం' చెలాయిస్తున్నారు. వెలుగోడులోని ఓ పాఠశాలలో మెట్లు నిలువునా ఉన్నాయి. మార్పులని జిల్లా ఉన్నతాధికారి ఆదేశించారు. ఈ పనికి సైట్ ఇంజినీరు రూ.3 లక్షలు అంచనా వేసి నిధులు మంజూరు చేసుకున్నారు. కేవలం 30 మెట్లు నిర్మించి భారీగా బిల్లు చేసుకున్నారు.

గడివేముల మండలం గడిగరేవుల పాఠశాలలో కిచెన్ గార్డెన్ పేరుతో రూ.1.25 లక్షల బిల్లు చేశారు. అటువైపు.. ఇటువైపు చిన్న గోడ కట్టి రూ.75 వేల విలువైన పని చేసి రెట్టింపు బిల్లు చేసుకోవడం గమనార్హం.

ఫిర్యాదుల వెల్లువ

జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న పనులపై పెద్దఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. సంజామల, రుద్రవరం కేజీబీవీల్లో పనులు నాసిరకంగా జరుగుతుండటంతో ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. దీంతో కొత్తగా ఎమ్మెల్సీ భవనాల నిర్మాణాలకు టెండర్లు పిలిచి గుత్తేదారులకు అప్పగించారు. ఆళ్లగడ్డ, శ్రీశైలం నియోజకవర్గాల్లో జరుగుతున్న పనులపైనా విమర్శలు వస్తున్నాయి. 12 కేజీబీవీల్లో అవసరం లేకున్నా.. వివిధ పనులకు సంబంధించి ఎక్కువ అంచనాలు రూపొందించి డబ్బులు పక్కదారి పట్టించేందుకు ప్రణాళికలు వేశారు.

బంగారు చందనం

ఆమె వైద్యురాలు.. మెడ, వెన్ను నొప్పి ఇబ్బంది పెట్టింది.. స్నేహితుల సూచన మేరకు 'ఈత' నేర్చుకొన్నారు. నిత్య సాధనతో జాతీయస్థాయిలో బంగారు పతకాలు సాధిస్తున్నారు కర్నూలు వైద్య కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డా.చందనా రాజారాం. నెల్లూరుకు చెందిన ఆమె 2011లో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. 2012-15లో కర్నూలు వైద్య కళాశాలలో పీజీ (అనస్థీషియా)లో ప్రవేశం పొందారు. ఆ సమయంలో మెడ, వెన్ను నొప్పితో బాధపడ్డారు. ఆరోగ్యం కోసం వైద్య కళాశాల పక్కనే కొలనులో ఈత నేర్చుకొన్నారు. అప్పటి నుంచి నిత్యం గంటపాటు సాధన చేస్తూనే ఉన్నారు. స్విమ్మింగ్ అసోసియేషన్ ప్రోత్సాహంతో ఈత పోటీల్లో పాల్గొనడం ప్రారంభించారు. ఈ ఏడాది అక్టోబరులో గుంటూరులో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో బంగారు, వెండి, కాంస్య పతకాలు అందుకున్నారు. ఈనెల 12న మంగళగిరిలో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో ఫ్రీస్టైల్, బ్యాక్‌స్ట్రోక్ తదితర విభాగాల్లో ప్రతిభ చాటి నాలుగు బంగారు పతకాలు సాధించారు. - న్యూస్‌టుడే, కర్నూలు వైద్యాలయం

రాజమార్గం

జాతీయ రహదారులపై ప్రయాణం సౌకర్యంగా ఉన్నా టోల్ ఛార్జీలు బెంబేలెత్తిస్తున్నాయి. భారాన్ని తగ్గించేందుకు కేంద్రం 'రాజ్ మార్గ్ యాత్ర' యాప్‌ను ప్రవేశపెట్టింది. ఒకసారి రూ.3 వేలు ఆన్‌లైన్‌లో రీఛార్జి చేస్తే చాలు 200 సార్లు దేశంలోని ఏ టోల్‌గేట్‌నైనా దాటొచ్చు. ఫాస్టాగ్ ఉన్న వారు స్మార్ట్‌ఫోన్‌లోకి వెళ్లి ప్లేస్టోర్ నుంచి రాజ్‌మార్గ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఇందులో వాహన నంబరు (తెల్లబోర్డు ఉన్నవే) వివరాలను నమోదు చేయాలి. రవాణా శాఖ నుంచి వాణిజ్యేతర వాహనాల వివరాలు ఈ యాప్‌లో ఉంటాయి. హైవేపై సగటున 70-80 కి.మీ. ఒక టోల్ ఉంటుంది. సాధారణంగా నాలుగు చక్రాల వాహనం ఒకసారి టోల్ గేట్ దాటితే రూ.80 నుంచి 130 వరకు టోల్ రూపంలో వసూలు చేస్తారు. 200 సార్లు దాటితే కనీసం రూ.20 వేలు టోల్ ఛార్జీల రూపంలోనే చెల్లించాల్సి ఉంటుంది. యాప్‌లో చేరితే కేవలం రూ.15కే ఒక మారు చొప్పున టోల్ దాటొచ్చు. రూ.3 వేలు చెల్లించి రూ.20 వేల విలువైన టోల్ ఛార్జీల రాయితీని పొందొచ్చు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో నాలుగు టోల్ గేట్లు దాటాల్సి వస్తుంది. నంద్యాల జిల్లాలో కేవలం 133 కి.మీ. ప్రయాణంలో మూడు చోట్ల టోల్ గేట్ల రూపంలో నాలుగు చక్రాల వాహనంపై రూ.300 భారం పడుతుంది. - న్యూస్‌టుడే, ఆళ్లగడ్డ

" రెండెకరాల్లో శనగ పంట సాగు చేశా. పంట కాల్వలో ప్రవాహం పెరిగి నీట మునగడంతో పైరు కుళ్లిపోయే దశకు చేరుకుంది. దాదాపు రూ.50 వేల నష్టం వాటిల్లిందని" గొట్లూరు చెందిన పెద్దయ్య ఆవేదన వ్యక్తం చేశారు.

అసంపూర్తి కాల్వలో కన్నీటి ప్రవాహం

చాగలమర్రి, న్యూస్‌టుడే : కేసీ పంట కాల్వలు అసంపూర్తిగా వదిలేయడం రైతులకు శాపంగా మారింది. చివరి ఆయకట్టు ప్రాంతమైన చాగలమర్రి మండలం గొట్లూరు గ్రామ సమీపంలో గతంలో కొంత మేర నిర్మించి వదిలేశారు. మధ్యలోనే నిర్మాణాలు ఆపేయడంతో నీరు పంట పొలాలను ముంచెత్తుతోంది. నేలంపాడు, మల్లెవేముల గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.

అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారు. ఏటా ఇదే పరిస్థితి నెలకొంటున్నా అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. సాధారణంగా పంట కాల్వలు నిర్మించేటప్పుడు వాగులో లేక నదిలో కలిసేలా చర్యలు తీసుకుంటారు.

నిండా ముంచింది

- చాగలమర్రి మండల పరిధిలోని గొట్లూరు, వైఎస్సార్ కడప జిల్లా జంగాలపల్లె సమీపంలో కేసీ ప్రధాన కాల్వ 18వ బ్లాకు వద్ద స్లూయిజ్ నుంచి దిగువనకు నీటిని విడుదల చేస్తారు. ఉద్ధృతి కారణంగా పంట కాలువలు పొంగి పొలాలు నీట మునుగుతున్నాయి. గొట్లూరు సమీపంలో 57, 58 టీసీ ఉప కాల్వల వద్ద నీరు అధికంగా ప్రవహించడంతో శనగ రైతులు తీవ్రంగా నష్టపోయారు.
- గొట్లూరు సమీపంలో పంట కాల్వలకు నీరు అధికంగా రావడమేకాక రెండుచోట్ల గండి పడటంతో 150 ఎకరాల్లో శనగ పంట మునిగిపోయింది. దాదాపు రూ.30 లక్షల విలువైన పంట గంగపాలైంది.

" కేసీ పంట కాలువల్లో నీరు ఉద్ధృతంగా ప్రవహించి పొంగి పొర్లుతుండటంతో పంటలన్నీ నీట మునిగాయి. నాలుగెకరాల మొక్కజొన్న దెబ్బతింది. నెల రోజుల పంటకు సంబంధించి ఎకరాకు రూ.15 వేల చొప్పున ఇప్పటివరకు పెట్టుబడి పెట్టా. రూ.60 వేల మేర నష్టం వాటిల్లిందని" మరో రైతు మోహన్‌రెడ్డి పేర్కొన్నారు.

ఆదమరిచారా.. ప్రాణాలు గాల్లో

కోవెలకుంట్ల మండలం చిన్నకొప్పెర్ల నుంచి పెద్ద కొప్పెర్లకు వెళ్లే దారిలో ఉన్న కైపవాగు వంతెనపై రెండు నెలల క్రితం పెద్ద గొయ్యి ఏర్పడింది. అటుగా వెళ్తున్న వారు గమనించి ప్రమాదాలు జరుగకుండా గొయ్యి పడిన చోట కర్రను పాతి, చుట్టూ రాళ్లు, బస్తాలు ఇలా ఉంచారు. వంతెనకు ఇరువైపులా రక్షణ గోడలు కూడా లేవు. నిత్యం వాహనదారులతో రద్దీగా ఉండే రహదారి ఇది. రాత్రి సమయంలో వంతెనపై గొయ్యి పడిన చోట వాహనదారులు ఎదురెదురుగా వచ్చినప్పుడు ప్రమాదం జరిగే అవకాశం ఉంది. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి, మరమ్మతులు చేసి ప్రమాదాలు జరగకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు. - న్యూస్‌టుడే, నంద్యాల బొమ్మలసత్రం

తలనీలాల టెండర్

■ శ్రీశైలంలో కొందరి దౌర్జన్యం

ఈనాడు, నంద్యాల : శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామివారి దేవస్థానంలో తలనీలాల టెండర్ దక్కించుకోవడానికి వ్యాపారులను కొందరు భయపెట్టడం చర్చనీయాంశంగా మారింది. దేవస్థానంలో భక్తులు సమర్పించిన తలనీలాలు ఏడాది పాటు సేకరించేందుకు రూ.5 కోట్ల అంచనాతో 'టెండర్ కం బహిరంగ వేలం' నిర్వహిస్తున్నారు. చట్టబద్ధంగా వేలంపాట జరిగితే దేవస్థానానికి రూ.8 కోట్ల వరకు భారీ ఆదాయం సమకూరుతుందని అంచనా. తక్కువ ధరకు టెండరు దక్కించుకుని రూ.కోట్లు కొట్టేసేందుకు కొందరు బరితెగించారు. కొందరు ప్రైవేటు వ్యక్తులు సైన్యంగా ఏర్పడి శ్రీశైల దేవస్థానం పరిపాలనా కార్యాలయం వద్దకు చేరుకొని బహిరంగ వేలంలో కాంట్రాక్టర్లు పాల్గొనకుండా అడ్డుపడుతున్నారు. నవంబరు నెలలో వేలం పాటలు వాయిదా వేశారు.

బెదరగొట్టారు

టెండరులో పాల్గొనేందుకు రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చెందిన వారితోపాటు తమిళనాడుకు చెందిన కొందరు వ్యాపారులు, గుత్తేదారులు తాజాగా 11వ తేదీన వచ్చారు. అప్పటికే తిష్ఠేసిన ప్రైవేటు సైన్యం వేలం పాటలో పాల్గొనేందుకు వీలు లేదంటూ హుకుం జారీ చేసింది. వారి దందాను వీడియో తీసేందుకు ప్రయత్నించిన పలువురి చరవాణులు లాగేసుకున్నారు. దీంతో వారు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. దీనిపై కొందరు దేవాదాయ శాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. స్పందించిన ఆయన ప్రాథమిక విచారణ చేయించారు. బెదిరింపులు వాస్తవమేనని తేలడంతో వెంటనే శ్రీశైలం ఈవో ఎం.శ్రీనివాసరావుతో మాట్లాడి వేలం పాటలు ఆపేయాలని ఆదేశించారు.

సమగ్ర విచారణకు ఆదేశం ?

దేవస్థానం ఆదాయానికి గండికొట్టేందుకు ప్రయత్నిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. బెదిరింపులకు దిగిన వారిలో కొందరు తెదేపా నేతలున్నట్లు సమాచారం. వేలం పాటలు నిర్వహించిన భవనంలో సీసీ కెమెరాలు ఉన్నాయి. వాటి ఆధారంగా వేలం పాటలతో సంబంధం లేనివారు ఎవరెవరు వచ్చారన్న విషయమై కూపీలాగుతున్నారు. వేలం పాట జరిగిన సమయంలో స్పెషల్ బ్రాంచి, నిఘా విభాగానికి సంబంధించిన పోలీసులు, శ్రీశైలం పోలీసులు అక్కడే ఉన్నారు. అనధికార వ్యక్తులపై చర్యలు తీసుకుంటే వివాదం తలెత్తే పరిస్థితి ఉండడంతో ఎవరికివారు మిన్నకుండిపోయినట్లు సమాచారం.

ధనుర్మాసం వేడుక.. అహోబిలం వేదిక

ఏటా కనులపండువగా నిర్వహించే ధనుర్మాసోత్సవానికి ప్రముఖ వైష్ణవ క్షేత్రం అహోబిలం లక్ష్మీనృసింహస్వామి క్షేత్రం ముస్తాబైంది. నెల రోజులు పూజాకైంకర్యాలు, భక్తుల సందడికి అహోబిలం వేదిక కానుంది. ఇక్కడ ఈ నెల 16వ తేదీ నుంచి జనవరి 14వ తేదీ వరకు ధనుర్మాస పూజలు నిర్వహించనున్నారు. నిత్యం తెల్లవారుజామున మహిళలు భక్తిశ్రద్ధలతో దిగువ అహోబిలంలోని గోదాదేవి సన్నిధిలో అమ్మవారి వ్రతం చేపడతారు. డిసెంబరు 16వ తేదీ తెల్లవారుజామున ధనుర్మాస పూజతో పాటు నృసింహస్వామి జన్మనక్షత్రం స్వాతి సందర్భంగా నవనారసింహ అభిషేకం, స్వాతి హోమం ఉంటుందన్నారు. జనవరి 14న భోగి పండగ నాడు ధనుర్మాస పూజ ముగింపు, గోదాదేవి కల్యాణోత్సవాన్ని కనులపండువగా నిర్వహించనున్నారు. –న్యూస్‌టుడే, ఆళ్లగడ్డ గ్రామీణం

సర్వే గొలుసుకు కాసుల ముడి

■ రైతులను సతాయిస్తున్న అధికారులు ■ ఐవీఆర్‌ఎస్ సర్వేలో వెలుగులోకి

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే : భూముల సర్వే చేయడంలో సర్వేయర్లు రైతులను ఇబ్బంది పెడుతున్నారు. పైసలిస్తే ఒకలా.. లేకుంటే మరోలా వ్యవహరిస్తున్నారు. కొలతలు వేసి హద్దులు చూపినట్లు చెబుతున్న వాటిలో సగానికిపైగా కొలతలు వేయకనే ఎండార్స్‌మెంట్లు ఇచ్చేస్తున్నారు. భూముల సర్వేకు సంబంధించి రెవెన్యూ అధికారులు ఇబ్బందిపెడుతున్నట్లు ఐవీఆర్‌ఎస్ సర్వేలో తేలింది. నలుగురు వీఆర్వోలు, ఐదుగురు సర్వేయర్లు డబ్బులు వసూలు చేస్తున్నట్లు తేలడంతో ఉన్నతాధికారులు వారికి తాఖీదులు జారీ చేశారు. కర్నూలు జిల్లాలో 18 మంది విలేజ్ సర్వేయర్లపై కర్నూలు జిల్లాలో ఫిర్యాదులు వచ్చాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఈ ఏడాది	కర్నూలు	నంద్యాల
దరఖాస్తులు	8,867	7,872
పరిష్కారం	7,544	7,097
తిరస్కరణ	1,278	749

కాసుకుని.. దోచుకుని

భూములకు కొలతలు, సబ్ డివిజన్ల కోసం వచ్చిన అర్జీలను నిర్ణీత గడువులోపు పరిష్కరించాల్సి ఉండగా. . రెండు, మూడు వారాలైనా వాటిని చూడటం లేదు. క్షేత్రస్థాయికి వెళ్లి కొలతలు వేయడం లేదు. భూముల విలువను బట్టి సర్వే చేసేందుకు కొందరు సర్వేయర్లు ధర నిర్ణయించారు. రూ.10 వేల నుంచి రూ.50 వేలు, రూ.లక్ష వరకు తీసుకుంటున్నారు. తామిచ్చిన నివేదిక ఆధారంగానే ఆన్‌లైన్ అడంగల్‌లో వివరాలు నమోదవుతాయంటూ బహిరంగంగానే వసూళ్లకు పాల్పడుతున్నారు.

తిరస్కరణకే ప్రాధాన్యం

- తమ భూములకు కొలతలు వేసి హద్దులు చూపాలని కోరుతూ ఉమ్మడి జిల్లాలో గతేడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 16,739 దరఖాస్తులు వచ్చాయి. సర్వే చేసి హద్దులు చూపించి.. ఎంజాయిమెంట్ సర్టిఫికెట్ ఇచ్చేందుకుగాను భూయజమాని ప్రభుత్వానికి రూ.550 చలానా కట్టాలి. ఆ దరఖాస్తు విలేజ్ సర్వేయర్ లాగిన్‌కు వెళ్తుంది.
- సర్వేయర్ అర్జీదారుడితో మాట్లాడి ఆ పొలం ఇరుగుపొరుగు రైతులకు నోటీసులు జారీ చేయాలి. ఏడు రోజుల్లోగా భూమి కొలతలు వేయాలి. అందరి ఆమోదంతో స్టేట్‌మెంట్ నమోదు చేయాలి. అనంతరం విలేజ్ సర్వేయర్ లాగిన్ నుంచి ఉప తహసీల్దారు లాగిన్‌కు పంపాలి.
- సర్వే ఆధారాలను డీటీకి చూపి ఆమోదం తెలపాలి. ఆ తర్వాత అర్జీదారుడికి ఎంజాయిమెంట్ సర్టిఫికెట్ ఇవ్వాలి. ఈ ప్రక్రియ 21 రోజుల్లో పూర్తవ్వాలి. అధికారులు కాలయాపన చేస్తే ఆ దరఖాస్తు తిరస్కరణకు గురవుతుంది.

సబ్ డివిజన్‌లు చేయడంలోనూ..

- సర్వే సబ్ డివిజన్ చేసుకునేందుకు భూయజమాని దరఖాస్తు చేసుకుంటే.. విలేజ్ సర్వేయర్ నుంచి మండల సర్వేయర్ లాగిన్‌కు వెళ్తుంది. విలేజ్ సర్వేయర్ సర్వే చేసి తహసీల్దారుకు నివేదిక పంపాలి. మండల సర్వేయర్ పరిశీలించి సబ్ డివిజన్ చేసి తహసీల్దారు ఆమోదంతో అర్జీదారుడికి సర్వే సబ్ డివిజన్ నివేదిక అందజేయాల్సి ఉంది. సర్వే సబ్ డివిజన్ విషయంలోనూ వీఆర్వోలు, విలేజ్ సర్వేయర్లు అక్రమాలకు పాల్పడుతున్నారు.
- కర్నూలు జిల్లాలో సర్వే సబ్ డివిజన్ కోసం 18,706 దరఖాస్తులు రాగా అందులో 15,486 వరకు పరిష్కరించినట్లు చెబుతున్నారు. వివిధ కారణాలు చూపుతూ 2,944 దరఖాస్తులను తిరస్కరించారు. నంద్యాల జిల్లాలో 13,772 దరఖాస్తులు రాగా.. 11,355 వరకు పరిష్కరించగా.. 2,229 దరఖాస్తులను సర్వేయర్లు తిరస్కరించారు..

మాట్లాడుతున్న కలెక్టర్ రాజకుమారి

రుణ లక్ష్యం చేరుకోవాలి

నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే: జిల్లాలో రైతులు, స్వయం ఉపాధి దిశగా ముందుకు సాగే లబ్ధిదారులకు బ్యాంకులు మరింత ప్రోత్సాహకంగా రుణాలు మంజూరు చేసి ఆర్థిక బలోపేతానికి కృషి చేయాలని కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.15,120 కోట్ల రుణ లక్ష్యానికి 10,518 కోట్లు ఇచ్చారు.. లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. ప్రధానమంత్రి ఉపాధి కల్పన, ఎంఎస్ఎంఈ, సీసీఆర్సీ రుణాల మంజూరు విషయంలో పురోగతి తక్కువగా ఉందన్నారు. అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, ఆటో డ్రైవర్ల సేవ వంటి పథకాల్లో నిర్ణీత గడువులోగా 1,74,257 మంది లబ్ధిదారుల ఈ-కేవైసీ పూర్తి కాలేదన్నారు. కలెక్టరేట్‌లో శుక్రవారం నిర్వహించిన డీసీసీ, డీఎల్ఆర్సీ సమావేశంలో నాబార్డు డీడీఎం కార్తీక్, ఆర్బీఐ ఎల్డీవో నవీన్, డీసీసీబీ సీఈవో రామాంజనేయులు, ఎల్డీఎం రవీంద్రకుమార్, ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

పురంలో నిధుల లీకేజీ

ఆదోని, కర్నూలు, నంద్యాల, ఎమ్మిగనూరు పురపాలికలు, డోన్ పట్టణం, న్యూస్‌టుడే : ఉమ్మడి జిల్లాలోని పురపాలక సంఘాల్లో పెద్దఎత్తున తాగునీరు నేలపాలవుతోంది. లీకేజీల నివారణ.. పైపులైన్ల పేరుతో ఏటా రూ.కోట్లు ఖర్చు చేస్తున్నా ప్రయోజనం శూన్యమే. ప్రతిరోజూ సరఫరా అయ్యే నీటిలో 12 ఎంఎల్‌డీ వృథా అవుతోంది. ఒక ఎంఎల్ అంటే.. పది లక్షల లీటర్లు. ఒక ఎంఎల్ శుద్ధి చేసేందుకు రూ.10 వేలు ఖర్చవుతోంది. వృథా అవుతున్న నీటికి అయ్యే ఖర్చు లెక్కిస్తే ఏటా రూ.4 కోట్లకుపైగా ఖర్చవుతుండటం గమనార్హం.

బసాపురం రహదారిలో ఓ పరిశ్రమ ముందు నీటి లీకేజీ

పురపాలిక సంఘం	కుళాయి కనెక్షన్లు	ఏటా లీకేజీల నివారణ ఖర్చు	రోజు నీటి వృథా(ఎం.ఎల్.)
కర్నూలు	80 వేలు	30 (రూ.లక్షల్లో)	5
ఆదోని	24,500	20 "	1
నంద్యాల	32,633	30 "	4
ఎమ్మిగనూరు	14,950	6 "	0.50
డోన్	11 వేలు	10 "	0.27

ఆర్థిక సంఘం నిధుల మంజూరు

ప్రస్తుతం 15వ ఆర్థిక సంఘం ద్వారా ఉమ్మడి కర్నూలు జిల్లాకు రూ.43 కోట్లు మంజూరయ్యాయి. నీటి సమస్య పరిష్కారానికి అధిక భాగం నిధులు చేసుకునే అవకాశముంది. మరోవైపు స్థానిక సంస్థల నిధులు కలిపితే విడతల వారీగా పనులు పూర్తిస్థాయిలో చేసి తాగునీటి సమస్యలు తొలగించొచ్చు. ఆ దిశగా అధికారులు, పాలకులు దృష్టి సారించాల్సి ఉంది.

అడుగడుగునా లోపాలే

- ఒక మనిషికి రోజుకు 135 లీటర్ల నీరు సరఫరా చేయాలి. ఈ లెక్కన ఉమ్మడి జిల్లాలోని పురపాలక సంఘాల పరిధిలో 18 లక్షల జనాభాకు 200 ఎంఎల్‌డీ (మిలియన్ లీటర్ పర్ డే) అందించాల్సి ఉంది. కానీ 160-170 ఎంఎల్‌డీకి మించడం లేదు.
- నీటి సరఫరా నిర్వహణలో అంతర్గత లోపాలు ఒక ఎత్తైతే, పనుల్లో నాణ్యత లోపించడం.. లీకేజీల నివారణను తూతూమంత్రంగా చేసి వదిలేస్తున్నారు.
- శాశ్వత పనులు చేపట్టడం లేదు. భూమి స్వభావానికి తగిన పైపులు అమర్చడం.. పనులు నాణ్యంగా చేయాల్సి ఉంది. పనులు దక్కించుకున్న కొందరు కమీషన్లకు కక్కుర్తిపడి నాసిరకంగా చేసి చేతులు దులిపేసుకొంటున్నారు.

ఇంట్లో కొత్త వెలుగులు

విద్యుత్తు వినియోగదారులకు అండగా ఉండేలా ఏపీఈఆర్‌సీ పలు సంస్కరణలు తీసుకొచ్చింది. గతంలో కొత్త కనెక్షన్‌కు ఇంటి నుంచి స్తంభానికి కనీసం 30 మీటర్ల దూరంలో ఉంటే తక్కువ ఖర్చుతో మీటరు అమర్చేవారు. 30 మీటర్ల దూరం దాటితే కొత్త స్తంభంతోపాటు ఎంత దూరం ఉంటే అంత వరకు అల్యూమినియం తీగలతోపాటు ఇతరత్రా ఖర్చులతో ఎస్టిమేషన్ వేస్తారు. ఈ నిబంధనలు మారుస్తూ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కొత్త కనెక్షన్‌కు సంబంధించి కేటగిరీ ఆధారంగా స్థిర ఛార్జీలను ప్రవేశపెట్టి అదనపు భారం తొలగించింది. గత నెల 29వ తేదీ నుంచి స్థిర ఛార్జీలు అమల్లోకి వచ్చాయి. కిలోమీటరు దూరం వరకు నూతన సంస్కరణలు వర్తిస్తాయి. వెంచర్లు, ఫామ్‌హౌస్‌లు, అండర్‌గ్రౌండ్ కేబుల్ వేసుకున్నవారికి వర్తించవు.

– న్యూస్‌టుడే, కర్నూలు వెంకటరమణ కాలనీ

ఎవరెవరు.. ఎంతెంత

గృహ అవసరాలు (ఎల్‌టీ) : ఒక కిలోవాట్‌కు రూ.1500, 2-20 కిలోవాట్ల వరకు అదనంగా ప్రతి కిలోవాట్‌కు రూ.2 వేల చొప్పున చెల్లించాలి. 20 నుంచి 150 కిలోవాట్ల వరకు ప్రతి కిలోవాట్‌కు రూ.12,600 చెల్లించాల్సి ఉంటుంది.

హెచ్‌టీ : 75 నుంచి 150 కిలోవాట్ల వరకు ప్రతి కిలోవాట్‌కు రూ.4,400 చొప్పున చెల్లించాలి. నూతన నియంత్రికను వినియోగదారులే డబ్బులు చెల్లించి ఏర్పాటు చేసుకోవాలి.

వాణిజ్య : ఒక కిలోవాట్‌కు రూ.1800, 2-20 కిలోవాట్ల వరకు ప్రతి కిలోవాట్‌కు అదనంగా రూ.2 వేల చొప్పున చెల్లించాల్సి ఉంది. 21-150 కిలోవాట్ల వరకు ప్రతి కిలోవాట్‌కు రూ.12,600 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.

జిల్లా	కనెక్షన్లు
కర్నూలు	8,67,000
నంద్యాల	7,11,000

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు
Cell: 99899 97628
ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి
Cell: 80085 13479

(c) eenadu

పెళ్లి సంబంధాల కోసం వెతుకుతున్నారా...

డివోర్స్/విడో/విడోవర్ (అన్నికులాలు) అవివాహితులకు సువర్ణావకాశం

నేడు రేపు డివోర్స్/విడో/విడోవర్ (అన్నికులాల) అవివాహిత వధూవరులకు ఈనాడు పెళ్లిపందిరి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం

తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదిక అయిన 'ఈనాడు పెళ్లిపందిరి' డివోర్స్/విడో/విడోవర్ (అన్నికులాలు) అవివాహిత వధూవరులకు ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని రాజ్‌విహార్ సెంటర్‌లో రాజ్ థియేటర్ ఎదురుగా ఉన్న ఈనాడు కార్యాలయం వేదికగా నిర్వహిస్తున్నారు. వివాహం కోసం ఎదురుచూస్తున్న వధూవరులతోపాటు సంబంధిత కుటుంబీకులు నేడు(శనివారం, డిసెంబరు 13న), రేపు(ఆదివారం, డిసెంబరు 14న) ఉదయం 9 గం॥ నుంచి సాయంత్రం 5.30 గం॥ వరకు తమ ప్రొఫైల్‌ను ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు. ★ వధూవరుల బయోడేటా & ఫొటోలను క్రింద తెలిపిన వాట్సాప్ నంబర్లకు పంపి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్‌ను ఫోన్‌లో యాప్ ద్వారా కూడా చూసుకోవచ్చు.

మరిన్ని వివరాలకు 91543 66099 & 91547 72006

మహానందీశునికి పల్లకిసేవ

మహానంది, న్యూస్‌టుడే: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం మహానందిలో దేవస్థానం ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి పల్లకీ సేవ మనోహరంగా నిర్వహించారు. వేదపండితులు హనుమంతరాయశర్మ, గంగా కామేశ్వరీదేవి సహిత మహానందీశ్వరస్వామివార్ల ఉత్సవ మూర్తులను అలంకార మండపంలో విశేష పూజలు చేశారు. అనంతరం ప్రాకారంలో ఊరేగించారు. భక్తులు పాల్గొన్నారు.

మహానంది: పల్లకిసేవలో పాల్గొన్న భక్తులు

చౌడమ్మా.. దీవించమ్మా

నందవరం(బనగానపల్లి గ్రామీణం), న్యూస్‌టుడే: బనగానపల్లి మండలం నందవరం గ్రామంలోని చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో ఆలయ సిబ్బంది ఆధ్వర్యంలో శుక్రవారం నేత్రపర్వంగా పల్లకి సేవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లకిలో ఉత్సవ విగ్రహాలుంచి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పల్లకితో ప్రాకార ఉత్సవంగావించారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, భక్తులున్నారు.



ఉత్సవంలో పాల్గొన్న భక్తులు, అర్చకులు

అమృతవల్లికి ప్రత్యేక పూజలు

అహోబిలం(ఆళ్లగడ్డ గ్రామీణం), న్యూస్‌టుడే: అహోబిలం లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శుక్రవారం అమృతవల్లి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దిగువ అహోబిలంలో అమ్మవారి సన్నిధి ఆవరణలో అమృతవల్లి ఉత్సవ విగ్రహానికి పంచామృతాలతో అభిషేకించారు. ధూపదీపాలతో మహామంగళహారతి అందించి ప్రత్యేకంగా అలంకరించారు. సాయంత్రం విశేషంగా అలంకరించి ఊయలలో కొలువుంచి ఊంజల్ సేవ జరిపారు. పూజల్లో పాల్గొన్న భక్తులకు తీర్థప్రసాదాలు వితరణ చేశారు. ఆలయ ప్రధానార్చకుడు కీడాంబి వేణుగోపాలన్, మణియార్ సౌమ్యనారాయణన్ ఆధ్వర్యంలో పూజలు చేశారు.

ప్రత్యేక అలంకరణలో అమృతవల్లి అమ్మవారు

అర్జీదారుడి సమస్య తెలుసుకుంటున్న మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి

ప్రజా సమస్యలు సత్వరమే పరిష్కరించండి

బనగానపల్లి, న్యూస్‌టుడే: ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలని మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అధికారులను సూచించారు. శుక్రవారం మంత్రి బీసీ క్యాంపు కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వయంగా పరిశీలించారు. కొన్నింటికి అక్కడి నుంచే సంబంధిత అధికారులకు ఫోన్ చేసి సమస్యను తెలిపారు. అవసరమైతే క్షేత్రస్థాయికి వెళ్లి సమస్య పరిశీలించాలన్నారు. వచ్చిన అర్జీలను ప్రాధాన్యం ప్రకారం పరిష్కరించాలన్నారు.

యువశక్తి.. చాటాలి దేశభక్తి

☛ ఎన్‌సీసీ శిబిరాల్లో యువతుల సత్తా

కర్నూలు బి.క్యాంపు, న్యూస్‌టుడే: యువతలో దేశభక్తి పెంపొందించడంలో ఎన్‌సీసీ శిక్షణ దోహదం చేస్తుంది. పలు ప్రాంతాల సంస్కృతి చెప్పడంలో కీలక పాత్ర పోషిస్తుంది. యువతలో నాయకత్వ లక్షణాలు వెలికితీయడంతోపాటు ధైర్య సాహసాలు నింపుతోంది. 2025-26లో వివిధ ప్రాంతాల్లో జరిగిన ఎన్‌సీసీ శిబిరాల్లో పలువురు యువతులు పాల్గొని సత్తా చాటి, ఆదర్శంగా నిలుస్తున్నారు.

విభిన్న సంస్కృతులపై అవగాహన: శివలక్ష్మి

నగరంలోని సిల్వర్ జూబ్లీ కళాశాలకు చెందిన శివలక్ష్మి బీకాం చదువుతున్నారు. తల్లిదండ్రులు ప్రమీల, రామేశ్వరరెడ్డి. తండ్రి మృతి చెందారు. తల్లి కూలీ పనిచేస్తూ కుటుంబానికి ఆసరాగా నిలబడ్డారు. స్వగ్రామం బనగానపల్లి. 2025 జనవరి 16 నుంచి 26వ తేదీ వరకు విజయవాడలో జరిగిన ఎల్ఆర్డీసీ(గవర్నర్) శిబిరంలో పాల్గొన్నారు. విజయవాడలో జరిగిన గవర్నర్ పరేడ్‌లో కవాతు చేసి ఉత్తమ విద్యార్థిని అవార్డు అందుకున్నారు. సెప్టెంబర్ 27 నుంచి అక్టోబరు 5వ తేదీ వరకు గుంటూరులో జరిగిన ట్రెక్కింగ్ శిబిరంలో పాల్గొని.. కొండపల్లి, కోటకొండ ప్రాంతాల్లో పర్యటించి.. అక్కడి వారి అభిరుచులపై అవగాహన పెంచుకున్నట్లు తెలిపారు.

రక్షణ రంగంలోకి వెళ్లడమే లక్ష్యం : నిఖిల

కేవీఆర్ మహిళా డిగ్రీ కళాశాలలో చదువుతున్నారు నిఖిల. తల్లిదండ్రులు పద్మావతి, గోవిందు. వ్యవసాయ కుటుంబం. స్వగ్రామం తుగ్గలి మండలం కొత్తూరు గ్రామం. 2025 సెప్టెంబర్ 11 నుంచి 21వ తేదీ వరకు, ఆగస్టు 10 నుంచి 21వ వరకు అనంతపురంలో జరిగిన సీఏటీసీ శిబిరాల్లో పాల్గొన్నారు. ఆగస్టు 7 నుంచి 15వ తేదీ వరకు గుంటూరులో జరిగిన లోకల్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల శిబిరంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పరేడ్‌లో ఉత్తమ విద్యార్థినిగా ఎంపికయ్యారు. ఎన్‌సీసీ పరీక్షల్లో మెరుగైన గ్రేడ్ సాధించి.. రక్షణ రంగంలోకి వెళ్లడమే లక్ష్యమని వెల్లడించారు.

దేశసేవ చేయడానికి దోహదం : ఐశ్వర్య

కేవీఆర్ మహిళా డిగ్రీ కళాశాలలో చదువుతున్నారు ఐశ్వర్య. తల్లిదండ్రులు గౌరమ్మ, ఈరన్న. వ్యవసాయ కుటుంబం. స్వగ్రామం తుగ్గలి మండలం, మామిళ్లకుంట. 2024 జూన్ నుంచి 2025 జనవరి వరకు అనంతపురం, నంద్యాలలో జరిగిన సీఏటీసీ శిబిరాల్లో పాల్గొన్నారు. 2025 ఏప్రిల్ 18 నుంచి మే 2వ తేదీ వరకు జమ్ము, కాశ్మీర్‌లో జరిగిన అడ్వెంచర్ శిబిరంలో పాల్గొన్ని ఉత్తమ విద్యార్థిని అవార్డు అందుకున్నారు. దేశసేవ చేయడానికి దోహదం చేస్తుందని ఎన్‌సీసీలో చేరినట్లు చెబుతున్నారు.

సామాజిక కార్యక్రమాలతో చైతన్యం : లక్ష్మీదేవి

కేవీఆర్ మహిళా డిగ్రీ కళాశాలలో లక్ష్మీదేవి చదువుతున్నారు. తల్లిదండ్రులు జయమ్మ, శ్రీనివాసులు. తండ్రి ఆటో డ్రైవర్. తల్లి టైలరింగ్. నగరంలోని షరీన్‌నగర్‌లో ఉంటున్నారు. ఈమె 2025 అక్టోబరు 9 నుంచి 17వ తేదీ వరకు సికింద్రాబాద్‌లో జరిగిన జాతీయ సమైక్యత శిబిరంలో పాల్గొన్నారు. నంద్యాలలో సెప్టెంబర్ 20 నుంచి అక్టోబరు 1వ తేదీ వరకు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్, సెప్టెంబర్ 10 నుంచి 20వ తేదీ వరకు సీఏటీసీ శిబిరాల్లో పాల్గొన్నారు. పలువురిని చైతన్యం చేయడానికి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్లు తెలిపారు.

ధ్రువపత్రం పోతే.. పొందండిలా..

నంద్యాల రైతునగరం, న్యూస్‌టుడే: పది తరగతి, ఇంటర్ మార్కుల ధ్రువపత్రాలు పోగొట్టుకున్నారా? కంగారు పడాల్సిన అవసరం లేదు. మళ్లీ డూప్లికేట్ కాపీలు పొందడం చాలా సులువు. ఇందుకోసం అవసరమైన పత్రాలు, అఫిడవిట్, చలానా సమర్పించి సంబంధిత వెబ్‌సైట్‌లో నమోదు చేసుకుంటే మీరు పోగొట్టుకున్న మార్కుల లిస్టులు మీకు అందుతాయి.

మీ కోసం

పదో తరగతి : పదో తరగతి ధ్రువీకరణ పత్రం పోగొట్టుకుంటే bse.ap.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి డూప్లికేట్ ఎస్ఎస్‌సీ దరఖాస్తు ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. దాన్ని ప్రింట్ తీసుకొని వివరాలు నింపాలి. మార్కుల లిస్టు పోయినట్లుగా పోలీసుల నుంచి ఓ లేఖను తీసుకోవాలి. రూ.50 విలువైన స్టాంపు పేపర్‌పై ఓ అఫిడవిట్ ఉండాలి. ఎస్సై, డిప్యూటీ తహసీల్దార్ అంతకంటే ఎక్కువ స్థాయి అధికారి నాట్ ట్రేసింగ్ డాక్యుమెంటును తీసుకోవాలి. మీ సేవా కేంద్రంలో రూ. 250 చలానా కట్టాలి. పాఠశాల ప్రధానోపాధ్యాయుడి ద్వారా డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంటు ఎగ్జామ్ వారికి పోస్టు ద్వారా పంపించాలి. నెల రోజులకు పాఠశాలకు డూప్లికేట్ మార్కుల లిస్టు వస్తుంది.

ఇంటర్మీడియట్ : ఇంటర్మీడియట్ ధ్రువపత్రం పోగొట్టుకుంటే bie.ap.gov.in వెబ్‌సైట్‌లో స్టూడెంట్ సర్వీసెస్‌లో ఉన్న డూప్లికేట్ సర్టిఫికెట్ ఆప్షన్ ఎంచుకోవాలి. హాల్‌టికెట్టు నంబరు, పుట్టిన తేదీ, మెయిల్ ఐడీ నమోదు చేస్తే విద్యార్థి వివరాలు కనిపిస్తాయి. అఫిడవిట్, ప్రిన్సిపల్ సంతకం చేసిన దరఖాస్తును అప్లోడ్ చేయాలి. చలానా ఫీజు ఆన్‌లైన్‌లో సబ్‌మిట్ కొడితే అప్లికేషన్ కనిపిస్తుంది. అందులో నంబరును ఎంటర్ చేసి అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవచ్చు. అప్లోడ్ చేసిన ఒక సెట్ డాక్యుమెంట్లు ఇంటర్ చదివిన కళాశాలలో అందజేయాలి. 15 రోజుల తర్వాత నకలు సర్టిఫికెట్ కళాశాలకు వస్తుంది.

డిగ్రీ లేదా పీజీ : డిగ్రీ లేదా పీజీ ధ్రువపత్రాలు పోగొట్టుకుంటే సంబంధిత యూనివర్సిటీకి వెళ్లి డూప్లికేట్ మార్కుల లిస్టు కోసం దరఖాస్తు చేసుకోవాలి. నెల రోజుల్లో ధ్రువపత్రం వస్తుంది.

సమస్యల పరిష్కారంలో నాణ్యత తప్పనిసరి

నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే: జిల్లాలో పీజీఆర్ఎస్ ద్వారా అందుతున్న ప్రజా విజ్ఞప్తులను నిర్ణీత గడువులోగా నాణ్యతతో పరిష్కరించాలని కలెక్టర్ జి.రాజకుమారి పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో పీజీఆర్ఎస్ బృంద అధికారులతో శుక్రవారం ఆమె సమావేశం నిర్వహించారు. జిల్లాలో ప్రజల సంతృప్తి స్థాయి 82.27 శాతంగా నమోదైందన్నారు. ఈ శాతాన్ని మరింతగా పెంచేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. నోడల్ అధికారి ఉమామహేశ్వరి, బృంద సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

సమీక్షిస్తున్న కలెక్టర్ రాజకుమారి

మస్టర్లను ఉన్నతీకరించాలి

నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే: ఉపాధి హామీ పథకంలో పెండింగ్‌లో ఉన్న మస్టర్లను వెంటనే అప్‌డేట్ చేయాలని కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. పథకంలో సగటు పనిదినాల సంఖ్యను అధిగమించి, జిల్లాను మెరుగైన స్థానంలో నిలపాలని పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో శుక్రవారం ఉపాధి హామీ పనుల పురోగతిపై ఏపీడీలు, ఏపీవోలతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. లేబర్ బడ్జెట్ అమలులో డోన్, ప్యాపిలి, అవుకు, చాగలమర్రి, బనగానపల్లె మండలాలు తక్కువ పురోగతి నమోదు చేశాయన్నారు. ఏపీడీలు ప్రత్యేక శ్రద్ధతో లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయాలన్నారు. పోక్ పిట్స్, కంపోస్ట్ పెట్టెలు లాంటి పనుల్లో వంద శాతం లక్ష్యాలను అధిగమించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో డ్వామా పీడీ సూర్యనారాయణ పాల్గొన్నారు.

కేంద్ర మంత్రులతో ఎంపీ బైరెడ్డి శబరి

ఎంపీ నివాసంలో అల్పాహార విందు

నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే: దిల్లీలోని ఎంపీ డా.బైరెడ్డి శబరి నివాసంలో శుక్రవారం ఉదయం అల్పాహార సమావేశం నిర్వహించారు. కేంద్ర మంత్రులు కిరెన్ రిజిజు, భూపతిరాజు శ్రీనివాసవర్మ, ఎంపీలు పీసీ.గడ్డిగౌడర్ విశ్వేశ్వర హెగ్డే కాగేరి, ఆదిత్య ప్రసాద్, ఉజ్వల్ దేవరావ్ నికమ్, దార్జీ షేరింగ్ లెప్చా, వినోద్ భాయ్ చావ్డాలతో కలిసి ఆమె అల్పాహార సమావేశంలో పాల్గొన్నారు.

పోలీసు సిబ్బంది సంక్షేమానికే అధిక ప్రాధాన్యం

నంద్యాల నేరవిభాగం, న్యూస్‌టుడే: పోలీసు సిబ్బంది సంక్షేమానికే అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఎస్పీ సునీల్ షొరాణ్ అన్నారు. స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం ఆయన గ్రీవెన్స్ నిర్వహించారు. వివిధ పోలీస్ స్టేషన్ల విభాగాల్లో విధులు నిర్వర్తిస్తున్న పోలీస్ సిబ్బంది, హోంగార్డ్స్ సమస్యల గురించి వినతులు అందజేశారు. ఆయన మాట్లాడుతూ..వినతులపై సత్వరమే చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. ఆయా సమస్యలను త్వరితగతిన పరిష్కరించడానికి ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపనున్నట్లు చెప్పారు.

సిబ్బంది సమస్యలు తెలుకుంటున్న ఎస్పీ సునీల్ షొరాణ్

ఘనంగా అహోబిలం పార్వేటోత్సవ సదస్సు

అహోబిలం(ఆళ్లగడ్డ గ్రామీణం), న్యూస్‌టుడే: తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో అహోబిలం పార్వేటోత్సవ సదస్సు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం, ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్, భారత సాంస్కృతికశాఖ సహకారంతో నంద్యాల ఇంటాక్ సంస్థ సదస్సు ఏర్పాటు చేశారు. జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం వైస్‌ఛాన్స్‌లర్ జి.ఎస్.ఆర్ కృష్ణమూర్తి, రిజిస్ట్రార్ వెంకటనారాయణరావు, ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్ ప్రాదేశిక సంచాలకులు రాఘవన్ ఉత్సవంపై ఉపన్యసించారు. నంద్యాల ఇంటాక్ సంస్థ అడిషనల్ కో కన్వీనర్ సేతురామన్ ఉత్సవ వైభవాన్ని వివరించారు. పార్వేటోత్సవం పుస్తకాన్ని వీసీ ఆవిష్కరించారు.



పుస్తక ఆవిష్కరణలో వీసీ కృష్ణమూర్తి తదితరులు

శ్రీశైలంలో డిజిటల్ పేమెంట్ వ్యవస్థ అవసరం

శ్రీశైలం ఆలయం, న్యూస్‌టుడే: శ్రీశైల దేవస్థానంలో డిజిటల్ పేమెంట్స్ వ్యవస్థను ఏర్పాటు చేయడం అవసరమని ధర్మకర్తల మండలి సభ్యులు రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం సభ్యులు బోడెపూడి వెంకటసుబ్బారావు, ఆలా అనిల్‌కుమార్, ఎస్.పిచ్చయ్య మంత్రిని కలిసి శ్రీస్వామిఅమ్మవార్ల ప్రసాదం, శేషవస్త్రాలు, జ్ఞాపిక అందజేశారు. స్పందించిన మంత్రి శ్రీశైల దేవస్థానంలో డిజిటల్ పేమెంట్ వ్యవస్థకు చర్యలు తీసుకుంటామన్నారు. శ్రీశైలం అభివృద్ధికి ప్రభుత్వం ఎల్లప్పుడూ సహకారం అందిస్తుందన్నారు.

మంత్రి ఆనంకు స్వామివార్ల జ్ఞాపిక అందజేస్తున్న సభ్యులు

మల్లన్నసేవలో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ

శ్రీశైలం ఆలయం, న్యూస్‌టుడే: శ్రీశైల మహాక్షేత్రంలో భ్రమరాంబదేవిని, మల్లికార్జునస్వామివార్లను శుక్రవారం సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ దర్శించుకున్నారు. శ్రీస్వామివారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన పూజలు చేశారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలో అర్చకులు ఆయనకు వేదాశీర్వచనాలు పలికి తీర్థప్రసాదాలు అందజేశారు.

అమ్మవారి సన్నిధిలో లక్ష్మీనారాయణ(ఎడమవైపు)

జీజీహెచ్ సూపరింటెండెంట్ బదిలీ

నంద్యాల పాతపట్టణం, న్యూస్‌టుడే: నంద్యాల సర్వజన ఆసుపత్రిలో పనిచేస్తున్న సూపరింటెండెంట్ డా.మల్లీశ్వరిని అనంతపురం బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆమె వచ్చి ఏడాది కాకముందే బదిలీ కావడం గమనార్హం. ఆమె స్థానంలో సీనియర్‌గా ఉన్న ప్రొఫెసర్‌ను నియమించనున్నారు. ఆకస్మికంగా బదిలీ కావడం చర్చనీయాంశంగా మారింది.

పదో తరగతిపై శ్రద్ధ తీసుకోవాలి

పాణ్యం గ్రామీణం, న్యూస్‌టుడే: పదో తరగతిలో 100 శాతం ఉత్తీర్ణత సాధించేందుకు విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని డీఈవో జనార్దన్‌రెడ్డి అన్నారు. మండలంలోని తమ్మరాజుపల్లెలో జడ్పీ ఉన్నత పాఠశాలలో శుక్రవారం తనిఖీ నిర్వహించారు. పదో తరగతి విద్యార్థులతో మాట్లాడి పూర్తయిన సిలబస్, నోటు పుస్తకాలను పరిశీలించి పలు విషయాలను వివరించారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి ఉంచి ఉత్తమ ఫలితాలు వచ్చేలా చూడాలన్నారు.

విద్యార్థులతో మాట్లాడుతున్న డీఈవో జనార్దన్‌రెడ్డి

మూడు గంటలకే మూతపడ్డ సచివాలయం

మండలంలోని ఒండుట్ల గ్రామం మండల కేంద్రానికి 25 కి.మీ దూరంలో ఉంది. ఎర్రమల కొండల్లో మారుమూలన ఉండడంతో అధికారుల పర్యవేక్షణ కొరవడింది. దీంతో గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రాల సిబ్బంది సమయపాలన పాటించడం లేదని గ్రామస్థులు తెలిపారు. ఉదయం ఆలస్యంగా రావడం, సాయంత్రం త్వరగా వెళ్తున్నారని చెబుతున్నారు. శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకే గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రాలకు తాళాలు పడ్డాయని తెలిపారు. పొలాల నుంచి వచ్చిన తర్వాత కార్యాలయాలకు వెళ్తే తాళాలు దర్శనమిస్తున్నాయని వాపోయారు. విచారణ చేసి చర్యలు తీసుకుంటామని ఎంపీడీవో వాసుదేవగుప్తా తెలిపారు. – న్యూస్‌టుడే, గడివేముల

నిర్వహణ లోపాలు.. వెలగని వీధి దీపాలు

బేతంచెర్ల మండలంలోని ఆర్ఎస్ రంగాపురం గ్రామంలో 340-బి జాతీయ రహదారికి ఇరువైపులా ఏర్పాటు చేసిన వీధి దీపాలు అలంకారప్రాయంగా మిగిలిపోయాయి. వీధి దీపాలు ఏర్పాటు చేసి సుమారు ఆరు నెలలకుపైగా కావస్తున్నా రాత్రి వేళల్లో వెలగడం లేదు. దీంతో వాహనదారులు, పాదచారులు అవస్థలు పడుతున్నారు. రాత్రి సమయంలో క్రాస్ రోడ్డు వద్ద ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉందని వాహనచోదకులు పేర్కొంటున్నారు. అధికారులు స్పందించి దీపాలు వెలిగేలా చూడాలని పలువురు కోరుతున్నారు. – న్యూస్‌టుడే, ఆర్ఎస్ రంగాపురం(బేతంచెర్ల)

అదుపు తప్పితే.. తప్పదు ముప్పు

గ్రామాల్లో పొలం పనులకు వెళ్లే మహిళలు సరైన రవాణా సౌకర్యాలు లేకపోవడంతో ట్రాక్టర్లు, ఆటోల్లో ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు. చాగలమర్రి మండలంలోని గొట్లూరు సమీపంలో శుక్రవారం పొలం పనులకు వెళ్లే మహిళా కూలీలు ట్రాక్టరుపై ప్రమాదకరంగా ప్రయాణించారు. ఇద్దరు మహిళలు ట్రాక్టరు ముందుభాగంలో కూర్చొని ప్రయాణించారు. ఏమాత్రం అదుపుతప్పినా ప్రాణాలు పోయే ప్రమాదముంది. – న్యూస్‌టుడే, గొట్లూరు(చాగలమర్రి)

ఆరోగ్య కేంద్రాలకు మోక్షం

☛ నిధుల మంజూరుతో ప్రణాళికలు సిద్ధం

నంద్యాల రైతునగరం, న్యూస్‌టుడే: గత వైకాపా ప్రభుత్వం ప్రాధాన్యత భవనాల కింద సచివాలయాలు, ఆర్‌ఎస్‌కే, ఆరోగ్య కేంద్రాలను ఆర్భాటంగా ప్రారంభించింది. కానీ, నిధుల లేమితో వీటిలో చాలావరకు పనులు మొదలు కాలేదు. మరికొన్ని భవనాల పనులు వివిధ దశల్లో నిలిచిపోయాయి. ప్రస్తుతం చాలావరకు ఆరోగ్య కేంద్రాలు గ్రామాల్లోని అద్దె భవనాల్లో అరకొర వసతుల మధ్య కొనసాగుతున్నాయి. ప్రజల ఇబ్బందులను గుర్తించిన కూటమి ప్రభుత్వం అసంపూర్తిగా ఉన్న ఆరోగ్య కేంద్రాలను పూర్తి చేసేందుకు చొరవ తీసుకుంది. తాజాగా నిధులు మంజూరు చేయడంతో పంచాయతీరాజ్, ఇంజినీరింగ్ శాఖల అధికారులు తదుపరి కార్యాచరణకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

అయ్యలూరు గ్రామంలో పునాదుల దశలోనే నిలిచిన ఆరోగ్య కేంద్రం

అద్దె భవనాల్లో సమస్యలు

- ఆరోగ్య కేంద్రాలు అద్దె భవనాల్లో కొనసాగడంతో గదులు, పరిశుభ్రత, మరుగుదొడ్లు, నీరు వంటి కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు.
- భవనాలు ఇరుకుగా రేకుల షెడ్లలో ఉండటం, చిన్న గదుల్లో స్థల సమస్యలతో అత్యవసర సేవలకు అంతరాయం ఏర్పడుతుంది.
- సరైన సమయంలో అద్దె చెల్లించకపోతే యజమానుల ఒత్తిడితో సిబ్బంది చేతి నుంచి అద్దె చెల్లిస్తున్నారు. దీంతో రోగులకు సరైన వైద్య సేవలు అందకుండా పోతున్నాయి

జిల్లాలో 172 ఆరోగ్య కేంద్రాలు

నంద్యాల జిల్లాలో 172 ఆరోగ్య కేంద్రాలు మంజూరయ్యాయి. వీటిలో ఎంజీఎన్ఆర్ఈజీఎస్ కింద 52 భవనాలు మంజూరు కాగా.. 13 భవనాలు పూర్తయ్యాయి. ఒక్కొక్క భవనానికి సుమారు రూ.10 లక్షలతో పనులు చేపట్టనున్నారు. పీఎం అభిమ్ కింద 51 భవనాలు మంజూరయ్యాయి. ఒక్కో భవనాన్ని రూ.42 లక్షలతో నిర్మించనున్నారు. ఎన్‌హెచ్‌ఎం(నేషనల్ హెల్త్ మిషన్) 15వ ఆర్థిక సంఘంలో 69 భవనాలు మంజూరయ్యాయి. ఇందులో ఒకటి పూర్తయ్యింది. రూ.36 లక్షలతో ఒక్కో భవనాన్ని నిర్మించనున్నారు.

మార్చి చివరి నాటికి పూర్తి

నంద్యాల జిల్లాలో అసంపూర్తిగా నిలిచిపోయిన భవనాలను పూర్తి చేసేందుకు నేషనల్ హెల్త్ మిషన్(ఎన్‌హెచ్‌ఎం) 15వ ఆర్థిక సంఘం, పీఎం అభిమ్(ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్) నుంచి నిధులు కేటాయించారు. గత ఐదేళ్లుగా నిలిచిపోయిన ఆరోగ్య కేంద్రాలకు మోక్షం లభించడంతో వచ్చే మార్చి చివరికి పూర్తి చేయనున్నట్లు నంద్యాల జిల్లా పంచాయతీ రాజ్ డీఈ నాగరాజు తెలిపారు.

కుక్కదాడిలో చిన్నారికి తీవ్ర గాయాలు

ఆత్మకూరు పట్టణం, న్యూస్‌టుడే: పట్టణంలోని ఇస్లాంపేటకు చెందిన అర్షియ(3) అనే చిన్నారి శుక్రవారం కుక్కదాడి దాడిలో తీవ్రంగా గాయపడింది. వివరాలు ఇలా ఉన్నాయి. కాలనీకి చెందిన ఖుర్షీద్‌వలి అద్దె ఇంట్లో ఉంటూ పంచరు దుకాణంలో పనిచేస్తున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం అతడి కుమార్తె అర్షియ ఆటాడుకుంటూ రోడ్డుపైకి వచ్చింది. అదే సమయంలో చిన్నారిపై వీధి కుక్క దాడి చేసి, ఈడ్చుకుంటూ వెళ్తుండగా ఆటో డ్రైవరు గమనించి తరిమికొట్టాడు. అప్పటికే చిన్నారి చెవి, దవడ భాగాన్ని బలంగా కొరకటంతో తీవ్రగాయాలయ్యాయి. చెవి భాగం వేలాడుతుండగా, దవడ వద్ద చర్మం బయటకు వచ్చింది. వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వీధుల్లో కుక్కల సంఖ్య అధికమయిందనీ, దాడులు చేస్తున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవటంలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

బావిలో దూకి వృద్ధురాలి ఆత్మహత్య

మిడుతూరు, న్యూస్‌టుడే: మండలంలోని చింతలపల్లికి చెందిన మేకల జయమ్మ(60) అనే వృద్ధురాలు బావిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు గ్రామస్థులు తెలిపారు. శుక్రవారం ఉదయం గ్రామ సమీపంలోని వ్యవసాయ పొలంలో ఉన్న బావిలోకి దూకినట్లు చెప్పారు. వృద్ధురాలి ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

EENADU Classifieds

REAL ESTATE

PLOT FOR SALE

నంద్యాల హౌసింగ్ బోర్డు నందు 5 సెంట్ల ప్లాట్ 55X43 Ft కొలతలు గల పడమర ఫేస్ ప్లాట్ అమ్మకంనకు కలదు. కావలసిన వారు సంప్ర: 99489 30304.

TO LET

కర్నూలు బిర్లా కాంపౌండ్‌లో శ్రీ శ్రీనివాస నిలయం నందు 2BHK పెంట్ హౌస్ బాడుగకు కలదు. లిఫ్ట్ & పార్కింగ్ సౌకర్యం కలదు. ✆ 94402 92702.

COMMERCIAL

కర్నూలు బళ్లారి చౌరస్తాలో యమహా షోరూం పైన 1250 అడుగుల స్థలం ఆఫీసులు, ఫైనాన్స్ కంపెనీలకు అద్దెకు ఇవ్వబడును. ✆ 77995 09982, 99891 22563.

JOBS

Wanted Male Academic Principals qulification any Degree/ P.G, Salary: 25000/- to 30,000/- Having Experience in Educational Sector will be preferable, Age limit: 30 to 45 years. Working Location: Kurnool. Contact: 92487 33342.

Need ENT EMRG Physician, CMO's, Nurses, Receptionist, Pro's Sriram Hospital, Ongole. Call & CV to 98495 95190, 76600 27789.

కర్నూలు టౌన్ కేశవ్ గ్రాండ్ లాడ్జి నందు (నేషనల్ హైవే 44 సస్య మోటార్స్ ప్రక్కన) పనిచేయుటకు టూ వీలర్ ఉన్న రూమ్ బాయ్స్ & వాచ్‌మెన్ కావలెను. ✆ 91333 96666.

వెంటనే కావలెను. లేడీ రిసెప్షనిస్ట్/ సూపర్ వైజర్ (Qly: Graduate), హౌస్ కీపింగ్ బాయ్స్, రూమ్ బాయ్స్, వెయిటర్స్, సెక్యూరిటీ గార్డ్లు (9 గంటలు డ్యూటీ) కావలెను. దూర ప్రాంతాల వారికి రూమ్ + భోజనం కల్పించబడును. ఆకర్షణీయమైన జీతం. సంప్ర: 83419 57788, 94943 33443.

MARKETING/ SALES

ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీకి మార్కెటింగ్ మేనేజర్స్ కావలెను M/F, 2 years exp, వాక్చాతుర్యం ఉన్నవారు కాల్ చేయండి, శాలరీ టార్గెటెడ్ అలవెన్స్ Rs.50k pm. పార్ట్‌టైం ఫ్రీలాన్స్ అవకాశం కలదు. శివాని: 7013900828

అన్నిరకాల బిజినెస్ వ్యవహారాలు

B/W 5 లైన్ల ప్రకటన రూ. 470/- మాత్రమే.

కలర్ 5 లైన్ల ప్రకటన రూ. 555/- మాత్రమే.

ప్రకటనలపై 5% GST వర్తించును.

వివరాలకు: 99899 97628

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

(c) eenadu

నంద్యాల

•నంద్యాల • నందికొట్కూరు • శ్రీశైలం • పాణ్యం

మంత్రులను కలిసిన ఛైర్మన్

శ్రీశైలం ఆలయం, న్యూస్‌టుడే: అమరావతిలో శుక్రవారం దేవాదాయశాఖ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలశాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ను శ్రీశైల దేవస్థానం ఛైర్మన్ పోతుగుంట రమేష్‌నాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రి ఆనంతో మహాశివరాత్రి, ఉగాది మహోత్సవాల ఏర్పాట్లపై చర్చించినట్లు ఛైర్మన్ తెలిపారు.

← మంత్రి ఆనంతో ఛైర్మన్ రమేష్‌నాయుడు

బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం

ఆత్మకూరు, న్యూస్‌టుడే: బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని సీడీపీఓ కోటేశ్వరమ్మ, బైర్లూటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి పవన్‌కుమార్ అన్నారు. బైర్లూటి గిరిజన ఆశ్రమ పాఠశాలలో శుక్రవారం బాల్య వివాహ్ ముక్త్ భారత్‌పై అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు.

మేమున్నాం.. మీకు తోడుగా..

(10 AM TO 1 PM)
నందికొట్కూరు : 94403 61729
ఆత్మకూరు : 90149 09024
నంద్యాల : 98853 28120

నంద్యాల గాంధీచౌక్, న్యూస్‌టుడే: ?: పట్టణంలోని జ్ఞానాపురంలో కాల్వలను శుభ్రం చేయడం లేదు. దోమల బెడద అధికమైంది **- సాయి**

?: పట్టణంలోని మూలసాగరంలో మురుగునీరు దారిపై పారుతుంది. **- శివశంకర్**

?: పట్టణంలోని గణపతినగర్‌లో కోతుల బెడద అధికంగా ఉంది. **- లక్ష్మి**

✔: సిబ్బందిని పంపించి కాల్వలు శుభ్రం చేయించి మురుగు నిల్వ ఉండకుండా చర్యలు చేపడుతాం. త్వరలోనే కోతులను పట్టుకుని సమస్యను పరిష్కరిస్తాం

- లక్ష్మీనారాయణశర్మ, శానిటరీ ఇన్‌స్పెక్టర్

ఆత్మకూరు పట్టణం, న్యూస్‌టుడే: ?: ఎస్పీజీపాలెంలో పొలాలకు వెళ్లే మార్గంలో ఉన్న చేతిపంపు పనిచేయటం లేదు. నీటి సమస్య తలెత్తుతోంది. **- రాజు, స్థానికుడు.**

✔: చేతిపంపునకు మరమ్మతులు చేయిస్తాం. **-షాహీర్‌బాషా, పురపాలక ఏఈ.**

?: వడ్లపేటలోని మురుగు కాల్వల్లో పూడిక పేరుకుపోయింది. దుర్వాసన వెదజల్లుతోంది.**- సుబ్బయ్య, స్థానికుడు.**

✔: కాల్వల్లో పూడిక తొలగిస్తాం.

- జీవన్‌కుమార్, శానిటరీ ఇన్‌స్పెక్టరు.

పగిడ్యాల, న్యూస్‌టుడే: ?: మండల పరిధిలోని లక్ష్మాపురంలో బీసీ కాలనీలో పాత కొత్త విద్యుత్ స్తంభం ఏర్పాటు చేయాలి.**- మాజీ ఉపసర్పంచి గోవిందు, స్థానికుడు**

✔: కొత్త విద్యుత్ స్తంభం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం. **- క్రాంతికుమార్, విద్యుత్ ఏఈ**

?: మండల పరిధిలోని సంకిరేణి పల్లెలో బీసీ,ఎస్సీ కాలనీల్లో దోమల బెడద అధికమైంది. **- ఎల్లయ్య, స్థానికుడు**

✔: దోమలు నివారణకు ఫాగింగ్ చేయిస్తాం.

- గురుతరుణ్, గ్రామకార్యదర్శి

?: మండల వ్యాప్తంగా ఉన్న రైతుసేవా కేంద్రాల్లో ఎరువులు, క్రిమిసంహారక మందులు కొరత లేకుండా చూడాలి **- నాగరాజు, ముచ్చుమర్రి గ్రామస్థుడు**

✔: కొరతగా ఉన్న రైతుసేవా కేంద్రాలను గుర్తించి అధికారులకు ప్రతిపాదనలు పంపాం.

- మురళీధర్, మండల వ్యవసాయాధికారి

పాణ్యం గ్రామీణం, న్యూస్‌టుడే : ?: పాణ్యంలోని పాన్‌చావిడి వద్ద మురుగు కాల్వలు శుభ్రం చేయకపోవడంతో వర్షం పడితే నీరంతా రహదారిపై పారడంతో ఇబ్బందులు పడుతున్నాం **- రామకృష్ణయ్య, స్థానికుడు**

✔: మురుగు కాల్వలను వెంటనే శుభ్రం చేయిస్తాం

- వెంకటేశ్వరరావు, డిప్యూటీ ఎంపీడీవో, పాణ్యం

కొణిదేల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మాట్లాడుతున్న విద్యార్థి

విజేతలుగా నిలిచి.. బహుమతులు పొంది

నందికొట్కూరు, న్యూస్‌టుడే : విద్యార్థులు మంచిగా మాట్లాడి విజేతలుగా నిలిచి బహుమతులు సాధించారని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రామచంద్రమూర్తి తెలిపారు. కొణిదేల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 'ఈనాడు' ప్రతిభా పాటవ పోటీల్లో భాగంగా 'విద్యార్థుల జీవితాలపై చరవాణి ప్రభావం' అంశంపై వక్తృత్వ పోటీలు నిర్వహించారు. జి.లోహిత, ఎ.శివశంకర్, కె.విద్యాసాగర్‌లు వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. విజేతలకు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, శిల్వియారేచెల్, సువర్ణమ్మ, ఎల్లన్నలు బహుమతులు అందజేశారు.

విజేతలకు బహుమతులు ప్రదానం చేస్తున్న ప్రధానోపాధ్యాయుడు, సిబ్బంది

పుట్టగొడుగుల్లా అక్రమ వెంచర్లు

● ☛ ఎల్ఆర్ఎస్ పథకానికి దరఖాస్తు చేయని యజమానులు

నందికొట్కూరు, న్యూస్‌టుడే: నందికొట్కూరు పురపాలక సంఘం పరిధిలో అక్రమ వెంచరుదారులు ప్రభుత్వానికి చెల్లించాల్సిన సొమ్మును కొల్లగొట్టేస్తున్నారు. పట్టణానికి నలువైపులా పుట్టగొడుగుల్లా వెంచర్లు వెలుస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. కుడా అధికారులు వచ్చిన సమయంలో అందరూ కలిసి కుమ్మక్కై మమ అనిపిస్తున్నారన్న విమర్శలున్నాయి.

అనుమతి లేనివి : 29

నందికొట్కూరు పురపాలకలో 29 అనుమతి లేని వెంచర్లు గుర్తించారు. వాటికి ఎల్ఆర్ఎస్ చేయించుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కానీ, ఎవరూ దరఖాస్తు చేసుకోలేదు. 29 వెంచర్లలో సుమారు 2వేలకు పైగా ప్లాట్లు ఉంటాయి. వీటిలో ప్లాట్లు కొన్న 50 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. వెంచర్ యజమానులు దరఖాస్తు చేసుకుంటే ప్రభుత్వానికి 10 శాతం స్థలం ఇవ్వాల్సి ఉంటుందని చేసుకోవడం లేదని తెలిసింది.

◆ పురపాలక పరిధిలోని కర్నూలు, నాగలూటి, ఆత్మకూరు, అల్లూరు, పగిడ్యాల, మిడుతూరు రహదారుల్లో వెంచర్లు వెలిశాయి. వీటికి అనుమతులు లేకుండానే విక్రయాలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. సుమారు 200 ఎకరాల్లో వెలసిన అక్రమ వెంచర్లతో దాదాపు రూ. 50 కోట్ల ఆదాయానికి గండి కొడుతున్నారు.

నందికొట్కూరులోని మిడుతూరు రహదారిలో కొత్తగా వేసిన వెంచర్‌లో పాతిన జెండాలు

నామమాత్రపు తనిఖీలు

పురపాలక, కుడా అధికారులు నామమాత్రంగా తనిఖీలు చేస్తూ జేబులు నింపుకొంటున్నారన్న విమర్శలున్నాయి. పురపాలక అధికారులకు ఫిర్యాదులు వస్తే 'కుడా' దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామని తప్పించుకుంటున్నారు. కుడా అధికారులు వచ్చినా.. వెంచర్లలోని కొన్ని హద్దురాళ్లను తొలగించి వారితో కుమ్మక్కై వెనుదిరిగిపోతున్నారు. మిడుతూరు రహదారిలో కొత్తగా వెంచర్లు ఏర్పాటు చేస్తున్నా అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో బీటీ రహదారుల నిర్మాణం, విద్యుత్తు లైన్లు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి.

శాఖల మధ్య సమన్వయ లోపం

పురపాలక, రెవెన్యూ, విద్యుత్తు శాఖల మధ్య సమన్వయ లోపంతో అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. రెవెన్యూ అధికారుల నుంచి వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చుకోవాలి. వెంచర్లు వేసుకునేందుకు పురపాలక శాఖకు దరఖాస్తు చేసుకోవాలి. విద్యుత్తు కోసం ఆ శాఖ అధికారులకు దరఖాస్తు చేసుకోవాలి. ఇవేమీ లేకుండా వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చుకుని వెంచర్లు ఏర్పాటు చేసి రహదారులు నిర్మిస్తున్నారు. విద్యుత్తుశాఖ అధికారులు అక్రమ వెంచర్‌లో స్తంభాలు ఏర్పాటు చేయడం, విద్యుత్తు సరఫరా చేయడంతో వారి వ్యాపారాలకు అడ్డుకట్ట లేకుండా పోతోంది.

జరిమానా విధిస్తున్నాం -రంగస్వామి, టీపీఓ, నందికొట్కూరు

నందికొట్కూరులో వెలసిన అక్రమ వెంచర్ల యజమానులకు నోటీసులు జారీ చేశాం. ఎల్ఆర్ఎస్ పథకం కింద దరఖాస్తు చేసుకోవాలని సమావేశాలు ఏర్పాటు చేసి హెచ్చరించినా చేసుకోలేదు. అనుమతులు లేని వెంచర్లలో స్థలాలు కొని ఇంటి నిర్మాణానికి వస్తే జరిమానాతో అనుమతులు ఇస్తున్నాం. కొత్త వెంచర్ల గురించి కుడా దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటున్నాం.

ప్రమాదకరంగా పైపు

నంద్యాల నుంచి కోవెలకుంట్ల వరకు 167కే జాతీయ రహదారి పనులు జరుగుతున్నాయి. నిత్యం వాహనాలతో ఈ దారి రద్దీగా ఉంటుంది. రహదారిలో పైపులైన్ వేయడానికి ప్రధాన రహదారి పక్కనే పైపులను ఉంచడంతో రాత్రి సమయంలో దూరం నుంచి వచ్చేవారికి కనపడక ఎదురెదురుగా వాహనాలు వచ్చినప్పుడు తరచూ ఇక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి పైపులను అక్కడి నుంచి తరలించాలని వాహనదారులు కోరుతున్నారు. – న్యూస్‌టుడే, నంద్యాల బొమ్మలసత్రం

మూలకు పడిన ఫైబర్ నెట్

మహానంది మండల కేంద్రం ఎం. తిమ్మాపురం గ్రామంలోని సచివాలయం, ఎంపీడీవో కార్యాలయాలు ఒకే భవనంలో ఉన్నాయి. ఈ కార్యాలయానికి రెండేళ్ల క్రితం సుమారు రూ.3 లక్షల విలువైన ఫైబర్‌నెట్ యంత్రాన్ని సమకూర్చారు. ప్రస్తుతం అది పనిచేయకపోవడంతో మూలన పడింది. గాజులపల్లె-1, 2 సచివాలయాల్లోనూ సరిగా పనిచేయకపోవడంతో సిబ్బంది తమ చరవాణుల ద్వారా నెట్‌తో ప్రజలకు సేవలు అందిస్తున్నారు. సంబంధిత అధికారులు యంత్రాలు పనిచేసేలా కృషిచేయాలని ఉద్యోగులు, ప్రజలు కోరుతున్నారు.

– న్యూస్‌టుడే, మహానంది

ఆధార్ కేంద్రం అందుబాటులోకి వచ్చేనా

సున్నిపెంటలోని తపాలా కార్యాలయంలో ఉన్న ఆధార్ కేంద్రం గత మూడు నెలల నుంచి సాంకేతిక లోపంతో పని చేయడం లేదు. ఈ కేంద్రానికి తెలంగాణ ప్రాంతంలోని బ్రహ్మగిరి, సున్నిపెంట, లింగాలగట్టు ప్రజలు వస్తుంటారు. దీనిపై స్థానిక పోస్టుమాస్టర్ ప్రభాకరను వివరణ కోరగా.. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లామన్నారు. త్వరలోనే సమస్యను పరిష్కరించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొని వస్తామన్నారు. – న్యూస్‌టుడే, సున్నిపెంట సర్కిల్

దారి పగలగొట్టి.. రాళ్లతో పూడ్చి

నంద్యాల రైతునగరం, న్యూస్‌టుడే: నంద్యాల పట్టణం ఎంఎస్‌నగర్ పురపాలక ప్రాథమికోన్నత పాఠశాల వద్ద రహదారిని పైపులైన్ పనుల కోసం పగులగొట్టారు. పనులు పూర్తయ్యాక సిమెంటుతో పూడ్చకుండా పగులగొట్టిన రాళ్లతో పూడ్చివేశారు. దీంతో ఈ దారిలో రాకపోకలు సాగించే ద్విచక్ర వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రహదారిని బాగు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

నంద్యాలకు 5,300 మెట్రిక్‌టన్నుల యూరియా

నంద్యాల వ్యవసాయం, న్యూస్‌టుడే: జిల్లాలో రబీ పంటకు అవసరమైన యూరియా అందుబాటులో ఉందని, శుక్రవారం జిల్లాకు 5300 మెట్రిక్ టన్నుల యూరియా చేరినట్లు జిల్లా వ్యవసాయాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. నంద్యాలలోని రేక్ పాయింట్ వద్ద మార్క్‌ఫెడ్ జిల్లా అధికారి హరినాథ్‌రెడ్డి, ఏవో ప్రసాదరావు పరిశీలించి లారీల్లో గోదాములకు తరలించారు. జిల్లాలో అవసరమైన మండలాలకు, రైతు సేవా కేంద్రాలకు పంపుతున్నట్లు తెలిపారు.

యూరియా లారీ వద్ద అధికారులు

సంక్షిప్త సమాచారం

పాణ్యం గ్రామీణం: ప్రతి విద్యార్థికి చదువులో క్రీడలు ఒకభాగం కావాలని శాంతిరాం ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ సుబ్రహ్మణ్యం అన్నారు. కళాశాలలో శుక్రవారం మహాసంగ్రామం 25 క్రీడలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.

నంద్యాల పట్టణం: కేంద్ర ప్రభుత్వం ఎస్ఐఆర్ అమలు చేయకూడదని వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు కేఎంకే సుభాన్ పేర్కొన్నారు. ఆత్మకూరు బస్టాండులో పార్టీ సమావేశం అన్సర్ బాషా ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రభుత్వం దివ్యాంగులకు రాజ్యాంగ బద్ధమైన హక్కులు అమలు చేయాలని డిమాండ్ చేశారు.

మహానంది: మరమ్మతుల కారణంగా తిమ్మాపురం, మహానంది, బుక్కాపురం, గాజులపల్లె గ్రామాల్లో శనివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఉంటుందని మండల ఏఈఈ ప్రభాకరరెడ్డి తెలిపారు.

నంద్యాల రైతునగరం: ఎన్జీవోస్ కాలనీ, హౌసింగ్ బోర్డు కాలనీ, నూనెపల్లె, పొన్నాపురం కాలనీ, పద్మావతినగర్, ఫైఓవర్ వంతెన నుంచి పాల డెయిరీ వరకు విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఉంటుందన్నారు.

నంద్యాల పాతపట్టణం: సూరజ్ హోటల్‌లోని సమావేశ హాల్‌లో ఈనెల 14న వడ్డెరల ఆత్మీయ సమావేశం నిర్వహిస్తున్నట్లు వడ్డెర సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు పల్లె వెంకటసుబ్బయ్య తెలిపారు. స్థానిక కార్యాలయంలో శుక్రవారం జిల్లా నాయకులతో సమావేశమై మాట్లాడారు.

పాణ్యం గ్రామీణం: పాణ్యంలో గతంలో మాదిరి రైలు నిలపాలని మాజీ ఎంపీటీసీ సభ్యుడు శ్రీనివాసులు, నాయకులు శంకరయ్య కోరారు. పాణ్యం రైల్వేస్టేషన్‌ను పరిశీలించడానికి వచ్చిన గుంతకల్ డివిజన్ సహాయ డివిజనల్ మేనేజర్ సుధాకర్, అధికారి కృష్ణప్రసాద్, రైల్వే అధికారులకు వినతిపత్రం అందజేశారు.

సింగవరం(బండిఆత్మకూరు): సింగవరంలో కొవ్వొత్తుల పండుగను పురస్కరించుకుని ర్యాలీ నిర్వహించారు. సెమీక్రిస్మస్ వేడుకల్లో భాగంగా సీఎస్ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

ఆత్మకూరు: ఆత్మకూరు శ్రీవెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా ఉద్యోగ మేళాలో 84 మంది అభ్యర్థులు ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగాలకు ఎంపికైనట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు.

వెలుగోడు: 19వ వార్డులోగల ఉర్దూ పాఠశాల వెనుక భాగంలో నీటి నిల్వ, డ్రైనేజీ సమస్యలతో స్థానికులు ఇబ్బంది పడేవారు. శుక్రవారం 'మన వార్డు-మన బాధ్యత' కార్యక్రమంలో భాగంగా ఎస్డీపీఐ అసెంబ్లీ కమిటీ సభ్యులు ఇమ్రాన్, మునీర్, బ్రాంచీ నాయకులు అబ్దుల్లా, కరిముల్లా, మస్తాన్‌లు శ్రమదానం చేశారు.

మహానంది: యోగాతో మానసిక ఒత్తిడి దూరం అవుతుందని మానసిక వైద్యులు డాక్టర్ శరత్ పేర్కొన్నారు. మహానందిలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలో శుక్రవారం మానసిక ఒత్తిడిపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

పాణ్యం గ్రామీణం: ఆర్జీఎం, శాంతిరాం ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహిస్తున్న టెట్ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహిస్తున్నట్లు ఎంఈవో కోటయ్య తెలిపారు. శాంతిరాం కళాశాలలో శుక్రవారం ఉదయం 100 మందికి 95, మధ్యాహ్నం 100కు 92 మంది పరీక్షకు హాజరైనట్లు తెలిపారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తాచాటాలి

మిడుతూరు, న్యూస్‌టుడే: స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తాచాటాలని ఎమ్మెల్యే గిత్తా జయసూర్య అన్నారు. మిడుతూరులో శుక్రవారం నిర్వహించిన తెదేపా మండల కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ..కార్యకర్తలు సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. నాయకులు మనోహర్‌రెడ్డి, సర్వోత్తమరెడ్డి, గోకారి, గౌడ్, రవి, స్వామిరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, శివరామిరెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఎంపీడీవో కార్యాలయంలో వినతులు స్వీకరిస్తున్న ఎమ్మెల్యే

మిడుతూరు, న్యూస్‌టుడే: మిడుతూరులోని ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి ఎమ్మెల్యే గిత్తా జయసూర్య హాజరయ్యారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.

కొత్తూరులో జాయింట్ కమిషనర్ పూజలు

పాణ్యం గ్రామీణం, న్యూస్‌టుడే: మండలంలోని ఎస్ కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని దేవాదాయశాఖ రీజనల్ జాయింట్ కమిషనర్ చంద్రశేఖర్ ఆజాద్ సందర్శించారు. ఆలయానికి శుక్రవారం చేరుకుని స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో సత్కరించి స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేసినట్లు ఈవో రామకృష్ణ పేర్కొన్నారు. జిల్లా దేవాదాయశాఖ అధికారి మోహన్, ఇంజినీరు రవికిరణ్, ఇన్‌స్పెక్టర్ హరిశ్చంద్రారెడ్డి, గ్రామపెద్దలు పాల్గొన్నారు.

బీపీఎస్‌ను సద్వినియోగం చేసుకోవాలి

నందికొట్కూరు, న్యూస్‌టుడే: పురపాలకలో అనుమతి లేకుండా ఇళ్ల నిర్మాణం చేసుకున్నా, అనుమతులకు విరుద్ధంగా నిర్మాణం చేపట్టినా ఇంటి యజమానులు అనుమతి కోసం బీపీఎస్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని పురపాలక కమిషనర్ బేబి సూచించారు. స్థానిక టీపీఎస్ చాంబర్‌లో శుక్రవారం ఇంజినీరింగ్ బృందంతో సమావేశాన్ని నిర్వహించారు. కమిషనర్ మాట్లాడుతూ..



మాట్లాడుతున్న కమిషనర్ బేబి

ఈ పథకం 11.03.26 వరకు అమల్లో ఉంటుందన్నారు. మేనేజరు, ఆర్వో, తదితరులు పాల్గొన్నారు.

చెడు అలవాట్లకు దూరంగా ఉండండి

సున్నిపెంట సర్కిల్, న్యూస్‌టుడే: ఇంటర్ విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండి, రెండేళ్లు కష్టపడి చదివితే మంచి భవిష్యత్తు ఉంటుందని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. సున్నిపెంటలోని సెంట్రల్ లోకాలిటీ పాఠశాల, జూనియర్ కళాశాలను శుక్రవారం ఆయన సందర్శించారు. పాఠశాల విద్యార్థులకు బోర్డుపై లెక్కల పాఠాలు బోధించారు. సెంట్రల్ లోకాలిటి పాఠశాలకు తాగునీరు గ్లాసులు, సౌండ్ సిస్టమ్‌ను పూర్వ విద్యార్థుల తరుపున అందజేస్తామన్నారు. ఆయన్ను సన్మానించారు. పూర్వ విద్యార్థులు మబ్బుల్‌హుసేన్, హనుమంత్, నాగేంద్రరావు, కిషోర్, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులకు పాఠాలు చెబుతున్న మాజీ జేడీ లక్ష్మీనారాయణ

క్రీడల్లోనూ ప్రతిభ కనపరచాలి

నంద్యాల పాతపట్టణం, న్యూస్‌టుడే: విద్యార్థులు విద్యతోపాటు క్రీడల్లో ప్రతిభ కనబర్చాలని తెదేపా జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండీ ఫిరోజ్, మార్క్‌ఫెడ్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి పేర్కొన్నారు. స్థానిక ఎన్జీవో కాలనీలో గురురాజ పాఠశాలలో వార్షిక స్పోర్ట్స్ డే ప్రారంభ వేడుకను శుక్రవారం వారు ప్రారంభించారు. ప్రతి విద్యార్థి విద్యతోపాటు క్రీడల్లో ప్రావీణ్యం సాధించాలన్నారు. గురురాజ విద్యాసంస్థల అధినేత డా. దస్తగిరిరెడ్డి, రామకృష్ణ విద్యాసంస్థల అధినేత డా. రామకృష్ణారెడ్డి, డైరెక్టర్లు షేక్షావలిరెడ్డి, మౌలాలిరెడ్డి, డీఎస్‌డీవో రాజు వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులు పాల్గొన్నారు.

అధిక వడ్డీలు వసూలు చేసే వారిపై చర్యలు తీసుకోవాలి

నంద్యాల నేరవిభాగం, న్యూస్‌టుడే: నంద్యాల పట్టణంలో రూ. వందకు నెలకు రూ. పది వసూలు చేసే వారిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు కోల కల్యాణ్ మాదిగ, రాష్ట్ర నాయకుడు జేమ్స్ మాదిగ అన్నారు. బొమ్మలసత్రంలోని డా. అంబేడ్కర్ విగ్రహానికి శుక్రవారం నివాళి అర్పించి నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం జిల్లా పోలీసు కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి ఎస్పీ సునీల్ షొరాణ్‌కు వినతి పత్రం అందజేశారు. నాయకులు నరసింహులు, ఉసేని, శివ, రవికృష్ణ, రమేష్, విక్రం తదితరులు పాల్గొన్నారు.

ఎస్పీకి వినతిపత్రం అందజేస్తున్న ఎమ్మార్పీఎస్ నాయకులు

పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలి

సున్నిపెంట సర్కిల్, న్యూస్‌టుడే: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని డిప్యూటీ ఫారెస్టు రేంజ్ అధికారి బషీర్ అహ్మద్ సూచించారు. సున్నిపెంటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం భౌతికశాస్త్ర విభాగము, ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రిన్సిపల్ డా. ఎం. బుచ్చయ్య, అధ్యాపకులు శివనాగిరెడ్డి, డా. కే రాజన్న, మహేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రస్థాయి పోటీలకు కేజీబీవీ విద్యార్థులు

మిడుతూరు, న్యూస్‌టుడే: మిడుతూరు కేజీబీవీ పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి జూడో పోటీలకు ఎంపికైనట్లు ఆ పాఠశాల ప్రిన్సిపల్ విజయలక్ష్మి తెలిపారు. పాఠశాలలో గురువారం పోటీలకు ఎంపికైన శ్రుతి, విశ్వభారతి, నవీన, పీడీ సుమలతను ఉపాధ్యాయులు అభినందించారు.

పోటీలకు ఎంపికైన విద్యార్థులతో ప్రిన్సిపల్ విజయలక్ష్మి, పీడీ సుమలత

కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి

నంద్యాల రైతునగరం, న్యూస్‌టుడే: నంద్యాల జిల్లా సర్వజన ఆసుపత్రిలో తొలగించిన పారిశుద్ధ్య కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి సుంకయ్య డిమాండు చేశారు. నంద్యాల సర్వజన ఆసుపత్రి ఎదుట శుక్రవారం ఏఐటీయూసీ నాయకులు, పారిశుద్ధ్య కార్మికులు ధర్నా చేపట్టారు. ఆయన మాట్లాడుతూ.. అక్రమ జీవోల పేరుతో 50ఏళ్లు నిండిన వారిని విధుల్లోంచి తొలగించడాన్ని ఖండిస్తున్నామన్నారు. వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, లేనిపక్షంలో జిల్లావ్యాప్తంగా ఉద్యమాలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. బి. శ్రీనివాసులు, సుశీలమ్మ, డి. శ్రీనివాసులు,

పీఎల్ఎఫ్ఎస్ సర్వేతో దేశాభివృద్ధి

నందికొట్కూరు, నందికొట్కూరు గ్రామీణం, న్యూస్‌టుడే: పీరియాడికల్ లేబర్ ఫోర్స్ సర్వే(పీఎల్ఎఫ్ఎస్)తో దేశాభివృద్ధి సాగుతోందని నేషనల్ స్టాటిస్టిక్స్ అధికారి(ఎన్ఎస్ఓ) అదనపు డైరెక్టర్ శ్రీనివాసరావు అన్నారు. మండల పరిధిలోని బ్రాహ్మణకొట్కూరు గ్రామంలో కొనసాగుతున్న సర్వేను శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇళ్లకు వద్దకెళ్లి వారి వివరాలు తెలుసుకుని టేడాను పొందుపరిచారు. వీఆర్వో నరసరాజు, సిబ్బంది పాల్గొన్నారు.

చేతిపంపులు నిరుపయోగం

● మరమ్మతులు చేస్తే ప్రయోజనం

ఎన్జీవోస్ కాలనీ చైతన్య స్కూల్ వద్ద రహదారి పక్కన పాడైన చేతి పంపు

నంద్యాల రైతునగరం, న్యూస్‌టుడే: నంద్యాల పట్టణంతో పాటు శివారు కాలనీలకు లీకేజీలతో నీరు సరిగ్గా అందడం లేదు. పైపులైన్ పనుల పేరుతో తరచూ మరమ్మతులు చేస్తుండడంతో ప్రజలకు తాగునీటి సమస్య ఎదురవుతోంది. గతంలో ప్రజల దాహార్తి తీర్చేందుకు, నీటి అవసరాల కోసం పట్టణంతోపాటు శివారు ప్రాంతాల్లో 412 చేతిపంపులు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం వాటిలో 100 వరకు మరమ్మతులకు గురయ్యాయి. అధికారులు పట్టించుకోకపోవడంతో మూలన పడ్డాయి. చేతిపంపుల ద్వారా ప్రజలకు కొంత నీటి సమస్య తీరేది. వీటికి మరమ్మతులు చేపట్టి వినియోగంలోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.

పట్టణంలో ఎక్కడెక్కడంటే..

● పట్టణంలోని పొన్నాపురం కాలనీ రామాలయం వద్ద రహదారి పక్కన చేతి పంపు ఏడాది కాలంగా మరమ్మతులకు గురైంది. ఇప్పటి వరకు బాగు చేయించలేదు.

● పట్టణంలోని విశ్వనగర్ షిరిడీసాయిబాబా దేవాలయం సందులో ఏర్పాటు చేసిన చేతి పంపు పాడైంది. ఏడాది కాలంగా నీరు రావడం లేదని, సిబ్బంది మరమ్మతులు చేసినా ఫలితం లేదని స్థానికులు చెబుతున్నారు.

● విశ్వనగర్‌లోని ప్రగతి విద్యామందిర్ సందులో, వైఎస్సార్‌నగర్ ఆర్చి సమీపంలో, నూనెపల్లెలో చేతిపంపులను రహదారుల మధ్యలో, కాల్వల పక్కన ఏర్పాటు చేశారు. వీటిని ఖాళీ ప్రదేశంలో ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

● పట్టణంలోని వైఎస్సార్ నగర్‌లోని మరాఠి కాలనీలో చేతిపంపు మరమ్మతులకు గురైంది. బోరింగు చుట్టూ కంపచెట్లు పెరిగాయి. వినియోగంలోకి తీసుకురావాలని కాలనీవాసులు కోరుతున్నారు.

● ఎన్జీవోస్ కాలనీ చైతన్య పాఠశాల వద్ద రహదారి పక్కన చేతిపంపు పాడైంది. దీన్ని మరమ్మతుల కోసం తొలగించారు. కింది భాగం బోరింగు మాత్రమే ఉంది. మరమ్మతులు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

● బొమ్మలసత్రం ఆర్టీసీ కాలనీలో ఏర్పాటు చేసిన చేతి పంపు కొంతకాలంగా మరమ్మతుకు గురైంది. దీన్ని వినియోగంలోనికి తీసుకొస్తే ఉపయోగంగా ఉంటుందని కాలనీవాసులు చెబుతున్నారు.

● వీటితోపాటు పట్టణంలో పలుచోట్ల చేతిపంపులు నిరుపయోగంగా మారాయి. కొన్ని మరమ్మతులకు గురైతే మరికొన్ని నిర్లక్ష్యంగా వదిలేశారు. మరికొన్ని రోడ్డు, భవన నిర్మాణాల్లో పూడిపోయాయి. వీటికి చిన్నపాటి మరమ్మతులు చేస్తే వినియోగంలోకి వస్తాయి.

అంగన్‌వాడీలకు వేతనాలు పెంచాలి

నంద్యాల రైతునగరం, న్యూస్‌టుడే: అంగన్‌వాడీలకు వేతనాలు పెంచాలని అంగన్‌వాడీ యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు షీబారాణి, నిర్మల డిమాండు చేశారు. నంద్యాల కలెక్టర్ కార్యాలయం ఎదుట అంగన్‌వాడీ కార్యకర్తలు, సీఐటీయూ, ఏఐటీయూసీ నాయకులు శుక్రవారం ధర్నా చేపట్టారు. వారు మాట్లాడుతూ..ప్రభుత్వ సంక్షేమ పథకాలు అంగన్‌వాడీలకు వర్తింపజేయాలన్నారు. ప్రాథమిక పాఠశాలల్లో అంగన్‌వాడీ కేంద్రాలను విలీనం చేయాలనే ప్రభుత్వ ఆలోచనతో నష్టం వాటిల్లుతుందన్నారు. ఏసురత్నం, బాలవెంకట్, లక్ష్మణ్, వెంకటలింగం, కేఎండీ గౌస్, తోట మద్దులు తదితరులు పాల్గొన్నారు.

కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తున్న నాయకులు

సున్నిపెంట సర్కిల్, న్యూస్‌టుడే: అంగన్‌వాడీ కార్మికులకు కనీసం వేతనం రూ.26 వేలు ఇవ్వాలని శ్రీశైలం మండల అంగన్‌వాడీ వర్కర్ యూనియన్ నాయకురాలు కాశమ్మ, రమణ డిమాండు చేశారు. సున్నిపెంటలోని ఏఐటీయూసీ భవనం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా చేశారు. వారు మాట్లాడుతూ..కార్మికులకు ప్రభుత్వ పథకాలు వర్తింపజేయాలన్నారు. తహసీల్దార్ శ్రీనివాసులకు వినతి పత్రం అందజేశారు.

గుర్తు తెలియని వ్యక్తి మృతి

గడివేముల, న్యూస్‌టుడే: కొరటమద్ది గ్రామంలో గుర్తుతెలియని వ్యక్తి శుక్రవారం మరణించినట్లు పోలీసులు తెలిపారు. బంగారమ్మ గుడి ఎదుట వ్యక్తి మూర్ఛతో విలవిలలాడుతుండగా పారిశుద్ధ్య సిబ్బంది గమనించి 108 వాహనంలో నంద్యాల ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. ఆస్పత్రికి చేరేలోగా మరణించినట్లు తెలిపారు. సదరు వ్యక్తికి సుమారు 55 సంవత్సరాలు ఉండవచ్చని పేర్కొన్నారు. మృతుని వద్ద ఆధారాలు లభించలేదని వివరించారు. మృతదేహం ఆస్పత్రి మార్చురీలో ఉన్నట్లు తెలిపారు.

సొసైటీ సీఈవోకు రిమాండ్

కొత్తపల్లి, న్యూస్‌టుడే: నాగంపల్లి సొసైటీలో అక్రమాలకు పాల్పడిన సొసైటీ సీఈవో కోటేశ్వరరావును శుక్రవారం అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్లు ఆత్మకూరు గ్రామీణ సీఐ సురేశ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. తప్పుడు రసీదులు సృష్టించి రైతులు చెల్లించిన రుణాలు రూ. 42లక్షలు స్వాహా చేశారంటూ ఆ సొసైటీ ఛైర్మన్ నాగేశ్వరరావు ఫిర్యాదుతో కేసు నమోదు చేశామన్నారు. శుక్రవారం ఆత్మకూరు కోర్టులో ప్రవేశపెట్టగా జడ్జి రిమాండు విధించినట్లు తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు

నందికొట్కూరు గ్రామీణం, న్యూస్‌టుడే: కారు ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టగా ఒకరికి గాయాలైన సంఘటన ఎర్రగూడూరు సమీపంలో 340సీ జాతీయరహదారిపై శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎర్రగూడూరు గ్రామానికి చెందిన హరి ద్విచక్రవాహనంపై గ్రామ సమీపంలో జాతీయరహదారిని దాటుతుండగా.. అదే దారిలో వస్తున్న కారు అతడి వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో అతడికి గాయాలయ్యాయి. కారులో ఉన్నవారికి ఎటువంటి గాయాలు కాలేదు.

(c) eenadu

ఆళ్లగడ్డ
• ఆళ్లగడ్డ • బనగానపల్లి • డోన్

నేడు విద్యుత్తు సరఫరాలో అంతరాయం

కోవెలకుంట్ల, న్యూస్‌టుడే: విద్యుత్తు సబ్‌స్టేషన్‌లో మరమ్మతుల కారణంగా కోవెలకుంట్ల, దొర్నిపాడు, గుల్లదుర్తి, కలుగొట్ల గ్రామాల్లో శనివారం విద్యుత్తు అంతరాయం కలుగుతుందని ఏఈ రామ్మోహన్ తెలిపారు. శనివారం ఆయా సబ్‌స్టేషన్‌లో మరమ్మతు పనులు జరుగుతాయని, ఉదయం 10 గం. నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్తు సరఫరా ఉండదన్నారు.

బేతంచెర్ల, న్యూస్‌టుడే: మండలంలోని సిమెంట్‌నగర్ 33 కేవీ సంకలాపురం ఫీడర్ లైన్ మరమ్మతులు జరుగుతున్నాయని ఏఈ మధుసూదన్ రెడ్డి, ఏఈ శ్రీనివాసులు తెలిపారు. ఈ కారణంగా సంకలాపురం, ముద్దవరం, ఎంబాయి గ్రామాల్లో ఉదయం 10 గం. నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఉంటుందన్నారు. విద్యుత్తు వినియోగదారులు విద్యుత్తు సిబ్బందికి సహకరించాలని వారు కోరారు.

స్థానికంగానే అర్జీలు స్వీకరిస్తాం

ఆళ్లగడ్డ, న్యూస్‌టుడే: ప్రజా సమస్యల పరిష్కారానికి సిద్ధంగా ఉన్నట్లు తహసీల్దార్ జ్యోతి రత్నకుమారి అన్నారు. ఆమె మాట్లాడుతూ రెవెన్యూ సమస్యలు ఉంటే జిల్లా కేంద్రానికి వెళ్లకుండా తహసీల్దార్ కార్యాలయంలో పరిష్కరించుకునేందుకు అవకాశం ఉందన్నారు. ఇందుకోసం ప్రతి సోమవారం కార్యాలయంలో సమస్యలపై వినతిపత్రాలు తీసుకుంటామన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా..

(10 AM TO 1 PM)
ఆళ్లగడ్డ: 8008 574316
డోన్ పట్టణం: 94408 57790
బనగానపల్లె: 80085 73763

శిరివెళ్ల, న్యూస్‌టుడే: ?: మండలంలోని శిరివెళ్ల రామని మాన్యం కాలనీలో సీసీ రహదారులు వేయాలి. - **జానకమ్మ, సానికులాలు**
✔: కాలనీలో రహదారుల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించాం. - **శ్రీనివాసులు, డిప్యూటీ ఎంపీడీవో, శిరివెళ్ల.**

శిరివెళ్ల, న్యూస్‌టుడే: ?: గోవిందపల్లె, శిరివెళ్ల గ్రామాల్లో కుక్కల బెడద ఎక్కువగా ఉంది. - **పావని.**
✔: కుక్కల దాడులు నియంత్రించే చర్యలు తీసుకుంటాం. - **శివమల్లేశ్వరప్ప, ఎంపీడీవో, శిరివెళ్ల.**

బనగానపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: ?: పసుపల గ్రామంలోని ఎస్సీ కాలనీ సమీపంలో చెత్త రహదారిపై వేస్తున్నారు. - **చంద్ర, పసుపల.**
✔: చెత్తను వేయకుండా అవగాహన కల్పిస్తాం. - **నాగరాజు, ఎంపీడీవో, బనగానపల్లి.**

సంజామల, న్యూస్‌టుడే: ?: పేరుసోముల నుంచి రామిరెడ్డిపల్లె మీదుగా కొలిమిగుండ్లకు వెళ్లే రహదారి అభివృద్ధికి నోచుకోలేదు. - **వెంకటేశ్వర్లు, రామిరెడ్డిపల్లె.**
✔: త్వరలో రహదారి పనులు చేపడతాం. - **రెడ్డి గోవింద్, ఏఈ, సంజామల.**

డోన్ పట్టణం, న్యూస్‌టుడే: ?: శ్రీనివాసనగర్‌లో ప్రధాన రహదారి పక్కనున్న ప్రధాన మురుగు కాల్వకు ఇరువైపులా పిచ్చిమొక్కలు పెరిగిపోయాయి. - **సోమన్న, శ్రీనివాసనగర్.**
✔: సిబ్బందితో పిచ్చిమొక్కలు తొలగించేందుకు చర్యలు తీసుకుంటాం.
?: పాతపేటలోని కార్మికశాఖ కార్యాలయం వద్ద ఉన్న కచ్చా కాల్వ అధ్వానంగా మారింది. - **రాము, పాతపేట.**
✔: సిబ్బందితో కాల్వను పరిశుభ్రం చేయిస్తాం.
(పై రెండు సమస్యలకు ఇన్‌ఛార్జి శానిటరీ అధికారి సునీల్ సమాధానం ఇచ్చారు)

ఉపాధ్యాయులకు ఆటల పోటీలు

మాట్లాడుతున్న వెంకట్రామిరెడ్డి

డోన్ పట్టణం, న్యూస్‌టుడే: డోన్ డివిజన్ స్థాయిలో ఉపాధ్యాయులకు ఈ నెల 16, 17వ తేదీల్లో నిర్వహించే క్రీడా పోటీలను జయప్రదం చేయాలని డోన్ డివిజన్ ఉప విద్యాధికారి వెంకట్రామిరెడ్డి ఎంఈవోలు, డివిజన్ కోఆర్డినేటర్లు, వ్యాయామ ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. శుక్రవారం ఎమ్మార్సీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 16, 17 తేదీల్లో కోట్ల విజయభాస్కర్‌రెడ్డి క్రీడా మైదానంలో పోటీలు నిర్వహిస్తామన్నారు. పురుషులకు క్రికెట్, మహిళలకు త్రోబాల్ పోటీలను జరుపనున్నట్లు పేర్కొన్నారు. డివిజన్ స్థాయిలో రాణించిన విజేతలకు జిల్లాస్థాయి పోటీలకు ఎంపిక చేస్తారని తెలిపారు. కార్యక్రమంలో ఎంఈవోలు ప్రభాకర్, రమునాయక్, వెంకటేశ్వరనాయక్ తదితరులు పాల్గొన్నారు.

మహాసభలకు భారీగా తరలిరావాలి

కోవెలకుంట్ల, న్యూస్‌టుడే: విశాఖపట్నంలో ఈనెల 31 నుంచి జనవరి 4 వరకు జరిగే సీఐటీయూ అఖిల భారత మహాసభలకు జనం భారీగా తరలివచ్చి జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా నాయకులు సుధాకర్, వెంకటలక్ష్మి కోరారు. కోవెలకుంట్లలో మహాసభలకు సంబంధించిన గోడపత్రికలను శుక్రవారం విడుదల చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ సంస్థలకు లబ్ధి చేకూర్చేలా చట్టాలను చేశాయని విమర్శించారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్, శివరాం, బుజ్జి, రఘు, సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఆక్రమణ చెరువులు

నానాటికీ తగ్గిపోతున్న విస్తీర్ణం

ఆళ్లగడ్డ, రుద్రవరం, న్యూస్‌టుడే: చెరువులు మన దేశ వ్యవసాయ సంస్కృతిలో భాగం. సమాజంలో కీలక భూమికగా ఉన్న చెరువుల ఉనికి నేడు ప్రశ్నార్థకంగా మారింది. ఎక్కడ చూసినా ఆక్రమణలకు గురికావడం, కొన్ని చోట్ల వాటిని పూడ్చివేసి భూములుగా, ఇళ్లస్థలాలుగా మార్చుకోవడం జరుగుతున్నాయి. ఇలాంటి ఆక్రమణల తంతు ఎన్నో ఏళ్లుగా జరుగుతున్నా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు చోద్యం చూస్తుండడం తప్పించి తగిన చర్యలు తీసుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి.

ఆక్రమణలకు గురైన నాగుల చెరువు

పర్యవేక్షణ కరవై..

★ రుద్రవరం మండలం కుంటుకూరు చెరువు చుట్టూ ఆక్రమణలకు గురి కావడంతో నేడు కుంటగా మారింది. చెరువు విస్తీర్ణం పూర్తిగా తగ్గిపోవడంతో చిన్న నీటి పారుదల శాఖ దస్త్రాల నుంచి కూడా చెరువు పేరు మాయమైంది. ఈ చెరువులాంటి ఆక్రమణలతో అది కాస్తా కుంటలా మారింది. ఈ మండలంలో 16 కుంటలు ఉండగా ప్రస్తుతం కేవలం 6 మాత్రమే ఉనికిలో ఉన్నాయి. తిప్పారెడ్డిపల్లె, మాడిశెట్టివాల్ల కుంటలు కాస్తా నీటి గుంతలుగా మారాయి.

ఆళ్లగడ్డ సబ్‌డివిజన్ పరిధిలోని చెరువుల వివరాలు

మండలం	చెరువులు	ఆయకట్టు (ఎకరాల్లో)	ప్రస్తుతం సాగు (ఎకరాల్లో)
ఆళ్లగడ్డ	4	6748	5,500
ఉయ్యాలవాడ	2	341	310
శిరివెళ్ల	4	1417	1,210
రుద్రవరం	16	8730	5,432
చాగలమర్రి	4	1730	1,323

★ శిరివెళ్లలోని 272 ఎకరాల్లో ఉన్న నాగుల చెరువు నేడు వంద ఎకరాలకు పడిపోయింది. కబ్జాదారులు ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉంటే అందులోకి మారిపోతూ రాజకీయ అండతో యథేచ్ఛగా కబ్జా చేసుకున్నారు.

★ ఆళ్లగడ్డ మండలంలోని యాదవాడ చెరువు కింద 150 ఎకరాల ఆయకట్టు ఉండగా, నేడు ఆక్రమణలకు గురి కావడం, సరైన నిర్వహణ లేకపోవడంతో చెరువు కింద ఆధార పడ్డ రైతులు నష్టపోతున్నారు.

పరిరక్షించాలని వినతి

★ రుద్రవరంలోని నాగుల చెరువు కూడా ఆక్రమణలకు గురై కుంటగా మారింది.

★ రుద్రవరం మండలంలోని కొండమాయపల్లె గ్రామానికి చెందిన చిన్నరాజు చెరువు 287 ఎకరాల నీళ్లందించేది. నేడు ఆక్రమణలకు గురి కావడంతో కనీసం 100 ఎకరాలకు కూడా నీళ్లందించలేని దుస్థితిలో ఉంది.

★ ఆళ్లగడ్డ పట్టణ శివార్లలోని కేసీ నీటి ఆధారితంగా చింతకుంట చెరువు ఉంది. గతంలో 66 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువును ఆక్రమణలకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

★ ఆళ్లగడ్డ పరిధిలో 100 ఎకరాలలోపు ఆయకట్టు ఉన్న 26 పంచాయతీ రాజ్ చెరువులు కూడా ఉన్నాయి. వీటి ద్వారా దాదాపు 3200 ఎకరాలకు నీళ్లందుతున్నాయి. ఇవి కూడా ఆక్రమణల చెరలోనే ఉన్నాయి. చెరువులను పరిరక్షించాలని ప్రజలు విన్నవిస్తున్నారు.

స్వచ్ఛంద సంస్థకు దాతల విరాళం

సంస్థ నిర్వాహకులకు విరాళాన్ని ఇస్తున్న దాతలు

కోవెలకుంట్ల, న్యూస్‌టుడే: కోవెలకుంట్లలోని మానవతా స్వచ్ఛంద సంస్థకు దాతలు శుక్రవారం విరాళాన్ని అందించారు. పట్టణానికి చెందిన పాణ్యం రామనాథశాస్త్రి కుమారులు మల్లికార్జునశాస్త్రి, రాధాకృష్ణ, మురళీకృష్ణ, రఘురామ్, నాగార్జునలు హైదరాబాద్‌లో నివసిస్తున్నారు. సంస్థ అందిస్తున్న సేవలు మెచ్చి తమవంతు సాయంగా రూ.50వేలు విరాళంగా సంస్థ అధ్యక్షులు జీవీ సుబ్బారెడ్డి, కోశాధికారి మల్లికార్జునరావులకు అందించారు. ఈ కార్యక్రమంలో సభ్యులు గడ్డం రామకృష్ణారెడ్డి, సుబ్బారెడ్డి, రంగారెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, కేశాలురెడ్డి, వెంకట్రామిరెడ్డి పాల్గొన్నారు.

గుంతలు పడి.. అధ్వానంగా మారి

డోన్ పట్టణంలోని కొత్త ఎల్ఐసీ కార్యాలయం సమీపంలో ఉన్న వీధిలో రహదారి అధ్వానంగా మారింది. రహదారిపై గుంతలు తేలడంతో రాకపోకలకు ఇబ్బందిగా మారింది. వాహనదారులు చాలా అవస్థలు పడుతున్నారు. పాదచారులు మరింత ఇక్కట్లు పడుతున్నారు. మున్సిపల్ అధికారులు రహదారి దుస్థితిని పట్టించుకోవడం లేదు. అధికారులు తక్షణం స్పందించి సీసీ రహదారి నిర్మాణం చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. **-న్యూస్‌టుడే, డోన్ పట్టణం**

మురుగు కూపం.. ప్రజలకు శాపం

ఆళ్లగడ్డ మండలంలోని బాచేపల్లె గ్రామ సమీపంలో నివాసాలు మురికి కూపాల చెంత ఉన్నాయి. ఖాళీ ప్రదేశాల్లో మురుగు నీరు పెద్ద ఎత్తున నిల్వ ఉంది. నాచు పెరగడంతో పచ్చగా మారింది. కనుచూపు మేర పచ్చదనంతో నిండిన మురుగు కూపాలు దర్శనమిస్తున్నాయి. వాటితో పాటు రహదారికి పక్కనే పేడ దిబ్బలను పడేస్తున్నారు. ఫలితంగా పారిశుద్ధ్య సమస్య తీవ్రతరమై రోగాలు ప్రబలే ప్రమాదముంది. అధికారులు పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. **– న్యూస్‌టుడే, బాచేపల్లె(ఆళ్లగడ్డ గ్రామీణం)**

దారిలో దిమ్మెలు.. వెళ్లలేక ఇక్కట్లు

దొర్నిపాడు మండల కేంద్రంలోని వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం సంబంధించిన ప్రహరీ కంచెకు ఏర్పాటు చేసిన సిమెంట్ దిమ్మెలు విరిగి దారికి అడ్డంగా పడిపోయాయి. దీంతో రైతు సేవా కేంద్రాల వద్దకు వెళ్లే రైతులు, సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. దారికి అడ్డుగా దిమ్మెలు ఉండటంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని వాహనదారులు వాపోతున్నారు. అధికారులు వాటిని తొలగించాలని కోరుతున్నారు. **– న్యూస్‌టుడే, దొర్నిపాడు**

నాడు- నేడు.. అవస్థలు చూడు

బనగానపల్లి మండలం పెద్దరాజుపాలెంలోని ఎంపీపీ ప్రాథమిక పాఠశాల అదనపు తరగతి గదుల నిర్మాణం మధ్యలో నిలిచి దర్శనమిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో నాడు-నేడులో భాగంగా అదనపు తరగతి గదులు, మరుగుదొడ్ల నిర్మాణానికి పనులు చేపట్టారు. అయితే నిధుల లేమితో ఆగిపోయాయి. దీంతో ఉన్న ఒక్క గదిలోనే ఐదు తరగతులను నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
– న్యూస్‌టుడే, బనగానపల్లి గ్రామీణం

పిల్లలకు పోలియో చుక్కలు తప్పనిసరి

అహోబిలం(ఆళ్లగడ్డ గ్రామీణం), న్యూస్‌టుడే: పల్స్ పోలియో కార్యక్రమాన్ని డిసెంబర్ 21వ తేదీ నిర్వహించనున్నామని, దీన్ని విజయవంతం చేయాలని అహోబిలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి స్వాతి పేర్కొన్నారు. అహోబిలం పీహెచ్‌సీలో ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బందితో ఆమె సమావేశం నిర్వహించారు. గ్రామాల్లోని ఐదేళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించేలా వైద్య సిబ్బంది క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో వైద్యాధికారి లిఖిత్‌రెడ్డి, సీహెచ్‌వో సుగుణ, డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేటర్ వెంకటరమణ, ఆరోగ్య కార్యదర్శులు పాల్గొన్నారు.

సంక్షిప్త సమాచారం

ఉయ్యాలవాడ, న్యూస్‌టుడే: మండలంలోని 11 సచివాలయాల్లో కౌశలం పరీక్షలు ఈ నెల 2వ తేదీ నుంచి 12వ తేదీ వరకు నిర్వహించినట్లు ఎంపీడీవో ఉమామహేశ్వరరావు శుక్రవారం అన్నారు. అంతర్జాలంలో పరీక్షలు రాయటానికి 220 మంది విద్యావంతులు అర్హత సాధించగా.. 63 మంది మాత్రమే పరీక్షలకు హాజరైనట్లు ఆయన వెల్లడించారు.

చాకరాజువేముల (దొర్నిపాడు), న్యూస్‌టుడే: చాకరాజువేముల గ్రామంలోని ముళ్లపేటలో రూ.30 లక్షల నిధులతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించామని తెదేపా నాయకుడు నాయుడు తెలిపారు.

డోన్ పట్టణం, న్యూస్‌టుడే: పట్టణంలోని నెహ్రూనగర్‌లో సాధారణ నిధుల కింద రూ.10 లక్షలతో సీసీ రహదారి నిర్మాణ పనులను అధికారులు చేపట్టారు.

డోన్, న్యూస్‌టుడే: ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని సీపీఎం నాయకులు కోరారు. ఈ మేరకు ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్‌రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. నాయకులు నక్కీశ్రీకాంత్, రామాంజనేయులు, చిన్న రహిమాన్, భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.

బేతంచెర్ల, న్యూస్‌టుడే: పట్టణంలోని కాకతీయ మద్యం దుకాణాదారుడు ఉన్నం చంద్రశేఖర్ డోన్ ఎక్సైజ్ సీఐ వరలక్ష్మి, అధికారుల నుంచి ఒత్తిడి ఎక్కువైందని గురువారం దుకాణాన్ని మూసివేసి నిరసన తెలిపిన విషయం తెలిసిందే. ఎక్సైజ్ ఉన్నతాధికారులు చంద్రశేఖర్‌తో చర్చించడంతో శుక్రవారం దుకాణం మళ్లీ తెరుచుకుంది.

కోవెలకుంట్ల, న్యూస్‌టుడే: కోవెలకుంట్ల ఆర్టీసీ బస్టాండ్ దగ్గర శుక్రవారం రాత్రి జాఫర్ హుస్సేన్ ద్విచక్రవాహనంపై వెళ్తుండగా పశువుల అడ్డుగా రావడంతో కిందపడి తలకు గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

అవుకు, న్యూస్‌టుడే: అవుకులో గ్రామ సేవకుడిగా విధులు నిర్వహిస్తున్న కాయల కంబయ్య(67) అనారోగ్యంతో శుక్రవారం మృతిచెందాడు. ఆయన మృతిపట్ల పలువురు గ్రామస్థులు, నాయకులు నివాళి అర్పించారు.

కొలిమిగుండ్ల, న్యూస్‌టుడే: స్థానిక కాలభైరవుడి దేవాలయంలో శుక్రవారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో పేరం జయప్పరెడ్డి, పేరం సత్యనారాయణరెడ్డి, సూర్యనారాయణరెడ్డి, నాగేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కోవెలకుంట్ల గ్రామీణం, న్యూస్‌టుడే: పట్టణంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం వెనుక వీధిలో సీసీ రహదారి కాల్వలు దెబ్బతిన్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మౌలిక సౌకర్యాల కల్పనకు పెద్దపీట

వినతి పత్రాలను స్వీకరిస్తున్న ఎమ్మెల్యే కోట్ల

డోన్ పట్టణం, న్యూస్‌టుడే: గ్రామాలు, పట్టణాల్లో మౌలిక సౌకర్యాల కల్పనకు పెద్దపీట వేస్తున్నామని ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం తెదేపా కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజలు తీసుకువచ్చిన వినతిపత్రాలను ఎమ్మెల్యే స్వీకరించారు. ప్రజలు అందించిన వినతులను పరిశీలించి సంబంధిత అధికారులతో సమన్వయం చేసి సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో తెదేపా రాష్ట్ర కార్యదర్శులు వలసల రామకృష్ణ, కొట్రికె ఫణిరాజ్, సీనియర్ నాయకుడు లక్కసాగరం లక్ష్మీరెడ్డి, మున్సిపల్ వైస్ ఛైర్మన్ కొట్రికె హరికిషన్, మాజీ ఎంపీపీ టీఈ శేషఫణిగౌడ్, పార్టీ పట్టణ అధ్యక్షుడు టీఈ రాఘవేంద్రగౌడ్ పాల్గొన్నారు.

ప్రజా సమస్యలు పరిష్కరిస్తాం

మాట్లాడుతున్న ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ

చాగలమర్రి, న్యూస్‌టుడే: గ్రామాల్లో నెలకొన్న ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజా వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెలియజేశారు. పట్టణంలోని మండల పరిషత్ సమావేశ భవనంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే ప్రజల నుంచి వచ్చిన వినతులను స్వీకరించారు. సంబంధిత సమస్యలకు ఆయా శాఖల అధికారులు పరిష్కారం చూపాలని ఆదేశించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రోడ్ల కోసం ఆళ్లగడ్డ నియోజకవర్గానికి రూ.12 కోట్లు మంజూరు చేసిందన్నారు. కార్యక్రమంలో సింగిల్ విండో అధ్యక్షులు హుసేన్ రెడ్డి, తెదేపా రాష్ట్రమైనార్టీ సెల్ ఉపాధ్యక్షులు అన్సర్‌బాషా పాల్గొన్నారు.

డోన్ పట్టణాభివృద్ధికి కృషి చేస్తా

డోన్‌పట్టణం, డోన్, న్యూస్‌టుడే: డోన్ పట్టణాభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్‌రెడ్డి తెలిపారు. పట్టణంలోని శ్రీనివాసనగర్‌లో నెలకొన్న సమస్యలను మున్సిపల్ అధికారులు, సిబ్బందితో కలిసి శుక్రవారం పరిశీలించారు. కాలనీలో వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. అనంతరం తెదేపా కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన రూ.13,05,642 విలువగల చెక్కులను ఎమ్మెల్యే లబ్ధిదారులకు పంపిణీ చేశారు. డోన్ మండలంలోని పలు గ్రామాల్లోని సచివాలయాలను ఎమ్మెల్యే తనిఖీ చేశారు.

టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి

ప్రమాణ స్వీకారం చేస్తున్న నూతన కార్యవర్గ సభ్యులు

యర్రగుంట్ల (శిరివెళ్ల), న్యూస్‌టుడే: ఏపీటీఎఫ్ నూతన మండల కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు నంద్యాల జిల్లా ఏపీటీఎఫ్ అధ్యక్షులు మాధవస్వామి, జిల్లా ప్రధానకార్యదర్శి నగరి శ్రీనివాసులు పేర్కొన్నారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో శుక్రవారం మండల నూతన అధ్యక్షులుగా గురువయ్య, గౌరవ అధ్యక్షులుగా ఖాసీం సాహెబ్ తదితరులు ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం ఏపీటీఎఫ్ అధ్యక్షులు, జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ.. సీనియర్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని, పీఆర్సీ కమీషన్‌ను నియమించాలన్నారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఆర్థిక బకాయిలను తక్షణమే విడుదల చేసేలా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.

విద్యార్థుల అభ్యున్నతికి కృషి

చాగలమర్రి, న్యూస్‌టుడే: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల అభ్యున్నతికి యూటీఎఫ్ కృషి చేస్తుందని ఈ సంఘం జిల్లా అధ్యక్షులు ప్రసాద్ తెలియజేశారు. పట్టణంలోని జడ్పీ బాలుర, బాలికల ఉన్నత పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ శుక్రవారం అందజేశారు. అలాగే మండలంలోని ఉన్నత పాఠశాలల్లో పదో తరగతి చదివే విద్యార్థులకు స్టడీ మెటీరియల్ ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు అందజేశారు. అనంతరం యూటీఎఫ్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమంలో నాయకులు ఐజయ్య, అరవింద్, వెంకటేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.

ప్రధానోపాధ్యాయులకు పుస్తకాలను అందజేస్తున్న నాయకులు

కరుణించమ్మా.. కనకదుర్గమ్మ

విజయవాడకు వెళ్తున్న భవాని భక్తులు

ఆళ్లగడ్డ, న్యూస్‌టుడే: భక్తిశ్రద్ధలతో దీక్ష స్వీకరించిన భవాని భక్తులు శుక్రవారం దీక్ష విరమణకు విజయవాడకు బయలుదేరారు. కాళికా మాతాలయంలో వీరు పూజలు చేసి అమ్మవారి ఆశీర్వాదాలతో ఇరుముడి ధరించారు. భవానీ మాతకు జై అంటూ వారు అమ్మవారి చెంతకు ముందుకు సాగారు. బంధుమిత్రులు దీక్షాపరుల వెంట నడిచారు.

కార్యక్రమాన్ని విజయవంతం చేయండి

గోడ పత్రాలను విడుదల చేస్తున్న నాయకులు

బనగానపల్లి, న్యూస్‌టుడే: బనగానపల్లిలో ఈ నెల 21న జరిగే హిందూ సమ్మేళనం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డివిజన్ నిర్వహణ సమితి అధ్యక్షుడు గాలి మద్దిలేటిరెడ్డి కోరారు. శుక్రవారం సమ్మేళనం గోడ ప్రతులను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్ఎస్ఎస్ వందేళ్లలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. సమ సమాజ నిర్మాణం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు మాధవరెడ్డి, జగన్నాథరెడ్డి, విశ్వనాథరెడ్డి పాల్గొన్నారు.

బేతంచెర్ల, న్యూస్‌టుడే: స్థానిక శేషారెడ్డి ఉన్నత పాఠశాల ఆవరణలో ఈనెల 14న జరిగే హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ వీహెచ్‌పీ నాయకులు ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. సమ్మేళనానికి హిందువులు తరలి రావాలన్నారు.

ట్రామా కేంద్రం ఏర్పాటుకు చర్యలు

ఆళ్లగడ్డ, న్యూస్‌టుడే: ఆళ్లగడ్డలో ట్రామా కేంద్రం ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలను ముఖ్యమంత్రి చంద్రబాబుకు నివేదించినట్లు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు. శుక్రవారం ఆమె ఆళ్లగడ్డ సీహెచ్‌సీలో 50 పడకల ఆసుపత్రి నిర్మాణాన్ని పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ ఈ నెల 16న అన్ని సౌకర్యాలతో కూడిన సీహెచ్‌సీ ప్రారంభోత్సవం ఉంటుందన్నారు. రాబోయే రోజుల్లో మెరుగైన సేవలు అందుతాయన్నారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ డా.సుజాత, కౌన్సిలర్ హుస్సేన్ బాషా, వైద్యులు డా.రాజ్యలక్ష్మి, డా.శివకుమార్ పాల్గొన్నారు.

దివ్యాంగుల సంక్షేమానికి ప్రాధాన్యం

కొలిమిగుండ్ల, న్యూస్‌టుడే: అర్హులైన దివ్యాంగులకు సంక్షేమ పథకాలను వర్తిస్తాయని ఎంపీడీవో దస్తగిరిబాబు చెప్పారు. శుక్రవారం కొలిమిగుండ్లలో దివ్యాంగుల జిల్లా అధ్యక్షుడు అందనం దేవరాజు ఆధ్వర్యంలో దివ్యాంగుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. దేవరాజు మాట్లాడుతూ.. దివ్యాంగులకు అంత్యోదయ బియ్యం కార్డులు ఇవ్వాలని, ఉచితంగా రూ.15 లక్షల వరకు రుణాలు ఇవ్వాలన్నారు. ప్రస్తుతం ఇస్తున్న పింఛను రూ.6 వేల నుంచి రూ.10 వేలు చేయాలని, మంచానికే పరిమితమైన దివ్యాంగులకు రూ.15 వేలు ఇవ్వాలన్నారు. రాష్ట్రప్రభుత్వం ఇళ్లను మంజూరు చేయాలన్నారు. కార్యక్రమంలో పవన్‌కుమార్, శ్రీనివాసులు, చెన్నయ్య, సుబ్బరాయుడు, గోపి పాల్గొన్నారు.

జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక

పీడీ బాషాను అభినందిస్తున్న ఉపాధ్యాయులు

సంజామల, న్యూస్‌టుడే: సంజామల ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ బి.బాషా జాతీయ స్థాయిలో జరిగే మాస్టర్ అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికైనట్లు ఇన్‌ఛార్జి ప్రధానోపాధ్యాయులు పరమేశ్వరరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం పాఠశాలలో ఏర్పాటు చేసిన అభినందన సభలో ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 10, 11న నెల్లూరులో జరిగిన 44వ రాష్ట్రస్థాయి పోటీల్లో హైజంప్, జావెలిన్ త్రోలో బి.బాషా ప్రథమ స్థానంలో నిలిచారన్నారు. షాట్‌పుట్‌లో ద్వితీయ స్థానంలో నిలిచారన్నారు. వచ్చే ఏడాది జనవరిలో తిరువనంతపురంలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో బాషా పాల్గొంటారన్నారు.

ప్రమాద ఘటనపై కేసు నమోదు

శిరివెళ్ల, న్యూస్‌టుడే: కడప- కర్నూలు జాతీయ రహదారిలోని శిరివెళ్లమెట్ట వద్ద గురువారం అర్ధరాత్రి ద్విచక్ర వాహనాన్ని ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొన్న ఘటనలో శిరివెళ్ల మండలం కోటపాడు గ్రామానికి చెందిన నాగన్న (45), సుబ్బరాయుడు (35) మృతి చెందిన విషయం తెలిసిందే. నాగన్న కుమారుడు సుబ్బశేఖర్ ఫిర్యాదు మేరకు ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టినట్లు ఎస్సై చిన్నపీరయ్య యాదవ్ తెలిపారు. ప్రమాదం విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మృతుల కుటుంబ సభ్యులను శుక్రవారం పరామర్శించారు. నాగన్న, సుబ్బరాయుడు మృతదేహాలకు పూలమాలలు వేసి ఎమ్మెల్యే నివాళి అర్పించారు.

కారు బోల్తా.. ఇద్దరికి గాయాలు

అవుకు, న్యూస్‌టుడే: కారు బోల్తా పడి ఇద్దరు గాయపడిన ఘటన శుక్రవారం అవుకు జలాశయం వద్ద చోటుచేసుకుంది. నంద్యాల నుంచి తాడిపత్రి వైపునకు వెళుతున్న కారు ఉప్పలపాడు మలుపు రోడ్డు వద్ద అదుపు తప్పి వరి పొలాల్లోకి దూసుకెళ్లింది. కారులోని వ్యక్తులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ప్రయివేటు వైద్యశాలలో చికిత్స తీసుకున్నారు.

ఇంతింతై.. ఇంటికి వెలుగై!

మనిషి అభివృద్ధి చెందాలంటే పొదుపు అవసరం. సంపాదించే దాంట్లో కొంత ఆదాయం మనది కాదని ఆదా చేస్తే అత్యవసరాలకు, భవిష్యత్తు తరాలకు భరోసా ఉన్నట్లే. కొందరు మహిళలు తొలుత తక్కువ మొత్తంలో వ్యాపారాలు ప్రారంభించి.. వారి స్వయంశక్తి సామర్థ్యాలతో ఒక్కో మెట్టు పైకెక్కారు. తమకు సాధ్యం కానిదేదీ లేదని నిరూపించారు. పొదుపు సంఘాల మహిళలు పలు వ్యాపారాలు చేపట్టి స్వావలంబన సాధించిన వారు ఇప్పుడు పలువురికి మార్గదర్శకంగా నిలుస్తున్నారు. పలువురు మహిళలు సాధించిన విజయాలపై ప్రత్యేక కథనం.

జీవాల పెంపకంలో రాణిస్తూ..

బేతంచెర్ల పట్టణం బైటిపేట కాలనీకి చెందిన మౌలాబీ పొదుపు సంఘంలో సభ్యురాలు. పొదుపు సంఘం నుంచి రూ.50 వేలు, బ్యాంకు నుంచి రూ.50 వేలు రుణం తీసుకొని జీవాల పెంపకాన్ని ప్రారంభించారు. జీవాల వ్యాపారం నుంచి ఆదాయం పొంది అప్పులు తీర్చి మళ్లీ రూ.లక్ష రుణం తీసుకొని పొట్టేళ్లు కొనుగోలు చేశారు. పొట్టేళ్లకు మేత, దాణా వంటి ఖర్చులు పోనూ నెలకు రూ.12 నుంచి రూ.15 వేలు సంపాదిస్తున్నారు. వచ్చిన ఆదాయంతో ఇద్దరు పిల్లల్ని చదివిస్తూ స్వయం ఉపాధి పొందుతున్నారు. కుటుంబానికి చేదోడుగా ఉంటూ వ్యాపారంలో రాణిస్తున్నారు మౌలాబీ. **– న్యూస్‌టుడే, బేతంచెర్ల**

పలువురికి శిక్షణ ఇస్తూ..

చాగలమర్రి పట్టణంలోని కూరపాటివీధికి చెందిన సంతోషిలక్ష్మి అనే పొదుపు మహిళ స్వయం ఉపాధితో ముందుకు సాగుతున్నారు. కుట్టు పని కాకుండా చీరలు, రవికలకు మగ్గం వర్క్ నేర్చుకున్నారు. అందరికీ భిన్నంగా ఉండేలా రకరకాల డిజైన్లను చేస్తూ ఆశించిన మేర సంపాదనతో ముందుకు సాగుతున్నారు. గత పదేళ్లుగా మగ్గం వర్క్ చేస్తూ తనతో పాటు మరో పది మందికి ఉపాధి మార్గం చూపుతున్నారు. పట్టణానికి చెందిన పలువురు మహిళలకు ఇలాగే మగ్గం వర్క్ నేర్పిస్తున్నారు. ఇంటి వద్దే ఉంటూ మగ్గం వర్క్ చేస్తూ నెలకు రూ.20 వేలు సంపాదిస్తున్నారు. గడిచిన పదేళ్లలో దాదాపు వంద మంది మహిళలకు మగ్గం వర్క్ నేర్పించి వారికి ఉపాధి మార్గం చూపడంలో ఆదర్శంగా నిలిచారు సంతోషిలక్ష్మి. **– న్యూస్‌టుడే, చాగలమర్రి**

(c) eenadu

వెల్లివిరుస్తున్న మత సామరస్యం

వినుకొండ పట్టణంలోని కొండ మెట్ల వద్ద ఒకే ప్రాంగణంలోని గుడి, మసీదు మత సామరస్యానికి ప్రతీకలుగా నిలుస్తున్నాయి. 15వ శతాబ్దంలో నిర్మించిన 16 స్తంభాల మండపంతో కూడిన లక్ష్మీనరసింహస్వామి ఆలయ గర్భ గృహ ప్రవేశ ద్వారం కాకతీయ శైలిలో ఉంటుంది. ఆలయాన్ని నల్లచెన్నప్ప రాయుడే నిర్మించారని పురావస్తు శాఖ ఏడీ నరసింహనాయుడు తెలిపారు. ఆలయం పక్కన మసీదును కులీ కుతుబ్ షాహీ పాలనలో నిర్మించారని చెబుతారు. ఈ రెండు కట్టడాల్లో పురావస్తు శాఖ తమ ఆధీనంలోకి తీసుకుని రక్షణ నిమిత్తం చుట్టూ ప్రహరీ నిర్మించింది. గుడి, మసీదు రెండింట్లో గత కొన్నేళ్లుగా హిందువులు, ముస్లింలు పూజలు, ప్రార్థనలు చేస్తూ మత సామరస్యాన్ని కాపాడుతున్నారు. – న్యూస్‌టుడే, వినుకొండ

జర్మనీ గంట మోగుతోందిక్కడ!

ఇక్కడ కనిపిస్తున్న గంటను జర్మనీలో తయారు చేయించారు. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి అక్కడి నుంచి తెచ్చి సత్తెనపల్లి సెయింట్ లూథరన్ చర్చిలో ఏర్పాటుచేశారు. 1925లో చర్చి నిర్మించేటప్పుడు జేమ్స్ రసెల్ ప్రిన్స్ దొర దీనిని ప్రత్యేకంగా తెప్పించారు.

అరవై అడుగుల ఎత్తులో ఉన్న గంటను మోగిస్తే సుమారు ఐదు కిలోమీటర్ల దూరం వరకు వినిపిస్తుంది. నిత్యం ఉదయం, సాయంత్రం ఆరాధనకు సూచనగా తాడు సాయంతో గంట మోగిస్తుంటారు. అలాగే ఎవరైనా చనిపోతే అందరికీ తెలిసేలా.. మరణించిన వ్యక్తి ఎన్నేళ్ల వయసు ఉంటే అన్నిసార్లు మోగిస్తారు. – న్యూస్‌టుడే, సత్తెనపల్లి

ఆకుకూరల ఊరు.. ములకలూరు

మండలంలోని ములకలూరు ఆకుకూరలకు పెట్టింది పేరు. 70 ఏళ్లకు పైగా ఆకుకూరల సాగుకు నెలవుగా ఉంది. సుమారు 100 మంది రైతులు 70 ఎకరాల్లో తోటకూర, బచ్చలి, పాలకూర, కొత్తిమీర, పుదీనా వంటి ఆకుకూరలు సాగు చేస్తున్నారు. నిత్యం ఉదయం లేచింది మొదలు సాయంత్రం వరకు రైతులు పొలం పనుల్లో తీరిక లేకుండా కనిపిస్తుంటారు. రైతులు తెల్లవారుజామునే ఆకుకూరలు తీసుకొని సైకిళ్లపై పరిసర గ్రామాలకు వెళ్లి విక్రయిస్తుంటారు. నరసరావుపేట, సత్తెనపల్లి పట్టణాల్లోని కూరగాయల మార్కెట్లతో పాటు వీధుల్లో ఇంటింటికి వెళ్లి విక్రయిస్తూ ఆదాయం గడిస్తున్నారు. – న్యూస్‌టుడే, నరసరావుపేట సెంట్రల్

ధాన్యాన్ని పరిశీలిస్తున్న వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖల అధికారులు

అలా అమ్మకం.. ఇలా జమ

నరసరావుపేట, సత్తెనపల్లి, న్యూస్‌టుడే: జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ముమ్మరంగా జరుగుతోంది. ప్రభుత్వం ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించేందుకు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. ధాన్యం అమ్మిన 24 గంటల్లో నగదు చెల్లిస్తుండటం, మద్దతు ధర లభిస్తుండటం ఇందుకు కారణం. జిల్లాలో మాగాణి రైతులు ధాన్యం విక్రయ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని పౌరసరఫరాలసంస్థ జిల్లా మేనేజర్ నారదముని తెలిపారు.

- ❖ జిల్లాలో మొత్తం కొనుగోలు కేంద్రాలు: 100
- ❖ ధాన్యం సేకరణ లక్ష్యం 40 వేల మెట్రిక్ టన్నులు
- ❖ ఇప్పటివరకు కొన్నది 1099.040 మె.ట.
- ❖ మిల్లులకు తరలించింది 944.800 మెట్రిక్ టన్నులు
- ❖ విక్రయించిన ధాన్యం విలువ రూ. 2.27 కోట్లు
- ❖ ఇప్పటికే చెల్లించిన నగదు రూ. 54 లక్షలు
- ❖ జమ అవ్వాల్సిన నగదు రూ. 1.73 కోట్లు
- ❖ ధాన్యం విక్రయించిన రైతుల సంఖ్య: 110
- ❖ గిట్టుబాటు ధరలు: తేమ శాతం 17లోపు ఉంటే 75 కిలోల బస్తాకు.. ఏ గ్రేడ్ ధాన్యానికి రూ. 1,799, కామన్ వెరైటీకి రూ. 1777

నైపుణ్యాలు ఉంటేనే కొలువు

న్యూస్‌టుడే, సత్తెనపల్లి

ఉద్యోగ అవకాశాల రంగా ఇంజినీరింగ్ విద్యార్థులకు కఠిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. బీటెక్‌లో తొమ్మిది పైగా జీపీఏ ఉన్నా కొలువుల నియామక పరీక్షలకు సాఫ్ట్‌వేర్ కంపెనీలు పిలవడం లేదు. సర్టిఫికేషన్ కోర్సులు చేసిన వారినే ప్రాంగణ నియామకాలకు పరిగణనలోకి తీసుకుంటున్నాయి. పరిస్థితులకు అనుగుణంగా ఇంజినీరింగ్ మూడో సంవత్సరం నుంచే విద్యార్థులు ఉద్యోగాలకు అవసరమైన కోర్సులు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

సర్టిఫికేషన్ కోర్సులతో మేలు అంటున్న నిపుణులు

ఉమ్మడి గుంటూరు జిల్లాలో 50 ఇంజినీరింగ్ కళాశాలలు ఉన్నాయి. బీటెక్ పూర్తి చేసి ఏటా 12 వేల మంది పైగా బయటకు వస్తున్నారు. అన్ని కంపెనీలు ఏఐకి ప్రాధాన్యమిస్తూ సాధారణ ప్రోగ్రామింగ్, కోడింగ్ కొలువుల్లో కోతలు విధిస్తున్నాయి. గతంలో ఇంజినీరింగ్‌లో విద్యార్థులు సాధించిన జీపీఏ ఆధారంగా ప్రాంగణ నియామకాల్లో ఆన్‌లైన్ పరీక్ష రాయడానికి అవకాశం ఇచ్చారు. ప్రముఖ కళాశాలల్లో 200 నుంచి 300కు పైగా విద్యార్థులకు సాఫ్ట్‌వేర్ కొలువులు దక్కేవి. ఇంజినీరింగ్ సబ్జెక్టులపై కొంత పట్టు ఉండి భావవ్యక్తీకరణ నైపుణ్యం ఉంటే ఉద్యోగం లభించేది. ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి.

గతేడాది ఉద్యోగాలకు ఎంపిక చేసిన ఇంజినీరింగ్ పట్టభద్రులను పూర్తిస్థాయిలో ఇంకా కొలువుల్లో నియమించలేదు. వేల మంది కంపెనీల నుంచి కబురు వస్తుందని ఎదురు చూస్తున్నారు. నిరుడు డిసెంబరు నాటికే 2 వేల మందికి పైగా విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఈ ఏడాది డిసెంబరు వచ్చినా నియామకాల సంఖ్య 800లోపే ఉంది.

నియామకాల్లో కోత

ఈ ఏడాది సాఫ్ట్‌వేర్ కంపెనీలు నియామకాల్లో బాగా కోత విధించాయి. ఎంత పెద్ద కళాశాల నుంచి అయినా వందలోపే ఉద్యోగాలకు అవకాశం ఇస్తున్నాయి. పెగా సంస్థ పెగా సిస్టమ్ ఆర్కిటెక్ట్, సీనియర్ సిస్టమ్ ఆర్కిటెక్ట్, సర్టిఫైడ్ సిస్టమ్ ఆర్కిటెక్ట్, సర్టిఫైడ్ అప్లికేషన్ డెవలపర్ కోర్సులు చేసిన విద్యార్థులనే జిల్లాలో ఇంజినీరింగ్ కళాశాలల నుంచి ఉద్యోగ నియామక పరీక్షలకు ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలు పిలుస్తున్నాయి. వీరికే ఆన్‌లైన్, మౌఖిక పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ సర్టిఫికేషన్ కోర్సులు చేయకుండా బీటెక్‌లో 9.8 జీపీఏ సాధించినా విద్యార్థులను కొలువుల అర్హత పరీక్షలకు పరిగణనలోకి తీసుకోవడం లేదు.

❖ మోర్గాన్ స్టాన్లీ సంస్థ విద్యార్థులకు హ్యాకథాన్ నిర్వహించి ప్రతిభ చూపిన వారిని ఇంటర్న్‌షిప్‌నకు ఎంపిక చేసి నెలకు రూ.70 వేల నుంచి రూ.లక్ష వరకు చెల్లిస్తోంది. అది పూర్తి చేసిన అనంతరం ఆ సంస్థల్లో ఆకర్షణీయమైన వేతనంతో ఉద్యోగాలు వస్తున్నాయి. బీటెక్‌లో సాధించే మార్కులు మాత్రమే సరిపోవని.. అదనపు నైపుణ్యాలు ఉన్నవారినే ఆన్‌లైన్, మౌఖిక పరీక్షలకు కంపెనీలు ఆహ్వానిస్తున్నాయని బాపట్ల ఇంజినీరింగ్ కళాశాల సీఎస్ఈ విభాగ అధిపతి డాక్టర్ నజీర్ తెలిపారు. ఇంజినీరింగ్ విద్యార్థులు మూడో ఏడాది నుంచే సర్టిఫికేషన్ కోర్సులు చేయాలని సూచిస్తున్నారు.

నేడు నవోదయ ప్రవేశ పరీక్ష

చిలకలూరిపేట గ్రామీణ, న్యూస్‌టుడే: ఉమ్మడి గుంటూరు జిల్లాలోని 23 కేంద్రాల్లో శనివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు జవహర్ నవోదయ విద్యాలయ ఆరో తరగతి ప్రవేశ పరీక్ష (2026-27 విద్యా సంవత్సరం) నిర్వహిస్తున్నట్లు చిలకలూరిపేట విద్యాలయ ప్రిన్సిపల్ నల్లూరి నరసింహారావు తెలిపారు. చిలకలూరిపేట, నరసరావుపేట, గుంటూరు, బాపట్ల, మంగళగిరి, మాచర్ల, పిడుగురాళ్ల, రేపల్లె, అమృతలూరు, సత్తెనపల్లి, తెనాలి, వినుకొండ కేంద్రాల్లో మొత్తం 5,420 మంది విద్యార్థులు ప్రవేశ పరీక్ష రాయనున్నట్లు వివరించారు.

సాగర్ నీటిమట్టం 574.80 అడుగులు

విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం శుక్రవారం సాయంత్రం 7 గంటలకు 574.80 అడుగులకు చేరింది. సాగర్ కుడి కాలువకు 10,000, ఎడమ కాలువకు 8,367, ఎస్ఎల్‌బీసీ ప్రాజెక్టుకు 1800, లోలెవల్ కెనాల్‌కు 300 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి సాగర్ జలాశయానికి 20,467 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది.

కాసులకు కక్కుర్తి పడితే.. కటకటాలే..

☛ నరసరావుపేటకు చెందిన డిగ్రీ విద్యార్థికి గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి నీ ఖాతా వివరాలు ఇస్తే నెలకు రూ.5 వేలు ఇస్తానని నమ్మబలికాడు. డబ్బుకు ఆశపడి అతను ఖాతా వివరాలు ఇచ్చాడు. రెండు నెలల తర్వాత ఖాతా బ్లాక్ అయింది. ఏం జరిగిందని బ్యాంకులో ఆరా తీస్తే బెట్టింగ్ యాప్‌లో నగదు డిపాజిట్ చేయడం, తీయడంతో సైబర్ అధికారులు బ్లాక్ చేసినట్లు తెలిపింది.

మల్లమ్మ సెంటర్ (నరసరావుపేట), న్యూస్‌టుడే: మీ పేరిట బ్యాంకు ఖాతాలు తెరిచి ఇస్తే చాలు మేం వాడుకుంటాం.. కష్టపడకుండా డబ్బు ఇస్తామని ఎవరైనా నమ్మిస్తున్నారా.. తస్మాత్ జాగ్రత్త. ఇలా మాయ మాటలు చెప్పి ఖాతాలు తీసుకొని సైబర్ నేరగాళ్లు, బెట్టింగ్ బుకీలు దుర్వినియోగం చేస్తున్నారు. కాసులకు కక్కుర్తి పడి కొందరు యువత తమ బ్యాంకు ఖాతాల వివరాలు, వాటి లాగిన్ ఐడీలు అప్పగించి కేసుల్లో చిక్కుకుంటున్నారు. ఈ తరహా మోసాలపై ఇటీవల ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. మోసపోయిన వారు కేసుల నుంచి బయట పడటానికి అష్టకష్టాలు పడుతున్నారు.

జాగ్రత్తలు ఇలా..

- సైబర్ నేరగాళ్లు టెలిగ్రామ్, వాట్సప్ ద్వారా సందేశాలు పంపి, ఫోన్ చేసి బ్యాంకు ఖాతాదారులకు వల వేస్తుంటారు. కమిషన్లు ఇస్తామని ఆశ పెడితే నమ్మొద్దు.
- గుర్తు తెలియని, తెలిసిన వ్యక్తులకైనా బ్యాంకు ఖాతా లాగిన్ ఐడీ వివరాలు ఇవ్వొద్దు.
- కొందరు నేరగాళ్లు కూలీలు, అమాయక యువత పేరుతో బ్యాంకుల్లో సేవింగ్స్, కరెంట్ ఖాతాలు తెరుస్తున్నారు. అందుకే వ్యక్తిగత గుర్తింపు పత్రాలు ఇవ్వొద్దు.
- జిరాక్స్ సెంటర్లు, ఇతర ప్రాంతాల్లో ఆధార్, పాన్ నకళ్లు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

మోసపోతే..

❖ మీ ప్రమేయం లేకుండా బ్యాంకు ఖాతాలు ఇతరులు వినియోగిస్తున్నట్లు తెలిస్తే ఆలస్యం చేయకుండా స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి. ❖ బ్యాంకు అధికారులను సంప్రదించి సమస్యను వివరించాలి. ❖ 1930 టోల్‌ఫ్రీ నంబరు, www.cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయొచ్చు.

సాగు..తున్న ఓటర్ల జాబితా ప్రక్షాళన

నరసరావుపేట, న్యూస్‌టుడే

ఓటర్ల జాబితా ప్రక్షాళనకు కేంద్ర ఎన్నికల సంఘం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్)ను ప్రతిష్ఠాత్మకంగా చేపడుతోంది. ఒక వ్యక్తికి ఒకచోటే ఓటు ఉండేలా చూడటం సర్ లక్ష్యం. బీఎల్వోలు ఇంటింటికీ వెళ్లి మృతులు, శాశ్వతంగా వలస వెళ్లినవారు, పెళ్లయిన యువతులు, గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వెళ్లి స్థిరపడినవారు, రెండు, మూడేసి నియోజకవర్గాల్లో ఓటు హక్కు కలిగి ఉన్నవారిని తొలగించాలి.. కానీ అలా కొందరు చేయట్లేదు. మరోవైపు 2026 జనవరి నాటికి 90 శాతం మ్యాపింగ్ పూర్తి చేయాలనేది ఎన్నికల సంఘం ఆదేశం కాగా.. ఆ ప్రక్రియ నెమ్మదిగా సాగు..తోంది.

ప్రక్రియపై విమర్శలు.. సచివాలయాలు, రెవెన్యూ కార్యాలయాల్లో కూర్చొని.. 2002, 2025 సంవత్సరాల ఓటరు జాబితాలను ముందేసుకుని కొందరు మ్యాపింగ్ చేస్తున్నారు. గతంలో ఒకచోట ఓటర్లుగా నమోదైన వారు.. ప్రస్తుతం అదే చిరునామాలో ఉన్నారో లేదో చూడట్లేదు. ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ పురోగతిపై అధికారులు సమీక్షలు నిర్వహిస్తున్నారే తప్పించి.. బీఎల్వోలు క్షేత్రస్థాయిలో ఇంటింటికీ వెళ్లి ఓటరు జాబితాల్ని ప్రక్షాళన చేస్తున్నారా లేదా అని పర్యవేక్షించట్లేదు.

జనవరికి ౯౦ శాతం మ్యాపింగ్ పూర్తయ్యేనా?

రాజుపాలెం : ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియలో రెవెన్యూ సిబ్బంది

నియోజకవర్గం	మొత్తం ఓటర్లు	మ్యాపింగ్ పూర్తి
పెదకూరపాడు	2,33,117	97,089
చిలకలూరిపేట	2,26,806	93,919
నరసరావుపేట	2,33,472	1,13,831
సత్తెనపల్లి	2,42,662	1,15,865
వినుకొండ	2,65,461	1,25,057
గురజాల	2,74,667	1,18,674
మాచర్ల	2,62,828	1,10,693

❖ జిల్లావ్యాప్తంగా 17,93,013 మంది ఓటర్లకు ఇప్పటివరకు 7,75,128 మంది మ్యాపింగ్ ప్రక్రియ పూర్తయింది. వచ్చే 50 రోజుల్లోపు 90 శాతం ప్రగతి అందుకోవాలంటే సర్‌ను వేగవంతం చేయాల్సిన అవసరం ఉంటుంది.

పప్పూ ఉప్పునకు అప్పు

సత్తెనపల్లి జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం వడ్డన

సత్తెనపల్లి, న్యూస్‌టుడే: కళాశాలల్లో మధ్యాహ్న భోజనం వడ్డిస్తున్న ఏజెన్సీలకు ఈ విద్యా సంవత్సరం ప్రారంభమైన తర్వాత పైసా విడుదల చేయలేదు. దీంతో పప్పు.. ఉప్పునకు అప్పు చేయాల్సి వస్తోందని వారు వాపోతున్నారు. జిల్లాలో తొమ్మిది ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, పది ఏపీ ఆదర్శ పాఠశాల కళాశాల వసతిగృహాలు, మూడు హైస్కూల్ ప్లస్ పాఠశాలల్లోని ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. సుమారు 3 వేల మంది విద్యార్థులు రోజూ భోజనం చేస్తున్నారు. వారికి ఆహారం అందిస్తున్న ఏజెన్సీలకు బిల్లులు జూన్ నుంచి పెండింగ్‌లో ఉన్నాయి. బిల్లులు, గౌరవ వేతనం రూపంలో నెలకు రూ.2.18 లక్షల చొప్పున విడుదల కావాల్సి ఉన్నా ఆరు నెలలుగా బకాయిలు అందక పోవడంతో బాధ్యులు ఇబ్బందులు పడుతున్నారు. బడ్జెట్ కేటాయింపులు జరిగిన వెంటనే బకాయిలు చెల్లిస్తామని విద్యా శాఖ అధికారులు తెలిపారు.

అధ్వాన దారి.. అవస్థల దరి

పిచికలపాలెం మార్గం ఇలా.. (అంతర చిత్రంలో) దిగబడిన ఇటుక ట్రాక్టరు

వితంరాజుపల్లె - కారుమంచి వయా పిచికలపాలెం పంచాయతీరాజ్ రహదారి అధ్వానంగా మారింది. మొత్తం 14 కి.మీ. నిడివిలో చినకంచర్ల వరకు సగం దూరం పూర్తిగా తారులేచి గుంతలు పడటంతో రాకపోకలకు వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. వితంరాజుపల్లె రైల్వే ట్రాక్ వద్ద 50 మీటర్ల పొడవునా లోడు వాహనాలు దిగబడుతున్నాయి. శావల్యాపురం మండల పరిధిలోని ఎనిమిది గ్రామాల ప్రజలు వినుకొండ రావడానికి ఇదే ప్రధాన మార్గం. వైకాపా పాలనలో రహదారిలోని గుంతల్లో తట్టెడు కంకర కూడా పోయలేదు. కూటమి ప్రభుత్వంలోనైనా మార్గాన్ని బాగు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
– న్యూస్‌టుడే, వినుకొండ

నిర్ణీత వినియోగం.. ఆదాకు అవకాశం

సత్తెనపల్లి, న్యూస్‌టుడే

మనం నిత్యం వినియోగించే విద్యుత్తును యూనిట్లలో లెక్కిస్తారనే విషయం అందరికీ తెలిసిందే. ఆ యూనిట్ల సంఖ్య పెరిగే కొద్దీ ఛార్జీలు పెరుగుతాయని ప్రతి ఒక్కరూ గమనించాలి. అవగాహనతో విద్యుత్తును వినియోగిస్తే ఛార్జీలు తగ్గే అవకాశం ఉంది.

★ సత్తెనపల్లి పట్టణానికి చెందిన వెంకటరావు తన ఇంట్లో 138 యూనిట్లు వినియోగించారు. రూ. 823 బిల్లు వచ్చింది. అదే ప్రాంతానికి సతీష్ 125 యూనిట్లు వాడితే రూ. 562.50 వచ్చింది. ఇద్దరి మధ్య తేడా రూ. 266. అదే యూనిట్లపై అవగాహన ఉంటే సొమ్ము ఆదా చేసుకోవచ్చు.

జిల్లాలో ఇలా..

సర్వీసులు	6,26,771
గృహాలు	4,71,941
వాణిజ్య	52,964

గృహావసరాలకు యూనిట్ల వారీగా ఛార్జీలు (రూ.ల్లో)

0–30	1.90
30–75	3.00
76–125	4.50
126–225	6.00
226–400	8.75
401పైన	9.75

మ్యాప్ ద్వారా కలెక్టర్‌కు వివరిస్తున్న అధికారులు

బుగ్గ వాగులో నీటి నిల్వపై ఆరా

దుర్గి, గురజాల, న్యూస్‌టుడే: దుర్గి మండలంలోని బుగ్గ వాగును శుక్రవారం కలెక్టరు కృతికా శుక్లా పరిశీలించారు. వాగు సామర్థ్యం, నీటి నిల్వ తదితర విషయాలను సాగర్ కుడికాలువ కమిటీ ఛైర్మన్ పులుకూరి కాంతారావు, అధికారులను అడిగి తెలుసుకున్నారు. పటం ద్వారా బుగ్గ వాగు హద్దులు, నీటి నిల్వ, గేట్లు, వాగు విస్తీర్ణం, ఆయకట్టు తదితర అంశాలను అధికారులు కలెక్టర్‌కు వివరించారు. వాగు గేట్ల నుంచి నీరు వృథాగా పోవడాన్ని కలెక్టర్ గుర్తించారు. కాలువపై వంతెన నిర్మాణం చేపట్టాలని, తమ గ్రామాల మీదుగా గతంలో ఉండి నిలిపేసిన బస్సు సర్వీసును పునరుద్ధరించాలని స్థానికులు కలెక్టర్‌కు విన్నవించారు. బుగ్గ వాగు విషయంలో అధికారులతో చర్చించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీవో మురళి, తహసీల్దార్ కరుణకుమార్, కెనాల్ ఈఈ మల్లికార్జునరావు, డీఈ పుల్లయ్య, ఏఈ శివయ్య తదితరులు పాల్గొన్నారు.

నిందితులకు అరదండాలు

రోడ్డు ప్రమాదం కేసులో అయిదుగురి అరెస్టు

చిలకలూరిపేట గ్రామీణ, న్యూస్‌టుడే: పల్నాడు జిల్లా చిలకలూరిపేట బైపాస్ రహదారి(ఎన్‌హెచ్-16)లో నాదెండ్ల మండలం గణపవరం వద్ద ఈ నెల 4న జరిగిన ప్రమాదానికి సంబంధించి అయిదుగురు నిందితులను శుక్రవారం అరెస్టు చేసినట్లు నరసరావుపేట డీఎస్పీ హనుమంతరావు తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ఇలా.. ట్రాక్టర్ల లోడుతో వెళ్తున్న లారీని ఆపి డ్రైవర్‌ను కొట్టి.. డబ్బులు తీసుకునేందుకు ప్రణాళిక రూపొందించుకున్న నరసరావుపేటకు చెందిన ఏఎస్సై శ్రీను కుమారుడు మదమంచి వెంకట అనుజ్ఞ నాయుడు అలియాస్ వెంకట్ నాయుడు, పుల్లంశెట్టి మహేష్ (నర్సింగపాడు), బెల్లంకొండ గోపి (నకరికల్లు), షేక్ నబీబాషా (చినతురకపాలెం), నాళి వెంకటరావు (రేపల్లె మండలం రుద్రవరం) లారీని పక్కకు తీయాలని ఆదేశించారు. లారీ డ్రైవర్ సిగ్నల్ ఇవ్వకుండా అకస్మాత్తుగా బ్రేకులు వేసి రహదారి మార్జిన్ వైపు తీస్తుండగా.. వెనుక నుంచి వస్తున్న విద్యార్థుల ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టింది. ప్రమాదంలో అయిదుగురు విద్యార్థులు మృతి చెందగా. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. నిందితులు లారీని ఆపేందుకు ఉపయోగించిన కారును, వారి సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు లారీల్ని ఆపి డ్రైవర్లను బెదిరించి నగదు వసూలుచేయడం పనిగా పెట్టుకున్నారు. నిందితులు కార్లు అపహరించి, విక్రయిస్తారన్న ఆరోపణలపై విలేకరులు ప్రశ్నించగా.. రహదారి ప్రమాదం కేసుకు సంబంధించి అయిదుగురిని అరెస్టు చేశామని, తదుపరి న్యాయస్థానంలో రిమాండ్ పిటిషన్ వేసి కస్టడీలోకి తీసుకుని దర్యాప్తు చేసి అన్ని వివరాలు వెల్లడిస్తామని డీఎస్పీ వెల్లడించారు.

నిందితుల వివరాలు వెల్లడిస్తున్న నరసరావుపేట డీఎస్పీ హనుమంతరావు, పక్కన సీఐ, ఎస్సైలు

సంఘం పెట్టు.. నజరానా పట్టు

నూతన ఎస్‌హెచ్‌జీలకు రివాల్వింగ్ ఫండ్

సత్తెనపల్లి, న్యూస్‌టుడే : స్వయం సహాయక సంఘాల(ఎస్‌హెచ్‌జీ) బలోపేతం, సభ్యుల జీవనోపాధుల కల్పనకు కూటమి ప్రభుత్వం పలు కార్యక్రమాలు అమలుచేస్తోంది. కొత్తగా పొదుపు సంఘాల ఏర్పాటుకు మహిళలు ముందుకొచ్చేలా వారికి నజరానాలు అందించాలని నిర్ణయించింది. ఇప్పటికే ఏర్పాటైన నూతన సంఘాలకు ఆర్థిక ప్రోత్సాహకం మంజూరు చేసింది.

❖ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) ద్వారా నూతన స్వయం సహాయక సంఘాలకు రివాల్వింగ్ ఫండ్ మంజూరు చేశారు. ఒక్కో సంఘానికి రూ.15 వేల చొప్పున ఇవ్వనున్నారు. మండల సమాఖ్య, గ్రామ సంఘాల ద్వారా నజరానా అందజేస్తారు. 2024 ఆగస్టు 2 నుంచి ఈ ఏడాది నవంబరు 30వ తేదీలోపు ఏర్పాటైన సంఘాలకు సాయం అందుతుంది. ❖ కొత్తగా ఏర్పాటైన సంఘాలు చేసిన పొదుపు ఆధారంగా బ్యాంకర్ల నుంచి లింకేజీ రుణాల్ని సెర్ప్ ఉద్యోగులు ఇప్పిస్తారు. స్త్రీనిధి, ఉన్నతి, పీఎంఈజీపీతో పాటు వివిధ పథకాల లబ్ధిని అందిస్తారు. ❖ పల్నాడు జిల్లాలో కొత్తగా 90 సంఘాలు ఏర్పాటవగా రూ. 13.50 లక్షలు మంజూరు చేశారు. అర్హత సాధించిన నూతన సంఘాలకు త్వరితగతిన రివాల్వింగ్ ఫండ్ అందించేలా చర్యలు తీసుకుంటామని డీఆర్‌డీఏ పీడీ ఝాన్సీ రాణి తెలిపారు.

అభ్యసన సామర్థ్యం.. క్లికర్‌తో బహిర్గతం

సత్తెనపల్లి, న్యూస్‌టుడే

తరగతి గదిలో ఉపాధ్యాయుడు బోధించిన పాఠం విద్యార్థులకు అర్థమైతే పబ్లిక్ పరీక్షల్లో అనుత్తీర్ణులే ఉండరు. ఇప్పటివరకు మన విద్యా విధానం బోధన.. అభ్యసన.. పరీక్షల్లో ఫలితాలపైనే ఆధారపడి ఉంది. పరీక్షల వరకు వేచిచూడకుండా డిజిటల్ తెరపై గురువు పాఠం చెప్పిన వెంటనే అర్థమైందా? లేదా? అని తెలుసుకోవడం ద్వారా పిల్లల అభ్యసన సామర్థ్యాల్ని బహిర్గతం చేసే నూతన విధానం 'క్లికర్' తాజాగా అమల్లోకి వచ్చింది.

పాఠం అర్థమైందా? లేదా? అని ఆరా తీస్తున్న ఉపాధ్యాయినులు

ప్రత్యేకం.. ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్, ఎంఐటీ విశ్వవిద్యాలయాలు, సింగపూర్, ఫిన్లాండ్ వంటి దేశాల్లో క్లికర్ ఆధారిత ఇంటరాక్టివ్ క్లాస్‌రూమ్ రెస్పాన్స్ విధానం అమలవుతోంది. రాష్ట్రంలో సమగ్రశిక్షా ఆధ్వర్యంలో కొన్ని బడుల్లో అమల్లోకి తెచ్చారు. పాఠం చెప్పి, దానిపై వీడియో చూపించి పిల్లల్ని ప్రశ్నలు అడుగుతారు. ప్రతి విద్యార్థి తమ చేతిలో ఉన్న క్లికర్ పరికరంతో సమాధానం చెప్పాల్సి ఉంటుంది.❖ సోమవారం నుంచి శనివారం వరకు జరిగే తరగతుల క్లికర్ డేటాను విశ్లేషిస్తారు. విద్యార్థులు తరచూ ఏ అంశంలో ఇబ్బంది పడుతున్నారో గుర్తిస్తారు. వెనుకబడిన వారికి హోమ్‌వర్క్ ఇస్తారు. తల్లిదండ్రుల సహకారం తీసుకుని విద్యార్థుల అభ్యసన సామర్థ్యాల్ని మెరుగుపరుస్తారు.

జిల్లాలో రెండుచోట్ల అమలు

రాష్ట్రవ్యాప్తంగా ఒక్కో జిల్లాకు రెండు పాఠశాలల చొప్పున 52 పాఠశాలలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. ఆయా బడుల్లో 9వ తరగతి విద్యార్థులకు క్లికర్ సాంకేతిక పరికరాలను అందించారు. జిల్లాలోని సత్తెనపల్లి జడ్పీ బాలికల ఉన్నత, చిలకలూరిపేట శారదా ఉన్నత పాఠశాలల్లో క్లికర్ విధానం అమలు చేస్తున్నారు. ఒక్కో బడిలో 60 మంది విద్యార్థులకు క్లికర్లు అందించారు. క్లికర్ విధానంలో పిల్లల అభ్యసన సామర్థ్యాలకు అనుగుణంగా గుణాత్మక బోధన అందించేందుకు అవకాశం ఉంటుందని సమగ్ర శిక్షా ఏఎంవో పూర్ణ 'న్యూస్‌టుడే'కు తెలిపారు.

ICAR - CENTRAL INSTITUTE FOR RESEARCH ON COTTON TECHNOLOGY
(Indian Council of Agricultural Research)
Adenwala Road, Matunga, Mumbai 400 019.
వాక్-ఇన్-ఇంటర్వ్యూ
ఐకార్ - సిర్కాట్ (ICAR-CIRCOT) (భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి - పత్తి సాంకేతిక పరిశోధనా కేంద్రం) ముంబై ప్రధాన కార్యాలయం మరియు దాని ప్రాంతీయ కేంద్రాల్లో యంగ్ ప్రొఫెషనల్స్-I (YP-I) కోసం మొత్తం ఎనిమిది (8) కాంట్రాక్టు పదవుల భర్తీకి వాక్-ఇన్-ఇంటర్వ్యూ, (హైబ్రిడ్ మోడ్) 30/12/2025 తేదీన ఉదయం 11:00 గంటల నుండి ఐకార్-సిర్కాట్ (ICAR-CIRCOT), ముంబైలో నిర్వహించబడుతుంది.
అర్హత, వేతనం, వయోపరిమితి, ఇంటర్వ్యూ, తేదీ & సమయం మొదలైన పూర్తి వివరాల కోసం అభ్యర్థులు ఐకార్-సిర్కాట్ (ICAR-CIRCOT) వెబ్‌సైట్‌ను సందర్శించవలసిందిగా కోరబడుతున్నారు: https://circot.icar.gov.in
Sd/- Senior Administrative Officer

కెనరా బ్యాంక్ Canara Bank (భారత ప్రభుత్వరంగ సంస్థ) సిండికేట్ Syndicate
ప్రాంతీయ కార్యాలయం : గుంటూరు
రికవరీ సెక్షన్, జె.కె.సి. కాలేజ్ రోడ్డు, 5వ లైను, విజయపురి, గుంటూరు-6. ఫోన్: 9492758257, 8019308696
స్థిరాస్తుల అమ్మకానికి ఇ-వేలం అమ్మకం ప్రకటన
సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్సు, 2002 లోని రూలు 8(6) నిబంధనలతో చదవబడు సెక్యూరిటైజేషన్ & రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ యాక్టు 2002 క్రింద స్థిరాస్తుల అమ్మకానికి ఇ-వేలం అమ్మకం ప్రకటన.
సెక్యూర్డ్ క్రెడిటార్ అయిన కెనరా బ్యాంక్ వారికి దిగువ తెలిపిన ఋణగ్రహీత(లు)/హామీదారు(లు) చెల్లించవలసిన బకాయి మొత్తంను రాబట్టుకొనుటకు కెనరా బ్యాంక్ అధీకృత అధికారిచే నిర్మాణాత్మక/భౌతికంగా స్వాధీనం చేసుకున్న, సెక్యూర్డ్ క్రెడిటార్‌కు తనఖాపెట్టిన/ఛార్జి చేసిన దిగువ వివరించిన స్థిరాస్తులను తేది 20.01.2026 న "ఎక్కడ ఎలా ఉన్నది" "అక్కడ అలా" మరియు "అక్కడ ఏమున్నదో అది" అనే ప్రాతిపదికన విక్రయించబడునని యావన్మంది ప్రజానీకానికి మరియు ముఖ్యంగా దిగువ తెలిపిన ఋణగ్రహీతలు & హామీదారులకు తెలియజేయడమైనది.
ఇ-వేలం తేది: 20-01-2026, మ॥ 02.00 గం.ల నుండి సా॥ 04.00 గం.ల వరకు
(అమ్మకం ముగిసేవరకు ప్రతి 5 నిమిషముల వ్యవధిలో అపరిమిత పొడిగింపుతో)
రిజర్వు ధరలో 10% ధరావత్తు సొమ్మును M/s. పిఎస్‌బి అలియన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (baanknet) పోర్టల్ యొక్క ఇ-వ్యాలెట్‌లో నేరుగా గాని లేదా ఆ పోర్టల్‌లో చలానా జెనరేట్ చేసుకొని చలాన్‌లోని ఖాతా వివరములుకు ధరావత్తును RTGS/NEFT ద్వారా తేది: 20.01.2026, ఉ॥ 12.00 గం.ల లోపుగా పొందుపరిచి జమచేయాలి.
కెనరా బ్యాంక్, చీరాల-II బ్రాంచ్ (13660), ఫోన్: 94409 05249
1. ఋణగ్రహీత(లు): శ్రీ కట్టా కృపా వర్ధన్ రావు, తేది 30-11-2025 నాటికి బకాయి: రూ. 18,69,449.15/- + తదుపరి వడ్డీ, వ్యయాలు & ఛార్జీలు.
బ్యాంకుకు తెలిసిన సమాచారం ప్రకారం ఎటువంటి ఎన్‌కంబ్రెన్స్‌లు లేని స్థిరాస్తి వివరములు :
షెడ్యూల్ (స్థలం) : ప్రకాశం జిల్లా, చీరాల సబ్ జిల్లా, వేటపాలెం మండలం, కొత్తపేట పంచాయితీ, కొత్తపేట గ్రామం, సర్వే నెం.110/7A, పడమర వైపున బైపాస్ రోడ్డు, డి నెం.13-146 దగ్గర విస్తీర్ణం 8451 చ॥గ॥లు. హద్దులు : తూర్పు : NH214A నుండి కాకుమాని కోటేశ్వర రావు గారి భూమికి వెళ్ళు రోడ్డు, దక్షిణం : కుర్రా వెంకటేశ్వర్లు ఇతరుల భూమి, పడమర : ఇంటూరి సుబ్బారావు గారి భూమి, ఉత్తరం : యెరిచెర్ల ఆశీర్వాదం గారి భూమి.
షెడ్యూల్ (ఫ్లాట్) : మొత్తం విస్తీర్ణం 8451 చ॥గ॥లు స్థలంలోని అవిభాజ్యమైన విస్తీర్ణం 49 చ॥గ॥లు స్థలంతో "మన్నం ప్రైడ్" స్టిల్ట్ & G+4 అంతస్తుల భవనంలో మూడవ అంతస్తులోని 1033 చ॥అ॥ (కామన్ ఏరియాతో కలిపి) విస్తీర్ణం కలిగిన ఫ్లాట్ నెం.423. హద్దులు : తూర్పు : ఓపెన్ టు స్కై, దక్షిణం : ఓపెన్ టు స్కై, పడమర : కామన్ కారిడార్, ఉత్తరం : ఓపెన్ టు స్కై.
రిజర్వుధర రూ. 17,20,000/- | ధరావత్తు సొమ్ము రూ. 1,72,000/-
కెనరా బ్యాంక్, తెనాలి-2 బ్రాంచ్ (13272), ఫోన్: 94409 05143
2. ఋణగ్రహీత: శ్రీ జవ్వాది శ్రీనివాసరావు. తేది 30.11.2025 నాటికి బకాయి మొత్తం: రూ.14,10,627.00/- + తదుపరి వడ్డీ, వ్యయాలు & ఇతర ఛార్జీలు.
బ్యాంకుకు తెలిసిన సమాచారం ప్రకారం ఎటువంటి ఎన్‌కంబ్రెన్స్‌లు లేని స్థిరాస్తి వివరములు:
గుంటూరు జిల్లా, తెనాలి రెవెన్యూ జిల్లా, తెనాలి వెస్ట్ సబ్ జిల్లా, తెనాలి మండలం, కఠేవరం గ్రామ పంచాయతీ ఏరియా, కఠేవరం గ్రామం డి.నెం. 6-156, సర్వే నెం. 285/1 లోని 71 చ॥గ॥లకు సమానమైన 59.36 చ॥మీ॥ల స్థలంతో అందులోని 397 చ॥అ॥ విస్తీర్ణంలోని ఆర్‌సిసి బిల్డింగ్. హద్దులు: తూర్పు: కొల్లూరు సురేష్ రాజు స్థలం 20-00 అ॥, దక్షిణం: పొతాలపల్లి రత్న కుమారి స్థలం 32-00 అ॥, పడమర: పంచాయతీ బజార్ 20-00 అ॥, ఉత్తరం: పూసపాటి వెంకట రామరాజు స్థలం, 32-00 అ॥.
రిజర్వుధర రూ. 14,50,000/- | ధరావత్తు సొమ్ము రూ. 1,45,000/-
అమ్మకానికి సంబంధించిన సవివరమైన నియమ నిబంధనల కొరకు కెనరా బ్యాంక్ వెబ్‌సైట్ www.canarabank.com లో ఏర్పాటు చేసిన "ఇ-వేలం" లింక్‌ను రిఫర్ చేయండి లేదా కెనరా బ్యాంక్ సంబంధిత బ్రాంచ్ మేనేజర్ గారిని లేదా కెనరా బ్యాంక్, గుంటూరు ప్రాంతీయ కార్యాలయం, అధీకృత అధికారి గారిని బ్యాంకు పనివేళలలో సంప్రదించగలరు.
ఇ-వేలం విధానం, నియమ నిబంధనల కొరకు సర్వీసు ప్రొవైడర్‌ను సంప్రదించండి: మెస్సర్స్ పిఎస్‌బి అలయన్స్ (baanknet), వెబ్‌పోర్టల్ http://baanknet.com హెల్ప్‌డెస్క్: 8291220220, ఇ-మెయిల్: support.baanknet@psballiance.com
తేది: 12-12-2025, ప్రదేశం: గుంటూరు సం/- అధీకృత అధికారి, కెనరా బ్యాంక్

(c) eenadu

దుర్గి శిల్పాలకు మార్కెట్ పెరగాలి

కళాకారులకు సహకారం అందిస్తామన్న కలెక్టర్

శిల్పాలను తిలకిస్తున్న కృతికా శుక్లా

దుర్గి, న్యూస్‌టుడే: దుర్గి శిల్పకళ అద్భుతమని, శిల్పాలకు ఆదరణ, మార్కెట్ పెరగాలని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా అన్నారు. శుక్రవారం స్థానిక నాగార్జున శిల్పకళా కేంద్రంలో శిక్షణ కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ కళాకారులకు తమవంతు సహకారం అందిస్తామన్నారు. హస్తకళల నైపుణ్యాభివృద్ధి పథకంలో భాగంగా ఎన్‌హెచ్‌డీపీ ఆధ్వర్యంలో 30 మంది కళాకారులకు రెండు నెలల పాటు శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. అనంతరం శిల్పాలను పరిశీలించి ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. శిక్షణకు సంబంధించిన అన్నివసతులు లేపాక్షి ద్వారా అందిస్తారన్నారు. గృహాల్లో, కార్యాలయాల్లో వినియోగించేలా శిల్పాలు చెక్కితే మార్కెట్ పెరుగుతుందన్నారు. శిల్పకళాశాల అభివృద్ధికి కృషి చేసిన చెన్నుపాటి సీతారామయ్యను కలెక్టరు శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో ఆర్డీవో మురళి, తహసీల్దార్ కరుణకుమార్, ఎంపీడీవో సుగుణ, శిల్పకళాశాల నిర్వాహకులు శ్రీను, సాయి, శిక్షకుడు సమీర్‌రంజన్ తదితరులు పాల్గొన్నారు.

సత్తా చాటి.. ట్రోఫీలు సాధించి

నరసరావుపేట క్రీడలు, సత్తెనపల్లి, పెదకూరపాడు, న్యూస్‌టుడే

నిరంతర సాధనతో క్రమంగా ఆటతీరు మెరుగుపరుచుకుంటూ తాము పాల్గొన్న ప్రతి పోటీలో విజయం సొంతం చేసుకుంటూ పతకాలు సాధిస్తున్నారు ఆ యువకులు.

వాలీబాల్‌లో సత్తా చాటుతున్న యువకులు

ఏఎన్‌యూ అంతర్ కళాశాల పురుషుల వాలీబాల్ పోటీల్లో ప్రతిభ చూపి వారి కళాశాల జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. జాతీయ, విశ్వవిద్యాలయాల జట్టుకు ఎంపికై ఆటలో తమ పాత్ర ఎంత కీలకమో నిరూపించారు. కాకినాడ జేఎన్‌టీయూలో జరుగుతున్న సౌత్‌జోన్ అంతర విశ్వవిద్యాలయాల పురుషుల వాలీబాల్ పోటీల్లో ఏఎన్‌యూ జట్టు తరఫున ఆడుతున్నారు.

రైల్వే ఉద్యోగం సాధించాలని..

బాపట్లలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న బేతపూడికి చెందిన డి.బాలిరెడ్డి తల్లిదండ్రులు చంద్రారెడ్డి, లక్ష్మి వ్యవసాయ పనులు చేస్తున్నారు. వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు సార్లు రాష్ట్ర స్థాయి జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 2023, 2025లో ఏఎన్‌యూ విశ్వవిద్యాలయం జట్టుకు ఎంపికయ్యాడు. క్రీడాకోటాలో రైల్వే ఉద్యోగం లక్ష్యంగా పెట్టుకున్నాడు.

వరుసగా మూడోసారి..

ప్రకాశం జిల్లా టంగుటూరుకు చెందిన ఎ.ఉమామహేశ్వరరావు తండ్రి శ్రీను వ్యవసాయం చేస్తుండగా తల్లి అనంతలక్ష్మి గృహిణి. అండర్-14, 17 జూనియర్, సీనియర్ విభాగాల్లో ఆరు సార్లు రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీల్లో సెటర్‌గా ప్రతిభ చూపి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. 2023 నుంచి వరుసగా మూడోసారి ఏఎన్‌యూ విశ్వవిద్యాలయం జట్టుకు ఎంపిక అవుతున్నాడు. ఎస్సై కావాలన్నది లక్ష్యం.

పీడీగా స్థిరపడాలని..

అతి సాధారణ కుటుంబం నుంచి వచ్చినా వాలీబాల్‌లో రాష్ట్ర, విశ్వవిద్యాలయం జట్టుకు ఎంపికై పతకాలు అందుకుంటున్నాడు పి.శ్రీను. కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కేశనకుర్రు గ్రామానికి చెందిన ఆయన తండ్రి నాగరాజు వ్యవసాయ కూలీ. తల్లి భవాని గృహిణి. పాఠశాల స్థాయిలో జోనల్, జిల్లా, రాష్ట్రస్థాయి పోటీల్లో పతకాలు సాధించాడు. తాజాగా ఏఎన్‌యూలో బీపీడీ చదువుతూ ఏఎన్‌యూ కళాశాల జట్టు విజయంలో సెటర్‌గా సత్తా చాటి వర్సిటీ జట్టులో చోటు పొందాడు. క్రీడా కోటాలో పీడీగా ఉద్యోగం సాధించాలన్న లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాడు.

అంతర్జాతీయ పోటీలపై గురి

బాపట్ల ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న బి.విజయ్‌కుమార్‌రెడ్డి వాలీబాల్‌లో సత్తా చాటుతున్నాడు. కావూరివారిపాలెంకు చెందిన ఈ విద్యార్థి ఏడో తరగతి నుంచి వాలీబాల్ ఆడుతున్నాడు. వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అండర్-17 విభాగంలో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక కావటంతో పాటు, వివిధ ప్రాంతాల్లో జరిగిన జిల్లా స్థాయి, పలు పోటీల్లో ఎటాక్ ప్లేయర్‌గా రాణించి అనేక ట్రోఫీలు అందించాడు. తాజాగా ఏఎన్‌యూ విశ్వవిద్యాలయం జట్టులో ఆడుతున్నాడు. అంతర్జాతీయ పోటీలకు ఎంపిక కావాలన్న లక్ష్యంతో సాధన చేస్తున్నాడు.

కేరళలో మెరిసి..

గుంటూరుకు చెందిన జె.నవీన్‌కిరణ్ తండ్రి రాజారత్నం పీడీగా పనిచేస్తున్నారు. ఆయన ప్రోత్సాహంతో వాలీబాల్‌లో మెలకువలు నేర్చుకుని 2019లో సబ్‌జూనియర్ రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీల్లో తన అటాక్‌తో జట్టుకు ట్రోఫీ అందించాడు. 2024లో ఏఎన్‌యూ విశ్వవిద్యాలయం జట్టుకు ఎంపికై కేరళలో నిర్వహించిన సౌత్‌జోన్ అంతర విశ్వవిద్యాలయాల పురుషుల వాలీబాల్ పోటీల్లో సత్తా చాటాడు. ఈ ఏడాది కూడా విశ్వవిద్యాలయం జట్టులో చోటు పొందాడు. క్రీడా కోటాలో ప్రభుత్వ ఉద్యోగం సాధనే లక్ష్యమని తెలిపాడు.

కాలచక్ర మ్యూజియానికి పూర్వవైభవం

ఈనాడు కథనానికి స్పందన

అమరావతి, న్యూస్‌టుడే: అమరావతిలోని బస్టాండ్ ఎదురుగా ఉన్న కాలచక్ర మ్యూజియాన్ని త్వరలోనే పర్యాటకులకు అందుబాటులోకి తెచ్చి పూర్వవైభవం తీసుకొస్తామని జిల్లా పర్యాటకాధికారి నాయుడమ్మ తెలిపారు. కాలచక్ర మ్యూజియం మూతపడి అందులోని చారిత్రక శిల్పాలు శిథిలావస్థకు చేరుతున్నాయని ఈనాడులో శుక్రవారం 'అరూప శిల్పాలు.. ఆదరణ కరువు' శీర్షికతో వచ్చిన కథనానికి పర్యాటక, పురావస్తుశాఖ అధికారులు స్పందించారు. మ్యూజియాన్ని సంయుక్తంగా సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా నాయుడమ్మ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మ్యూజియాన్ని పరిశీలించినట్లు తెలిపారు. డీఎంఎఫ్, సీఎస్ఆర్ నిధుల ద్వారా మరమ్మతులు చేపట్టి పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్ సూచించారన్నారు. ప్రతిపాదనలు సిద్ధం చేసి మ్యూజియాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. పురావస్తుశాఖ ఏడీ నరసింహానాయుడు, టెక్నికల్ అధికారి దీప్ జోర్, యూనిట్ ఇన్‌ఛార్జి మణి కుమార్ ఉన్నారు.

91.9 FM Vijayawada

ఈఎఫ్ఎం కార్యక్రమాలు

శనివారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఈఉదయం	ఉ. 5 - ఉ. 7
ఈ-మార్నింగ్స్	ఉ. 7 - ఉ. 11
[illegible]	ఉ. 11 - మ. 2
సత్యభామ	మ. 2 - సా. 5
కాలేజి స్టైల్	సా. 5 - రా. 9
ఈఎఫ్ఎం సరాగాలు	రా. 9 - రా. 11
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా. 11 - తె. 5

/Eenadufm

For Advertising on Eenadu FM Contact 80080 03297

క్రమశిక్షణతోనే ఉన్నత శిఖరాలు

విద్యార్థినికి పత్రం అందజేస్తున్న ఎస్పీ కృష్ణారావు

మల్లమ్మ సెంటర్(నరసరావుపేట), న్యూస్‌టుడే: విధి నిర్వహణలోనైనా, విద్యార్థి దశలోనైనా క్రమశిక్షణతో ఉంటేనే ఉన్నత శిఖరాలు అధిరోహిస్తామని ఎస్పీ బి.కృష్ణారావు అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా ఇటీవల నిర్వహించిన 'వ్యాసరచన' పోటీల్లో ప్రతిభ కనబరిచిన ముగ్గురు పోలీసు సిబ్బందికి, ముగ్గురు విద్యార్థులకు ప్రశంస పత్రాలతో పాటు బహుమతులు అందజేశారు. ఎస్పీ వెంట ఏఆర్ అదనపు ఎస్పీ సత్తిరాజు, ఏఆర్ డీఎస్పీ మహాత్మాగాంధీ రెడ్డి, వెల్ఫేర్ ఆర్ఐ గోపినాథ్ ఉన్నారు.

రైతులను ఆదుకుంటాం: మంత్రి నిమ్మల

టీ తాగుతూ రైతులతో మాట్లాడుతున్న మంత్రి రామానాయుడు

చిలకలూరిపేట గ్రామీణ, న్యూస్‌టుడే: మొంథా తుపాను, భారీ వర్షాలతో ఇబ్బంది పడ్డ రైతులను ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. వెలిగొండ ప్రాజెక్టు పనులను పరిశీలించి తిరిగి విజయవాడ వెళ్తూ మార్గ మధ్యలో చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల వద్ద టీ తాగేందుకు రోడ్డు పక్కన కాన్వాయ్ ఆగింది. మంత్రి టీ తాగేందుకు దిగగానే అక్కడ ఉన్న కావూరు, లింగంగుంట్ల గ్రామాల రైతులు మంత్రిని కలిశారు. ఈ నేపథ్యంలో రైతులు చిలకలూరిపేట ప్రాంతంలో ఓగేరు, కుప్పగంజి, నక్కవాగులపై ఉన్న ఎత్తిపోతల పథకాల ద్వారా పంటలు పండిస్తామని, అవి మరమ్మతులకు గురయ్యాయని నిధులు మంజూరు చేయడంతో పాటు వరద సమయంలో వాగులు పొంగుతున్నాయని, కరకట్టలు ఏర్పాటు చేస్తే పంటలు దెబ్బతినకుండా ప్రయోజనం చేకూరుతుందని వివరించారు. మంత్రి మాట్లాడుతూ ఈ విషయాలను అసెంబ్లీలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి ప్రస్తావించారని తప్పకుండా నిధులు మంజూరయ్యేలా కృషి చేస్తామన్నారు.

తోటివారిపై ప్రేమ, దయ చూపాలి

విశ్రాంత జడ్జి జేసురత్నకుమార్‌ను సత్కరిస్తున్న చర్చి కమిటీ బాధ్యులు

సత్తెనపల్లి, న్యూస్‌టుడే: తోటివారిపట్ల ప్రతిఒక్కరూ ప్రేమ, దయ, మానవత్వంతో మెలగాలని విశ్రాంత జూనియర్ జడ్జి, ఏఈఎల్ చర్చి సెక్రటరీ ఆఫ్ ది కంట్రోలర్ ఎన్.జేసురత్నకుమార్ అన్నారు. పట్టణంలో మూడ్రోజులుగా జరుగుతున్న సీయోను లూథరన్ దేవాలయం(చర్చి) వందేళ్ల వేడుకలు శుక్రవారం ముగిశాయి. ఈ వేడుకల్లో ఆయన మాట్లాడుతూ ఆధ్యాత్మిక భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ సమసమాజ నిర్మాణానికి వందేళ్లుగా చర్చి పాటుపడటం ఆదర్శనీయమన్నారు. ఇదే స్ఫూర్తిని మున్ముందు కొనసాగించాలన్నారు. పిల్లల విద్యాభివృద్ధికి విద్యావంతులు కృషి చేయాలన్నారు. సత్తెనపల్లికి క్రిస్మస్ సంబరాల్ని చర్చి వందేళ్ల వేడుకలు ముందుగానే తెచ్చిందని వక్తలు అన్నారు. పాస్టర్లు రెవ.డాక్టర్ వరబాబు, రెవ.వెంకట్రావు, రెవ.స్వరూప్‌కుమార్, రెవ.దయానందం సందేశం ఇచ్చారు. విశ్వాసులు, పేదలకు అన్నదానం చేశారు. వేడుకల కమిటీ కన్వీనర్ కేజీఆర్‌జే ప్రసాద్ ఆధ్వర్యంలో అతిథుల్ని సత్కరించారు. కార్యక్రమ నిర్వాహకులు ప్రసాదరాజు, సునీల్‌కుమార్, కిరణ్ కుమార్, మృత్యుంజయరావు తదితరులు పాల్గొన్నారు.

అయిదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు: డీఆర్వో

నరసరావుపేట అర్బన్, న్యూస్‌టుడే: జిల్లాలో అయిదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయాలని డీఆర్వో మురళి పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో శుక్రవారం ఈనెల 21న నిర్వహించనున్న జాతీయ ఇమ్యునైజేషన్ దినోత్సవ నిర్వహణపై సమీక్షించారు. ఈసందర్భంగా పోలియో బూత్‌ల ఏర్పాటు, సూక్ష్మప్రణాళిక అమలు, సంచార బృందాల ఏర్పాటు తదితర

గోడపత్రికలు ఆవిష్కరిస్తున్న డీఆర్వో మురళి, అధికారులు

అంశాలపై చర్చించారు. హైరిస్క్ ఎక్కువగా ఉండే ప్రాంతాలు గుర్తించాలని డీఆర్వో అన్నారు. బస్టాండ్, రైల్వేస్టేషన్లు, ఇటుకబట్టీలు, వలసవాసులు నివసించే ప్రాంతాలు ఇలా ప్రతి అంశాన్ని పరిగణనలోకి తీసుకుని బాలలకు పోలియో చుక్కలు వేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈసందర్భంగా గోడపత్రికలు ఆవిష్కరించారు. డీఎంహెచ్‌వో డాక్టర్ రవి, డీఐవో డాక్టర్ వై.రాంబాబు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

APS RTC

పల్లె వెలుగు

టెండరు ప్రకటన

పల్నాడు జిల్లా పరిధిలోని వివిధ డిపోలకు సంబంధించిన బస్ స్టేషన్‌లలో స్టాల్స్/ షాపులు, ఖాళీ స్థలము/ఫాస్ట్ ఫుడ్స్ మొ॥ వ్యాపారములు చేసుకొనుటకు సీల్డు టెండర్లు కోరబడుచున్నవి. (1) టెండరు ఫారములు సంబంధిత డిపో మేనేజర్ల వారి కార్యాలయములలో **తేది.15-12-2025 నుండి తేది.26-12-2025 వరకు** అన్ని ఆఫీసు పనిదినములలో ఉ॥10.30 గం॥ల నుండి సా॥5.00 గం॥ల వరకు అమ్మబడును. (2) పూర్తి చేసిన టెండరు ఫారములు **తేది.27-12-2025న** ఉ॥10.30 గం॥ల నుండి మ॥2.00 గం॥ల లోపున జిల్లా ప్రజా రవాణా అధికారి వారి కార్యాలయం, నరసరావుపేట నందు ఏర్పాటు చేసిన టెండరు బాక్సు నందు వేయవలెను. అదేరోజు మ.3.00 గం॥లకు టెండరుదారుల సమక్షములో టెండర్లు తెరువబడును. (3) పూర్తి వివరములకు మా వెబ్‌సైట్ :https://apsrtc.ap.gov.in లో tenders ను చూడగలరు. (4) ఎట్టి కారణము చూపకుండా టెండర్లు అంగీకరించుటకు లేదా తిరస్కరించుటకు మరియు రద్దుచేయుటకు APSRTC కి పూర్తి అధికారము కలదు.

నెం. E2/797(5)/2025-DPTO/P, తేది:12-12-2025 — సం/- జిల్లా ప్రజా రవాణా అధికారి, నరసరావుపేట. పల్నాడు జిల్లా.

పనితీరు మార్చుకోకపోతే చర్యలే

రొంపిచర్ల, న్యూస్‌టుడే: ఐవీఆర్ఎస్ సర్వేలో పనితీరు బాగాలేని డీలర్లను గుర్తించామని, తక్షణమే పద్ధతి మార్చుకోవాలని లేకపోతే చర్యలు తీసుకుంటామని జిల్లా సివిల్ సప్లై అధికారి ఎం.వి ప్రసాద్ హెచ్చరించారు. రొంపిచర్లలో శుక్రవారం ఎఫ్‌పీ డీలర్లతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఐవీఆర్ఎస్ సర్వేలో పలువురి రేషన్ డీలర్ల పనితీరు సంతృప్తిగా లేని వారిని గుర్తించి వారితో సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రతినెలా నాణ్యమైన రేషన్ సరకులు విధిగా ఇవ్వాలని, లేని పక్షంలో చర్యలు ఉంటాయన్నారు. ప్రభుత్వం ప్రతినెలా ఐవీఆర్ఎస్ ద్వారా కార్డుదారుల అభిప్రాయాన్ని సేకరిస్తోందని, ఈ డేటాను జిల్లా స్థాయి అధికారులకు పంపి వెంటనే చర్యలు తీసుకోవాలని సూచిస్తుందన్నారు. తహసీల్దారు నిర్మల తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న పౌరసరఫరాలశాఖ జిల్లా అధికారి ప్రసాద్

గ్యాస్ డెలివరీ పారదర్శకంగా ఉండాలి

నరసరావుపేట సెంట్రల్, న్యూస్‌టుడే: గ్యాస్ డెలివరీ పారదర్శకంగా జరగాలని గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లను పౌరసరఫరాల శాఖ జిల్లా అధికారి ప్రసాద్ ఆదేశించారు. శుక్రవారం ఎల్పీజీ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ గ్యాస్ డెలివరీ వ్యవస్థ, డెలివరీ బాయ్స్ ప్రవర్తన, దీపం పథకం-2 అమలు వంటి అంశాలపై చర్చించారు. వినియోగదారులకు సకాలంలో గ్యాస్ అందించాలన్నారు. ప్రభుత్వం ప్రతి నెల ఐవీఆర్ఎస్ ద్వారా కార్డుదారుల అభిప్రాయాలు సేకరించి కార్డుదారుల అభిప్రాయాలను తీసుకొని చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తుందన్నారు. ఇందులో భాగంగానే సమావేశాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

ఎనిమిది గ్రానైట్ లారీల పట్టివేత

దాచేపల్లి, న్యూస్‌టుడే: దాచేపల్లి మండలంలోని చెక్‌పోస్టు వద్ద అక్రమంగా తరలిస్తున్న ఎనిమిది గ్రానైట్ లారీలను పోలీసులు పట్టుకున్నారు. గురువారం అర్ధరాత్రి వాహన తనిఖీలు చేపట్టగా ప్రకాశం జిల్లా చీమకుర్తి, బాపట్ల జిల్లా మార్టూరు ప్రాంతాల నుంచి ఎటువంటి బిల్లులు లేకుండా ఆంధ్ర-తెలంగాణ రాష్ట్ర సరిహద్దు దాటేందుకు ప్రయత్నించిన గ్రానైట్ లారీలను గుర్తించారు. అనుమతులు, రవాణా బిల్లులు లేకుండా తరలిస్తున్న లారీలను సీఐ భాస్కర్ ఆధ్వర్యంలో సిబ్బంది స్వాధీనం చేసుకుని మైనింగ్ శాఖకు అప్పగించారు. ఈ ఘటనపై మైనింగ్ ఏడీ ప్రకాష్ మాట్లాడుతూ అక్రమంగా తరలిస్తున్న గ్రానైట్ రాయికి జరిమానా వేస్తామన్నారు.

బ్రాయిలర్ ధరలు (కిలో 1కి రూ.లలో)

వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర - 125, రిటైల్ ధర - 152, చికెన్ విత్‌స్కిన్ - 220, చికెన్ స్కిన్‌లెస్ - 251.
కృష్ణా జిల్లాలో: వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర -120 రిటైల్ ధర 147 చికెన్ విత్ స్కిన్ - 213, చికెన్ స్కిన్‌లెస్ - 243.
అమరావతి పౌల్ట్రీ ఫార్మర్స్ & ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర - 132, 141, 152 చికెన్ విత్ స్కిన్ - 252 చికెన్ స్కిన్‌లెస్ - 262.

వివాహిత అదృశ్యం

మల్లమ్మ సెంటర్: పిడుగురాళ్లకు చెందిన వివాహిత తన ఇద్దరు కుమారులతో గురువారం నరసరావుపేట రామిరెడ్డి పేటలోని తన తండ్రి ఇరుముడి కార్యక్రమానికి పుట్టింటికి వచ్చింది. అదే రోజు పిడుగురాళ్లకు వెళ్తున్నట్లు తల్లిదండ్రులకు చెప్పి వెళ్లిపోయింది. అల్లుడు కుమార్తె రాలేదని చెప్పడంతో ఒకటో పట్టణ పోలీసు స్టేషన్‌లో తన కుమార్తె అదృశ్యమైనట్లు తల్లి వెంకమ్మ ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

క్రీడలతో క్రమశిక్షణ, మానసిక ఉల్లాసం

విజేత పల్నాడు జట్టు సభ్యులతో నిర్వాహకులు

పెదకూరపాడు, న్యూస్‌టుడే: క్రీడలతో క్రమశిక్షణ అలవడుతుందని, క్రీడా వికాసానికి పెదకూరపాడు జీఆర్‌సీఆర్‌కే శ్రీచైతన్య పాఠశాల వ్యవస్థాపకులు గుత్తా కవిత రాములు చేస్తున్న కృషి అభినందనీయమని జిల్లా తెదేపా కార్యదర్శి అర్తిమళ్ల రమేష్ అన్నారు. మూడు రోజులుగా సాగిన రాష్ట్ర స్థాయి కబడ్డీ, వాలీబాల్, షటిల్ బ్యాడ్మింటన్ శుక్రవారం రాత్రి ముగిశాయి. పల్నాడు జిల్లా బాలుర కబడ్డీ జట్టు విజేతగా నిలిచింది. బాలికల విభాగంలో విశాఖపట్నం జట్టు విజేతగా నిలిచింది. సంయుక్త విన్నర్లుగా కృష్ణా, కర్నూలు జట్లు నిలిచాయి. షటిల్ బ్యాడ్మింటన్ పోటీల్లో గుంటూరుకు చెందిన విజయ్, గోపి ప్రథమ స్థానం, జితేంద్ర, నవీన్‌లు ద్వితీయ స్థానంలో నిలిచారు. వాలీబాల్ పోటీల్లో పెదకూరపాడు జీఆర్‌సీఆర్‌కె శ్రీచైతన్య పాఠశాల జట్టు విజేతగా నిలిచింది. ఈ పోటీల్లో ప్రతిభ ఆధారంగా 24 మంది బాలురు, 24 మంది బాలికలను రాష్ట్ర స్థాయికి ఎంపిక చేసి ప్రత్యేక శిక్షణ ఇస్తామని నిర్వాహకులు తెలిపారు. క్రీడాకారులకు బహుమతులు ప్రదానం చేశారు.

పోగొట్టుకున్న బంగారు నగల అప్పగింత

అమరావతి, న్యూస్‌టుడే : పోగొట్టుకున్న బంగారాన్ని పోలీసులు శుక్రవారం బాధితులకు అందజేశారు. మండల పరిధిలోని మల్లాదికి చెందిన బత్తినేని భార్గవి, భర్త గోపి ఈ నెల 8న ద్విచక్ర వాహనంపై గుంటూరు నుంచి మల్లాది వస్తుండగా వాహనానికి తగిలించిన బ్యాగు సైలెన్సర్ వేడికి కరిగి అందులో ఉన్న రూ.20లక్షలు విలువైన బంగారు నగలు పెట్టిన బాక్సు జారిపోయింది. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీఐ అచ్చయ్య, ఎస్సై రాజశేఖర్ గుంటూరు నుంచి మల్లాది వరకు ఉన్న నిఘా కెమేరాలను పరిశీలించారు. బాక్సు తమ్మవరం శివారులోని నర్సరీల వద్ద పడి ఉండగా స్వాధీనం చేసుకొని బాధితులకు అందజేశారు.

ప్రియురాలి ఇంట్లో అనుమానాస్పద మృతి

మాచర్ల (కారంపూడి), న్యూస్‌టుడే: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన ఘటన మాచర్లలోని కోడెల శివప్రసాద్ కాలనీలో గురువారం అర్ధరాత్రి జరిగింది. పోలీసుల కథనం మేరకు జడ వెంకట పేరయ్య (35) ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి 16 ఏళ్ల క్రితం సునితతో వివాహమవగా ఇద్దరు కుమారులున్నారు. పేరయ్య అదే కాలనీకి చెందిన మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. గురువారం రాత్రి ఆమె ఇంటికి వెళ్లిన పేరయ్య కిటికీకి వేలాడటాన్ని స్థానికులు గుర్తించారు. కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుని భార్య సునిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెంకట రమణ తెలిపారు.

లారీ ఢీకొని ఒకరు..: వినుకొండ రూరల్, న్యూస్‌టుడే: ఈపూరు మండలం బోడిశంభువానిపాలెం గ్రామానికి చెందిన బోడ గోవర్ధన్ (39) ద్విచక్ర వాహనంపై వినుకొండ నుంచి శుక్రవారం స్వగ్రామం వెళ్తున్నాడు. చెక్కవాగు వంతెనపై ముందు నరసరావుపేట నుంచి వినుకొండ వైపు వెళ్తున్న లారీ ఎదురుగా వచ్చి ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. గోవర్ధన్ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ ప్రభాకర్ తెలిపారు.

కడుపునొప్పితో వివాహిత బలవన్మరణం

గురజాల గ్రామీణ, న్యూస్‌టుడే: కడుపునొప్పి తాళలేక వివాహిత ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడిన ఘటన మండల పరిధిలోని పల్లెగుంత గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన జొన్నలగడ్డ అనూషకు (21) రెంటచింతల మండల పాలువాయి గ్రామానికి చెందిన కల్యాణ్‌తో నాలుగేళ్ల క్రితం వివాహం అయింది. రెండురోజుల క్రితం పల్లెగుంతకు వచ్చిన ఆమె కడుపునొప్పి ఎక్కువ కావడంతో ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరేసుకుంది. వైద్యశాలకు తరలించగా మృతిచెందింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

EENADU Classifieds

BUSINESS SERVICES

బంగారం బ్యాంకులలో/ఏ ఇతర ప్రైవేటు సంస్థలలో తాకట్టులో ఉన్నవి విడిపించి ఈరోజు మార్కెట్ ధర ప్రకారం కొనబడును. (స్పాట్ క్యాష్). Ph: 81422 92071.

SAREES

పాతపట్టు చీరలు: కంచి, వెంకటగిరి, గద్వాల్ ప్యూర్ జరీ చీరలు మీ ఇంటి వద్దనే 1000/- నుండి లక్ష రూ॥ దాకా కొనబడును. ✆ 81251 68645.

REAL ESTATE

GENERAL

ఇల్లు ఇళ్ళ స్థలాలు, రాజధానిలో ప్లాట్స్, జనచైతన్య ప్లాట్స్ కొనాలన్నా, అమ్మాలన్నా సంప్రదించగలరు. పవన్‌చంద్ కన్సల్టెన్సీ. గుంటూరు. 89780 56257.

FLAT FOR SALE

GENERAL

23 లక్షలకే రాజధాని అమరావతి హైవే మీద గ్రేటెడ్ కమ్యూనిటీ నందు 2BHK ఫ్లాట్స్ కలవు ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే సం|| 89196 28403.

గుంటూరు JKC కాలేజ రోడ్డు, ఓరియన్‌హోటల్ ప్రక్కన "సరయు అపార్ట్‌మెంట్" 2వ ఫ్లోర్-1050SFT W/F ఫ్లాట్ అమ్మకమునకు కలదు. 95811 37952.

మాచర్ల శ్రీశైలం రోడ్, అఖిల టవర్స్ 3ఫ్లోర్‌లో 1250 చ.అ.ల ఫ్లాట్ SBI వేలం ద్వారా అమ్మకం రిజర్వు ధర : 25లక్షలు 99663 93649.

HOUSE FOR SALE

GENERAL

గుంటూరు, నెహ్రూనగర్ 2వ లైన్, 160 చ||గ||. నార్త్ ఫేస్, G+1, నెలకి 20వేలు అద్దె వచ్చుచున్న ఇల్లు అమ్మకం. నోబ్రోకర్స్. ✆ 83175 83065.

గుంటూరు శ్రీనివాసరావుపేట, 60 అ||ల రోడ్డు, సౌత్ ఫేస్ 58 గజాలలో G+1హౌస్ రాఘవయ్య పార్కు దగ్గర, అమ్మకం. నోబ్రోకర్స్. ఓనర్: ✆ 97312 17728.

PLOT FOR SALE

VINUKONDA

వినుకొండ దొనకొండ 133 గజాలు (2.75 సెంట్లు) ఇంటి స్థలం కేవలం 99999/- మాత్రమే. స్పాట్ రిజిష్ట్రేషన్. ఫోన్: 9398621767.

GENERAL

133.33 Sq.Yds. కేవలం 1,00,000/- మాత్రమే. వినుకొండ, పల్నాడు డిస్ట్రిక్ట్‌లో లిమిటెడ్ ఆఫర్. ఫోన్: 9133633855.

హరివిల్లు ప్రాజెక్ట్ vja 15 ని.లో 26L ప్లాటు 23 లక్షల 80 వేలకే. అమరావతి ORR 1 kmలో కంకిపాడు డాక్టర్స్ Cly 180 గ: 9550763551.

TO LET

COMMERCIAL

గుంటూరు, పట్టాభిపురం, హైమ హాస్పిటల్ దగ్గర, 3 ఫ్లోర్స్ బిల్డింగ్ (ఒక్కొక్క ఫ్లోర్ 1030 చ||అ||) ఆఫీస్/ క్లినిక్స్/ లాబ్స్‌కు అద్దెకు కలదు. 63094 12485.

JOBS

Wanted Civil Site Engineer Exp Must, Accountant 3-4 Exp, Tally Must, Watchman with Family for Godowns at B K Palem Village, Kakumanu Mandal, Guntur Dist. 9849066516.

Wanted Ex Female Telecallers cum Computer Operators in Educational Consultancy GNT. Sal: 15kto20k, Q: Degree, 9052975353.

Req. of DRA & Non DRA Banking Collections, Field Exec: 16K- 22K, T/Callers: 12K- 18K. Vijayawada. ✆ 8121618919, 8978043042.

Required Tally Accountant with GST Knowledge for Individuals Part Time/ Full Time. ✆ 93919 33861 & 98481 33861.

URGENTLY Hiring female Telecallers, Freshers/Experienced, Inter & above, Naidupeta, Guntur - 95023 53106.

WANTED Sales representative -4 no's, Experience: 0-2 years. Qul: 10+2/ Graduate 2 wheeler must. Age: 20-30 years. Local Candidates preferred. Cont: 9866127777 & Email Id: sales@amnaya.co.in.

Need ENT EMRG Physician, CMO's, Nurses, Receptionist, Pro's Sriram Hospital, Ongole. Call & CV to 98495 95190, 76600 27789.

టైటానిక్ శారీస్ & రెడీమేడ్ షోరూం నందు సేల్స్‌మెన్స్, హెల్పర్స్ (M/F) కావలెను. ఆకర్షణీయమైన జీతం + కమీషన్ కలదు. జిన్నాటవర్ సెంటర్ దగ్గర. గుంటూరు. 0863-2210927.

గుంటూరులోని రియల్‌బూమ్ రియల్‌ఎస్టేట్ సర్వీసెస్ నందు పని చేయుటకు కంప్యూటర్ ఆపరేటర్స్ (50) టెలీకాలర్స్ (10) DDOలు (10) కావలెను. 99920 82456.

తుళ్లూరు మం, అనంతవరం గ్రామంలో స్టోన్ క్రషర్ ఆఫీస్ నందు 8-12 సం|| అనుభవమున్న అకౌంటెంట్ (Male) కావలెను. 80082 95361.

AGM/RM/BM కావలెను. P.G., వివిధ రంగాలలో 10సం|| అనుభవం, 45సం|| లలోపువారు గుంటూరులో పనిచేయుటకు రెజ్యూములను kamathamjob@gmail.com కు పంపగలరు.

టీచర్లు కావలెను : 8th & 9th E.M క్లాసులకు ఇంగ్లీష్ & సోషల్ బోధించుటకు అర్హత, అనుభవము కలిగిన పార్ట్‌టైం టీచర్లకు వెంటనే కావలెను. విశ్వజ్యోతి పబ్లిక్ స్కూల్ 1వ లైను, ఇందిరానగర్ కాలనీ, సంగడిగుంట గుంటూరు. 9394101357.

మంగళగిరి, కాజా దగ్గర ఫుడ్ కోర్ట్‌నందు సెక్యూరిటీ గార్డ్స్ కావలెను. జీతం: 12,000/. డ్యూటీ : 8 గం|| 87904 72233, 81436 88224.

సివిల్‌లో 2 to 5 yrs. అనుభవం గల B.Tech చదివిన సివిల్ ఇంజనీర్లుకావలెను. గుంటూరులో కంపెనీలో పనిచేయుటకు ✆ 94901 57852.

గుంటూరు మాస్టర్ మైండ్స్ కాలేజ నందు హాస్టల్ ఇన్‌ఛార్జీస్, వార్డెన్స్‌గా పనిచేయుటకు పురుషులు కావలెను. జీతము: 12000/- నుండి 15000/- వరకు ఇవ్వబడును. (ఉచిత భోజనము వసతి కల్పించబడును) విద్యా అర్హతలు: ఇంటర్ & డిగ్రీ వయస్సు: 22 సంవత్సరములపైన ఉండవలెను. వివరములకు సంప్రదించగలరు. ✆ 9248733372.

గుంటూరు మాస్టర్ మైండ్స్ కాలేజ నందు క్యాంపస్ ఇన్‌ఛార్జీస్, క్లాస్ ఇన్‌ఛార్జీస్‌గా పనిచేయుటకు పురుషులు కావలెను. జీతము 14000/- నుండి 21000/- వరకు ఇవ్వబడును. అర్హతలు: ఇంటర్ నుండి పి.జి వరకు, వయస్సు: 22 సంవత్సరాలు నుండి 45 సంవత్సరాలు వరకు ఉండవలెను. గుంటూరు లోకల్ వ్యక్తి అయ్యుండాలి. సంప్రదించగలరు. ✆ 8978480429.

గుంటూరులోని ప్రముఖ కళాశాల ఉమెన్స్ రెసిడెన్షియల్ హాస్టల్‌లో పనిచేయుటకు లేడీ రెసిడెన్షియల్ వార్డెన్ (శాఖాహారులు మాత్రమే) కావలెను. ✆ 83310 33743.

WEB designing, మల్టీమీడియా, యూట్యూబ్ వీడియో వర్క్, పనిచేయుటకు ఎడిటింగ్ తెలిసిన వ్యక్తి హాస్పిటల్లో కావలెను. యర్రాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, కొత్తపేట, గుంటూరు. సం: 8019559657, 9949125425, 91334 30333.

గుంటూరు శ్యామలానగర్‌లోని డాక్టర్ గారి ఇంట్లో పనిచేయుటకు భార్యభర్తలు కావలెను. ఉచిత వసతి కలదు. సం: 8019559657, 93982 81363, 91334 30333.

గవర్నమెంట్ హాస్పిటల్‌లో ఔట్‌సోర్స్ డేటా ఎంట్రీ చేయుటకు కంప్యూటర్ స్పీడ్ టైపింగ్‌లో అనుభవమున్న ఆపరేటర్స్ కావలెను. 88850 50664, 99087 80954.

శ్రీనిధి ఎంటర్ ప్రైజెస్‌వారి అద్దంకి ఆఫీసులో పనిచేయుటకు కంప్యూటర్ ఆపరేటర్ (ట్యాలీ) తెలిసినవారు కావలెను. అద్దంకికి చెందిన వారై ఉండాలి. 9247424587.

మా రియల్ ఎస్టేట్ కంపెనీకి మార్కెటింగ్ లీడర్స్, గృహిణులు, Govt/ pvt & Rtd వారు, LIC /చిట్స్ / ఇన్సూరెన్స్ /సాఫ్ట్‌వేర్స్ /NRIలు కావలెను. ✆ 9502822335.

MARKETING/ SALES

Wanted Marketing Managers. Simple & Smart Work using Mobile, Work from any where, Best salary & incentives, Special offer for Marketing Experience & Retired people. ✆ 91823 48839.

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

Book your 5 lines Classified Colour Rs.770/- 3Ads Package Rs.1945/-

5 lines Classified B/W Rs.650/- 3Ads Package Rs.1625/-

ప్రకటనపై 5% జి.ఎస్.టి. అదనం

తక్కువ బడ్జెట్‌లో మీ అవసరాలు తీర్చే ఏకైక మార్గం.. ఈనాడు లో ప్రకటన ఇవ్వటం పూర్తి వివరాలకు సంప్రదించండి: 8008510541

నరసరావుపేట

• నరసరావుపేట • వినుకొండ • చిలకలూరిపేట

నేడు లోక్‌అదాలత్

నరసరావుపేటలీగల్, న్యూస్‌టుడే: ఈనెల 13న శనివారం కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు మండల న్యాయసేవాధికార సంస్థ ఛైర్మన్, 13 అదనపు జిల్లా న్యాయస్థాన ఇన్‌ఛార్జి న్యాయాధికారి కె.శ్యామ్ బాబు శుక్రవారం తెలిపారు. అదాలత్‌లో అన్ని సివిల్, క్రిమినల్, రాజీపడదగిన కేసులు పరిష్కరించటం జరుగుతుందని, కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

చిలకలూరిపేట పట్టణం: మండల న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో చిలకలూరిపేట కోర్టులో శనివారం లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు న్యాయమూర్తి నరేంద్రరెడ్డి తెలిపారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

డివిజన్ స్థాయి ఆటల పోటీలు నేడు

రొంపిచర్ల, న్యూస్‌టుడే: ఉపాధ్యాయుల నరసరావుపేట డివిజన్ స్థాయి ఆటల పోటీలు శనివారం నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ డీఈవో మహబూబ్ సుభానీ శుక్రవారం తెలిపారు. డివిజన్ పరిధిలోని యడ్లపాడు, నాదెండ్ల, చిలకలూరిపేట, నరసరావుపేట, శావల్యాపురం, వినుకొండ, రొంపిచర్ల, ఈపూరు, నూజండ్ల మండల పరిధిలో విజేతలుగా నిలిచిన జట్లు ఈ పోటీల్లో పాల్గొంటాయని తెలిపారు.

గ్యాస్ కనెక్షన్లు పంపిణీ

వినుకొండ, న్యూస్‌టుడే: పీఎం ఉజ్వల యోజన కింద పేద మహిళలకు మంజూరైన ఉచిత ఎల్పీజీ కనెక్షన్లను శుక్రవారం భాజపా జిల్లా ప్రధాన కార్యదర్శి మేడం రమేష్ పంపిణీ చేశారు. అంబేడ్కర్ నగర్ కాలనీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రెగ్యులేటర్, గ్యాస్ వినియోగదారు కార్డ్, స్టవ్, రీఫిల్ ఉచితంగా అందజేసినట్లు ఆయన తెలిపారు.

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

నరసరావుపేట అర్బన్ : 80085 73156
యడ్లపాడు : 8008145652 వినుకొండ గ్రామీణ : 9440009293

? చిలకలూరిపేట పట్టణంలోని చౌత్రా సెంటర్ ఆంజనేయస్వామి గుడి పక్కన వ్యర్థాలను చెత్త డబ్బాల్లో వేయకుండా రోడ్డుపైనే వేస్తున్నారు. **- వెంకటేశ్వరరావు**

✔ పరిశీలించి వ్యర్థాలు చెత్త డబ్బాలో వేసేలా చర్యలు తీసుకుంటాం. **- రమణారావు, పారిశుద్ధ్య అధికారి**

– న్యూస్‌టుడే, చిలకలూరిపేట పట్టణం

? నరసరావుపేట పట్టణం బరంపేట నుంచి శివుని బొమ్మకు వెళ్లే దారిలోని ఎడమ వైపు మొదటి లైనులో నెలలు తరబడి డ్రైనేజీ పూడిక తీయడం లేదు. **- మహాలక్ష్మి, స్థానికురాలు**

✔ సిబ్బందిని పంపి పూడిక తీయిస్తాం. **- రామకోటయ్య, పారిశుద్ధ్య అధికారి** – న్యూస్‌టుడే, మల్లమ్మ సెంటర్(నరసరావుపేట)

14న ఆక్యుపంక్చర్ వైద్య శిబిరం

చిలకలూరిపేట పట్టణం, న్యూస్‌టుడే: చిలకలూరిపేట లైఫ్ ఆక్యుపంక్చర్ వారి ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరాన్ని సాంబశివ నగర్ వాటర్ ట్యాంకుల వద్ద నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ శిబిరంలో చైనా వైద్య విధానమైన ఆక్యుపంక్చర్ ద్వారా మెడ, నడుం, మెకాళ్ల నొప్పులు, పక్షవాతం, మైగ్రేన్ బాధితుల కోసం వెయిన్స్, గ్యాస్ సమస్యలు, ఫైల్స్, కిడ్నీలో రాళ్లు, స్త్రీ సమస్యలు, థైరాయిడ్, చర్మ వ్యాధులు ఇతర అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ఉచిత వైద్యం అందిస్తారన్నారు. వివరాలకు 9963655501ను సంప్రదించాలని కోరారు.

నేడు మండల పరిషత్తు సర్వసభ్య సమావేశం

బొల్లాపల్లి, న్యూస్‌టుడే: బొల్లాపల్లి మండల పరిషత్తు సర్వసభ్య సమావేశం శనివారం మండల పరిషత్తు కార్యాలయంలో జరుగుతుందని కార్యాలయాధికారులు తెలిపారు. మండల స్థాయి అధికారులు వారి ప్రగతి నివేదికలతో హాజరు కావాలని ఆదేశించారు.

గ్రామీణ రహదారులకు మహర్దశ

● నరసరావుపేట నియోజకవర్గానికి రూ.12.56 కోట్లు మంజూరు

నరసరావుపేటవ్యవసాయం, రొంపిచర్ల, న్యూస్‌టుడే

సంతగుడిపాడు- అన్నవరం మధ్య రహదారి దుస్థితి ఇలా..

వైకాపా ఐదేళ్ల పాలనలో అధ్వానంగా మారిన పల్లె రహదారులతో గ్రామీణులు అవస్థలు పడుతున్నారు. గుంతలు పడినా, తారలేచి రాళ్లు బయట పడినా కనీస మరమ్మతులు లేవు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దశల వారీగా రహదారులను అభివృద్ధి చేస్తోంది. గతేడాది తొలుత ఆర్‌అండ్‌బీ రోడ్లకు మరమ్మతులు చేశారు. గోతులు పూడ్చి తారు వేశారు. ఈ సారి పల్లె మార్గాలపై ప్రత్యేక దృష్టి సారించారు. కేంద్రం నుంచి తొలిసారిగా సాస్కీ నిధులు సాధించారు.

◆ ఆర్‌అండ్‌బీ రహదారుల నుంచి గ్రామాలను అనుసంధానం చేసే జడ్పీ రోడ్లు, ఎస్‌హెచ్ మార్గాల నుంచి పల్లెలను కలిపే పంచాయతీరాజ్ రోడ్లు, ఆర్టీసీ బస్సులు తిరిగే మార్గాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తూ పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులు అధిక నిధులు కేటాయించారు. నరసరావుపేట నియోజకవర్గంలో 4 రోడ్లు, చిలకలూరిపేట నియోజకవర్గంలో 5, వినుకొండ నియోజకవర్గంలో 6 రహదారులను నిర్మించేందుకు ప్రతిపాదనలు రూపొందించి ఆమోదం తెలిపారు.

◆ నరసరావుపేట నియోజకవర్గంలో 21.34 కి.మీ పొడవున నాలుగు రహదారుల అభివృద్ధికి కేంద్రం నుంచి రూ.12.56 కోట్లు మంజూరయ్యాయి. త్వరలో టెండర్లు పిలిచి నిర్మాణ పనులు చేపట్టనున్నారు.

◆ బుచ్చిపాపన్నపాలెం- కర్లకుంట- సంతగుడిపాడు వరకు రోడ్డు నిర్మాణానికి రూ.3.48 కోట్లు. ◆ అన్నవరం-సంతగుడిపాడు(కర్లకుంట డొంక)వరకు రూ.3.53 కోట్లు.

◆ విప్పర్ల ఎస్సీ కాలనీ మీదుగా నరసరావుపేట- పిడుగురాళ్ల రోడ్డు వరకు రూ.కోటి. ◆ జొన్నలగడ్డ- పెద్దరెడ్డిపాలెం వరకు రూ.4.45 కోట్లు కేటాయించారు. దీంతో ఏళ్లనాటి రహదారి సమస్యలు పరిష్కారం కానున్నాయి.

అర్హులందరికీ ఇంటి స్థలాలు: ఆర్డీవో

ఆర్డీవో మధులతకు సమస్యలు వివరిస్తున్న మహిళలు

యడ్లపాడు, న్యూస్‌టుడే: అర్హులందరికీ ఇంటి స్థలాలు మంజూరు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు నరసరావుపేట ఆర్డీవో మధులత అన్నారు. శుక్రవారం యడ్లపాడు మండలంలో ఆర్డీవో పర్యటించారు. జగ్గాపురం ఎస్సీ కాలనీలో ఇంటి స్థలాల కోసం గతంలో ప్రభుత్వం భూసేకరణ చేసిన 5 ఎకరాల స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానికులు ఆర్డీవోకు సమస్యలు వివరించారు. ఆర్డీవో సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం తహసీల్దారు కార్యాలయంలో ఆర్డీవో మాట్లాడుతూ మండలంలోని 12 గ్రామాల పరిధిలో ఇళ్ల స్థలాల కోసం 968 దరఖాస్తులు అందగా అందులో 214 మంది అర్హులను ఎంపిక చేసినట్లు చెప్పారు. వీరికి ఆయా గ్రామాల్లో ఇళ్ల స్థలాలను పంపిణీ చేస్తామన్నారు. తహసీల్దార్ విజయశ్రీ తదితరులు పాల్గొన్నారు.

పొదుపు మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి

చెక్కు అందజేస్తున్న ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు

యడ్లపాడు, న్యూస్‌టుడే: పొదుపు మహిళలు రుణాలు తీసుకుని పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. యడ్లపాడులోని [illegible] కల్యాణ మండపంలో స్వయం సహాయక సంఘాల మహిళలకు రూ. 23.84 కోట్ల రుణాల పంపిణీ కార్యక్రమంలో శుక్రవారం ఎమ్మెల్యే మాట్లాడారు. 291 పొదుపు సంఘాలలోని 1604 మందికి రుణాలకు సంబంధించిన మెగా చెక్కు అందజేశారు. అంగన్‌వాడీ సిబ్బందికి 26 స్మార్ట్ ఫోన్లు అందజేశారు. అనంతరం ప్రజా సమస్య పరిష్కారం వేదికపై గ్రామస్థులు అందచేసిన వినతి పత్రాలు స్వీకరించారు. వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

హామీల అమలులో సీఎం దేశానికే ఆదర్శం

చిలకలూరిపేట గ్రామీణ: జగన్ మిగిల్చిన అప్పులు, ఆర్థిక పరిమితులు ఉన్నా ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో చంద్రబాబు దేశానికే మార్గదర్శిగా నిలిచారని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. మంగళగిరి తెదేపా కేంద్ర కార్యాలయంలో తెదేపా మండల పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులకు శిక్షణ శిబిరంలో సూపర్ సిక్స్ పథకాలపై ప్రత్తిపాటి శుక్రవారం అవగాహన కల్పించారు. మూడు పార్టీల ఐక్యత, పనితీరు, ప్రజలతో వ్యవహరించే నడవడిక ఎన్నికల్లో ప్రభావితం చేస్తుందని వివరించారు.

ప్రజాదర్బార్‌కు వినతుల వెల్లువ

వినతి పత్రం పరిశీలిస్తున్న జీవీ ఆంజనేయులు

వినుకొండ, శావల్యాపురం, న్యూస్‌టుడే: పట్టణంలోని మిద్దె బావి కాలనీకి విద్యుత్తు లైన్ ఏర్పాటు చేయాలని కాలనీ వాసుల విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ చీఫ్‌విప్ జీవీ ఆంజనేయులు తన కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజాదర్బార్‌లో కాలనీ మహిళలు వినతిపత్రం అందజేశారు. స్పందించిన చీఫ్ విప్ అందుకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని మున్సిపల్ కమిషనర్ సుభాష్‌చంద్రబోస్‌ను ఫోన్‌లో కోరారు. శావల్యాపురం మండలం వేల్పూరు నుంచి గంటవారిపాలెం గ్రామాన్ని విడదీసి ప్రత్యేక పంచాయతీ చేయాలని గ్రామస్థులు వినతిపత్రం అందజేశారు. సీతయ్య నగర్‌లోని 8, 9 లైన్లకు రోడ్లు, డ్రైనేజీ వసతి లేనందున మురుగుతో ఇబ్బంది పడుతున్నామని చింతకాయల రామాంజనేయులుతో పాటు పలువురు వినతి పత్రం అందజేశారు. గ్రంథాలయ భవన నిర్మాణానికి 15 సెంట్లు స్థలం కేటాయించాలని [illegible] వినతిపత్రం అందజేశారు. టిడ్కో ఇళ్లకు తన అనుభవంలో ఉన్న 3.50 ఎకరాలు తీసుకుని సాగు భూమి కేటాయిస్తామని ఇప్పటి వరకు ఇవ్వలేదని జైనాబి అనే మహిళ ఫిర్యాదుపై తహసీల్దార్‌కు ఫోన్ చేసి ఆమెకు న్యాయం చేయాలని సూచించారు. జీవీతో పాటు ఓఎస్‌డీ వరదా సుబ్బారావు, మున్సిపల్ కౌన్సిలర్ షకీల తదితరులు ప్రజాదర్బార్‌లో పాల్గొన్నారు.

22న ఉద్యోగమేళా

వినుకొండ, న్యూస్‌టుడే: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 22న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించే ఉద్యోగ మేళాను సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ చీఫ్‌విప్ జీవీ ఆంజనేయులు కోరారు. తన కార్యాలయంలో శుక్రవారం అందుకు సంబంధించిన మేళా ప్రతులను ఆయన విడుదల చేశారు. మేళాకు 30 కంపెనీల ప్రతినిధులు హాజరవుతున్నట్లు తెలిపారు.

అర్హులకు ప్రభుత్వ పథకాలు అందించాలి

ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అర్హులకు అందించేందుకు వెలుగు యానిమేటర్లు (వీఓఏ) కృషి చేయాలని ప్రభుత్వ చీఫ్‌విప్ జీవీ ఆంజనేయులు సూచించారు. జాషువా కళా ప్రాంగణంలో శుక్రవారం నిర్వహించిన వీఓఏల సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ డీఆర్‌డీఏ, వెలుగు అందిస్తున్న రాయితీ రుణాలు వినియోగించుకుని మహిళల ఆర్థిక ప్రగతి సాధించాలన్నారు. డీఆర్‌డీఏ పీడీ ఝాన్సీరాణి, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు రజని, డీపీఎం శ్రీనివాసులు, న్యాయవాది సైదారావు, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

ప్రజా సమస్యలకు సత్వర పరిష్కారం

సమస్య తెలుసుకుంటున్న ఎమ్మెల్యే అరవిందబాబు

నరసరావుపేట అర్బన్, న్యూస్‌టుడే: నియోజకవర్గంలోని ప్రజల సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే అరవిందబాబు చెప్పారు. ఎమ్మెల్యే కార్యాలయంలో శుక్రవారం ప్రజావేదిక నిర్వహించారు. ఈసందర్భంగా వైద్యానికి సాయం అందించాలని, ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని, పింఛన్లు రేషన్‌కార్డులు ఇప్పించాలని కోరుతూ ప్రజలు వినతిపత్రాలు అందించారు. వాటిని సంబంధిత అధికారులకు పంపి పరిష్కరించేలా చూస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. 50 వినతిపత్రాలు వచ్చినట్లు కార్యాలయ సిబ్బంది తెలిపారు.

మహిళల ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు

కుట్టు మిషన్లు అందుకున్న మహిళలు

నూజండ్ల, న్యూస్‌టుడే: మహిళల ఆర్థికాభివృద్ధికి కుట్టు శిక్షణ దోహదపడుతుందని డిస్ట్రిక్ట్ టు ఎంపవర్ ఉమెన్ సంస్థ వ్యవస్థాపకుడు ఏసుదాస్ అన్నారు. నూజండ్ల ఎవాంజిల్ ప్రార్థనా మందిరంలో సంస్థ సహకారంతో 20 మంది మహిళలకు ఉచితంగా కుట్టు శిక్షణ నేర్పించి వారికి ఉచితంగా కుట్టు మిషన్లు అందజేశారు. కుట్టు శిక్షణతో పాటు ఎంబ్రాయిడరీ, అల్లికలు, డిజైనింగ్ నేర్చుకుంటే మంచి ఆదాయాన్ని పొందవచ్చని వివరించారు. కార్యక్రమంలో సిస్టర్ గ్రేసీ ఏసుదాస్, పాస్టర్ ప్రభుదాస్ మహిళలు పాల్గొన్నారు.

అవీ ఇవీ

ధర్నా విజయవంతం చేయాలి

బొల్లాపల్లి: రెవెన్యూ సహాయకులను 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తిస్తూ వేతనం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ 16న సీసీఎల్‌ఏ కమిషనర్ కార్యాలయం వద్ద జరిగే మహాధర్నా విజయవంతం చేయాలని అసంఘం నాయకులు దుపాటి నాగేశ్వరావు కోరారు. బుధవారం ఇందుకు అనుమతి ఇవ్వాలని కోరుతు శుక్రవారం తహసీల్దారు సుధాకర్‌కు వినతి పత్రం అందచేశారు.

బడి నిర్మాణానికి స్థలం కేటాయించాలని వినతి

యడ్లపాడు, న్యూస్‌టుడే: జగ్గాపురం ఎంపీపీ ప్రాథమిక పాఠశాల (హెచ్‌డబ్ల్యూ)ను కొత్తగా నిర్మించేందుకు స్థలం కేటాయించాలని కోరుతూ ఆ పాఠశాల హెచ్ఎం నాగమల్లేశ్వరరావు తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ విజయశ్రీకు శుక్రవారం వినతిప్రతం అందజేశారు. ఇరుకైన ఒకే తరగతి గది, ఆటస్థలం లేని పాఠశాల నిర్వహణకు తీవ్ర ఇబ్బంది పడుతున్నట్లు వినతిపత్రంలో పేర్కొన్నారు.

పాఠశాల పరిశీలన

నూజండ్ల: 100 రోజుల యాక్షన్ ప్లాన్‌తో నూరుశాతం ఫలితాలు సాధించాలని ఎంఈవో సత్యనారాయణ అన్నారు. శుక్రవారం సీతారాంపురం ఉన్నత పాఠశాలను ఆయన పరిశీలించారు. అనంతరం విద్యార్థులకు ఇంగ్లీషు మెటీరియల్‌ను ఉచితంగా అందజేశారు.

ఎస్టీయూ అధ్యక్ష, కార్యదర్శుల ఎన్నిక

నూజండ్ల: రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం నూతన వార్షిక కౌన్సిల్ ఎన్నికల్లో నూజండ్ల మండల అధ్యక్షుడిగా బాలకృష్ణారావు, ప్రధాన కార్యదర్శిగా అనిల్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షుడిగా భూక్యా శ్రీను నాయక్, ఆర్థిక కార్యదర్శిగా ప్రసాద్, అదనపు కార్యదర్శిగా యాసిన్‌లను ఎంపిక చేశారు. జిల్లా కార్యదర్శిగా అంజిరెడ్డి ఎంపికయ్యారు. రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా గంట నాగేశ్వరరావు, కార్యదర్శులుగా మూర్తిలను ఎన్నుకున్నారు.

అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలి

నరసరావుపేట అర్బన్: అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ అనుబంధ సంఘం ఏపీ అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్ల సంఘం నేతలు ధర్నా చేశారు. పట్టణంలోని గాంధీ పార్కు నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని మార్గదర్శకాలను అనుసరించి గ్రాట్యూటీ తదితర ఆర్థిక ప్రయోజనాలు కల్పించాలని డిమాండ్ చేశారు.

తెదేపా నేత మృతికి నివాళి

చిలకలూరిపేట పట్టణం, న్యూస్‌టుడే : తెదేపా సీనియర్ నాయకుడు, కళామందిర్ సెంటర్‌లోని శివాలయం మాజీ ఛైర్మన్ మల్నేని రమేష్(62) అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందాడు. శుక్రవారం ఎమ్మెల్యే ఆయన మృతదేహాన్ని సందర్శించి నివాళి అర్పించారు.

పార్టీతో లబ్ధి పొంది ఆరోపణలు చేయడం దారుణం

రొంపిచర్ల, న్యూస్‌టుడే: తెదేపా ద్వారా లబ్ధి పొందిన మాజీ సర్పంచి జాష్టి శ్రీనివాసరావు, వెలగటూరి వెంకటనారాయణ, శివనారాయణ, జాష్టి ప్రసాదు తనపైన నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని తెదేపా జిల్లా అధికార ప్రతినిధి చల్లా సుబ్బారావు ఆరోపించారు. వీరవట్నంలో శుక్రవారం పలువురు పార్టీనేతలతో కలిసి ఆయన మాట్లాడారు. గురువారం గ్రామానికి చెందిన మాజీ సర్పంచి జాష్టి శ్రీనివాసరావు, వెలగటూరి వెంకటనారాయణ, శివనారాయణ, జాష్టి ప్రసాదు తదితరులు చల్లా సుబ్బారావుపై పలు ఆరోపణలు చేయగా ఆయన ఈ రోజు వివరణ ఇచ్చారు.

సైబర్ నేరాలపై అవగాహన

వినుకొండ రూరల్: రోడ్డు ప్రమాదాలు, సైబర్ నేరాలపై పెదకంచర్లలో గ్రామస్థులకు శుక్రవారం పట్టణ సీఐ ప్రభాకర్ అవగాహన కల్పించారు. మద్యం తాగి వాహనాలు నడిపే వారికి జరిమానాలు తప్పవని హెచ్చరించారు. సెల్‌ఫోనుల్లో ఏపీకే యాప్‌లు వినియోగించొద్దన్నారు. గ్రామాల్లో గొడవలకు తావివ్వొద్దని, ఆవేశాలకు లోను కాకుండా సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా, గొడవలకు దిగినా, నేర ప్రవృత్తి కలిగినవారు పద్ధతులు మార్చుకోకపోతే శిక్షలు తప్పవని హెచ్చరించారు.

ఇంటర్న్‌షిప్‌నకు ఎంపిక

వినుకొండ: మండలంలోని విఠంరాజుపల్లె ఐపీఆర్ కోడింగ్ ఇనిస్టిట్యూట్‌లో శిక్షణ పొందిన పలువురు విద్యార్థులు వివిధ ప్రముఖ కంపెనీల్లో ఇంటర్న్‌షిప్‌నకు ఎంపికయ్యారు. దేశంలోని వివిధ ఐఐటీ సంస్థల్లో చదువుతున్న విద్యార్థులు సెలవుల్లో ఆయన వద్ద ఉచితంగా కోడింగ్ నేర్చుకున్నారు. వారిలో ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఎనిమిది మంది అంతర్జాతీయ ఐటీ కంపెనీలలో ఇంటర్న్‌షిప్‌నకు ఎంపికవడం ఆనందంగా ఉందని ఆయన శుక్రవారం తెలిపారు.

వైభవంగా చర్చి వార్షికోత్సవం

నరసరావుపేట అర్బన్: పట్టణంలోని స్టేషన్ రోడ్డులోని మేరీ కర్ట్స్ మెమోరియల్ సెంటినరీ టౌన్ బాప్టిస్ట్ చర్చిలో మూడు రోజుల పాటు నిర్వహించే ప్రతిష్ఠ వేడుకలు శుక్రవారం ఎమ్మెల్యే అరవిందబాబు ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రార్థనా మందిరాన్ని కేవలం నిర్మాణంగా కాకుండా పవిత్ర స్థలంగా భావించాలన్నారు. మూడు రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారని నిర్వాహకులు తెలిపారు.

దేవాలయాలు ప్రజల ఐక్యతకు ప్రతిరూపాలు

నూజండ్ల: దేవాలయాలు గ్రామాల్లోని ప్రజల ఐక్యతకు ప్రతిరూపాలని ప్రభుత్వ చీఫ్‌విప్ జీవీ ఆంజనేయులు అన్నారు. జడ్డావారిపాలెంలో పోలేరమ్మ దేవాలయ వార్షికోత్సవంలో శుక్రవారం ఆయన అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. తెదేపా మండల అధ్యక్షుడు గంగినేని బాబు, డీఎల్‌డీఏ మాజీ ఛైర్మన్ లగడపాటి వెంకట్రావు పాల్గొన్నారు.

జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక

రొంపిచర్ల, న్యూస్‌టుడే: స్పెల్బీ పోటీల్లో పాల్గొనడం వల్ల ఇంగ్లీష్ బాగా నేర్చుకుంటారని, తద్వారా ఉన్నత చదువులకు ఇంగ్లీష్ భాష దోహదపడుతుందని ఎంఈవో-2 బ్రహ్మేశ్వరరావు, మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ డాక్టర్ బి.రవినాయక్ అన్నారు. మండలంలోని వి.రెడ్డిపాలెం పీఎంశ్రీ ఏపీ మోడల్ స్కూల్‌లో శుక్రవారం ప్రభుత్వ, యాజమాన్య పాఠశాలలకు చెందిన 2వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్థులకు స్పెల్బీ పోటీలు నిర్వహించారు. పోటీల్లో ప్రతిభ చూపిన విజేతలు త్వరలో జరిగే జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొంటారని ప్రిన్సిపల్ రవినాయక్ తెలిపారు.

రాష్ట్ర స్థాయి పోటీలకు నూజండ్ల విద్యార్థులు

నూజండ్ల, న్యూస్‌టుడే: రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు నూజండ్ల జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల విద్యార్థులు ఐదుగురు ఎంపికయ్యారు. వాలీబాల్ పోటీలకు వైష్ణవి, అభిలాష ఎంపిక కాగా రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల్లో నయోమి, రమ్య ఆడనున్నారు. చెస్ పోటీలకు సాయి ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయురాలు శ్రీదేవి తెలిపారు.

లైంగిక నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు

చిలకలూరిపేట గ్రామీణ, న్యూస్‌టుడే: మైనర్లపై లైంగిక నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎంపీడీవో కె.శ్రీనివాసరావు హెచ్చరించారు. చిలకలూరిపేట మండల పరిషత్తు కార్యాలయంలో శుక్రవారం స్త్రీ శిశు సంక్షేమ, వైద్య ఆరోగ్య, విద్య, పోలీసు శాఖల సంయుక్త ఆధ్వర్యంలో లైంగిక నేరాలపై నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొని మాట్లాడారు. వైద్యులు రాజరాజేశ్వరి, ప్రత్యూష, సీడీపీవో జి.శాంతకుమారి, హెల్త్ సూపర్‌వైజర్లు శ్రీనివాసరావు, కరిముల్లా, ఐసీడీఎస్ సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో మహిళకు తీవ్ర గాయాలు

నరసరావుపేటవ్యవసాయం,న్యూస్‌టుడే: ఆటో ఢీకొనడంతో మహిళకు తీవ్రగాయాలయ్యాయి. రొంపిచర్లకు చెందిన మొండితోక సుజాత శుక్రవారం పశువులకు మేత కోసి తీసుకొని వచ్చి రోడ్డుపై ఉన్న ఆటోలో వేసి నిలబడింది. అదే సమయంలో కొనకంచివారిపాలెం నుంచి రొంపిచర్లకు ద్విచక్రవాహనంపై వస్తున్న ఓ యువకుడు అదుపు తప్పి ఆమెను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సుజాతను పట్టణంలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు.

భక్తిశ్రద్ధలతో అనఘాష్టమి వ్రతం

పూజల్లో పాల్గొన్న దంపతులు

చిలకలూరిపేట పట్టణం, న్యూస్‌టుడే : చిలకలూరిపేట పురుషోత్తమపట్నంలోని సాయిబాబా మందిరంలో శుక్రవారం అనఘాష్టమి వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గురుస్వామి మురికిపూడి లక్ష్మీనారాయణ, రవి స్వామి పర్యవేక్షణలో జరిగిన పూజా కార్యక్రమాల్లో 500 మంది దంపతులు పాల్గొని పూజలు చేశారు. అనంతరం అన్నప్రసాద వితరణ చేపట్టారు.

అరండల్‌పేట(నరసరావుపేట అర్బన్): పట్టణంలోని అరండల్‌పేట సత్యసాయి మందిరంలో శుక్రవారం సామూహిక అనఘావ్రతాలు నిర్వహించారు. ఉదయం అనఘా దేవికి ప్రత్యేక పూజలు చేశారు.

అరండల్ పేటలో..

కాలనీల్లో కంపచెట్లు.. వసతులు లేక ఇక్కట్లు

చిలకలూరిపేట గ్రామీణ, న్యూస్‌టుడే

పసుమర్రు కాలనీ దుస్థితి ఇలా...

గత వైకాపా ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన జగనన్న కాలనీలు నేడు చిట్టడవుల్లా మారాయి. ల పేదల కోసం కాలనీలు కాదు ఊర్లు నిర్మిస్తున్నామని గత పాలకులు గొప్పలు చెప్పారు కానీ కనీస వసతులు కల్పన చేయలేదు. చిలకలూరిపేట పట్టణం, పసుమర్రు, గుదేవారిపాలెం గ్రామాల పరిధిలో పేదల కాలనీల్లో వసతులు లేక చాలా మంది లబ్ధిదారులు ఇళ్లు కట్టుకునేందు ఆసక్తి చూపడం లేదు. పసుమర్రు వద్ద ఏర్పాటు చేసిన కాలనీలో 1, 2, 4, 5 లేఅవుట్లలో మొత్తం 5605 ప్లాట్లు పట్టణంలోని పేదలకు ఇచ్చేందుకు అప్పట్లో సిద్ధం చేశారు. ఇందులో 1720 మంది గృహాలను నిర్మించుకునేందుకు అనుమతి ఇచ్చారు. ఇప్పటివరకు కేవలం 579 ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి. వాటిలో 439 గుత్తేదార్లు నిర్మించారు. అవి చాలావరకు సగంలోనే నిలిపివేయడంతో నివాసయోగ్యం గాలేవు. 140 మంది లబ్ధిదారులు మాత్రమే సొంతగా ఇళ్లు కట్టుకున్నారు. ప్రస్తుతం 15 కుటుంబాలు మాత్రమే నివసిస్తున్నారు.

సదుపాయాలు కల్పిస్తే లబ్ధి

ఇటీవల తుపానుకు కాలనీకి వెళ్లే మార్గం నీటితో నిండిపోయింది. బోర్లు వేసి నీటిని పట్టుకునేందుకు ట్యాంకులు ఏర్పాటు చేశారు. తాగునీటి సౌకర్యం లేదు. ఇదే పంచాయతీ గుదేవారిపాలెం వెళ్లే రోడ్డు పక్కన వేసిన 3, 6 లేఅవుట్లలో 2650 ప్లాట్లు సిద్ధం చేశారు. అందులో 245 ఇళ్లకు అనుమతి ఇచ్చారు. ఇప్పటివరకు పూర్తైంది. 9 ఇళ్లు మాత్రమే. మిగిలినవి వివిధ దశలలో ఉన్నాయి. ఇక్కడ విద్యుత్తు స్తంభాలకు ఏర్పాటు చేసిన తీగను ఇటీవల దొంగలు చోరీ చేశారు. ఇటీవల సీఎం చంద్రబాబు పేదల కాలనీల్లో ఖాళీగా ఉన్న ప్లాట్లను గుర్తించి ఇళ్లు లేని పేదలకు ఇవ్వాలని అధికారులను ఆదేశించిన నేపథ్యంలో ఈ రెండు చోట్ల అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి ఎక్కువ మంది పేదలకు ప్లాట్లు అందజేస్తే కనీసం ప్రజాధనం నిరుపయోగంగా మారకుండా ఉంటుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

నేడు విద్యుత్తు సరఫరా నిలిపివేత

చిలకలూరిపేట పట్టణం, ఈపూరు, శావల్యాపురం, యడ్లపాడు, నాదెండ్ల (చిలకలూరిపేట గ్రామీణ),వినుకొండ, న్యూస్‌టుడే : విద్యుత్తు లైన్ల మరమ్మతుల దృష్ట్యా శనివారం చిలకలూరిపేట పట్టణంలోని పలు ప్రాంతాలు, ఈపూరు, శావల్యాపురం, యడ్లపాడు, నాదెండ్ల, యడ్లపాడు, చిలకలూరిపేట మండలాల్లోని వివిధ గ్రామాల్లో, వినుకొండ పట్టణం, గ్రామీణ మండలం, నూజండ్ల, బొల్లాపల్లి, రేమిడిచర్ల సెక్షన్ల పరిధిలో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్తు సరఫరా ఉండదని ఆ శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.

13 సెల్‌ఫోన్లు రికవరీ

చిలకలూరిపేట పట్టణం: చిలకలూరిపేట పోలీసు స్టేషన్ పరిధిలో పోగొట్టుకున్న 13 సెల్‌ఫోన్‌లను అర్బన్ సీఐ పి.రమేష్‌బాబు రికవరీ చేసి బాధితులకు శుక్రవారం రాత్రి అప్పగించారు. సీఐ మాట్లాడుతూ సెల్‌ఫోన్లు పోయిన వెంటనే ప్రజలు అప్రమత్తమై పోలీసులకు ఫిర్యాదు చేస్తే సాంకేతిక పరిజ్ఞానంతో వాటిని రికవరీ చేసి ఇస్తామన్నారు.

బస్ షెల్టర్లు ఉన్నా.. రోడ్డుపై వేచి చూడాల్సిందే

చిలకలూరిపేట పట్టణంలోని ఎన్నార్టీ కూడలి వద్ద ఒంగోలు వైపు వెళ్లే మార్గంలో ప్రయాణికుల కోసం బస్ షెల్టర్ ఏర్పాటు చేశారు. కానీ.. బస్ షెల్టర్ వద్ద అడ్డంకులు ఉండటం, ఆటోలు, తోపుడు బండ్లు నిలపడంతో పాటు బస్సులు కూడా షెల్టర్ ఏర్పాటు చేసిన ప్రాంతంలో ఆగకుండా వెళ్లిపోతున్నాయి. చేసేది లేక ప్రయాణికులు రోడ్డుపైనే ఎండలో నిలబడి బస్సుల కోసం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. సమస్యను ఆర్టీసీ డిపో మేనేజర్ రాంబాబు దృష్టికి తీసుకెళ్లగా పరిశీలించి బస్సులు షెల్టర్ వద్ద ఆగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

- చిలకలూరిపేట పట్టణం, న్యూస్‌టుడే

దారి ఇలా.. వెళ్లేదెలా?

వినుకొండ రూరల్, న్యూస్‌టుడే: వినుకొండలోని డిగ్రీ కళాశాల పక్కన స్టేడియం గోడ పక్క నుంచి పద్మావతి నగర్‌కు వెళ్లే దారి పిచ్చిచెట్లు, ముళ్ల పొదలతో మూసుకుపోతోంది. ఎదురెదురుగా వాహనాలు వస్తే పక్కకు తప్పుకొనేందుకు కూడా స్థలం లేదు. చెట్లలో నుంచి విష సర్పాలు వస్తున్నాయని రాత్రిళ్లు ఆ దారిలో వెళ్లాలంటే భయమేస్తుందని ఆ ప్రాంత వాసులు ఆందోళన చెందుతున్నారు. సమస్యపై పురపాలక కమిషనర్ సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ పరిశీలించి పొదలు తొలగిస్తామన్నారు.

- చిలకలూరిపేట పట్టణం, న్యూస్‌టుడే

మిరపలో తెగుళ్లు గుర్తిస్తే దిగుబడులు

మిరప పంట పరిశీలిస్తున్న ఉద్యానవన జిల్లా అధికారి వెంకట్రావు

నరసరావుపేటసెంట్రల్, న్యూస్‌టుడే: మిరప పంటకు సోకే తెగుళ్లను ముందే గుర్తిస్తే ఆశించిన దిగుబడులు వస్తాయని ఉద్యానవన శాఖ జిల్లా అధికారి ఐ.వెంకట్రావు అన్నారు. మండలంలోని గురవాయపాలెం, పమిడిమర్రు గ్రామాల్లోని మిరప పంట పొలాలను ఆయన పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ మిరప సాగు చేసిన రైతులు తెగుళ్ల సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. తెల్ల నల్లి, తెల్ల దోమ, కాయ కుళ్లు, కొమ్మ ఎండు తెగుళ్ల అధికంగా కనిపిస్తున్నాయని, వాటి నివారణకు అవసరమైన సస్యరక్షణ చర్యలు గురించి రైతులకు సూచించారు. ఏరువాక కేంద్రం జిల్లా కో-ఆర్డినేటర్ నగేష్, ఉద్యానశాఖ ఏవో నబీరసూల్, సహాయకులు ఆంజనేయులు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

కళాశాలకు విరాళం అందజేత

బాలాజీని సత్కరించిన కళాశాల అధ్యాపకులు, సిబ్బంది

పెదనందిపాడు, న్యూస్‌టుడే : పెదనందిపాడు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల అభివృద్ధికి ఆ కళాశాల పూర్వ విద్యార్థి, చిలకలూరిపేటకు చెందిన ఎం.బాలాజీ (ఎన్ఆర్ఐ) రూ.75 వేల విరాళం శుక్రవారం అందజేశారు. దాతను కళాశాల పాలకవర్గం, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది అభినందించారు.

మహంకాళి అమ్మ దేవస్థానం ఛైర్మన్‌గా చంద్రశేఖర్

నరసరావుపేటసెంట్రల్: మండలంలోని ఇస్సపాలెంలో ఉన్న మహంకాళి అమ్మ దేవస్థానం ఛైర్మన్‌గా బండ్లమూరి చంద్రశేఖర్‌ను నియమిస్తూ ఎమ్మెల్యే అరవిందబాబు ప్రకటించారు. మెంబర్లుగా రాజవరపుకృష్ణ, పి.నాగేశ్వరరావు, కె.పార్వతి, జి.శ్రీనివాసరావు, పేరమ్మ, విజయలక్ష్మీ, రమాదేవి, అయ్యప్ప, బి.వెంకట విజయలక్ష్మీ, రామయ్యలను నియమించారు. నూతన పాలకవర్గం ఈ నెలాఖరున ప్రమాణస్వీకారం చేయనుంది.

(c) eenadu

సత్తెనపల్లి

• సత్తెనపల్లి • పెదకూరపాడు • మాచర్ల • గురజాల

డీఈవోకు సత్కారం

సత్తెనపల్లి : జిల్లా నూతన విద్యాశాఖాధికారి పీవీజే రామారావును శుక్రవారం నరసరావుపేటలోని ఆయన కార్యాలయంలో సత్కరించారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు అన్ ఎయిడెడ్ స్కూల్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్(అపుస్మా) రాష్ట్ర ఉపాధ్యక్షుడు భవనం నాగిరెడ్డి, సత్తెనపల్లి నియోజకవర్గ అధ్యక్ష, కార్యదర్శులు ఎస్కే మహబూబ్ సుభాని, జి.శివకుమార్‌రెడ్డి పాల్గొన్నారు.

నేడు జాతీయ లోక్ అదాలత్

గురజాల, న్యూస్‌టుడే: జాతీయ, రాష్ట్ర, జిల్లా న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ ఉదయం 10 గంటలకు ప్రారంభిస్తామని జిల్లా 10వ అదనపు కోర్టు జడ్జి జి.ప్రియదర్శిని తెలిపారు. రాజీకి అవకాశం ఉన్న సివిల్, క్రిమినల్, బ్యాంకు, చెక్‌బౌన్స్, వాహన ప్రమాదాల కేసులను పరిష్కరిస్తామన్నారు. ఇరు పక్షాల అంగీకారంతో రాజీ చేసుకుంటే సమయం, డబ్బు ఆదా అవుతుందన్నారు.

నేడు విద్యుత్తు సరఫరా నిలిపివేత

అచ్చంపేట, క్రోసూరు, పెదకూరపాడు(న్యూస్‌టుడే): అచ్చంపేట, క్రోసూరు, పెదకూరపాడు మండలాల్లోని విద్యుత్తు ఉపకేంద్రాల పరిధిలో మరమ్మతులు కారణంగా శనివారం ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు విద్యుత్తు సరఫరా నిలిపేస్తున్నట్లు ఏఈఈలు శ్రీనివాసరెడ్డి, బసవరాజు, రామకృష్ణలు తెలిపారు. ఆయా మండలాల పరిధిలోని వినియోగదారులు సహకరించాలని వారు కోరారు.

సత్తెనపల్లి, ముప్పాళ్ల - న్యూస్‌టుడే : విద్యుత్తు ఉపకేంద్రంలో మరమ్మతుల దృష్ట్యా శనివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 వరకు పట్టణంలోని పారిశ్రామికవాడ ప్రాంతంలో విద్యుత్తు సరఫరా నిలుపుదల చేస్తున్నట్లు ఏఈ కిరణ్‌కుమార్ తెలిపారు. ❖ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ముప్పాళ్ల, చాగంటివారిపాలెం గ్రామాల్లో విద్యుత్తు సరఫరా నిలుపుదల చేస్తున్నట్లు ఏఈ సుచరిత తెలిపారు.

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM
సత్తెనపల్లి: 80085 73171 పెదకూరపాడు: 80088 31888
కారంపూడి: 80085 73185 గురజాల: 80085 7 3176

? గ్రామంలోని ఎస్సీ కాలనీలోని ప్రధానవీధిలో మురుగు కాలవలు పూడికతో నిండిపోయి మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తోంది. **-నూరి, శిరిగిరిపాడు.** ✔ సిబ్బందిని పంపించి మురుగు కాలువల్లో పూడికలు తీయిస్తాం. **- మకట్‌లాల్, పంచాయతీకార్యదర్శి.** ? తండాలోని ఆలయ వీధిలో లైట్లు వెలగడంలేదు. **-స్థానికులు, కొత్తపుల్లారెడ్డిగూడెం.** ✔ వెలగని వాటిస్థానంలో నూతన లైట్లు ఏర్పాటు చేయిస్తాం. **-రవీంద్రారెడ్డి, పంచాయతీకార్యదర్శి. -న్యూస్‌టుడే, వెల్దుర్తి.**

అక్రమం.. బీపీఎస్‌తో సక్రమం..!

- సత్తెనపల్లిలో 2 వేల కట్టడాల గుర్తింపు
- దరఖాస్తుకు స్పందించని యజమానులు
- ఇతర పట్టణాల్లోనూ ఇదే పరిస్థితి

సత్తెనపల్లి, రఘురామ్‌నగర్, రామకృష్ణాపురం, పిడుగురాళ్ల, న్యూస్‌టుడే: అక్రమ కట్టడాలను క్రమబద్ధీకరించేందుకు బిల్డింగ్ పీనలైజేషన్ స్కీం(బీపీఎస్)ను ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. 1985 జనవరి తర్వాత నుంచి 2025 ఆగస్టు 31లోపు అసలు అనుమతి లేకుండా.. తీసుకున్నా ఉల్లంఘించి నిర్మించిన భవనాలను అన్ని పట్టణాలు, నగర పంచాయతీల్లో అధికారులు గుర్తిస్తున్నారు. సత్తెనపల్లి పట్టణంలో బీపీఎస్ పరిధిలోకి వచ్చే అక్రమ కట్టడాలు 2 వేలు ఉన్నట్లు గుర్తించారు. వాటిలో చిన్నపాటి ఉల్లంఘనలు ఎక్కువగా ఉండగా.. అసలు ప్లాన్ తీసుకోకుండా చేపట్టిన నిర్మాణాలు తక్కువగా ఉన్నాయి. అక్రమ కట్టడాల్ని సక్రమం చేసుకునేందుకు దరఖాస్తు చేసుకోవాలని నెల రోజులుగా మున్సిపల్ అధికారులు కోరుతున్నా ఎవ్వరూ స్పందించట్లేదు. సత్తెనపల్లిలో 2 వేల అక్రమ కట్టడాలకు ఇప్పటివరకు కేవలం ఆరు దరఖాస్తులే వచ్చాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. * బీపీఎస్‌కు పిడుగురాళ్ల మున్సిపాల్టీ నుంచి 14, మాచర్ల నుంచి ఆరు దరఖాస్తులు దాఖలయ్యాయి. ఈ రెండు పట్టణాల్లోనూ సుమారు 4 వేల అనధికార కట్టడాలు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. దాచేపల్లి, గురజాల నగర పంచాయతీల్లో ఒకటీ రాలేదు. ఇక్కడ బీపీఎస్ పరిధిలోకి వచ్చే కట్టడాలూ ఉన్నాయి.

భవన యజమానికి నోటీసు అందజేత

దరఖాస్తుతో అనేక ప్రయోజనాలు

బీపీఎస్‌కు దరఖాస్తు చేసుకుని అక్రమాన్ని సక్రమం చేసుకుంటే భవనం అమ్మకాలు, బ్యాంకుల నుంచి రుణాలు, ఆస్తిహక్కులకు సంబంధించి సమస్యలు భవిష్యత్తులో ఉండవు. భవన యజమానులు రిజిస్టర్ సేల్ డీడ్, ఈసీ, మార్కెట్ విలువ పత్రాలు, ప్లాన్, భవనాల ఫొటోలతో డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.బీపీఎస్.జీవోవీ.ఇన్ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 1997 డిసెంబరు 31లోపు భవనాలకు 25 శాతం, మురికివాడల్లోని నిర్మాణాలకు 50 శాతం ఫీజు రాయితీ వర్తిస్తుంది. భవనాల క్రమబద్ధీకరణ అవకాశాన్ని పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని టౌన్ కంట్రీ ప్లాన్ ఆర్డీ మధుకుమార్ కోరారు. బీపీఎస్‌కు దరఖాస్తు చేసుకోవాలని భవన యజమానులకు నోటీసులు అందజేసి అవగాహన కల్పిస్తున్నామన్నారు. గడువులోపు క్రమబద్ధీకరణకు దరఖాస్తులు దాఖలు చేయని అక్రమ కట్టడాలను కూల్చేస్తామని ఆయన హెచ్చరించారు.

అక్రమ కట్టడాన్ని గుర్తిస్తున్న సిబ్బంది

పరిశ్రమ భూములు పరిశీలించిన కలెక్టర్

మాచర్ల (కారంపూడి), దాచేపల్లి, న్యూస్‌టుడే : ఏపీఐఐసీ పారిశ్రామిక వాడకు చెందిన భూములను శుక్రవారం కలెక్టర్ కృతికాశుక్లా పరిశీలించారు. మాచర్ల మండలంలోని రాయవరం వద్ద ఉన్న ఎంఎస్ఎంఈ పార్కులో పరిశ్రమల ఏర్పాటుకు మాచర్ల-నరసరావుపేట రహదారి నుంచి దారి లేదని, దారి చూపాలని ఏపీఐఐసీ అధికారులు కోరారు. కలెక్టర్ ఆప్రాంతాన్ని పరిశీలించి అధికారుల నుంచి వివరాలు సేకరించారు. దీనిపై గురజాల ఆర్డీవో మురళీకృష్ణ 2019లో పరిశ్రమల ఏర్పాటుకు 207 ఎకరాలు కేటాయించామని, ఇందులో ఇప్పటికే ప్రధాన రహదారి నుంచి మార్గం ఉందని తెలిపారు. పార్కుకు సంబంధించిన మ్యాపును కలెక్టర్‌కు చూపారు. కార్యక్రమంలో తహసీల్దార్ కిరణ్‌కుమార్, మున్సిపల్ కమిషనర్ వేణుబాబు, సర్వేయర్ సాల్మన్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు. ➡ పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం గామాలపాడులో 11వ శతాబ్దంలో నాయకురాలు నాగమ్మ నిర్మించిన పురాతన శివాలయాన్ని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా శుక్రవారం సందర్శించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో గురజాల ఆర్డీవో మురళీకృష్ణ, ఎంపీడీవో వెంకటేశ్వర్లు, కౌన్సిలర్ షరీఫ్, శ్రీనివాసరావు, సైదులు, సంజీవ్‌రావు, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు. ➡ రోడ్డు మార్గం వివాదం తలెత్తిన స్థలాన్ని కలెక్టర్ కృతికాశుక్లా రెవిన్యూ సిబ్బందితో కలిసి పరిశీలించారు.

కృతికాశుక్లాకు వివరాలు వెల్లడిస్తున్న ఆర్డీవో మురళీకృష్ణ, తహసీల్దార్, కమిషనర్

మ్యాజిక్ డ్రెయిన్ నెలాఖరుకు పూర్తి చేయాలి

క్రోసూరు (అచ్చంపేట) న్యూస్‌టుడే: సత్తెనపల్లి క్లస్టర్‌పరిధిలో మోడల్‌గా గాదెవారిపాలెంలో నిర్మించే మ్యాజిక్ డ్రెయిన్ నిర్మాణం నెలాఖరుకల్లా పూర్తి చేయాలని డ్వామా పీడీ సిద్ధలింగమూర్తి అన్నారు. శుక్రవారం ఆయన క్రోసూరు మండలం పీసపాడు, గాదెవారిపాలెం గ్రామాల్లో ఉపాధి పనులను పరిశీలించారు. గాదెవారిపాలెంలో 1050 మీటర్ల మ్యాజిక్ డ్రెయిన్ నిర్మాణం 280 మీటర్లు పూర్తి చేశామన్నారు. మండలంలో 24 మినీ గోకులాలు మంజూరుకాగా 18 నిర్మాణం ప్రారంభించి 11 పూర్తి చేసినట్లు పీడీ తెలిపారు. ఉద్యానపంటలు 28 ఎకరాల్లో సాగుచేశారన్నారు. పీసపాడులో నిమ్మతోటను పరిశీలించారు. రైతును వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఏపీడీ వెంకటనారాయణ, ఏపీఎం వెంకటేశ్వర్లు, జానకీనాథ్ వెంకటస్వామి పాల్గొన్నారు.

నిమ్మతోట పరిశీలిస్తున్న డ్వామా పీడీ సిద్ధలింగమూర్తి, రైతులు

లాభసాటిగా వెదురు సాగు

వెల్దుర్తి, న్యూస్‌టుడే: రైతులు వెదురుసాగు చేపట్టడం వల్ల జీవితాలు మెరుగవుతాయని, భవిష్యత్‌లో వెదురుసాగు లాభసాటిగా మారుతుందని శాస్త్రవేత్త సైదానాయక్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ వెదురుమిషన్ ద్వారా ప్రభుత్వం ప్రతి రైతుకు హెక్టారుకు రూ.లక్ష వరకూ సబ్సిడీ అందిస్తోందన్నారు. శుక్రవారం మండలంలోని రచ్చమల్లపాడు, మండాది గ్రామాల్లోని మిరపతోటలను జంగమహేశ్వరపురం పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త సైదానాయక్, ఉద్యానశాఖాధికారి మెహన్‌రావు పరిశీలించారు. మిరపపంట సాగులో చేపట్టవలసిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి రైతులకు వివరించారు. మండాది రైతుసేవాకేంద్రంలో శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. నల్లతామర పురుగు, గొంగళి పురుగు, తెగుళ్ల నివారణకు సూచనలు చేశారు. మెహన్‌రావు మాట్లాడుతూ బాంబుసా టుల్డా రకం వెదురు ఎంపిక చేసుకుని నాటాలని సూచించారు. కార్యక్రమంలో గ్రామ ఉద్యానాధికారి చంద్రశేఖర్, నాయక్, రైతులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న శాస్త్రవేత్త సైదానాయక్

ఎన్నికల్లో బీసీలకు అత్యధిక ప్రాధాన్యం

పిడుగురాళ్ల, న్యూస్‌టుడే: తెదేపా ఆవిర్భావం నుంచి ప్రతి ఎన్నికల్లో బీసీలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్న పార్టీ తెదేపా అని రాష్ట్ర మైనార్టీ సెల్ ఉపాధ్యక్షుడు షేక్ బాబావలి అన్నారు. మాచవరం మండలం ఎంపీపీగా కొక్కెర అంజమ్మ ఎన్నికైన సందర్భంగా పట్టణంలోని తెదేపా కార్యాలయంలో శుక్రవారం విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓసీ ఎంపీపీ పదవి రిజర్వుడు అయినప్పటికి ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు బీసీ సామాజిక వర్గానికి చెందిన కొక్కెర అంజమ్మకు పదవి ఇచ్చారని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే మహేష్‌రెడ్డి మాటాలు దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఎద్దేవా చేశారు. జనసేన మండల అధ్యక్షుడు కామిశెట్టి రమేష్ మాట్లాడుతూ గురజాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అన్ని వర్గాలను ఆదరిస్తున్నారని చెప్పారు. తెదేపా పట్టణ అధ్యక్షుడు పిల్లి చెన్నారావు మాట్లాడుతూ ఎమ్మెల్యే యరపతినేని బీసీలకు అనేక పదవులు ఇచ్చి వారిని అభివృద్ధిలో భాగస్వాములను చేశారని తెలిపారు. అంజమ్మకు పుర నేతలు అభినందనలు తెలిపి సత్కరించారు. సమావేశంలో పట్టణ మాజీ పట్టణ అధ్యక్షుడు తురక వీరాస్వామి, అమీర్ అలీ, వడ్లపల్లి సాంబశివరావు, దూదేకుల ఖాశింసైదా, మండా డేవిడ్ తదితరులు పాల్గొన్నారు.

ఎంపీపీ అంజమ్మ కుటుంబ సభ్యులను సత్కరిస్తున్న తెదేపా నేతలు

ఈనాం భూముల పరిశీలన

అమరావతి, న్యూస్‌టుడే: రాజధాని అమరావతి కోసం రెండో దశ భూసమీకరణలో భాగంగా ఈనాం భూముల వ్యవహారాన్ని ఓ కొలిక్కి తెచ్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. వైకుంఠపురం ఆలయానికి సంబంధించిన భూములను సర్వే చేసి జాబితా ఇవ్వాలని దేవాదాయశాఖ అధికారులు కోరడంతో శుక్రవారం ఈనాం భూములను అధికారులు పరిశీలించారు. తహసీల్దార్ డానియేలు, ఈవో సూర్యనారాయణ, సర్వేయర్ భాగ్యలక్ష్మి ఆలయ భూములను పరిశీలించి సర్వే కోసం ప్రణాళిక సిద్ధం చేశారు. ఆలయ భూములు సర్వే చేసి అప్పగించాలని దేవాదాయశాఖ అధికారులు ఆర్డీవోకు దరఖాస్తు చేసుకోవడంతో భూములను పరిశీలించినట్లు తహసీల్దార్ డానియేలు తెలిపారు.

ఆలయ భూములను పరిశీలిస్తున్న అధికారులు

పల్లె ప్రగతి కూటమితోనే సాధ్యం

మాచర్ల (కారంపూడి), న్యూస్‌టుడే : పల్లె ప్రగతి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని, అభివృద్ధికి రహదారులే ప్రధానమని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని ప్రధాన రహదారులను కలుపుతూ ఆర్‌అండ్‌బీ రోడ్ల నిర్మాణానికి పంచాయతీరాజ్ శాఖ రూ.11 కోట్లు నిధులు విడుదల చేసినట్లు ఆయన వివరించారు. వెల్దుర్తి మండలంలోని ఎర్రబాలెం నుంచి మండాది వరకు 6 కిలోమీటర్ల రహదారి నిర్మాణానికి రూ.2.79 కోట్లు, మాచర్ల మండలంలోని ముత్యాలంపాడు నుంచి మండికట్ల వరకు అరకిలోమీటరు నిర్మాణానికి రూ.23 లక్షలు, దుర్గి మండలంలోని మాచర్ల-నరసరావుపేట రహదారి నుంచి నిదానంపాడు వరకు రాజానగర్ మీదుగా 3.78 కిలోమీటర్ల రహదారి నిర్మాణానికి రూ.2.02 కోట్లు, దుర్గి-వినుకొండ అడ్డరోడ్డు నుంచి మించాలపాడు వరకు 3.5 కిలోమీటర్లకు రూ.2.36 కోట్లు, కారంపూడి మండలంలో మాచర్ల-నరసరావుపేట రహదారి నుంచి చింతపల్లి మీదుగా చినగార్లపాడు వరకు 8.5 కిలోమీటర్ల రోడ్డుకు రూ.3.46 కోట్ల నిధులు మంజూరైనట్లు వివరించారు. నిర్మాణ పనులు త్వరలో ప్రారంభిస్తామని శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో ఎమ్మెల్యే పేర్కొన్నారు.

యువతకు ఉద్యోగాల కల్పనే ధ్యేయం

బెల్లంకొండ, న్యూస్‌టుడే: రాబోయే రోజుల్లో బెల్లంకొండ మండల పరిధిలో కాలుష్యరహిత పరిశ్రమను ఏర్పాటు చేసి యువతకు ఉద్యోగాలు కల్పించడానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ అన్నారు. శుక్రవారం బెల్లంకొండ మండలంలోని నందిరాజుపాలెం గ్రామంలో ప్రజలకోసం ప్రవీణ్ కార్యక్రమంలో భాగంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రజాదర్బార్‌లో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. సచివాలయ సిబ్బంది అందుబాటులో ఉండడంలేదని, గ్రామంలో సమస్యలు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆయన దృష్టికి తీసుకువెళ్లగా, అధికారులు, సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై నియోజకవర్గంలోని ప్రతి గ్రామ సచివాలయ వ్యవస్థపై దృష్టిసారిస్తామన్నారు. బెల్లంకొండ నుంచి నందిరాజుపాలెం వెళ్లే ప్రధాన రహదారిలోని నాగమ్మ చెరువు వద్ద అధ్వాన స్థితిలో ఉన్న వంతెనను గమనించి మరమ్మతులకు అధికారులను ఆదేశించారు. రోడ్లు బాగుచేయిస్తామన్నారు. తెదేపా సీనియర్ నాయకులు వెన్నా సాంబశివారెడ్డి, పీఎస్కే మస్తాన్ షరీఫ్, దుర్గారావు, ఎంపీడీవో సునిత, తహసీల్దారు ప్రవీణ్, హుస్సేన్, దుర్గారావు, వెంకటరామిరెడ్డి, ఆనంద్, గంగారావు, తదితరులు పాల్గొన్నారు.

అర్జీలు స్వీకరిస్తున్న ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్

చెత్తతో ఇక్కట్లు

గురజాల గ్రామీణ, న్యూస్‌టుడే: పులిపాడు-శ్రీనివాసపురం రహదారి పక్కనే చెత్త నిల్వలు పేరుకుపోయాయి. దుర్వాసన వెదజల్లుతోంది. చెత్త కళ్లల్లో పడుతుండటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి చెత్తను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.

వందనాదేవికి సత్కారం

సత్తెనపల్లి, న్యూస్‌టుడే: ఉమ్మడి గుంటూరు జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్‌పర్సన్‌గా నియమితులైన భీమినేని వందనాదేవిని ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ శుక్రవారం సత్కరించారు. పదవికి వన్నె తెచ్చే విధంగా పనిచేయాలని ఆమెకు సూచించారు. తెదేపా మహిళా విభాగం బాధ్యులు అంబికా, రజని, అనురాధ, సుశీల, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

వందనాదేవిని సత్కరిస్తున్న ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ

ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు

క్రోసూరు (అచ్చంపేట) న్యూస్‌టుడే: కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు వైద్య సేవలందించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నాయని స్థానిక పీహెచ్‌సీ వైద్యులు సిరిచందన, జాఫ్రిన్ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక ఆసుపత్రి ఆవరణలో న్యాయసేవాధికార సంస్థ సత్తెనపల్లి ఆధ్వర్యంలో నిర్వహించిన యూనివర్సల్ హెల్త్ కవరేజ్ దినోత్సవంలో వారు మాట్లాడారు. సదస్సులో ఆరోగ్య విస్తరణాధికారి ఎస్.శ్యాంసన్, న్యాయవాది ఎస్.వీరయ్య, ఎస్.తిమోతి మాట్లాడారు.

మాచర్ల (కారంపూడి), న్యూస్‌టుడే: ప్రజలందరికీ నాణ్యమైన వైద్యం అందాలని జడ్జి ప్రశాంత్ అన్నారు. శుక్రవారం మాచర్లలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో సార్వత్రిక ఆరోగ్య రక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల న్యాయసేవా కమిటీ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. జడ్జి శ్రీనివాస కల్యాణ్ మాట్లాడుతూ ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలనే ప్రపంచ ఆరోగ్య సంస్థ డిసెంబర్ 12ను సార్వత్రిక ఆరోగ్య దినోత్సవంగా ప్రకటించిందన్నారు. వైద్యశాల సూపరింటెండెంట్ కేపీచారి, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు రమేష్‌బాబు, అనీల్‌కుమార్ పాల్గొన్నారు.

మాట్లాడుతున్న వైద్యులు సిరిచందన, జాఫ్రిన్

ప్రసంగించారు.. ప్రతిభ చాటారు

మాచర్ల (కారంపూడి), న్యూస్‌టుడే: ప్రసంగంలో ప్రతిభ చూపిన విద్యార్థులు బహుమతులు అందుకున్నారు. శుక్రవారం ఈనాడు ఆధ్వర్యంలో విద్యార్థులపై సెల్‌ఫోన్ ప్రభావం అంశంపై పోటీలను మాచర్ల పట్టణంలోని నారాయణ హైస్కూల్‌లో నిర్వహించారు. నేహ, వెంకటసాయి తరుణ్, ధర్మేషరీలు వరుసగా తొలి మూడు స్థానాలు సాధించారు. వీరికి ప్రిన్సిపల్ ఉల్లారెడ్డి, జానకీరామిరెడ్డి, భద్రారెడ్డి, కిషోర్‌కుమార్, లక్ష్మీదేవీలు బహుమతులు ప్రదానం చేశారు.

విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేస్తున్న ఉపాధ్యాయులు

కాలమానిని ఆవిష్కరణ

సత్తెనపల్లి, న్యూస్‌టుడే : పట్టణంలోని తాలుకా కోర్టు ప్రాంగణంలోని న్యాయదేవత విగ్రహంవద్ద ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్(ఐఏఎల్) నూతన సంవత్సర-2026 కాలమానిని న్యాయవాద సంఘ నాయకులు శనివారం ఆవిష్కరించారు. ఈసందర్భంగా హిందూపురంలో న్యాయవాది అబ్దుల్ రహీంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అక్కడి సీఐపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పట్టణంలోని నాలుగు కోర్టుల్లో విధులను న్యాయవాదులు బహిష్కరించి న్యాయదేవత విగ్రహంవద్ద ఆందోళన చేశారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అజయ్‌కుమార్, ఐఏఎల్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వేణుగోపాల్, వీరభాస్కరరెడ్డి, న్యాయవాదులు సిబ్బంది పాల్గొన్నారు.

కాలమానిని ఆవిష్కరిస్తున్న న్యాయవాద సంఘ నాయకులు

యూటీఎఫ్ కార్యవర్గం ఎన్నిక

పిడుగురాళ్ల, రెంటచింతల, న్యూస్‌టుడే: యూటీఎఫ్ మండలశాఖ అధ్యక్షుడిగా మన్నెం పుల్లారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేసే ఎస్.మరియదాసును ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. శుక్రవారం జరిగిన సమావేశంలో కార్యవర్గాలను ఎన్నుకొన్నారు. గౌరవ అధ్యక్షులుగా జి.ప్రసాదరావు, అధ్యక్షుడిగా ఎస్.మరియదాసు, సహాధ్యక్షుడుగా పి.నాగేశ్వరరావు, సహాధ్యక్షురాలిగా ఎస్‌కేఎం సుల్తానా ఇతర సభ్యులను ఎన్నుకున్నారు. * రెంటచింతల మండలాధ్యక్షుడిగా నాసరయ్య, ప్రధాన కార్యదర్శిగా రత్నకిషోర్ ఇతర కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వీరిని పలువురు సంఘ నేతలు అభినందించారు.

విద్యా సామగ్రి అందజేత

విజయపురిసౌత్, న్యూస్‌టుడే: ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎస్ఏ-1లో గదిలో టాప్ 10 మంది చొప్పున 46 మంది విద్యార్థులకు బిగ్ హెల్ప్ ఆధ్వర్యంలో రగ్గులు, విద్యా సామగ్రి అందజేశారు. హెచ్ఎం జ్యోతి మాట్లాడుతూ బిగ్ హెల్ప్ ఛైర్మన్ షేక్ చాంద్‌బాషా సేవలను కొనియాడారు. కార్యక్రమంలో ప్రాజెక్టు డైరెక్టర్ కె.కోటేశ్వరరావు, ఉమామహేశ్వరి, రమేష్‌బాబు, సాంబశివరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

'స్నేహహస్తాలు' సేవలు ఎనలేనివి

అచ్చంపేట, న్యూస్‌టుడే: స్నేహహస్తాలు ఫౌండేషన్ విద్యార్థులకు అవసరమైన మౌలికవసతులు, ఇతర సహాయాలు చేయడం అభినందనీయమని స్థానిక ఎస్సై వెంకటేష్‌బాబు అన్నారు. శుక్రవారం స్నేహహస్తాలు ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక జడ్పీపాఠశాల క్రీడాకారులకు క్రీడా దుస్తులు కొనుగోలు కోసం రూ.20వేలు చెక్కు అచ్చంపేట ఎస్సై వెంకటేష్ బాబు చేతులమీదుగా అందజేశారు. ఈనెల 16 నుంచి 18 వరకు సత్తెనపల్లిలో జరిగే జోనల్ పోటీలలో వినియోగించేందుకు ఇవి ఉపయోగపడతాయని సంస్థ ప్రతినిధి ఎం.భద్రయ్య పేర్కొన్నారు. కార్యక్రమంలో ఇన్‌ఛార్జి ప్రధానోపాధ్యాయుడు కె.రాంబాబు, పీఈటీ నీలయ్య, పూర్వవిద్యార్థులు సంఘం ప్రతినిధులు సురేష్, సంపత్, కరీముల్లాబాబు తదితరులు పాల్గొన్నారు.

విద్యతోనే అభివృద్ధి

దుర్గి ,న్యూస్‌టుడే : పల్లెల్లో కార్డ్సు సంస్థం సేవలు అభినందనీయమని తహసీల్దార్ జి.కరుణకుమార్, ఎస్సై ఎల్.సుధీర్‌కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం దుర్గిలో జరిగిన ఆ సంస్థ ఆర్గనైజర్ల సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. విద్య ద్వారానే దళితులు, పేద వర్గాల వారు అభివృద్ధి చెందుతారన్నారు. అనంతరం సంస్థ ఛైర్మన్ ఫ్రాంక్ విశ్వనాథ్ జన్మదిన వేడుకల సందర్భంగా కేకు కోశారు. కార్యక్రమంలో సంస్థ డిప్యూటీ డైరెక్టరు తాళ్లూరి అమరనాథ్, మండల విద్యాశాఖాధికారి బెంజిమెన్, కుక్కమూడి ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

కేకు కోస్తున్న తహసీల్దార్ కరుణకుమార్, ఎస్సై సుధీర్‌కుమార్

మంచికల్లులో పోలీస్ పికెట్

రెంటచింతల, న్యూస్‌టుడే : మంచికల్లులో అలజడులు చెలరేగకుండా ఐదుగురు పోలీసులతో పికెటింగ్ పికెటింగ్ ఏర్పాటు చేసినట్లు శుక్రవారం పోలీసులు తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చాక వైకాపాకు చెందిన పలువురు నేతలు ఇతర గ్రామాలలో నివాసం ఉంటున్నారు. పోలీసులు పలుసార్లు తెదేపా, వైకాపా నేతలతో చర్చలు జరిపారు. గ్రామంలో రెండు పార్టీలు ఐక్యంగా ఉండాలని వివాదాలకు అవకాశం ఇవ్వరాదని చేసిన సూచనలకు నేతలు అంగీకరించటంతో కథ సుఖాంతమైంది. 27 మంది వైకాపా నేతలపై బైండోవర్ కేసులు నమోదు చేశారు. తహసీల్దార్ మేరి కనకం ముందు హాజరు పరిచారు.

యార్డు డైరెక్టర్లుగా ముగ్గురు

రెంటచింతల, న్యూస్‌టుడే : దుర్గి మార్కెట్ యార్డు పాలకవర్గ డైరెక్టర్లుగా మండలానికి చెందిన ముగ్గురు తెదేపా నేతలకు అవకాశం దక్కింది. వీరిలో నల్లబిరుదు సుజాత(పశర్లపాడు), దొడ్డా వెంకటేశ్వర్లు(మల్లవరం), అంబటి లక్ష్మీ పార్వతి(గోలి)లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈసందర్భంగా వారు మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి, సుమంత్‌రెడ్డి, అబ్బిరెడ్డి, ప్రభురాజు, రామకృష్ణలకు కృతజ్ఞతలు తెలిపారు.

ఆలయాల్లో చోరీలు.. ముగ్గురి అరెస్టు

తాడికొండ: మండలంలోని రావెల గ్రామానికి చెందిన వ్యక్తులు ముఠాగా ఏర్పడి రాత్రిళ్లు ద్విచక్ర వాహనాలపై తిరుగుతూ వివిధ ఆలయాల్లో చోరీలు చేశారు. ఈ నేపథ్యంలో వారిలో ముగ్గుర్ని పోలీసులు అరెస్టు చేశారు. తాడికొండ సీఐ వాసు శుక్రవారం వివరాలు వెల్లడించారు. గుడిలో సీసీ కెమెరాలు పరిశీలించారు. ఆ దృశ్యాలను ఆధారంగా చేసుకుని తాడికొండ అడ్డరోడ్డు వద్ద శుక్రవారం అనుమానంగా తిరుగుతున్న ఎమ్మెల దావీదు దొడ్డా యహోషువా, సయ్యద్ మస్తాన్ బాబును అదుపులోకి తీసుకున్నారు. వీరు గతంలో పెదకూరపాడు, అమరావతిలో చోరీలకు పాల్పడినట్లు ఒప్పుకున్నారు. వారిని మంగళగిరి కోర్టులో హాజరు పరిచారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు.

ఐక్యపోరాటంతో బాధితులకు న్యాయం

క్రోసూరు(అచ్చంపేట) న్యూస్‌టుడే: రైతులు, ప్రజలు సమస్యల పరిష్కారానికి ఐక్యంగా పోరాటం బలమైన ఆయుధమని సీపీఎం జిల్లా కార్యదర్శి విజయకుమార్ అన్నారు. శుక్రవారం క్రోసూరు మండలం దొడ్లేరులో స్థానిక పూర్వపు చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ బంగారం తాకట్టు రుణాల బాధితుల విజయోత్సవ సభలో ఆయన మాట్లాడారు.

దుర్గి మార్కెట్‌యార్డు ఛైర్మన్‌గా బ్రహ్మయ్య

దుర్గి, మాచర్ల: పల్నాడు జిల్లా దుర్గి వ్యవసాయ మార్కెట్‌యార్డు గౌరవ ఛైర్మన్‌గా శాసన సభ్యులు జూలకంటి బ్రహ్మారెడ్డిని, ఛైర్మన్‌గా ముటుకూరుకు చెందిన తెదేపా సీనియర్ నాయకుడు లింగా బ్రహ్మయ్యను నియమిస్తూ రాష్ట్రప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనతోపాటు మరో 18మందిని సభ్యులుగా నియమించింది. పదవి రావడానికి కారణమైన శాసనసభ్యులు బ్రహ్మారెడ్డికి ఇతర పార్టీ పెద్దలకు బ్రహ్మయ్య కృతజ్ఞతలు తెలిపారు. కూటమి నాయకులు హర్షం వ్యక్తం చేశారు.

జాతీయ పోటీలకు ఎంపిక

గురజాల గ్రామీణ, న్యూస్‌టుడే: జనవరి 7 నుంచి 11వరకు హర్యానాలో జరుగబోయే జాతీయ స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలకు గురజాల నుంచి కత్తి కార్తీక్ ఎంపికైనట్లు కోచ్ కత్తి జోతిబాబు శుక్రవారం తెలిపారు. జాతీయస్థాయికి ఎంపికైన కార్తీక్‌ను పలువురు అభినందించారు.

నేడు ఏపీఆర్‌జేసీ స్వర్ణోత్సవం

విజయపురిసౌత్: ఏపీఆర్‌జేసీ స్వర్ణోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించనున్నారు. దేశ విదేశాల నుంచి పూర్వవిద్యార్థులు పాల్గొననున్నారు. వేడుకలను విజయవంతం చేయాలని ప్రిన్సిపల్ ఎన్.సరోజిని, పూర్వవిద్యార్థి సంఘం ప్రతినిధులు రమేష్‌నాయుడు, వంశీకృష్ణ కోరారు.

పైవంతెనలకు పచ్చజెండా..!

ఆర్‌అండ్‌బీ, రైల్వే అధికారుల పరిశీలన

పిడుగురాళ్ల, కుమ్మరిపాలెం, న్యూస్‌టుడే: మండలంలోని తుమ్మలచెరువు, చెన్నాయిపాలెం గ్రామాల సమీపంలో రైల్వే గేట్లు దగ్గర రైల్వే పై వంతెనలు నిర్మాణానికి రైల్వేశాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. దక్షిణ మధ్య రైల్వేశాఖ నిర్ణయం మేరకు తుమ్మలచెరువు, చెన్నాయిపాలెం గ్రామాలలో రైల్వేశాఖ, రోడ్లు భవనాలశాఖకు చెందిన అధికారులు గతనెలలో పరిశీలించగా మూడు రోజులు అధికారులు మరోసారి పరిశీలించి నివేదికను రైల్వే అధికారులకు పంపారు.

గ్రామాలకు ప్రయోజనం

గుంటూరు - సికింద్రాబాద్ రైల్వే మార్గంలో నిత్యం 34 ఎక్స్‌ప్రెస్ రైళ్లు, మరో 10 గూడ్స్ రైళ్ల రాకపోకలు సాగిస్తుంటాయి. రైలు వచ్చే సమయంలో గేటును సుమారు పదిహేను నిమిషాలు పాటు మూసివేస్తారు. ఆలెక్కన నిత్యం 11 గంటలు తుమ్మలచెరువు, చెన్నాయిపాలెం గ్రామాల దగ్గరున్న రైల్వేగేట్లును మూసివేస్తారు. వాహనదారులు, పాఠశాలల విద్యార్థులు అసౌకర్యానికి గురవుతున్నారు. వంతెనలు ఏర్పాటు చేస్తే తుమ్మలచెరువు రైల్వేగేటు దగ్గర నుంచి రాకపోకలు సాగించే చినగార్లపాడు, చినకొదమగుండ్ల, పెదకొదమగుండ్ల, పెదగార్లపాడు, కరాలపాడు ప్రజలు పిడుగురాళ్ల, దాచేపల్లి వైపు వెళ్లటానికి అనువుగా ఉంటుంది. చెన్నాయిపాలెం రైల్వేగేటు నుంచి చెన్నాయిపాలెం, పెదఅగ్రహారం, చినఅగ్రహారం, పందిటివారిపాలెం, మంగాపురం క్యాంపు గ్రామాల ప్రజలకు ఉపయోగం.

తుమ్మలచెరువు రైల్వేగేటు

పూర్వవిద్యార్థుల సాయం

గురజాల, న్యూస్‌టుడే : గురజాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు కంప్యూటర్, స్కానర్, ప్రింటర్‌ను 1976-77 బ్యాచ్‌కు చెందిన కందుల వీర శేఖర్ అందజేశారు. 30 కుర్చీలు, 12 ఫ్యాన్లు అదే బ్యాచ్‌కు చెందిన జేవీ కృష్ణారావు, ఏసురత్నం, టి.నారాయణ, ఎస్.బాలకృష్ణ, బి.శ్యామల వల్లి, పి.పద్మావతి, బి.సీతాదేవి, బి.నిర్మలదేవిలు అందించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఆకుల సత్యనారాయణ, ఎస్ఎంసీ ఛైర్మన్ ముళ్లపాటి నారాయణమ్మ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

55 మందికి రగ్గులు పంపిణీ

రెంటచింతల, న్యూస్‌టుడే : పేద విద్యార్థులకు ఆసరాగా నిలిచిన దాత టి.లూర్థుమర్రెడ్డిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని స్థానిక ఎస్టీ ఉన్నత పాఠశాల కరస్పాండెంట్ ఫాదర్ గోవిందు బాలస్వామి కోరారు. పాఠశాల వసతిగృహం విద్యార్థులు 55 మందికి దాత రగ్గులు అందజేశారు. బాగా చదువుకొని ఉన్నత స్థానాలకు చేరి పేదలకు సహాయం చేసే దాతృత్వ స్వభావం కలిగి ఉండాలన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాతిమా మర్రెడ్డి, జయపాల్‌రెడ్డి పాల్గొన్నారు.

పత్రికా ప్రకటన/నోటీసు

మా క్లయంటు అయిన **శ్రీ కాకి ఆనందం తండ్రి రత్నప్రభాకర్** యండ్రాయి గ్రామము, అమరావతి మండలము, పల్నాడు జిల్లా వారి సంజాయిషీ పొంది తెలియచేయునది ఏమనగా.
పల్నాడు జిల్లా, అమరావతి మండలము, యండ్రాయి గ్రామ సర్వే నెంబరు. 11-సి లోని య.0.66 సెంట్ల భూమి పై కాకి శౌరమ్మ భర్త లేటు రత్నప్రభాకర్ నకు కేవలము వారసత్వ హక్కులు మాత్రమే గలవని సదరు భూమి కుటుంబ పార్టిషన్ నకు లోనై ఉన్నదని, సదరు భూమిని కాకి శౌరమ్మ నుండి కోనుగోలు చేసిన యెడల తమ యెక్క బాధ్యతకు లోనగుదరని మరియు ఎటువంటి లావాదేవీలు కాకి శౌరమ్మతో జరిపిన యెడల సదరు లావాదేవీలు చట్టరీత్యా చెల్లనేరవని ఇందుమూలముగా తెలియపరచడమైనది.
షెడ్యూలు: పల్నాడు జిల్లా, అమరావతి మండలము, యండ్రాయి గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబరు. 11-సి లోని య.0.66 సెంట్ల భూమినకు హద్దులు.
ఉత్తరము: దేవభక్తునిగోపాల రావు పగైరాలు, **దక్షిణము:** సర్కారు డోంక. **తూర్పు:** చిలకా భాగ్యమ్మ, **పడమర:** కోడాలి చౌదరయ్య పగైరాలు.
ది.11.12.2025
ఇట్లు, ముక్కమళ్ల రామస్వామి రెడ్డి, బి.ఎ, బియల్, న్యాయవాది. అమరావతి పోస్టు మరియు మండలము, గుంటూరు జిల్లా, 522020.
94911 23041, 85010 20707.

(c) eenadu

పెళ్లి సంబంధాల కోసం వెతుకుతున్నారా

క్షత్రియ అవివాహితులకు సువర్ణావకాశం

నేడు, రేపు పెళ్లిపందిరి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం

తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదిక అయిన ఈనాడు పెళ్లిపందిరి, క్షత్రియ అవివాహితులకు ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఈనాడు వేదికగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వివాహం కోసం ఎదురు చూస్తున్న అవివాహితులతో పాటు సంబంధిత కుటుంబీకులు నేడు(13 డిసెంబరు 2025 శనివారం), రేపు (14 డిసెంబరు 2025 ఆదివారం) ఉదయం 9 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ప్రొఫైల్‌ను ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు.

★ వివరాలకు 91549 18858, 80080 01686ను సంప్రదించవచ్చు. ఫోన్/యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయాలనుకున్నవారు వధూవరుల బయోడేటా, ఫొటోలను పైన తెలియజేసిన వాట్సాప్ నంబర్లకు పంపవచ్చు.

శెభాష్ శంకరరావు

వీరఘట్టం, న్యూస్‌టుడే: పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం మండలం కడకెల్ల గ్రామానికి చెందిన **సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మరడాన శంకరరావును రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అభినందించారు.** ధాన్యం విక్రయాల సమయంలో రైతులు.. దళారుల ఉచ్చుకు చిక్కకుండా శంకరరావు గత ఆరేళ్లుగా వారికి సాయపడుతున్నారు. దీనిపై 'నీలాంటోడు ఊరికి ఒక్కడుంటే చాలు' శీర్షికన 'ఈనాడు'లో శుక్రవారం కథనం ప్రచురితమైంది. దీన్ని చదివిన మంత్రి నేరుగా శంకరరావుకు ఫోన్ చేసి మాట్లాడారు. కథనాన్ని షేర్ చేస్తూ ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు.

మందుబిళ్ల మంచిదో..కాదో.. మీరే గుర్తించొచ్చు

క్యూఆర్ కోడ్‌తో నకిలీకి చెక్

న్యూస్‌టుడే, రాజాం

మెడికల్‌షాప్‌నకు వెళ్లి పారాసెటమాల్ మందుబిళ్లలు ఇవ్వమని అడిగితే నచ్చినవి చేతిలో పెట్టి పంపుతారు కొందరు దుకాణదారులు. అవి నకిలీనా.. కాదా.. అన్నది ఒక్క కోడ్‌తో వాటి చరిత్రంతా తెలుసుకోవచ్చు.

ఒక్క విజయనగరం జిల్లాలోనే 1,600 మందుల దుకాణాలున్నాయి. ఏటా రూ.కోట్లు విలువైన ఔషధాలు అమ్ముడవుతున్నాయి. ఔషధ నియంత్రణ అధికారుల తనిఖీల్లో నకిలీ మందులు, కాలం చెల్లిన వాటిని చాలాచోట్ల గుర్తించిన ఉదంతాలున్నాయి. ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకు కొత్త విధానాన్ని కేంద్రం అమల్లోకి తెచ్చింది. మందులపై క్యూఆర్ కోడ్‌ను ముద్రించేలా ఆదేశాలు ఇవ్వడంతో దేశంలో ప్రముఖ ఫార్మా కంపెనీలన్నీ ఈ విధానాన్ని అనుసరిస్తున్నాయి. మందుల స్ట్రిప్‌లపై క్యూఆర్ కోడ్‌లు ముద్రిస్తున్నాయి.

రూ.100 ఆపై ఉన్న వాటిపై..

ఔషధాలు ప్యాక్ చేసే సీసాలు, ట్యూబ్‌లపైనా కోడ్ ముద్రించేలా చర్యలు తీసుకున్నారు. రూ.100 కంటే ఎక్కువ విలువైన వాటిపై క్యూఆర్ కోడ్ ఉంటోందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ప్రఖ్యాత కంపెనీలు ఈ వివరాలు ముద్రిస్తుండగా.. విడతల వారీగా మిగిలినవి అమల్లోకి తెస్తాయి.

మందుల స్ట్రిప్‌లపై క్యూఆర్ కోడ్

వీటిపై ముద్రించారు

ప్రజలు విరివిగా వినియోగించే మందులపైనే వీటిని ముద్రిస్తున్నారు. బీపీ, యాంటీబయోటిక్స్, పెయిన్ కిల్లర్స్, విటమిన్ ఔషధాలను తయారు చేసే కంపెనీలు క్యూఆర్ కోడ్‌ను ముద్రిస్తుండడంతో ప్రజలకు మేలు జరుగుతోందని ఔషధ నియంత్రణ సహాయ సంచాలకురాలు రజిత తెలిపారు. జ్వరం, అల్సర్లు, చక్కెర, బీపీ ఇలా అన్ని మందులపైనా క్యూఆర్ కోడ్ ఉన్నట్లు చెప్పారు. దశలవారీగా అన్నింటిపైనా వీటిని కంపెనీలు ముద్రిస్తాయని వెల్లడించారు.

కోడ్ స్కాన్ చేస్తే..

- ★ సంబంధిత మందు దేనికి పనిచేస్తుందో తెలుస్తుంది.
- ★ ఏ మోతాదులో ఏఏ పదార్థాలు వినియోగించారో ఉంటుంది.
- ★ దాన్ని ఎక్కడ తయారు చేశారో ప్రాంతం పేరు
- ★ ఏ ఉపశమనం కోసం వినియోగిస్తారో వివరాలు
- ★ ఎలా.. ఏ మోతాదులో వినియోగించాలన్న సమాచారం
- ★ ఎటువంటి రుగ్మతలు ఉన్నవారు వాటిని వినియోగించుకూడదనే జాగ్రత్తలు పొందుపరుస్తున్నారు.

మన ఘాట్ రోడ్‌లోనూ రక్షణ కరవే

అల్లూరి జిల్లా ఘటన నేపథ్యంలో అప్రమత్తం కావాల్సిందే

న్యూస్‌టుడే, సాలూరు, సీతంపేట, గుమ్మలక్ష్మీపురం

అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు-మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తొమ్మిదిమంది మృతిచెందిన విషయం తెలిసిందే. కొండదారులు అధికంగా ఉన్న మన జిల్లాలోనూ అధికార యంత్రాంగం అప్రమత్తం కావాల్సిన పరిస్థితిని ఈ ఘటన సూచిస్తోంది. ఆంధ్రా-ఒడిశా సరిహద్దు గ్రామాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి రాకపోకలు సాగించేందుకు ఈ ఘాట్‌రోడ్డులే దిక్కు. సాధారణ రోజులకంటే శీతాకాలం మంచుకురిసే సమయాల్లో ఎక్కువగా ప్రమాదాలు సంభవిస్తున్నాయి.

★ సాలూరు నుంచి సుంకి వెళ్లే దారిలో కంకణాపల్లి మలుపు వద్ద రక్షణ గోడలు లేవు. నిత్యం ఈ ఘాట్ రోడ్డుపై 1,500 నుంచి 2,000 వరకు వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. భారీ వాహనాలు అదుపుతప్పి లోయలోకి జారిన ఘటనలు ఎన్నో ఉన్నాయి.

రక్షణగోడ లేని సీతంపేట మండలం జగతిపల్లి ఘాట్ రోడ్డు

★ సీతంపేట మండలంలో ఆరలి, జగతిపల్లి ఘాట్ పర్యాటక ప్రాంతాలు కావడంతో నిత్యం వందల సంఖ్యలో సందర్శకులు రాకపోకలు సాగిస్తుంటారు. కారెం కొత్తగూడ, ఎగువకలవరాయి. ద్వారబంధం, సంకిలి ఒంబరిల్లి, తుంబరిగుడ, పొంజాడ తదితర ఘాట్ రోడ్లలో రక్షణ గోడలు నిర్మించాల్సి ఉంది.

★ గుమ్మలక్ష్మీపురం తోటగోరటి ఘాట్‌లో తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. దేరువాడ, గొయిపాక, బేరుపాడు రోడ్లు అడుగుకో మలుపులు, రక్షణ గోడలు లేక ప్రయాణికులు ప్రమాదకర ప్రయాణం సాగిస్తున్నారు.

గ్యాస్‌కు నగదు వసూలు చేస్తే లైసెన్సు రద్దు

పార్వతీపురం, న్యూస్‌టుడే: వంట గ్యాస్ వినియోగదారులకు సిలిండర్లు కచ్చితంగా వారి ఇళ్లకే అందజేయాలని జేసీ యశ్వంత్‌కుమార్‌రెడ్డి డీలర్లకు సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం డీలర్లతో సమావేశమై.. మాట్లాడారు. సిలిండర్లు సరఫరా చేసే సమయంలో కొందరు వినియోగదారుల నుంచి నగదు వసూలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయని, నిబంధనలకు విరుద్ధంగా ఎవరు వ్యవహరించినా లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం ఐవీఆర్ఎస్ ద్వారా వినియోగదారుల సంతృప్తిస్థాయిని గుర్తిస్తోందని, ఇందులో ఫిర్యాదు వస్తే ఉపేక్షించేది లేదన్నారు. జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి అశోక్ పాల్గొన్నారు.

పదేళ్లు దాటినా పరదాపైనే పాఠాలు!

పాచిపెంట మండలంలోని కర్రివలస పంచాయతీ గుమ్మడిగుడ్డివలస జీపీఎస్ పాఠశాల భవనం నిర్మించి పదేళ్లు దాటినా ఇప్పటికీ అసంపూర్తి పనులతో దర్శనమిస్తోంది. నిత్యం విద్యార్థులు అవస్థలతో అభ్యసన చేయాల్సిన పరిస్థితి. ఈ పాఠశాలలో ప్రస్తుతం ఆరుగురే చదువుతున్నారు. గోడలకు ప్లాస్టింగ్, తలుపులు, కిటికీలు ఏమీ లేవు. పరదాలే వీరికి గచ్చులు. విషయాన్ని ఏటీడబ్ల్యూ కృష్ణవేణి వద్ద ప్రస్తావించగా.. మరమ్మతులకు ప్రతిపాదనలు పంపించామన్నారు. **- న్యూస్‌టుడే, పాచిపెంట**

లెక్కలు సృష్టిస్తారు.. లాభం కొట్టేస్తారు!

తప్పుడు బిల్లులతో నిధులు డ్రా

పుర అధికారులకు ఇంధనం

పార్వతీపురం పురపాలక సంఘంలో ఎవరి లెక్కలు వారికి ఉన్నాయి. యంత్రాంగం ఎక్కడ ఎంత దోచేయాలో అంత దోచేస్తోంది. చేసింది తప్పైనా.. ఒప్పుగా చూపేందుకు ఒక ఘనాపాటిని కార్యాలయంలో చిన్న పనిలో పెట్టి, పెద్దకుర్చీ వేసి.. అన్ని కార్యాల్ని పూర్తి చేస్తున్నారు. గోడకు కొట్టే మేకు నుంచి యంత్రాలకు వేసే ఇంధనం వరకు ఎందులో చేయి పెట్టినా లెక్కకు చిక్కని ఖర్చులే. వాహనాలకు జీపీఎస్ లేకపోవడం అక్రమాలకు వరంగా మారింది. **- న్యూస్‌టుడే, పార్వతీపురం, పురపాలక**

పురపాలక సంఘంలో వాహనాల నిర్వహణ పేరిట ఇష్టానుసారంగా నిధులు ఖర్చు చేస్తున్నారు. ప్రతిరోజు ఇంజినీరింగ్, పారిశుద్ధ్య నిర్వహణ పనుల కోసం ఉపయోగించే వాహనాలకు డీజిల్ అవసరం ఉంటుంది. ఈ ఇం'ధన' వ్యయమే కొందరు అధికారులకు కాసులు కురిపిస్తోంది. కొన్ని వాహనాలు మరమ్మతులతో షెడ్డుకే పరిమితమైనప్పటికీ డీజిల్ వినియోగపు ఖర్చు మాత్రం ఎప్పటిలాగే చూపిస్తున్నారు.

మూలకుచేరిన ఈ వాహనానికీ ఇంధన బిల్లు పెట్టేస్తున్నారు..

వీటికే చమురు అవసరం

★ ఇంజినీరింగ్ విభాగంలో రెండు వాటర్ ట్యాంకులు, జేసీబీ, బాబ్ కార్ట్‌లు, పారిశుద్ధ్య విభాగంలో మూడు ట్రాక్టర్లు, ఒక టిప్పర్, రెండు ఫాగింగ్ మిషన్లు

★ ఒక ట్రాక్టరుకు నెలకు 180 లీటర్లు వంతున మూడింటికి 540 లీటర్లు, రెండు వాటర్ ట్యాంకులకు 360, టిప్పరుకు 240 లీటర్లు, జేసీబీ, బాబ్ కార్ట్‌లు అడపాదడపా వినియోగించేందుకు నెలకు 100 లీటర్లు ఖర్చవుతుంది. నెలకు సగటున 1,200 లీటర్లు నుంచి 1,500 వరకు డీజిల్ వినియోగించే వీలుంది. 1,500 లీటర్లు అనుకున్నా.. ధర రూ.1.45 లక్షలు మాత్రమే. కానీ లెక్కల్లో రూ.4.79 లక్షల వరకు చూపారు.

2025-నెల	పారిశుద్ధ్య విభాగం ఖర్చు	ఇంజినీరింగు.. (రూ.లక్షల్లో)
జనవరి	2.44	2.35
ఫిబ్రవరి	2.07	2.15
మార్చి	1.66	1.99
ఏప్రిల్	1.22	1.48

లెక్కలు సరిచూసేదెప్పుడు?

ప్రతినెల అకౌంట్స్ విభాగానికి రోజువారి ఇంధన ఖర్చుని తెలియజేస్తూ బిల్లులు సమర్పించాలి. ఇది సక్రమంగా చేయడం లేదనే విమర్శలున్నాయి. పరిస్థితులు సానుకూలంగా ఉన్నప్పుడు బిల్లులు సర్దుబాటు చేసుకుని ఒకేసారి ఇంధన ఖర్చుల బిల్లులు అందజేస్తున్నారు. వీటికి ఎక్కడా అభ్యంతరాలు లేకుండా సరిచేసుకుని బిల్లుల చెల్లింపు చేసుకుంటున్నారు.

అంతా ఆ ఉద్యోగి చేతిలోనే..

అధికారం ఎవరి చేతిలో ఉన్నా ఒకే ఒక్కడు ఈ విభాగంలో చక్రం తిప్పుతున్నాడు. 15 ఏళ్ల క్రితం కంప్యూటర్ ఆపరేటర్‌గా చేరి, పారిశుద్ధ్య విభాగానికి చేరారు. అక్రమాలు కొప్పుపుచ్చడంలో దిట్టగా పేరున్న ఇతన్ని ఇంజినీరింగ్ విభాగం అక్కున చేర్చుకుంది. ఏ బిల్లు అయినా ఆ చేతుల్లోనే పురుడు పోసుకుంటుంది. ఇంజినీరింగు విభాగంలో ఎందరున్నా.. అతనే రింగు లీడరు.

కమిషనర్ ఏమన్నారంటే..: ప్రస్తుతం అంతా సక్రమంగా జరుగుతోందని కమిషనరు కె.కిశోర్‌కుమార్ 'న్యూస్‌టుడే'తో అన్నారు. వాహనాల నిర్వహణ సక్రమంగా లేక కొన్నిసార్లు ఇంధన వినియోగం ఎక్కువగా ఉంటుందని పుర డీఈ జి.శ్రీనివాసరాజు చెప్పారు.

జాతీయస్థాయికి ఉద్యాన కళాశాల ప్రాజెక్టులు

గరుగుబిల్లి గ్రామీణం: గరుగుబిల్లి మండలం ఉల్లిభద్ర సమీప ఉద్యాన కళాశాల విద్యార్థులు తయారు చేసిన ప్రాజెక్టులు జాతీయస్థాయికి ఎంపికైనట్లు డీన్ రాజ్యలక్ష్మి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలో విలువ ఆధారిత ఉత్పత్తుల యూనిట్, పుట్టగొడుగుల పెంపకానికి భారత వ్యవసాయ పరిశోధన మండలి(ఐకార్) కళాశాలకు రూ.47 లక్షలు మంజూరు చేసిందని తెలిపారు. జాతీయస్థాయిలో గుర్తింపుతో విద్యార్థులకు మెరుగైన విద్యతోపాటు భవిష్యత్తులో స్వయం ఉపాధికి అవకాశాలు ఉంటాయన్నారు.

హార్దిక శుభాకాంక్షలు
ప్రజల మనిషి, సేవాతత్పరులు గౌ॥ శ్రీమతి తోయక జగదీశ్వరి గారు ప్రభుత్వ విప్ మరియు కురుపాం నియోజకవర్గం శాసనసభ్యురాలుగారి ఆశీస్సులతో యువకులు, ఉత్సాహవంతులు, మకుటం లేని నాయకులు, మా ఆశాజ్యోతి గౌ॥ శ్రీ డొంకాడ రామకృష్ణ గారు ఉమ్మడి జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌గా నియమితులైన శుభ సందర్భంగా.. వారికివే మా హార్దిక శుభాకాంక్షలు.
గౌ॥ శ్రీ డొంకాడ రామకృష్ణ గారు
ఉమ్మడి జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్
గౌ॥ శ్రీ తోయక జగదీశ్వరి గారు
ప్రభుత్వ విప్, శాసనసభ్యురాలు, కురుపాం నియోజకవర్గం
GSTIN : 37AFBFS8880E1ZM
RAM
సెల్: 9949811096, 9492748479, 9550597350
SRI MR RICE INDUSTRIES
Kudama Village, Jiyyammavalasa Mandal, Parvathipuram Manyam Dist A.P 535 525

పర్యాటకాభివృద్ధి దిశగా ముందుకు సాగండి

కలెక్టర్‌కు సీఎం ఆదేశం

ఈనాడు, పార్వతీపురం

మన్యం జిల్లా ప్రకృతి అందాలకు నిలయమైనందున పర్యాటక రంగంలో అభివృద్ధి సాధించేందుకు ప్రణాళికలు రూపొందించి.. అమలు చేయాలని జిల్లా కలెక్టర్ ప్రభాకరరెడ్డిని ముఖ్యమంత్రి ఆదేశించారు. విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ (వీఈఆర్) పరిధిలోని తొమ్మిది జిల్లాల కలెక్టర్లు, పరిశ్రమలు, వివిధ రంగాల ఉన్నతాధికారులతో శుక్రవారం విశాఖపట్నంలో జరిగిన సమావేశంలో సీఎం మాట్లాడారు. ఈ సమావేశానికి కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి హాజరయ్యారు. జిల్లాల్లో ప్రస్తుతం ఉన్న పరిశ్రమలు, లక్ష్యాలు, పెట్టుబడుల ఆకర్షణపై కార్యాచరణ ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని సీఎం సూచించారన్నారు. జిల్లాలో పర్యాటక ప్రాజెక్టులు నెలకొల్పేందుకు ఔత్సాహికులను ఆహ్వానించాలన్నారు. గిరిజనులు ఇచ్చిన భూములకు 51 శాతం వాటా, పెట్టుబడిదారులకు 49 శాతం వాటా ఉండేలా సంయుక్త భాగస్వామ్యంతో చేపట్టాలన్నారు. అదే నిష్పత్తిలో లాభాలు సైతం దక్కుతాయన్నారు. ఇలా చేస్తే మన్యం ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

క్రీడా పాఠశాలల ఆలోచన బాగు: మన్యం జిల్లా కలెక్టర్ ప్రభాకరరెడ్డి మదిలోంచి పుట్టిన 'క్రీడా పాఠశాల' ఆలోచనను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఈ నెల 5న భామినిలో ఎంపీటీ సమావేశానికి విచ్చేసినపుడు కలెక్టరు ఈ అంశాన్ని సీఎం, విద్యా శాఖ మంత్రి లోకేశ్ దృష్టికి తీసుకెళ్లారు. 2030లో కామన్వెల్త్ క్రీడలు మన దేశంలో జరగనున్న నేపథ్యంలో మన్యం క్రీడాకారులు ఈ పోటీల్లో రాణించేలా అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లే యోచనగా దీన్ని కలెక్టర్ పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేలా ప్రణాళిక రూపొందిస్తామని సీఎం ప్రకటించారు. ఇది పార్వతీపురం మన్యం జిల్లాకు దక్కిన గౌరవంగా అధికారులు భావిస్తున్నారు.

ముత్యాల్లాంటి మనసులు మెచ్చేలా చెప్పారు..

మత్స్య కన్యగా ఒకరు.. సీతాకోక చిలుకల్లే ఇంకొకరు.. డైనోసార్లుగా మరికొందరు. . పక్షులు, సముద్ర జీవుల వేషధారణల్లో బాలలు అబ్బురపరిచారు. వాటి ఆకృతులు తయారుచేసి సృజన చాటారు. జీవవైవిధ్యంపై చిన్నతనం నుంచే విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు పాలకొండ తమ్మినాయుడు పాఠశాలల్లో శుక్రవారం నిర్వహించిన ఈ ప్రదర్శన ఆలోచింపజేసింది. **- న్యూస్‌టుడే, పాలకొండ గ్రామీణం**

సీతాకోకచిలుకగా బాలుడు


మత్స్యకన్యగా చిన్నారి, చిత్రంలో విద్యార్థులు రూపొందించిన బొమ్మల ఆకృతులు

కోటదుర్గమ్మ ఆదాయం రూ.8.44 లక్షలు

పాలకొండ, న్యూస్‌టుడే: పాలకొండ కోటదుర్గమ్మ ఆలయంలో శుక్రవారం హుండీలు తెరిచి లెక్కించారు. మొత్తం రూ.8,44,301 ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి వీవీ సూర్యనారాయణ తెలిపారు. వీటితోపాటు 5.8 గ్రాముల బంగారం, 591 గ్రాముల వెండి 63 రోజులకు ఎనిమిది హుండీల్లో భక్తులు సమర్పించారన్నారు. లెక్కింపు.. డివిజన్ తనిఖీదారు ఎస్.రామారావు పర్యవేక్షణలో జరిగిందన్నారు.

పక్కాగా వందరోజుల ప్రణాళిక అమలు

పార్వతీపురం గ్రామీణం: జిల్లాలో పదోతరగతి విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెరిగేలా వందరోజుల ప్రణాళిక పక్కాగా అమలు చేయాలని డీఈవో బ్రహ్మాజీరావు ఆదేశించారు. పార్వతీపురం మండలం ఎమ్మార్‌నగరం ఉన్నత పాఠశాలను శుక్రవారం తనిఖీ చేశారు. బోధన తీరు, మధ్యాహ్న భోజనం గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. హెచ్ఎం రవికుమార్, ఉపాధ్యాయులతో సమీక్షించారు.

భోజనాన్ని పరిశీలిస్తున్న డీఈవో బ్రహ్మాజీరావు

సంఘం మహిళ.. సంకల్పం భళా

మన పంట.. మన వంట

డీఆర్డీఏ సహకారంతో రాణిస్తున్న వనితలు

- న్యూస్‌టుడే, మయూరికూడలి, వీరఘట్టం

మీరు పొదుపు సంఘాల్లో సభ్యులుగా ఉన్నారా.. సొంతంగా వ్యాపారాలు చేయాలని భావిస్తున్నారా.. అండగా నిలిచేందుకు మేం ఉన్నామంటూ ముందుకొస్తోంది డీఆర్డీఏ. కేవలం రుణాలే కాదు.. దుకాణాలు, మార్టులు కేటాయిస్తూ, ఉపాధికి అవకాశాలు కల్పిస్తోంది. అతివలే వ్యాపారులై.. ఉద్యోగులై.. తక్కువ ధరలకే సరకులు, వివిధ రకాల వస్తువులను విక్రయిస్తున్నారు.

జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, జిల్లా సమాఖ్యలు 'మన పంట.. మన వంట.. మన ఆరోగ్యం' పేరిట దుకాణాలు కేటాయిస్తున్నాయి. విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలో నాలుగు మినీ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. జడ్పీ కార్యాలయం, రైల్వే స్టేషన్, మహారాజా ప్రభుత్వాసుపత్రి సమీపంలో నడుస్తున్నాయి. మూడేళ్ల నుంచి కార్యకలాపాలు కొనసాగుతున్నాయి.

మూడు మార్టులు..

దుకాణాలతో పాటు ఎస్.కోట, గరివిడి, వీరఘట్టంలో మెగా మార్టులు ఏర్పాటయ్యాయి. ఇక్కడ అన్నిరకాల సరకులు లభిస్తాయి. సంఘాలు అందించిన సొమ్ముతోనే ప్రస్తుతం ఇవి నడుస్తున్నాయి. ఒక్కో దాంట్లో సాంకేతికతపై అనుభవం ఉన్న అయిదుగురు సభ్యులున్నారు. ఇతరుల సహకారంతో వ్యాపారాలను విస్తరిస్తున్నారు. ఈ మూడుచోట్ల రోజుకు రూ.60 వేల నుంచి రూ.80 వేల వరకు విక్రయాలు సాగుతున్నాయి.

జడ్పీ కార్యాలయం వద్ద మిల్లెట్ దుకాణం

వారే ఉద్యోగులు

మెగా, మినీ దుకాణాల్లో 15 నుంచి 18 మంది మహిళలను డీఆర్డీఏ ఉద్యోగులుగా నియమించింది. వీరికి నెలకు రూ.6 వేల నుంచి రూ.12 వేల వరకు ఇస్తోంది. అదనంగా మరికొంత మంది పనిచేస్తున్నారని డీఆర్డీఏ పీడీ శ్రీనివాస్ తెలిపారు. అమ్మకాలు మరింత పెరిగేలా చూస్తామని, రద్దీ ఉన్న ప్రాంతాల్లో మరిన్ని ఏర్పాట్లుకు ప్రణాళికలు వేసినట్లు తెలిపారు. ఇటీవల దుకాణాల పర్యవేక్షణకు ఏపీఎంలను నియమించామన్నారు.

23 దారులు.. రూ.56.78 కోట్లు

గ్రామీణ రహదారులు నిర్వహణ లేక అధ్వానంగా తయారయ్యాయి. ప్రజల ఇబ్బందులను గుర్తించిన కూటమి ప్రభుత్వం అవసరమైన మరమ్మతులకు నిధులు విడుదల చేసింది. పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖ జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో 23 రహదారులపై గుంతలు పూడ్చేందుకు రూ.56.78 కోట్లు మంజూరు చేసింది. **- న్యూస్‌టుడే, పార్వతీపురం, పాలకొండ**

రూపు మారనున్న నీలకంఠాపురం నుంచి జరడ వెళ్లే రహదారి

తుపాన్లు, భారీ వర్షాలకు కొండప్రాంతాల్లో రహదారులు కోతకు గురై భయంకరంగా మారాయి. వీటికి పూర్తిస్థాయిలో మరమ్మతులు చేయకపోయినా.. అవసరమైన చోటైనా పనులు చేపట్టాలనే ఒత్తిడి ఈ నిధులతో తీర్చే వీలుంది. జిల్లావ్యాప్తంగా 107.241 కిలోమీటర్లు పొడవున రహదారులకు మెరుగుదిద్దేందుకు వీలు కలుగుతుంది.

పొడైన రహదారులకు జీఎస్‌బీ(గ్రాన్యులర్ సబ్‌బేస్), డబ్ల్యూఎంఎం(వెట్ మిక్స్ మెకడమ్), తారుపూతలు వేసి కొత్త రూపు తీసుకువస్తారు. వరుసగా తాకిన

నియోజకవర్గం	రహదారుల సంఖ్య	పొడవు (కి.మీ)	నిధులు (రూ.కోట్లులో)
కురుపాం	03	20.26	9.11
పాలకొండ	05	25.99	16.02
పార్వతీపురం	08	22.4	10.53
సాలూరు	07	41.07	21.12

సాంకేతిక ఆమోదం పొందాలి

ప్రభుత్వ ఉత్తర్వులు విడుదలయ్యాయి. వీటికి సంబంధించి నిబంధనల ప్రకారం సాంకేతిక అనుమతులు రావాలి. వచ్చిన తర్వాత పనులు ప్రారంభించేందుకు వీలుగా చర్యలు చేపడతాం. కొండలపై రహదారులకు ఈ నిధులతో ప్రయోజనం కలుగుతుంది. - వి.ఎస్.నగేష్, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారి

ANNAPURNA FINANCE GROWING TOGETHER
మెగా జాబ్ మేళా

స్థానం	అర్హత	వయస్సు	అనుభవం	జీతం (నెలకు)
ఫీల్డ్ క్రెడిట్ ఆఫీసర్	12వ తరగతి మరియు అంతకంటే ఎక్కువ	18-30 సంవత్సరాలు	అనుభవం అవసరం లేదు	20,000 రూపాయల వరకు (వేరియబుల్ పేతో సహా)
అభివృద్ధి అధికారి	గ్రాడ్యుయేషన్	18-30 సంవత్సరాలు	1 సంవత్సరం అనుభవం ఉంటే మంచిది	25,000 రూపాయల వరకు (వేరియబుల్ పేతో సహా)
అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్	గ్రాడ్యుయేషన్	18-32 సంవత్సరాలు	MFI లేదా బ్యాంక్‌లో కనీసం 2 సంవత్సరాల అనుభవం	30,000 రూపాయల వరకు (వేరియబుల్ పేతో సహా)
బ్రాంచ్ మేనేజర్	గ్రాడ్యుయేషన్	21-32 సంవత్సరాలు	MFI/BANK లో ABM/BM గా కనీసం 3 సంవత్సరాల అనుభవం	35,000 రూపాయల వరకు (వేరియబుల్ పేతో సహా)

9124874969, 9398952344, 6203716616
ఈ ఉద్యోగానికి బైక్ /స్కూటీ తప్పనిసరి
ఉద్యోగి ప్రయోజనాలు
★ ఇంధన ప్రోత్సాహకం రూ. 5000 వరకు అందిస్తుంది ★ ప్రొవిడెంట్ ఫండ్ ★ గ్రాట్యుటీ మరియు ESIC ★ ఉచిత వసతి ★ రెండు చక్రాల రుణం ★ భీమా

ఇంటర్వ్యూ తేదీ	ఇంటర్వ్యూ స్థలం	ఇంటర్వ్యూ చిరునామా
13th, 14th & 15th DECEMBER 2025	విజయనగరం	అన్నపూర్ణ ఫైనాన్స్ PVT. LTD. కె.ఎల్.పురం, RTO ఆఫీస్ దగ్గర, బొబ్బిలి రోడ్, విజయనగరం-535 003
	శ్రీకాకుళం	అన్నపూర్ణ ఫైనాన్స్ PVT. LTD. కొత్త రోడ్ జంక్షన్, పాలకొండ రోడ్, ఫ్లిప్‌కార్ట్ ఆఫీస్ పైన, శ్రీకాకుళం-532001
	సోంపేట	అన్నపూర్ణ ఫైనాన్స్ PVT. LTD. ఇంటి నెం: F6/7933, వారణాసి క్వార్టర్స్, మొదటి అంతస్తు, సోంపేట-532 284

ఉద్యోగ స్థలం: విజయనగరం, శ్రీకాకుళం, పాలకొండ, బొబ్బిలి, సోంపేట, టెక్కలి, పార్వతీపురం, రాజాం
అవసరమైన పత్రాలు: రెజ్యూమ్, విద్యా సర్టిఫికేట్ల కాపీ, పాన్‌కార్డ్, ఆధార్ కార్డ్, ఓటరు ఐడి, డ్రైవింగ్ లైసెన్స్, బైక్ ఆర్‌సి కాపీ, తల్లిదండ్రులు ఆధార్ కార్డ్, బ్యాంక్ పాస్‌బుక్, పాస్‌పోర్ట్ సైజు ఫోటో
గమనిక: పోస్టు ఎంపికకు ఎటువంటి రుసుములు లేదా ఛార్జీలు అవసరం లేదు. మెరిట్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.

సందర్భమేదైనా ఈనాడు ను చేసుకోండి వేదిక
మీ బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు ఈనాడు లో ప్రకటనల ద్వారా తెలియజేయండి
THE EENADU WAY CLASSIFIEDS
జీఎస్‌టీ 5% అదనం
ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు
ఈనాడు క్లాసిఫైడ్స్
జన్మదిన శుభాకాంక్షలు
జయంతి, వర్ధంతి
అంత్యక్రియలు,
లీగల్ ప్రకటనలు
వేడుక ఏదైనా.. ఈనాడు ను చేసుకోండి వేదిక
ఈనాడు యాడ్స్ ద్వారా తెలియజేయండి
ప్రకటనల కొరకు సంప్రదించండి
9000866020, 8008597609

చిట్టి బుర్రలు.. గట్టి ఆలోచనలు

\- న్యూస్‌టుడే, సీతంపేట

వారంతా పాఠశాల విద్యార్థినులు. తమ ఆలోచనలకు పదును పెట్టారు. సమాజానికి ఉపయోగపడేలా ప్రాజెక్టుల రూపంలో రోబోలను తీర్చిదిద్దుతున్నారు. వివిధ చోట్ల ప్రదర్శిస్తూ అబ్బురపరుస్తున్నారు సీతంపేట మండలం హడ్డుబంగి గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమోన్నత పాఠశాలకు చెందిన విద్యార్థినులు. అటల్ టింకరింగ్ ల్యాబ్(ఏటీఎల్) నిధులతో స్కిల్ ట్రాన్స్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఆధ్వర్యంలో కొన్ని రోజులుగా దైనందిన జీవితంలో ఉపయోగపడే రోబోలను తయారు చేస్తున్నారు. వీరికి ప్రధానోపాధ్యాయురాలు బి.ఉమావాణి, ఏటీఎల్ మెంటార్లు లక్ష్మి, హేమ, సైన్సు ఉపాధ్యాయులు శిల్ప, ఉషశ్రీ సహకారం అందిస్తున్నారు.

మరొకరి సహకారం లేకుండానే..

కాళ్లు పూర్తిగా పనిచేయని వారు(పక్షవాతం వల్ల పరిమితం కావడం) మరొకరి సహకారం లేకుండా జాయ్‌స్టిక్ కంట్రోలర్ వీల్‌ఛైర్‌ను వినియోగించవచ్చు. 9వ తరగతి విద్యార్థులు కె.శైలజ, శ్రీవైష్ణవి దీనిని రూపొందించారు. వీల్‌ఛైర్‌పై ఆధారపడే వారికి ఇది ఎంతో ఉపయోగకరమని చెబుతున్నారు. ఆర్డినో యూఎన్‌వో బోర్డు, మోటార్ డ్రైవర్, జాయ్‌స్టిక్ కంట్రోలర్, 12 ఓల్టేజీ బ్యాటరీ, డీసీ మోటార్, పాంబోర్డుతో తయారు చేశామని పేర్కొంటున్నారు.

నిర్దిష్ట మార్గంలో..

ముందుగానే సూచించిన రోడ్డు, లైను, రంగుల ఆధారంగా ప్రయాణించే లైన్ ఫాలోవర్ రోబోట్‌ను తీర్చిదిద్దారు ఎం.ఉజశ్రీ(9వ తరగతి), లహరి(8వ తరగతి). ఆహారం, ఇతరత్రా వస్తువులను ఎలాంటి అడ్డంకులు లేకుండా గమ్యస్థానాలకు చేర్చవచ్చు.

వ్యక్తులను గుర్తించి..

ఐఆర్ సెన్సార్‌తో ఎదురుగా ఉన్న వ్యక్తిని గుర్తించి ఆహారం, ఇతర వస్తువులను అందించేందుకు ఉపయోగపడేదే ఫుడ్ సర్వింగ్ రోబోట్. ఎస్.సుస్మిత(9వ తరగతి), పి.సుశీల(8వ తరగతి) తయారు చేశారు. హోటళ్లు, వేడుక మందిరాలు, చిన్నపాటి శుభకార్యాల్లో వీటిని వాడొచ్చు.

యాప్ ద్వారా..

చరవాణిలోని యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని బ్లూటూత్ సహాయంతో నడిపే కారును తయారు చేశారు ఎస్.పవిత్ర(9వ తరగతి), వి.మౌనిక(8వ తరగతి). బ్లూటూత్ సెన్సార్, యూఎన్‌వో బోర్డు, 12 ఓల్టేజీ బ్యాటరీ, మోటార్ డ్రైవర్, డీసీ మోటార్లు, నాలుగు టైర్లు, జంపర్ తీగలను వాడారు. చరవాణి రిమోట్‌గా పనిచేస్తుంది. ఇంధనం లేకుండానే ఎక్కువ దూరం వెళ్లేందుకు వాడవచ్చు.

కొండలు ఎక్కేందుకు..

కొండలు, మెట్లు, గుట్టలు, ఎత్తయిన ప్రదేశాలను సులువుగా ఎక్కేందుకు ఆరు చక్రాలతో అబ్‌స్టాకిల్ క్లైంబింగ్ రోబోట్‌ను సిద్ధం చేశారు. పి.వర్ధన(9వ తరగతి), ఎస్.ఆరాధ్య(8వ తరగతి). గిరిశిఖరాలకు దీంతో ఆహారం, మందులు, ఇతరత్రా వస్తువులను పంపించవచ్చు. 12 వోల్టేజీ బ్యాటరీలు రెండు, మోటార్ డ్రైవర్, మెగా యూఎన్‌వో బోర్డు, జాయ్‌స్టిక్ కంట్రోలర్, బ్లూటూత్, వైర్లు, జాయింట్ పీవీసీ పైపులు, ఆరు టైర్లు ఉపయోగించి రూపొందించారు. మన్యం ప్రాంతంలో ఎంతో ఉపయోగపడుతుంది.

క్షతగాత్రురాలికి ఎస్పీ దామోదర్ సాయం

బాధితురాలిని ఆటో ఎక్కిస్తున్న ఎస్పీ, సిబ్బంది

గుర్ల, న్యూస్‌టుడే: రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహిళను విజయనగరం జిల్లా ఎస్పీ దామోదర్ శుక్రవారం రాత్రి ఆసుపత్రికి తరలించారు. గరివిడి మండలం దుగ్గివలస గ్రామానికి చెందిన దంపతులు ద్విచక్ర వాహనంపై విజయనగరం నుంచి స్వగ్రామానికి వెళుతున్నారు. గుర్ల వద్ద వాహనం అదుపుతప్పడంతో మహిళ గాయాలయ్యాయి. అటుగా సిబ్బందితో వెళ్తున్న ఎస్పీ గమనించి, వెంటనే స్పందించారు. బాధితురాలికి తాగునీరు అందించారు. ఓ ఆటోను ఆపి చికిత్స నిమిత్తం నెల్లిమర్ల మిమ్స్‌కి తరలించారు. తర్వాత విజయనగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. సీఐ లీలారావు తదితరులున్నారు.

జిల్లాకు చరవాణులు.. కొమరాడ: మన్యం జిల్లాలో 2,169 మంది అంగన్‌వాడీలకు చరవాణులు అందించనున్నారు. బలిజిపేట- 189, భద్రగిరి- 194, భామిని- 83, కొమరాడ- 216, కురుపాం- 336, పాచిపెంట- 246, పాలకొండ- 195, పార్వతీపురం- 180, సాలూరు- 287, సీతంపేట ప్రాజెక్టుకు 243 మొబైళ్లు వచ్చాయి.

వేతనాలు పెంచాలని అంగన్‌వాడీల డిమాండు

విజయనగరంలోని కలెక్టరేట్ వద్ద నినాదాలు చేస్తున్న కార్యకర్తలు, సహాయకులు, యూనియన్ నాయకులు

విజయనగరం ఉడాకాలనీ, న్యూస్‌టుడే: అంగన్‌వాడీలకు వేతనాలు పెంచాలని, మినీ సెంటర్లను ప్రధాన కేంద్రాలుగా మార్చాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకుల సంఘం గౌరవాధ్యక్ష, అధ్యక్ష, కార్యదర్శులు వి.లక్ష్మి, బి.పైడిరాజు, ఎస్.అనసూయ డిమాండు చేశారు. శుక్రవారం విజయనగరంలోని కలెక్టరేట్ వద్ద పెద్దఎత్తున ధర్నా చేపట్టారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా 2019 నుంచి వేతనాలు పెంచలేదన్నారు. గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండు చేశారు. పెండింగ్‌లో ఉన్న పర్యవేక్షకుల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, వివరాల నమోదుకు ఒకే యాప్‌ను ఇవ్వాలని నినదించారు. రూపవతి, అరుణ, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు కె.సురేష్, టి.వి.రమణ తదితరులు పాల్గొన్నారు.

నగరాభివృద్ధికి రూ.69.77 కోట్లు

రూ.158.27 కోట్లతో నగరపాలిక బడ్జెట్

సమావేశంలో పాల్గొన్న మేయర్ విజయలక్ష్మి, కమిషనర్ నల్లనయ్య తదితరులు

విజయనగరం పట్టణం, న్యూస్‌టుడే: విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలో వివిధ అభివృద్ధి పనులకు గానూ వచ్చే ఆర్థిక ఏడాదికి సంబంధించి రూ.158.27 కోట్ల అంచనా బడ్జెట్‌ను సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. శుక్రవారం సాయంత్రం మేయరు వెంపడాపు విజయలక్ష్మి అధ్యక్షతన సంస్థ కార్యాలయ సమావేశ మందిరంలో స్టాండింగ్ కమిటీ బడ్జెట్ సమావేశం జరిగింది. 2025-26 సంవత్సరానికి చెందిన సవరణ బడ్జెట్ సాధారణ, మూలధన ఖాతాల ముగింపు, రాబడి తదితర వివరాలను మేయరు వెల్లడించారు. ఈసారి కేవలం నగరాభివృద్ధికే రూ.69.77 కోట్లు వెచ్చిస్తామన్నారు. అంతకుముందు ఫ్లోర్ లీడరు ఎస్‌వీవీ.రాజేష్ మాట్లాడుతూ ఆదాయ వనరులు పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కమిషనరు పి.నల్లనయ్య, సభ్యులు సుంకర నారాయణస్వామి, రేగాన రూపాదేవి, జీవీ.రంగారావు, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.

ఖర్చులు చూపారిలా..

▪ మేయరు, డిప్యూటీ మేయర్ల గౌరవ వేతనం, కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యుల అలవెన్సులకు రూ.50 లక్షలు ఖర్చయినట్లు పేర్కొన్నారు ▪ ప్రజారోగ్య విభాగానికి రూ.31.65 కోట్లు, సచివాలయాలు- రూ.1.18 కోట్లు, రోడ్ల నిర్వహణ, మరమ్మతులు- రూ.1.20 కోట్లు, విద్యుత్తు ఛార్జీలు- రూ.4 కోట్లు, నీటి సరఫరా, డ్రైనేజీ వ్యవస్థ- రూ.18.63 కోట్లు, పార్కుల నిర్వహణకు రూ.75 లక్షలు, ట్రీగార్డుల ఏర్పాటుకు రూ.25 లక్షలు వెచ్చించామని మేయర్ వెల్లడించారు.

కొత్త కేటాయింపులు (రూ.కోట్లలో)

- నగరాభివృద్ధికి(వివిధ విభాగాలు): 69.77
- సాధారణ నిధులతో కొత్త రోడ్లు: 7.50
- బీపీఎస్ విభాగంలో అభివృద్ధికి: 2.50
- 15వ ఆర్థిక సంఘం నిధులు: 12
- సచివాలయాలకు పక్కా భవనాల నిర్మాణం: 1
- ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఏర్పాటు: 1
- ఉద్యానాలు, పట్టణ సుందరీకరణ: 1
- మురుగు కాలువలు, కల్వర్టులకు: 4
- సెంట్రల్ లైటింగ్, పార్కులు, కూడళ్లలో విద్యుత్తు వెలుగులు: 1
- క్రీడా మైదానాల మరమ్మతులు: 1
- తాగునీటి సరఫరా లైన్ల విస్తరణ: 2
- కాలుష్య నియంత్రణకు చర్యలు: 2
- కొత్త విద్యుత్తు స్తంభాల ఏర్పాటుకు: 1
- ఆధునిక జంతు వధశాల నిర్మాణం: 2
- ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ: 2.77
- కొత్త దుకాణ సముదాయం: 3
- ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్: 0.50
- సామాజిక మరుగుదొడ్ల నిర్మాణం: 0.75
- కొత్త చేతి పంపులు: 0.50

మానసాదేవి మనసాస్మరామి

చీపురుపల్లి మండలం రామలింగాపురంలో కొలువుదీరిన మానసాదేవికి శుక్రవారం నమక, చమక పంచామృతాభిషేకాలు జరిగాయి. వేద మంత్రాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారిని అలంకరించారు.

\- న్యూస్‌టుడే, చీపురుపల్లి గ్రామీణం

మన్యంలో మరో గిరిజన విద్యార్థికి పచ్చకామెర్లు

పాచిపెంట, న్యూస్‌టుడే: పాచిపెంట మండలంలోని కూనంబందవలసకు చెందిన మరో గిరిజన విద్యార్థి పచ్చకామెర్ల బారిన పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అప్రమత్తమైన అధికారులు శుక్రవారం ఆ గ్రామంలో పర్యటించి పాఠశాల ఉపాధ్యాయులతో మాట్లాడారు. వివరాల్లోకి వెళితే.. స్థానికంగా నివాసం ఉంటున్న మజ్జి దినేష్(6) అక్కడి పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్నాడు. ఈనెల 10న విద్యాలయంలోని బాలలకు వైద్య పరీక్షలు నిర్వహించగా ఈ బాలుడికి లక్షణాలు బయటపడ్డాయి. దీంతో సాలూరు ప్రాంతీయాసుపత్రికి తీసుకువెళ్లాలని వైద్యులు సూచించారు. పరీక్షించగా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం చికిత్స పొందుతున్నట్లు పీహెచ్‌సీ వైద్యుడు రవిచంద్ర తెలిపారు. గతనెల ఈ గ్రామానికే చెందిన కోట హాసిని(8) కూడా ఈ వ్యాధి బారిన పడటంతో కలెక్టరు ప్రభాకరరెడ్డి చొరవతో మెరుగైన వైద్యం కోసం విశాఖలో కిమ్స్‌కు తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

హత్య కేసు నిందితుడికి జీవిత ఖైదు, జరిమానా

విజయనగరం అయ్యన్నపేట, చీపురుపల్లి, న్యూస్‌టుడే: ఓ హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు పడింది. ఎస్పీ దామోదర్ వివరాల ప్రకారం.. చీపురుపల్లికి చెందిన బి.రామ్మోహనరావును 2022 ఆగస్టు 18న గుర్తుతెలియని వ్యక్తి గాయపరిచినట్లు ఆయనకు వరసకు సోదరుడైన బంగారి వెంకటేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి ఎస్సై ఎ.సన్యాసినాయుడు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ఈక్రమంలో బాధితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. హత్య కేసుగా మార్చి, అప్పటి సీఐ జి.సంజీవరావు విచారణ ప్రారంభించారు. వ్యక్తిగత కక్షతో గ్రామానికి చెందిన ఆర్.మురళి నేరానికి పాల్పడినట్లు గుర్తించారు. ఈమేరకు కోర్టులో అభియోగపత్రాలు దాఖలు చేయగా.. నేరారోపణ రుజువైంది. నిందితుడికి జైలు శిక్షతో పాటు రూ.2 వేల జరిమానా విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.బబిత శుక్రవారం తీర్పునిచ్చారని ఎస్పీ వెల్లడించారు.

27 మందికి రూ.2.7 లక్షల జరిమానా..

అయ్యన్నపేట: విజయనగరంలో ఇటీవల చేపట్టిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన 27 మందికి రూ.10 వేల చొప్పున జరిమానా, ఇద్దరికి జైలు శిక్ష విధిస్తూ అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ ఎంఎస్‌హెచ్‌ఆర్.తేజ చక్రవర్తి తీర్పు ఇచ్చినట్లు ఎస్పీ దామోదర్ తెలిపారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణలో భాగంగా తరచూ దాడులు చేస్తున్నామని, మద్యం తాగి నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

చికెన్ ధరలు

రకం	(బ్యాగ్)లైవ్	డ్రెస్‌డ్	స్కిన్‌లెస్
బ్రాయిలర్	140	250	260

18 నుంచి వినియోగదారుల వారోత్సవాలు

గోడప్రతులు ఆవిష్కరిస్తున్న జేసీ, అధికారులు, వివిధ సంస్థల సభ్యులు

విజయనగరం విద్యావిభాగం, న్యూస్‌టుడే: జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల 18 నుంచి వారోత్సవాలు నిర్వహించనున్నట్లు జేసీ ఎస్.సేదు మాధవన్ తెలిపారు. నగరంలోని తన ఛాంబర్లో శుక్రవారం సంబంధిత గోడప్రతులను ఆవిష్కరించారు. 'డిజిటల్ న్యాయపాలన ద్వారా సమర్థ, సత్వర పరిష్కారం' ఇతివృత్తంతో ముందుకెళ్లాలని, పాఠశాల, కళాశాల విద్యార్థులకు వ్యాస రచన, వక్తృత్వ పోటీలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. జిల్లా పౌర సరఫరాల అధికారి జి.మురళీనాథ్, డీఈవో యు.మాణిక్యం నాయుడు, ఇంటర్ బోర్డు విద్యాధికారి తవిటినాయుడు తదితరులు పాల్గొన్నారు.

పాతిపెట్టినా పట్టుకుంటాం!!

కొమరాడ, కురుపాం గ్రామీణం, న్యూస్‌టుడే: ఆంధ్ర-ఒడిశా సరిహద్దు అటవీ ప్రాంతాల్లో సారా తయారీ కేంద్రాలపై ఇరు రాష్ట్రాల అబ్కారీ పోలీసులు శుక్రవారం దాడులు చేశారు. రాయగడ జిల్లా పరిధి అటవీ ప్రాంతంలో మూడుచోట్ల 8,900 లీటర్ల బెల్లం ఊట, 70 లీటర్ల నాటుసారాను ధ్వంసం చేశారు. కంబాల బాయిలో భూమిలో పాతిపెట్టిన సారా నిల్వలను వెలికితీశారు. ముగ్గురిపై కేసులు నమోదు చేశారు. సీఐలు వీవీఎస్ శేఖర్‌బాబు, శ్రీనివాసరావు పాల్గొన్నారు.

రోడ్డు పక్కనే సెలైన్లు

రాజాం, న్యూస్‌టుడే: కాలం చెల్లిన సెలైన్ బాటిళ్లను రాజాం- శ్యాంపురం రహదారిలో గుర్తుతెలియని వ్యక్తులు పారబోశారు. సుమారు 70 వరకు ఇలా పొలాల్లో పడి ఉండడాన్ని స్థానికులు గుర్తించారు. ఆసుపత్రి వ్యర్థాలను నిర్వీర్యం చేయాలే తప్ప బహిరంగంగా పారబోయకూడదని, ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండు చేస్తున్నారు. ఎవరు వేశారన్నది తెలియాల్సి ఉంది.

పొలాల్లో గుర్తించిన ఖాళీ సీసాలు

ఆరోగ్య సేవా పథకాలను సద్వినియోగం చేసుకోండి

మాట్లాడుతున్న న్యాయమూర్తి కృష్ణప్రసాద్, చిత్రంలో డీఎంహెచ్‌వో జీవనరాణి తదితరులు

విజయనగరం గ్రామీణం, అయ్యన్నపేట, న్యూస్‌టుడే: దేశంలో సగం కంటే ఎక్కువ మందికి సంపూర్ణ ఆరోగ్య సేవలు అందుబాటులో లేవని న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి, న్యాయమూర్తి ఎ.కృష్ణప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం విజయనగరం మండలం జమ్ము నారాయణపురం జడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సులో మాట్లాడారు. అనారోగ్య సమస్యల కారణంగా పేద, మధ్య తరగతి వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. అలాంటి వారు ఉచిత ఆరోగ్య సేవా పథకాలను సద్వినియోగం చేసుకునేలా వైద్యులు, సిబ్బంది అవగాహన కల్పించాలని సూచించారు. అంతకుముందు నగరంలోని పుష్పగిరి కంటి ఆసుపత్రిలో జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. డీఎంహెచ్‌వో జీవనరాణి, వైద్యురాలు అఖిల తదితరులు పాల్గొన్నారు.

'ప్రాంతీయ భాషలపై కేంద్రం వివక్ష'

కొత్తవలస, న్యూస్‌టుడే: తెలుగు, ఇతర ప్రాంతీయ అధికారిక భాషల పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్(ఏపీటీఎఫ్-257) ఉమ్మడి విజయనగరం జిల్లా గౌరవాధ్యక్షుడు బంకురు జోగినాయుడు ఆరోపించారు. కొత్తవలసలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గత పదేళ్లలో సంస్కృత భాషాభివృద్ధికే అత్యధికంగా నిధులు కేటాయించిందన్నారు. సంస్కృతానికి రూ.2832.59 కోట్లు కేటాయిస్తే తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, ఒరియాకు రూ.147.56 కోట్లు మాత్రమే ఇచ్చారన్నారు. కేంద్ర బడ్జెట్‌లో జాతీయ స్థూల ఉత్పత్తి ఆధారంగా ఆరు శాతం ఇవ్వాల్సి ఉండగా, 0.37 శాతమే వెచ్చిస్తున్నారని మండిపడ్డారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలని కోరారు. న్యాయ బద్ధంగా నిధులు రాబట్టి ప్రాంతీయ భాషలను రక్షించాలని పిలుపునిచ్చారు.

EENADU Classifieds

EDUCATION

Professional English Training Projects at schools, Colleges, Hotels & Corporate Offices CONVO English Club C:7286099991.

PROFESSIONAL SERVICES

ASTROLOGY

శ్రీ గాయత్రీ జోతిష్యం. 25 సం VZMలో స్థిరపడి ఉన్నారు. విద్య, ఉద్యోగం, వివాహం, సంతానం, ఆరోగ్యం, మీకు ఎటువంటి సమస్యలున్నా ✆ 9701778711.

REAL ESTATE

PLOT FOR SALE

రామభద్రాపురం (కాంప్లెక్స్‌కు 2km) - బొబ్బిలి రోడ్డులో ఎర్రచందనం మొక్కలతో ఫామ్ ల్యాండ్ సైట్స్ అమ్మకం. భవిష్యత్తుకు మెరుగైన పెట్టుబడి. డైరెక్ట్ ఓనర్. 9989773031

ప్రకటన చిన్నదైన స్పందన అతివేగం ఈనాడు క్లాసిఫైడ్స్

JOBS

Need ENT EMRG Physician, CMO's, Nurses, Receptionist, Pro's Sriram Hospital, Ongole. Call & CV to 98495 95190, 76600 27789.

విజయనగరంలో ప్రముఖ షాపింగ్‌మాల్‌లో పనిచేయుటకు 18-35 వయస్సు యువతి యువకులు కావలెను. జీతం - 10,000 - 13,500. Ph: 9030588502, 9154296345.

వైజాగ్ షాపింగ్ మాల్స్‌లో పనిచేయుటకు 18-35 వయసు. యువతి, యువకులు కావలెను. జీతం 10,000-13,500 ఫుడ్, రూము 9704637370, 9949904532.

Extreme బొబ్బిలిలో పనిచేయుటకు సెక్యూరిటీ గార్డ్స్ మరియు ASOలు కావాలి. ఆకర్షణీయమైన జీతం కలదు. ✆ 8977010103, 7877010104.

ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీనందు ప్లాట్స్ సేల్ చేయుట కొరకు అనుభవంగల * మార్కెటింగ్ ఏజెంట్స్ * మార్కెటింగ్ సీనియర్ హెడ్స్ కావలెను. పార్ట్ టైం/ ఫుల్ టైమ్ మంచి కమీషన్స్ & ఆకర్షణీయమైన బోనస్ ఇవ్వబడును. గృహిణులు రిటైర్డు ఉద్యోగులు కూడా ఈ అవకాశం పొందవచ్చు. ఫోన్ : 7995555557.

FACULTY/ TEACHERS

గాజువాకలో విశాఖ డిఫెన్స్ అకాడమీ కొరకు PET, Qul. B.PEd. Sal: 10K +ఉచిత భోజనవసతి, Incharges Qul. B.Sc./B.Ed. Sal: 12K +ఉచిత భోజనవసతి. 9848577745, 9666694545

SECURITY GUARDS

జైగణేష్ సెక్యూరిటీ సంస్థలో విశాఖ స్టీల్‌ప్లాంటు ఏరియాలో సెక్యూరిటీ గార్డ్స్ 150 మంది 8 గం|| డ్యూటీ. జీతం: 18815/- PF, ESI. సెక్యూరిటీ సూపర్‌వైజర్స్ 11 మంది (Ex-Service) జీతం: 22690/- సెక్యూరిటీ ఆఫీసర్ (Ex or Rtd పోలీస్ ఆఫీసర్) జీతం: 30000/- యూనిఫామ్-ఫ్రీ. ✆ 63091 17776.

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

ప్రకటన చిన్నదైన స్పందన అతివేగం ఈనాడు క్లాసిఫైడ్స్
5 లైన్ల ప్రకటన కేవలం 315/- (GST 5% అదనం)
మాత్రమే సంప్రదించండి: 8008597609

పాలవెల్లువై సాగింది.. ప్రగతి గీతమై పాడింది!

న్యూస్‌టుడే, బొబ్బిలి, రామభద్రపురం

ఉమ్మడి జిల్లాలో ఏటేటా పెరుగుతున్న సేకరణ

ఉమ్మడి జిల్లాలో పాల సేకరణ ఏటేటా భారీగా వృద్ధి సాధిస్తోంది. మేలు జాతి పశువుల పెంపకంతో ప్రగతి పరుగెడుతోంది. కొన్ని మండలాల్లో కుటీర పరిశ్రమగా పాడి పెంపకం సాగడంతో ఏటా ఉత్పత్తి అనూహ్యంగా పెరుగుతోంది. పాడి పెంపకంలో రెండు జిల్లాల్లోకి రామభద్రపురం మండలం మేటిగా నిలుస్తోంది. రైతులు పాడిని అదనపు ఆదాయ వనరుగా మలచుకోవడంతో ఈ ఫలితం సాధించింది.

అత్యధికం రామభద్రపురం నుంచే..

రెండు జిల్లాల్లో ఏకంగా 900 పాల సేకరణ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 40 శాతం సేకరణ రామభద్రపురం మండలం నుంచే జరుగుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. అత్యధికంగా అందించే తమిళనాడు, ఒంగోలు ప్రాంతాల మేలుజాతి ఆవులను ఇక్కడకు తీసుకురావడం, కృత్రిమ గర్భధారణ, ప్రభుత్వ రాయితీలను రైతులు వినియోగించుకోవడంతో ఉత్పత్తి పెరిగింది. రోజుకు మేలుజాతి ఆవు 15 నుంచి 20 లీటర్లు ఇవ్వడంతో సేకరణ రెట్టింపయింది. దీనికితోడు పాలసేకరణ కేంద్రాలు, డెయిరీలు ఆవుల కొనుగోలు కోసం రైతులకు వడ్డీలేని రుణాలు ఇస్తుండడంతో ఎక్కువ మంది పాడిపై దృష్టి సారిస్తున్నారు.

సేకరణ కేంద్రానికి పాలు అందజేస్తున్న రైతులు

ఇతర రాష్ట్రాలకు ఎగుమతి..

సేకరిస్తున్న పాలను డెయిరీలు ఒడిశా, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, కేరళ వంటి రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నాయి. దీంతో డిమాండు పెరిగింది. వీటిలో 20 శాతమే స్థానికంగా వినియోగిస్తుండగా, మిగిలిన 80 శాతం ఎగుమతి చేస్తున్నారు. మరోవైపు ప్రోత్సాహకాలు, పశుదాణాలో రాయితీలు, గోకులం షెడ్ల నిర్మాణాలకు అవకాశం ఇస్తుండడంలో ఫలితం కనిపిస్తోంది.

ఉమ్మడి జిల్లాలో అయిదేళ్లలో పాల సేకరణ ఇలా...

సంవత్సరం	సేకరణ (లక్షల లీటర్లలో)
2021-22	2.17
2022-23	3.80
2023-24	5.14
2024-25	6.02
2025-26	6.70

(డిసెంబరు 10 వరకు)

దిగుబడికి కారణాలివీ..

● మేలైన పశుగ్రాసాలు(సూపర్ నేపియర్) ● రాయితీపై దాణా పంపిణీ ● పశువుల్లో జబ్బులు రాకుండా వ్యాధి నిరోధక టీకాలను ఉచితంగా వేయడం ● మేలుజాతి వీర్యం అందించడం(ఆడదూడలు పుట్టేలా..) ● ప్రతి మండలంలో లేగదూడల సంరక్షణ, పశువైద్య శిబిరాల నిర్వహణ ● సంచార వాహనం ద్వారా సేవలను విస్తృతం చేయడం

రాయితీలతో ...

పాడి రైతులకు ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలు ఇవ్వడంతో దిగుబడి అనూహ్యంగా పెరిగింది. రైతులు ప్రత్యామ్నాయంగా పాడిని ఎంచుకుంటున్నారు. మేలు జాతి పశువుల రాకతో దిగుబడి అధికమైంది. ఈ ఏడాది మరింత సేకరణ సాధిస్తాం. - విష్ణు, ఏడీ, పశుసంవర్ధకశాఖ

నేడు నవోదయ ప్రవేశ పరీక్ష

శృంగవరపుకోట, న్యూస్‌టుడే: జవహర్ నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతి ప్రవేశాలకు ఉమ్మడి జిల్లాలోని 13 బ్లాకుల్లో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కిల్తంపాలెం విద్యాలయం ప్రిన్సిపల్ దుర్గాప్రసాద్ తెలిపారు. 7200 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారన్నారు. శనివారం ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకు పరీక్ష జరుగుతుందన్నారు. అరగంట ముందుగానే చేరుకోవాలని, చీఫ్ సూపరింటెండెంట్, అబ్జర్వర్, ఎంఈవోల పర్యవేక్షణ ఉంటుందన్నారు.

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు సంప్రదించండి
Cell: 80085 97609
ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి
Cell: 80081 11237

వచ్చేస్తోంది బహుళసాధక మార్కెట్

స్థలం కేటాయింపు, ఖరారైన టెండర్లు

న్యూస్‌టుడే, సాలూరు

గిరిజనుల పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధర వచ్చే వరకు ఎన్నాళ్లయినా నిల్వ ఉంచుకునేలా గోదాము, అమ్ముకునేందుకు బహుళ సాధక మార్కెట్(మల్టీ పర్పస్ మార్కెట్)లను ప్రభుత్వం జిల్లాకు మంజూరు చేసింది. ఒక్కో నిర్మాణానికి రూ.కోటి చొప్పున నిధులు కేటాయించింది. ఈమేరకు సాలూరు పురపాలిక పరిధిలోని ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా స్థలాన్ని కేటాయించారు. టౌన్‌ప్లాన్‌లో నివాస ప్రాంతంగా ఉండటంతో వాణిజ్య ప్రదేశంగా మార్చేందుకు దరఖాస్తు చేశారు. అనుమతులు రావాల్సి ఉంది. మరోవైపు టెండర్లు ఖరారు కావడంతో సీతంపేటలో ఇప్పటికే పనులు ప్రారంభించారు. సాలూరులో త్వరలో శంకుస్థాపన చేసేందుకు స్థలాన్ని చదును చేస్తున్నారు.

సాలూరులో నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని చదును చేస్తున్న దృశ్యం

గిట్టుబాటు ధర దక్కేలా..

ఇంతవరకు గిరిజన ప్రాంతాల్లో జరిగే వారపు సంతల్లో స్థానిక రైతులు పంట ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. సంతల్లో సరైన సౌకర్యాలు లేవు. వర్షాకాలంలో పరిస్థితి మరింత దయనీయం. వ్యాపారులు మద్దతు ధర ఇచ్చినా ఇవ్వకపోయినా అమ్మాల్సిన పరిస్థితి. దీంతో చాలామంది నష్టాలను చవి చూస్తున్నారు. ఈ ఇబ్బందులను తొలగించేందుకు ప్రభుత్వం మల్టీపర్పస్ మార్కెట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. గోదాముతో పాటు అమ్ముకునేందుకు వీలుగా 15 వరకు దుకాణాలు కూడా ఏర్పాటు చేయనుంది.

శ్రమకు తగిన ఫలితం..

'గిరిజన రైతులు శ్రమించి పండించిన పంటకు మద్దతు ధర కల్పించడమే కాకుండా వ్యాపారం చేసుకునేలా ప్రోత్సహించడమే బహుళ సాధక మార్కెట్ లక్ష్యం. ఆర్థికంగా బలోపేతం కావాలన్నదే ప్రభుత్వ ధ్యేయం. పనులు వీలైనంత వేగంగా పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశించాం' అని మంత్రి సంధ్యారాణి పేర్కొన్నారు.

ఆట వస్తువులు.. అటకెక్కించారు!

అంగన్‌వాడీ పిల్లల ఆరోగ్య సంరక్షణలో భాగంగా సొంత భవనాలు ఉన్న కేంద్రాలకు ఆట వస్తువులు, మినీ ఆర్వో ప్లాంట్లను ప్రభుత్వం అందజేసింది. వీటిపై కార్యకర్తలకు అవగాహన లేక వినియోగించడం లేదు. దీంతో మూలన చేరాయి. మండలంలోని 91 కేంద్రాలకు 25 చోట్ల వీటిని పంపిణీ చేశారు. ఇప్పటివరకు వాడింది లేదని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. ఐసీడీఎస్ పీవో రంగలక్ష్మి వద్ద న్యూస్‌టుడే ప్రస్తావించగా... కేంద్రాలు పరిశీలించి, పరికరాలను వాడుకలోకి తీసుకొస్తామని తెలిపారు. –న్యూస్‌టుడే, వీరఘట్టం గ్రామీణం

పాడైన తొట్టెలు.. వీధుల్లోనే వ్యర్థాలు

పాలకొండ పట్టణ పరిధిలోని కొన్ని వీధుల్లో వ్యర్థాలు వేసేందుకు గతంలో ఏర్పాటు చేసిన 18 తొట్టెలు తుప్పు పట్టి పాడయ్యాయి. కోమటిపేట, వెంకమ్మపేట, నాగవంశం, ఏలాం, కాపు, యాత, కస్పా, గొల్ల, బల్లంకి, రామాకళామందిర్ తదితర ప్రాంతాల్లో ఇవి పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో రహదారిపైనే చెత్త దర్శనమిస్తోంది. నగర పంచాయతీ పరిధిలో పాడైన తొట్టెల స్థానంలో కొత్తవి కొనుగోలు చేసేందుకు నిర్ణయించామని కమిషనర్ రత్నరాజ్ తెలిపారు. – న్యూస్‌టుడే, పాలకొండ గ్రామీణం

గెడ్డపై వంతెన నిర్మించరూ..

రావుపల్లి గ్రామానికి తూర్పువైపున దేసూరిగెడ్డ ఉంది. దీనికి అవతల సుమారు 100 ఎకరాల పొలాలున్నా వంతెన, రోడ్డు లేకపోవడంతో గ్రామస్థులు ఇబ్బందులు పడుతున్నారు. గెడ్డపై స్తంభాలను అడ్డుగా వేసుకొని అవలి వైపునకు వెళ్తున్నారు. ఇప్పటికైనా వంతెన నిర్మించాలని కోరుతున్నారు. అధికారుల దృష్టికి తీసుకెళ్తామని సర్పంచి బి.శంకరరావు చెప్పారు. – న్యూస్‌టుడే, గరుగుబిల్లి

వినియోగంలోకి వచ్చేదెప్పుడు..

పట్టణంలోని 24వ వార్డు ఎరుకలవీధిలో 13 ఏళ్ల క్రితం రూ.5.50 లక్షలతో సామాజిక మరుగుదొడ్లను నిర్మించారు. నీటి సదుపాయం లేక ఇన్నేళ్లు వీటిని వినియోగంలోకి తేలేదు. ఇటీవలే ఈ సమస్యను పరిష్కరించారు. నివాస గృహాల మధ్య వీటిని నిర్మించారని స్థానికుల నుంచి వ్యతిరేకత రావడంతో వాడుకలోకి తీసుకురావటానికి అధికారులు వెనకడుగు వేస్తున్నారు. దీంతో నిరుపేద వర్గాలకు వ్యక్తిగత మరుగుదొడ్లు లేక ఆరుబయటకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. చర్యలు చేపడతామని కమిషనర్ రత్నకుమార్ అన్నారు. – న్యూస్‌టుడే, సాలూరు

ఇరుకు రహదారితో పాట్లు

చినబోగిల నుంచి బక్కుపేటకు వెళ్లే మార్గం రైల్వే లైను పక్కనే ఉంది. ఇది ఇరుగ్గా మారడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్థులు వాపోతున్నారు. ప్రస్తుతం రైల్వే మూడో లైను నిర్మాణ పనులు జరుగుతున్నాయి. లైను విస్తరించి, రహదారిని అనుసరించి కంచె ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఇరుగ్గా ఉన్న దారికి ఒక వైపు కంచె వేయడంతో మరింత ఇబ్బందులు ఏర్పడ్డాయి. రైల్వే అధికారులు రహదారిని విస్తరించాలని గ్రామస్థులు కోరుతున్నారు. – న్యూస్‌టుడే, సీతానగరం

మేమున్నాం.. మీకు తోడుగా (10 AM TO 1 PM)

పార్వతీపురం	-8008566244
పాలకొండ	-8008574299
సాలూరు	-8008786820
కురుపాం	-9849044696

? దయానిధిపురం గ్రామ సచివాలయం పక్కన చెత్త పేరుకుపోవడంతో దుర్గంధం వెదజల్లుతోంది. - **రామినాయుడు, స్థానికుడు** ★ చెత్త తొలగింపునకు చర్యలు తీసుకుంటాం. - **ప్రసాద్, ఎంపీడీవో** - న్యూస్‌టుడే, సీతానగరం

? పులిగుమ్మి బీసీ కాలనీలో రోడ్డు నిర్మాణం సగంలో వదిలేశారు. - **రాము, పులిగుమ్మి** ★ పరిశీలించి, పనులు పూర్తి చేస్తాం. - **కె.సత్యం, ఎండీడీవో** - న్యూస్‌టుడే, పార్వతీపురం గ్రామీణం

? పాలకొండ పడమ కూడలిలో కాలువ నీరు రోడ్డుపై ప్రవహిస్తోంది. - **చంద్రరావు, ప్రైవేటు ఉద్యోగి** ★ కాలువ శుభ్రం చేసి సమస్య పరిష్కరిస్తాం. - **రత్నరాజ్, కమిషనర్** - న్యూస్‌టుడే, పాలకొండ గ్రామీణం

పూడిక తొలగింపు

పార్వతీపురం గ్రామీణం, న్యూస్‌టుడే: కారాడవలస బీసీ కాలనీలో కాలువలు శుభ్రం చేశారు. బీసీ, ఎస్సీ కాలనీలో వాడుక నీరు నిలిచి ప్రజలు పడుతున్న ఇబ్బందులపై నవంబరు 18న 'మేమున్నాం..'లో వచ్చిన వార్తకు సర్పంచి బంగారమ్మ, కార్యదర్శి జగన్మోహన్ స్పందించారు. సిబ్బందితో పనులు చేయించారు.

వీధులు శుభ్రం

స్పందనకు వందనం

కురుపాం గ్రామీణం, న్యూస్‌టుడే: నీలకంఠాపురం గ్రామంలోని పలు వీధి కాలువల్లో పూడిక పేరుకుపోయి దుర్వాసన, దోమలతో ప్రజలు ఇబ్బందులు పడేవారు. ఈ సమస్య ఇటీవల 'ఈనాడు' 'మేమున్నాం.. మీకుతోడు'లో వచ్చిన వార్తకు సర్పంచి మన్మధరావు స్పందించి, పూడిక తీయించారు. దోమల మందు పిచికారీ చేయించారు.

చేతిపంపు బాగు

పార్వతీపురం గ్రామీణం: నర్సిపురం పంచాయతీ ఓలేటిపారం కాలనీలో చేతిపంపును బాగు చేశారు. ఇక్కడ కాలనీ వాసుల ఇబ్బందిపై ఈనెల 10న 'మేమున్నాం.. మీకుతోడు'లో వచ్చిన వార్తకు ఉప ఎంపీడీవో పాపారావు స్పందించారు. సర్పంచి బంగారమ్మ, కార్యదర్శి జగన్మోహన్ బాగు చేయించారు.

నిధులొచ్చాయి.. నిర్మాణం మొదలైంది

పాలకొండ ప్రభుత్వ ప్రాంతీయాసుపత్రి రూపుమారనుంది. సౌకర్యాల కల్పనతోపాటు ఆధునాతన వైద్యసేవలతో ప్రత్యేక విభాగం అందుబాటులోకి రానుంది. నాణ్యమైన వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వం దృష్టి సారించింది. ఇక నుంచి రోగులకు మెరుగైన సౌకర్యాలు అందనున్నాయి. – న్యూస్‌టుడే, పాలకొండ గ్రామీణం

అసంపూర్తిగా లిఫ్టు పనులు

పాలకొండ ప్రాంతీయాసుపత్రి అభివృద్ధి

రూ.23 కోట్లతో క్రిటికల్ కేర్ యూనిట్

గతంలో బిల్లులు రాక..

పాలకొండ ప్రభుత్వ ఆసుపత్రి ఆధునికీకరణకు గత తెదేపా ప్రభుత్వంలో రూ.7.56 కోట్లు మంజూరయ్యాయి. పనులు చేపట్టిన గుత్తేదారు అసంపూర్తిగా వదిలేశారు. ఆపరేషన్ థియేటర్, ప్రత్యేక వార్డులు, లిఫ్ట్ నిర్మాణం ఆగిపోయింది. దీంతో రోగులు, వైద్యులకు ఇబ్బందులు తప్పలేదు. 2023లో నాబార్డు నుంచి రూ.3 కోట్లు మంజూరైనప్పటికీ పనులు ప్రారంభం కాలేదు. తాజాగా పనులు ప్రారంభించేందుకు పాలకులు దృష్టి సారించారు. రూ.3 కోట్లతో లిఫ్టు నిర్మాణం, ఆవరణలో సిమెంటు రహదారులు, కాలువలు, రక్షణగోడ తదితర పనులు చేయనున్నారు.

ఎట్టకేలకు.. ఆరోసారి

గత వైకాపా ప్రభుత్వ హయాంలో గుత్తేదారులకు బిల్లులు ఏళ్ల తరబడి మంజూరు కాకపోవడంతో అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. 2023లో నిధులు మంజూరైనప్పటికీ టెండర్లు వేసేందుకు అయిదు సార్లు పిలిచినా గుత్తేదారులు మొగ్గు చూపలేదు. చివరికి ఆరోసారి కూటమి ప్రభుత్వ హయాంలో పనులు చేసేందుకు ముందుకు వచ్చారు. ఇటీవల పనులకు ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ శంకుస్థాపన చేశారు.

ప్రత్యేక విభాగం..

కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన క్రిటికల్ కేర్ యూనిట్ నిర్మాణ పనులు ఆసుపత్రి ఆవరణలో ప్రారంభమయ్యాయి. రూ.23 కోట్లతో ఈ ప్రత్యేక విభాగం అందుబాటులోకి రానుంది. దీనికి సంబంధించిన పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఇది వినియోగంలోకి వస్తే అత్యవసర సమయంలో నాణ్యమైన వైద్యసేవలు పాలకొండలోనే అందుతాయి.

మెరుగైన వైద్యం.. పాలకొండ ప్రాంతీయాసుపత్రి ఆధునికీకరణ పనులు పూర్తయితే రోగులకు వసతులు అందుబాటులోకి వచ్చి, మెరుగైన వైద్యం అందుతుంది. - డా.కడియం చిరంజీవి, ఆసుపత్రి సూపరింటెండెంట్

నైపుణ్యం చూపారు.. ప్రశంస పొందారు

క్విజ్ పోటీల్లో పాల్గొన్న పార్వతీపురం కేపీఎం పాఠశాల విద్యార్థులు

విజేతలకు బహుమతులు అందజేస్తున్న హెచ్‌ఎం అప్పలనాయుడు, ఉపాధ్యాయులు

'ఈనాడు-ఈటీవీ' ఆధ్వర్యంలో శుక్రవారం ప్రతిభా పాటవ పోటీలు జరిగాయి. పార్వతీపురం కేపీఎం ఉన్నత పాఠశాలలో జరిగిన 'క్విజ్' పోటీల్లో 7, 8, 9, 10వ తరగతుల విద్యార్థులు పాల్గొన్నారు. పి.రిషి వర్ధన్(8వ తరగతి), ఎం.గణేష్ (7వ తరగతి), షర్మిల (8వ తరగతి) ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. ప్రధానోపాధ్యాయుడు అప్పలనాయుడు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందించారు. ఉపాధ్యాయులు లక్ష్మంనాయుడు, పోలినాయుడు పాల్గొన్నారు. – న్యూస్‌టుడే, పార్వతీపురం, పురపాలక

సీతంపేట ఐటీడీఏకు 15 వినతులు

సీతంపేట, న్యూస్‌టుడే: సీతంపేట ఐటీడీఏ కార్యాలయంలో శుక్రవారం పీవో పవార్ స్వప్నిల్ జగన్నాథ్ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఐటీడీఏ పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన గిరిజనులు హాజరై తమ వ్యక్తిగత, గ్రామ సమస్యలపై 15 వినతులు అందజేశారు. రుణాలు ఇప్పించాలని, వితంతు పింఛను మంజూరు చేయాలని, గ్రామానికి విద్యుత్తు స్తంభాలు అందించాలంటూ పలువురు కోరారు. ఏపీవో ఎస్.వి.గణేష్, ఈఈ రమాదేవి, డిప్యూటీ డీఈవో జి.రామ్మోహనరావు, డిప్యూటీ డీఎంహెచ్‌వో కె.విజయపార్వతి, క్రీడా అధికారి ఎన్.జాకోబ్ దయానందం తదితరులు పాల్గొన్నారు.

వినియోగదారుల చట్టాలపై అవగాహన

మాట్లాడుతున్న జేసీ యశ్వంత్‌కుమార్‌రెడ్డి

పార్వతీపురం, న్యూస్‌టుడే: వినియోగదారుల హక్కులు కాపాడేందుకు ఉన్న చట్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించడం ద్వారా భవిష్యత్తులో చట్టం అమలు మరింత మెరుగవుతుందని జేసీ సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి అన్నారు. శుక్రవారం కలెక్టరు కార్యాలయ సమావేశ మందిరంలో వినియోగదారుల హక్కులపై పనిచేస్తున్న సంస్థల ప్రతినిధులు, జిల్లా అధికారులతో సమావేశమై, మాట్లాడారు. కల్తీ పదార్థాల గుర్తింపు, తూనికలు కొలతల్లో తేడాల నివారణ, సైబర్ మోసాలకు కళ్లెం వంటి వాటిపై అవగాహన కల్పించే బాధ్యత తీసుకోవాలన్నారు. జిల్లా పౌరసరఫరాల అధికారి బి.అశోక్, ఇంటర్ విద్యా జిల్లా అధికారి నాగేశ్వరరావు, డీఈవో బ్రహ్మజీ, వైద్యుడు జగన్మోహన్‌రావు, వినియోగదారుల సంక్షేమం కోసం పనిచేస్తున్న పి.నాగమణి, న్యాయవాది జోగారావు తదితరులు పాల్గొన్నారు.

హస్తకళకు ప్రోత్సాహం

పోస్టర్లను ప్రదర్శిస్తున్న ఐటీడీఏ పీవో తదితరులు

సీతంపేట, న్యూస్‌టుడే: సీతంపేట గిరిజన ప్రాంతంలో హస్తకళను ప్రోత్సహిస్తున్నామని ఐటీడీఏ పీవో పవార్ స్వప్నిల్ జగన్నాథ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ నెల 8 నుంచి 14 వరకు జరుగుతున్న హస్తకళల వారోత్సవాలను పురస్కరించుకుని సంబంధిత పోస్టర్లను సోమవారం ఐటీడీఏ కార్యాలయంలో పీవో ఆవిష్కరించారు. సవర ఆదివాసీ పెయింటింగ్స్‌కు మంచి ప్రాచుర్యం ఉందన్నారు. ఏపీవో ఎస్.వి.గణేష్, ఈఈ రమాదేవి, డిప్యూటీ డీఈవో జి.రామ్మోహనరావు, డీపీఎం రమణ, ఏవో వాహిని, ఎంపీడీవో బి.బి.మిశ్ర, సీడీపీవో శిమ్మాలమ్మ తదితరులు పాల్గొన్నారు. ★ **పాలకొండ:** రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని సబ్‌కలెక్టర్ స్వప్నిల్ పవార్ మిల్లర్లు, సిబ్బందిని ఆదేశించారు. భాసూరు గ్రామంలోని ఆర్‌ఎస్‌కేను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఏడీ రత్నకుమారి, ఏవో ప్రసాద్‌కు సూచనలు చేశారు.

పరిశ్రమలకు ఆహ్వానం

శిలాఫలకం ఆవిష్కరణలో విజయచంద్ర తదితరులు

పార్వతీపురం గ్రామీణం: గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమల స్థాపనకు ఔత్సాహికులు ముందుకు రావాలని ఎమ్మెల్యే విజయచంద్ర కోరారు. శుక్రవారం పుట్టూరులో అంగన్‌వాడీ కేంద్రం పనులకు శిలాఫలకం ఆవిష్కరించారు. ఎన్సీపీఎస్ కంపెనీ సేవా కార్యక్రమాల్లో భాగంగా అంగన్‌వాడీల నిర్మాణానికి నిధులు ఇచ్చినట్లు చెప్పారు. కంపెనీ చీఫ్ ఇంజినీరు రవికుమార్, సీడీపీవో రేఖారాణి ఉన్నారు. ★ పంచాయతీ ఎన్నికలకు నాయకులు సిద్ధం కావాలని విజయచంద్ర కోరారు. ప్రజాదర్బార్‌లో 15 అర్జీలు స్వీకరించారు.

సహజ వనరులతో ప్రయోజనం

పూజలు చేస్తున్న విప్ జగదీశ్వరి, నాయకులు

గుమ్మలక్ష్మీపురం: సహజ వనరుల యాజమాన్యంతో రైతులు ప్రయోజనం పొందుతున్నారని ప్రభుత్వ విప్ జగదీశ్వరి అన్నారు. లక్కగూడలో శుక్రవారం వాటర్‌షెడ్డు మహోత్సవం నిర్వహించి, చెరువుకు పూజలు చేశారు. ఏఎంసీ ఛైర్మన్ కళావతి, ప్రత్యేకాధికారిణి కనకదుర్గ, పీవో పోలినాయుడు తదితరులు ఉన్నారు. ★ **జియ్యమ్మవలస:** ఉమ్మడి జిల్లా గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేయాలని ప్రభుత్వ విప్ జగదీశ్వరి అన్నారు. జిల్లా గ్రంథాలయ ఛైర్మన్‌గా నియమితులైన డొంకాడ రామకృష్ణకు శుభాకాంక్షలు తెలిపారు.

భారం తగ్గించండి.. జీతం పెంచండి

కలెక్టరేట్ వద్ద అంగన్‌వాడీ సిబ్బంది నిరసన

కలెక్టరేట్ ప్రాంగణం, బలిజిపేట, కొమరాడ, పాలకొండ, సాలూరు గ్రామీణం, పాచిపెంట, సీతంపేట, న్యూస్‌టుడే: అంగన్‌వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఆ సంఘ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు అమరవేణి, జ్యోతిలక్ష్మి డిమాండు చేశారు. శుక్రవారం పార్వతీపురం కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. వీరికి సిటు నాయకులు మద్దతు పలికారు. గత ప్రభుత్వంలో సమ్మె చేసినప్పుడు.. తాము అధికారంలోకి వస్తే వేతనాలు పెంచుతామన్న కూటమి నాయకులు ఇప్పుడు స్పందించడం లేదన్నారు. ముఖ ఆధారిత హాజరును, యాప్‌ల భారాన్ని తొలగించాలన్నారు. అర్హత ఉన్న అంగన్‌వాడీ సహాయకులకు పదోన్నతులు కల్పించడంలో రాజకీయం జరుగుతోందన్నారు. సిటు నాయకులు మన్మథరావు, వెంకటరమణ, ఇందిరా, లక్ష్మి, 10 ప్రాజెక్టుల అధ్యక్ష, కార్యదర్శులు హాజరయ్యారు. ★ తమ సమస్యల పరిష్కారం కోసం పార్వతీపురం కలెక్టరేట్‌కు వెళ్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలను బలిజిపేట, కొమరాడ, పాచిపెంట, సీతంపేట తదితర మండలాల్లో పోలీసులు అడ్డుకున్నారు. బలిజిపేటలో కార్యకర్తలంతా పోలీసులతో ఘర్షణకు దిగారు. కలెక్టర్ దృష్టికి సమస్యలు తీసుకెళ్లేందుకు బయలుదేరితే. ఆపడం సరికాదని సంఘ నాయకురాలు నినాదాలు చేశారు. ★ పాలకొండలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు దావాల రమణారావును పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు.

విద్యార్థులకు తప్పిన ముప్పు

షామియానాను ఈడ్చుకెళ్తున్న పాఠశాల బస్సు

పాలకొండ గ్రామీణం, న్యూస్‌టుడే: పాలకొండ స్టేట్ బ్యాంకు వద్ద అన్నవరం గ్రామంలోని ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన బస్సుకు ప్రమాదం తప్పింది. బ్యాంకు ఆవరణలో శుక్రవారం రుణాలకు సంబంధించి ఓ స్టాల్ ఏర్పాటు చేశారు. దీని కోసం షామియానా ఏర్పాటు చేశారు. అటు పక్కగా వెళ్తున్న బస్సు షామియానాను తాకడంతో ముందుభాగంలో ఉన్న ఇనుప చువ్వ వాహనం అద్దంపై పడింది. డ్రైవర్ అప్రమత్తమవ్వడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదు.

స్తంభాన్ని ఢీకొన్న కారు

పాలకొండ, న్యూస్‌టుడే: పాలకొండ మండలంలోని అట్టలి కూడలి వద్ద పెను ప్రమాదం తప్పింది. శుక్రవారం విశాఖపట్నం నుంచి జియ్యమ్మవలస వైపు వెళ్తున్న కారు కూడలిలో మలుపు వద్ద అదుపు తప్పి రహదారి పక్కనే ఉన్న విద్యుత్తు స్తంభాన్ని బలంగా ఢీ కొట్టింది. స్తంభం విరిగి కారుపై పడడంతో లోపల ఉన్న దంపతులకు స్వల్ప గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వారిని పాలకొండ ప్రాంతీయాసుపత్రికి తరలించారు. పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

భవానీ.. నమోస్తుతే

పుష్పాలంకరణలో తల్లి

పార్వతీపురం పురపాలక: పట్టణ ప్రజల ఆరాధ్య దైవం భవానీమాత ఆలయ వార్షికోత్సవాన్ని కమిటీ వేడుకగా నిర్వహించింది. శుక్రవారం తల్లికి అభిషేకం నిర్వహించి, ప్రత్యేక పూజలు జరిపారు. భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. పట్టణ సీఐ కె.మురళీధరరావు అన్న సమారాధన ప్రారంభించగా 5 వేల మంది పాల్గొని భోజనాలు చేశారు. భక్తి గేయాల ఆలాపన, నృత్యం, వివిధ ప్రదర్శనలు అలరించాయి.

ముస్తాబు అయ్యాం.. చక్కగా వచ్చాం

కలెక్టరు ఎన్.ప్రభాకరరెడ్డి ఆదేశాలతో పాఠశాలల్లో అమలవుతున్న 'ముస్తాబు' సత్ఫలితాలనిస్తోంది. బక్కుపేట ప్రాథమిక పాఠశాల విద్యార్థులు శుక్రవారం ఇలా చక్కని అలంకరణలో తరగతులకు హాజరయ్యారు. ఈ పాఠశాల పరిధిలో గిరిజన కుటుంబాలు ఎక్కువగా ఉన్నాయి. ఉపాధ్యాయులు గౌరీశ్వరరావు, కృష్ణదాస్ విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు పరిశుభ్రతపై అవగాహన కల్పించడంతో మార్పు కనిపించింది. – న్యూస్‌టుడే, సీతానగరం

సంప్రదాయ సాగుతో భూసారం

పార్వతీపురం పట్టణం, న్యూస్‌టుడే: సంప్రదాయ సాగుతో భూసారం మెరుగవుతుందని నార్త్ కోస్టల్ సాంకేతిక అధికారి హేమసుందర్ అన్నారు. శుక్రవారం పట్టణంలో ప్రకృతి వ్యవసాయ కార్యకర్తలకు శిక్షణ ఇచ్చారు. ప్రకృతి వ్యవసాయం సాగుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని వివరించారు. అవకాశాలను సద్వినియోగం చేసుకొని మంచి దిగుబడులను సాధించేలా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. జిల్లా ప్రకృతి వ్యవసాయ ప్రబంధకుడు శ్రావణ్‌కుమార్, ఎన్‌ఎఫ్‌ఏలు, మాస్టర్ ట్రైనీలు, సిబ్బంది పాల్గొన్నారు.

మలేరియా కేసులు లేకుండా చర్యలు

సాలూరు గ్రామీణం, న్యూస్‌టుడే: దళాయివలసలో శుక్రవారం 'మా ఊరికి మలేరియా వచ్చింది' కార్యక్రమం జరిగింది. మలేరియా కేసు ఒక్కటి కూడా నమోదు కాకుండా చర్యలు తీసుకుంటునట్లు జిల్లా సహాయ మలేరియా అధికారి సూర్యనారాయణ తెలిపారు. డీఎల్‌పీవో నాగభూషణరావు, సాంకేతిక పర్యవేక్షకుడు ఆదినారాయణ, వైద్యాధికారి అజయ్ తదితరులు పాల్గొన్నారు.

మూడు నెలల్లో పనులు పూర్తి

గుమ్మలక్ష్మీపురం: గుమ్మలక్ష్మీపురంలో రూ.70 లక్షలతో మంజూరైన 90 వేల లీటర్ల సామర్థ్యం కలిగిన రక్షిత పథకం నిర్మాణం పనులు మూడు నెలల్లో పూర్తి చేస్తామని ఆర్‌డబ్ల్యూఎస్ డీఈఈ నాగేశ్వరరావు తెలిపారు. శుక్రవారం పనులను పరిశీలించారు. నాణ్యతా ప్రమాణాలు పాటించి వేగవంతం చేయాలని సూచించారు. జేఈ ప్రవీణ్‌కుమార్, సర్పంచి గౌరీశంకరరావు, కార్యదర్శి ఉన్నారు.

పరీక్షకు ఆధార్ తీసుకురండి

వీరఘట్టం: వీరఘట్టం జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల, బాలికోన్నత పాఠశాలలో శనివారం నిర్వహించే జవహర్ నవోదయ ప్రవేశ పరీక్షకు విద్యార్థులు తమ ఆధార్‌కార్డు తీసుకురావాలని ఎంఈవో ఆర్.ఆనందరావు తెలిపారు. హాల్‌టికెట్, బ్లాక్ ఇంక్ బాల్‌పెన్ తెచ్చుకోవాలని తెలిపారు. ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకు ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు.

వ్యక్తిగత పరిశుభ్రత ముఖ్యం

విద్యార్థులతో మాట్లాడుతున్న పీడీ

సీతానగరం, న్యూస్‌టుడే: పరిసరాల పరిశుభ్రతతోపాటు వ్యక్తిగత శుభ్రతను ప్రతి విద్యార్థి పాటించాలని డీఆర్‌డీఏ పీడీ సుధారాణి కోరారు. జోగింపేట గిరిజన సంక్షేమ శాఖ గురుకులాన్ని శుక్రవారం సందర్శించారు. 'ముస్తాబు' కార్యక్రమం అమలును పరిశీలించారు. పదో తరగతి విద్యార్థులతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆంగ్లం, హిందీ, భౌతిక శాస్త్రంలో పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. ప్రిన్సిపల్ ధర్మరాజు, సిబ్బంది పాల్గొన్నారు.

మహిళల తోడ్పాటుతో పేదరికం దూరం

కొమరాడ, న్యూస్‌టుడే: మహిళలు కుటుంబానికి ఆర్థిక ఆసరాగా నిలిస్తే పేదరికం అనే మాట ఉండదని వెలుగు పీడీ సుధారాణి అన్నారు. శుక్రవారం కొమరాడలో మహిళా సంఘాలతో సమావేశమై, మాట్లాడారు. ఒక లక్ష్యంతో మహిళలు ముందుకెళితే ఆర్థికంగా స్థిరపడగలరని వివరించారు. బ్యాంకు రుణ సదుపాయాన్ని అందిస్తున్నామని, సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఏపీఎం సురేష్, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.



అన్నం ఉడికిందా.. కూర రుచిగా ఉందా?

జియ్యమ్మవలస: అన్ని గ్రామాల్లో పరిసరాలు శుభ్రంగా ఉండాలని జిల్లా పంచాయతీ అధికారి టి.కొండలరావు అన్నారు. జియ్యమ్మవలసలో ప్రజలకు అవగాహన కల్పించారు. ముందుగా ఆశ్రమ పాఠశాలను సందర్శించి భోజనం పరిశీలించారు. అన్నం ఉడికిందా.. కూర రుచిగా ఉంటోందా? అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఎంపీడీవో ధర్మారావు, సచివాలయ సిబ్బంది ఉన్నారు. ★ **గరుగుబిల్లి గ్రామీణం:** చిలకాంలో ఎన్‌సీడీ పీవో జగన్‌మోహనరావు ఫ్రైడే డ్రైడే కార్యక్రమంలో పాల్గొన్నారు. 104 వాహనంలో మందులు, కిట్లు పరిశీలించారు. రావివలస పీహెచ్‌సీ వైద్యాధికారి కె.కీర్తి, ఉద్యోగులు ఉన్నారు.

భోజనం పరిశీలిస్తున్న డీపీవో కొండలరావు

మిల్లర్ల దోపిడీ నుంచి కాపాడాలి

ర్యాలీ చేస్తున్న రైతులు, సంఘ నాయకులు

పాలకొండ గ్రామీణం, పాలకొండ, న్యూస్‌టుడే: మిల్లర్ల దోపిడీ నుంచి రైతులను కాపాడాలంటూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం పాలకొండలో నిరసన చేపట్టారు. కోటదుర్గమ్మ ఆలయ కూడలి నుంచి సబ్‌కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. రైతుల కష్టాన్ని మిల్లర్లు దోచుకుంటున్నారన్నారు. రైతు సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి బుడితి అప్పలనాయుడు, వివిధ సంఘాల నాయకులు వెంకటరమణ, అప్పలనాయుడు, కేశవరావు, రామ్మూర్తినాయుడు, రామినాయుడు, నారు జనార్దన్ తదితరులు సబ్ కలెక్టర్ స్వప్నిల్ పవార్‌కు వినతి పత్రం అందజేశారు. రైతులకు న్యాయం చేస్తామని సబ్‌కలెక్టర్ బదులిచ్చారు.

ఆదివాసీల అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదు

పార్వతీపురం, పురపాలక, న్యూస్‌టుడే: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదివాసీల అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదని జనవిజ్ఞాన వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు వి.బ్రహ్మారెడ్డి అన్నారు. శుక్రవారం పార్వతీపురంలోని జట్టు ఆశ్రమంలో జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో 'గిరిజన అభివృద్ధి'పై జరిగిన సదస్సులో మాట్లాడారు. అడవి నుంచి ఆదివాసీలను దూరం చేయడానికి ప్రభుత్వాలు పనిచేస్తున్నాయన్నారు. ఖనిజ సంపదను బహుళజాతి, కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. జేవీవీ జాతీయ ప్రధానకార్యదర్శి కృష్ణాజీ, కవి, రచయిత గంటేడ గౌరునాయుడు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి.రంజిత్‌కుమార్, జిల్లా అధ్యక్షుడు వి.దాలినాయుడు తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న బ్రహ్మారెడ్డి

కల్వర్టు శిథిలం.. ప్రయాణం భయం

మండల పరిధిలోని చినమంగళాపురం, యరకారాయపురం గ్రామాల రహదారి మధ్యలో కల్వర్టు శిథిలమైంది. దీంతో రాకపోకలు సాగించడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదాలు జరగక ముందే సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. పరిశీలించి నూతన కల్వర్టు నిర్మాణం చేపడతామని పంచాయతీరాజ్ ఈఈ రవి తెలిపారు. –న్యూస్‌టుడే, పాలకొండ గ్రామీణం

(c) eenadu

ఈనాడు ప్రకాశం
శనివారం 13 డిసెంబరు 2025

పెళ్లి సంబంధాల కోసం వెతుకుతున్నారా..

శెట్టిబలిజ కుల అవివాహితులకు సువర్ణావకాశం

నేడు, రేపు శెట్టిబలిజ కుల అవివాహిత వధూవరులకు ఈనాడు పెళ్లిపందిరి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం

తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదిక అయిన 'ఈనాడు పెళ్లిపందిరి' శెట్టిబలిజ కుల అవివాహిత వధూవరులకు ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం నిర్వహిస్తోంది. వివాహం కోసం ఎదురుచూస్తున్న వధూవరులతో పాటు సంబంధిత కుటుంబీకులు నేడు (13 డిసెంబర్ 2025, శనివారం), రేపు (14 డిసెంబర్ 2025, ఆదివారం) ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 5.30 గం. వరకు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ప్రొఫైల్‌ను ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు.

మరిన్ని వివరాలకు
9154772006,
9154366099
ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చు.

✪ ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ వాట్సప్ ద్వారా చేసుకోవచ్చు. అందుకు సంబంధించిన వధూవరుల బయోడేటా & ఫొటోలను పక్కన ఇచ్చిన నంబర్లకు వాట్సాప్‌లో పంపవచ్చు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసుకోవచ్చు.

బాలికలను వేధిస్తే ఉద్వాసనే..!

▸ 'పది'లో ఉత్తమ ఫలితాల సాధనే ధ్యేయం
▸ 'ఈనాడు-ఈటీవీ' ముఖాముఖిలో నూతన డీఈవో రేణుక

పదో తరగతి పరీక్షల్లో అత్యున్నత ఫలితాలు సాధించి జిల్లాకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని జిల్లా విద్యాశాఖాధికారి సి.వి. రేణుక తెలిపారు. విద్యార్థి సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతామని పేర్కొన్నారు. బాలికలను ఎవరైనా వేధింపులకు గురిచేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఆమె 'ఈనాడు-ఈటీవీ'తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే.. – ఈనాడు, ఒంగోలు

వసతులు కల్పనకు ప్రాధాన్యం

'మన బడి - మన భవిష్యత్తు' కార్యక్రమం కింద బడుల్లో మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారిస్తాం. కొన్నిచోట్ల ఇప్పటి వరకు పనులు మొదలుకాలేదు. ఇంకొన్ని చోట్ల నిలిచాయి. ప్రాధాన్య క్రమంలో సదుపాయాలు కల్పిస్తాం. పీఎంశ్రీ పాఠశాలల్లో ఇప్పటికే పనులు జరుగుతున్నాయి.

▸ **వక్కాణ వంద రోజుల ప్రణాళిక:** పదో తరగతి పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులకు వంద రోజుల కార్యాచరణ ఇప్పటికే అమలవుతోంది. ప్రతి రోజూ విద్యార్థులకు స్లిప్ టెస్టు నిర్వహించి మార్కులను విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు చూసుకునే అవకాశం కల్పిస్తున్నాం. పబ్లిక్ పరీక్షలకు ముందు ఇలా సాధన చేయడం వల్ల వారి సామర్థ్యం మెరుగవుతుంది. చదువులో వెనుకబడిన వారిపై ప్రత్యేక దృష్టి సారించి మంచి ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తాం.

▸ **చదవడం, రాయడంపై దృష్టి:** ఆయిదో తరగతిలోపు పిల్లలతో పాటు పైతరగతుల్లో చాలా మందికి చదవడం, రాయడం రాదని గుర్తించి ప్రభుత్వం గట్టిగా సంకల్పించింది. ఇప్పటికే బేస్ లైన్ టెస్ట్ నిర్వహించి లెక్కలు, తెలుగు, ఆంగ్లం సామర్థ్యాలు ఎలా ఉన్నాయో మదింపు చేసింది. పదో తరగతి విద్యార్థుల మాదిరిగానే 75 రోజుల ప్రణాళిక పక్కాగా అమలు చేస్తాం. ప్రతి విద్యార్థి బాగా చదవడం, రాయడమే లక్ష్యంగా ఉపాధ్యాయులు, విద్యాశాఖాధికారులు పర్యవేక్షణ నిరంతరం కొనసాగేలా చూస్తాం.

సోమవారం నుంచి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ సేవలు

బోధనా సిబ్బంది కొరత అధిగమించేందుకు 130 అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టులు మంజూరు కాగా... 117 పోస్టులకు మాత్రమే అర్హులైన వారు దరఖాస్తు చేశారు. ఎంపికైన వారి జాబితాను శనివారం ప్రకటించి... వారంతా సోమవారం విధుల్లో చేరేలా చర్యలు తీసుకుంటాం. 13 పాఠశాలల్లో ఖాళీలకు ఎవరూ దరఖాస్తు చేయలేదు. అక్కడ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తాం.

బడుల్లో ఫిర్యాదు పెట్టెలు

విద్యార్థినులను వేధింపులకు గురిచేసే సంఘటనలు పునరావృతం కాకూడదు. బిడ్డలు చూసుకోవాల్సిన బాలికలను ఎవరైనా ఉపాధ్యాయులు వేధించినట్లు తెలిస్తే సర్వీసు నుంచి తొలగించేందుకు వెనుకాడబోం. ఇప్పటికే పోక్సో కేసులు నమోదైనవారు మళ్లీ తప్పిదాలకు పాల్పడితే ఊరుకునే ప్రసక్తే లేదు. అమ్మాయిలు తమ సమస్యలను మహిళా ఉపాధ్యాయులతో చెప్పుకునే అవకాశం కల్పిస్తాం. వేధింపులు, ఇబ్బందులు ఉంటే తెలియజేసేలా ఫిర్యాదు పెట్టెలు ఏర్పాటు చేస్తాం. బాలికలు తమ వివరాలు పేర్కొనాల్సిన అవసరం లేదు.

ఇసుక దందా... ఆపేదుందా!

▸ వై.పాలెంలో మాఫియా బరితెగింపు
▸ వారిని కాదంటే చుక్కలు చూడాల్సిందే

వై.పాలెంలో ఇసుక మాఫియా దందాకు అడ్డులేకుండా పోయింది. ఎక్కడికక్కడ అనధికార స్టాక్ పాయింట్లు నిర్వహిస్తూ అక్రమ వ్యాపారం సాగిస్తున్నారు. అన్ని అనుమతులతో బయట నుంచి ఇసుక తెచ్చుకున్నా వీరికి కప్పం కట్టాల్సిందే. లేదంటే ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
– న్యూస్‌టుడే, యర్రగొండపాలెం పట్టణం

ఇతర వ్యక్తుల పెత్తనం...

వై.పాలెం నియోజకవర్గ స్థాయిలో ఇసుక విక్రయాలకు ఓ నాయకుడు అనుమతులు తెచ్చుకున్నారు. పేరు ఆయనదే అయినా.. . పెత్తనం మాత్రం కంభం ప్రాంతానికి చెందిన ఇద్దరు వ్యక్తులు సాగిస్తున్నారు. వై.పాలెం, కుంట వద్ద స్టాక్ పాయింట్ల ఏర్పాటుకు అనుమతులు ఇవ్వగా... అయిదు మండలాల్లోనూ అనధికారికంగా నిల్వ చేసి వ్యాపారం సాగిస్తున్నారు. దోర్నాల మార్కెట్ యార్డు, పుల్లలచెరువు, త్రిపురాంతకం, పెద్దారవీడు తదితర ప్రాంతాల్లో అడ్డగోలుగా అమ్మకాలు చేపడుతున్నారు. వీరిని కాదని ఎవరైనా బయట నుంచి ఇసుక తెస్తే చుక్కలు చూపిస్తున్నారు. ఈ వేధింపులు భరించలేక ఓ లారీ యజమాని కుటుంబం పెట్రోల్ పోసుకుని ఇటీవల ఆత్మహత్యాయత్నం చేసిందంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

దోర్నాల మార్కెట్ యార్డులో అనధికారికంగా నిర్వహిస్తున్న స్టాక్ పాయింట్

కప్పం కడితేనే అనుమతి

ఇక్కడి ఇసుక మాఫియాను కాదని బయట నుంచి తెస్తే టన్నుకు రూ.300 మేర కప్పం చెల్లించాలి. లేదంటే అనుమతి పత్రాలను చించేసి... లోడును స్వాధీనం చేసుకుంటున్నారు. ఇంకా మాట్లాడితే కేసులతో వేధిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. లారీలు లోడుకు వెళ్లి తిరిగి వచ్చేటప్పుడు ఇసుక బేరం ఎక్కువగా దొరుకుతుంది. అలా తెస్తేనే ఎంతో కొంత మిగులుతుందని.. లేదంటే రవాణా నష్టం తప్పదని యజమానులు చెబుతున్నారు. గత వైకాపా ప్రభుత్వంలోనూ మాఫియా దందా కారణంగా ఇలా నష్టపోయి చాలా మంది తమ వాహనాలు అమ్ముకున్నారు. వై.పాలెంలో 150 వరకు ఉన్న లారీల సంఖ్య 15కు పడిపోవడమే ఇందుకు నిదర్శనం. మిగతా మండలాల్లోనూ దాదాపుగా ఇదే పరిస్థితి. సొంతంగా వాహనాలు నడిపేవారే కొనసాగిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం తెచ్చినా దందాకు అడ్డుకట్ట పడడం లేదని వారు వాపోతున్నారు. ఈ విషయమై మైనింగ్ ఏడీ పోలిరెడ్డిని సంప్రదించగా... అనధికారిక విక్రయాలను అరికడతామన్నారు. ఇప్పటికే కొన్ని వాహనాలకు జరిమానాలు విధించినట్లు తెలిపారు.

యాప్‌సోపాలకు చెల్లు!

▸ అంగన్‌వాడీలకు 5జీ ఫోన్లు

అంగన్‌వాడీలకు చరవాణి కష్టాలు తీరనున్నాయి. ఇప్పటి వరకు ఉన్నవి పాతవి కావడం... కొత్త యాప్‌లను సపోర్టు చేయక పోవడంతో వివరాల నమోదుకు నానా అవస్థలు పడుతున్నారు. ఈ ఇబ్బందులకు తెరదించుతూ కూటమి ప్రభుత్వం 5జీ ఫోన్లు అందజేస్తోంది. ఇప్పటికే ఏవి ప్రాజెక్టు కార్యాలయాలకు చేరాయి. – న్యూస్‌టుడే, ఒంగోలు గ్రామీణం, మద్దిపాడు

పాత వాటితో చిక్కులు...

2022లో అంగన్‌వాడీ సిబ్బందికి 2జీ స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేశారు. పోషణ్ ట్రాకర్, బాల సంజీవని యాప్‌ల్లో చిన్నారులు, బాలింతలు, గర్భిణుల సమగ్ర వివరాలు పొందు పరిచేందుకు వీటిని వినియోగిస్తున్నారు. ఫేషియల్ రికగ్నిషన్ (ఎఫ్ఆర్ఎస్) సరిగా చేయక ఫొటోలు రాక ఇబ్బందులు పడుతున్నారు. బరువు తదితర అంశాలు నమోదు చేయలేకపోయారు. ఇంతకు ముందు వాటిని బాగానే ఉన్నా... కొత్తగా వచ్చిన యాప్‌లు పాత ఫోన్లలో సక్రమంగా పని చేయడం లేదు. తరచూ మొరాయిస్తుండడంతో కార్యకర్తల ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. సొంత ఫోన్లతో సేవలందిస్తున్నారు.

వారం రోజుల్లో పంపిణీ...

జూన్ నుంచి ప్రధానమంత్రి మాతృ వందన యోజన బాధ్యతలను సైతం అంగన్‌వాడీలకు అప్పగించారు. గర్భిణుల వివరాల నమోదులో సాంకేతిక చిక్కులు తలెత్తుతుండడంతో ఆ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని 5జీ ఫోన్లు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. చిన్నారులు, గర్భిణుల వివరాల నమోదుకు ఉపకరించేలా సమయపాలన మెరుగుపడనుంది. ఈ ప్రక్రియను పూర్తి చేసి ప్రభుత్వం జిల్లాలోని అన్ని ప్రాజెక్టులకు 5జీ స్మార్ట్ ఫోన్లను పంపించింది. అవసరమైన యాప్‌లు, సాఫ్ట్‌వేర్‌ను పొందుపరిచి కార్యకర్తలు, పర్యవేక్షకులకు పంపిణీ చేయనున్నారు. వారం రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేస్తున్నట్లు ఐసీడీఎస్ జిల్లా పీడీ సువర్ణ తెలిపారు.

జిల్లాలోని ఐసీడీఎస్ ప్రాజెక్టులు: 13
మొత్తం అంగన్‌వాడీ కేంద్రాలు: 2,903
కార్యకర్తలు: 2,676
మినీ కార్యకర్తలు: 227

వడివడిగా వెలిగొండ

▸ త్వరలోనే ఫీడర్ కెనాల్ లైనింగ్ పనులు: మంత్రి నిమ్మల

పెద్దదోర్నాల, న్యూస్‌టుడే: పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. దోర్నాల మండలం కొత్తూరు సమీపంలో జరుగుతున్న రెండో సొరంగ లైనింగ్ పనులను పరిశీలన అనంతరం సమీక్ష నిర్వహించారు. సకాలంలో పనులు చేయని ఏజెన్సీలపై చర్యలు తీసుకోవాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ఈస్టర్న్ మెయిన్ కెనాల్ హెడ్ రెగ్యులేటర్, డైవర్షన్ రహదారి పనులు రెండు నెలల్లో పూర్తి చేయాలని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వం నిర్దేశించిన సమయానికి పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. అనంతరం నిర్వాసితుల పునరావాస కాలనీ నిర్మాణ పనులను పరిశీలించి సమీక్షించారు. నిర్వాసితులకు పరిహారం, పంట కాలువ పనులు తదితర అంశాలపై దృష్టి సారించాలన్నారు. ఏప్రిల్ 4 వేల కోట్ల అవసరమవుతాయని అన్నారు. ఈ పనులన్నీ పూర్తి చేయకుండానే మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రాజెక్టును జాతికి అంకితం చేసి ప్రజలను మోసం చేశారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక హెడ్ రెగ్యులేటర్, రెండో సొరంగంలో మూడు కి.మీ.కు పైగా లైనింగ్, ఫీడర్ కెనాల్‌లో సగానికి పైగా హార్డ్ రాక్ పనులు పూర్తి చేశామన్నారు. రూ.456 కోట్లతో ఫీడర్ కెనాల్ లైనింగ్, రక్షణ గోడల నిర్మాణం ఈ నెలలోనే ప్రారంభం కానున్నాయన్నారు. ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా... జగన్ విధ్వంసం చేసిన సాగు నీటి రంగాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు గాడిలో పెడుతున్నారన్నారు. జలవనరులశాఖ సలహాదారు వెంకటేశ్వరరావు, సీఈ శ్యాంప్రసాద్, ఎస్ఈ అబూతాలీం, సబ్ కలెక్టర్ శివరామిరెడ్డి, ఈఈ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న జలవనరుల శాఖ మంత్రి రామానాయుడు

మహిళలకు బ్యూటీషియన్ శిక్షణ

సంతనూతలపాడు, న్యూస్‌టుడే: నిరుద్యోగ మహిళలకు బ్యూటీషియన్ కోర్సులో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు ఎండ్లూరు డొంకలోని మహిళా ప్రాంగణం మేనేజర్ కె.మాధవి తెలిపారు. 15 నుంచి 45 ఏళ్లలోపు వారు అర్హులని... ఆసక్తిగలవారు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాలకు 63027 33492, 90008 50869 నంబర్లలో సంప్రదించవచ్చని సూచించారు.

18 నుంచి వినియోగదారుల వారోత్సవాలు

ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌టుడే: జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 18 నుంచి 24 వరకు వారోత్సవాలు నిర్వహించనున్నట్లు జేసీ రోణంకి గోపాలకృష్ణ పేర్కొన్నారు. జిల్లా అధికారులతో ప్రకాశం భవన్‌లో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. 18న జిల్లా వ్యాప్తంగా విద్యార్థులతో అవగాహన ర్యాలీలు, 19న పాఠశాలలు, కళాశాలల విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించనున్నారు. 20న పాఠశాల స్థాయి, 22న జిల్లా స్థాయి, 23న డివిజనల్ స్థాయిలో రాష్ట్రస్థాయి వ్యాసరచన పోటీలు ఉంటాయన్నారు. చివరి రోజైన 24న ఒంగోలులో నిర్వహించే వేడుకల్లో జిల్లా స్థాయి విజేతలకు నగదు బహుమతులు అందజేయనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఆర్వో లక్ష్మీప్రసన్న, డీఎస్వో పద్మశ్రీ, డీఈవో సీవీ రేణుక, డీఎంహెచ్‌వో వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

చీరలే ప్రహరీలా...

కంభం మండలం సూరేపల్లిలో ప్రాథమిక పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాలు ఒకే చోట ఉన్నాయి. ప్రహరీ లేక గేదెలు, ఇతర జంతువులు అక్కడ చేరి అపరిశుభ్రం చేస్తుండడంతో... ఇలా చుట్టూ చీరలు కట్టి రక్షణ ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి సమస్య పరిష్కారమైందని స్థానికులు చెబుతున్నారు.
– న్యూస్‌టుడే, కంభం

స్వాగత సంబరం

ఒంగోలులోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం విద్యార్థుల స్వాగత వేడుక శుక్రవారం కోలాహలంగా సాగింది. సీనియర్ విద్యార్థులు వారితో కలిసి ఆటపాటలతో సందడి చేశారు. ప్రిన్సిపల్ డి.కల్యాణి, వైస్ ప్రిన్సిపల్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ... చదువుతో పాటు ఉద్యోగానికి అవసరమైన నైపుణ్యాలపై ఇప్పటి నుంచే దృష్టి సారించాలని సూచించారు. స్టూడెంట్ కన్వీనర్ శ్రావణి, అకడమిక్ కో ఆర్డినేటర్ మంజుల భారతి తదితరులు పాల్గొన్నారు.
– న్యూస్‌టుడే, ఒంగోలు నగరం

ఖోఖో... అదరహో!

చీమకుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో శుక్రవారం నిర్వహించిన ఖోఖో జిల్లా బాలికల జట్టు ఎంపిక పోటీలు ఉత్సాహంగా సాగాయి. జూనియర్ విభాగంలో 82 మంది, సీనియర్ విభాగంలో 53 మంది పోటీ పడ్డారు. ప్రతిభ చాటిన వారిని ఎంపిక చేశారు. ఈ 19, 20, 21న పంగులూరు; 24, 25, 26న గుడివాడలో జరిగే రాష్ట్రస్థాయి జూనియర్, సీనియర్ టోర్నీల్లో జిల్లాకు వీరు ప్రాతినిధ్యం వహిస్తారని ఖోఖో సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వి.రఘుబాబు, కరిచేటి హనుమంతరావులు తెలిపారు. – న్యూస్‌టుడే, చీమకుర్తి

పుష్పయాగం.. సాయి వైభవం

లాయర్‌పేట సాయిబాబా మందిరం వార్షిక వేడుకలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం నిర్వహించిన పుష్పయాగం కనులపండువగా సాగింది. వివిధ రకాల పూలతో బాబాను సుందరంగా అలంకరించారు. సాయంత్రం.. సాంస్కృతిక సందడి మధ్య రథోత్సవం నిర్వహించారు. మహిళల కోలాట ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
– న్యూస్‌టుడే, ఒంగోలు సాంస్కృతికం

సరకులు తీసుకున్నారా.. సంతృప్తి చెందారా?

▸ స్కాన్ చేసి అభిప్రాయాలు తెలిపే అవకాశం

న్యూస్‌టుడే, ఒంగోలు కలెక్టరేట్

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సంక్షేమ పథకాలను మరింత పారదర్శకంగా అమలు చేసేందుకు కూటమి సర్కారు చర్యలు చేపట్టింది. అందులో భాగంగా వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ పింఛన్లు, దీపం-2 తదితర పథకాల అమలుతో పాటు... ప్రభుత్వ కార్యాలయాల్లో పౌర సేవలపై ఐవీఆర్ఎస్ విధానంలో సర్వే చేపట్టి ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరిస్తోంది. ఇదే క్రమంలో అవకతవకలకు తావులేకుండా రేషన్ సరకులు అందజేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే క్యూఆర్ కోడ్‌తో కూడిన స్మార్ట్ కార్డులను అందజేసింది. తాజాగా అన్ని చౌక ధరల దుకాణాల వద్ద క్యూఆర్ కోడ్‌తో కూడిన బ్యానర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఏవైనా లోటుపాట్లు ఉంటే సదరు కోడ్‌ను స్కాన్ చేసి తెలియజెప్పే వీలు కల్పించింది.

ఓ రేషన్ దుకాణం వద్ద ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ స్కాన్ బ్యానర్

స్కాన్ చేసి ప్రాథమిక వివరాలు నమోదు చేశాక...

▸ మీరు ఈ నెల సరకులు తీసుకున్నారా?
▸ నాణ్యతపై సంతృప్తిగా ఉన్నారా?
▸ డీలరు మీకు సరైన తూకంతో సరఫరా చేశారా?
▸ డీలరు మీతో మర్యాదపూర్వకంగా వ్యవహరించారా?
▸ సరకుల ధర కంటే ఎక్కువ డబ్బులు తీసుకున్నారా?

... అన్న ప్రశ్నలు వస్తాయి. వీటికి అవును, కాదు అన్న సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇది పూర్తయ్యాక చరవాణికి వచ్చే ఓటీపీని నమోదు చేస్తే... మన అభిప్రాయాలు ప్రభుత్వ వెబ్‌సైట్‌కు చేరతాయి. ఇలా కార్డుదారుల నుంచి వచ్చే ఫిర్యాదుల ఆధారంగా పౌరసరఫరాలశాఖ, రెవెన్యూ అధికారులు అవసరమైన చర్యలు తీసుకుంటారు.

జిల్లాలో మొత్తం రేషన్ దుకాణాలు: 1,392
వీటి పరిధిలోని కార్డులు: 6,51,820

ఆస్తులు కొంటున్నారా... పారాహుషార్!

▸ హక్కుదారు నిర్ధారణలో జాగ్రత్తలు తప్పనిసరి

న్యూస్‌టుడే – సి.ఎస్.పురం

ఇంటి స్థలం, వ్యవసాయ భూముల క్రయవిక్రయాలు చేయాలంటే రిజిస్ట్రేషన్ ముఖ్యం. హక్కుదారు ఎవరు?, నిబంధనల ప్రకారం వివరాలు ఉన్నాయా? అన్న వివరాలు తప్పనిసరిగా తెలుసుకోవాలి. లేదంటే తరువాత ఇబ్బందులు పడి పోలీసు స్టేషన్, కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. జిల్లాలో ఈ తరహా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కొనుగోళ్ల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నిపుణుల సూచనలివి.

పురపాలక సంఘం, గ్రామ పంచాయతీల్లోని లేఅవుట్‌లలో ఇళ్ల స్థలాలు కొనుగోలు చేసేటప్పుడు... ఆయా స్థలాలను వ్యవసాయ భూమి నుంచి వ్యవసాయేతర రంగా మార్చారా, లేదా అన్నది తెలుసుకోవాలి. వెంచర్‌కు అన్ని అనుమతులు ఉన్నాయో లేదో చూడాలి. ఆయా భూములు అక్కడి కార్యాలయాల రిజిస్టర్‌లో నమోదు కావడం ముఖ్యం. మదింపు రిజిస్టర్‌లో సంబంధిత అంశాలు పరిశీలించాలి.

ఈ వివరాలు పరిశీలించండి...

▸ ఏదైనా ఆస్తి కొనుగోలు సమయంలో హక్కుదారు, ఏవైనా బకాయిలు ఉన్నాయా? అన్న విషయం నిర్ధారించుకోవాలి.
▸ 'మీ భూమి' వెబ్ సైట్ ద్వారా భూ యాజమాన్య హక్కు పత్రం, అడంగల్, 1బీ తనిఖీ చేసి... అమ్మకందారు పేరిట ఆస్తి ఉందా.. లేదా అన్నది సరిచూసుకోవాలి.
▸ దస్తావేజు ప్రతులు, ఈసీ ద్వారా ఆస్తిపై హక్కు ఎవరిది? వారికి ఎలా సంక్రమించిందన్న విషయాలు తెలుసుకునే వీలుంది.
▸ 'పవర్ ఆఫ్ అటార్నీ' ద్వారా ఆస్తి పొందిన వ్యక్తి అమ్మకం చేస్తున్నప్పుడు... హక్కులు ఉన్నాయా. . లేవా? అన్నది చూడాలి.
▸ వివాదాలు, ఇతరులకు హక్కులు లేవన్న విషయం క్షేత్రస్థాయిలో ధ్రువీకరించుకున్నాకే ముందడుగు వేయాలి.
▸ క్రయ దస్తావేజు రాసుకునే సమయానికి సదరు ఆస్తికి సంబంధించి ఆస్తి, నీటి పన్నులు, విద్యుత్తు బిల్లుల బకాయిలు లేకుండా చూసుకోవాలి.

22 నుంచి కానిస్టేబుళ్ల శిక్షణ

▸ డీటీసీలో వసతులు పరిశీలించిన ఎస్పీ

ఒంగోలు నేరవిభాగం, న్యూస్‌టుడే: నూతనంగా ఎంపికైన స్టయిఫండరీ క్యాడెట్ ట్రైనీ పోలీసు కానిస్టేబుళ్ల శిక్షణ ఈ నెల 22 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో... ఆ మేరకు ఒంగోలులోని జిల్లా శిక్షణ కేంద్రాన్ని (డీటీసీ) సన్నద్ధం చేయాలని ఎస్పీ వి.హర్షవర్ధన్‌రాజు అధికారులను ఆదేశించారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన 193 మందిని ఒంగోలు డీటీసీలో శిక్షణకు కేటాయించినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో శిక్షణ కేంద్రంలోని వసతులను శుక్రవారం పరిశీలించారు. అభ్యర్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు త్వరిగతిన కల్పించాలన్నారు. డీటీసీ ఆవరణలో మొక్కలు నాటారు. మహిళా పీఎస్ డీఎస్పీ వి.వి.రమణకుమార్, సీఐ సుధాకర్, డీటీసీ ఇన్‌స్పెక్టర్ వై.పాండురంగారావు తదితరులు పాల్గొన్నారు.

డీటీసీ ఆవరణలో మొక్కలు నాటుతున్న సిబ్బంది.. పరిశీలిస్తున్న ఎస్పీ హర్షవర్ధన్‌రాజు

తీరం... వ్యర్థాలమయం!

▸ సముద్ర జీవులకు తప్పని ముప్పు

రసాయన, ప్లాస్టిక్ వ్యర్థాలతో మానవాళికే కాదు సముద్ర జీవులకూ ముప్పు వాటిల్లుతోంది. వివిధ ప్రాంతాల్లో తీరానికి కొట్టుకు వస్తున్న జలచరాలు, ఆలివ్ రిడ్లే తాబేళ్ల కళేబరాలు సమస్య తీవ్రతను తెలియజెబుతున్నాయి.
– న్యూస్‌టుడే, టంగుటూరు

టంగుటూరు మండలం పసుపుకుదురు తీరానికి కొట్టుకొచ్చిన వ్యర్థాలు

జిల్లా వరకు దాదాపు అరవై కిలోమీటర్ల పరిధిలో తీరం విస్తరించి ఉంది. కొత్తపట్నం, నాగులుప్పలపాడు, టంగుటూరు, సింగరాయకొండ మండలాలు ఈ పరిధిలో ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లోని రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్ల నుంచి వెలువడే రసాయన వ్యర్థాలను నేరుగా సముద్రంలోకి విడిచి పెడుతున్నారు.

పేరుకుపోతున్నాయిలా...

జనావాసాల్లోని మురుగుతో పాటు ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువులూ ఇదే రీతిలో కాలువల ద్వారా కలుస్తున్నాయి. నడి సంద్రంలో చేపల వేట సమయంలో దెబ్బతిన్న వలలు అలాగే వదిలేస్తుండడమూ సముద్ర చరాలకు ముప్పుగా మారింది.

చర్యలు అవసరం...

యంత్రాంగం పరంగా తీర ప్రాంత శుభ్రతకు తీసుకుంటున్న చర్యలూ అంతంతమాత్రంగానే ఉంటున్నాయి. పాకల, కొత్తపట్నం, పసుపుకుదురు, తాళ్లపాలెం తదితర ప్రాంతాలకు కొట్టుకువచ్చిన వలలు, ప్లాస్టిక్ వ్యర్థాలు నేటికీ అలానే దర్శనమిస్తున్నాయి. గుడ్లు పెట్టేందుకు వచ్చే సముద్ర తాబేళ్లకు ఇవి ముప్పుగా పరిణమిస్తున్నాయి. ఇప్పటికైనా తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

కలెక్టరేట్ వద్ద నిరసన తెలుపుతున్న అంగన్‌వాడీ కార్యకర్తలు

కనీస వేతనం అమలుకు ధర్నా

ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌టుడే: కనీస వేతనం నెలకు రూ.26 వేలు ఇవ్వడంతో పాటు.. అంగన్‌వాడీ కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలన్న డిమాండ్‌తో ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద శుక్రవారం ధర్నా చేపట్టారు. యూనియన్ రాష్ట్ర కార్యదర్శి కె.సుబ్బరావమ్మ మాట్లాడుతూ... వేతనంతో కూడిన సెలవులు, సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు గ్రాట్యుటీ ఇవ్వాలని పేర్కొన్నారు. వివిధ రకాల యాప్‌ల అమలుతో ప్రీ స్కూల్ దెబ్బతింటోందన్నారు. కార్యకర్తలను వేధింపులకు గురిచేస్తున్న అధికారులను బదిలీ చేయాలని జిల్లా ప్రధాన కార్యదర్శి ఈదర అన్నపూర్ణ కోరారు. సమస్యలు పరిష్కరించని పక్షంలో ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. జిల్లా అధ్యక్షురాలు సత్యవతి, నాయకులు జీవీ.కొండారెడ్డి, ఎం.రమేష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ పి.రాజాబాబుకు వినతిపత్రం అందజేశారు.

(c) eenadu

ప్రశంసా పత్రాలు పొందిన ఎన్ఎస్ఎస్ కో ఆర్డినేటర్లతో ఏకేయూ ఉపకులపతి, అధికారులు

సమాజాభివృద్ధికి ఎన్ఎస్ఎస్ అధికారుల కృషి

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు సమాజాభివృద్ధి కోసం పనిచేయాలని ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయం ఉప కులపతి డీవీఆర్ మూర్తి అన్నారు. శుక్రవారం ప్రోగ్రాం అధికారుల సమావేశం నిర్వహించారు. ఎన్ఎస్ఎస్ అధికారి ఎం.హర్షప్రీతమ్‌దేవ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఉప కులపతి మూర్తి పాల్గొని మాట్లాడారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అనేక సమస్యలకు ఎన్ఎస్ఎస్ పరిష్కారమార్గమన్నారు. దీనివల్ల విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెరుగుతాయని, స్వయం సేవకులుగా ఎదుగుతారన్నారు. రిజిస్ట్రార్ బి.హరిబాబు, వైస్ ప్రిన్సిపల్ సోమశేఖర తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ కార్యక్రమాల్లో ప్రతిభ చూపిన ఎన్ఎస్ఎస్ అధికారులను అభినందిస్తూ ప్రశంసా పత్రాలు అందజేశారు.

15న అటల్- మోదీ సుపరిపాలన యాత్ర రాక

ఒంగోలు, న్యూస్‌టుడే: అటల్ - మోదీ సుపరిపాలనా యాత్ర ఈ నెల 15వ తేదీ ఒంగోలు రానుందని, ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయీ విగ్రహాన్ని ఆవిష్కరించి భారీ బహిరంగసభ నిర్వహించనున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు సెగ్గం శ్రీనివాసరావు తెలిపారు. ఒంగోలులోని పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వాజ్‌పేయీ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా డిసెంబర్ 11 నుంచి 25వ తేదీ వరకు ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు. ఇందులో భాగంగా 15వ తేదీ సాయంత్రం అయిదు గంటలకు స్థానిక వెంగముక్కపాలెం సెంటర్‌లో పాత జాతీయ రహదారిపై ఈ విగ్రహావిష్కరణ జరుగుతుందన్నారు. ప్రచార పత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు పి.వి.శివారెడ్డి, పి.వి. కృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి మాకినేని అమరసింహం, రాయపాటి అజయ్, బొద్దులూరి ఆంజనేయులు, పువ్వాడ దామోదర్ తదితరులు పాల్గొన్నారు.

గోడ పత్రాలనుఆవిష్కరిస్తున్న సెగ్గం శ్రీనివాసరావు, పార్టీ నాయకులు

అనుములవీడులో రాంభూపాల్‌రెడ్డి అంత్యక్రియలు

రాంభూపాల్‌రెడ్డి భౌతిక కాయానికి నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి

గిద్దలూరు పట్టణం, న్యూస్‌టుడే : గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే పిడతల రాంభూపాల్ రెడ్డి అంత్యక్రియలు శుక్రవారం మధ్యాహ్నం నిర్వహించారు. ఆయన పార్థివదేహాన్ని శుక్రవారం ఉదయం గిద్దలూరులోని నివాసగృహంలో ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి సందర్శించి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సతీమణి భాగ్యలక్ష్మమ్మ, కుమారుడు ప్రవీణ్‌కుమార్‌రెడ్డిని పరామర్శించి ధైర్యం చెప్పారు. మాజీ ఎమ్మెల్యేలు పిడతల సాయికల్పన, అన్నా వెంకటరాంబాబు, కుందురు నాగార్జున రెడ్డి, జంకె వెంకటరెడ్డి బాధితులను పరామర్శించారు. శుక్రవారం మధ్యాహ్నం ప్రత్యేక వాహనంలో రాంభూపాల్ రెడ్డి భౌతికకాయాన్ని ఊరేగింపుగా రాచర్ల మండలం అనుములవీడు తరలించి అక్కడి హిందూ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.

మాజీ వాలంటీరుకు జైలుశిక్ష

ఒంగోలు న్యాయవిభాగం, న్యూస్‌టుడే: తోటి వాలంటీరును పెళ్లిచేసుకుంటానని మోసం చేసిన ముండ్లమూరు మండలం పోలవరానికి చెందిన మాజీ వాలంటీరు నంబూరి పరిశుద్ధరావు జైలుశిక్షణ పడింది. మహిళా కేసుల విచారణ ప్రత్యేక న్యాయస్థానం, ఒంగోలు రెండో అదనపు జిల్లా సెషన్స్ జడ్జి పందిరి లలిత ఈ శిక్ష విధించారు. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కె. వెంకట రామేశ్వరరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. 2019లో బాధిత మహిళను నిందితుడు పెళ్లి పేరుతో మోసం చేశారు. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయంతో కేసు నమోదుచేశారు. దర్యాప్తు చేసి నిందితునిపై కోర్టులో ఛార్జిషీటు దాఖలు చేశారు. విచారించిన జడ్జి నిందితునిపై నేరం రుజువైనందున ఐదేళ్ల జైలు శిక్ష, రూ. వెయ్యి జరిమానా వేశారు.

పెళ్లి పేరుతో మోసం: ఒంగోలు న్యాయవిభాగం: అత్యాచారం కేసులో నిందితుడు హనుమంతునిపాడు మండలానికి చెందిన కొదుముల రవికి జైలు శిక్ష పడింది. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కె.వెంకట రామేశ్వరరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. హెచ్.ఎం.పాడు మండలానికి చెందిన ఓ మహిళను పెళ్లి పేరుతో అత్యాచారం చేశారు. పెళ్లికి నిరాకరించడంతో బాధిత మహిళ తన తల్లిదండ్రులతో కలిసి హనుమంతునిపాడు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేసి నిందితునిపై కోర్టులో ఛార్జిషీటు దాఖలు చేశారు. మహిళా కేసుల విచారణ ప్రత్యేక న్యాయస్థానం, ఒంగోలు రెండో అదనపు జిల్లా సెషన్స్ జడ్జి పందిరి లలిత నిందితునిపై నేరం రుజువైనందున పదేళ్ల జైలుశిక్ష విధించారు. రూ.12వేలు జరిమానా వేశారు.

పారిశ్రామికవాడలో చోరీ

మద్దిపాడు, న్యూస్‌టుడే: మండల పరిధిలో పారిశ్రామికవాడలోని ఓ పరిశ్రమలో చోరీ జరిగిన సంఘటన గురువారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. బాధితుల కథనం ప్రకారం గుండ్లాపల్లి పారిశ్రామిక వాడలోని పీజీ గ్రానైట్ పరిశ్రమలో గురువారం అర్ధరాత్రి 12-45 గంటల సమయంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు చొరబడ్డారు. పరిశ్రమలో ఉన్న విద్యుత్ వైర్, నీటి బోర్ మోటార్, రాళ్లు ఎత్తే జాకీలను తీసుకువెళ్లారు. తమ వద్ద సీసీ కెమెరాలో రికార్డు అయిన వీడియో, ఫొటోలున్నాయని దర్యాప్తు చేసి విచారణ జరపాలని పరిశ్రమ యజమాని ఎస్ రాజేంద్ర శుక్రవారం మద్దిపాడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు విచారణలో ఉందని పోలీసులు తెలిపారు.

అందని నిధులు.. సాగని నిర్మాణాలు

❖ ప్రకటనలకే పరిమితమైన 'నాడు-నేడు' ❖ కూటమి ప్రభుత్వంపైనే ఆశలు

న్యూస్‌టుడే, బేస్తవారపేట: పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వాలు సకాలంలో చర్యలు తీసుకోలేదు. రేడింటి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు అవస్థలు తప్పట్లేదు. ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి..గత వైకాపా 'నాడు-నేడు' రెండో దశ పాఠశాలల పనులు. అసంపూర్తిగా నిలిచిపోయిన నిర్మాణాలపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు.

ఆర్.కొత్తపల్లిలో సగంలో నిలిచిపోయిన తరగతి గది నిర్మాణం

జిల్లాలో ఇదీ పరిస్థితి..

❖ నాడు-నేడు రెండో దశలో భాగంగా జిల్లా వ్యాప్తంగా దాదాపు 150 ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీల్లో 401 అదనపు తరగతి గదులు, కనీస మౌలిక వసతుల నిర్మాణాలకు రూ.48 కోట్ల నిధులను మంజూరు చేశారు. పలు దఫాల్లో సుమారు రూ.30 కోట్ల వరకు నిధులను విడుదల చేసింది. పూర్తి స్థాయిలో నిధులు సమకూరక పోవడంతో చాలాచోట్ల చేపట్టిన పనులన్నీ అసంపూర్తిగా నిలిచిపోయాయి. ❖ ఒక్క బేస్తవారపేట మండలంలో కేజీబీవీతో కలిపి మొత్తం 25 పాఠశాలల్లో రూ.11.20 కోట్ల నిధులు మంజూరు కాగా పనులు చేపట్టారు. అయితే వాటిల్లో కేవలం రూ.5.32 కోట్లు మాత్రమే అందాయి. దీంతో పూర్తి స్థాయిలో నిధులు అందక చాలా పాఠశాలల్లో పనులు పడకేశాయి. ❖ పిటికాయగుళ్ల జడ్పీ ఉన్నత పాఠశాలలో 3 అదనపు తరగతి గదులు మంజూరైనా నిధుల లేమితో పనులు వివిధ దశల్లో నిలిచిపోయాయి.

ఉన్నతాధికారుల ఆదేశానుసారం చర్యలు..

జిల్లాతో పాటు మండలంలోని పలు పాఠశాలల భవనాల్లో నాడు-నేడు రెండో దశ నిధులు కొద్ది మేర అలానే మిగిలి ఉన్నాయి. వాటి వినియోగంపై ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావాల్సి ఉంది. ప్రస్తుతం పలు పాఠశాలల్లో అసంపూర్తిగా నిలిచిపోయిన నిర్మాణాలను దాతల సాయంతో పూర్తి చేయించేలా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాం. ఆ మేరకు వారి ఆదేశానుసారం ఆయా పాఠశాలల్లో నిర్మాణాలను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటాం.

– ఎన్.మధుసూదన్‌రెడ్డి, ఎంఈవో-1, బేస్తవారపేట.

క్రీడాస్ఫూర్తితో ఉన్నత స్థానాలకు చేరుకోండి

క్రీడాజ్యోతి వెలిగిస్తున్న ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ స్టూడెంట్ అఫైర్స్ డీన్ జి.రామచంద్రరావు

ఎచ్చెర్ల, న్యూస్‌టుడే: విద్యార్థులు క్రీడా స్ఫూర్తితో జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ స్టూడెంట్ అఫైర్స్ డీన్ జి.రామచంద్రరావు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం సంతసీతారాంపురంలోని కింజరాపు ఎర్రన్నాయుడు వ్యవసాయ కళాశాలలో శుక్రవారం వ్యవసాయ విశ్వవిద్యాలయ అంతర్ కళాశాల క్రీడాపోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పోటీలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 18 వ్యవసాయ కళాశాలల నుంచి 530 మంది క్రీడాకారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జి.రామచంద్రరావు మాట్లాడుతూ నాలుగు రోజులపాటు జరిగే క్రీడల్లో విద్యార్థులు గెలుపోటములతో సంబంధం లేకుండా క్రీడా నైపుణ్యాలు ప్రదర్శించాలన్నారు. ఎర్రన్నాయుడు వ్యవసాయ కళాశాల కరస్పాండెంట్ బుడుమూరు శ్రీరామమూర్తి మాట్లాడుతూ క్రీడలతో శారీరక మానసిక వికాసం కలుగుతుందన్నారు. వ్యవసాయ వర్సిటీ పీడీ ఆర్.రవికాంత్‌రెడ్డి, నైరా వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ జి.జోగినాయుడు, కళాశాల యాజమాన్య సభ్యులు ఐ.కిశోర్, దుర్గాశ్రీనివాస్, బీవీఎస్ఎన్ మూర్తి, అధ్యాపకులు పాల్గొన్నారు. ❖ తొలిరోజు నాక్ అవుట్ విధానంలో మూడు ఫుట్‌బాల్ మ్యాచ్‌లు జరిగాయి. కేబీఆర్ వ్యవసాయ కళాశాల (సీఎస్ పురం)పై ఎన్టీఆర్ సీఎఫ్ఎస్టీ వ్యవసాయ కళాశాల (బాపట్ల) గెలుపొందింది.

మాట్లాడుతున్న సీఎండీ పుల్లారెడ్డి

విద్యుత్తు కనెక్షన్ల మంజూరులో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

ఒంగోలు గ్రామీణం: వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్ల మంజూరులో నిర్లక్ష్యం వహిస్తే సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పి.పుల్లారెడ్డి హెచ్చరించారు. విద్యుత్తుశాఖ పురోగతిపై స్థానిక జిల్లా విద్యుత్తుశాఖ కార్యాలయంలో శుక్రవారం జిల్లాలోని ఈఈ, డీఈ, ఏఈలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యుత్తు సరఫరాలో అంతరాయాలు లేకుండా వినియోగదారులకు సత్వర సేవలు అందించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న ఆర్డీఎస్ఎస్ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. పీఎం సూర్యఘర్ పథకం కింద సౌర పలకలు ఏర్పాటు దిశగా అవగాహన కల్పించాలన్నారు. నాణ్యమైన విద్యుత్తు సరఫరా నిమిత్తం ఫీడర్ పెట్రోలింగ్ చేసి లోపాలను సరి చేయాలని సూచించారు. అనంతరం ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్న జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల గోడపత్రాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సీపీడీసీఎల్ డైరెక్టర్లు మురళీకృష్ణ యాదవ్, టీడీఎస్ఎన్.మూర్తి, విద్యుత్తుశాఖ ఎస్ఈ కట్టా వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

చోరీలకు పాల్పడుతున్న ఇద్దరి అరెస్టు

కేసు వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ నాగరాజు

గిద్దలూరు పట్టణం, న్యూస్‌టుడే : పలు గ్రామాల్లో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను అరెస్టుచేసి వారి నుంచి బంగారు నగలు, కారు స్వాధీనం చేసుకున్నట్లు మార్కాపురం డీఎస్పీ నాగరాజు తెలిపారు. ఆయన శుక్రవారం సాయంత్రం ప్రకాశం జిల్లా గిద్దలూరు అర్బన్ పోలీస్‌స్టేషన్ ఆవరణలో నిర్వహించిన సమావేశంలో వివరాలు వెల్లడించారు. గత నెల 23న గిద్దలూరు మండలం దొడ్డంపల్లెలో తాళం వేసివున్న పల్లె రమణారెడ్డి ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. కేసు నమోదుచేసి సీసీ కెమెరాలను పరిశీలించగా, ఇద్దరు నిందితులు దొంగతనానికి పాల్పడినట్లు గుర్తించారు.

స్నేహితుడి సాయంతో..

బాపట్ల జిల్లా నవాబ్‌పేట్‌కు చెందిన పాత నేరస్థుడు సయ్యద్ అఫ్రోజ్ గిద్దలూరులో నివాసముంటూ వ్యసనాలకు బానిసై రాజానగర్, కొంగళవీడు, కృష్ణంశెట్టిపల్లెలోని పలు గృహాల్లో ఇటీవల చోరీలకు పాల్పడ్డాడు. గత నెల 23న అఫ్రోజ్, కడప జిల్లా మైదుకూరు సాయినగర్‌కు చెందిన ఖాదర్‌బాషాతో కలసి గిద్దలూరు మండలం దొడ్డంపల్లెకు కారులో వచ్చి తాళం వేసివున్న పల్లె రమణారెడ్డి ఇంట్లో చోరీకి పాల్పడ్డాడు. దీనిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో గిద్దలూరు సీఐ సురేష్ ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణంలో తనిఖీలు చేస్తుండగా సయ్యద్ అఫ్రోజ్, ఖాదర్‌బాషా కారులో వెళుతూ పట్టుబడ్డారు. వారి కారును తనిఖీ చేయగా 180 గ్రాముల బంగారు ఆభరణాలు లభ్యమయ్యాయి. దీంతో కారు స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్టు చేశారు. గిద్దలూరు సీఐ కె.సురేష్, గ్రామీణ సీఐ రామకోటయ్య, ఎస్ఐ ఇమ్మానియేలు తదితరులు పాల్గొన్నారు.

ఉపాధ్యాయులు, సిబ్బందితో డీఈవో సమావేశం

పదిలో ఉత్తమ ఫలితాలకు సకల చర్యలు:డీఈవో

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: టెన్త్ పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేసేందుకు సకల చర్యలు తీసుకుంటున్నట్లు నూతన డీఈవో సీవీ రేణుక దేవి తెలిపారు. డీఈవోగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారిగా ఆమె నగరంలోని ప్రభుత్వ బాలికల ఉన్నతపాఠశాలను సందర్శించి వంద రోజుల ప్రణాళిక అమలు తీరును సమీక్షించారు. పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధనకు చేపడుతున్న విషయాలను గురించి తెలిపారు.

❖ **శత శాతం ఉత్తీర్ణత దిశగా కార్యాచరణ**

పదో తరగతి పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణత లక్ష్యంగా కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తున్నామని ఆమె పేర్కొన్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు సమ్మెటివ్, ఫార్మెటివ్ అసెస్‌మెంట్ పరీక్షల్లో వచ్చిన మార్కులను బట్టి విద్యార్థులను నాలుగు గ్రేడ్లుగా విభజించామన్నారు. దీని ప్రకారం.. ఏబీ గ్రేడ్‌లో ఉన్నవారిని షైనింగ్ స్టార్స్‌గా, సీడీ గ్రేడ్స్‌లో ఉన్నవారిని రైజింగ్ స్టార్స్‌గా గుర్తిస్తారు. సీడీలో ఉన్నవారిని ఏ బీ స్థాయికి వెళ్లేలా శిక్షణ ఇవ్వడం, అలాగే ఏబీ లో ఉన్నవారు మరింత మెరుగైన మార్కులు సాధించేలా చూడటం ఉపాధ్యాయుల ముందున్న లక్ష్యమని ఆమె తెలిపారు.

మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి

మాట్లాడుతున్న సీనియర్ సివిల్ న్యాయమూర్తి షేక్ ఇబ్రహీం షరీఫ్

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: మత్తు పదార్థాలకు విద్యార్థులు దూరంగా ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ న్యాయమూర్తి షేక్ ఇబ్రహీం షరీఫ్ సూచించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో స్థానిక దామచర్ల ఆంజనేయులు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో శుక్రవారం మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే పరిణామాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మత్తు పదార్థాలు శారీరకంగా, మానసికంగా మనిషిని కుంగదీస్తాయన్నారు. నేరాలు చేయడానికి కూడా దారి తీస్తాయని వివరించారు. విద్యార్థులు క్రమశిక్షణ అలవర్చుకోవడంతోపాటు, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు. బాల్య వివాహాల నియంత్రణలోనూ భాగస్వాములు కావాలని సూచించారు. కార్యక్రమంలో వైద్యులు సంతోష్, అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు.

పాడైపోయిన పాలను తొలగించారు

మద్దిపాడు, న్యూస్‌టుడే: మండల కేంద్రంలో అంగన్‌వాడీలకు పంపిణీ చేయవలసిన పోషకాలు కలిగిన సుమారు 10 వేల పాల ప్యాకెట్లు రోడ్డుపై పారబోసిన నేపథ్యంలో 'ఈనాడు' దినపత్రికలో శుక్రవారం 12 'ఈ నిర్లక్ష్యంలో పాలు పంచుకున్నదెవరు' శీర్షికతో కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారిణి సువర్ణ, మద్దిపాడు ఐసీడీఎస్ ప్రాజెక్టు సీడీపీఓ ఇవాంజలిన్‌లు శుక్రవారం వివరణ ఇచ్చారు. పాలు నిల్వ చేసే గూడెంకు ఆగస్టులో పాలను పంపిణీ చేశారు. జిల్లాలోని ప్రాజెక్టులతో పాటు పక్క జిల్లాల పాల బఫర్ స్టాక్‌ను కూడా ఇక్కడే నిల్వ చేశారు. దాదాపు 6 వేల లీటర్ల పాలు 25 అక్టోబర్ 2025 నాటికి ఎక్స్‌పైర్ అయ్యాయని తెలిపారు. వీటిని బఫర్ స్టాక్ అంటారని ఏపీ డెయిరీ జిల్లా ఇన్‌ఛార్జి రాజమోహన్ తెలిపారు. పాలు పాడైపోయి వాసన రావడంతో గోడౌన్ యజమాని రహదారి పక్కన పోశారని తెలిపారు.

ప్రకాశం జిల్లాలో బ్రాయిలర్ ధరలు (కిలో 1కి రూ.లలో)

వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం ధర - 125, రిటైల్ లైవ్ - 152, చికెన్ విత్ స్కిన్ - 220, చికెన్ స్కిన్‌లెస్- 251

అటవీప్రాంతంలో రెండు మృతదేహాల గుర్తింపు

❖ **ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానం**

గిద్దలూరు పట్టణం, న్యూస్‌టుడే : సంజీవరాయునిపేట అటవీప్రాంతంలోని ఒంటిబోడు సెల వద్ద శుక్రవారం రెండు మృతదేహాలను అటవీ ప్రొటెక్షన్ వాచర్లు గుర్తించారు. కుళ్లిపోయిన స్థితిలో ఓ చెట్టుకు వారి మృతదేహాలు వేలాడుతున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. శుక్రవారం ఉదయం ఒంటిబోడు సెల వద్ద రెండు మృతదేహాలు చెట్టుకు వేలాడుతున్నాయని అటవీ సిబ్బంది గిద్దలూరు పోలీసులకు సమాచారమందించారు. దీంతో ఎస్ఐ ఇమ్మానియేలు సిబ్బందితోపాటు అక్కడికి వెళ్లి పరిశీలించి పురుషుడు, మహిళ మృతదేహాలుగా గుర్తించారు. ఈ ఏడాది జులైలో దంతెరపల్లెకు చెందిన సరమేకుల శ్రీనివాసులు, ఆయన సతీమణి శారద అప్పుల బాధ తాళలేక ఇంటికి తాళం వేసి కనిపించకుండాపోగా..అప్పట్లో కేసు నమోదు చేశారు. దీంతో పోలీసులు వారికి సమాచారమివ్వగా..బాధితులు అటవీ ప్రాంతం వద్దకు వెళ్లి దుస్తుల ఆధారంగా తమ వారేనని గుర్తించారని సీఐ సురేష్ తెలిపారు. వారు బలవన్మరణానికి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఎముకలు, పుర్రెలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించి, శాస్త్రీయంగా నిర్ధారణ అయిన తర్వాతే వారు ఎవరన్నది చెప్పగలమని ఆయనన్నారు.

ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో 11.5 కేజీల గంజాయి పట్టివేత

నిందితులతో ఈగిల్ టీమ్ సీఐ సుధాకర్, పోలీసు సిబ్బంది

ఒంగోలు నేరవిభాగం, న్యూస్‌టుడే: ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్ రైలులో ఒంగోలు - కావలి మధ్య ఈగిల్ పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో 11.50కేజీల గంజాయి పట్టుబడింది. ఒడిశాకు చెందిన ఇద్దరు అనుమానిత వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. మహిళా పీఎస్ సీఐ యు. సుధాకర్ ఆధ్వర్యంలో ఈగిల్, స్పెషల్‌పార్టీ పోలీసులు శుక్రవారం పలు రైళ్లలో అనుమానిత లగేజీని పరిశీలించి పలువురిని ప్రశ్నించారు. ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో ఒంగోలు - కావలి మధ్య నిర్వహించిన తనిఖీల్లో 11.50 కేజీల గంజాయి పట్టుబడింది. ఒడిశా రాష్ట్రం సమస్థాపూర్ జిల్లాకు చెందిన అనిల్ కాలో, షిరోత్ జగత్ అనే ఇద్దరు అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని జీఆర్‌పీ పోలీసులకు అప్పగించారు.

ఆటో బోల్తా.. చోదకుడి దుర్మరణం

రమణయ్య

సి.ఎస్.పురం, న్యూస్‌టుడే: మండలంలోని గణేశునిపల్లి వంతెన వద్ద ఆటో బోల్తాపడి చోదకుడు మృతి చెందిన సంఘటన గురువారం రాత్రి జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. సి.ఎస్.పురం గ్రామానికి చెందిన పశుపులేటి రమణయ్య(52) తన ఆటోను బాడుగకు కడప జిల్లా పోరుమామిళ్లకు తీసుకెళ్లి తిరిగి స్వగ్రామం వస్తున్నారు. గణేశునిపల్లి వంతెనకు సమీపంలోకి రాగానే గేదె అడ్డంగా వచ్చి ఆటోను ఢీకొంది. ఈ ప్రమాదంలో వాహనం రమణయ్యపైనే బోల్తాపడింది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతిచెందాడు. మరో 20 నిమిషాల్లో ఇంటికి చేరుకున్నాక భార్యతో కలిసి.. శుక్రవారం చెన్నైలో జరిగే కుమారుడి అయ్యప్ప ఇరుముడి కార్యక్రమానికి వెళ్లేందుకు సి.ఎస్.పురం నుంచి భార్యాభర్తలిద్దరూ బస్సుకు రిజర్వేషన్ చేయించుకున్నారు. భర్త ఇంటికి వచ్చిన వెంటనే చెన్నై ప్రయాణం అవుదామని భార్య రమణమ్మ సిద్ధమవుతున్న సమయంలో భర్త ప్రమాదంలో మృతిచెందాడనే వార్త తెలుసుకున్న ఆమె తీవ్రంగా రోదించారు. ఉపాధి కల్పించే ఆటోనే ఊపిరి తీస్తుందనుకోలేదని భార్య, కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. రమణయ్యకు భార్యతోపాటు కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేశారు.

వేర్వేరు ప్రమాదాల్లో నలుగురి మృతి

జిల్లాలో శుక్రవారం జరిగిన వేర్వేరు ఘటనల్లో నలుగురు మృతి చెందారు. వాటి తాలూకూ పోలీసులు, స్థానికులు తెలిపిన ప్రకారం..వివరాలిలా ఉన్నాయి..

మద్యం మత్తులో ఈతకు దిగి..

కొండపి గ్రామీణం, న్యూస్‌టుడే: మద్యం మత్తులో ఈతకు వెళ్లి వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని తాటాకులపాలెంలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కొండపి బీసీ కాలనీకి చెందిన బొజ్జా కొండయ్య(50), పెట్లూరులోని ఓ చేపల చెరువు వద్ద కాపాలదారుడిగా పనిచేస్తున్నాడు. మద్యం తాగి ఈత కొట్టేందుకు చెరువులోకి దిగాడు. కొద్ది నిమిషాలకే ఊపిరాడక నీటిలో మునిగిపోయి మరణించాడు. ఈ విషయంపై స్థానికులు కొండపి పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని గజ ఈతగాళ్లతో మృతదేహాన్ని బయటకు వెలికి తీయించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం కొండపి సీహెచ్‌సీకి తరలించారు. కొండయ్య భార్య కొండమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రేమ్‌కుమార్ తెలిపారు.

కొత్తపట్నం రహదారిలో యువకుడు..

ఒంగోలు నేరవిభాగం, న్యూస్‌టుడే: ఒంగోలు - కొత్తపట్నం రహదారిలో శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందాడు. మరొకరు స్వల్పగాయాలతో బయటపడ్డారు. తాలూకా ఎస్సై ఫిరోజ్ కథనం మేరకు వివరాలు.. పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన ప్రదీప్ పాశ్వాన్ (29) స్థానిక రంగారాయుడు చెరువు సమీపంలో మోమోస్ స్టాల్ నిర్వహిస్తుంటాడు. శుక్రవారం సాయంత్రం ఇతను తన స్నేహితుడితో కలిసి కొత్తపట్నం వెళ్లాడు. అక్కడినుంచి తిరుగు ప్రయాణంలో కొప్పోలు సమీపానికి రాగానే వీరి బైకు అదుపుతప్పి మిల్లర్‌ను లాక్కెళ్తున్న టిప్పర్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ప్రదీప్ పాశ్వాన్ అక్కడికక్కడే మృతి చెందాడు. అతని మిత్రుడు స్వల్పగాయాలతో బయటపడగా స్థానికులు అతన్ని వైద్యశాలకు తరలించారు. ఎస్సై ఫిరోజ్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

విద్యుదాఘాతంతో వివాహిత ...

మార్కాపురం అర్బన్: ఓ పేద కుటుంబానికి చెందిన మహిళ విద్యుదాఘాతంతో మృతిచెందారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. స్థానిక పెద్దనాగులవరం రోడ్డులో నివాసముంటున్న రాజు, జ్యోతి దంపతులు. జ్యోతి స్థానికంగా ఉన్న ఓ వస్త్ర దుకాణంలో పనిచేస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్న సమయంలో ఇంట్లో దుస్తులు ఆరేస్తుండగా కరెంటు తీగ తగిలి ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న జ్యోతి మృతి చెందడంతో కుటుంబంలో విషాదం అలముకుంది. ఆమె ముగ్గురు పిల్లలు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సైదుబాబు తెలిపారు.

ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య

మార్కాపురం గ్రామీణం: ఉరేసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని కొత్తపల్లి గ్రామంలో జరిగింది. గ్రామీణ ఎస్సై అంకమ్మరావు తెలిపిన వివరాల ప్రకారం..గ్రామానికి చెందిన ఇమ్మడి ఆంజనేయులు (47) గురువారం తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతుడి భార్య పద్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్కాపురం జీజీహెచ్‌కు తరలించినట్లు ఆయన చెప్పారు.

EENADU Classifieds

BUSINESS SERVICES

బంగారం బ్యాంకులలో/ఏ ఇతర ప్రైవేటు సంస్థలలో తాకట్టులో ఉన్నవి విడిపించి ఈరోజు మార్కెట్ ధర ప్రకారం కొనబడును. (స్పాట్ క్యాష్). Ph: 81422 92071.

REAL ESTATE

FLAT FOR SALE

23 లక్షలకే రాజధాని అమరావతి హైవే మీద గ్రేటెడ్ కమ్యూనిటీ నందు 2BHK ఫ్లాట్స్ కలవు ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే సం|| 89196 28403.

PLOT FOR SALE

వినుకొండ దొనకొండ 133 గజాలె (2.75 సెం.ట్లు) ఇంటి స్థలం స్పాట్ రిజిస్ట్రేషన్. ఫోన్ 9398621767

TO LET

COMMERCIAL

ఒంగోలు అంజయ్యరోడ్డులో V.డెంటిస్ట్‌పైన 1000 చ|| అ|| (25X40) విస్తీర్ణం గల 2nd ఫ్లోర్ ఆఫీసులకు, కోచింగ్ సెంటర్లకు అద్దెకు కలదు. ✆9440056209

JOBS

Need ENT, EMRG Physician, CMO's, Nurses, Receptionist, Pro's Sriram Hospital, Ongole. Call & CV to 98495 95190, 76600 27789.

ఒంగోలు, గుంటూరురోడ్‌లోని A1కళ్యాణమండపంలో సూపర్ వైజర్‌గా పనిచేయుటకు చదువుకున్న మహిళ కావలెను. ✆ 98494 49012.

గుంటూరు మాస్టర్ మైండ్స్ కాలేజి నందు హాస్టల్ ఇన్‌ఛార్జీస్, వార్డెన్స్‌గా పనిచేయుటకు పురుషులు కావలెను. జీతము: 12000/- నుండి 15000/- వరకు ఇవ్వబడును. (ఉచిత భోజనము వసతి కల్పించబడును) విద్యా అర్హతలు: ఇంటర్ & డిగ్రీ వయస్సు: 22 సంవత్సరములపైన ఉండవలెను. వివరములకు సంప్రదించగలరు. ✆ 9248733372.

ఒంగోలు రజా హిందుస్థాన్ నిధి బ్యాంకు నందు పనిచేయుటకు కంప్యూటర్ ఆపరేటర్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ కావలెను. ఆకర్షణీయమైన జీతం. ✆ 9966352087

BRఇన్‌ఫ్రాకాన్ నందు పనిచేయుటకు సైట్ ఇంజనీర్లు కావలెను. Q: డిప్లమో, B.Tech, M.Tech కల్గి పైపులైన్లు ఇరిగేషన్ వర్క్స్ నందు 3 నుండి 4 సం||ల అనుభవం కల్గి ప్రకాశం, నెల్లూరు, అనంతపురం జిల్లాలలో పనిచేయుటకు పూర్తి బయోడేటాను info@brinfracon.comకు పంపగలరు. ✆ 7995557831.

అధిక స్పందనలు పొందండి. వాహనాలు అమ్మకం, ఉద్యోగాల భర్తీ, ఇళ్లు, పాట్లు, స్థలాలు అమ్మకాలు, కొనుగోళ్లు, ఇళ్లు, షాపులు, ప్లాట్లు అద్దెకు మరియు అన్ని రకాల బిజినెస్ వ్యవహారాలు... B/W 5 లైన్ల ప్రకటన రూ.275/- మాత్రమే

వివరాలకు..
97011 12824
ఒంగోలు 80087 09902
మార్కాపురం 80081 11050

మీ చిన్నారులకు పుట్టినరోజు శుభాకాంక్షలు ఈనాడు ద్వారా తెలపండి.
B&W : రూ. 500
Colour : రూ. 700
ప్రకటనలపై 5% GST వర్తించును

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తా పత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయం లో తప్పు, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బు ను వసూలు చేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మ రియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

(c) eenadu

మార్కాపురం

•మార్కాపురం •గిద్దలూరు •యర్రగొండపాలెం

మంత్రికి వినతుల వెల్లువ

పెద్దదోర్నాల, న్యూస్‌టుడే: పొలాలకు వెళ్లేందుకు ఫీడర్ కాలువపై వంతెన నిర్మించాలని, మొంథా తుపానుకు దెబ్బతిన్న పంటలకు పరిహారం ఇవ్వాలని రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడును యడవల్లి ప్రజలు కోరారు. శుక్రవారం వెలిగొండ సొరంగాల వద్దకు వెళుతుండగా రహదారిపై మంత్రి కాన్వాయ్‌ని ఆపి తమ సమస్యలను వివరించారు. ఆయన సానుకూలంగా స్పందించారు. గంటవానిపల్లె, వెంకటరెడ్డి చెరువులకు ఎత్తిపోతల పథకం ద్వారా వెలిగొండ జలాలు అందించాలని కొత్తూరు వాసులు కోరారు. పెద్ద బొమ్మలాపురంలో వెన్నా పాపిరెడ్డి చెరువును గండిచెరువుకు అందించాలని భాజపా నాయకుడు సురవరం వీరారెడ్డి కోరారు.

మంత్రి రామానాయుడుకు సమస్యలు వివరిస్తున్న యడవల్లి వాసులు

కొనుగోలు కేంద్రాలతో దోపిడీకి అడ్డుకట్ట

మార్కాపురం గ్రామీణం, న్యూస్‌టుడే: భూపతిపల్లిలో శుక్రవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం తహసీల్దారు చిరంజీవి పాల్గొని మాట్లాడారు. దళారులు, మధ్యవర్తుల చేతిలో రైతులు మోసపోకుండా ఉండేందుకు ప్రభుత్వమే ధాన్యాన్ని కనీస మద్దతు ధరతో కొనుగోలు చేస్తుందన్నారు. ఏవో బుజ్జిబాయి పాల్గొన్నారు. ◗ రాచర్ల : రైతులు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు ధాన్యం అమ్ముకోవాలని వ్యవసాయాధికారి షేక్ మహబూబ్ బాషా తెలిపారు. సోమిదేవుపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రైతులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంట నమోదైన రైతులు నేరుగా అమ్ముకోవచ్చన్నారు. పీఏసీఎస్ సొసైటీ అధ్యక్షుడు భవనం పుల్లారెడ్డి, డివిజనల్ సొసైటీ కో ఆపరేటివ్ అధికారి ప్రసాద్, అంజికుమార్, శ్రావణి, రైతులు పాల్గొన్నారు.

◗ తర్లుపాడు: మీర్జాపేట గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఏవో జోత్స్నాదేవితో కలిసి మార్కాపురం సహాయ వ్యవసాయ సంచాలకుడు బాలాజీ నాయక్ ప్రారంభించారు. అనంతరం గ్రామంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు.

తేమ పరిశీలిస్తున్న ఎమ్మార్వో చిరంజీవి

బీసీలకు ప్రభుత్వం పెద్దపీట

గిద్దలూరు పట్టణం: సెలూన్లకు ఉచిత విద్యుత్తు అందించడం పట్ల గిద్దలూరు ప్రాంత నాయీ బ్రాహ్మణులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి నివాసానికి వెళ్లి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి ఆధ్వర్యంలో క్షీరాభిషేకం చేపట్టారు. అనంతరం ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం బీసీల అభ్యున్నతికి పెద్దపీట వేస్తోందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకం అందేలా చూస్తామన్నారు. సంఘం నాయకులు తొండమళ్ల బ్రహ్మయ్య, నాగరాజు, సింగయ్య, వెంకటేశ్వర్లు, ప్రసాద్, రంగస్వామి, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

గిద్దలూరు : క్షీరాభిషేకం చేస్తున్న ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి, నాయీబ్రాహ్మణ సంఘం నాయకులు

తురిమెళ్లలో ఎడ్ల బలప్రదర్శన

కంభం, : ఈశ్వరమ్మ ఆరాధన మహోత్సవాన్ని పురస్కరించుకొని తురిమెళ్ల గ్రామంలో శనివారం ఎడ్ల బలప్రదర్శన పోటీలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. గెలుపొందిన ఎడ్ల జతల యజమానులకు మొదటి అయిదు బహుమతులు వరుసగా రూ. 50 వేలు, రూ. 40 వేలు, రూ. 25 వేలు, రూ. 10 వేలు, రూ. 5 వేలు అందజేయనున్నట్లు చెప్పారు.

వాహనం ఢీకొని గాయాలు

బేస్తవారపేట, న్యూస్‌టుడే: ద్విచక్ర వాహనం ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన బేస్తవారపేటలోని పాత సినిమాహాల్ సమీపంలో అనంతపురం-అమరావతి జాతీయ రహదారిపై శుక్రవారం చోటుచేసుకుంది. వీవీ పురానికి చెందిన కర్నాటి వెంకటరెడ్డి పాత సినిమాహాల్ వద్ద రోడ్డు దాటుతుండగా, మోక్షగుండానికి చెందిన అంకయ్య ద్విచక్ర వాహనంపై వస్తూ ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో వెంకటరెడ్డికి తీవ్ర గాయాలు కాగా, అంకయ్యకు స్వల్ప గాయాలయ్యాయి.

నేడు నవోదయ ప్రవేశ పరీక్ష

మార్కాపురం గ్రామీణం: నవోదయ ప్రవేశ పరీక్షను శనివారం నిర్వహించనున్నారు. 6వ తరగతిలో చేరేందుకు ప్రవేశం నిమిత్తం జరుపుతున్నట్లు ప్రిన్సిపల్ వై. శ్రీనివాసరావు తెలిపారు. పశ్చిమ ప్రకాశంలో మొత్తం 27 మండలాల పరిధిలో 30 సెంటర్లలో జరిగే పరీక్షను 7,114 మంది విద్యార్థులు రాస్తున్నట్లు చెప్పారు.

నేడు విద్యుత్తు సరఫరాకు అంతరాయం

త్రిపురాంతకం, న్యూస్‌టుడే: త్రిపురాంతకం మండల కేంద్రంతో పాటు సోమేపల్లి, గణపవరం, మేడపి విద్యుత్తు కేంద్రాల పరిధిలోని గ్రామాల్లో శనివారం విద్యుత్తు సరఫరాలో అంతరాయం కలుగుతుందని ఏఈఈ సురేష్ ఓ ప్రకటనలో తెలిపారు. యర్రగొండపాలెంలోని 132 కె.వి. విద్యుత్తు కేంద్రంలో మరమ్మతుల కారణంగా ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్తు సరఫరా నిలిపివేస్తున్న నేపథ్యంలో ప్రజలు సహకరించాలని కోరారు.

◗ పెద్దదోర్నాల: దోర్నాల మండలం ఎగువచెర్లోపల్లె, నల్లగుంట్ల విద్యుత్తు ఉపకేంద్రాల నిర్వహణ, 33 కేవీ లైన్ల మరమ్మతులు చేసేందుకు శనివారం ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు విద్యుత్తు సరఫరా నిలిపివేయనున్నట్లు ఏఈ బీమానాయక్ తెలిపారు. ఎగువ చెర్లోపల్లె, గంటవానిపల్లె, కొత్తూరు, నల్లగుంట్ల, కొర్రప్రోలు, చెంచుకుంట గ్రామాలకు సరఫరా నిలిచిపోతుందన్నారు.

◗ గిద్దలూరు పట్టణం: శనివారం గిద్దలూరు 132 కేవీ విద్యుత్తు ఉపకేంద్రంలో మరమ్మతుల కారణంగా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఉంటుందని డీఈఈ శేషగిరిరావు తెలిపారు. గిద్దలూరు, కొమరోలు మండలంలోని అన్ని విద్యుత్తు ఉపకేంద్రాలు, రాచర్ల మండలం ఎడవల్లి విద్యుత్తు ఉపకేంద్రం పరిధిలోని అన్ని గ్రామాల్లో విద్యుత్తు సరఫరా ఉండదన్నారు.

చదరంగంలో చిరుతలు

• రాష్ట్రస్థాయికి ఎంపిక

క్రీడావని

న్యూస్‌టుడే, మార్కాపురం పట్టణం :

ప్రస్తుత పోటీ ప్రపంచంలో చదువుకు తప్ప.. వేరే వాటికి అంతగా ప్రాధాన్యమివ్వడం లేదు విద్యార్థులు. తల్లిదండ్రులు కూడా ర్యాంకులు.. మార్కులంటూ వారిపై ఒత్తిడి పెంచుతున్నారు. దీనికి భిన్నంగా ఆ విద్యార్థినులు చదువులతో పాటు క్రీడల్లోనూ రాణిస్తూ సత్తా చాటుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తూ చదరంగంలోనూ రాణిస్తున్నారు.

మార్కాపురం పట్టణంలోని జడ్పీ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినులు చదరంగంలో ప్రతిభ చాటి రాష్ట్రస్థాయికి ఎంపికై ఔరా అనిపించారు. 9వ తరగతి చదువుతున్న వై. షణ్ముఖి, 8వ తరగతి చదువుతున్న సీహెచ్. ప్రహేళిక ఎత్తులకు పైఎత్తులు వేస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో మార్కాపురంలో జరిగిన డివిజన్‌స్థాయి పోటీల్లో రాణించి బహుమతులు గెలుచుకున్నారు.

జిల్లాస్థాయి పోటీల్లో పాల్గొన్న షణ్ముఖి

షణ్ముఖి, ప్రహేళికలను అభినందిస్తున్న పాఠశాల ప్రధానోపాధ్యాయిని శ్రీదేవి, పీడీ జాహ్నవి

దేశానికి ప్రాతినిధ్యం వహించాలన్న లక్ష్యంతో..

గత నెలలో ఒంగోలులో జరిగిన జిల్లాస్థాయి చదరంగం పోటీల్లో వై. షణ్ముఖి, ప్రహేళిక సత్తాచాటి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికవ్వడం విశేషం. త్వరలో పార్వతీపురంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో వీరు పాల్గొంటారు. తాము రాష్ట్రస్థాయిలోనూ రాణించి దేశానికి ప్రాతినిధ్యం వహించాలన్న లక్ష్యంతో సాధన చేస్తున్నామని వారు తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయిని శ్రీదేవి, పీడీ జాహ్నవి వారిని ప్రత్యేకంగా అభినందించారు. చురుగ్గా ఎత్తులు వేస్తూ ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేయడంలో వారిద్దరూ సిద్ధహస్తులని, మరింతగా రాణించేలా ప్రోత్సహిస్తున్నామని పీడీ చెప్పారు.

ఉపాధి లక్ష్యాలు సాధించాలి

కొమరోలు గ్రామీణం, న్యూస్‌టుడే: ఉపాధి లక్ష్యాలను సాధించాలని డ్వామా పీడీ జోసఫ్ కుమార్ తెలిపారు. కలెక్టర్ ఆదేశాలమేరకు కొమరోలు పడిదప్ప చెరువును పరిశీలించారు. అక్కడ నడక దారి ఏర్పాటుకు ఉన్న అవకాశాలను కొమరోలు సహకార సంఘ అధ్యక్షుడు సంజీవ రెడ్డి, శివరామిరెడ్డితో కలిసి అంచనా వేశారు. కొమరోలు ఎంపీడీవో కార్యాలయంలో ఉపాధి సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించి లక్ష్యాలు చేరుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏపీవో మహాలక్ష్మి, సాంకేతిక సహాయకులు రంగారెడ్డితో పాటు హరికృష్ణ పాల్గొన్నారు.

చెరువు కట్ట ప్రాంతాన్ని పరిశీలిస్తున్న పీడీ జోసఫ్ కుమార్

పోలీస్‌స్టేషన్ తనిఖీ

కొనకనమిట్ల, న్యూస్‌టుడే: స్థానిక పోలీసు స్టేషన్‌ను దర్శి డీఎస్పీ లక్ష్మీనారాయణ వార్షిక తనిఖీ శుక్రవారం నిర్వహించారు. అనంతరం ఆయన పలు దస్త్రాలను పరిశీలించి పెండింగ్ కేసులను వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఎస్సైకి సూచించారు. అదేవిధంగా ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి శాంతిభద్రతలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలన్నారు. వీరితోపాటు పొదిలి సీఐ రాజేష్, ఎస్సై శ్రీకాంత్ పాల్గొన్నారు.

కొనకనమిట్ల పోలీసు స్టేషన్‌లో దస్త్రాలను పరిశీలిస్తున్న డీఎస్పీ లక్ష్మీనారాయణ

భూగర్భజలాల పెంపునకు కృషి

గిద్దలూరు పట్టణం, న్యూస్‌టుడే : గ్రామాల్లో భూగర్భజలాల పెంపునకు కూటమి ప్రభుత్వం కృషిచేస్తోందని ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి అన్నారు. ఆయన శుక్రవారం కొత్తకోటలో రూ. 5.13 కోట్లతో చేపట్టనున్న వాటర్ షెడ్ పనులకు భూమిపూజ నిర్వహించారు. అనంతరం గ్రామంలో సచివాలయం, రైతు సేవా కేంద్రం, గ్రామీణ ఆరోగ్యకేంద్రాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా డ్వామా పీడీ జోసఫ్‌కుమార్, జడ్పీటీసీ సభ్యుడు బుడతా మధుసూధన్ యాదవ్, మార్కెట్ కమిటీ ఛైర్మన్ బైలడుగు బాలయ్య, తెదేపా నేత సుబ్బారెడ్డి, అధికారులు పాల్గొన్నారు.

ఎరువుల దుకాణాల తనిఖీ

బేస్తవారపేట, న్యూస్‌టుడే: బేస్తవారపేటలోని పలు ఎరువులు, పురుగు మందుల దుకాణాలను యర్రగొండపాలెం సహాయ వ్యవసాయ సంచాలకులు రమణ, ఏవో అబ్దుల్ రఫీక్ శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. నిల్వలు, బిల్లు పుస్తకాలు, స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మూడు దుకాణాల్లో రూ. 1,18,580 విలువ కలిగిన ఎరువుల అమ్మకాలను నిలుపుదల చేసినట్లు వారు తెలిపారు. నకిలీ మందులు, ఎరువుల, విత్తనాలను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

అంగన్‌వాడీ కార్యకర్తల ఆందోళన

మార్కాపురం అర్బన్, న్యూస్‌టుడే: స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట శుక్రవారం అంగన్‌వాడీ కార్యకర్తలూ, సహాయకులూ తమ సమస్యలను పరిష్కరించాలంటూ ధర్నా నిర్వహించారు. తొమ్మిది డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కార్యాలయ పరిపాలనాధికారి రవీంద్రరెడ్డికి అందజేశారు.

పాలకుల తీరుపై సీపీఐ నిరసన

యర్రగొండపాలెం పట్టణం, న్యూస్‌టుడే: వైద్య కళాశాలలను ప్రైవేట్ పరం చేయడానికి వ్యతిరేకంగా 18తేదీన మార్కాపురం వైద్య కళాశాల ఎదుట సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా చేపడుతున్నట్లు సీపీఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ తెలిపారు. శుక్రవారం స్థానిక సీపీఐ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి సమితి సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం ఈ చర్యలను నిలుపుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి రామయ్య, కేవీ. కృష్ణగౌడ్, సాంబశివరావు, తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న సీపీఐ నేత నారాయణ

సురక్షిత తాగునీరు అందిస్తున్నాం

కొమరోలు గ్రామీణం, న్యూస్‌టుడే: జల సురక్ష మాసంలో భాగంగా గ్రామాల్లోని నీటి ట్యాంకుల అన్నింటినీ శుభ్రపరిచి ప్రజలకు సురక్షితమైన నీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మార్కాపురం డీఎల్‌పీవో ఎస్. సుబ్బారావు తెలిపారు. అల్లినగరం, బ్రాహ్మణపల్లెలోని నీటి ట్యాంకులను పరిశీలించి బ్లీచింగ్‌తో శుభ్రపరిచిన శుద్ధమైన నీరుని గ్రామస్థులకు అందించాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈయన వెంట ఎంపీడీవో సత్యం, డిప్యూటీ ఎంపీడీవో చెన్నారావు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

అల్లినగరం ట్యాంకును పరిశీలిస్తున్న డీఎల్‌పీవో సుబ్బారావు

సెమీ క్రిస్మస్ వేడుకలు

గిద్దలూరు పట్టణం, న్యూస్‌టుడే: స్థానిక పురపాలక కార్యాలయం ఆవరణంలో శుక్రవారం నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో నగర పంచాయతీ ఛైర్మన్ పాముల వెంకట సుబ్బయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాస్టర్ పిలిఫ్స్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం కొవ్వొత్తులు వెలిగించి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ ఎం. వి. రమణబాబు, పట్టణ ప్రణాళికా విభాగం అధికారి శాంతి, శానిటరీ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసరెడ్డి, పురపాలక సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

వేడుకల్లో పాల్గొన్న నగర పంచాయతీ ఛైర్మన్ వెంకటసుబ్బయ్య, కమిషనర్, ఇతర అధికారులు

చంద్రబాబుతో జిల్లా కల సాకారం

మార్కాపురం పట్టణం, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి చంద్రబాబు కొత్తగా మార్కాపురం జిల్లాను ప్రకటించిన సందర్భంగా శుక్రవారం రాత్రి పట్టణంలోని 14వ వార్డులో అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత వైకాపా ప్రభుత్వంలో ఎన్నో ఉద్యమాలు, నిరసనలు, ధర్నాలు చేసినా ఈ ప్రాంతాన్ని విస్మరించి జిల్లా విషయంలో మొండి చేయి చూపారని, తాము చెప్పిన మాట ప్రకారం సీఎం మార్కాపురాన్ని జిల్లాగా ప్రకటించి ఈ ప్రాంత ప్రజల చిరకాల స్వప్నాన్ని నెరవేర్చారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎస్‌కె. మౌలాలి, ఖాన్, గఫార్, తదితరులు పాల్గొన్నారు.

◗ కొనకనమిట్ల, న్యూస్‌టుడే: కొత్తగా మార్కాపురం జిల్లా ఏర్పాటుపై హర్షం వ్యక్తం చేస్తూ మండలంలోని నాగరాజుకుంటలో తెదేపా నాయకుల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎమ్మెల్యే నారాయణరెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు బాబురావు, రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి కామసాని రామిరెడ్డి, సర్పంచి సుఖ్‌దేవ్, తదితరులు పాల్గొన్నారు.

◗ పొదిలి, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి చంద్రబాబుతో మార్కాపురం జిల్లా కల సాకారమైందని తెదేపా నాయకులు అన్నారు. శుక్రవారం తుమ్మగుంటలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎమ్మెల్యే కె. నారాయణరెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం నిర్వహించారు. తెదేపా నాయకులు డి. అంజిరెడ్డి, ఖుద్దూస్, నాయకులు వై. వెంకటేశ్వరరెడ్డి, గోపాల్‌రెడ్డి, శ్రీనివాసులు, రసూల్ పాల్గొన్నారు.

మాట్లాడుతున్న ఎమ్మెల్యే నారాయణరెడ్డి, తెదేపా నాయకులు

విద్యార్థులపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

పుల్లలచెరువు, న్యూస్‌టుడే: విద్యార్థుల భోజనం, వసతి కల్పన విషయంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం ఆయన మండలంలోని పలు గ్రామాలను సందర్శించి పారిశుద్ధ్య పరిస్థితిని పరిశీలించారు. అనంతరం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో అధికారులతో సమావేశం అయ్యారు. స్థానిక బీసీ బాలుర వసతి గృహాన్ని సందర్శించి వారితో కలసి భోజనం చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఇన్‌ఛార్జి ఎంపీడీవో మరియదాసు, అధికారులు పాల్గొన్నారు.

విద్యార్థులతో కలసి భోజనం చేస్తున్న జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్లు

అసిస్ట్ సేవలు అభినందనీయం

యర్రగొండపాలెం పట్టణం, న్యూస్‌టుడే: స్థానిక మండల పరిషత్ సమావేశ భవనంలో అసిస్ట్ సంస్థ ఏర్పాటు చేసిన చెంచు గిరిజనుల సమావేశంలో శుక్రవారం తహసీల్దారు మంజునాథ్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అక్షరాభ్యాసం లేని గిరిజనులకు ఈ సంస్థ ఆధార్‌కార్డులు, వాటిఅప్డేట్ సర్వీసులు, కొత్తరేషన్ కార్డులు, ఉపాధి హామీ కార్డులు, బ్యాంకు అకౌంట్, ఓటర్ కార్డు, జనన, మరణ ధ్రువీకరణ తదితర పత్రాలు పొందేందుకు ముందుండి సహాయ పడుతోందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాసులు, ఎంఈవో ఆంజనేయులు, సంస్థ ప్రతినిధులు కామ్లా నాయక్, బాలలక్ష్మిబాయి తదితరులు పాల్గొన్నారు.

పొదిలిలో గ్రామోత్సవంలో పాల్గొన్న స్వాములు

భవానీల పూజలు

పొదిలి, న్యూస్‌టుడే: మండలంలోని శుక్రవారం భవాని మాలధారణస్వాములు నిర్మమహేశ్వరస్వామి దేవాలయం నుంచి పొదిలమ్మ దేవాలయం వరకు గ్రామోత్సవం నిర్వహించారు. అనంతరం స్వాములు పొదిలమ్మ అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో గురుస్వాములు, సకలమాలధారణ స్వాములు పాల్గొన్నారు.

శనగ.. చేతికందేదెంత..?

కంభం, న్యూస్‌టుడే

శనగ సాగు చేసిన రైతులు ప్రతి సంవత్సరం ఇబ్బందులు పడుతున్నారు. గిట్టుబాటు ధరలు ఉండడం లేదు. వర్షాలు, వాతావరణ మార్పులు, చీడపీడలు కర్షకులను నట్టేట ముంచుతున్నాయి. జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం 1.10 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటి వరకూ కేవలం 38,880 ఎకరాల్లో మాత్రమే శనగ సాగు చేశారు. మరో 10 వేల ఎకరాల కంటే సాగయ్యే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. పశ్చిమ ప్రకాశంలో నవంబర్ మొదటి, రెండో వారంలో పంటను సాగు చేశారు.

ఎండిపోతున్న మొక్కలు..

పశ్చిమ ప్రాంతంలో సాగు చేసిన పైరులోని మొక్కలు ఎండిపోతున్నాయి. మెగ్నీషియం లోపం కనిపిస్తోంది. భూమిలో అధిక తేమ ఉన్నప్పుడు విత్తడం, నల్లరేగడి నేలల్లో పగుళ్లు ఏర్పడడం, విత్తన శుద్ధి చేయకపోవడం వంటి తదితర కారణాలతో మొక్కలు చనిపోతున్నాయని అధికారులు చెబుతున్నారు. పంట సాగైన తర్వాత వర్షాలు లేకపోవడంతో బెట్టకు వస్తోందని, దాంతో మొక్కలు చనిపోతున్నాయని వారు పేర్కొంటున్నారు. ఇప్పటికే రైతులు ఎకరానికి రూ. 15 వేల నుంచి రూ. 20 వేల వరకూ పెట్టుబడులు పెట్టారు. బాగా పండితే ఎకరానికి 8 నుంచి 10 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. గతేడాది 5 నుంచి 6 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఈ సంవత్సరం ఆ దిగుబడి కూడా వచ్చేటట్లు కనిపించడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎండు తెగులు సోకినట్లుగా ఎండిపోతున్నాయని వారు వాపోతున్నారు. గతేడాది సరైన ధరలు లేకపోవడం, ఇప్పటికీ శీతల గిడ్డంగుల్లో నిల్వలు ఉండడంతో ఈ సంవత్సరం సాగు విస్తీర్ణం తగ్గిపోయింది. శనగలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని, మొక్కలు ఎండిపోకుండా పంటలను కాపాడుకునేందుకు సరైన సలహాలు, సూచనలు ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.

సాగులో ఉన్న శనగ పంట

సస్య రక్షణ అవసరం

శనగ పొలాల్లో అక్కడక్కడా మొక్కలు ఎండిపోతున్నాయి. మెగ్నీషియం సల్ఫేట్ ఎకరానికి 2 కిలోలు అయిదారు ట్యాంకుల్లో కలిపి పిచికారీ చేయాలి. ఎండు తెగులు నియంత్రణకు కాపర్ ఆక్సీక్లోరైడ్ లీటర్ నీటికి 3 గ్రాములు కలిపి పిచికారీ చేయాలి.

– బాలాజీ నాయక్, ఏడీఏ, మార్కాపురం



మేమున్నాం.. మీకు తోడుగా.. (10 AM TO 1 PM)

మార్కాపురం : 8008631313
గిద్దలూరు పట్టణం : 8008574135
యర్రగొండపాలెం : 8008552658

కొనకనమిట్ల, న్యూస్‌టుడే

?: మండలంలోని వద్దిమడుగు పాఠశాల వెళ్లే రహదారి పక్కన వ్యర్థాలతో నిండి దుర్వాసన వస్తోంది. స్కూల్ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్యను పరిష్కరించగలరు. - రమణయ్య, వద్దిమడుగు

✓: పంచాయతీ కార్యదర్శితో మాట్లాడి రెండు రోజుల్లో సమస్యను పరిష్కరిస్తాం. – శ్రీదేవి, ఈవోఆర్డీ.

మార్కాపురం పట్టణం, న్యూస్‌టుడే

?: పట్టణంలోని గాంధీ, నెహ్రూ, పేరం బజార్లలో గత కొద్ది రోజులుగా మురికి కాలువలు సరిగా తీయడం లేదు. దీంతో ఎక్కడి మురుగు అక్కడ నిలిచి దుర్వాసన వ్యాపిస్తోంది. చర్యలు తీసుకొని సమస్యను పరిష్కరించాలి. –పి.కుమార్, పట్టణవాసి

✓: పట్టణంలో పారిశుద్ధ్యంపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నాం. ఈ సమస్యను కూడా అలాగే పరిష్కరించేందుకు సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తాం.

–డీవీఎస్.నారాయణరావు, మున్సిపల్ కమిషనర్, మార్కాపురం

బహిరంగ ప్రకటన

నా క్లయింట్లు ప్రకాశం జిల్లా, గిద్దలూరు మండలం, ముండ్లపాడు గ్రామం (1) గంగిశెట్టి ఎల్లుగారి సుబ్బరాయుడు కుమారుడు రామసుబ్బారావు, గిద్దలూరు గ్రామ కాపురస్థులు లేట్ విట్టా నాగిశెట్టి గారి కుమారులు (2) విట్టా కోటయ్య (3) విట్టా రంగనాయకులు (4) విట్టా పుల్లారావు మరియు (5) విట్టా శ్రీహరిబాబు గార్ల వలన సరియైన సంజాయిషీ పొంది యావన్మందికి తెలియజేయు నోటీసు

షెడ్యూలు దాఖలా భూమి అనగా ముండ్లపాడు గ్రామ ఇలాకా [illegible] తెలియజేయడమైనది.

షెడ్యూలు: ప్రకాశం జిల్లా, ఒంగోలు రిజిస్ట్రేషన్ డిస్ట్రిక్ట్, గిద్దలూరు సబ్ డిస్ట్రిక్ట్‌లో చేరిన గిద్దలూరు మండలం, ముండ్లపాడు గ్రామంలో ఉంటున్న స్థిరాస్థి భూమి వివరము:

స. నెం. 606/A1, పైకి విస్తీర్ణం -Ac.0.63 సెంటు మెట్టభూమి

స్థలం: గిద్దలూరు
తేది: 12-12-2025

యస్.వి.నాగేంద్రబాబు
అడ్వకేట్, గిద్దలూరు.

న్యూస్ కంట్రిబ్యూటర్లు కావలెను

ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో పటిష్ఠమైన వార్తా వ్యవస్థను కలిగి తాజా వార్తలను సేకరించి, వాటిని ఈనాడుతో పాటు ఈనాడు.నెట్, ఈటీవీ, ఈటీవీ భారత్ వంటి సంస్థలకు అందిస్తున్న న్యూస్ ఏజెన్సీ 'న్యూస్‌టుడే'కు న్యూస్ కంట్రిబ్యూటర్లుగా వార్తలు అందించేందుకు ఔత్సాహికులైన యువకులు కావలెను.

అర్హత: డిగ్రీ **వయస్సు:** 30 సంవత్సరాల లోపు

అభిరుచి: వార్తల రూపంలో ప్రజా సమస్యలను వెలుగులోకి తేవాలన్న తపన. స్థానికులై, పరిసర ప్రాంతాలపై అవగాహన, కనీస సామాజిక - రాజకీయ పరిజ్ఞానం, కలివిడిగా ఉండే తత్వం కలిగి ఉండాలి.

న్యూస్ కంట్రిబ్యూటర్లు అవసరమైన ప్రాంతాలు:

గిద్దలూరు రూరల్, రాచర్ల, వై.పాలెం రూరల్, పుల్లలచెరువు, మార్కాపురం, పొదిలి రూరల్

సరళమైన తెలుగులో రాయగల నేర్పు, లోకజ్ఞానం, వర్తమాన రాజకీయ - సామాజిక తదితర అంశాలపై అవగాహన కలిగి ఉండాలి.

ఆసక్తిగలవారు: తేది: 13.12.2025, శనివారం ఉదయం 10.30 గం.లకు ఈ కింది చిరునామాలో రాత పరీక్షకు హాజరు కాగలరు. గతంలో హాజరైన వారు తిరిగి ఈ పరీక్షకు రానవసరం లేదు.

పరీక్షా కేంద్రం:
సాధన డిగ్రీ కళాశాల,
రిలయన్స్ స్మార్ట్ ఎదురు, జవహర్‌నగర్, మార్కాపురం

న్యూస్‌టుడే ప్రైవేట్ లిమిటెడ్
C/o ఈనాడు ప్రాంతీయ కార్యాలయం, ఉషోదయ కాంప్లెక్స్, కర్నూలు రోడ్డు, (ఫ్లైఓవర్ సమీపంలో), ఒంగోలు.

కనిగిరి

•కనిగిరి •దర్శి •కొండపి

కిలో పొగాకు గరిష్ఠ ధర రూ.306

కొండపి గ్రామీణం: కొండపి వేలం కేంద్రంలో శుక్రవారం కిలో పొగాకు గరిష్ఠ ధర రూ.306 పలికిందని నిర్వహణాధికారి జి.సునీల్ కుమార్ తెలిపారు. బోర్డు పరిధిలోని అనకర్లపూడి, ముప్పాళ్లపాలెం, పెరిదేపి, మిట్టపాలెం, గోగినేనివారిపాలెం, పైడిపాడు, అక్కచెరువుపాలెం, కామేపల్లి, పచ్చవ, పోతవరం, ముప్పవరం, వెన్నూరు, చిన్నవెంకన్నపాలెం గ్రామాలకు చెందిన రైతులు 1,450 బేళ్లను అమ్మకానికి తీసుకొచ్చారు. అందులో 743 కొనుగోలు చేశారు. మిగిలిన 707 బేళ్లను వివిధ కారణాలతో తిరస్కరించారు. కిలో పొగాకు కనిష్ఠ ధర రూ.50 పలికిందన్నారు.

16న దర్శిలో ఉద్యోగ మేళా

దర్శి: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 16వ తేదీన దర్శి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ కవిత శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉద్యోగ మేళాలో పలు ప్రముఖ కంపెనీలు పాల్గొంటాయని, 10 నుంచి పీజీ వరకు చదివి, 18-30 సంవత్సరాల మధ్య వయసు ఉన్న అభ్యర్థులు పాల్గొనాలని కోరారు. వివరాలకు కళాశాలలో సంప్రదించాలన్నారు.

స్క్రబ్ టైఫస్‌పై అవగాహన అవసరం

పొన్నలూరు, న్యూస్‌టుడే: రాష్ట్రంలో ప్రస్తుతం వ్యాపిస్తున్న స్క్రబ్ టైఫస్‌పై ప్రతి ఒక్కరూ అప్రమత్తతతో పాటు, అవగాహన కలిగి ఉండాలని పొన్నలూరు పీహెచ్‌సీ వైద్యుడు కృష్ణ చైతన్య సూచించారు. శుక్రవారం మండలంలోని ముప్పాళ్ల గ్రామంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలకు ఈ వ్యాధి లక్షణాలు, వాటి నివారణ చర్యలపై అవగాహన కల్పించారు. వైద్యులు మల్లికార్జున్, రవికిరణ్, శ్రీకాంత్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

విద్యుత్తు సరఫరా నిలిపివేత

నేడు

కనిగిరి, న్యూస్‌టుడే: పట్టణంలోని రెండో సబ్ స్టేషన్ మరమ్మతుల కారణంగా పట్టణంలో విద్యుత్తు సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ పవన్‌కుమార్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 7 నుంచి 10 గంటల వరకు సరఫరా ఉండదన్నారు. ● మండలంలోని నందనమారెళ్ల విద్యుత్తు సబ్‌స్టేషన్ పరిధిలోని గ్రామాలకు ఉదయం 7 నుంచి 9 గంటల వరకు సరఫరా ఉండదని రూరల్ ఏఈ నవీన్ తెలిపారు. మండలంలోని తాళ్లూరు, గుడిపాడు సబ్ స్టేషన్ పరిధిలోని గ్రామాలకు ఉదయం 8 నుంచి 10 గంటల వరకు సరఫరా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ● టంగుటూరు: రాయవారిపాలెం, వెలగపూడి గ్రామాల పరిధిలోని 33/11 కేవీ విద్యుత్తు సబ్‌స్టేషన్ మరమ్మతుల కారణంగా ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు టంగుటూరు, పసుపుకుదురు, రాయవారిపాలెం, వెలగపూడి, అనంతవరం, ఆలకూరపాడు, తాళ్లపాలెం గ్రామాల్లో విద్యుత్తు సరఫరా నిలిపివేయనున్నట్లు అధికారులు తెలిపారు.

ట్రాఫిక్ నియమాలు పాటించాల్సిందే

కనిగిరి, న్యూస్‌టుడే: ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు పాటించాలని కనిగిరి డీఎస్పీ పి.సాయి ఈశ్వర్ యశ్వంత్ పేర్కొన్నారు. శుక్రవారం రోడ్డు సేఫ్టీ వారియర్స్‌తో కలిసి పోలీసులు, వాహనదారులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలు తీసుకుని వాహనం నడపకూడదన్నారు. ఇలా చేయడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగి బాధిత కుటుంబం రోడ్డున పడుతుందని వివరించారు. అతి వేగం వద్దని, మైనర్లు వాహనాలు నడపడం నేరమని తెలిపారు. ఎస్సై టి.శ్రీరామ్, ఏఎస్సై శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వాహనదారులతో ప్రతిజ్ఞ చేయిస్తున్న డీఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్

● సింగరాయకొండ గ్రామీణం: జాతీయ రహదారిపై వాహనదారులు నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలతో పాటు చట్టపరమైన చర్యలు చేపడతామని సీఐ హజరత్తయ్య హెచ్చరించారు. కనుమళ్ల గ్రామ పరిధిలోని రవితేజ వద్ద శుక్రవారం ప్రత్యేక సిబ్బందితో వాహనాల తనిఖీలు చేపట్టారు. 50 ద్విచక్ర వాహనదారులకు జరిమానా విధించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని, పాఠశాల బస్సుల్లో ప్రథమ చికిత్స కిట్లు, అత్యవసర ద్వారాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించారు. ఎస్సైలు బి.మహేంద్ర, మహేంద్ర, సిబ్బంది పాల్గొన్నారు.

శిరస్త్రాణం ధరించండి..

దర్శి: శిరస్త్రాణం ధరించడం ద్వారా ప్రాణాలను కాపాడుకోవాలని ద్విచక్ర సీఐ రామారావు వాహనదారులకు హితవు పలికారు. దర్శిలో శుక్రవారం పలు కూడళ్లలో రోడ్ సేఫ్టీ వారియర్స్‌తో కలిసి ద్విచక్ర వాహనదారులకు ప్రమాదాల గురించి వివరించి, శిరస్త్రాణం ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. హెల్మెట్ ధరించి వాహనాలపై వెళుతున్న వారిని అభినందించి, మిఠాయిలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో ఎస్సై మురళి, సిబ్బంది పాల్గొన్నారు.

తాగునీరు.. సరఫరాలో అదే తీరు!

☛ దర్శి పట్టణంలో తరచూ పైపులైన్ల లీకులతో సమస్యలు

☛ జల సురక్ష మాసంతోనైనా ఇబ్బందులు తీరేనా?

న్యూస్‌టుడే, దర్శి

ఇటీవల దర్శిలో తాగునీటి ట్యాంకును పరిశీలిస్తున్న అధికారులు, ప్రజాప్రతినిధులు

దర్శి పట్టణంతో పాటు మండల ప్రజలకు తాగునీరు అందించే ఎన్ఏపీ పథకం శిథిలావస్థకు చేరింది. నాలుగు దశాబ్దాల క్రితం ఏర్పాటు చేసిన పైపులైన్లు తుప్పుపట్టి అధ్వాన స్థితికి చేరాయి. నీటిని శుద్ధి చేసే ఫిల్టర్ బెడ్లు పాడైపోయాయి. సాగర్ కాలువ నుంచి వస్తున్న నీటినే నేరుగా ప్రజలకు అందిస్తున్నారు. ఈ సమస్యలకు తోడు ట్యాంకులను శుభ్రం చేయకపోవడం, మురుగు కాలువల సమీపంలోనే కుళాయిలు ఉండటం, సిబ్బంది నిర్లక్ష్యం వంటి సమస్యలతో తరచూ తాగునీరు కలుషితం అవుతుంది. ఈ క్రమంలో జిల్లా కలెక్టర్ రాజాబాబు ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించే లక్ష్యంతో నెల రోజుల పాటు జల సురక్ష మాసం పేరుతో తాగునీటి పథకాల శుభ్రతకు శ్రీకారం చుట్టారు.

పట్టణంలో సరఫరా అయిన నీటిలో చేరిన మట్టి

తరచూ శుభ్రం చేస్తేనే..

దర్శి పట్టణంలో మొత్తం 4 ఓవర్ హెడ్ ట్యాంకులు ఉండగా, మూడు పనిచేస్తున్నాయి. వీటిని శుభ్రం చేశారు. 18 జీఎల్ఎస్ఆర్ ట్యాంకులు, 4 సంపులు ఉండగా.. ఇప్పటికే కొన్నింటిని శుభ్రపరిచారు. పాచిపట్టి, దుర్వాసన వస్తే వాటిని ముందుగా శుభ్రం చేస్తున్నారు. పైపులైన్లకు మరమ్మతులు చేయడం, ట్యాంకులకు రంగులు వేయడం వంటి పనులు చేపడుతున్నారు. దర్శి నియోజకవర్గ పరిధిలో మొత్తం 268 నీటి నిల్వ ట్యాంకులు ఉండగా.. వీటన్నింటినీ శుభ్రం చేయనున్నారు. తరచూ వీటి నిర్వహణను పట్టించుకుంటేనే సత్ఫలితాలు ఉంటాయని ప్రజలు భావిస్తున్నారు. ఫిల్టర్ బెడ్ల మరమ్మతులకు దర్శికి రూ.40 లక్షలు, దొనకొండకు రూ.95 లక్షలు, కురిచేడుకు రూ.15 లక్షల నిధులు మంజూరు చేశారు.

కుళాయిల నుంచి పచ్చని రంగులో నీళ్లు..

దర్శి పట్టణంతో పాటు మండలంలోని ప్రజలకు ప్రస్తుతం రెండు రోజులకు ఒకసారి తాగునీటి విడుదల చేస్తున్నారు. వస్తున్న నీరు కూడా పచ్చగా ఉండడంతోపాటు మట్టితో కలిసి సరఫరా అవుతుంది. జల సురక్ష మాసం ద్వారా సమస్యలు తీరుతాయని అధికారులు చెబుతున్నారు. గతంలో ఇదేవిధంగా చెప్పిన హామీలు నెరవేరలేదు. ఈ క్రమంలో కలెక్టర్ చేపట్టిన కార్యక్రమం విజయవంతమై శుద్ధమైన తాగునీరు అందుతుందని ప్రజలు భావిస్తున్నారు. దీనిపై ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ నారాయణ స్వామిని వివరణ కోరగా.. పకడ్బందీగా పనులు చేపట్టి ప్రజలకు పరిశుభ్రమైన తాగునీరు అందిస్తామని తెలిపారు.

వారికి టెట్ మినహాయించండి

సి.ఎస్.పురం: డీఎస్సీ 2010కి ముందు నియమితులైన ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి వి.సాంబశివరావు, మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్.వెంకటరామయ్య, షేక్ పాదుషాలు డిమాండ్ చేశారు. స్థానిక వడ్డెపాలెం మండల పరిషత్తు ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం యూటీఎఫ్ మండల కమిటీ సమావేశం జరిగింది.

బాలికల వసతిగృహంలో సౌకర్యాలపై ఆరా

జరుగుమల్లి, న్యూస్‌టుడే: జరుగుమల్లిలోని బీసీ బాలికల వసతిగృహాన్ని తహసీల్దార్ మురళి శుక్రవారం పరిశీలించారు. వసతి, భోజనం, శుభ్రత, నీటి సౌకర్యాలు వంటి అంశాలను పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు చేశారు. విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం అన్ని విధాల కృషి చేస్తుందని తెలిపారు.

దొనకొండను మార్కాపురం జిల్లాలోనే కలపాలి

దొనకొండ, న్యూస్‌టుడే: దొనకొండ మండలాన్ని నూతనంగా ఏర్పాటుకానున్న మార్కాపురం జిల్లాలో కలపాలని ఎంపీపీ ఉషారాణి కోరారు. మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ఆమె అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండలాన్ని 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న మార్కాపురంలో కలపకుండా 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒంగోలులో ఉంచడంతో జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే ప్రజలు అవస్థలు పడతారని తెలిపారు. 12 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతానికి ఆశ చూపడమే తప్ప చేసిందేమీ లేదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజల అభిప్రాయాలు సేకరించి మార్కాపురంలో కలిపితే కంపెనీలు వచ్చి దొనకొండ మండలం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఈ మేరకు సభ్యులతో తీర్మానం చేసి జిల్లా కలెక్టర్‌కు పంపిస్తున్నామన్నారు. మండలంలో మంచినీటి సమస్య ఎక్కువగా ఉందని. . సాగర్‌నీరు అన్ని గ్రామాలకు అందేలా చూడాలని ప్రజాప్రతినిధులు కోరగా.. పైపులైన్లకు లీకులు ఉండటంతో సక్రమంగా సరఫరా కావటం లేదని నిధులకోసం ప్రతిపాదనలు పంపించామని వచ్చిన వెంటనే సమస్య తీరుతుందని ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ కిరణ్‌కుమార్ సమాధానమిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వసంతరావు నాయక్, వైస్ ఎంపీపీలు కోటిరెడ్డి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న ఎంపీపీ ఉషారాణి

మాట్లాడుతున్న డీఆర్‌డీఏ పీడీ నారాయణ

పేదరిక నిర్మూలనే ధ్యేయం

కనిగిరి, న్యూస్‌టుడే: పేదరిక నిర్మూలనే ధ్యేయంగా పనిచేయాలని డీఆర్‌డీఏ పీడీ నారాయణ పేర్కొన్నారు. శుక్రవారం పట్టణంలోని గోనుగుంట కల్యాణ మండపంలో ఏపీఎం, సీసీలు, వీవోఏలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. స్వయం సహాయక సంఘాలు తీసుకున్న రుణాలను సకాలంలో రికవరీ చేయాలని సూచించారు. సమన్వయంతో పని చేస్తేనే లక్ష్యాలను సాధిస్తారన్నారు. ఏపీడీ నీలంకంఠంరెడ్డి, బ్యాంకు లింకేజీ డీపీఎం అంబేద్కర్, వెలుగు అధికార్లు, ఆరు మండలాల సిబ్బంది పాల్గొన్నారు.

రైతులూ దళారుల చేతిలో మోసపోవద్దు

● ధాన్యం కొనుగోలు కేంద్రాలపై అధికారుల అవగాహన

హనుమంతునిపాడు, న్యూస్‌టుడే: మండలంలోని అన్ని రైతు సేవా కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేస్తామని తహసీల్దారు ఎస్.నాగుల్ మీరా తెలిపారు. శుక్రవారం హాజీపురంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని హాజీపుం రైతుసేవా కేంద్రంలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సింగిల్ విండో అధ్యక్షుడు నారాయణరెడ్డి మాట్లాడుతూ.. రైతులు దళారుల చేతిలో మోసపోకుండా గిట్టుబాటు ధరకు అమ్ముకోవాలని సూచించారు. ఏవో రవికుమార్, మండల తెదేపా అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, రైతులు పాల్గొన్నారు

● పీసీపల్లి: రైతులు తక్కువ ధరకే దళారులకు ధాన్యం అమ్మి నష్టపోవద్దని మండల వ్యవసాయ అధికారి రంగకృష్ణ సూచించారు. శుక్రవారం మండలంలోని తలకొండపాడులో రైతులతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం క్వింటాలుకు మద్దతు ధర ఏగ్రేడ్ రకానికి రూ.2,389, సాధారణ రకం రూ.2369లు ప్రకటించినట్లు తెలిపారు. నూర్పు అయిన వెంటనే పీఏసీఎస్ ఆధ్వర్యంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం తలకొండపాడు, వరిమడుగు రైతు సేవాకేంద్రాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పంట విక్రయించుకునేందుకు రైతులు ఈ పంట నమోదు చేసుకుని ఉండాలని చెప్పారు.

సాగునీటి కొరత లేకుండా చర్యలు

తాళ్లూరు, న్యూస్‌టుడే: ఎన్నెస్పీ కాలువ చివరి భూముల వరకు సాగునీటి సరఫరా చేయిస్తామని, సాధ్యమైనంత మేరకు కొరత రాకుండా చర్యలు చేపడతామని దర్శి విభాగం ఈఈ యు.విజయలక్ష్మి తెలిపారు. మండలంలోని మల్కాపురం సమీపాన రజానగరం మేజరు కాలువ చివరి ప్రాంతం వద్ద కాలువలో నీటి సరఫరా తీరును ఆమె అధికారులతో కలిసి శుక్రవారం సాయంత్రం పరిశీలించారు. ఈ ప్రాంతంలో సాగు చేస్తున్న పంటలను తెలుసుకున్నారు. ఏఈ వై.విజయరత్నం, జేఈ శ్రీకాంత్‌రెడ్డి, డీసీ సుబ్బారావు, రైతులు పాల్గొన్నారు.

మల్కాపురం వద్ద కాలువను పరిశీలిస్తున్న ఈఈ విజయలక్ష్మి, జేఈలు, రైతులు

బడిలో సెమీ క్రిస్మస్ వేడుక

తాళ్లూరు మండలం బొద్దికూరపాడు పంచాయతీ పరిధి చింతలపాలెం ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ముందుగా కేకు కోశారు. ఈ సందర్భంగా విద్యార్థినులు దూతలుగా వేషధారణలతో అలరించారు. పాఠశాల ఆవరణలో ఏసు క్రీస్తు జననంపై ప్రదర్శించిన నాటిక ఆకర్షించింది. గ్రామస్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. -న్యూస్‌టుడే, తాళ్లూరు

మురుగులోనే మంచినీటి పైపులు

కనిగిరి పట్టణంలోని పలు వార్డుల్లో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో సరఫరా అయ్యే తాగునీరు కలుషితమవుతుంది. 20 ఏళ్ల నాడు ఏర్పాటు చేసిన ఇనుప పైపులైన్‌లు తుప్పు పట్టి పోవడంతో వాటి స్థానంలో తాత్కాలికంగా ప్లాస్టిక్ పైపులు ఏర్పాటు చేశారు. వీటిలో అధిక భాగం మురుగు కాలువల్లోనే ఏర్పాటు చేయడంతో మురుగు నీరు, మంచినీరు రెండూ కలిసి పోతున్నాయి. ఇలాంటి పరిస్థితి పట్టణంలోని మసీదు ప్రాంతం మున్సిపల్ కార్యాలయం వెనుక వీధి, అంకాలమ్మ బజారు ప్రాంతాల్లో నెలకొంది. ఈ విషయమై ఏఈఈ కోటేశ్వరరావును వివరణ కోరగా కొత్త పైప్‌లైన్ ఏర్పాటు చేసి నీరు కలుషితం కాకుండా చూస్తామని తెలిపారు. -న్యూస్‌టుడే, కనిగిరి

పాత చీర.. పొలానికి కంచె

పంటలను కాపాడుకోవడానికి రైతులు నానా పాట్లు పడుతుంటారు. టంగుటూరు మండలం వల్లూరు సమీపంలో ఓ రైతు తాను సాగు చేసిన పెసరపంటను కాపాడుకోవడానికి పాత చీరలు తెచ్చి పొలం చుట్టూ ఇలా కట్టారు. ఈ ప్రాంతంలో జింకలు, అడవి పందులు అధికంగా ఉండటంతో పంటలను తరచూ నాశనం చేస్తుంటాయి. వాటి నుంచి రక్షించుకునేందుకు రైతు తన పొలంలో రంగు రంగులతో చీరలను కట్టడంతో వాటి బెడద తప్పింది. -న్యూస్‌టుడే, టంగుటూరు

ఆరోగ్య కేంద్రం.. ఏం ఉపయోగం?

ఇది కొండపి మండలం నేతివారిపాలెంలోని గ్రామీణ ఆరోగ్య కేంద్రం. ఇటీవల కొంత మంది అనారోగ్యంతో ఆరోగ్య కేంద్రం వద్దకు రాగా.. తాళాలు వేసి ఉన్నాయి. దీంతో రోగులు సిబ్బందికి ఫోన్ చేశారు. స్పందించిన ఆరోగ్య సిబ్బంది ఈ రోజు రావడం లేదు, సర్వేలో ఉన్నాం, మిగిలిన వాళ్లు వ్యాక్సినేషన్‌లో ఉన్నరంటూ సమాధానం ఇచ్చారు. కొండపిలోని సీహెచ్‌సీకి వచ్చి చూపించుకోవాలని సలహాలు ఇచ్చారని గ్రామస్థులు తెలిపారు. ఆరోగ్య కేంద్రంలో సుమారు 5 మంది పనిచేస్తున్నారు. ఎప్పుడు విధుల్లో ఉంటారో తెలియని దుస్థితి ఎదురవుతుందని స్థానికులు మండి పడుతున్నారు. ఈ విషయంపై సూపర్‌వైజర్ లక్ష్మీనరసింహంను వివరణ కోరగా.. నిత్యం సిబ్బంది ఉండేలా చూస్తామని తెలిపారు. -న్యూస్‌టుడే, కొండపి గ్రామీణం

నీళ్ల ట్యాంకుల పరిశీలన: దర్శి: జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వరరావు పోతవరం, తానంచింతల గ్రామాల్లోని పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆయా గ్రామాల్లోని ఎస్‌డబ్ల్యూపీసీ షెడ్, తాగునీటి ట్యాంకును పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు చేశారు. ప్రాథమిక పాఠశాల విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించారు. ఎంపీడీవో కల్పన పాల్గొన్నారు.

PUBLIC NOTICE

Under the instructions of my client M/s Shriram Finance Ltd., Darsi Prakasam District issue the following notice to the general public.

My client intends to grant loan to the applicant **Smt. Pottasiri Lingamma, w/o Bapaiah,** R/o Peda Ullagallu Village, Mundlamuru Mandal, Prakasam District Submitted that the following documents to create the same as security for the Trade Finance. On careful scrutiny of the documents I have submitted that my legal opinion as follows for the property as security by of registered mortgage. As such if anyone have any claims, charges, mortgages, sale agreements, court attachments, court disputes, etc., shall be informed to the address 7 days from the date of this notice. Otherwise later objections will not bind my client in this regard.

SCHEDULE: Prakasam District - Ongole Registration District - Darsi Sub-Registration District - Mundlamuru Mandal - Peda Ullagallu Grama Panchayath - Peda Ullagallu revenue village Sy.No. 247/5, 247/9 and 247/6, Extent: Ac. 0-06 cents or 290.4 Squire yards vacant site bounded by **East:** The site of Pottasiri Lingamma i.e., applicant, **South:** The site of Annapureddy Venkataswamy, **West:** The house of Pottasiri Lingamma i.e., applicant, **North:** Raka Pokala bata.

Sd/- G. SREENIVASULA REDDY
Advocate & Notary, Darsi,
Prakasam District
Cell: 9346917985

Darsi
Date: 11.12.2025

మేమున్నాం.. మీకు తోడుగా

కనిగిరి : 8008574114, (10 AM TO 1 PM)
దర్శి: 9848 671678, కొండపి: 96424 56296

?: హెచ్ఎంపాడులోని ఒక వీధిలో పట్టపగలే విద్యుత్తు దీపాలు వెలుగుతున్నాయి. –జె.ప్రసాద్, స్థానికుడు

✓: ఆర్థిక సంఘం నిధులు వెచ్చించి వెంటనే ఆన్‌ఆఫ్ స్విచ్‌లు ఏర్పాటు చేస్తాం. – కె.రాజారావు, సర్పంచి

?: మర్రిపూడి మండలం గుండ్లసముద్రం బీసీ కాలనీలో వీధి దీపాలు వెలగడం లేదు. -బాలగురవయ్య, స్థానికుడు

✓: విద్యుత్తు సిబ్బందితో మాట్లాడి వెంటనే మరమ్మతులు చేయిస్తాం. –దుర్గాప్రసాద్, పంచాయతీ కార్యదర్శి

- న్యూస్‌టుడే, హనుమంతునిపాడు, మర్రిపూడి

ఎరువుల కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు

వెలిగండ్ల, న్యూస్‌టుడే: వెలిగండ్లలో శుక్రవారం దర్శి ఏడీఏ బాలాజీనాయక్ ఆధ్వర్యంలో ఎరువుల దుకాణాలపై దాడులు నిర్వహించారు. లైసెన్స్ ఫారం పొందుపర్చకపోవడంతో రెండు దుకాణాల్లో రూ.2 లక్షలకు పైగా విలువ చేసే ఎరువుల అమ్మకాలను నిలుపుదల చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎరువులు కొనుగోలు చేసిన తర్వాత రైతులు బిల్లులు తప్పని సరిగా తీసుకోవాలని సూచించారు. ఎరువుల కృత్రిమ కొరతను సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఏవో శిల్ప, సిబ్బంది పాల్గొన్నారు.

21న పల్స్ పోలియో విజయవంతానికి పిలుపు

దర్శి, న్యూస్‌టుడే: ఈ నెల 21న నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చందలూరు పీహెచ్‌సీ వైద్యాధికారిణి బ్లెస్సీ సూచించారు. మరో వైద్యాధికారిణి సురేఖతో కలిసి శుక్రవారం ఆసుపత్రిలో వైద్య సిబ్బందికి తగు సూచనలు చేశారు. పీహెచ్‌సీ పరిధిలో 0-5 సంవత్సరాల పిల్లలు 5,315 మంది ఉన్నారని, వీరికి 37 కేంద్రాలు, కేంద్రానికి నలుగురు సిబ్బంది ఏర్పాటు చేసినట్లు వివరించారు.

ప్రభుత్వ భూమి ఆక్రమిస్తే చర్యలు

పామూరు: ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ వాసుదేవరావు తెలిపారు. పామూరులోని నెల్లూరు రోడ్డులో సర్వే నంబర్ 454/19లో 2 ఎకరాలు, 454/22లో 50 సెంట్ల భూమికి సంబంధించి క్రయ విక్రయాలపై శుక్రవారం ఆ భూమికి సంబంధించిన దస్త్రాలను ఫిర్యాదు దారులతో కలిసి పరిశీలించారు.

● **సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం తనిఖీ:** సింగరాయకొండ గ్రామీణం: సింగరాయకొండ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నిర్వహించే భూముల దస్త్రాలపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని ఒంగోలు రిజిస్ట్రార్ బాలాంజనేయులు సూచించారు. స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని శుక్రవారం ఆయన తనిఖీ చేశారు.

ఘటనా స్థలంలో ట్రాక్టర్

కట్టెల లోడు ట్రాక్టర్ బోల్తా

టంగుటూరు, న్యూస్‌టుడే: కట్టెల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్‌ను ట్రాలీ లారీ ఢీకొన్న సంఘటన టంగుటూరు 16వ జాతీయ రహదారిపై శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. ఒంగోలు-టంగుటూరు మార్గంలో కట్టెల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్‌ను విజయవాడ నుంచి తమిళనాడుకు వెళ్తున్న ట్రాలీ లారీ బలంగా ఢీకొంది.

సస్యరక్షణ చర్యలతో అధిక దిగుబడులు

దర్శి, న్యూస్‌టుడే: అపరాల సాగులో సరైన సస్యరక్షణ చర్యలు తీసుకోవటం ద్వారా మంచి దిగుబడులు సాధించవచ్చని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, గుంటూరు అపరాల ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ మోహన్‌రెడ్డి తెలిపారు. శాస్త్రవేత్తల బృందం డాక్టర్ సంబశివరావు, శివారెడ్డితో కలిసి శుక్రవారం దర్శి, ముండ్లమూరు, పసుపుగల్లు, తిమ్మాయిపాలెం, భోదనంపాడు, అబ్బాయిపాలెం గ్రామాల్లో కంది సాగును పరిశీలించారు. మారుకా మచ్చల పురుగు కనిపిస్తుందని, శాస్త్రవేత్తల సూచనలతో మందులు వాడాలన్నారు. దర్శి కేవీకే కోఆర్డినేటర్ డాక్టర్ రమేష్ పాల్గొన్నారు.

దర్శిలో కంది పంటను పరిశీలిస్తున్న శాస్త్రవేత్త మోహన్‌రెడ్డి, అధికారులు

తామర పురుగుతో మిరపకు నష్టం

కురిచేడు: తామర పురుగుల నివారణకు విచ్చలవిడిగా ఖరీదైన పురుగుమందులు పిచికారీ చేసి నష్టపోవద్దని దర్శి ఉద్యాన పరిశోధన కేంద్రం సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ ఎం.రవీంద్ర బాబు సూచించారు. శుక్రవారం ఆయన వ్యవసాయ అధికారులతో కలిసి కురిచేడు, కాటంవారిపల్లె గ్రామాల్లో మిరప తోటలను పరిశీలించారు. మిరపలో ప్రస్తుతం తామరపురుగు ఉద్ధృతంగా ఉందని, సామూహిక నివారణ పద్ధతులను అవలంబించాలని సూచించారు. ఉద్యాన అధికారిణి బి.ధనలక్ష్మి పాల్గొన్నారు.

అనుమతి మేరకే పొగాకు వేయండి

కొండపి గ్రామీణం: కొండపి పొగాకు బోర్డు పరిధిలోని రైతులు అనుమతులు మేరకే పంట సాగు చేయాలని రీజనల్ మేనేజర్ రామారావు సూచించారు. శుక్రవారం వేలం కేంద్రంలో 2024-25 సంవత్సరానికి కొనుగోలుకు ఆఖరి రోజు కావడంతో రైతులు ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఒంగోలు ఆర్ఎంతోపాటు ఐటీసీ లేఫ్ మేనేజర్ రాజు హాజరయ్యారు. వారితోపాటు వేలం నిర్వాణాధికారి సునీల్ కుమార్‌లను రైతులు శాలువాలతో సన్మానించారు. బోర్డు మాజీ వైస్ ఛైర్మన్ బ్రహ్మయ్య, రైతు నాయకుడు కృష్ణారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

న్యూస్ కంట్రిబ్యూటర్లు కావలెను

ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో పటిష్ఠమైన వార్తా వ్యవస్థను కలిగి తాజా వార్తలను సేకరించి, వాటిని ఈనాడుతో పాటు ఈనాడు.నెట్, ఈటీవీ, ఈటీవీ భారత్ వంటి సంస్థలకు అందిస్తున్న న్యూస్ ఏజెన్సీ 'న్యూస్‌టుడే'కు న్యూస్ కంట్రిబ్యూటర్లుగా వార్తలు అందించేందుకు ఔత్సాహికులైన యువకులు కావలెను.

అర్హత: డిగ్రీ **వయస్సు:** 30 సంవత్సరాల లోపు

అభిరుచి: వార్తల రూపంలో ప్రజా సమస్యలను వెలుగులోకి తేవాలన్న తపన. స్థానికులై, పరిసర ప్రాంతాలపై అవగాహన, కనీస సామాజిక - రాజకీయ పరిజ్ఞానం, కలివిడిగా ఉండే తత్వం కలిగి ఉండాలి.

న్యూస్ కంట్రిబ్యూటర్లు అవసరమైన ప్రాంతాలు:

వెలిగండ్ల, సింగరాయకొండ టౌన్, దర్శి రూరల్

సరళమైన తెలుగులో రాయగల నేర్పు, లోకజ్ఞానం, వర్తమాన రాజకీయ - సామాజిక తదితర అంశాలపై అవగాహన కలిగి ఉండాలి.

ఆసక్తిగలవారు: తేది: 13.12.2025, శనివారం ఉదయం 10.30 గం.లకు ఈ కింది చిరునామాలో రాత పరీక్షకు హాజరు కాగలరు. గతంలో హాజరైన వారు తిరిగి ఈ పరీక్షకు రానవసరం లేదు.

పరీక్షా కేంద్రం:
ఐకిడ్స్ పాఠశాల
నీలకంఠంవారి వీధి, కనిగిరి

న్యూస్‌టుడే ప్రైవేట్ లిమిటెడ్
C/o ఈనాడు ప్రాంతీయ కార్యాలయం, ఉషోదయ కాంప్లెక్స్, కర్నూలు రోడ్డు, (ఫ్లైఓవర్ సమీపంలో), ఒంగోలు.

కంటైనర్ ఢీకొని ఆటో ధ్వంసం

టంగుటూరు, న్యూస్‌టుడే: కొబ్బరి బొండాల లోడుతో వెళ్తున్న ఆటోను కంటైనర్ లారీ ఢీకొన్న సంఘటన మండలంలోని వల్లూరు 16వ జాతీయ రహదారి ఫ్లైవంతెనపై శుక్రవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు.. ఒంగోలు నుంచి ఉలవపాడుకు కొబ్బరి బొండాలతో వెళ్తున్న ఆటోను వెనుక నుంచి వస్తున్న కంటైనర్ లారీ చోదకుడు నిద్రమత్తు కారణంగా ఢీకొట్టాడు. ఈ క్రమంలో ఆటో ముందు భాగం డివైడర్‌ను ఢీకొనగా.. బొండాలు రోడ్డుపై చిందరవందరగా పడిపోయాయి. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ప్రమాదానికి గురైన ఆటో, రోడ్డుపై పడిన కొబ్బరిబొండాలు

సంప్రదాయ కళ.. వేడుకల్లో భళా!

● కోలాటంతో ఆకట్టుకుంటున్న కనిగిరి మహిళలు

న్యూస్‌టుడే, కనిగిరి

మన సంప్రదాయ కళల్లో కోలాటం ఒకటి. ఇలాంటి ప్రాచీన కళకు మహిళలు, యువతులు, బాలికలు తిరిగి జీవం పోస్తున్నారు. ఉదయం నుంచి మహిళలు, యువతులు ఇంటి పనులు, ఉద్యోగాలు, చదువుల్లో నిమగ్నమై ఉంటున్నా.. నిత్యం కొంత సమయం కోలాట సాధనకు కేటాయిస్తున్నారు. రోజూ సాయంత్రం వేళ కాసేపు మానసిక ప్రశాంతత కోసం కోలాటంపై ఆసక్తి చూపుతున్నారు. ప్రధానంగా కనిగిరి పట్టణంలోని ఎన్జీవో కాలనీకి చెందిన మహిళా సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ పొందుతున్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ప్రదర్శనలు ఇస్తూ మన్ననలు అందుకుంటున్నారు. నెల్లూరు జిల్లా మాలకొండ లక్ష్మీనరసింహస్వామి ఉత్సవాల్లో, నర్రవాడ వెంగమాంబ ఆలయ వేడుకలు, మిట్టపాలెం నారాయణస్వామి ఆలయంలోని వేడుకలతోపాటు, శివరాత్రి, శ్రీరామ నవమి, దేవీశరన్నవరాత్రులు సందర్భంగా కోలాటాన్ని ప్రదర్శించి పలువురి మన్ననలు అందుకుంటున్నారు. కోలాటంలో మొత్తం 27 కోపు లుంటాయని, వీటిలో 25 వరకు తాము నేర్చుకుని ప్రదర్శనలిస్తున్నట్లు మహిళలు వరలక్ష్మి, రమణమ్మ, కుమారి, మనోరంజని సావిత్రమ్మ తదితరులు తెలిపారు. గతంలో కోలాటం అంటే అంత శ్రద్ధ ఉండేది కాదని.. ఇప్పుడు చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా నేర్చుకుని వివిధ ఉత్సవాల్లో ఉచితంగానే ప్రదర్శనలిస్తున్నట్లు తెలిపారు. ఇది మనసుకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందని, ఆరోగ్యం కూడా కలిగిస్తుందని చెబుతున్నారు.

కోలాట ప్రదర్శనలో ఎన్జీవో కాలనీ మహిళలు

(c) eenadu

ఒంగోలు

•ఒంగోలు • సంతనూతలపాడు

నిజాయతీ చాటిన మహిళా కండక్టర్

మేదరమెట్ల, ఒంగోలు, న్యూస్‌టుడే: కొరిశపాడు మండలం రావినూతల గ్రామానికి చెందిన నాగవల్లి నాగమ్మ అనే మహిళ శుక్రవారం ఒంగోలు బస్టాండ్‌లో నగదు, బంగారం ఉన్న సంచి మర్చిపోయారు. ఆ సంచిని ఒంగోలు ఆర్టీసీ డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్న రాజేశ్వరి గమనించారు. అందులో ఉన్న ఆధార్ కార్డు ఆధారంగా చిరునామా గుర్తించారు. మేదరమెట్ల బస్టాండ్‌లోని కంట్రోలర్ రామయ్యకు సంచి చేరేలా చేశారు. రామయ్య బాధితురాలికి సమాచారం అందించగా ఆమె హైదరాబాద్ వెళ్లినట్లు తెలియడంతో ఆమె కుమార్తెకు దానిని అందించారు. సంచిలో రూ.లక్ష విలువ చేసే బంగారు నగలతో పాటు, రూ.1100 నగదు ఉన్నట్లు రామయ్య తెలిపారు. నిజాయతీ చాటుకున్న కండక్టర్ రాజేశ్వరిని సహ ఉద్యోగులు అభినందించారు.

ప్రైవేటుగా ధాన్యం విక్రయించొద్దు

చీమకుర్తి, న్యూస్‌టుడే: రైతులు ప్రైవేటు వ్యక్తులకు ధాన్యం విక్రయించకుండా ప్రభుత్వ ఆధ్వర్యంలోని రైతు సేవా కేంద్రాల్లో మాత్రమే అమ్మకాలు చేసుకోవాలని చీమకుర్తి తహసీల్దారు ఆర్.బ్రహ్మయ్య కోరారు. మండలంలోని దేవరపాలెం రైతు సేవా కేంద్రంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం గురించి రైతులకు అవగాహన కల్పించారు.

కాలువల్లో మురుగు తొలగింపు

స్పందనకు వందనం

ఒంగోలు అంజయ్యరోడ్డు, న్యూస్‌టుడే: పదో డివిజన్ కొప్పోలు గాంధీనగర్‌లో కాలువలు మట్టితో పూడిపోయి మురుగు ముందుకు సాగడం లేదు. ఈ విషయమై 'ఈనాడు'లో గురువారం 'కాలువ.. శుభ్రం లేక' శీర్షికతో వచ్చిన కథనానికి అధికారులు శుక్రవారం స్పందించారు. ఆ ప్రాంతంలో కాలువలు పూడిక తీయించి మురుగు ముందుకు సాగేలా చేశారు.

రైతులతో చర్చిస్తున్న తహసీల్దారు, సీఐ

విద్యుత్తు లైను ఏర్పాటుకు మార్గం సుగమం

చీమకుర్తి, న్యూస్‌టుడే: పొదిలి మండలం ఉప్పలపాడు విద్యుత్తు కేంద్రం నుంచి చీమకుర్తి మండలం నిప్పట్లపాడు, బక్కిరెడ్డి పాలెం మీదుగా తాళ్లూరు వరకు ఏర్పాటు చేయనున్న హైటెన్షన్ విద్యుత్తు లైనుకు అడ్డంకులు తొలగిపోయాయి. తగిన నష్ట పరిహారం చెల్లించే వరకు తమ పొలాల మీదుగా విద్యుత్తు లైను ఏర్పాటు చేయడానికి వీలు లేదంటూ ఆయా గ్రామాల రైతులు గత కొద్ది నెలలుగా పనులు అడ్డుకుంటున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం తహసీల్దారు ఆర్.బ్రహ్మయ్య, సీఐ. డి.ప్రసాద్, విద్యుత్తు అధికారులు సిబ్బందితో కలిసి గ్రామాలకు చేరుకున్నారు. నిబంధనల ప్రకారం పరిహారం అందించే దిశగా చర్యలు చేపడతామని రైతులకు చెప్పారు. ఆమేరకు రైతులు అంగీకరించడంతో విద్యుత్తు లైను ఏర్పాటుకు మార్గం సుగమమైంది.

మెప్మాలో లోతైన విచారణ జరగాలి



కలెక్టర్ రాజాబాబుతో చర్చిస్తున్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ స్థానిక ప్రకాశం భవన్‌లోని ఛాంబర్‌లో శుక్రవారం కలెక్టర్ పి.రాజాబాబు, జేసీ రోణంకి గోపాలకృష్ణను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. మెప్మా పరిధిలో జరిగిన అక్రమాలపై లోతైన విచారణ చేయాలని కోరారు. స్థానిక అంబేడ్కర్ భవన్ ఆధునికీకరణకు డీఎంఎఫ్ కింద రూ.70 లక్షలు నిధులు ఇవ్వాలని విన్నవించారు. అలాగే డీఎంఎఫ్ కింద ఒంగోలు నగరపాలక సంస్థ భవనానికి నిధులు ఇచ్చే అవకాశాన్ని పరిశీలించాలని కోరారు. జీజీహెచ్‌లో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉంది, పలు సమస్యలపై చర్చించేందుకు అభివృద్ధి కమిటీ సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. ఎన్.అగ్రహారం, వెంగముక్కపాలెం వద్ద అనర్హులకు ఇచ్చిన 9 వేల ఇంటి పట్టాల రద్దు విషయమై చర్చించారు.

పారిశ్రామిక వాడ.. చోరీలకు అడ్డా.!

❖ కట్టడికి చర్యలు అవసరమంటున్న నిర్వాహకులు, ప్రజలు

న్యూస్‌టుడే, మద్దిపాడు: ఒకప్పుడు వేలాది మందికి ఉపాధి కల్పించిన స్థానిక పరిశ్రమల కేంద్రం నేడు చోరీలకు అడ్డాగా మారడంపై ప్రజలు, యజమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

గుండ్లాపల్లిలోని పారిశ్రామిక వాడ

పగలు పరిశీలన.. రాత్రి చోరీ

గత వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరితో పారిశ్రామిక వాడలో 80 శాతం పైగా పరిశ్రమలు మూత పడ్డాయి. అధికారుల పర్యవేక్షణ, సెక్యూరిటీ సిబ్బంది లేకపోవడంతో పరిశ్రమల్లోని విలువైన వస్తువులు దొంగలు దోచుకుని సొమ్ము చేసుకుంటున్నారు. పారిశ్రామిక వాడలో పదుల సంఖ్యలో పాత ఇనుము కొనుగోలు చేసే దుకాణాలు జాతీయ రహదారి వెంబడి వెలిశాయి. దొంగతనానికి పాల్పడే వారు పగలు ఇండస్ట్రియల్ ఏరియాలో తిరిగి ఎక్కడ విలువైన వస్తువులు దొరుకుతాయో పరిశీలించి రాత్రి వాటిని చోరీ చేస్తున్నారు. వీటిని పాత ఇనుము కొనుగోలు చేసే దుకాణాలకు విక్రయిస్తున్నారు.

ముఠాగా తయారు చేసి.

దొంగతనాలకు పాల్పడే వారి ద్వారా పాత ఇనుము తక్కువ ధరలకు దొరకడంతో ఇనుము కొనుగోలు చేసేవారే కొంత మందిని ముఠాగా ఏర్పాటు చేస్తున్నారు. వారితో చోరీలు చేయిస్తున్నట్లు స్థానికుల సమాచారం. అంతేకాకుండా వ్యవసాయ పొలాల వద్ద ఉండే మోటార్లు, వైర్లు, ప్లాస్టిక్ వస్తువులను కూడా చోరీ చేసి ఇక్కడే అమ్ముతున్నారనే ప్రచారం ఉంది.

కనిపించని పర్యవేక్షణ

పరిశ్రమల్లో విలువైన వస్తువులు అపహరణకు గురవుతున్నా యజమానులు ప్రత్యేక కట్టడి చర్యలు తీసుకోలేకపోతున్నారు. పరిశ్రమలు నిర్వహించలేక మూత వేసి సెక్యూరిటీ సిబ్బందిని నియమించడం కష్టమవుతోందని కొందరు యజమానులు తెలిపారు. పోలీసులకు గతంలో ఫిర్యాదు చేసినప్పటికీ, ఆ నాలుగురోజులు హడావుడి తప్ప ఉపయోగం ఉండటం లేదన్నారు. ఐలా పన్నులు వసూలు చేయడం తప్ప పారిశ్రామిక వాడలో కనీసం వీధి దీపాల గురించి కూడా పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు కల్పించుకుని సెక్యూరిటీ గార్డులను ఏర్పాటుచేసి పారిశ్రామిక వాడలో దొంగతనాలు అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.

కళాశాల విద్యార్థుల రక్తదానం

ఒంగోలు నగరం: నగరంలోని మంగమూరురోడ్డు కూడలి వద్దగల శ్రీనాగార్జున డిగ్రీ కళాశాలలో శుక్రవారం మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. కళాశాల ఛైర్మన్ వి.రాంప్రసాద్ శిబిరాన్ని ప్రారంభించారు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు సహకారంతో న్యూవిజన్ బ్లడ్ సెంటర్ నిర్వాహకులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. 132 మంది విద్యార్థులు రక్తదానం చేశారు. కళాశాల ప్రిన్సిపల్ వి.వసంతలక్ష్మి మాట్లాడుతూ ఏటా తమ కళాశాల విద్యార్థులు రక్తదానం చేస్తున్నారన్నారు. రక్తదానం చేసేందుకు యువనీత ముందుకు రావాలన్నారు. ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ ఆర్.యోగయ్య చౌదరి, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.

ఎం.వేములపాడులో వృథా భూముల సర్వే

ఎం.వేములపాడు (సంతనూతలపాడు), న్యూస్‌టుడే: మండలంలోని ఎం.వేములపాడులో డొంక వృథా భూములకు సర్వే చేపట్టారు. ఇటీవల స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు రావడంతో తహసీల్దార్ నారాయణరెడ్డి, సర్వేయర్ రాజేష్‌లు పరిశీలించారు. 3.27 ఎకరాల డొంక పోరంబోకు భూమికి సర్వే చేపట్టి హద్దులు నిర్ణయించారు. పరిశీలనలో నాయకులు శీలం రామారావు, మండవ వెంకటనారాయణ, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

సర్వేలో పాల్గొన్న తహసీల్దార్ నారాయణరెడ్డి, సర్వేయర్ రాజేష్ తదితరులు

పాదయాత్రగా దుర్గమ్మ చెంతకు..

పర్చూరు, న్యూస్‌టుడే: పాదయాత్రగా భవానీ దీక్షాపరులు విజయవాడ బాట పట్టారు. 41రోజుల దీక్ష పూర్తి చేసుకున్న ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం ఈదుమూడి గ్రామానికి చెందిన షేక్ నాగూర్‌మస్తాన్‌వలీ, రాచూరి మస్తానరావు, వల్లూరు వెంకటేశ్వరరావులు చేపట్టిన పాదయాత్ర దీక్ష శుక్రవారం పర్చూరుకు చేరుకుంది. వీరిలో నాగూర్‌మస్తాన్‌వలీ ముస్లిం సంప్రదాయ వ్యక్తి కాగా 13ఏళ్ల నుంచి భవానీ దీక్ష చేపడుతున్నట్లు చెప్పారు. దీక్షా సమయంలో 41 రోజులపాటు ఇంటికి వెళ్లకుండా పూజలు చేస్తూ ఆలయంలోని పీఠం వద్దనే ఉంటున్నట్లు తెలిపారు.

సర్వేరెడ్డిపాలెంలో సేవా కార్యక్రమాలు

సేవా కార్యక్రమంలో క్విస్ విద్యార్థులు

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: స్థానిక క్విస్ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు ఒంగోలు మండలం సర్వేరెడ్డిపాలెంలో ఎన్ఎస్ఎస్ సేవా కార్యక్రమం చేపట్టారు. వారం రోజుల పాటు జరిగే కార్యక్రమంలో భాగంగా శుక్రవారం గ్రామంలో వంద మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కళాశాల అధినేత నిడమానూరి సూర్యకల్యాణ చక్రవర్తి మాట్లాడుతూ వికసిత భారత్ ట్రస్ట్ సహకారంతో గ్రామంలో మెగా క్యాంపు నిర్వహిస్తున్నామన్నారు. ఎన్ఎస్ఎస్ డీన్ నవనీత కృష్ణన్, పీవో వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.

అనాథలు, వృద్ధులకు దుప్పట్ల పంపిణీ

సరుకులు అందజేస్తున్న మానవత సేవా సంస్థ ప్రతినిధులు

ఒంగోలు అంజయ్య రోడ్డు, న్యూస్‌టుడే: మానవత సేవా సంస్థ ఒంగోలు శాఖ ఆధ్వర్యంలో సంతపేటలోని శివం శరణాలయానికి సరుకులతో పాటు వృద్ధులు చలికి ఇబ్బంది పడకుండా దుప్పట్లు పంపిణీ చేశారు. బుధవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో సంస్థ ఒంగోలు శాఖ ఛైర్మన్ మారెళ్ల సుబ్బారావు, సూరనుకుంట కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

న్యూస్ కంట్రిబ్యూటర్లు కావలెను

ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో పటిష్టమైన వార్తా వ్యవస్థను కలిగి తాజా వార్తలను సేకరించి, వాటిని ఈనాడుతో పాటు ఈనాడు.నెట్, ఈటీవీ, ఈటీవీ భారత్ వంటి సంస్థలకు అందిస్తున్న న్యూస్ ఏజెన్సీ 'న్యూస్‌టుడే'కు న్యూస్ కంట్రిబ్యూటర్లుగా వార్తలు అందించేందుకు ఔత్సాహికులైన యువకులు కావలెను.

అర్హత: డిగ్రీ వయస్సు: 30 సంవత్సరాలలోపు

అభిరుచి: వార్తల రూపంలో ప్రజా సమస్యలను వెలుగులోకి తేవాలన్న తపన, స్థానికంగా, పరిసర ప్రాంతాలపై అవగాహన, కనీస సామాజిక - రాజకీయ పరిజ్ఞానం, కలివిడిగా ఉండే తత్వం కలిగి ఉండాలి.

న్యూస్ కంట్రిబ్యూటర్లు అవసరమైన ప్రాంతాలు:

ఒంగోలు

సరళమైన తెలుగులో రాయగల నేర్పు, లోకజ్ఞానం, వర్తమాన రాజకీయ - సామాజిక తదితర అంశాలపై అవగాహన కలిగి ఉండాలి.

ఆసక్తిగలవారు: తేది: 13.12.2025, శనివారం ఉదయం 10.30 గం.లకు ఈ కింది చిరునామాలో రాత పరీక్షకు హాజరు కాగలరు. గతంలో హాజరైన వారు తిరిగి ఈ పరీక్షకు రానవసరం లేదు.

న్యూస్‌టుడే ప్రైవేట్ లిమిటెడ్

C/o ఈనాడు ప్రాంతీయ కార్యాలయం, ఉషోదయ కాంప్లెక్స్, కర్నూలు రోడ్డు, (డ్రైవర్ సమీపంలో), ఒంగోలు

మేమున్నాం.. మీకు తోడుగా..

(10 AM TO 1 PM)

ఒంగోలు నగరం: 8008574067
ఒంగోలు గ్రామీణం : 8008564455
ఒంగోలు అంజయ్య రోడ్డు : 8247324766
కొత్తపట్నం : 8464085451
ఎన్.ఎన్.పాడు: 8008552692

మీ ప్రాంతంలో ఏ ప్రజా సమస్యనైనా పరిష్కరించే క్రమంలో 'ఈనాడు' మీకు తోడుగా ఉంటుంది. వివరాలను, చిత్రాలను వాట్సప్ ద్వారా పంపవచ్చు. లేదా ఫోన్లో వివరించవచ్చు. వాటిని అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తాం.

ఒంగోలు అంజయ్యరోడ్డు, న్యూస్‌టుడే:

?: నగరంలోని సుజాతనగర్ 1వ లైన్లో కుక్కల సమస్య ఎక్కువగా ఉంది. వృద్ధులు, చిన్న పిల్లలపై ఎక్కడ దాడి చేస్తాయోనని భయంగా ఉంది. కుక్కలను ఇక్కడి నుంచి తరలించాలి. – మౌళిక, ఒంగోలు

✓: సిబ్బందిని పంపించి కుక్కలను తరలించి సమస్య లేకుండా చేస్తాం. – షేక్ బాషా, ఇన్‌ఛార్జ్ శానిటరీ సూపర్‌వైజర్

మద్దిపాడు, న్యూస్‌టుడే:

?: మద్దిపాడు గ్రామంలోని పడమర పాలెం చెరువు చుట్టూ ముళ్ల చెట్లు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇక్కడ విష సర్పాలు ఎక్కువగా తిరుగుతున్నాయి. కంప చెట్లను తొలగించి చెరువు పక్కనే ఉన్న అంగన్‌వాడీ, ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చేయాలి. – జి.సత్యనారాయణ, మద్దిపాడు

✓: మా పంచాయతీ సిబ్బందిని అక్కడికి పంపించి పాఠశాల వద్ద ఉన్న కంప చెట్లను తొలగించడానికి చర్యలు తీసుకుంటాం. – నూరుల్లా గ్రామ పంచాయతీ, కార్యదర్శి, మద్దిపాడు

?: మద్దిపాడు మండలం ఏడుగుండ్లపాడు జాతీయ రహదారి ఫ్లైఓవర్ పక్కన ఉన్న సర్వీస్ రోడ్డు మధ్యలో గ్రామస్థులు చెత్త వేసి, వ్యర్థాలను వేస్తున్నారు. అటు వైపు నిత్యం రాకపోకలు జరుగుతుంటాయి. ప్రయాణికులు దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నారు. చెత్త వేయకుండా చర్యలు తీసుకోవాలి. – డి.నవీన్‌కుమార్, ఏడుగుండ్లపాడు

✓: మా పారిశుద్ధ్య సిబ్బందిని వెంటనే పంపి చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలు వేయకుండా చూస్తాం. నోటీస్ బోర్డులు కూడా పెడతాం. – అజయ్ కీర్తి, గ్రామ పంచాయతీ కార్యదర్శి, ఏడుగుండ్లపాడు

కొత్తపట్నం, న్యూస్‌టుడే:

?: మండలంలోని ఈతముక్కల గ్రామం పార్కు రోడ్డులో చాలా రోజుల నుంచి వ్యర్థాలు తరలించేందుకు కార్మికులు రావటం లేదు. దీంతో ఎక్కడ చెత్త అక్కడే నిలిచిపోతోంది. వెంటనే సిబ్బందిని పంపి పారిశుద్ధ్య చర్యలు తీసుకోగలరు. – వెంకటేశ్వర్లు, సుబ్బారావు, కొత్తపట్నం.

✓: సిబ్బందిని పంపి సమస్య పరిశీలిస్తాం. చెత్త తొలగించేందుకు చర్యలు తీసుకుంటాం. – నారాయణరెడ్డి, పంచాయతీ కార్యదర్శి.

నాగులుప్పలపాడు, న్యూస్‌టుడే:

?: ఈదుమూడి గ్రామంలోని కొమ్మమూరు కెనాల్‌కు సంబంధించిన మురుగు కాలువ శుభ్రం చేసి చాలా కాలం అవుతోంది. దీంతో మురుగు నిలిచి ముందుకు సాగని పరిస్థితి నెలకొంది. సమస్య పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. – డేవిడ్, రాజేష్, గ్రామస్థులు

✓: వీలైనంత తొందరలో సమస్యను ఇరిగేషన్ అధికారులు దృష్టికి తీసుకెళ్తాం. పరిష్కారానికి కృషి చేస్తాం. – తేళ్ల రవికుమార్, ఎంపీడీవో

అర్జీల సత్వర పరిష్కారానికి చర్యలు

వినతులు పరిశీలిస్తున్న ఎమ్మెల్యే బీఎన్ విజయ్‌కుమార్

సంతనూతలపాడు, న్యూస్‌టుడే: ఎమ్మెల్యే బీఎన్ విజయ్‌కుమార్ తన కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్‌లో 25 వినతులు స్వీకరించారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి ప్రజలు సమస్యలపై ఎమ్మెల్యేకు వివరించారు. ఇళ్ల స్థలాలు, గృహనిర్మాణం, రేషన్ కార్డులు, నూతన పింఛన్లు ఇలా పలు వాటికి ఆయన వినతులు స్వీకరించారు. సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని ఆయన తెలిపారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

నాగులుప్పలపాడు, న్యూస్‌టుడే: నూతనంగా నియమితులైన జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ ముప్పవరపు సుధీర్ సంతనూతలపాడు ఎమ్మెల్యే బీఎన్ విజయకుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. శుక్రవారం ఒంగోలు మంగమూరు రోడ్డులోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఆయనను కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. గ్రంథాలయాల అభివృద్ధికి తోడ్పడాలన్నారు. కార్యక్రమంలో తెదేపా మండల అధ్యక్షులు తేళ్ల మనోజ్‌కుమార్, నియోజకవర్గ రైతు అధ్యక్షులు జంటూరి శ్రీనివాసరావు, మెట్ల సుబ్బయ్య, సర్వ కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

బీఎల్వో నియామక ఉత్తర్వులపై ఆగ్రహం

మాట్లాడుతున్న ఎంపీపీ అంజిరెడ్డి

కొత్తపట్నం, న్యూస్‌టుడే: మండల పరిషత్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంటుగా పనిచేస్తున్న ఆదిత్యను బీఎల్వో నియామక ఉత్తర్వులను నిలిపి వేయాలని [illegible] సాయంత్రం ఎంపీపీ అంజిరెడ్డి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మా అనుమతి లేకుండా ఆర్డీఓ, బీఎల్వోగా విధులు నిర్వహించాలని ఏ విధంగా ఉత్తర్వులు ఇస్తారని నిలదీశారు. తక్షణమే ఆ ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని మండలంలో తీర్మానించారు. సమావేశంలో వివిధ శాఖలపై చర్చలు జరిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీకృష్ణ, డిప్యూటీ ఎంపీడీవో వేణుగోపాలకృష్ణమూర్తి, తహసీల్దార్ కె.శంకర్, డాక్టర్ శ్రావ్య, ఎంపీటీసీలు, సర్పంచులు పాల్గొన్నారు.

14న క్విజ్, వ్యాసరచన పోటీలు

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: ఈనెల 15న పొట్టి శ్రీరాములు వర్ధంతిని పురస్కరించుకొని ప్రభుత్వం ఆత్మార్పణ దినోత్సవంగా జరుపుతుందని డీఈవో సీవీ రేణుక తెలిపారు. ఈ సందర్భంగా 14వ తేదీన అన్ని యాజమాన్య పాఠశాల విద్యార్థులకు క్విజ్, వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించాలని ఆదేశించారన్నారు. వర్ధంతి రోజున విజేతలకు బహుమతి ప్రదానం చేయాలన్నారు.

నేడు విద్యుత్తు సరఫరా నిలిపివేత

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: మరమ్మతుల దృష్ట్యా ఒంగోలు నగర పరిధిలోని కర్నూలురోడ్డు, మంగ బజారు, ఆర్టీసీ బస్టాండ్ తదితర ప్రాంతాల్లో శనివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్తు సరఫరా ఉండదు. ఈ మేరకు వినియోగదారులు సహకరించాలని విద్యుత్తుశాఖ డీఈ పాండు రంగారావు తెలిపారు.

* కొత్తపట్నం, న్యూస్‌టుడే: నూతన విద్యుత్తు లైన్ల నిర్మాణం కారణంగా నేడు మడనూరు, తేటుపురం ఆక్వా రైతులకు 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్తు సరఫరా ఉండదు. ఈ విషయాన్ని కొత్తపట్నం మండల ఏఈఈ చంద్రకాంత్ తెలిపారు.

పూర్ణిమ ఇండేన్‌గ్యాస్ ఏజెన్సీ అడ్రసు మార్చబడినది

ఒంగోలు పూర్ణిమ ఇండేన్ గ్యాస్ ఏజెన్సీ సంతపేట నుండి ఒంగోలు అన్నవరప్పాడు ఇవల్రెన్‌లోకి మార్చబడినది. డోర్ నెంబరు. 37-1-4(193).

సెల్: 9866233604

విద్యార్థులతో కలిసి భోజనం చేస్తున్న ఎంపీడీవో సురేష్‌బాబు

విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలి

సంతనూతలపాడు, న్యూస్‌టుడే: విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని ఎంపీడీవో సురేష్‌బాబు పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక జడ్పీ హెచ్ఎస్‌లో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. పాఠశాల్లో విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ప్రధానోపాధ్యాయులు ఎం.ప్రమోదను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. అదే క్రమంలో సంతనూతలపాడు-2 సచివాలయాన్ని ఎంపీడీవో పరిశీలించారు.

రోడ్డు విస్తరణ మరిచారా..

గుండ్లాపల్లి పారిశ్రామికవాడ నుంచి నాగులుప్పలపాడుకు ఆర్అండ్‌బీ రహదారి ఉంది. నిడమానూరు ఉన్నత పాఠశాల సమీపంలో విస్తరణ పనులు చేపట్టక ఈ రహదారిపై తూములు ఏర్పాటు చేసి మట్టి పోశారు. దీంతో రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. రహదారి అంతా డబుల్ రోడ్డు అయినప్పటికీ ఆ కొంచెం మాత్రం సింగిల్ రోడ్డుగా ఉండటంతో వాహనాలు ఎదురెదురు వస్తే అవస్థలు తప్పడంలేదు. వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు. – న్యూస్‌టుడే, నాగులుప్పలపాడు

ఎయిడెడ్ విద్యార్థులపై వివక్ష తగదు

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమం అమలు చేస్తుండగా ఎయిడెడ్ పాఠశాలలకు మెటీరియల్ ఇవ్వకపోవడం దారుణమని ఎయిడెడ్ ఉపాధ్యాయ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వెంకట్రావు, ప్రభాకరరెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 75 రోజులు ఒకటి నుంచి అయిదో తరగతి వరకు గ్యారంటీ ఫౌండేషన్ లిటరసీ న్యూమరసీ ప్రోగ్రాం అమలు చేస్తున్నారన్నారు. ఎయిడెడ్ పాఠశాలల్లో సుమారు 8 వేల మంది విద్యార్థులకు కూడా అమలు చేయడానికి కిట్లు అందజేయాలని కోరారు.

మురుగు సమస్యకు ఇక చెల్లు

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: నగరంలోని 46వ డివిజన్ లంబాడిడొంకలో రూ.40 లక్షల వ్యయంతో చేపట్టిన మురుగుకాలువ నిర్మాణానికి శుక్రవారం ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ శంకుస్థాపన చేశారు. దీర్ఘకాలంగా ఈ రహదారిలో కాలువలు లేక వ్యాపారులు, నివాసులు ఇబ్బంది పడుతున్నారు. స్థానిక తెదేపా కార్పొరేటర్ మస్తానమ్మ వినతి మేరకు నిధులు మంజూరు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక మురుగు సమస్యతో అవస్థలు పడాల్సిన అవసరం ఉండదన్నారు. పనులు ప్రారంభ కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, మున్సిపల్ ఇంజినీర్ ఐసయ్య, తెదేపా నాయకులు పాల్గొన్నారు.

పోటీలను ప్రారంభిస్తున్న డీఆర్డీఏ పీడీ నారాయణ

మహిళలకు ఆటల పోటీలు

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: సెమీ క్రిస్మస్ వేడుకల్లో భాగంగా డీఆర్డీఏ ఆధ్వర్యంలో స్థానిక భాగ్యనగర్‌లోని టీటీడీసీ భవన్‌లో శుక్రవారం మహిళా ఉద్యోగులకు ఆటలపోటీలు నిర్వహించారు. డీఆర్డీఏ పీడీ టి.నారాయణ పోటీలను ప్రారంభించారు. కుర్చీలాట, లెమన్ స్పూన్, తాడు ఆట తదితర విభాగాల్లో పోటీలు జరిగాయి. కార్యక్రమంలో జడ్‌బీఎన్ఎఫ్ డీపీఎం సుభాషిణి, డీఆర్డీఏ డీపీఎంలు కృష్ణకుమారి, కృపారావు, రజనీకాంత్, అంబేడ్కర్ తదితరులు పాల్గొన్నారు.

SHRIRAM Finance శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్

రిజిష్టర్డు ఆఫీస్ : శ్రీ టవర్స్, ప్లాటు నెం.14ఎ, సౌత్ ఫేజ్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, గిండి, చెన్నై-600032. వెబ్ సైట్ : www.shriramfinance.in

ఆఫీస్ చిరునామా : డి.నెం.16-537, 2వ అంతస్తు, ఇందిరాభవన్ రోడ్, నెల్లూరు (జిల్లా)-524002.

డిమాండ్ నోటీస్

సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్సెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం 2002 లోని సెక్షన్ 13(2) ప్రకారం డిమాండ్ నోటీసు

మేము మెస్సర్స్. శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ (గతంలో శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ లిమిటెడ్‌గా ఉండి శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ లిమిటెడ్‌తో విలీనమైన తర్వాత NCLT బెంచ్-II చెన్నై తేది.09.11.2022) వారి ఆదేశాలతో శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ లిమిటెడ్ గా రూపాంతరం చెందిన తర్వాత (కార్పొరేట్ ఫైనాన్స్ మంత్రిత్వ శాఖ లేఖ తేది.30.11.2022) ద్వారా శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ గా పేరు మార్పునకు ఆమోదము లభించినది. కంపెనీస్ యాక్ట్, 2013 క్రింద రిజిష్టర్ కాబడినది మరియు ఆర్‌బిఐ నందు కూడా నాన్ బ్యాంకింక్ ఫైనాన్స్ వ్యాపార కార్యకలాపాలు నిర్వహించుటకు రిజిష్టరు కాబడినది. రిజిష్టరు ఆఫీసు శ్రీ టవర్స్, ప్లాట్ నెం.14ఎ, సౌత్ ఫేజ్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, గిండి, చెన్నై-600032 నందు నమోదు కాబడినదని తెలియజేయడమైనది. బ్రాంచ్ : నెల్లూరు-1.

శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ (SFL) నుండి ఋణం పొందిన ఈ క్రింద పేర్కొన్న ఋణగ్రహీతలు/ సహ-ఋణగ్రహీతలు/హామీదారులకు తెలియజేయునది ఏమనగా, ఋణ సహాయం పొంది, ఆ తరువాత నెలసరి వాయిదాలను నిర్ణీత ఆఖరి తేది వరకు వడ్డీతో సహా మరియు అసలు తిరిగి చెల్లించుటలో అనేక సార్లు విఫలమైనారు. దాని పర్యావసానంగా శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ (SFL), అధీకృత అధికారిచే రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీచేసిన ఆదేశాలు/మార్గదర్శకాల ప్రకారం మీ ఖాతాను నిరర్థక ఆస్తిగా వర్గీకరించబడింది. కావున సెక్యూరిటీకరణ మరియు ఆర్థిక ఆస్తుల పునర్నిర్మాణం మరియు భద్రతా వడ్డీ చట్టం, 2002 అమలులో మరియు సెక్యూరిటైజేషన్ మరియు రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ మరియు ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం 2002 (సర్ఫేసి చట్టం 2002)లోని నియమం 3 అనుసరించి మరియు సెక్షన్ 13(2) ప్రకారం ఇవ్వబడిన అధికారాలను అమలుచేస్తూ క్రింద పేర్కొన్న సంబంధిత తేదీలలో ఋణగ్రహీతలకు / హామీదారులకు / తనఖాదారులకు నోటీసు జారీ చేయడమైనది. అట్టి నోటీసు అందుకున్న తేది నుండి 60 రోజులలోపు నోటీసులోని మొత్తాన్ని మరియు కాంట్రాక్టు రేటుపై తదుపరి వడ్డీతో పాటు యాదృచ్ఛిక ఖర్చులు ఛార్జీలు మొదలైనవి చెల్లించమని డిమాండ్ నోటీసు జారీ చేయడమైనది.

కాని వారికి జారీ చేసిన నోటీసులు లభ్యమైన వారి చివరి చిరునామాకు పంపించాము. అట్టి నోటీసు బట్వాడా కాలేదు, కనుక ఈ బహిరంగ ప్రకటన ద్వారా వారికి తెలియచేయడమైనది.

సదరు చట్టములోని సెక్షన్ 13 యొక్క సబ్ సెక్షన్ (8) ద్వారా ఋణగ్రహీతకు తెలియజేయడమేనమనగా సెక్యూర్డు ఆస్తులను విడిపించుకొనుటకు గల అవకాశమును వారి దృష్టికి తీసుకురావడమైనది.

ఋణగ్రహీత(లు) / సహ-ఋణగ్రహీత(లు) / హామీదారు(లు) పేర్లు	NPA తేది : 30-06-2021
ఋణ ఖాతా నెం.NELL2TF1904240006	డిమాండ్ నోటీసు తేది : 03-11-2025
1. కొత్త సరస్వతి, భర్త : గురుబ్రహ్మం, డి.నెం. : 4-493-5/104, యన్‌డిఆర్ లేఅవుట్, ఉస్మాన్ సాహెబ్‌పేట, నవాబ్‌పేట, నెల్లూరు-524002, యస్‌పియస్‌ఆర్ నెల్లూరు జిల్లా.	ఋణ మొత్తం : రూ.15,00,000/-
2. కొత్త వెంకట నాగ కార్తీక్, తండ్రి : గురుబ్రహ్మం, డి.నెం.: 5-590, రెబాల స్ట్రీట్, పోస్టాఫీసు దగ్గర, నెల్లూరు-524002, యస్‌పియస్‌ఆర్ నెల్లూరు జిల్లా. 3. చింతం రెడ్డి మహేష్ రెడ్డి, తండ్రి : లింగా రెడ్డి, డి.నెం: 27-2-747, పాత రమేష్ రెడ్డి వీధి, ఎదురుగా, బాలాజీ వెజిటబుల్ షాప్, ఏసి నగర్, స్టోన్‌హౌస్‌పేట, నెల్లూరు-524002, యస్‌పియస్‌ఆర్ నెల్లూరు జిల్లా.	బకాయి మొత్తం : రూ.37,10,354/-

తనఖా చేసిన ఆస్తుల ఆస్తి చిరునామా : కొత్త సరస్వతి, భర్త : గురుబ్రహ్మం గారి పేరున డాక్యుమెంట్ నెం: 1095/2019 తేదీ: 27.05.2019 ప్రకారం గల షెడ్యూల్ ఆస్తి : ఆస్తి వివరాలు: ఐటమ్ నెం.1: ప్రకాశం జిల్లా, చీమకుర్తి సబ్-రిజిస్ట్రేషన్ జిల్లా, చీమకుర్తి మండలం, చీమకుర్తి గ్రామ పంచాయతీ ఏరియా, చీమకుర్తి గ్రామ సర్వే నెం.24. హద్దులు: తూర్పు: 40 అడుగుల వెడల్పు రోడ్డు--72 అడుగులు, పడమర : సి.అంజి రెడ్డి గారి భూమి--72 అడుగులు, ఉత్తరం: సి.రఘు కిరణ్ భూమి-- 120 అడుగులు, దక్షిణం: సి.అంజి రెడ్డి గారి భూమి-- 120 అడుగులు.

వీటి మధ్య 8640 చదరపు అడుగులు లేదా 120 గడీలు లేదా 960 చదరపు గజాలు లేదా 806.4 చదరపు మీటర్ల భూమి మరియు అందలి 32 చదరపు గజాలు లేదా 26.88 చదరపు మీటర్లు, లేదా 4 గడీలు అవిభాజ్యపు వాటా అన్ని యాజిమెంటరీ మరియు అనుబంధం హక్కులతో కలదు.

ఐటమ్ నెం.2: చీమకుర్తి గ్రామం, సర్వే నెం.24, వార్డ్ నెం.7, డి నెం.7-650, శ్రీ సాయి టవర్స్ అపార్ట్‌మెంట్ 2వ అంతస్తు, ఫ్లాట్ నెం.202, 1160 చదరపు అడుగుల ఆర్‌సిసి భవనమునకు హద్దులు: తూర్పు: కారిడార్ మరియు ఓపెన్ స్కై, పడమర : ఓపెన్ స్కై, ఉత్తరం: ఓపెన్ స్కై, దక్షిణం: కారిడార్ మరియు ఓపెన్ స్కై. వీటి మధ్య 1180 చదరపు అడుగులు మరియు 80 చదరపు అడుగుల కార్ పార్కింగ్ మరియు ఇతర యాజిమెంటరీ హక్కులతో కలదు.

ఈ పరిస్థితులలో ఋణగ్రహీతలు / సహ-ఋణగ్రహీతలు మరియు హామీదారులకు తెలియజేయడమేమనగా ఈ పత్రికా ప్రకటన వెలువడిన రోజు నుండి 60 రోజులలోపు పై పేర్కొన్న ఋణ మొత్తము భవిష్యత్ వడ్డీతో పాటు మరియు ఇతర ఖర్చులను చెల్లించవలెను. 60 రోజుల వ్యవధి దాటిన తర్వాత సెక్యూరిటైజేషన్ మరియు రీ-కన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ మరియు ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ యాక్ట్ 2002 యొక్క సెక్షన్ 13(4) ను అనుసరించి ఋణగ్రహీత, తనఖాదారుకు చెందిన సెక్యూర్డు ఆస్తులను స్వాధీనపరుచుకొనుటకు చర్యలు చేపట్టబడునని తెలియజేయడమైనది.

సదరు చట్టంలోని 13(13) ను అనుసరించి ఋణగ్రహీతకు చెందిన సెక్యూర్డు ఆస్తులపై మా సంస్థ ముందస్తు అనుమతి లేకుండా ఇతరులకు బదలాయించుట, అమ్మకము మరియు లీజుకు ఇవ్వడం ఇంకా ఏ ఇతర లావాదేవీలు చేయరాదని తెలియజేయడమైనది.

సం/- అధీకృత అధికారి, శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్

ఈనాడు
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
శనివారం డిసెంబరు 13, 2025 11

పట్టణ వెతలకు మోక్షం

యూఐడీఎఫ్ కింద టెండర్లు పూర్తి

నెల్లూరు నగరంలో భూగర్భ డ్రైనేజీ పనులు

కందుకూరు పట్టణం, న్యూస్‌టుడే: నెల్లూరు నగరపాలక సంస్థతో పాటు కావలి, కందుకూరు మున్సిపాలిటీల్లో తాగునీరు, భూగర్భ డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. యూఐడీఎఫ్ నిధులు కేటాయించి టెండర్లు పిలవడంతో పాటు పనులు దక్కించుకున్న వారికి ప్రజారోగ్య విభాగం అధికారులు ఇటీవలే వర్క్ ఆర్డర్ కూడా ఇచ్చారు. తద్వారా త్వరలోనే పనులు ప్రారంభం కానున్నాయి.

జిల్లాలో రూ.271 కోట్లతో.. పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనకు కేంద్రం యూఐడీఎఫ్(అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఫండ్)ను ఏర్పాటు చేసింది. నేషనల్ హౌసింగ్ బ్యాంకు ద్వారా ఈ నిధులు మంజూరవుతాయి. ఈ పథకం కింద నెల్లూరు నగరపాలక సంస్థలో భూగర్భ డ్రైనేజీకి రూ.. 115 కోట్లు, తాగునీటి సరఫరాకు రూ.115 కోట్లు కేటాయించారు. కావలి మున్సిపాలిటీలో తాగునీటి సరఫరా పనులను రూ. 22 కోట్లతో ప్రతిపాదించారు. కందుకూరు మున్సిపాలిటీలో మూడు ఓవర్‌హెడ్ ట్యాంకులు, నీటిశుద్ధి కేంద్రం నుంచి ఓవర్‌హెడ్ ట్యాంకులకు పైపులైన్ల నిర్మాణానికి రూ. 19.8 కోట్లు కేటాయించారు. జిల్లాలోని మూడింటికి కలిపి రూ. 271 కోట్లతో.. తిరుపతి, చిత్తూరు జిల్లాల్లోని మరికొన్ని పట్టణాలు కలిపి రూ. 462 కోట్ల యూఐడీఎఫ్ నిధులు కేటాయించి.. టెండర్లు పిలిచారు. మేఘా సంస్థ పనులు దక్కించుకుంది. దీనిపై ప్రజారోగ్యశాఖ ఎస్ఈ టి. మోహన్ మాట్లాడుతూ..నెలాఖరులోపు పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

బియ్యం మాయం..

పోలీసుల అదుపులో ముగ్గురు

ఉదయగిరి, న్యూస్‌టుడే: ఉదయగిరి పౌరసరఫరాలశాఖ గోదాం(ఎంఎల్ఎస్ పాయింట్) నుంచి బియ్యం పక్కదారి పట్టిన వ్యవహారంలో ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగులు ముగ్గురిని పోలీసులు గురువారం అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్నారు. దీనిపై గత నెల 21వతేదీ పౌరసరఫరాలశాఖ జిల్లా అధికారులు తనిఖీలు నిర్వహించడం.. 4వేల బియ్యం బస్తాలు స్వాహా అయినట్లు ప్రాథమికంగా నిర్ధారించి.. గోదాం సీజ్ చేసిన విషయం తెలిసిందే. తిరిగి 26 తేదీ విజయవాడ నుంచి వచ్చిన రాష్ట్ర అధికారుల బృందం దస్త్రాల పరిశీలన అనంతరం అక్రమాలను నిర్ధారించారు. ఆ క్రమంలోనే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజరు అర్జునరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గోదాం నుంచి 211.505 టన్నుల బియ్యం, 1.587 టన్నుల చక్కెర, 1.378 టన్నుల కందిపప్పు, 2.525 టన్నుల 25 కిలోల బియ్యం బస్తాలు, 0.12 టన్నుల మూడు కిలోల బియ్యం బస్తాలు, 7 లీటర్ల ఆయిల్ స్వాహా అయినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం వీటి విలువ రూ. 1,05,43,876 కాగా.. నిందితుల నుంచి రూ. 2,10,87,735 రికవరీ చేయాలని పొందుపరిచారు. పోలీసుల విచారణలో పూర్తి విషయాలు తెలియాల్సి ఉంది.

డీఎంఎఫ్ నిధులకు.. నిర్లక్ష్య గండం!

అభివృద్ధికి నోచుకోని దుత్తలూరు మండలం బండకిందపల్లి గ్రామానికి వెళ్లే దారి

ఈనాడు, నెల్లూరు: డిస్ట్రిక్ట్ మినరల్స్ ఫౌండేషన్(డీఎంఎఫ్) నిధులను క్షేత్రస్థాయిలో పూర్తిగా వినియోగించని ఫలితంగా ప్రజలకు అవస్థలు తప్పడం లేదు. జిల్లాలో ఖనిజాల తవ్వకాలకు 114 సంస్థలకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. లీజుకు తీసుకున్న మైనింగ్ సంస్థలు ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించడంతో పాటు.. ఆ మొత్తానికి అదనంగా 30 శాతం నిధులను స్థానిక అవసరాలకు వినియోగించాలి. అలా 2016 నుంచి ఇప్పటి వరకు జిల్లాలో రూ. 60.36 కోట్లతో 488 పనులు చేపట్టగా.. 318 పూర్తి చేశారు. 37 వివిధ దశల్లో ఉండగా.. రూ. 21.53 కోట్లు విడుదలయ్యాయి. ఇంకా రూ. 38.83 కోట్లు విడుదల కావాల్సి ఉంది. మంజూరైన పనుల్లో 58 ప్రారంభం కాకపోగా.. 75 రద్దయ్యాయి. నిధుల వినియోగ పర్యవేక్షణలో వైఫల్యం వల్లే ఈ పరిస్థితి నెలకొందన్న విమర్శలు నెలకొన్నాయి.

పనులు	మంజూరు	పూర్తి	అంచనా వ్యయం	విడుదలైన నిధులు (రూ.కోట్లలో)
అంగన్‌వాడీ భవనాలు	216	189	6.16	4.4
సీసీ, బీటీ, గ్రావెల్ రోడ్లు	71	29	33.74	9.67
పాఠశాల, హాస్టల్ భవనాలు	100	45	11.32	2.49
సోలార్ ఎనర్జీ ప్లాంట్లు	3	3	0.59	0.59
లిఫ్ట్ ఇరిగేషన్	36	18	5.52	3.88
తాగునీటి సరఫరా	59	33	2.53	0.20
ఆరోగ్య సంరక్షణ	3	1	0.5	0.3

“70 శాతం నిధులను మంచినీటి సరఫరా, పర్యావరణం, ఆరోగ్యం, విద్య, మహిళా, శిశు సంక్షేమం తదితర పనులకు, 30 శాతం మౌలిక వసతులు, విద్యుత్తు, ఖనిజాల తవ్వకాల ద్వారా ప్రభావం చూపిన పనులకు ఖర్చు చేయాల్సి ఉంది.”

“ఖనిజం తవ్వకాల ప్రాంతాల్లో నిబంధనలు సరిగా పాటించకపోవడంతో. . ఆ పరిసర ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్లు, పొలాలు, పరిసరాలన్నీ దుమ్ముతో నిండిపోవడంతో పాటు రోగాల బారిన పడుతున్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కనీస చర్యలు తీసుకోవడం లేదని, దెబ్బతిన్న రోడ్లనూ బాగు చేయించడం లేదన్న ఆవేదన వారి నుంచి వ్యక్తమవుతోంది.”

కలల ప్రమాణం.. కన్నీటి ప్రయాణం

అంగరంగ వైభవంగా వివాహం..
జీవితాంతం కలిసి సాగుతామన్న ప్రమాణం
అన్యోన్యంగా సాగుతున్న జీవితం

తొమ్మిది నెలల వైవాహిక బంధం..
మరో మూడు నెలలు గడిస్తే..
తామిద్దరం.. ముగ్గురవుతామన్న సంతోషం

ఇంతలో ఏం జరిగిందో..
ఎంత కష్టమొచ్చిందో..
దంపతులిద్దరూ.. ఒకే చీరతో
ఉరేసుకుని తనువు చాలించారు..

నరేష్, ప్రమీలమ్మ (పాతచిత్రం)

- తోటపల్లిగూడూరు మండలం వరకవిపూడిలో చోటు చేసుకున్న ఈ సంఘటన అందరినీ కంటతడి పెట్టించింది.

దంపతుల బలవన్మరణం

వరకవిపూడి గ్రామానికి చెందిన ఈదూరు నరేష్(34)కు, మనుబోలు మండలం కాగితాలపూరుకు చెందిన ప్రమీలమ్మ(28)కు తొమ్మిది నెలల కిందట వివాహమైంది. నరేష్ స్థానికంగా ఉన్న ఓ పరిశ్రమలో పని చేస్తున్నారు. ప్రమీలమ్మ ప్రస్తుతం ఆరు నెలల గర్భిణి. పుట్టింటికి వెళ్లిన భార్యను గురువారం ఉదయమే ఇంటికి తీసుకొచ్చారు. అలా వచ్చిన వారు సాయంత్రమవుతున్నా ఇంట్లో దీపాలు వెలిగించకపోవడంతో.. పక్కింటివారు వెళ్లి చూశారు. దంపతులు ఇద్దరూ ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకుని విగతజీవులుగా వేలాడుతుండటంతో హతాశులయ్యారు. కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు జీజీహెచ్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వీరేంద్రబాబు తెలిపారు. - న్యూస్‌టుడే, తోటపల్లిగూడూరు

ఇళ్లు చేరువయ్యే తరుణం!

నెల్లూరు(నగరపాలకసంస్థ), న్యూస్‌టుడే: టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. సిబిల్ స్కోరు బాగోలేక బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు ఇది వరకు నిరాకరించగా.. ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసివ్వడంలో జాప్యం జరిగింది. తాజాగా ప్రభుత్వం.. అధికారుల చొరవతో కొన్ని ప్రైవేటు బ్యాంకులు ముందుకురావడంతో.. అడ్డంకులు తొలగాయి.

ఉద్దేశపూర్వకంగా...

నెల్లూరు నగరంతో పాటు కందుకూరు, కావలి, ఆత్మకూరు పట్టణ ప్రాంతాల్లో 2016లో టిడ్కో గృహ నిర్మాణాలు మొదలవ్వగా- 2018 నాటికే పనులు పూర్తయ్యాయి. అప్పటి తెదేపా ప్రభుత్వం తాత్కాలికంగా లబ్ధిదారులతో గృహప్రవేశాలు కూడా చేపట్టింది. రోడ్లు, డ్రైనేజీలు, మంచినీటి పైప్‌లైన్లు, ఇతర పనులు పెండింగ్‌లో ఉండటంతో ప్రజలు ఇళ్లలో చేరలేదు. 2019లో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇళ్ల అప్పగింతను ఉద్దేశపూర్వకంగానే అడ్డుకుంది. అయిదేళ్ల పాటు అదిగో ఇదిగో అంటూ హడావుడి చేసి.. 2024 ఎన్నికల సమయంలో ఉచిత రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలు పెట్టింది. బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడంతో.. 1300 మందికి అప్పగింతలో జాప్యం జరిగింది.

లబ్ధిదారుల నుంచి వివరాలు తీసుకుంటున్న బ్యాంకర్లు

ఇప్పటి వరకు అందించిన ఇళ్ల వివరాలు

300 చ.అ.:	365 చ.అ.:	430 చ.అ.:
20,464	2,224	2,240

1300 మందికి...

రుణాలు అందని లబ్ధిదారుల్లో 56 మంది మృతి చెందగా... 49 మంది చిరునామాలు తెలియలేదు. సిబిల్ స్కోరు బాగోలేకపోవడం. . వయసు 50 ఏళ్లకు పైబడటం.. మగ పిల్లలు లేని కారణంతో 700 మందికి నిరాకరించారు. ఇప్పుడు మెప్మా ఆధ్వర్యంలో ఈజీ హోమ్‌లోన్ పథకంలో భాగంగా సిబిల్ స్కోరు ప్రామాణికంగా చూడకుండా ప్లాట్లను ఆస్తిగా పరిగణించేందుకు అంగీకరించారు. ఈ మేరకు ఇప్పటికే నెల్లూరులో 45, కావలి 99, కందుకూరు 24, ఆత్మకూరులో 21 మందికి ఇచ్చారు. దీనిపై మెప్మా పీడీ లీలారాణి మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా 207 మందికి బ్యాంకులు రుణాలు ఇచ్చాయని, అర్హులైన 700 మందికి మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

జిల్లా పరిషత్ పద్దు @ రూ. 61,06,73,895

న్యూస్‌టుడే, నెల్లూరు(జడ్పీ): జడ్పీ పద్దు ముందే సిద్ధమైంది. వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుని 2026-27 సంవత్సరానికి రూ. 61,06,73,895 అంచనాలతో బడ్జెట్ రూపొందించారు. శనివారం ఛైర్‌పర్సన్ ఆనం అరుణమ్మ అధ్యక్షతన జరగనున్న సర్వసభ్య సమావేశంలో దీన్ని ప్రవేశపెట్టనున్నారు. మిగులు బడ్జెట్‌ను సైతం ఆమోదిస్తారు. కాగా.. సర్వసభ్య సమావేశంలో ఆరు అంశాలు ప్రవేశపెట్టనున్నారు. వ్యవసాయయం, నీటిపారుదల, వైద్య, ఆరోగ్య, సాంఘిక సంక్షేమం, రహదారులు భవనాలశాఖలపై సమీక్షించనున్నారు. వివిధ పనులకు సంబంధించిన బిల్లుల అంశాలు, ఇటీవలి తుపాను కారణంగా జరిగిన నష్టాలను సభ్యులు ప్రస్తావించే అవకాశం ఉంది. మరోవైపు రెండో శనివారం.. ప్రభుత్వ సెలవు రోజున సమావేశం నిర్వహించడంపై అధికారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

కొత్తగా ఆరు సహకార బ్యాంకు శాఖలు

నెల్లూరు(మార్కెట్ సెంటర్) : జిల్లా కేంద్ర సహకార బ్యాంకు రూ.2,500 కోట్ల టర్నోవర్‌తో, రూ.523కోట్ల డిపాజిట్లతో వ్యాపార పురోభివృద్ధి సాధించిందని బ్యాంకు ఛైర్మన్ మెట్టుకూరు ధనుంజయరెడ్డి పేర్కొన్నారు. నెల్లూరులోని డీసీసీబీ కార్యాలయంలో శుక్రవారం బ్యాంకు మహాజన సభ జరిగింది. సభకు అధ్యక్షత వహించిన ఛైర్మన్ మాట్లాడుతూ నూతనంగా ఇందుకూరుపేట, కాకుపల్లి, బంగారుపేట, డక్కిలి, మర్రిపాడు, కొత్తూరులో బ్యాంకు నూతన శాఖలు ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపామన్నారు. 22శాఖల్లో ఏటీఎంలు ఏర్పాటు చేశామని, లేనిచోట సొసైటీ అధ్యక్షులు కోరితే మొబైల్ ఏటీఎంలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. బ్యాంకు సీఈవో శ్రీనివాసరావు, జనరల్ మేనేజర్లు సరిత, ఉషారాణి, డిప్యూటీ జనరల్ మేనేజర్ దయాకర్‌రెడ్డి, జిల్లా సహకార శాఖ అధికారి గురప్ప, సొసైటీల ఛైర్మన్లు, సీఈవోలు పాల్గొన్నారు.

అయ్యప్పగుడి ఫ్లైఓవర్ మూసివేత

నెల్లూరు నగరపాలకసంస్థ పరిధిలో తూర్పు, పడమర ప్రాంతాలను అనుసంధానం చేసే ప్రధానమైన అయ్యప్పగుడి ఫ్లైఓవర్ మరమ్మతుల దృష్ట్యా మూసివేశారు. ఈ మేరకు కమిషనర్ వైవో నందన్ శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. శుక్రవారం అర్ధరాత్రి నుంచి వచ్చే ఏడాది జనవరి 10వ తేదీ వరకు మరమ్మతు పనులు చేపట్టి ఆధునికీకరిస్తామని తెలిపారు. వంతెనపై ఉన్న 20 జాయింట్లు పూర్తిగా దెబ్బతిని వాహనాల రాకపోకలకు ఇబ్బందికరంగా ఉందని వివరించారు. వాహనచోదకులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్లాలని కోరారు. - న్యూస్‌టుడే, నెల్లూరు(టౌన్)

నగరపాలికలో క్యాంపు రాజకీయాలు

అప్రమత్తమైన నాయకులు

నెల్లూరు(నగరపాలకసంస్థ), న్యూస్‌టుడే: నెల్లూరు నగరపాలక సంస్థ రాజకీయం రసకందాయంలో పడింది. ఈనెల 18న నగర మేయర్‌పై అవిశ్వాస తీర్మానం సమావేశం జరగనుండటంతో కార్పొరేటర్లకు ప్రలోభాలు పెడుతున్నారు. ప్రజల చేత ఎన్నుకోబడిన కార్పొరేటర్లు ఎవరు ఎక్కువ ముట్టచెబితే వారి వైపు మొగ్గు చూపుతుండటంతో అప్రమత్తమైన నేతలు క్యాంపులకు తరలించారు. తెదేపాకు 42 బలం ఉండగా.. గురువారం ఐదుగురు కార్పొరేటర్లు వైకాపాలోకి వెళ్లారు. అందులో ఇద్దరు శుక్రవారం మళ్లీ తెదేపా గూటికి చేరారు. దీంతో 37 ఉన్న తెదేపా బలం 39కి చేరింది. అవిశ్వాస తీర్మానం వీగిపోయేందుకు వైకాపా ఒక్కో కార్పొరేటర్‌కు రూ. 25 లక్షలు వరకు ఆశ చూపిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. తెదేపా నేతలు 39 మంది కార్పొరేటర్లను రెండు బృందాలుగా క్యాంపునకు తరలించారు. ముందుగా కాణిపాకం విఘ్నేశ్వరుడిని దర్శించుకుని అక్కడి నుంచి పుదుచ్చేరికి తీసుకెళ్లారు. 14వ తేదీన చెన్నై విమానాశ్రయం నుంచి గోవాకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఫోన్లలో అందుబాటులో ఉండకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అవిశ్వాస తీర్మానం రోజు నేరుగా నెల్లూరు నగరపాలకసంస్థ కార్యాలయానికి తీసుకొచ్చేలా ప్రణాళికలు రచించారు. వైకాపా, తెదేపా నేతలు కార్పొరేటర్లకు భారీగా తాయిలాలు ప్రకటిస్తుండటంతో నగరంలో రాజకీయం వేడెక్కింది.

ఆతిథ్య రంగం.. అవకాశాలు అనేకం

ఐఐటీటీఎంలో నిరుద్యోగులకు ఉచిత శిక్షణ

వెంకటాచలం, న్యూస్‌టుడే: జిల్లాలోని నిరుద్యోగులకు పర్యాటక, ఆతిథ్య రంగాల్లో ఉచిత శిక్షణా కార్యక్రమాల నిర్వహణకు వెంకటాచలం మండలం గొలగమూడి వద్ద ఉన్న ఐఐటీటీఎం(టూరిజం) కళాశాల వేదికగా మారనుంది. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన(పీఎంకేవీవై)లో భాగంగా జాతీయ, రాష్ట్ర వృత్తి నైపుణ్యాభివృద్ధి సంస్థల ఆధ్వర్యంలో వీటిని నిర్వహించనున్నారు. పర్యాటక రంగంలో ఉద్యోగాలు లభించే హౌస్ కీపింగ్, స్టోర్ ఇన్‌ఛార్జి, ట్రాన్స్‌పోర్టు కోఆర్డినేటర్, ఫెసిలిటీ మేనేజర్ వంటి స్వల్పకాలిక కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నారు.

పూర్తి చేసుకున్నవారికి...

ఈ కోర్సులు పూర్తి చేసుకున్న వారికి టూరిజం కన్సల్టెన్సీలు, ట్రావెల్ కంపెనీలు, ట్రావెల్ ఏజెన్సీలతో పాటు పేరొందిన హోటళ్లలో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఐఐటీటీఎం నోడల్ అధికారి సంజీవరెడ్డి తెలిపారు. జిల్లాలోని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. త్వరలో కోర్సులు ప్రారంభమవుతాయని.. ఆసక్తి కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాలకు 7702019208, 7989437001 నంబర్లలో సంప్రదించాలన్నారు.

ఒక్కో విభాగంలో 60 సీట్లు

ఒక్కో విభాగంలో 60 సీట్లు ఉండగా.. కోర్సులను బట్టి శిక్షణ కాలం 3 నుంచి 6 నెలలు ఉంటుంది. ఈ కోర్సుల్లో చేరాలంటే.. హౌస్ కీపింగ్‌కు అసిస్టెంట్‌కు 8వ తరగతి, స్టోర్స్ ఇన్‌ఛార్జికి 10వ తరగతి, ట్రాన్స్‌పోర్టు కోఆర్డినేటర్‌కు ఇంటర్, ఫెసిలిటీ మేనేజర్‌కు డిగ్రీ అర్హత ఉండాలి. శిక్షణ పూర్తి చేసిన వారికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించే ధ్రువపత్రాలు అందజేస్తారు.

హాకీ.. హోరా హోరీ

నెల్లూరు(క్రీడా విభాగం), న్యూస్‌టుడే: నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి క్రీడా మైదానంలో జరుగుతున్న బాలికల రాష్ట్రస్థాయి హాకీ పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. శుక్రవారం క్వార్టర్ ఫైనల్స్ పోటీలు జరగ్గా.. సెమీస్‌లో వైఎస్సార్ కడప, చిత్తూరు జిల్లా జట్ల మధ్య జరిగిన పోటీల్లో వైఎస్సార్ కడప జట్టు ఫైనల్‌కి చేరుకుంది. అనంతపురం, విశాఖపట్నం జట్ల మధ్య జరిగిన పోటీ డ్రా కాగా, ఎనిమిది సెకన్ల షూట్ ఔట్స్ నిర్వహించగా అనంతపురం జట్టు గెలుపొందింది. ఈ రెండు జట్లు ఫైనల్‌లో తలపడనున్నాయి.

అంగన్‌వాడీల ఆందోళన బాట

నెల్లూరు(కలెక్టరేట్), న్యూస్‌టుడే: అంగన్‌వాడీలకు జీతాలు పెంచాలని, మిగిలిన మినీ సెంటర్లను మెయిన్‌గా మార్చాలని అంగన్‌వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షురాలు షేక్ రెహనాబేగం డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం నగరంలో ర్యాలీ నిర్వహించి.. కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అధ్యక్షురాలు ఎల్వీ శేషమ్మ, కోశాధికారి మల్లెమ్మ తదితరులు పాల్గొన్నారు.

కదలని పనులు.. వేదనలు

పనికిరాకుండా పోతున్న యంత్రాలు

ఆత్మకూరు, న్యూస్‌టుడే: సోమశిల హైలెవల్ కాలువ పనుల తీరుతెన్నులు మెట్ట రైతులను ఉసూరుమనిపిస్తున్నాయి. 2019కి ముందు.. నాటి తెదేపా ప్రభుత్వ హయాంలో ఇవి వేగంగానే సాగినా.. అనంతరం వచ్చిన వైకాపా ప్రభుత్వం వీటిని అటకెక్కించింది. తాజాగా కూటమి ప్రభుత్వం వీటిని పట్టాలెక్కించే ప్రయత్నం చేసినా.. నిధుల కొరత అడ్డుగా నిలవడంతో దశలవారీ కార్యాచరణ సిద్ధం చేసింది.

90వేల ఎకరాలకు సాగునీరు

ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాల్లోని 90 వేల ఎకరాలకు సాగునీరు, 2.5 లక్షల మందికి తాగునీరు అందించాలనే లక్ష్యంతో ఈ పనులు చేపట్టారు. మొదటి దశలో భాగంగా 43,200 ఎకరాలను అభివృద్ధి చేయాల్సి ఉంది. అందులో భాగంగా నాలుగు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు నిర్మించాల్సి ఉండగా.. మూడింటి పనులు చేపట్టారు. అవి మధ్యలోనే ఆగిపోయాయి. ఇక పడమటినాయుడుపల్లి రిజర్వాయరు ఇంకా మొదలే కాలేదు. గ్రావెటీ కాలువ 33,175 కి.మీ. కాగా- 12.19 కి.మీ. మిగిలి ఉంది. ఎత్తిపోతల పైప్‌లైన్ 39,954 కి.మీ. కాగా. . మరో 4.424 కి.మీ. చేయాల్సి ఉంది. వీటన్నింటినీ పూర్తి చేయాలంటే రూ. 321 కోట్లు అవసరం. రూ. 50 కోట్లు మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. భూసేకరణ అడ్డంకులను అధిగమించే కసరత్తు జరుగుతోంది. ఇవన్నీ కొలిక్కి వచ్చి.. పైప్‌లైన్లకు మోటార్లను అనుసంధానం చేసి.. కదిలిస్తేనే సార్థకత చేకూరే పరిస్థితి ఉంది.

ఇవి సోమశిల హైలెవల్ కాలువ ఎత్తిపోతల పథకం మోటారు యంత్రాలు. మొదటి దశలో భాగంగా సోమశిల వద్ద నిర్మించిన పంప్ హౌస్‌లో ఏడేళ్ల కిందట ఏర్పాటు చేశారు. ఇంత వరకు పైప్‌లైన్‌కు అనుసంధానం చేయలేదు. దాంతో నిరుపయోగంగా మారి.. ఎందుకూ కొరగాకుండా పోతున్నాయి.

దీనిపై తెలుగుగంగ ఎస్ఈ సుబ్రహ్మణ్యేశ్వరరావు మాట్లాడుతూ. . ‘మోటార్లను అనుసంధానం చేసి.. పూర్తి సామర్థ్యంతో అప్పగిస్తారు. అప్పటి వరకు గుత్తేదారుడే చూసుకోవాలి. మొదటి ప్రాధాన్యంగా భూసేకరణ పనులు చేస్తున్నారు. త్వరలోనే అవి పూర్తవుతాయి. మిగిలినవి చేపట్టి.. పూర్తి చేస్తాం’ అన్నారు.

గోడపత్రాలు ఆవిష్కరిస్తున్న జేసీ, ఇతర అధికారులు

అవగాహనతోనే ఇంధన పొదుపు

నెల్లూరు(కలెక్టరేట్): దేశవ్యాప్తంగా ఈనెల 14 నుంచి 20 వరకు నిర్వహిస్తున్న జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలను విజయవంతం చేయాలని జేసీ మొగిలి వెంకటేశ్వర్లు తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఇంధన సంరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రూపొందించిన గోడప్రతులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అవసరానికి మించి వినియోగాన్ని తగ్గించడం, సాంకేతికపరమైన ఉత్తమ పద్ధతుల ద్వారా ఇంధన సామర్థ్యాన్ని పెంచడం వంటి అంశాలు ప్రతి పౌరుడు ఆచరణలో పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. సూపరింటెండెంట్ ఇంజినీరు కె.రాఘవేంద్రం, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు బాలచంద్ర, శ్రీధర్, బెనర్జీ, భానునాయక్, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.

SHRIRAM Finance శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్
రిజిష్టర్డు ఆఫీస్: శ్రీ టవర్స్, ప్లాటు నెం.14ఎ, సౌత్ ఫేజ్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, గిండి, చెన్నై-600032. వెబ్ సైట్ : www.shriramfinance.in
ఆఫీస్ చిరునామా: డి.నెం.26-2-7, 2వ అంతస్తు, పద్మావతి ప్లాజా, కెనరా బ్యాంక్ ప్రక్కన, ఏ.కె.నగర్, నెల్లూరు (జిల్లా)-524002.
డిమాండ్ నోటీస్
బుణ ఖాతా నెం.NELL3TF1609290006
NPA తేది : 30-11-2017
డిమాండ్ నోటీసు తేది : 04-11-2025
బుణ మొత్తం : రూ.12,00,000/-
బకాయి మొత్తం: రూ.37,68,295/-
సం/- అధీకృత అధికారి, శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్

(c) eenadu

బాల్ బ్యాడ్మింటన్ జిల్లా స్థాయి ఎంపికలు 14న.. నెల్లూరు(క్రీడా విభాగం): జిల్లా అండర్-19 బాల బాలికల బాల్ బ్యాడ్మింటన్ జిల్లా స్థాయి ఎంపికలు ఈ నెల 14న ఉదయం 9 గంటలకు ఏసీ సుబ్బారెడ్డి క్రీడా మైదానంలో నిర్వహిస్తున్నట్లు ఎస్‌జీఎఫ్ అండర్-19 కార్యదర్శి వేణుగోపాల్ రెడ్డి ప్రకటనలో తెలిపారు.

దంతాలు లేవా?
అన్ని రకాల ఆహార పదార్థాలు తినలేకపోతున్నారా?
ఇంప్లాంట్స్‌తో దృఢమైన పళ్ళు మీ సొంతం చేసుకోండి
డా. కవిత రెడ్డి గారు
ఉచిత దంత చికిత్సలు
EHS (ఎంప్లాయిస్ హెల్త్) కార్డు, CGHS & ఆరోగ్య భద్రత ద్వారా
EMI సౌకర్యం కలదు
Dr. Kiran's SMILE GROUP of Dental Hospitals Pvt. Ltd.
Andhra Pradesh | Telangana | Karnataka | Kuwait
KALYANI ADS
RTC బస్టాండ్ దగ్గర, రమేష్ రెడ్డి నగర్, నెల్లూరు
కాల్: 92464 34447

లోతట్టు.. కాలువలు నిర్మిస్తే ఒట్టు

పురపాలికల్లో ముంపు సమస్య

కావలి.. దివ్యాంగుల కాలనీలో నిలిచిన నీరు

వర్షం కురిస్తే చాలు.. పురపాలక సంఘాల పరిధిలో లోతట్టు ప్రాంతాలు నీట మునుగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరుతోంది. అభివృద్ధి పనులు చేస్తున్న మున్సిపాలిటీల అధికారులు.. ముంపు ప్రాంతాలపై దృష్టిపెట్టడం లేదు. ఫలితంగా వర్షాలకు రాకపోకలు నిలిచిపోతున్నాయి. కొందరు ఇళ్లకే పరిమితం అవుతున్నారు. ఆయా ప్రాంతాల్లో శాశ్వతంగా కాలువలు నిర్మిస్తేనే సమస్యకు పరిష్కారం లభిస్తుంది.

–న్యూస్‌టుడే, కావలి, కందుకూరు పట్టణం, ఆత్మకూరు, బుచ్చిరెడ్డిపాళెం

రోజుల తరబడి ఇళ్లల్లోనే..

కావలి పురపాలక సంఘం పరిధిలోని దివ్యాంగుల కాలనీ ప్రజలు వర్షాలు వచ్చినప్పుడల్లా బాహ్య ప్రపంచానికి దూరంగా ఉంటున్నారు. కాలనీలో నీరు నిలిచి రోజుల తరబడి ఇళ్లలోనే తలదాచుకుంటున్నారు. అలాగే పట్టణంలోని అనపగుంత భారీ వర్షాలకు పొంగుతోంది. ఇక్కడ పూడిక తొలగించేందుకు పురపాలక సంఘం రూ.30 లక్షలకు పైగా వెచ్చించినా.. ఆశించిన ప్రయోజనం లేదు. గతనెలలో మొంథా తుపాన్ సందర్భంలో వైకుంఠపురంలోని కొన్ని వీధులు నీటమునిగాయి. శివరామ సుబ్బయ్య కాలనీలో ముంపు సమస్య తలెత్తుతోంది.

రహదారులు మునక

బుచ్చిరెడ్డిపాళెం పురపాలకసంఘంలోని జగనన్నకాలనీలో వర్షపునీరు బయటికి వెళ్లకపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. వర్షాల సమయంలో ఇక్కడ ఇళ్ల నుంచి బయటికి రావాలంటే ప్రజలు భయపడుతున్నారు. రోడ్లు సక్రమంగా లేకపోవడం దీనికితోడు నీరునిలిచి ఆ దారిలో నడవాలంటే ఇబ్బందికరంగా ఉందని స్థానికులు వాపోతున్నారు. కాలువలు నిర్మిస్తే సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు.

కందుకూరు పట్టణం.. కొత్తకుమ్మరిపాలెంలో రోడ్డుపైనే వర్షపు నీరు

వానొస్తే వరదే

కందుకూరు పట్టణం మాచవరం రోడ్డులోని కొత్తకుమ్మరి పాలెం వీధుల్లో మోకాలిలోతు నీళ్లు పారడమే కాదు.. కాలనీ చివరి రెండు వీధుల్లో ఇళ్లలోకి చేరుతున్నాయి. ఇటీవల మొంథా తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు రెండు రోజుల పాటు ఇళ్ల నుంచి నీరు బయటకు వెళ్లలేదు. కాలనీ చివరి నుంచి ఎర్రవాగులోకి కాలువలు ఏర్పాటుచేస్తేనే సమస్య పరిష్కారం లభిస్తుందని స్థానికులు తెలిపారు. కేసరగుంట కాలనీలో రోడ్లు, కాలువలు లేక వర్షాకాలంలో కుంటను తలపిస్తుంది. ప్రశాంతికాలనీలో కాలువలు ఏట వాలుగాలేక నీళ్లు వెనక్కి మళ్లుతున్నాయని స్థానికులు వాపోతున్నారు.

కాలువలు లేక కష్టాలు

తుపానుల సమయంలో ఆత్మకూరు పురపాలకం పరిధిలోని 22వార్డు పేరారెడ్డిపల్లి బీసీ కాలనీలోని ఇళ్లలోకి వర్షం నీరు చేరుతోంది. నీరు వెళ్లేందుకు కాలువల వ్యవస్థ లేకపోవడంతోనే సమస్య నెలకొంది. పట్టణంలోని వీవర్స్‌కాలనీ వీధుల్లో, టిడ్కో గృహ సముదాయంలో రోడ్లపై వర్షపునీరు ప్రవహిస్తోంది. జగన్నాథరావుపేట, స్పార్క్‌సిటీ శివారు ప్రాంతాల్లో రోడ్లు వర్షపునీటి ప్రవాహంలో మునిగి కాలువలను తలపిస్తుంటాయి.

కూతురిపై లైంగిక దాడి కేసులో జీవిత ఖైదు

నెల్లూరు(లీగల్), వింజమూరు: మద్యం మత్తులో కూతురి (12)పై లైంగిక దాడి చేసిన కేసులో నేరం రుజువు కావడంతో నిందితుడు చల్లా దశరథ(35)కు జీవిత ఖైదుతోపాటు రూ. 25వేల జరిమానా విధిస్తూ నెల్లూరు జిల్లా పోక్సో కోర్టు స్పెషల్ జడ్జి సరిపిరెడ్డి సుమ శుక్రవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం మేరకు.. వింజమూరు బీసీ కాలనీకి చెందిన నిందితుడు చల్లా దశరథ భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. నిందితుడి పెద్ద కుమార్తె, మూడో కుమార్తె మేనమామ ఇంట్లో హైదరాబాద్‌లో ఉండేవారు. వింజమూరులో నిందితుడితోపాటు భార్య, రెండో కుమార్తె బాధిత బాలిక ఉండేవారు. బాలిక 8వ తరగతి వరకు చదువుకుని ఇంటివద్దే ఉండేది. 2020 జూన్ 26న నిందితుడు కుమార్తెను మోటారు సైకిల్‌పై ఎక్కించుకుని దుస్తులు, చెప్పులు కొనిపించేందుకు వింజమూరువెళ్లాడు. అక్కడ లాక్‌డౌన్ కారణంగా దుకాణాలు లేకపోవడంతో రాత్రి 7గంటల సమయంలో ఆర్అండ్‌బీ గెస్ట్ హౌస్ సెంటర్‌లో బాధిత బాలికను వదిలి వెళ్లాడు. ఆ తరువాత మద్యం మత్తులో కుమార్తెను మోటారు సైకిల్ ఎక్కించుకుని నేరేడుపల్లి మీదుగా ఇంటికి బయలుదేరారు. గ్రామ సమీపంలో రాత్రి సమయంలో నిమ్మతోట వద్ద వాహనం ఆపి కుమార్తెను బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఇంటికి చేరాడు. మరుసటిరోజు తల్లికి, బంధువులకు విషయం చెప్పింది. బాధితబాలిక వింజమూరు పోలీసు స్టేషన్‌లో 27వ తేదీన ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు అనంతరం దశరథపై కోర్టులో ఛార్జిషీటు దాఖలు చేశారు. విచారణలో నేరం రుజువైంది. ప్రాసిక్యూషన్ తరఫున అడిషనల్ పీపీ దూబిశెట్టి చంద్రశేఖర్ వాదించారు.

స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనకు కృషి చేద్దాం

నెల్లూరు(కలెక్టరేట్), న్యూస్‌టుడే: విద్య, వైద్యరంగాల్లో ఆయా శాఖలు సమన్వయంతో పనిచేసి లక్ష్యాలను సాధించి, వికసిత భారత్, స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనకు కృషి చేయాలని 20 సూత్రాల పథక ఛైర్మన్ లంకా దినకర్ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో 20 సూత్రాల పథకం అమలుపై కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఎమ్మెల్సీ బల్లి కల్యాణ్ చక్రవర్తితో కలిసి ఆయా శాఖలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో నూరు శాతం ప్రసవాలు ప్రభుత్వాసుపత్రుల్లో జరుగుతున్నాయని తెలిపారు. రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమం ద్వారా చిన్న పిల్లలకు కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి శస్త్ర చికిత్సలు, కళ్ల జోళ్లు అందిస్తున్నట్లు వివరించారు. 2024-25లో 6,282 మందికి, 2025-26లో 2,361 మందికి సర్టిఫికెట్లు ఇచ్చినట్లు పేర్కొన్నారు. తల్లికి వందనం ద్వారా సుమారు 2,506 స్కూళ్లలో 2,90,000 మందికి రూ. 434 కోట్లు చెల్లించినట్లు వివరించారు. సమావేశంలో నుడా ఛైర్మన్ శ్రీనివాసులురెడ్డి, పలువురు అధికారులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న లంకా దినకర్

పౌరసరఫరాల సంస్థ డైరెక్టర్‌గా మలిశెట్టి

కావలి, న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల సంస్థ డైరెక్టర్‌గా కావలికి చెందిన తెదేపా రాష్ట్ర కార్యదర్శి, మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ మలిశెట్టి వెంకటేశ్వర్లు నియమితులయ్యారు. శుక్రవారం ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. స్థానిక నాయకులు, కార్యకర్తలు ఆయనకు అభినందనలు తెలిపారు.

మారని తీరు

నిడిగుంట అరుణపై పీడీ యాక్ట్

న్యూస్‌టుడే, నెల్లూరు

వ్యక్తులను అపహరించడం.. రహస్యంగా నిర్బంధించడం.. దాడులు చేయడం.. నకిలీ పత్రాలు సృష్టించి డబ్బు దోచుకోవడం.. ఇదీ నిడిగుంట అరుణ నేర చరిత్ర. అలాగే వదిలేస్తే శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తుందన్న భావనతో జిల్లా అధికారులు ఆమెపై పీడీ యాక్ట్ ప్రయోగించారు. ఒంటరి మహిళలు, వృద్ధులకు నరకం చూపించడం.. చిన్న వ్యాపారులను దాడులు, బెదిరింపులతో డబ్బు వసూలు చేయడం వంటి సంఘటనల్లో ఆమె కీలకంగా వ్యవహరించినట్లు పోలీసు అధికారులు కలెక్టరుకు పంపిన నివేదికలో పేర్కొన్నారు. కొన్ని సందర్భాల్లో ఆమె గ్యాంగ్‌తో కలిసి ఇళ్లవద్దకు వెళ్లి దాడులకు పాల్పడేదని తెలిపారు.

గతంలో కేసులు ఉన్నా..

నిడిగుంటపై గతంలో కేసులు ఉన్నా.. ఎలాంటి మార్పు రాలేదు. చట్టపరమైన చర్యలను కూడా సవాల్ చేస్తూ దౌర్జన్యాలను కొనసాగించేదని పోలీసు అధికారుల నివేదికలో పేర్కొన్నారు. నకిలీ పత్రాలు సృష్టించి బెదిరింపులకు పాల్పడిన కేసులో కీలక ఆధారంగా చేర్చించారు. దీంతో ఆమెపై పీడీ యాక్ట్ ప్రయోగిస్తేనే నేరాలను అడ్డుకట్ట వేయవచ్చన్న అభిప్రాయంతో జిల్లా ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. నిబంధనల మేరకు.. అయిదు కేసులు ఉంటే వెంటనే పీడీ యాక్ట్ ప్రయోగించే అధికారం పోలీసులకు ఉంటుంది. ఈ ఏడాది ఆగస్టు నుంచి అక్టోబరు వరకు కోవూరు పోలీసు స్టేషన్‌లో మూడు కేసులు, నవాబుపేటలో ఒకటి, సూర్యారావుపేటలో ఒక కేసు నమోదైంది. ఈ క్రమంలో ఆమెపై పీడీ యాక్ట్ ప్రయోగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. నెల్లూరు కేంద్ర కారాగారంలో ఉన్న ఆమెను కోవూరు పోలీసులు నోటీసులు జారీ చేసి.. అనంతరం కడప కారాగారానికి తరలించారు.

జొన్నవాడలో అన్నదానానికి రూ.లక్ష విరాళం

బుచ్చిరెడ్డిపాళెం, న్యూస్‌టుడే: జొన్నవాడ మల్లికార్జునస్వామి కామాక్షితాయి దేవస్థానంలో అన్నదానానికి నెల్లూరుకు చెందిన పత్తి రవీంద్రబాబు, సునంద దంపతులు రూ.లక్ష విరాళమిచ్చారు. శుక్రవారం దేవస్థానంలో జరిగిన పూజల్లో పాల్గొని విరాళాన్ని ఆలయ అధికారులకు అందించారు. వారిని ప్రత్యేకంగా సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు.

పెళ్లి సంబంధాల కోసం వెతుకుతున్నారా..
శెట్టి బలిజ కుల అవివాహితులకు సువర్ణావకాశం
నేడు, రేపు శెట్టి బలిజ కుల అవివాహిత వధూవరులకు
ఈనాడు పెళ్లిపందిరి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం

తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదిక అయిన 'ఈనాడు పెళ్లిపందిరి', శెట్టిబలిజ కుల అవివాహిత వధూవరులకు ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం నిర్వహిస్తుంది. వివాహంకోసం ఎదురు చూస్తున్న వధూవరులతో పాటు సంబంధిత కుటుంబీకులు నేడు (డిసెంబరు 13, శనివారం) రేపు (డిసెంబరు 14, ఆదివారం) ఉ. 9 గం. నుంచి సా. 5.30 గం. వరకు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ప్రొఫైల్‌ను ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు.

● ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ వాట్సప్ ద్వారా చేసుకోవచ్చు. అందుకు వధూవరుల బయోడేటా & ఫొటోలను పక్కన ఇచ్చిన వాట్సాప్ నంబర్లకు పంపవచ్చు లేదా క్యూఆర్‌కోడ్ స్కాన్ చేసి వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసుకోవచ్చు.

మరిన్ని వివరాలకు
91547 72006
91543 66099
ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చు

బిట్రగుంట రైల్వేయార్డులో విస్తృత తనిఖీలు

బిట్రగుంట: బిట్రగుంట రైల్వేస్టేషన్ యార్డును శుక్రవారం విజయవాడ డివిజనల్ సీనియర్ డీవోఎం సురేష్‌రెడ్డి విస్తృతంగా తనిఖీచేశారు. ముందుగా కృష్ణపట్నం, గూడూరు, మనుబోలు యార్డులను పరిశీలించాక బిట్రగుంటకువచ్చారు. అనంతరం స్థానిక అధికారులతో సమావేశమయ్యారు. రామాయపట్నం పోర్టు ప్రారంభించేలోపు రవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. బిట్రగుంట రైల్వేస్టేషన్ యార్డును కూడా అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యకతపై చర్చకు వచ్చినట్లు తెలిసింది. ఆయన వెంట నెల్లూరు రైల్వే ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ శివరామ్, స్టేషన్ మేనేజర్ శ్రీనివాస మురళీధర్‌రెడ్డి ఉన్నారు.

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా | सेन्ट्रल बैंक ऑफ इंडिया
1911 से आपके लिए "केंद्रित" "CENTRAL" TO YOU SINCE 1911
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నెల్లూరు బ్రాంచి
మెంట సుబ్బరాయుడు ఎన్‌క్లేవ్, బృందావనం, నెల్లూరు-524001, ఆంధ్రప్రదేశ్, ఫోన్: 0861-2326564 & 2323269

[రూల్ 8(1)] స్వాధీనతా ప్రకటన (స్థిరాస్తి కొరకు)

సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్సెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ యాక్ట్, 2002 ప్రకారం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నెల్లూరు బ్రాంచి యొక్క అధీకృత అధికారి అయిన దిగువ సంతకందారు సదరు చట్టంలోని సెక్షన్ 13(2) మరియు 13(12) కు అనుబంధమైన సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్, 2002 ...

... మాల్ యొక్క సొంత గోడ, పడమర: ఉమ్మడి డ్రైవ్‌వే. పైన పేర్కొన్న సరిహద్దుల మధ్య, అప్పర్ సెల్లార్ ఫ్లోర్‌లోని 21,000 చదరపు అడుగుల విస్తీర్ణం గల బాంక్వెట్ హాల్, సమస్త ఉమ్మడి సౌకర్యాలు, నడుపాయాలు మరియు ఈజ్‌మెంటరీ హక్కులతో సహా.

గమనిక: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధీకృత అధికారి 30.07.2020 తేదీన స్వాధీన నోటీసును జారీ చేశారు మరియు ఇది హైదరాబాద్‌లోని వార్తాపత్రికలలో ప్రచురించబడింది. సాంకేతిక కారణాల వలన, నూతన స్వాధీన నోటీసును జారీ చేసే వెసులుబాటుతో సదరు నోటీసు ఉపసంహరించుకోబడింది.

తేది: 10.12.2025, ప్రదేశము: నెల్లూరు సం/- అధీకృత అధికారి, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

SHRIRAM Finance
శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్
రిజిస్టర్డ్ కార్యాలయం: ఆఫీస్ నం. 123, అంగప్ప నాయకెన్ వీధి, చెన్నై - 600001.
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ రాష్ట్రాల పరిపాలనా కార్యాలయం: నెం. 3-6-478, 4వ అంతస్తు, ఆనంద్ ఎస్టేట్, లిబర్టీ రోడ్డు, హిమాయత్‌నగర్, హైదరాబాద్-500029. వెబ్‌సైట్: www.shriramcity.in
కార్యాలయ చిరునామా: డి.నెం: 26-2-7, 2వ అంతస్తు, పద్మావతి ప్లాజా, సిండికేట్ బ్యాంక్ పక్కన, ఏ.కె.నగర్, నెల్లూరు (జిల్లా)-524002.

డిమాండ్ ప్రకటన

సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అస్సెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ యాక్ట్, 2002 లోని సెక్షన్ 13(2) క్రింద డిమాండ్ ప్రకటన

మెస్సర్స్ శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ (గతంలో శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ లిమిటెడ్) గౌరవనీయులైన ఎన్.సి.ఎల్.టి చెన్నై ఆదేశాల మేరకు 09.11.2022న సి.పి.నెం: 69-76 ఆఫ్ 2022 లో శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ లిమిటెడ్‌ను శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్‌తో విలీనం చేశారు. తదనంతరం ది.30.11.2022 నుండి మెస్సర్స్ శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ పేరు మార్పుకు అనుగుణంగా ఇన్‌కార్పొరేషన్ సర్టిఫికేట్ & కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ క్రింద కంపెనీల రిజిస్ట్రార్ ధృవీకరించిన ప్రకారం మెస్సర్స్ శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్‌గా మార్చబడింది. కంపెనీల చట్టం 2013 క్రింద నమోదు చేయబడిన కంపెనీ మరియు బ్యాంకింగ్ యేతర ఫైనాన్స్ వ్యాపారం చేయడానికి ఆర్.బి.ఐ లో కూడా నమోదు చేయబడిన కంపెనీ. రిజిస్టర్డ్ ఆఫీస్: శ్రీ టవర్స్, ప్లాట్ నెం.14ఎ, సౌత్ ఫేజ్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, గిండి, చెన్నై-600032, మరియు బ్రాంచి ఆఫీస్ నెల్లూరు-2

ఋణగ్రహీతలు / సహ-ఋణగ్రహీతలు / హామీదార్లు / దిగువ తెలుపబడిన శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ నుండి ఆర్థిక సహాయాన్ని వినియోగించుకున్నారు. ఆర్థిక సహాయాన్ని వినియోగించుకొన్నప్పటికీ, గడువు తేదిల ప్రకారం వడ్డీ మరియు అసలు మొత్తాలను తిరిగి చెల్లించుటలో అనేక సార్లు ఋణగ్రహీతలు / హామీదార్లు విఫలమైనారని మేము తెలియజేస్తున్నాము. సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అస్సెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం 2002 క్రింద & సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్, 2002 లోని రూల్ 3తో చదువబడు సెక్షన్ 13(2) క్రింద సంక్రమించిన అధికారాలను వినియోగించుకుంటూ శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ అధీకృత అధికారి సదరు ఖాతాను నిరర్థక ఆస్తిగా వర్గీకరించారు. నోటీసులు స్వీకరణ తేది నుండి 60 రోజులలోగా చెల్లింపు తేది వరకు నోటీసులో తెలిపిన మొత్తం పై కాంట్రాక్టువల్ రేటున తదుపరి వడ్డీతో పాటు నోటీసులో తెలిపిన మొత్తం మరియు అనుషంగిక ఖర్చులు, వ్యయాలు, ఛార్జీలు వగైరాలను చెల్లించవల్సిందిగా దిగువ తెలిపిన ఋణగ్రహీతలు / హామీదార్లు / తనఖాదారులను కోరుతూ సర్ఫేసి చట్టం 2002లోని 13(2) క్రింద ఇందులో తెలిపిన సంబంధిత తేదిలలో డిమాండ్ నోటీసులు జారీ చేశారు.

చివరగా తెలిసిన వారి చిరునామాలోని వారికి జారీ చేయబడిన నోటీసులు అందజేయబడకుండా తిరిగి వచ్చినందుకు సదరు విషయం గురించి బహిరంగ ప్రకటన ...

ఋణగ్రహీత (లు) / సహ-ఋణగ్రహీత (లు) / హామీదారు(లు) పేరు	ఎన్.పి.ఎ తేది / ఋణ మొత్తం	డిమాండ్ నోటీస్ తేది బకాయి మొత్తం
1. అలకుంట ప్రసాద్ ... నెల్లూరు-524004. 2. ... 3. అలకుంట తిరిషా ... నెల్లూరు-524004.	30-06-2013 / రూ. 10,00,000/-	29.11.2025 / రూ. 57,15,427/-

ఎంటర్‌ప్రైజ్ ఫైనాన్స్ లోన్ అగ్రిమెంట్ నెం. NELL3TF1211240006.

ప్రదేశం: నెల్లూరు-2 అధీకృత అధికారి, శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్

SHRIRAM Finance
శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్
రిజిస్టర్డ్ ఆఫీస్: శ్రీ టవర్స్, ప్లాట్ నం.14ఎ, సౌత్ ఫేజ్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, గిండి, చెన్నై-600032. వెబ్ సైట్: www.shriramfinance.in
బ్రాంచి ఆఫీస్ చిరునామా: డి.నెం.16-537, 2వ అంతస్తు, ఇందిరాభవన్ రోడ్, నెల్లూరు (జిల్లా)-524002.

డిమాండ్ నోటీస్

ఋణ ఖాతా నెం. NELL2TF2012240002	NPA తేది: 27-02-2022	డిమాండ్ నోటీస్ తేది: 03-11-2025
1. ... 2. ... 3. ... 4. ...	ఋణ మొత్తం: రూ.15,00,000/-	బకాయి మొత్తం: రూ.28,25,999/-

సం/- అధీకృత అధికారి, శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్

SUZUKI
YOUR DECEMBER RIDE DEAL AWAITS
MAKE THE MOST OF THE SEASON WITH SUZUKI BY YOUR SIDE.
పొడిగించిన వారంటీ 10 సం॥* & మోటార్ సైకిళ్ళ పై ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ రూ.12000/-* వరకు
లోన్ 100%* వరకు
మోటార్ సైకిళ్ళ పై ఎక్స్ఛేంజ్ బోనస్ రూ.5000/-* వరకు
GIXXER
Ride safe. Wear a helmet.
అభి సుజుకి
రిజిస్టర్ ఎన్‌క్లేవ్, GNT రోడ్, కరెంట్ ఆఫీస్ సెంటర్, దర్గామిట్ట, నెల్లూరు. ఫోన్: 91000 89855, 99611 99640, 96760 92217
అన్నమయ్య సర్కిల్, మినీ బైపాస్ రోడ్డు, నెల్లూరు. ఫోన్: 91543 39429, 9154339430

EENADU Classifieds
AUTO
VEHICLES FOR SALE
PLOT FOR SALE
WANTED VISHNU CARS విష్ణు కార్స్ 91543 33072
సుందరం ఫైనాన్స్ లిమిటెడ్ Ph: 94409 09860 94409 09786
BUSINESS SERVICES
LEASE / RENT
HUMAN RESOURCES
REAL ESTATE
TO LET
FLAT FOR SALE
JOBS
నెల్లూరు 80080 01790
B&W: రూ. 600 Colour: రూ. 800
ప్రకటనలపై 5% GST వర్తించును

కావలి

•కావలి • ఉదయగిరి • కందుకూరు

తాబేళ్ల సంరక్షణ అందరి బాధ్యత

ఉలవపాడు,న్యూస్‌టుడే: ఆలివ్ రిడ్లే తాబేళ్లను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని మెరైన్ సీఐ శివన్నారాయణ అన్నారు. శుక్రవారం రామాయపట్నం సీఎస్‌పీఎస్ పరిధిలోని చాకిచర్లపల్లెపాలెంలో గ్రామస్థులకు అవగాహన కల్పించారు. సీఐ మాట్లాడుతూ పెద్ద వలల వల్ల సముద్రజీవులకు నష్టం వస్తుందన్నారు. ప్రభుత్వం చేపట్టిన తీరప్రాంతాల్లో తాటివనాల పెంపకంపై జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వేట సమయంలో కొత్తపడవలు కనిపించినప్పుడు టోల్‌ఫ్రీ నంబరు1093కు సమాచారం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో ఎస్సై ఈశ్వరయ్య, ఉప తహసీల్దారు హనుమాయమ్మ, ఎఫ్‌డీవో లక్ష్మణ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

గుడ్లూరు తహసీల్దారుగా బాలకిశోర్

గుడ్లూరు : మండల తహసీల్దారుగా బాలకిశోర్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు అయిదుసంవత్సరాల క్రితం బాలకిశోర్ కొన్ని రోజులు గుడ్లూరులో విధులు నిర్వహించి బదిలీ అయ్యారు. ప్రస్తుతం కనిగిరినుంచి ఇక్కడకు వచ్చినట్లు తెలిపారు. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.

ఈ- చలానాలు చెల్లించండి

ఉదయగిరి, న్యూస్‌టుడే: స్థానిక జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో శనివారం జరిగే జాతీయ మెగా లోక్ అదాలత్‌లో వాహనదారులు పెండింగ్‌లో ఉన్న తమ ఈ-చలానాల బకాయిలను చెల్లించి పరిష్కరించుకోవాలని ఉదయగిరి సీఐ ఎన్.వెంకట్రావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సర్కిల్ పరిధిలోని ఉదయగిరి, సీతారామపురం, దుత్తలూరు, వరికుంటపాడు మండలాల్లోని వాహనదారులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా!

(10 AM to 1 PM)

కావలి : 80080 51666, 91548 46698

కందుకూరు:70939 81624, ఉదయగిరి : 80085 73944

సమస్య: కందుకూరు మీదుగా పులివెందులకు వెళ్లే ఆర్టీసీ బస్సులో.. రిజర్వేషన్ పాయింట్ కందుకూరు ఉండటం లేదు. ఒంగోలు నుంచి రిజర్వేషన్ చేసుకోవాలంటే అదనంగా ఖర్చు అవుతుంది. **- రమేష్, కందుకూరు**

సమాధానం: పులివెందుల డిపో నుంచి బస్సు వస్తుంది. అక్కడి మేనేజర్‌తో మాట్లాడి అవకాశం ఉంటే ఏర్పాటు చేసేలా చూస్తాను. **- ఆర్.శ్రీనివాసులు, ఆర్టీసీ డీఎం, కందుకూరు - న్యూస్‌టుడే, కందుకూరు గ్రామీణం**

? లింగాపాలెం ఎస్సీ కాలనీలోని ప్రాథమిక పాఠశాల ముందు రహదారి వద్ద చెత్తాచెదారంతో అపరిశుభ్రంగా ఉంది. **- కోటయ్య, స్థానికుడు**

✓ పరిశీలించి వ్యర్థాలను తొలగించేలా చర్యలు తీసుకుంటాము. **- గణేష్, పంచాయతీ కార్యదర్శి - వలేటివారిపాలెం, న్యూస్‌టుడే**

? దగదర్తిలోని గిరిజనకాలనీలో వీధి దీపాలు సక్రమంగా వెలగడం లేదు. **- రామయ్య**

✓ చర్యలు తీసుకుంటాం **- మయూరి, పంచాయతీ సెక్రటరీ, కొండాపురం, న్యూస్‌టుడే**

? రామానుజాపురంలో పొలాలకు వెళ్లే రహదారి అధ్వానంగా ఉంది. మట్టిని తోలించి బాగు చేయాలి. **- మణి, గ్రామస్థుడు**

✓ సమస్య నా దృష్టికి రాలేదు. పరిశీలించి వెంటనే పరిష్కరిస్తాం. **- యారవ అంకమ్మ, సర్పంచి**

? పట్టణంలోని వెంగళరావునగర్‌లో రెండు వారాలుగా తాగు నీటి సరఫరా సరిగా ఉండడం లేదు. **- షేక్ తబ్రీజ్, స్థానికుడు**

✓ సమస్య నా దృష్టికి రాలేదు. వెంటనే పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటాం. **- జి.శ్రావణ్‌కుమార్, కమిషనర్, కావలి**

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ

వింజమూరు, న్యూస్‌టుడే: స్థానిక తెదేపా కార్యాలయంలో నియోజకవర్గంలోని ఎనిమిది మండలాలకు చెందిన 74 మంది కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ. 65 లక్షల విలువైన చెక్కులను శుక్రవారం ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పంపిణీ చేశారు. నాయకులు గూడా నరసారెడ్డి, రమణారెడ్డి, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే సురేష్‌ను ఆహ్వానిస్తున్న భాజపా జిల్లా అధ్యక్షుడు వంశీధర్‌రెడ్డి

బస్సు యాత్రకు ఆహ్వానం

వింజమూరు : అటల్- మోదీ సుపరిపాలన బస్సు యాత్రకు రావాలని భాజపా జిల్లా అధ్యక్షుడు శిపారెడ్డి వంశీధర్‌రెడ్డి ఎమ్మెల్యే కాకర్ల సురేష్‌ను కోరారు. శుక్రవారం వింజమూరులో ఆహ్వాన పత్రిక అందజేశారు. నెల్లూరులో ఈ నెల 15న బస్సు యాత్ర అయ్యప్ప గుడి సెంటర్ నుంచి ముత్తుకూరు గేట్ వరకు జరుగుతుందని వివరించారు. అక్కడ మాజీ ప్రధాని వాజ్‌పేయీ కాంస్య విగ్రహావిష్కరణ, బహిరంగసభ జరుగుతుందని తెలిపారు. భాజపా నాయకులు అంబటి ఈశ్వర్‌రెడ్డి స్థానిక నాయకులు పాల్గొన్నారు.

పండుఈగ నివారణపై శిక్షణ

స్పందనకు వందనం

గుడ్లూరు, న్యూస్‌టుడే: మామిడి, జామ తోటల్లో పండు ఈగ నివారణకు ఫ్రూట్ కవర్స్ వాడాలని ఉద్యానశాఖాధికారిణి బి.జ్యోతి అన్నారు. శుక్రవారం గుడ్లూరులో జామ తోటలను పరిశీలించారు. పండుఈగ నివారణపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. పండుఈగ దెబ్బకు తోటలను తొలగిస్తుండడంతో ఈ నెల 8న 'ఈనాడులో'.. 'పండుఈగ దాడి.. రైతన్న కంటతడి' శీర్షికన కథనం ప్రచురితం కావడంతో పై విధంగా స్పందించారు.

క్రీడా రత్నాలు.. కేజీబీవీ విద్యార్థినులు

గుడ్లూరు, న్యూస్‌టుడే: విద్యార్థులకు చదువుఎంత ముఖ్యమో ఆటలు అంతే అవసరం. వీటి వల్ల శారీరక దృఢత్వంతోపాటు మానసిక ఉల్లాసం, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఏకాగ్రత అలవరుతుంది. ఇందులో ప్రతిభ చూపితే అవకాశాలెన్నో ఉన్నాయని చెబుతున్నారు గుడ్లూరు మండలం మొగళ్లూరులోని కేజీబీవీ విద్యార్థినులు.. వీరంతా వివిధ క్రీడల్లో రాణిస్తూ పతకాలు సాధిస్తున్నారు. అందరి ప్రశంసలు పొందుతున్నారు. పీఈటీగాపనిచేసిన చిట్టెమ్మ, ప్రత్యేకాధికారిణి అమృత జ్యోష్న ప్రోత్సాహంతో ముందుకు సాగుతున్నారు.

జాతీయజట్టుకు ఆడాలి : పి.వాసవి

గుడ్లూరు మండలంలోని కొత్తపేట మాది. నాన్న అంజయ్య, అమ్మ రాజేశ్వరి. ప్రస్తుతం జూనియర్ ఇంటర్ చదువుతున్నా. బాస్కెట్ బాల్ పోటీల్లో రెండుసార్లు రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించా. గత నెలలో పిఠాపురంలో జరిగిన అంతరాష్ట్ర పోటీల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లా జట్టు తరఫున ఆడాను. గత సంవత్సరం విజయవాడలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో మేము ద్వితీయ స్థానం సాధించాం. భవిష్యత్తులో జాతీయజట్టుకు ఆడడమే నా ధ్యేయం.

క్రీడా కోటాలో ఉద్యోగం సాధిస్తా : ఎం.కొండమ్మ

ప్రస్తుతం పదో తరగతి చదువుతున్నా. మాది గుడ్లూరు. నాన్న మాల్యాద్రి, అమ్మ ఎస్తేరమ్మ. ఆరో తరగతి నుంచి ఖోఖోలో శిక్షణ తీసుకుంటున్నా. రెండుసార్లు రాష్ట్ర, ఇటీవల జాతీయస్థాయి పోటీల్లో పాల్గొన్నా. గత నెలలో కరీంనగర్‌లో జరిగిన జాతీయ ఖోఖో ఛాంపియన్ పోటీల్లో రాష్ట్రజట్టు తరఫున ఆడాను. భవిష్యత్తులో జాతీయజట్టుకు ఆడడమే నా లక్ష్యం.క్రీడ కోటాలో ఉద్యోగం సాధిస్తా.

వైద్యురాలినవుతా : టి.హాసిని

గుడ్లూరు మండలంలోని కొత్తపేట మాది నాన్న శామ్యూల్, అమ్మ సలోమి. ప్రస్తుతం జూనియర్ ఇంటర్‌లో బైపీసీ చదువుతున్నా. బాస్కెట్‌బాల్ పోటీల్లో రెండు సార్లు రాష్ట్రజట్టుకు ఆడాను. ఇటీవల పిఠాపురంలో జరిగిన అంతరాష్ట్ర పోటీల్లో పాల్గొని ప్రతిభ చూపాను. గత ఏడాది విజయవాడలో జరిగిన పోటీల్లో మాజట్టు ద్వితీయస్థానం సాధించింది. భవిష్యత్తులో వైద్యురాలినై పేదలకు సేవ చేస్తాను.

పీఈటీ అవుతాను : ఎన్.స్నేహతిరుమల

గుడ్లూరు మండలంలోని గుండ్లపాలెం మాది. నాన్న బాబ్జి, అమ్మ సుల్తానమ్మ. ప్రస్తుతం పదో తరగతి చదువుతున్నా. చిన్నప్పటి నుంచి ఆటలంటే చాలా ఇష్టం. ముఖ్యంగా ఖోఖో. జూనియర్ విభాగంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా జట్టుకు ఆడి విజేతగా నిలిచా. ఇటీవల కరీంనగర్‌లో జరిగిన జాతీయఖోఖో పోటీల్లో రాష్ట్ర జట్టుకు ఆడి ప్రతిభ చూపాను. భవిష్యత్తులో పీఈటీ అవడమే నా లక్ష్యం.

నిండా మునిగింది.. తాగునీటి వాల్వ్

మొగళ్లూరు వద్ద తాగునీటి పైపు లైను వాల్వ్ నీటితో నిండిపోయింది. వాల్వ్ లోని పైపులు లీకేజీకి గురికావడంతో ఈ పరిస్థితి వచ్చింది. పక్కన ఉన్న వ్యర్థాలు అందులో చేరుతున్నాయి. కలుషితమైన నీరు సరఫరా అయ్యే అవకాశం ఉందని మొగళ్లూరు ఎస్సీ కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు మరమ్మతులు చేయించాలని కోరుతున్నారు. **- న్యూస్‌టుడే, గుడ్లూరు**

అయ్యో రామా.. ప్లాస్టిక్కే ఆహారమా?

ఒకసారివాడిపడేసిన ప్లాస్టిక్‌తోపాటు, తక్కువ మైక్రాన్లు ఉన్న పాలిథీన్ కవర్లను నిషేధించినా.. నిబంధనలు అమలు కావడం లేదు. ఇంకా వినియోగంలో ఉన్నాయి. అందుకు నిదర్శనమే పట్టణంలోని కోవూరు రహదారిలో ఉన్న చెత్తకుండీలు. కూరగాయల వ్యర్థాలు, ఇతర ఆహార పదార్థాలతో కడుపునింపుకొనేందుకు వచ్చిన ఆవులకు ఈ ప్లాస్టిక్ కవర్లు ఆహారం అవుతున్నాయని పశువుల ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. **- న్యూస్‌టుడే, కందుకూరు గ్రామీణం**

ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం

బిట్రగుంట, న్యూస్‌టుడే: నిరంతరం శ్రమించే గ్రామీణప్రాంత కార్మిక, కర్షకులు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని వక్తలు పేర్కొన్నారు. శుక్రవారం కొండబిట్రగుంటలో కడనూతలకు చెందిన ఆర్ఎస్ఆర్ ఇంజినీరింగ్ ఎన్ఎస్ఎస్ విద్యార్థులు బుచ్చిరెడ్డిపాళెం హోమియో డిస్పెన్సరీ, కావలి రెడ్‌క్రాస్ వారి సౌజన్యంతో వైద్య శిబిరం నిర్వహించారు. పలు రకాల పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు.

మత్తు పదార్థాల వినియోగంతో అనర్థాలు

కావలి, న్యూస్‌టుడే: మత్తు పదార్థాల వాడకంతో అనర్థాలు తప్పవని కావలికి చెందిన పలువురు వైద్యులు, రెడ్‌క్రాస్ ప్రతినిధులు తెలిపారు. శుక్రవారం కావలి పట్టణం పాతూరులోని శ్రీలక్ష్మి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కళాశాలలో విద్యార్థులకు ఈ విషయమై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డ్రగ్స్ వ్యతిరేక కరపత్రాలు ఆవిష్కరించారు. ఎస్సై జమాల్‌వలి, వైద్యులు తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ పథకాలతో పశుపోషకులకు మేలు

కందుకూరు గ్రామీణం, న్యూస్‌టుడే: పశుపోషకులకు ఆర్థికంగా చేయూతనిచ్చే ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని పశుసంవర్ధకశాఖ డీడీ శ్రీధర్‌రావు సూచించారు. శుక్రవారం మండలంలోని మహదేవపురంలో రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ, గ్రామీణ గోకుల్ మిషన్ ఆర్థిక సహాయంతో పశుఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పశువుల కోసం ఉచితంగా టీకాలు పంపిణీ చేస్తుందన్నారు. అనంతరం పశుగణాభివృద్ధి ముఖ్య కార్యనిర్వహణాధికారి డాక్టర్ మురళి మాట్లాడుతూ సంస్థ ద్వారా ఉచితంగా గర్భకోశ వ్యాధుల నివారణకు శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పలు మండలాల అధికారులు పాల్గొన్నారు.

ప్రతిభ చూపారు.. విజేతలుగా నిలిచారు

పలు పాఠశాలలో ఈనాడు ఆధ్వర్యంలో శుక్రవారం ప్రతిభా పాటవ పోటీలు జరిగాయి. సమకాలీన అంశాలపై నిర్వహించిన క్విజ్ పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ప్రతిభ చూపారు. **- కందుకూరు పట్టణం, కావలి, న్యూస్‌టుడే**

కందుకూరు పట్టణంలోని స్థానిక నారాయణ ఒలంపియాడ్ పాఠశాలలో పోటీలు జరగగా ఎస్.డి. అయేషా, కె.సాక్షర, ఎస్.కె.సారీన్ విజేతలుగా నిలిచారు. వీరికి పాఠశాల ఎస్.డి.సుభానీ, డీన్ అన్వేష్, ఉపాధ్యాయులు మస్తాన్‌బాషా, నారాయణ బహుమతులు అందజేశారు.

బహుమతులిస్తున్న నారాయణ పాఠశాల ఉపాధ్యాయులు

❖ కందుకూరు పట్టణంలోని కందుకూరి పబ్లిక్ పాఠశాలలో జరిగిన పోటీల్లో ఎన్.అభినవ్, కె.సనత్, జి.గౌతమ్‌శ్రీనివాసరెడ్డి విజేతలుగా నిలిచారు. వీరికి పాఠశాల కరస్పాండెంట్ పి.వేణుగోపాల్, అకడమిక్ డీన్ టి.పద్మావతి, హెచ్ఎం డి.బాలబ్రహ్మం, ఉపాధ్యాయులు బహుమతులు అందజేశారు.

బహుమతులిస్తున్న కందుకూరి పాఠశాల ఉపాధ్యాయులు

కావలి పట్టణంలోని రత్నం పాఠశాలలో పోటీలు జరగగా.. వి.రుత్విక్, వి.కుషాల్, షేక్ ఇర్షాద్‌లు విజేతలుగా నిలిచారు. వారికి పాఠశాల ప్రిన్సిపల్ సాంబశివారెడ్డి బహుమతులు అందజేశారు.

రత్నం పాఠశాలలో బహుమతులు అందజేస్తున్న ప్రిన్సిపల్

కావలి జడ్పీ బాలికోన్నత పాఠశాలలో జరిగిన పోటీల్లో షేక్ సనీలా, సీహెచ్ నిహారిక, షేక్ హస్మియాలు విజేతలుగా నిలిచారు. వారికి పాఠశాల ఇన్‌ఛార్జి ప్రధానోపాధ్యాయిని కోటేశ్వరి బహుమతులు అందజేశారు.

కావలి జడ్పీ బాలికోన్నత పాఠశాలలో బహుమతులు అందజేస్తున్న కోటేశ్వరి

నేటి నుంచి ఉపాధ్యాయుల ఆటల పోటీలు

కావలి, న్యూస్‌టుడే: ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు శని, ఆదివారాల్లో డివిజన్ స్థాయి ఆటల పోటీలు జరగనున్నాయి. శుక్రవారం ఈ పోటీలకు సంబంధించిన క్రీడాప్రాంగణాలను కన్వీనర్ పులి చిరంజీవి, పలువురు ఫిజికల్ డైరెక్టర్లు పరిశీలించారు. డివిజన్ పరిధిలోని 12 మండలాల నుంచి ఉపాధ్యాయులు తరలివస్తారన్నారు. పురుషులకు క్రికెట్ టోర్నీ, మహిళలకు త్రోబోల్ పోటీలు జరుగుతాయన్నారు. జడ్పీ ఉన్నత పాఠశాలలో మహిళల పోటీలు రెండు కోర్టుల్లో నిర్వహిస్తున్నామన్నారు. క్రికెట్ కోర్టులను సిద్ధం చేశామన్నారు. పోటీల ప్రారంభానికి జిల్లా కలెక్టర్ హిమాన్షుశుక్లా, ఎమ్మెల్యే డీవీ కృష్ణారెడ్డి, డిప్యూటీ డీఈవో హరిప్రసాద్, తదితరులు హాజరవుతారని వివరించారు.

ప్రభుత్వ స్థలంలో నిర్మాణం.. నోటీసు జారీ

ఉదయగిరి, న్యూస్‌టుడే: పట్టణంలో గ్రంథాలయం వెనుక వైపున ఉన్న పంచాయతీ స్థలంలో మహబూబ్‌బాషా అనే వ్యక్తి గది నిర్మాణానికి చర్యలు చేపడుతుండటంతో నిర్మాణాలను నిలిపేయాలని పంచాయతీ కార్యదర్శి కరీముల్లా శుక్రవారం నోటీసు జారీ చేశారు. స్థలం పంచాయతీకి సంబంధించిందని, ఎలాంటి నిర్మాణాలు చేయవద్దని ఆక్రమణదారుడిని హెచ్చరించారు.

కలప అక్రమంగా తరలిస్తున్నారంటూ ఆందోళన

తరలించగా మిగిలిన వేప మొద్దులు

వరికుంటపాడు, న్యూస్‌టుడే: అధికారాన్ని అడ్డం పెట్టుకుని కొంతమంది వ్యక్తులు విలువైన కలపను యథేచ్ఛగా తరలిస్తున్నారని అడ్డుకోవాల్సిన అధికారులు మిన్నకుండిపోతున్నారనే పలువురు ఆరోపిస్తున్నారు. మండలంలోని నక్కలగండి జలాశయం పరిధిలో చిల్లచెట్లను కొట్టి విక్రయించుకునేందుకు ఇరిగేషన్ అధికారులు గతంలో వేలంపాట నిర్వహించి రూ.4 లక్షలకు పాటదారుడికి అప్పగించారు. అయితే దానిని అడ్డం పెట్టుకొని విరువూరు రెవెన్యూ పరిధిలోని సర్వేనంబరు 518లో వేప, తుమ్మ చెట్లను నరికి తరలిస్తుండడంతో శుక్రవారం పలువురు గ్రామస్థులు ఆ ప్రాంతానికి వెళ్లి అడ్డుకున్నారు. జలాశయం నుంచి దిగువకు మాత్రమే చిల్లచెట్లు కొట్టుకునేందుకు వేలంలో అనుమతి ఇచ్చారని కొంత మంది నాయకులు అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎగువ ప్రాంతంలోని సర్వే నంబరు518లో నరికివేసి తరలిస్తున్నారన్నారు. తాము అడ్డుకోవడంతో నిలిపివేసి వెళ్లిపోయారన్నారని స్థానికులు చెబుతున్నారు. రెవెన్యూ, అటవీ, జల వనరుల శాఖ అధికారులకు తెలిపినా పట్టించుకోలేదన్నారు. దాదాపు రూ.10 లక్షల విలువ చేసే కలపను తరలించారన్నారు. ఈ విషయమై ఏఈ రమేష్ మాట్లాడుతూ ప్రస్తుతం కలపను కొట్టకుండా నిలిపేశామన్నారు. తహసీల్దార్‌తో మాట్లాడి సర్వే చేయించి హద్దులు ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం నిబంధనల మేరకు చెట్లు కొట్టుకునేందుకు అనుమతి ఇస్తామన్నారు.

మూడు పంచాయతీల ఏర్పాటుకు ప్రతిపాదనలు

గుడ్లూరు, న్యూస్‌టుడే: మండలంలో నూతనంగా మూడు పంచాయతీలు ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపుతున్నట్లు ఎంపీడీవో వెంకటేశ్వరరావు శుక్రవారం తెలిపారు. ప్రస్తుతం మండలంలో 24 పంచాయతీలున్నాయి. వీటితోపాటు మోచర్ల నుంచి తెట్టు, చినలాటరపి నుంచి జానికంపేట, పరకొండపాడు నుంచి అగ్రహారం, కొండారెడ్డిపాలెం గ్రామాలను కలిపి ఒక పంచాయతీగా చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. త్వరలో ప్రజాభిప్రాయ సేకరణ చేపడతామని ఎంపీడీవో తెలిపారు.

ఉపాధ్యాయుడికి కలెక్టర్ ప్రశంసలు

బిట్రగుంట : చండీగఢ్‌లో జరిగిన అంతర్జాతీయ సైన్స్ ఫెస్టివల్‌లో పాల్గొన్న చెన్నారాయునిపాళెం జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలకు చెందిన భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడు ఏవీ.సుధాకర్‌ను శుక్రవారం కలెక్టర్ హిమాన్షు శుక్లా అభినందించారు. సైన్స్ ఫెస్టివల్‌లో చిన్నారుల కోసం తాను ఏర్పాటు చేసిన సైన్స్ మ్యూజియం విశేషాలు సందర్శకులను మెప్పించినట్లు ఏవీ సుధాకర్ తెలిపారు.

భూ ఆక్రమణ..కేసు నమోదు

లింగసముద్రం : రాళ్లపాడులో ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్న వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై నారాయణ తెలిపారు. ఆయన అందించిన వివరాల ప్రకారం గ్రామంలోని సర్వే నంబరు 106-3లో ఉన్న భూమిలో కొంత రవి అనే వ్యక్తి ఆక్రమించుకుని పత్తి పంట సాగు చేశారు. అడ్డుకునేందుకు వెళ్లిన గ్రామ తలారిని దూషించాడు. విషయం తెలుసుకున్న తహసీల్దారు ఎం.కోటేశ్వరరావు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

ఇసుక రవాణా వాహనాల స్వాధీనం

లింగసముద్రం, న్యూస్‌టుడే: వాగులో ఉన్న ఇసుకను అక్రమంగా తరలిస్తున్న సమాచారంతో పొక్లెయిన్, ట్రాక్టర్‌ను శుక్రవారం పోలీసులు రాళ్లపాడు సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం ఇంటి నిర్మాణాలకు అని తెలియడంతో వాహనాలను విడుదల చేసినట్లు సమాచారం.

దూసుకొచ్చిన మృత్యువు

కావలి, గుడ్లూరు : ప్రాణం ముప్పు నుంచి తప్పించుకున్న క్షణాల్లోనే మృత్యువు మరో మార్గంలో వచ్చి ఓ యువకుడ్ని బలితీసుకుంది. శుక్రవారం కావలి రైల్వే పోలీసుస్టేషన్ పరిధిలోని తెట్టు గ్రామసమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు వెంకటాచలం మండలం కురిచెర్లపాడు గ్రామానికి చెందిన కవ్వార్తపు రమేష్ (30) రైల్వే పనులకు సంబంధించి ఉపగుత్తేదారుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో గుడ్లూరు మండలంలోని చేవూరు నుంచి కావలి మండలం అడవిలక్ష్మీపురం వెళ్లే మార్గంలో రైలు గేటు వద్ద అప్‌లైన్ ట్రాక్‌పై పనులు చేయిస్తున్నారు. ఆ క్రమంలో ఆ ట్రాక్‌పై ఓ ఎక్స్‌ప్రెస్ రైలు వెళుతోంది. ఆ సందర్భంలో డౌన్‌లైన్‌పై కేరళ ఎక్స్‌ప్రెస్ వేగంగా వస్తోంది. అప్‌లైన్‌పై వెళుతున్న రైలును గమనించి ప్రాణ భయంతో డౌన్‌లైన్‌పైకి వచ్చారు. ఈ తరుణంలో కేరళ ఎక్స్‌ప్రెస్‌ను గమనించకపోవడంతో అతడిని ఢీకొట్టింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రైల్వే పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఎస్సై కె.వెంకట్రావ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురికి గాయాలు

సీతారామపురం, న్యూస్‌టుడే : మండలంలో జాతీయరహదారులపై శుక్రవారం వేర్వేరు చోట్ల రోడ్డుప్రమాదాలు చోటుచేసుకోగా నలుగురు గాయపడ్డారు. మండలంలోని పబ్బులేటిపల్లికి చెందిన కల్యాణ్ జూనియర్ లైన్‌మెన్‌గా పనిచేస్తున్నారు. సీతారామపురానికి ద్విచక్రవాహనంపై వస్తుండగా మార్గం మధ్యలో గొర్రె అడ్డు రావడంతో కిందపడి గాయాలపాలయ్యారు. నెమళ్లదిన్నెకు చెందిన పోలయ్య ద్విచక్రవాహనంపై సీతారామపురం వస్తుండగా స్థానిక ఎల్వీఆర్ కూడలి ప్రాంతంలో అదుపుతప్పి కిందపడటంతో తలకు గాయాలయ్యాయి. స్థానికులు గుర్తించి చికిత్స నిమిత్తం నెల్లూరు తరలించారు. గంధంవారిపల్లికి చెందిన చెంచురెడ్డి, లక్ష్మీదేవిలు ద్విచక్రవాహనంపై సీతారామపురం నుంచి స్వగ్రామం వెళ్తుండగా అదుపుతప్పి కిందపడడంతో ఇరువురికీ గాయాలయ్యాయి.

చెప్పుల దుకాణంలో అగ్ని ప్రమాదం

కాలి బూడిదయిన దుకాణం

ఉదయగిరి, న్యూస్‌టుడే: ఉదయగిరి పట్టణంలోని పంచాయతీ కార్యాలయం ఎదురుగా ఉండే శ్రీబాలాజీ ఫుట్‌వేర్ దుకాణంలో శుక్రవారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగింది. దుకాణం లోపల నుంచి పొగలు వస్తుండటంతో స్థానికులు గమనించి యజమాని కటకం వెంకటేశ్వర్లకు సమాచారమందించారు. ఆయన అక్కడికి చేరుకుని దుకాణం షట్టర్ తీయగా అప్పటికే మంటలు వ్యాపించాయి. చెప్పులు, ఇతర సామగ్రి పూర్తిగా కాలి బూడిదయ్యాయి. పక్కనే ఉన్న ప్లాస్టిక్ హోమ్‌నీడ్స్ దుకాణానికి సైతం మంటలు వ్యాపించటంతో అందులోని వస్తువులు పాక్షికంగా దెబ్బతిన్నాయి. అగ్నిమాపక కేంద్ర సిబ్బంది మంటలు అదుపు చేశారు. సుమారు రూ.25 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు వెంకటేశ్వర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై ఇంద్రసేనారెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. వివరాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు.

కావలి : తెదేపా రాష్ట్ర కార్యదర్శి, మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ మలిశెట్టి వెంకటేశ్వర్లు ఇంట అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. శుక్రవారం ఉదయం ఇంటి హాల్‌లో ఉన్న ఏసీ నుంచి మంటలు చెలరేగాయి. ఇంటిలో ఉన్న పలు వస్తువులు దగ్ధమయ్యాయి. సమాచారం తెలియగానే కావలి అగ్నిమాపకదళం వెళ్లి మంటలను అదుపులోకి తీసుకొచ్చింది.

కష్టపడి చదివితేనే ఉత్తమ ఫలితాలు

సీతారామపురం : పదోతరగతి విద్యార్థులు కష్టపడి చదివితే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చునని యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి ఎడమ తిరుతపయ్య అన్నారు. శుక్రవారం మండలంలోని నాలుగు ఉన్నతపాఠశాలలు, కేజీబీవీ, ఆదర్శ పాఠశాలల్లో చదువుతున్న పదోతరగతి విద్యార్థులకు తెదేపా నాయకుల సహాయంతో ఎస్సెస్సీ టెక్ట్స్ పేపర్స్‌ను అందజేశారు. తెదేపా మండల ప్రధానకార్యదర్శి సుమన్, కార్యదర్శి బాషా, యూటీఎఫ్ నాయకులు పాల్గొన్నారు.

రహదారులకు మహర్దశ

అధ్వానంగా గుడ్లూరు-నరసాపురం మార్గం

కందుకూరు, న్యూస్‌టుడే: పంచాయతీ రాజ్ శాఖపరిధిలోని రహదారుల నిర్మాణానికి ప్రభుత్వం ఇటీవల నిధులు మంజూరు చేసింది. దీంతో మండలంలోని పలు రహదారులకు మహర్దశ రానుంది. ప్రజలకు అవస్థలు తొలగనున్నాయి. ◗ గుడ్లూరు నుంచి నరసాపురం వరకు సుమారు 11కి.మీ రహదారి అధ్వానంగా ఉంటుంది. దీని నిర్మాణం కోసం రూ.4.03 కోట్లు మంజూరు చేశారు. దీంతో మొగళ్లూరు, చినలాటరపి,పెదలాటరపి, జానికంపేట, నరసాపురం గ్రామాలకు చెందిన సుమారు పది వేల మందికి ప్రయోజనం కలుగుతుంది. ◗ చెమిడిదిపాడు నుంచి ఉలవపాడు మండలం భీమవరం వరకు సుమారు 11కి.మీ ఉంటుంది. రహదారి పూర్తిగా గోతులమయంగా మారింది. మరమ్మతుల కోసం రూ.2.77 కోట్లు మంజూరయ్యాయి. చెమిడిదిపాడు, స్వర్ణాజిపురం, భీమవరం గ్రామాలకు చెందిన ప్రజలకు ఉపయుక్తంగా ఉంటుంది.

◗ ఉలవపాడు మండలం వీరేపల్లి నుంచి గుడ్లూరు మండలం పోట్లూరు వరకు సుమారు ఆరు కి.మీ ఉన్న రహదారి కంకర తొలగడంతో వాహనదారులు రాకపోకలు చేసేందుకు అవస్థలు పడుతున్నారు. రూ.1.52 కోట్లు మంజూరయ్యాయి.

◗ అత్యంత కీలకమైన తెట్టు- రామాయపట్నం మార్గానికి రూ.1.52 కోట్లు మంజూరయ్యాయి. 2018 జనవరిలో నాడు ముఖ్యమంత్రిగా సీఎం చంద్రబాబునాయుడు రామాయపట్నం ఓడరేవు శంకుస్థాపనకు వచ్చే సమయంలో ఈ రహదారిని నిర్మించారు. అప్పటి నుంచి పట్టించుకోకపోవడంతో గోతులు పడ్డాయి. దీంతో రామాయపట్నం వచ్చే పర్యాటకులకు ఇబ్బందులు తప్పడం లేదు. తాజా నిర్ణయంతో ఇబ్బందులు తొలగనున్నాయి.

ఆధ్యాత్మికత ఉట్టిపడేలా పనులు

అభివృద్ధి పనులను పరిశీలిస్తున్న డీఈఈ శ్రీనివాసులు

బిట్రగుంట, న్యూస్‌టుడే: దాతల సహకారంతో బిలకూట క్షేత్రం కొండబిట్రగుంట శ్రీప్రసన్నవెంకటేశ్వరస్వామి దేవస్థానంలో జరుగుతున్న ప్రగతి పనులను ఆధ్యాత్మికత ఉట్టిపడేలా చేపట్టడమే తమ లక్ష్యమని గుంటూరు ప్రాంతీయ దేవాదాయ, ధర్మాదాయశాఖ డీఈఈ శ్రీనివాసులు తెలిపారు. శుక్రవారం ఆయన దేవస్థానాన్ని.. పరిశీలించారు. బ్రహ్మోత్సవాల లోపు పుష్కరిణి, కల్యాణ మండపం, తూర్పు మెట్లు వంటి పనులు ప్రారంభించే దిశగా అడుగులు పడుతున్నాయన్నారు. ఆయన వెంట ఏఈఈ ఏ.మురళీమోహన్, జిల్లా సహాయ స్తపతి సురేంద్ర, ఆలయ ఈవో రాధాకృష్ణ తదితరులు ఉన్నారు.

ఇంధన వినియోగాన్ని తగ్గించాలి

కందుకూరుపట్టణం, న్యూస్‌టుడే: ఇంధన వినియోగాన్ని వీలైనంత వరకు తగ్గించుకోవాలని టీఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రవికుమార్ తెలిపారు. అంతర్జాతీయ ఇంధన పరిరక్షణ వారోత్సవాల కార్యక్రమాన్ని శుక్రవారం కళాశాలలో నిర్వహించారు. ప్రిన్సిపల్ మాట్లాడుతూ అవసరమైన మేరకే విద్యుత్, వాహనాలను వినియోగించాలన్నారు. సాంప్రదాయేతర ఇంధన వనరులైన సౌరశక్తిని వినియోగించుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

సమాచార స్రవంతి

బంగారం ధరలు

గ్రాముధర:	రూ. 12,652
(3 శాతం జీఎస్టీ కలిసిన ధర)	
సవర ధర:	రూ. 1,01,216
వెండి గ్రాము :	రూ. 204. 30

నెల్లూరు పౌల్ట్రీ అసోసియేషన్ ధరలు

బ్రాయిలర్	140
లేయర్	122
బ్రాయిలర్స్	250
బ్రాయిలర్స్‌స్కిన్‌లెస్	274
లేయర్ మాంసం	207

కోవూరు

• కోవూరు • సర్వేపల్లి • ఆత్మకూరు

రూ.30 లక్షలతో ఆయుర్వేద ఆసుపత్రి నిర్మాణం

మనుబోలు : మండలంలోని మడమనూరు గ్రామంలో సుమారు రూ. 30 లక్షలతో ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రి నిర్మించనున్నట్లు ఏపీఎంఐడీసీ ఏఈ చిరంజీవి పేర్కొన్నారు. శుక్రవారం గ్రామంలో పాత ఆయుర్వేద స్థలాన్ని పరిశీలించి కొలతలు తీశారు. ఆయన మాట్లాడుతూ 30 ఏళ్లుగా కమ్యూనిటీ భవనంలోనే ఆసుపత్రి కొనసాగుతోందన్నారు. ప్రస్తుతం శిథిలావస్థకు చేరడంతో నూతన భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో నీటి సంఘం అధ్యక్షుడు నూనె లక్ష్మయ్య, పీహెచ్‌సీ డైరెక్టర్ ఉడతా విజయ్, వైద్యురాలు జగదీశ్వరి, ఫార్మసిస్ట్ సుబ్రహ్మణ్యం, పంచాయతీ కార్యదర్శి బాబురెడ్డి తదితరులు పాల్గొన్నారు.

జూద స్థావరంపై దాడి

అనుమసముద్రంపేట, న్యూస్‌టుడే: అనుమసముద్రం, రాజవోలు మార్గంలో పొలాల్లో నిర్వహిస్తున్న జూద స్థావరంపై శుక్రవారం సాయంత్రం పోలీసులు దాడిచేసి ఆరు మందిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై సైదులు తెలిపారు. జూదరుల నుంచి రూ. 10,600 స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.

పశువుల షెడ్డు నిర్మాణంపై ఏపీడీ విచారణ

మనుబోలు : మండలంలోని కాగితాలపూరులో నిర్మించిన పశువుల షెడ్డు నిర్మాణంపై డ్వామా ఏపీడీ గాయత్రీదేవి శుక్రవారం విచారించారు. గ్రామానికి చెందిన పాడి రైతు రామచంద్రారెడ్డి 2018లో షెడ్డు నిర్మించుకున్నాడు. దానికి సంబంధించి ఉపాధి హామీ నిధులు మంజూరు చేయమని వినతి పత్రం ద్వారా కోరడంతో విచారణకు వచ్చారు. షెడ్డు స్థలం గ్రామ కంఠం కావడంతో నిధులు మంజూరు చేసేందుకు వీలు లేదని గ్రామస్థులు అభ్యంతరం తెలపడంతో పూర్తి స్థాయి నివేదికను ఉన్నతాధికారులకు పంపుతామన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా!

(10 AM to 1 PM) కోవూరు :79950 67034, సర్వేపల్లి :80085 73980, ఆత్మకూరు: 8008573949

సమస్య : పొదలకూరు రూరల్ పరిధిలోని వీవర్స్ కాలనీలో ట్యాంకు ధ్వంసమై ఏడాదిగా నిరుపయోగంగా ఉంది. – రమణయ్య

సమాధానం : పరిశీలించి నూతన ట్యాంకు ఏర్పాటు చేస్తాం. – నరసింహారావు, ఎంపీడీవో

? కుప్పురుపాడు నుంచి ఏఎస్‌పేటకు వెళ్లే రోడ్డు కొంత వరకు నిర్మించి వదిలేశారు. కల్వర్టులు నిర్మించలేదు. –శ్రీనివాసులు

✓ నిధులు మంజూరైన వెంటనే పనులు చేపడతాం. –ఖాదర్‌మస్తాన్, పీఆర్ ఏఈ

? సంగం మండలం వెంగారెడ్డిపాళెం వద్ద జాతీయ రహదారి సమీపంలో పేడదిబ్బలతో అపరిశుభ్రంగా ఉంది. –వెంకటేశ్వర్లు

✓ పరిశీలించి వెంటనే శుభ్రం చేయిస్తాం – ఆనం ప్రసాద్‌రెడ్డి, సర్పంచి

? బుచ్చిరెడ్డిపాళెం పురపాలక పరిధిలోని ఆయిదో వార్డులో వీధి దీపం సక్రమంగా వెలగడం లేదు. – రాకేశ్, స్థానికుడు

✓ సిబ్బందికి చెప్పి వీధి దీపం వేయిస్తాం. – బాలకృష్ణ, పురపాలక కమిషనర్

? కొడవలూరు మండలం మానేగుంటపాడు గిరిజనకాలనీలో దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. – జాన్సన్, స్థానికుడు

✓ దోమల నివారణ చర్యలు చేపడతాం. – వెంకటసుబ్బారావు, ఎంపీడీవో

? విడవలూరు మండలం పార్లపల్లిలో చెత్త, వ్యర్థాలు రోడ్లపై పేరుకుపోయాయి. దుర్గంధం వెదజల్లుతోంది. –స్థానికులు

✓ పరిశీలించి పారిశుద్ధ్య పనులు చేపడతాం. – తిరుపతయ్య, పంచాయతీ కార్యదర్శి

? కోవూరు మండలం జాతీయ రహదారి సమీపంలో ఎన్‌ఎస్సార్ కాలనీలో మురుగు కాలువల్లో పూడిక తీయకపోవడంతో దుర్వాసన వస్తోంది. – స్థానికులు

✓ పరిశీలించి మురుగు కాలువల్లో పూడిక తీయిస్తాం. – శ్రీనివాసులు, ఈవోపీఆర్డీ

? పొదలకూరు పంచాయతీ లింగంపల్లి పొలాల్లోకి పట్టణంలోని మురుగునీరు ప్రవహిస్తుండటంతో పైరు పండించుకోలేని పరిస్థితిలో రైతులున్నారు. – రమణయ్య, రైతు

✓ పరిశీలించి చర్యలు తీసుకుంటాం. – అనిల్‌కుమార్, ఇరిగేషన్ ఏఈ

? తోటపల్లిగూడూరు మండలం పాపిరెడ్డిపాళెం గ్రామానికి వెళ్లే రోడ్డు మలుపు ప్రమాదకరంగా మారింది. రోడ్డు పక్కన జరువు పూలా పిచ్చిమొక్కలు పెరిగాయి. – హరిబాబు

✓ సూచిక బోర్డులు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తాం. – రమేశ్, పీఆర్ ఏఈ

? తోటపల్లిగూడూరు ఆర్టీసీ బస్టాండు సమీపంలో రోడ్డు పక్కనే వ్యర్థాలు వేస్తున్నారు. దీంతో దుర్గంధం వస్తోంది. –శ్రీనివాసులు

✓ పరిష్కరిస్తాం. –చైతన్య, సర్పంచి

? మర్రిపాడు ఉన్నత పాఠశాలలో పాత భవనాలు శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా మారాయి. – గౌస్, స్థానికుడు

✓ భవనాలు కూల్చేందుకు చర్యలు తీసుకుంటాం. – తిరుపతయ్య, ఎంఈవో

అబ్బురపరచిన విద్యార్థుల ప్రతిభ

మనుబోలు, ఆత్మకూరు, న్యూస్‌టుడే: మనుబోలు, ఆత్మకూరులో 'ఈనాడు' ఆధ్వర్యంలో శుక్రవారం ప్రతిభా పాటవ పోటీలు నిర్వహించారు. వివిధ పాఠశాల్లో జరిగిన క్విజ్‌పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

బద్దెవోలులో విజేతలతో ప్రధానోపాధ్యాయిని చందన

● మనుబోలు మండలం బద్దెవోలు జడ్పీ ఉన్నత పాఠశాలలో మనోజ్ఞ(ప్రథమ), ఝాన్సీ(ద్వితీయ), వసంత్‌కుమార్(తృతీయ) విజేతలుగా నిలిచారు. పాఠశాల ప్రధానోపాధ్యాయిని చందన బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

● మనుబోలు మండలం అక్కంపేట ఎన్ఎస్ఆర్ జడ్పీ ఉన్నత పాఠశాలలో వైష్ణవి(ప్రథమ), దేవిక(ద్వితీయ), అనూష(తృతీయ) విజేతలుగా నిలిచారు. ప్రధానోపాధ్యాయుడు పెంచలయ్య చేతులమీదుగా విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

అక్కంపేటలో బహుమతులు అందజేస్తున్న హెచ్‌ఎం పెంచలయ్య

ఆత్మకూరులో గెలుపొందిన వారితో కరస్పాండెంట్, డైరెక్టర్

● ఆత్మకూరు పట్టణంలోని నలంద ఉన్నత పాఠశాలలో జశ్వంత్(ప్రథమ), దినేశ్(ద్వితీయ), కీర్తి(తృతీయ) విజేతలుగా నిలిచారు. కరస్పాండెంట్ ఈగా బాస్కర్‌రెడ్డి, డైరెక్టర్ రత్నమ్మ, మహిత, ప్రధానోపాధ్యాయుడు షేక్ బాబు, రవికుమార్‌లు విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు.

● ఆత్మకూరు పట్టణంలోని లక్ష్మణరావుపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో శ్యామ్ కృష్ణ(ప్రథమ), కావ్య(ద్వితీయ), మహేంద్ర(తృతీయ) స్థానాల్లో రాణించారు. ప్రధానోపాధ్యాయుడు సురేష్, మహబూబ్ జానీ, కేవీ లక్ష్మీ, కవిత, కరుణ, బాలాజీ, సుజాత‌లు విజేతలకు బహుమతులు అందజేశారు.

లక్ష్మణరావుపల్లిలో విజేతలతో హెచ్‌ఎం, ఉపాధ్యాయులు

వరుస విపత్తులు.. జలదిగ్బంధంలో గ్రామాలు

న్యూస్‌టుడే, మనుబోలు

విపత్తులొస్తే తీర ప్రాంత వాసులు వణికిపోతున్నారు.. తుపాన్లు, భారీ వర్షాలకు భయపడిపోతున్నారు.. ఏటా నవంబరు, డిసెంబరు నెలలో వచ్చే తుపాన్లు, వరదలకు కాలువలు, వంకలు ప్రవాహ ఉద్ధృతికి మండలంలోని తీర ప్రాంత గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకుంటున్నాయి. . రోడ్లపై ప్రవహిస్తున్న వరదనీటితో రాకపోకలు స్తంభించి ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. ఏళ్లు గడుస్తున్నా.. తమ కష్టాలు ఎప్పుడు తీరతాయా అనే ఆశతో ఎదురు చూస్తున్నారు.

దశాబ్దాలుగా ఇవే అవస్థలు..

వారం రోజుల క్రితం దిత్వా తుపాను ప్రభావంతో బద్దెవోలు, వెంకన్నపాలెం, పిడూరుపాలెం, కట్టువపల్లి, కొలనుకుదురు తీర గ్రామాలకు ముంపు వాటిల్లింది. లోతట్టు ప్రాంతాల్లో వరద ప్రవహించే మార్గం లేక కాలనీలు జలమయమవుతున్నాయి. పక్కనే ఉన్న కండలేరు వాగు ప్రవాహంతో పంట పొలాలు, రోడ్లు జలమయమవుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు ఇళ్లలోకి చేరుతుండడంతో జాగారం చేయాల్సిన దుస్థితి. అధికారులు అప్పటికప్పుడు పునరావాస సౌకర్యం కల్పించాల్సి స్తోంది. దశాబ్దాలుగా అవస్థలు పడుతున్నా పరిష్కార మార్గం కనిపించడం లేదు. వాగులు, వంకలు పొంగిపోయి రోడ్లపై భారీగా నీరు పారుతుండటంతో సమస్య పునరావృతమవుతోంది. వర్షాకాలంలో పగలు అటుగా వెళ్లాలంటే సాహసం చేయాల్సి వస్తోంది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని అధికారులు, పాలకులు చెప్పడం.. తరువాత ఆఊసే ఎత్తకపోవడం పరిపాటిగా మారింది. నీరు వెళ్లేందుకు వీలుగా రోడ్డు ఎత్తు పెంచాలని ప్రజలు కోరుతున్నారు.

ఇటీవల వర్షాలకు వెంకన్నపాలెం రోడ్డుపై చేరిన నీరు

వైద్యసేవలందక మహిళ మృతి

ఇటీవల వెంకన్నపాలెం సమీపంలో వరదనీరు రోడ్డుపై భారీగా చేరి రాకపోకలు స్తంభించాయి. కొలనుకుదురులోని ఓ మహిళ తీవ్ర అస్వస్థతకు గురై మృతిచెందారు. వరద దాటలేక ఆలస్యం కావడంతో ఆసుపత్రికి చేరేలోపే ప్రాణాలు కోల్పోయిన ఘటనలు అనేకమున్నాయి.

కండలేరు వాగు ఉద్ధృతి...

భారీ వర్షాలొచ్చినా కండలేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురిసిన, కండలేరు జలాశయం నుంచి భారీగా నీటిని వదిలితే ప్రయాణాలు విరమించుకోవాల్సి వస్తోంది. వర్షాకాలంలో బద్దెవోలు అడ్డరోడ్డు నుంచి తీర గ్రామాలకు వెళ్లాలంటే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వరద ఉద్ధృతి తగ్గితేనే రాకపోకలు పునరుద్ధరిస్తున్నారు.

● పీఏసీఎస్ అధ్యక్షుడు పొన్నూరు రామకృష్ణయ్య మాట్లాడుతూ... వెంకన్నపాలెం సమీపంలో ఆర్‌అండ్‌బీ రహదారిపైకి భారీగా నీరు చేరి, వరద తగ్గే వరకు రాకపోకలు నిలిచిపోతున్నాయన్నారు. ఆ మార్గంలోని 3.5 కి.మీ. నుంచి 5 కి.మీ. వరకు రోడ్డు ఎత్తు పెంచి, అందుకనుగుణంగా వంతెనలు నిర్మించాలని పేర్కొన్నారు.

రెండో రోజు చిత్తూరు, కోనసీమకు ఎగుమతి

పొదలకూరు, న్యూస్‌టుడే: రెండో రోజు పొదలకూరు నిమ్మ యార్డు నుంచి మార్కెటింగ్‌శాఖ అధికారులు చిత్తూరు, తిరుపతి, చెన్నై, కోయంబత్తూరు ప్రాంతాలకు లారీల ద్వారా సరకు తరలించారు. ప్రస్తుతం డిమాండు లేకపోవడంతో నిమ్మ ధరలు దిగజారాయి. కలెక్టరు హిమాన్షు శుక్లా మార్కెటింగ్‌శాఖ అధికారులతో సమీక్షించి నేరుగా అధికారులే కొనుగోలు చేసి డిమాండ్ ఉన్న జిల్లాలకు తరలిస్తున్నారు. శుక్రవారం చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాతో పాటు కాకినాడ, కోనసీమ జిల్లాలకు రెండు లారీల్లో సుమారు 270 బస్తాల్లో తరలించారు.

ఇతర జిల్లాలకు వెళుతున్న నిమ్మ వాహనాలు

వీఎస్‌యూ ఆచార్యుడికి అంతర్జాతీయ పురస్కారం

వెంకటాచలం, న్యూస్‌టుడే: వీఎస్‌యూలో సోషల్ వర్క్ విభాగంలో ఆచార్యుడిగా పని చేస్తున్న డాక్టర్ వెంకట సుబ్బారెడ్డి వీనస్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ప్రకటించిన 'అవుట్ స్టాండింగ్ రీసెర్చర్ ఇన్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్- 2025' అవార్డు దక్కించుకున్నారు. కమ్యూనిటీ డెవలప్‌మెంట్ రంగంలో చేసిన విశిష్ట పరిశోధన సేవలకు ఈ అవార్డు లభించింది. వీనస్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ప్రతి ఏడాది ప్రపంచ వ్యాప్తంగా వివిధ రంగాల్లో పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలకు అవార్డులను ప్రదానం చేస్తుండగా... ఈఏడాది 'సామాజిక సమస్యలకు ఆధునిక పరిష్కారాలు' అన్న థీమ్‌తో కార్యక్రమం నిర్వహించింది. చెన్నైలో గురువారం జరిగిన 11వ రీసెర్చ్ మీట్, అవార్డ్స్- 2025 కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధుల నుంచి అవార్డు అందుకున్నారు. వీసీ అల్లం శ్రీనివాసరావు, రిజిస్ట్రార్ సునీత, ఎన్ఎస్ఎస్ సమన్వయకర్త అల్లం ఉదయ్ శంకర్‌తో పాటు పలువురు ఆచార్యులు శుక్రవారం ఆయన్ను అభినందించారు.

సంస్థ ప్రతినిధుల నుంచి అవార్డు అందుకుంటున్న వెంకటసుబ్బారెడ్డి

వివాదాస్పద భూముల్లో స్థానికుల ఆందోళన

తోటపల్లిగూడూరు, న్యూస్‌టుడే: మండల పరిధిలోని మల్లికార్జునపురం పరిధిలోని వివాదస్పద భూముల్లో శుక్రవారం హద్దుల ఏర్పాటును స్థానికులు అడ్డుకున్నారు. మల్లికార్జునపురంలో 42-1 సర్వే నంబరులో ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందని కొన్ని రోజులుగా స్థానికులు ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భూమి యజమానులు హద్దులు ఏర్పాటు చేసేందుకు వెళ్లగా గ్రామస్థులు వారిని అడ్డుకున్నారు. ఇరువురి మధ్య వాగ్వాదం నెలకొంది. అధికారులు వచ్చి సమాధానం చెప్పాలని స్థానికులు డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూమి ప్రజల అవసరాలకు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. సమస్యకు పరిష్కారం చూపాల్సిన రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూమి లేదని భూయజమానులకు చెబుతున్నారని, సమస్య పరిష్కరించకుండా వివాదం పెంచేలా చేస్తున్నారని స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

హద్దులు ఏర్పాటుకు వచ్చిన యజమానులతో స్థానికుల వాగ్వాదం

రహదారి అధ్వానం... ప్రయాణం అవస్థలమయం

ఏఎస్‌పేట నుంచి పెద్దబ్బీపురం వెళ్లే రహదారి గోతులతో అధ్వానంగా మారింది. ఈ రోడ్డుపై వెళ్లాలంటే వాహనాలు ధ్వంసమవడంతో పాటు ఒళ్లు గుల్లవుతోందని ప్రయాణికులు వాపోతున్నారు. రోడ్డును బాగుచేయాలని చౌటభీమవరం, పెద్దబ్బీపురం , చిన్నబ్బీపురం గ్రామాల ప్రజలు కోరుతున్నారు. ర.భ ఏఈ అమానుల్లా మాట్లాడుతూ రోడ్డు మరమ్మత్తులకు అవసరమైన ప్రతిపాదనలు పంపామని పేర్కొన్నారు. – న్యూస్‌టుడే, ఏఎస్‌పేట

పేరుకుపోయిన చెత్త

విడవలూరులోని మసీదు సమీపంలో చెత్త, వ్యర్థాలు కొండలా పేరుకుపోయాయి. దీంతో దుర్గంధం వెదజల్లుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దోమలు స్వైరవిహారం చేస్తున్నాయని వాపోతున్నారు. పంచాయతీ అధికారులు పరిశీలించి చెత్త తొలగించాలని పలువురు కోరుతున్నారు.– న్యూస్‌టుడే, విడవలూరు

దుర్గంధమయం

తోటపల్లిగూడూరు మండలం చెన్నపల్లిపాలెం వద్ద రోడ్డు పక్కనే వ్యర్థాలు వేస్తున్నారు. దీంతో ఆ ప్రాంతమంతా దుర్గంధంగా మారింది. చుట్టుపక్కల వారితో పాటు రాకపోకలు సాగించే వారు అసౌకర్యానికి లోనవుతున్నారు. వ్యాపారులు వ్యర్థాలు పడేస్తుండడంతో దుర్వాసన వస్తోందని స్థానికులు చెబుతున్నారు. అధికారులు స్పందించి రోడ్డు పక్కన పడేయకుండా చూడాలని కోరుతున్నారు. – న్యూస్‌టుడే, తోటపల్లిగూడూరు

స్తంభాలు సరిచేయరూ..!

మనుబోలు మండలం కొమ్మలపూడి అడ్డరోడ్డు సమీపంలో విద్యుత్తు స్తంభాలు పక్కకు వాలి ప్రమాదకరంగా ఉన్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు వరద ప్రవాహంతో పక్కకు ఒరిగిపోయాయి. తీగల ఆధారంగా నిలబడి ఉందని, ఏ క్షణమైనా కూలుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. డిస్కం అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాల్సిన అవసరముంది.– న్యూస్‌టుడే, మనుబోలు

మలుపు.. ప్రమాదాలకు పిలుపు

పొదలకూరు-గూడూరు మార్గంలోని డేగపూడి గ్రామం వద్ద ఉన్న మలుపును పిచ్చి మొక్కలు కమ్మేయడంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించడం లేదని పలువురు చెబుతున్నారు. నిత్యం ఈ మార్గం నుంచి సైదాపురం, గూడూరుకు వందల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. అధికారులు స్పందించి మలుపు వద్ద సూచికను ఏర్పాటు చేయాలని విన్నవిస్తున్నారు. – న్యూస్‌టుడే, పొదలకూరు రూరల్

ఆక్రమిత భూమికి హద్దుల ఏర్పాటు

మనుబోలు, న్యూస్‌టుడే : ప్రజా అవసరాలకు వినియోగించాల్సిన భూమిని ఆక్రమించి సాగు చేస్తుండటంతో శుక్రవారం పోలీసుల సమక్షంలో హద్దులు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. వీరంపల్లి పంచాయతీ కొండుపాలెంలో ఒకరు గ్రామ కంఠం భూమిని తన పొలంలో కలిపేసుకుని హద్దులను తొలగించి దున్నేసినట్లు పంచాయతీ కార్యదర్శి ,పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్సై రాకేశ్ విచారణ చేపట్టారు. ఆధ్వర్యంలో ఆక్రమిత భూమికి హద్దులు ఏర్పాటు చేసినట్లు ఎస్సై తెలిపారు.

జాతీయ స్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు ఎంపిక

లిఖితను అభినందిస్తున్న హెచ్‌ఎం, ఉపాధ్యాయులు

విడవలూరు, న్యూస్‌టుడే: విడవలూరు మండలం ఊటుకూరులోని ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థిని మీసాల లిఖిత అండర్-14 విభాగంలో జాతీయ స్థాయి బాస్కెట్ బాల్ పోటీలకు ఎంపికైనట్లు పీడీ నరేశ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. హెచ్‌ఎం, విద్యాకమిటీ ఛైర్మన్ సుబ్బారావు, ఉపాధ్యాయులు, తండ్రి నాగార్జున తదితరులు అభినందించారు.

అమ్మో కొండ చిలువ

సంగం, న్యూస్‌టుడే: సంగం ఆనకట్ట సమీపంలోని జనావాసాల్లోకి గురువారం రాత్రి భారీ కొండ చిలువ ప్రవేశించడంతో ప్రజలు భయభ్రాంతులకు గురై దాన్ని కొట్టి చంపేశారు. పెన్నానదిలో వరద ప్రవాహలకు కొట్టుకువచ్చి ఉంటుందని భావిస్తున్నారు.

అన్నదానానికి రూ.లక్ష విరాళం

రాపూరు, న్యూస్‌టుడే: మండలంలోని పెంచలకోన దేవస్థానంలోని అన్నదాన సత్ర నిర్వహణకు తిరుపతిలోని ఎంసీఆర్‌కాలనీకి చెందిన శ్రీనివాస ప్రసాద్ దంపతులు శుక్రవారం లక్ష రూపాయాలు విరాళాన్ని ఆలయ అధికారికి అందజేశారు. ఆలయ సిబ్బంది వారి కుటుంబ సభ్యులతో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు.

నేడు విద్యుత్తు సరఫరాకు అంతరాయం

చేజర్ల, విడవలూరు, కోవూరు, తోటపల్లిగూడూరు, న్యూస్‌టుడే: మరమ్మతు పనుల నేపథ్యంలో చేజర్ల, తూర్పుకంభంపాడు, తూర్పుపల్లి విద్యుత్తు ఉపకేంద్రాల పరిధిలో శనివారం ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ లిఖితేష్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ● విడవలూరు మండలం ఊటుకూరు విద్యుత్తు ఉపకేంద్రంలో మరమ్మతుల కారణంగా ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్తు సరఫరా ఉండదని డిస్కం ఏఈ శివకుమార్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఊటుకూరు, పెద్దపాలెం, కంచరపాలెం తదితర గ్రామాల్లో విద్యుత్తు ఉండదని పేర్కొన్నారు. ● ఇనమడుగు, పడుగుపాడు, వేగూరు విద్యుత్తు ఉప కేంద్రాలలో మరమ్మతులు కారణంగా కోవూరు మండల పరిధిలో పడుగుపాడు ఇండస్ట్రియల్ ఫీడర్, ఇనమడుగు, జమ్మిపాలెం, లేగుంటపాడు, చెర్లోపాలెం, వేగూరు, మోడేగుంట, సీతారామపురం తదితర ప్రాంతాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్తు సరఫరా ఉండదని డిస్కం డీఈఈ మధుసూదన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు● తోటపల్లిగూడూరు మండలంలోని మహాలక్ష్మీపురం, నరుకూరు, నెల్లిమిట్లకండ్రిగ, పొట్లపూడి, సౌత్‌ఆములూరు విద్యుత్తు సబ్‌స్టేషన్ల పరిధిలో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్తు సరఫరా నిలిపేస్తున్నట్లు కోడూరు డిస్కం ఏఈ ప్రతాప్ పేర్కొన్నారు.

In the Court of the I Addl.
Junior Civil Judge : Nellore
I.A.No. 42 / 2019
O.S.No. 443 / 2014
Kadiri Ramanamma
- Petitioner / Plaintiff
Vs
1. Mocherla Venkata Seshaiah and 6 Others
- Respondents / Defendants
NOTICE TO 7th RESPONDENT
Thalluru Sujatha, W/o Edukondalu, resident of Bandlapalem Village, Muthukur Mandal, SPSR Nellore District.
పై నెంబరున పిటిషనరు / వాది డిక్రీని సవరించమని కోరుతూ పై తెలిపిన కోర్టులో పిటిషన్ దాఖలు చేసియున్నారు. సదరు పిటిషన్‌లో మీకు నోటీసు నిమిత్తం తే 15-12-2025దికి వాయిదా వేసియున్నారు. కావున వాయిదా రోజు ఉదయం 10-30 గంటలకు మీరు స్వయంగా గానీ లేదా వకీలు ద్వారా గానీ పై తెలిపిన కోర్టులో హాజరై ఆక్షేపణలు తెలుపుకోవలసినది. లేనియెడల కేసు మీ పరోక్షమున తీర్మానించబడును.
P. ఉమామహేశ్వర్, B.Com., B.L.,
పిటిషనరు / వాది తరఫు అడ్వకేట్, నెల్లూరు

భారీ వాహనాలు నిలువరించాలని ఆందోళన

నిరసన వ్యక్తం చేస్తున్న గ్రామస్థులు

కొడవలూరు, న్యూస్‌టుడే: గ్రామంలో భారీ లారీలు వెళ్లడంతో రోడ్లు ధ్వంసమవడంతో పాటు ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనన్న ఆందోళన నెలకొందని కమ్మపాళెం గ్రామస్థులు తెలిపారు. గ్రామం మెయిన్ నుంచి గుర్రాలదిన్నెకు భారీ లారీలు నిత్యం వెళుతుండడంతో రోడ్లు దెబ్బతింటున్నాయని, ప్రజల ప్రాణాలకు రక్షణ లేదని గ్రామస్థులు శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెదేపా నాయకులు, గండవరం ఉదయకళేశ్వర స్వామి దేవస్థానం మాజీ ఛైర్మన్ బెల్లం వెంకయ్యనాయుడు మాట్లాడుతూ రూ. లక్షలు ఖర్చు పెట్టి పంచాయతీ నిధులతో గ్రామంలో రోడ్లు వేశామని, బయో కెమికల్ కర్మాగారంకు వెళ్లే భారీ వాహనాలు గ్రామం మీదుగా వెళుతుండడంతో రోడ్లు దెబ్బతింటున్నాయన్నారు. భారీ వాహనాలతో బయటకు రావాలంటేనే భయంగా ఉందని, చిన్న పిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. గ్రామం బయట పైడేరు పక్కన ప్రత్యేక రోడ్డు ఉన్నా అటువైపు వెళ్లకుండా గ్రామం నడిరోడ్డుపై లారీలు వెళుతున్నాయన్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు. దీనిపై వీఆర్వో సురేష్, పంచాయతీ కార్యదర్శి మనోహర్ మాట్లాడుతూ భారీ వాహనాలు రాకూడదని చెప్పామన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

తిరుపతిలో కలపొద్దని సంతకాల సేకరణ

నినాదాలు చేస్తున్న ఉపాధ్యాయులు

కలువాయి, రాపూరు న్యూస్‌టుడే: కలువాయికి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న నెల్లూరును వదిలేసి 140 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరుపతి జిల్లాలో కలపాలని అనుకోవడం దారుణమని ఉపాధ్యాయులు అన్నారు. కలువాయిలో ఐకాస ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహారదీక్షలో శుక్రవారం వారు పాల్గొని తమ సంఘీభావాన్ని తెలిపారు. పలు గ్రామాల సర్పంచులు, మహిళలు దీక్షలో పాల్గొన్నారు. ఐకాస ఆధ్వర్యంలో గ్రామాల్లో సంతకాల సేకరణ చేపట్టారు. ● రాపూరులో పార్టీలకతీతంగా తిరుపతిలో కలపొద్దని ఆందోళన చేశారు. రాపూరు, పంగిలి, సిద్ధవరం, రామిరెడ్డిపల్లి, సైదాదుపల్లి తదితర గ్రామాల్లో కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు.

టెట్ మినహాయింపు కోరుతూ ఆందోళన

ఆత్మకూరు, అనంతసాగరం, న్యూస్‌టుడే: టెట్ మినహాయింపు కోరుతూ ఆర్డీవో కార్యాలయం ఎదుట యూటీఎఫ్ ఆధ్వర్యంలో శుక్రవారం ఆందోళన చేశారు. నాయకులు మాట్లాడుతూ 2010 సంవత్సరానికి ముందు నియమితులైన ఉపాధ్యాయులకు టెట్ మినహాయించాలన్నారు. వివిధ మండలాల యూటీఎఫ్ అధ్యక్ష, కార్యదర్శులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ● 2012 డీఎస్సీకి ముందు నియమితులైన ఉపాధ్యాయులకు టెట్ పరీక్ష పెట్టడం దారుణమని.. టెట్ విధానం రద్దు చేయాలని యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి మోహన్ ప్రసాద్ అన్నారు. అనంతసాగరంలోని ఎస్సీ కాలనీలోని ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన యూటీఎఫ్ మండల మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

సమాచార స్రవంతి

బంగారం ధరలు

గ్రాముధర:	రూ. 12,652
(3 శాతం జీఎస్టీ కలిసిన ధర)	
సవర ధర:	రూ. 1,01,216
వెండి గ్రాము :	రూ. 204.30

నెల్లూరు పౌల్ట్రీ అసోసియేషన్ ధరలు

బ్రాయిలర్	140
లేయర్	122
బ్రాయిలర్స్	250
బ్రాయిలర్స్‌స్కిన్‌లెస్	274
లేయర్ మాంసం	207

అనుమానాస్పద స్థితిలో వివాహిత ఆత్మహత్య..!

మర్రిపాడు, న్యూస్‌టుడే: మండలంలోని కృష్ణాపురంలో సొద్దల అరుణ(29) కుటుంబ కలహాలతో శుక్రవారం ఇంట్లో అనుమానాస్పద స్థితిలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసుల వివరాలమేరకు... కృష్ణాపురం బీసీ కాలనీలో నివసిస్తున్న రమేశ్, అరుణ దంపతులకు ముగ్గురు సంతానం. భర్త ఆర్‌ఎంపీగా కృష్ణపురంలో క్లినిక్ నిర్వహిస్తున్నారు. దంపతుల మధ్య వివాదాలు జరుగుతున్నాయి. శుక్రవారం భర్త క్లినిక్ వెళ్లగా, నానమ్మ కుమారుడిని అంగన్‌వాడీ కేంద్రానికి తీసుకెళ్లింది. ఈ క్రమంలో భార్య ఇంట్లో చీరతో ఉరేసుకుంది. భర్త తల్లి ఇంటికొచ్చి చూడగా ఆత్మహత్యకు పాల్పడి వేలాడుతూ కనిపించింది. కుమారుడి వద్దకు వెళ్లి అతనికి విషయం చెప్పగా హుటాహుటిన చేరుకొని కిందకు దింపి సీపీఆర్ చేసినా అప్పటికే మృతిచెందింది. ఆమె కుటుంబ సభ్యులు కడప జిల్లా కమలాపురం నుంచి వచ్చారు. మాకు అనుమానాలున్నాయంటూ కొద్దిసేపు నిరసన చేపట్టారు. పంచనామాకు తీసుకెళ్లడానికి వీల్లేదంటూ అడ్డుకున్నారు. కొద్దిసేపు ఘర్షణ వాతావరణ నెలకొంది. సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అక్కడికి చేరుకొని వారికి నచ్చజెప్పి మృతదేహాన్ని ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అరుణ మృతికి కుటుంబ కలహాలా.. లేక .. ఇతర కారణాలున్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

యథేచ్ఛగా గ్రావెల్ దందా..!

పొదలకూరు, న్యూస్‌టుడే: పొదలకూరు పట్టణంలోని చిట్టేపల్లి తిప్ప నుంచి గ్రావెల్ దందా కొనసాగుతోంది. కొందరు అక్రమార్కులు రాత్రి సమయాల్లో భారీ యంత్రాలతో తవ్వకాలు చేపట్టి ట్రాక్టర్ల ద్వారా లేఅవుట్లు, ఇతర ప్రైవేట్ వ్యాపారులకు తరలించి విక్రయిస్తున్నారు. కొన్ని రోజులుగా వీరి ఆగడాలకు అడ్డు, అదుపు లేకుండా పోతోంది. అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తుండడంతో ఇష్టారాజ్యంగా తరలిస్తున్నారు. పొదలకూరు మేజరు పంచాయతీ పరిధిలోని 707 సర్వే నెంబరులో 700 ఎకరాలకు పైగా కొండలు విస్తరించి ఉన్నాయి. సమీపంలో సుమారు 21 ఎకరాలు కొండను చదును చేసి నిరుపేదలకు పక్కా గృహాలకు స్థలాన్ని కేటాయించారు. వీటిలో 606 మందికి పక్కాగృహాలు నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో అక్రమార్కులు ఇంటి నిర్మాణాలకు వేసిన పునాదుల చుట్టూ యంత్రాలతో తవ్వి మట్టిని తరలించారు. తవ్వకాల్లో గృహాలు నిర్మించేందుకు వేసిన పునాదులు కూడా కలిసి పోయాయి. అందులో విద్యుత్తు స్తంభాలు వేశారు. వాటి చుట్టూ కూడా మట్టి తవ్వేయడంతో గాలివీస్తే కూలిపోయేలా ఉందని లబ్ధిదారులు వాపోతున్నారు. వర్షమొస్తే వాటిలో నీరు చేరి బయటకు రాలేని దుస్థితి నెలకొందని అధికారులను ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి.

చిట్టేపల్లి తిప్ప సమీపంలో ఏర్పడిన గుంతలు

CHANGE OF NAME
I, MIRYALA SOMASUNDARAM (Old Name) has changed my name to MIRIYALA SOMASUNDARAM (New Name) S/o MIRIYALA SUBBANNA Resident of 6th Street, Ramanjaneya Statue, Dachuru Village, Kaluvoya Mandal, SPSR Nellore District, Andhra Pradesh

డాక్యుమెంట్ పోయినది
రమణి నారాయణయ్య,
తండ్రి: రమణి యానాదయ్య, పల్లిపాళెం, గంగపట్నం గ్రామం, ఇందుకూరుపేట మండలం, SPSR నెల్లూరు జిల్లా. నేను 02-12-2025 తేదీన ఇందుకూరుపేటలో జెరాక్స్ తీసుకుని వస్తుండగా ఇందుకూరుపేట మండలం, గంగపట్నం గ్రామంలోని సర్వే నెం. 221/2, 0.25 సెంట్లు భూమికి సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్ నెం. 98/1968 పోయినది. ఎవ్వరికైనా దొరికిన యెడల పై చిరునామాకు తెలియజేయగలరు.
రమణి నారాయణయ్య
Cell: 99664 24106

(c) eenadu

నెల్లూరు

•నెల్లూరు •నెల్లూరు గ్రామీణం

నేడు ప్రత్యేక అవసరాల చిన్నారులకు ఆటల పోటీలు

నెల్లూరు(విద్య), న్యూస్‌టుడే: జిల్లా విద్యాశాఖ, సమగ్రశిక్షా ఆధ్వర్యంలో జిల్లాలోని ప్రత్యేక అవసరాల చిన్నారులకు జిల్లాస్థాయి క్రీడాపోటీలు శనివారం ఉదయం 9 గంటల నుంచి నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో నిర్వహించనున్నట్లు సమగ్రశిక్షా అభియాన్ ఏపీసీ డాక్టర్ డి.వెంకటసుబ్బయ్య ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అన్ని మండలాల్లోని ఆసక్తి కలిగిన సీడబ్ల్యూఎస్ఎన్ విద్యార్థులు పోటీలకు తల్లిదండ్రులు, సంరక్షకునితో కలిసి రావాలని తెలిపారు. విద్యార్థులు వారి ఆధార్, సదరమ్ సర్టిఫికెట్లు తీసుకురావాలన్నారు.

ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రజా దర్బార్

నెల్లూరు(నగరపాలకసంస్థ): ప్రజా సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మాజీ మేయర్ భానుశ్రీ తెలిపారు. శుక్రవారం నెల్లూరురూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రజా దర్బారును నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు సాబీర్‌ఖాన్, మేమనాథ్‌సింగ్, విష్ణుప్రియ, సురేష్, అస్లాం తదితరులు పాల్గొన్నారు.

క్రీడా మైదానంలో క్యాంప్ ఫైర్

నెల్లూరు(క్రీడా విభాగం), న్యూస్‌టుడే: ఏసీ సుబ్బారెడ్డి క్రీడా మైదానంలో జరుగుతున్న హాకీ బాలికల రాష్ట్రస్థాయి పోటీల్లో భాగంగా శుక్రవారం రాత్రి క్యాంప్ ఫైర్ నిర్వహించారు. శనివారం తుది పోటీలు జరగనున్న నేపథ్యంలో క్రీడాకారులు, అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

పోటీల్లో మేటి.. బహుమతి పట్టి

బహుమతులు అందుకుంటున్న ఓవెల్ జూనియర్ కళాశాల విద్యార్థులు

నెల్లూరు(విద్య), న్యూస్‌టుడే: నగరంలోని ఓవెల్ జూనియర్ కళాశాలలో శుక్రవారం 'ఈనాడు- ఈటీవీ' ఆధ్వర్యంలో విద్యార్థులకు 'ప్రతిభా పాటవ పోటీలు' నిర్వహించారు. అందులో భాగంగా క్విజ్ పోటీలు జరగ్గా.. డీఎన్‌వీ దేవహర్ష ప్రథమ, ఎం.వర్షిత కామాక్షి ద్వితీయ, పి.లాస్య తృతీయ బహుమతులు సాధించారు. వీరికి కళాశాల ఎగ్జిక్యూటివ్ ఇన్‌ఛార్జి ఏఎం విద్య, అధ్యాపకులు ఎస్.ఈశ్వర్, ఆర్.మధు, ఆర్.ధర్మతేజ బహుమతులు ప్రదానం చేశారు.

పోటీలో ఉంటే పతకమే

చదరంగంలో రాణిస్తున్న చిన్నారులు

ఆట ఎంత కష్టమైనా పావులు కదిపి.. ప్రత్యర్థికి 'చెక్' పెట్టాల్సిందే.. పోటీలో ఉంటే జిల్లా, రాష్ట్రస్థాయిలో పతకాలు సాధించాల్సిందే.. వారే నగరానికి చెందిన రాసపుత్ర నేహా, షన్విక్. ఇటీవల అంతర్జాతీయ స్థాయి ఫిడే రేటింగ్ సాధించి రేటింగ్‌లో వీరున్నారు. ఒకవైపు చదువుకుంటూ మరోవైపు చెస్‌లో రాణిస్తున్నారు. – న్యూస్‌టుడే, నెల్లూరు(క్రీడా విభాగం)

తొలి పోటీలోనే ప్రతిభ

నగరానికి చెందిన శివకుమార్, హేమలత దంపతుల కుమారుడు షన్విక్ వరగాని. నగరంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్నాడు. రెండో తరగతి నుంచే చెస్ అంటే ఇష్టం ఉండటంతో తల్లిదండ్రులు సహకరించారు. ఈ ఏడాది అక్టోబరు 27 నుంచి నవంబరు 3వ తేదీ వరకు బెంగళూరులో జరిగిన రెండో ఖానాపూర్ ఓపెన్ ఫిడే రేటెడ్ క్లాసికల్ చెస్ టోర్నమెంటులో పాల్గొని మొదటి అంతర్జాతీయ ఓపెన్ టోర్నమెంటులోనే తొలి అంతర్జాతీయ స్టాండర్డ్ రేటింగ్ 1484 సాధించి సత్తా చాటాడు. జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొన్న ప్రతి టోర్నమెంటులో పతకాలు సాధిస్తున్నాడు.

టోర్నీల్లో నేహా ప్రత్యేకం

నగరానికి చెందిన మోహన్ సింగ్, అశ్విని దంపతుల కుమార్తె రాసపుత్ర నేహా. నగరంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది. చిన్నతనం నుంచి చదరంగంలో ఆసక్తి కనబరచడంతో తల్లిదండ్రులు చెస్ శిక్షకులు వంశీకృష్ణ, సుధ వద్ద చేర్పించారు. నాటి నుంచి పాల్గొన్న ప్రతి పోటీలో పతకం సాధించడం నేహా ప్రత్యేకం. గతేడాది స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన జిల్లా స్థాయి పోటీల్లో నాలుగో స్థానం సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత పొందింది. ఈ ఏడాది ఎస్‌జీఎఫ్ జిల్లా స్థాయి పోటీల్లో నాలుగో స్థానం, కావలిలో జరిగిన రాష్ట్రస్థాయి టోర్నమెంటులో తృతీయ స్థానం సాధించింది. ఈ ఏడాది జులైలో నెల్లూరులో జరిగిన ఆలిండియా ఓపెన్ చెస్ టోర్నమెంటులో బాలికల విభాగంలో మొదటి స్థానంలో నిలిచింది. నెల్లూరులో జరిగిన ఆలిండియా టోర్నమెంటు అండర్-13 విభాగంలో మొదటి స్థానం సాధించి, రూ.వెయ్యి నగదు పురస్కారం అందుకుంది. ఈ ఏడాది ఆగస్టు 21 నుంచి 25వ తేదీ వరకు విజయవాడలో జరిగిన ఇంటర్నేషనల్ ఓపెన్ ఫిడే రేటింగ్ టోర్నమెంటులో అంతర్జాతీయ క్రీడాకారులతో పోటీ పడి విజయం సాధించి అంతర్జాతీయ స్థాయిలో క్లాసికల్ ఫార్మాట్‌లో 1525 రేటింగ్ సాధించింది.

డయల్ యువర్ డీఎం నేడు

నెల్లూరు(మార్కెట్ సెంటర్), న్యూస్‌టుడే: నెల్లూరు ఆర్టీసీ-2 డిపో పరిధిలో శనివారం డయల్ యువర్ డీఎం కార్యక్రమం జరుగుతుందని డిపో మేనేజర్ కరీముల్లా ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 నుంచి 12 గంటల మధ్య కార్యక్రమం జరుగుతుందని.. ప్రయాణికులు డిపో పరిధిలోని సమస్యలను 99592 25642 నంబరుకు ఫోన్ చేసి తెలియజేయాలని కోరారు.

21 నుంచి పోలియో చుక్కల కార్యక్రమం

నెల్లూరు(కలెక్టరేట్): పోలియో నిర్మూలనకు జిల్లాలోని 0-5 ఏళ్ల పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయాలని జేసీ ఎం.వెంకటేశ్వర్లు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో పల్స్‌పోలియో కార్యక్రమంపై వివిధ శాఖల అధికారులతో టాస్క్‌ఫోర్స్ సమావేశాన్ని నిర్వహించారు. ఈనెల 21 నుంచి 23వ తేదీ వరకు పల్స్‌పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. డీఎంహెచ్‌వో సుజాత మాట్లాడుతూ జిల్లాలో 2,94,604 మంది 0-5 సంవత్సరాల పిల్లలు ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు.

సమాచార స్రవంతి

బంగారం ధరలు

(గ్రాముల్లో) (3 శాతం జీఎస్టీ కలిపిన ధర)	రూ. 12,652
సవర ధర:	రూ. 1,01,216
వెండి (గ్రాము):	రూ. 204.30

నెల్లూరు పౌల్ట్రీ అసోసియేషన్ ధరలు

బ్రాయిలర్	140
లేయర్	122
బ్రాయిలర్స్	250
బ్రాయిలర్ స్కిన్‌లెస్	274
లేయర్ మాంసం	207

సమస్యలకు శాశ్వత పరిష్కారం

నెల్లూరు(నగరపాలకసంస్థ), న్యూస్‌టుడే: నెల్లూరు నగర ప్రజలకు పట్టణ ప్రణాళిక విభాగానికి సంబంధించిన సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతున్నట్లు కమిషనర్ వైవో నందన్ తెలిపారు. శుక్రవారం కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటరులో ఓపెన్ ఫోరం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రజల నుంచి అందిన 20 సమస్యల్లో ఆరు సత్వరం పరిష్కారం చూపామన్నారు. 14 సమస్యలు క్షేత్రస్థాయిలో పర్యటించి పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో సిటీప్లానర్ హిమబిందు, డీసీపీ రఘునాథరావు, ఏసీపీ వేణు, టీపీవో సతీష్ పాల్గొన్నారు.

ఓపెన్ ఫోరంలో కమిషనర్ నందన్, అధికారులు

మత్స్యకారుల ప్రయోజనాలు కాపాడాలి: ఎంపీ

నెల్లూరు(నగరపాలకసంస్థ): ఏపీలో మత్స్యకారుల ప్రయోజనాలు కాపాడాల్సిన అవసరం ఉందని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి లోక్‌సభలో అన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే మెకనైజ్డ్ స్టీల్ బోట్ల వల్ల నెల్లూరు జిల్లాలోని జువ్వలదిన్నె, ఇస్కపల్లి ప్రాంతాల్లో మత్స్యసంపద దోపిడీకి గురవుతోందని తెలిపారు. అలాగే నెల్లూరు జిల్లాలో డీసీసీఎల్ ఏర్పాటుకు ప్రభుత్వ ఆమోదం తెలిపిందని ఆయన ఆరా తీశారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి ప్రతాప్‌రావు జాదవ్ సమాధానం ఇచ్చారు.

ప్రచార పన్నులు గుర్తించండి

నెల్లూరు(నగరపాలకసంస్థ), న్యూస్‌టుడే: ప్లానింగ్ కార్యదర్శులు లాగిన్‌లో ఉన్న ఎల్ఆర్ఎస్ పాటర్న్స్ పరిశీలించి వెంటనే అనుమతుల కోసం అధికారులకు పంపాలని నగరపాలకసంస్థ కమిషనర్ వైవో నందన్ ఆదేశించారు. శుక్రవారం కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటరులో పట్టణ ప్రణాళిక విభాగంతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సీనియర్ బిల్డర్ ఎంఏ రఫిక్ పాల్గొని బీపీఎస్ పథకం ద్వారా దరఖాస్తు చేసుకున్న భవన అనుమతులను వారం రోజుల లోపే పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి ధ్రువీకరణ పత్రాలను మంజూరు చేయడాన్ని ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో సిటీప్లానర్ హిమబిందు, డీసీపీ రఘునాథరావు తదితరులు పాల్గొన్నారు.

ఎన్ఎస్ఎస్ వాలంటీర్లకు ప్రత్యేక గుర్తింపు

మాట్లాడుతున్న కళాశాల ప్రిన్సిపల్ రమణారెడ్డి

నెల్లూరు(మార్కెట్ సెంటర్), న్యూస్‌టుడే: సమాజంలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్లకు ప్రత్యేక గుర్తింపు ఉంటుందని డీకే డబ్ల్యూ కళాశాల ప్రిన్సిపల్ రమణారెడ్డి అన్నారు. నెల్లూరు రూరల్ మండలంలో వారం రోజులు జరిగిన ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల క్యాంపు శుక్రవారం ముగిసింది. పొట్టేపాలెంలో ఏడు రోజులపాటు పరిసరాల పరిశుభ్రత, ప్రభుత్వ పథకాలు, వ్యాధులపై అవగాహన ర్యాలీలు నిర్వహించారు. స్థానిక జడ్పీ పాఠశాలలో జరిగిన సమావేశంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి ప్రసన్న నివేదిక చదివి వినిపించారు. విద్యార్థులకు ఆటలపోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి బహుమతులు, సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. కార్యక్రమంలో తెదేపా నాయకుడు శ్రీనివాసులురెడ్డి, పాఠశాల హెచ్ఎం వినయ్‌కుమార్, అధ్యాపకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

దక్షిణ భారతదేశ యాదవ సమ్మేళనం జయప్రదం చేయాలి

నెల్లూరు(విద్య), న్యూస్‌టుడే: యాదవ హక్కుల పోరాటానికి 2026 ఫిబ్రవరి 8వ తేదీ హైదరాబాదులోని తెలుగు యూనివర్సిటీలో దక్షిణ భారతదేశ యాదవ సమ్మేళనం నిర్వహించనున్నట్లు జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు మేకల రాములు యాదవ్ పేర్కొన్నారు. శుక్రవారం జిల్లాకు విచ్చిన ఆయన నగరంలోని ఆ సంఘ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. జిల్లా యాదవ సంఘం అధ్యక్షుడు బొమ్మి నాగశౌరయాదవ్, పద్మజా యాదవ్, వెంకట జ్యోతి, చెరుకుల నాగార్జున యాదవ్, నక్క దినేష్, కె.రమేష్‌యాదవ్, సాయికృష్ణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

నేడు విద్యుత్తు సరఫరాకు అంతరాయం

నెల్లూరు(విద్య), న్యూస్‌టుడే: నగరంలోని పలు సబ్‌స్టేషన్ల పరిధిలో మరమ్మతులు, లైన్లకు అడ్డుగా ఉన్న చెట్లకొమ్మల తొలగింపులో భాగంగా శనివారం విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఉంటుందని ఈఈ ఎం.శ్రీధర్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రామ్మూర్తి నగర్, యలమవారిదిన్నె సబ్‌స్టేషన్ల ప్రాంతాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మార్కెట్ యార్డ్ సబ్‌స్టేషన్ పరిధిలో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అంతరాయం ఉంటుంది. వెంకటేశ్వరపురం సబ్‌స్టేషన్ పరిధిలో ఉదయం 9 మధ్యాహ్నం 1 గంట వరకు, మహాత్మాగాంధీనగర్ సబ్‌స్టేషన్ ప్రాంతంలో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, బీవీ నగర్ సబ్‌స్టేషన్ పరిధిలో ఉదయం 8.30 నుంచి 11 గంటల వరకు విద్యుత్తు ఉండదు. కొండాయపాలెం సబ్‌స్టేషన్ ప్రాంతంలో ఉదయం 8.30 నుంచి 11.30 గంటల వరకు, పడారుపల్లి సబ్‌స్టేషన్ పరిధిలో ఉదయం 8.30 మధ్యాహ్నం 12.30 గంటల వరకు, రాజేంద్రనగర్ సబ్‌స్టేషన్ ప్రాంతంలో ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్తుకు అంతరాయం ఉంటుందని తెలిపారు.

In The Court Of The IInd Addl. Senior Civil Judge: Nellore.
E.P.No. 116 / 2024
O.S.No. 79 / 2015

Chandra Vijayalakshmi @Vijaya ..D.H.R./ Plaintiff
Vs
1. Pachava Vasavi and 2 Others ..J.D.Rs / Defendants

NOTICE

To:
JDR-2: **Pachava Deepak** S/o Late Ravikumar
JDR-3: **Pachava Vengamma** D/o Late Ravikumar, Rep.by Their Natural Guardian Mother by Name Pachava Vasavi here in 1st Jdr, Jdrs 2&3 are Residing at Door No. 3/7/174, Near Old Ice Factory, Koyyala Mill Street, Settygunta Road, Nellore Town, SPSR Nellore District.

పై నెంబరున డిక్రీ హోల్డర్ జె.డి.ఆర్స్ తాలూకు నెల్లూరు 2వ అదనపు సీనియర్ సివిల్ జడ్జి వారి కోర్టులో E.P.No.25/2023 in O.S.No.55/2015 అను కేసులో ఉన్న అమౌంట్‌ను జప్తు చేయమని కోరుతూ పై తెలిపిన కోర్టులో E.P. దాఖలు చేసియున్నారు. సదరు E.P.లో మీకు Order-21, Rule-52 నోటీసు నిమిత్తం తే: 18-12-2025దికి వాయిదా వేసియున్నారు. కావున వాయిదా రోజు ఉదయం 10-30 గంటలకు మీరు స్వయంగా గానీ లేదా వకీలు ద్వారా గానీ పై తెలిపిన కోర్టులో హాజరై ఆక్షేపణలు తెలుపుకోవలసినది. లేనియెడల కేసు మీ పరోక్షమున తీర్మానించబడును.

వేమన గోపి, B.Com., LLB.,
డిక్రీహోల్డర్ తరపు అడ్వకేట్, నెల్లూరు.

ఆలయ కమిటీ నియామకం

నెల్లూరు(సాంస్కృతికం): దర్గామిట్ట శ్రీరాజరాజేశ్వరి అమ్మవారి ఆలయానికి నూతన కమిటీని శుక్రవారం ప్రభుత్వ నియమించింది. కమిటీలో ఎ.శిరీషా, జి.నరేష్, డి.జమున, జి.దొరబాబు, ఎం.నాగమణి, బి.చంటి, సి.తేజ, పి.రాధాకుమారి, ఎన్.చిన్న పెంచలయ్య, కె.వీరరాఘవేంద్ర, ఎక్స్ అఫిషియో సభ్యుడిగా ఆలయ అర్చకులు ఆర్ రామమూర్తి వ్యవహరించనున్నారు.

ఆస్తుల రెండో సర్వేకు గెజిట్ విడుదలకు సిద్ధం

నెల్లూరు(టౌన్): ఏపీ వక్ఫ్‌బోర్డు వద్ద ఉన్న మొదటి సర్వే రికార్డులను నూరుశాతం ఉమీద్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేసి, అత్యుత్తమ పనితీరు కనబరిచిందని ఏపీ వక్ఫ్‌బోర్డు ఛైర్మన్ అబ్దుల్ అజీజ్ తెలిపారు. ఉమీద్ పోర్టల్ నమోదును వక్ఫ్ ట్రైబ్యునల్ ఆరు నెలలు గడువు పెంచిన విషయాన్ని శుక్రవారం ప్రజలకు తెలియజేశారు. ప్రభుత్వం రెండో సర్వే వక్ఫ్ ఆస్తుల గెజిట్‌ను విడుదల చేసేందుకు సిద్ధంగా ఉందన్నారు.

ఇలా ఉంటే వ్యాధులు రావా!

నగరంలోని ఫౌంటెయిన్లలో రోజుల తరబడి నిలిచి ఉన్న వర్షపునీరు దోమల ఉత్పత్తికి కారణమవుతున్నా.. పట్టించుకోవడం లేదు. గాంధీబొమ్మ సెంటరులో ఫౌంటెయిన్ పని చేయడం లేదు. అందులో చేరిన నీటిలో కవర్లు, చెత్తాచెదారం పడటంతో దుర్వాసన వస్తోంది. దోమల లార్వా ఉత్పత్తి అవుతోంది. అధికారులు తీసుకోవాలని నగరవాసులు కోరుతున్నారు.

–న్యూస్‌టుడే, నెల్లూరు(నగరపాలకసంస్థ)

పొంగుతున్న మురుగు

నగరంలోని వహాబ్‌పేటలో మురుగునీరు పొంగుతోంది. రోడ్డు మధ్యలో ఉన్న మ్యాన్‌హోల్ నుంచి పొంగి వీధంతా చేరుతుండటంతో రాకపోకలు సాగించే వారు అవస్థలు పడుతున్నారు. ఈ ప్రాంతంలో కళాశాలలు ఉండటంతో నిత్యం వేలాది మంది విద్యార్థులు రాకపోకలు సాగిస్తుంటారు. దుర్వాసన భరించలేకపోతున్నామని అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. –న్యూస్‌టుడే, నెల్లూరు(టౌన్)

జాబ్‌మేళాలో 94 మందికి ఉద్యోగాలు

నెల్లూరు(విద్య), న్యూస్‌టుడే: యువత ఉద్యోగ అవకాశాలను వినియోగించుకుని ఆర్థికంగా స్థిరపడాలని డీకే ప్రభుత్వ మహిళా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ డి.గిరి పేర్కొన్నారు. శుక్రవారం నగరంలోని కళాశాలలో జేకేసీ ఆధ్వర్యంలో జాబ్‌మేళా నిర్వహించారు. 180 మంది విద్యార్థులు హాజరుకాగా 94 మందికి వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించారని తెలిపారు. కార్యక్రమంలో జేకేసీ కోఆర్డినేటర్ కె.గీత, జేకేసీ మెంటార్స్ ఎస్.ఏడుకొండలు, వి.వేణు, లక్ష్య ఫౌండేషన్ ప్రాజెక్టు మేనేజర్ పి.భారతి తదితరులు పాల్గొన్నారు.

IN THE COURT OF THE Ist. ADDL. JUNIOR CIVIL JUDGE : NELLORE
O.S. No. 551/ 2023

జానా ఉమా మహేష్, కోడూరుపాడు గ్రామం .. వాది/Plaintiff
Vs.
జానా బాబు, S/o. బుజ్జయ్య, గమళ్ళపాళెం, కోడూరుపాడు గ్రామం, నెల్లూరు రూరల్ మండలం, నెల్లూరు మునిసిపాలిటీ. .. ప్రతివాది/Defendant

నోటీసు

పై నెంబరు కేసు నందు గౌరవ కోర్టు వారు ప్రతివాదికి నోటీసు జారీ చేసియున్నారు. కావున ప్రతివాది/Defendant తేది: 02-01-2026 ఉదయం 10-30 గంటలకు మీ వకీలు ద్వారా గానీ, స్వయంగా గానీ హాజరయి తన వాదన తెలియపరచుకొనవలయును. లేదా వారి పరోక్షమున తీర్మానింపబడును.

న్యాయవాది: టి.సాయిశ్రీనివాస్, B.Com., LL.B., అడ్వకేట్, డి.నెం. 8/422, చిన్నబజారు, రంగనాయకులపేట, నెల్లూరు. సెల్: 98857 60310

వివిధ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

నెల్లూరు(విద్య), న్యూస్‌టుడే: డ్రాయింగ్, హ్యాండ్‌లూమ్, టైలరింగ్, ఎంబ్రాయిడరీ, లోయర్ గ్రేడ్, హయ్యర్ గ్రేడ్ టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సులకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈవో బాలాజీరావు ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం ఫీజులు చెల్లించాలని.. పరీక్షలు 2026 జనవరిలో జరుగుతాయని వివరాలకు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో సంప్రదించాలని తెలిపారు.

మేమున్నాం.. మీకు తోడుగా!

(10 AM to 1 PM)
నెల్లూరు, గ్రామీణం
80085 50332
80085 74001

సమస్య: పొదలకూరురోడ్డు జడ్పీ కాలనీలోని జడ్పీ8/ఎ6 స్తంభానికి విద్యుద్దీపం వెలగడం లేదు. రాత్రి పూట చీకటిగా ఉండి.. ఇబ్బందులు పడుతున్నాం. – శ్రీనివాసమూర్తి

? సప్తగిరికాలనీ రెండో వీధిలో జీవీఆర్ఆర్ కాలేజీ దగ్గర ఎస్‌పీజీ9/బీ5/1బీ నుంచి నాలుగు స్తంభాలకు విద్యుద్దీపాలు వెలగడం లేదు. నాలుగు నెలల నుంచి చీకట్లో అల్లాడుతున్నాం. – విద్యాధరి, స్థానికురాలు

సమాధానం: విద్యుద్దీపాల్ని ఏర్పాటు చేస్తాం. – ముజాహిద్దీన్, నగరపాలక సంస్థ డీఈ

? బుజబుజ నెల్లూరులో కుక్కల సమస్య ఎక్కువగా ఉంది. వీధుల్లో గుంపులుగా తిరుగుతూ దాడులు చేస్తున్నాయి. – శ్రీకాంత్

✓ కుక్కలను పట్టించేందుకు చర్యలు చేపడతాం. – డాక్టర్ మదన్‌మోహన్, వెటర్నరీ అధికారి

–న్యూస్‌టుడే, నెల్లూరు(నగరపాలకసంస్థ)

వేగంగా లక్ష్యాలు పూర్తి చేయండి

నెల్లూరు(జడ్పీ), న్యూస్‌టుడే: క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించడంలో మీకు ఎదురయ్యే సమస్యలు చెప్పండి.. మావంతు పరిష్కరిస్తాం అంటూ డీఆర్‌డీఏకు చెందిన వివిధ విభాగాల రాష్ట్ర స్థాయి డైరెక్టర్లు అన్నారు. శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఆ శాఖ జిల్లా పీడీవి.నాగరాజకుమారి అధ్యక్షతన సమావేశం జరిగింది. వివిధ విభాగాలను పరిశీలించే రాష్ట్ర డైరెక్టర్లు హరిప్రసాద్, వై.రమా, ఉమమహేశ్వరావు,తదితరులు పాల్గొన్నారు. స్త్రీ నిధికి చెందిన నిధులను తిరిగి చెల్లించే సమయంలో యాప్‌ను ఉపయోగించాలని చెప్పారు.

రోడ్డు ప్రమాదంలో వృద్ధుడి మృతి

గూడూరు పట్టణం, న్యూస్‌టుడే: రోడ్డు ప్రమాదంలో శుక్రవారం ఓ వ్యక్తి మృతిచెందినట్లు గ్రామీణ ఎస్సై తిరుపతయ్య తెలిపారు. చిల్లకూరు మండలం ఓడూరు గ్రామానికి చెందిన మణి(64) నెల్లూరులో నివాసం ఉంటున్నాడు. నెల్లూరు నుంచి స్వగ్రామమైన ఓడూరుకి వ్యవసాయ పనుల నిమిత్తం ద్విచక్రవాహనంపై వస్తుండగా ఆదిశంకర కళాశాల సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొంది. నెల్లూరులోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

రౌడీ షీటరు భూపతిపై పీడీ యాక్ట్

నెల్లూరు(నేర విభాగం): రెండు హత్యల కేసులో నిందితుడిగా ఉన్న రౌడీ షీటరు చింతల భూపతిపై వేదాయపాలెం పోలీసులు శుక్రవారం పీడీ యాక్ట్ ప్రయోగించారు. పడారుపల్లి సుందరయ్య కాలనీకి చెందిన భూపతిపై నవాబుపేట, కొడవలూరు పోలీసు స్టేషన్ల పరిధిలో హత్య కేసులు ఉన్నాయి. పలు నేరాల్లో ఆయన నిందితుడిగా ఉన్నాడు. ఆయన తీరులో మార్పు రాకపోవడంతో ఎస్పీ అజిత వేజెండ్ల పీడీ యాక్ట్ నమోదుకు కలెక్టరు హిమాన్షు శుక్లాకు సిఫార్సు చేశారు. ఆయన అనుమతితో పీడీ యాక్ట్ నమోదు చేశారు. అనంతరం అతనిని అదుపులోకి తీసుకుని కడప కేంద్ర కారాగారానికి తరలించినట్లు వేదాయపాలెం ఇన్‌స్పెక్టర్ కె.శ్రీనివాస రావు తెలిపారు.

జింక మాంసం విక్రయిస్తున్న ఇద్దరి అరెస్టు

నెల్లూరు(అటవీ విభాగం), న్యూస్‌టుడే: జింక మాంసం విక్రయిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరు పరిచినట్లు అటవీ టెరిటోరియల్ రేంజ్ అధికారి ఎస్.మాల్యాద్రి పేర్కొన్నారు. ఆదెమ్మ సత్రం లేబూరు బిట్-1 వద్ద ఇందుకూరుపేటకు చెందిన గున్నం కిరణ్‌కుమార్, పైడి వరుణ్ తేజ కలిసి జింక మాంసం విక్రయిస్తున్నట్లు గుర్తించి అరెస్టు చేశారు.

దంపతులను వెంబడించి దోపిడీ

నెల్లూరు (నేర విభాగం), న్యూస్‌టుడే: నగరంలోని రెవెన్యూ కాలనీకి చెందిన బాబు, లత దంపతులు. శుక్రవారం రాత్రి వారు తమ ఏడాది బాబుతో కలిసి బీవీ నగర్‌లోని ఓ వస్త్ర దుకాణానికి వచ్చారు. అక్కడ దుస్తులు కొనుగోలు చేసి బైక్‌పై ఇంటికి బయల్దేరారు. గుర్తుతెలియని ఇద్దరు దుండగులు బైక్‌పై వచ్చి లత మెడలోని సుమారు అయిదు సవర్ల బంగారు గొలుసును తెంపుకెళ్లారు. ఆమె రోడ్డుపై పడటంతో తలకు గాయమైంది. వేదాయపాలెం పోలీసులకు సమాచారం అందింది. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

సిబ్బంది సంక్షేమమే ధ్యేయం: ఎస్పీ

నెల్లూరు (నేర విభాగం), న్యూస్‌టుడే: సిబ్బంది సంక్షేమమే ధ్యేయమని ఎస్పీ అజిత వేజెండ్ల అన్నారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసు సంక్షేమ దినోత్సవం నిర్వహించారు. పలువురు సిబ్బంది బదిలీలు, ఆరోగ్య భద్రత, మెడికల్ సమస్యలు ఎస్పీ దృష్టికి తీసుకువచ్చారు. పరిశీలించి చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు. ప్రతి శుక్రవారం జరిగే పోలీసు సంక్షేమ దినోత్సవంలో సిబ్బంది పాల్గొని తమ సమస్యలను పరిష్కరించుకోవాలని ఆమె సూచించారు.

జూట్ బ్యాగులపై విద్యార్థులకు శిక్షణ

నెల్లూరు(విద్య): శివాజీనగర్‌లో శుక్రవారం డీకే మహిళా జూనియర్ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు జూట్, క్లాత్ బ్యాగులపై అవగాహన, శిక్షణ ఇచ్చారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ సుందరయ్య, విశ్రాంత అధ్యాపకురాలు కె.కుసుమకుమారి పాల్గొన్నారు.

SHRIRAM Finance

శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్

రిజిష్టర్డు ఆఫీస్ : శ్రీ టవర్స్, ప్లాటు నెం.14ఎ, సౌత్ ఫేజ్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, గిండి, చెన్నై-600032. వెబ్ సైట్ : www.shriramfinance.in
ఆఫీస్ చిరునామా : డి.నెం.16-537, 2వ అంతస్తు, ఇందిరాభవన్ రోడ్, నెల్లూరు (జిల్లా)-524002.

డిమాండ్ నోటీస్

సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్సెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం 2002 లోని సెక్షన్ 13(2) ప్రకారం డిమాండ్ నోటీసు

మేము మెస్సర్స్. శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ (గతంలో శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ లిమిటెడ్‌గా ఉండి శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ లిమిటెడ్‌తో విలీనమైన తర్వాత NCLT బెంచ్-II చెన్నై తేది.09.11.2022) వారి ఆదేశాలతో శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ లిమిటెడ్ గా రూపాంతరం చెందిన తర్వాత (కార్పొరేట్ ఫైనాన్స్ మంత్రిత్వ శాఖ లేఖ తేది.30.11.2022) ద్వారా శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ గా పేరు మార్పునకు ఆమోదము లభించినది. కంపెనీస్ యాక్ట్, 2013 క్రింద రిజిష్టర్ కాబడినది మరియు ఆర్‌బిఐ నందు కూడా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ వ్యాపార కార్యకలాపాలు నిర్వహించుటకు రిజిష్టరు కాబడినది. రిజిష్టరు ఆఫీసు శ్రీ టవర్స్, ప్లాట్ నెం.14ఎ, సౌత్ ఫేజ్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, గిండి, చెన్నై-600032 నందు నమోదు కాబడినదని తెలియజేయడమైనది. బ్రాంచ్ : నెల్లూరు-1.

శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ (SFL) నుండి ఋణం పొందిన ఈ క్రింద పేర్కొన్న ఋణగ్రహీతలు/ సహ-ఋణగ్రహీతలు/హామీదారులకు తెలియజేయునది ఏమనగా, ఋణ సహాయం పొంది, ఆ తరువాత నెలసరి వాయిదాలను నిర్ణీత ఆఖరి తేదీ వరకు వడ్డీతో సహా మరియు అసలు తిరిగి చెల్లించుటలో అనేక సార్లు విఫలమైనారు. దాని పర్యావసానంగా శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ (SFL), అధీకృత అధికారివే రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీచేసిన ఆదేశాలు/మార్గదర్శకాల ప్రకారం మీ ఖాతాను నిరర్థక ఆస్తిగా వర్గీకరించబడింది. కావున సెక్యూరిటీకరణ మరియు ఆర్థిక ఆస్తుల పునర్నిర్మాణం మరియు భద్రతా వడ్డీ చట్టం, 2002 అమలులో మరియు సెక్యూరిటైజేషన్ మరియు రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ మరియు ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం 2002 (సర్ఫేసి చట్టం 2002)లోని నియమం 3 అనుసరించి మరియు సెక్షన్ 13(2) ప్రకారం ఇవ్వబడిన అధికారాలను అమలుచేస్తూ క్రింద పేర్కొన్న సంబంధిత తేదీలలో ఋణగ్రహీతలకు / హామీదారులకు / తనఖాదారులకు నోటీసు జారీ చేయడమైనది. అట్టి నోటీసు అందుకున్న తేది నుండి 60 రోజులలోపు నోటీసులోని మొత్తాన్ని మరియు కాంట్రాక్టు రేటుపై తదుపరి వడ్డీతో పాటు యాదృచ్ఛిక ఖర్చులు చార్జీలు మొదలైనవి చెల్లించమని డిమాండ్ నోటీసు జారీ చేయడమైనది.

కాని వారికి జారీ చేసిన నోటీసులు లభ్యమైన వారి చివరి చిరునామాకు పంపించాము. అట్టి నోటీసు బట్వాడా కాలేదు, కనుక ఈ బహిరంగ ప్రకటన ద్వారా వారికి తెలియచేయడమైనది.

సదరు చట్టములోని సెక్షన్ 13 యొక్క సబ్ సెక్షన్ (8) ద్వారా ఋణగ్రహీతకు తెలియజేయడమేమనగా సెక్యూర్డు ఆస్తులను విడిపించుకొనుటకు గల అవకాశమును వారి దృష్టికి తీసుకురావడమైనది.

ఋణగ్రహీత(లు) / సహ-ఋణగ్రహీత(లు) / హామీదారు(లు) పేర్లు	NPA తేది : 30-06-2021
ఋణ ఖాతా నెం.NELL2TF1904240006	డిమాండ్ నోటీసు తేది : 03-11-2025
1. కొత్త సరస్వతి, భర్త : గురుబ్రహ్మం, డి.నెం. : 4-493-5/104, యన్‌డిఆర్ లేఅవుట్, ఉస్మాన్ సాహెబ్‌పేట, నవాబ్‌పేట, నెల్లూరు-524002, యస్‌పియస్‌ఆర్ నెల్లూరు జిల్లా.	ఋణ మొత్తం : రూ.15,00,000/-
2. కొత్త వెంకట నాగ కార్తీక్, తండ్రి : గురుబ్రహ్మం, డి.నెం.: 5-590, రెబాల స్ట్రీట్, పోస్టాఫీసు దగ్గర, నెల్లూరు-524002, యస్‌పియస్‌ఆర్ నెల్లూరు జిల్లా.	బకాయి మొత్తం : రూ.37,10,354/-
3. చింతం రెడ్డి మహేష్ రెడ్డి, తండ్రి : లింగా రెడ్డి, డి.నెం: 27-2-747, పాత రమేష్ రెడ్డి వీధి, ఎదురుగా, బాలాజీ వెజిటబుల్ షాప్, ఏసి నగర్, స్టోన్‌హౌస్‌పేట, నెల్లూరు-524002, యస్‌పియస్‌ఆర్ నెల్లూరు జిల్లా.	

తనఖా చేసిన ఆస్తుల ఆస్తి చిరునామా : కొత్త సరస్వతి, భర్త : గురుబ్రహ్మం గారి పేరున డాక్యుమెంట్ నెం: 1095/2019 తేదీ: 27.05.2019 ప్రకారం గల షెడ్యూల్ ఆస్తి : ఆస్తి వివరాలు: **ఐటమ్ నెం.1:** ప్రకాశం జిల్లా, చీమకుర్తి సబ్-రిజిస్ట్రేషన్ జిల్లా, చీమకుర్తి మండలం, చీమకుర్తి గ్రామ పంచాయతీ ఏరియా, చీమకుర్తి గ్రామ సర్వే నెం.24. **హద్దులు:** తూర్పు: 40 అడుగుల వెడల్పు రోడ్డు--72 అడుగులు, **పడమర :** సి.అంజి రెడ్డి గారి భూమి--72 అడుగులు, **ఉత్తరం:** సి.రఘు కిరణ్ భూమి-- 120 అడుగులు, **దక్షిణం:** సి.అంజి రెడ్డి గారి భూమి-- 120 అడుగులు.
వీటి మధ్య 8640 చదరపు అడుగులు లేదా 120 గడీలు లేదా 960 చదరపు గజాలు లేదా 806.4 చదరపు మీటర్ల భూమి మరియు అందలి 32 చదరపు గజాలు లేదా 26.88 చదరపు మీటర్లు, లేదా 4 గడీలు అవిభాజ్యపు వాటా అన్ని యాజిమెంటరీ మరియు అనుబంధం హక్కులతో కలదు.
ఐటమ్ నెం.2: చీమకుర్తి గ్రామం, సర్వే నెం.24, వార్డ్ నెం.7, డి నెం.7-650, శ్రీ సాయి టవర్స్ అపార్ట్‌మెంట్ 2వ అంతస్తు, ఫ్లాట్ నెం.202, 1180 చదరపు అడుగుల ఆర్‌సిసి భవనమునకు **హద్దులు:** తూర్పు: కారిడార్ మరియు ఓపెన్ స్కై, **పడమర :** ఓపెన్ స్కై, **ఉత్తరం:** ఓపెన్ స్కై, **దక్షిణం:** కారిడార్ మరియు ఓపెన్ స్కై. వీటి మధ్య 1180 చదరపు అడుగులు మరియు 80 చదరపు అడుగుల కార్ పార్కింగ్ మరియు ఇతర యాజిమెంటరీ హక్కులతో కలదు.

ఈ పరిస్థితులలో ఋణగ్రహీతలు / సహ-ఋణగ్రహీతలు మరియు హామీదారులకు తెలియజేయడమేమనగా ఈ పత్రికా ప్రకటన వెలువడిన రోజు నుండి 60 రోజులలోపు పై పేర్కొన్న ఋణ మొత్తము భవిష్యత్ వడ్డీతో పాటు మరియు ఇతర ఖర్చులను చెల్లించవలెను. 60 రోజుల వ్యవధి దాటిన తర్వాత సెక్యూరిటైజేషన్ మరియు రీ-కన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ మరియు ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ యాక్ట్ 2002 యొక్క సెక్షన్ 13(4) ను అనుసరించి ఋణగ్రహీత, తనఖాదారుకు చెందిన సెక్యూర్డు ఆస్తులను స్వాధీనపరుచుకొనుటకు చర్యలు చేపట్టబడునని తెలియజేయడమైనది.

సదరు చట్టంలోని 13(13) ను అనుసరించి ఋణగ్రహీతకు చెందిన సెక్యూర్డు ఆస్తులపై మా సంస్థ ముందస్తు అనుమతి లేకుండా ఇతరులకు బదలాయించుట, అమ్మకము మరియు లీజుకు ఇవ్వడం ఇంకా ఏ ఇతర లావాదేవీలు చేయరాదని తెలియజేయడమైనది.

సం/- అధీకృత అధికారి, శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్

పనులు ప్రారంభమై నాలుగేళ్లు.. పూర్తికి ఎన్నేళ్లో?

న్యూస్‌టుడే, నెల్లూరు(పద్మావతి సెంటర్)

అసంపూర్తిగా ల్యాబ్

రైతులకు ఉపయోగపడే ప్రయోగశాల పనులు ప్రారంభమై నాలుగేళ్లయింది. ఇప్పటికీ పూర్తికాలేదు. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు. బహిరంగ మార్కెట్‌లో రైతులు నకిలీ ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు కొనుగోలు చేసి నష్టపోతున్న నేపథ్యంలో.. నకిలీ అరికట్టేందుకు ప్రభుత్వం 2021 సంవత్సరంలో నెల్లూరు నగరంలోని వేదాయపాలెంలోని 30వ డివిజన్‌లో ప్రభుత్వ స్థలంలో ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చర్ టెస్టింగ్ ల్యాబ్ భవనం ఏర్పాటుకు అప్పటి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. భవన నిర్మాణానికి ప్రభుత్వం రూ.3.60 కోట్లు కేటాయించింది. 2023 డిసెంబరు నాటికి పూర్తి చేయాలని గుత్తేదారుడికి ప్రభుత్వం సూచించింది. ఇప్పటికీ పనులు పూర్తి చేయలేదు. భవనం స్థితిగతులను పర్యవేక్షించాల్సిన పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్, వ్యవసాయ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. రైతులు విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు కొనుగోలు చేసిన తరువాత వాటిపై అనుమానం వస్తే తీసుకొచ్చి పరీక్షలు చేయించుకోలేక నష్టపోతున్నారు. ప్రైవేటుగా పరీక్షించుకోవాలంటే అధికవ్యయం చేయాల్సి వస్తోంది. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు ల్యాబ్ పనులపై దృష్టి సారించి త్వరగా పూర్తి చేయాలని రైతులు కోరుతున్నారు.

నాణ్యమైన ఆరోగ్య సేవలపై అవగాహన

నెల్లూరు(జీజీహెచ్), న్యూస్‌టుడే: జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా ప్రభుత్వాస్పత్రిలో యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే సందర్భంగా నాణ్యమైన ఆరోగ్య సేవలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కె.వాణి, ఆసుపత్రి హెచ్‌వోడీ కళారాణి, డిప్యూటీ సూపరింటెండెంట్ మస్తాన్ బాషా తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న సీనియర్ సివిల్ జడ్జి కె.వాణి

(c) eenadu

క్వింటా రూ.8 వేలు
కందికి మద్దతు ధర

అనంతపురం (వ్యవసాయం), న్యూస్‌టుడే : కంది పంటకు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధర కల్పించింది. క్వింటా రూ.8 వేల చొప్పున కొనుగోలు చేయనున్నారు. జిల్లాలో కంది పంటను కొనుగోలు చేసేందుకు నాఫెడ్ అనుమతి మంజూరు చేసిందని ఏపీ మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్ పిన్నేశ్వరి తెలిపారు. కంది పండించిన రైతులు రైతు సేవా కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకోవాలని ఆమె సూచించారు. ఈ-పంట నమోదు చేసుకున్న రైతుల నుంచి మాత్రమే పంటను కొంటున్నామన్నారు. రైతులు సద్వినియోగం చేసుకోవాలని డీఎం విజ్ఞప్తి చేశారు.

జలం చెక్కిన శిల్పం



ప్రకృతిలోని శక్తులకు శిలలను చెక్కే సామర్థ్యముందని చెప్పడానికి ఈ చిత్రం ఓ గొప్ప ఉదాహరణ. భౌగోళిక శాస్త్రంపై ఆసక్తి ఉన్నవారికి ఇది చాలా అందమైన, ఆలోచింపజేసే చిత్రం. ప్రవహించే నీటికి గతిశక్తి ఉంటుంది. రాయి ఎంత కఠినమైనా నిత్యం ప్రవహిస్తే దాన్ని కరిగిస్తుంది. అలా నీటి ప్రవాహానికి పెద్ద బండరాయి సైతం కోతకు గురై ఇలా శిల్పంలా మారింది. ముదిగుబ్బలోని యోగివేమన జలాశయం ముందు భాగంలో నీటి ఉద్ధృతికి ఒకే బండరాయి మొత్తం ఇలా గీతలు పడి, గుంతలు ఏర్పడి ఆకట్టుకునే ఆకృతిగా మారడంతో ఆసక్తిగా చూస్తున్నారు. - న్యూస్‌టుడే, ముదిగుబ్బ

నేడు జాతీయ మెగా లోక్‌అదాలత్

అనంతపురం(మూడోరోడ్డు), న్యూస్‌టుడే: ఉమ్మడి జిల్లాలోని అన్ని కోర్టుల్లో శనివారం జాతీయ మెగా లోక్‌అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఈ.భీమారావు తెలిపారు. శుక్రవారం ఆయన డీఎల్ఎస్ఏ కార్యదర్శి రాజశేఖర్‌తో కలిసి ఒక ప్రకటన విడుదల చేశారు. ఉదయం 10.30 గంటలకు ప్రారంభమయ్యే లోక్ అదాలత్‌లో కక్షిదారులు తమ కేసులను పరిష్కరించుకోవాలని తెలిపారు. ఇప్పటికే వివిధ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న మోటారు ప్రమాదభరిత కేసులు, సివిల్, చెక్‌బౌన్సు కేసులు, కుటుంబ తగాదాలు, పారిశ్రామిక వివాదాలు, రాజీ చేయదగిన క్రిమినల్ కేసులు, వినియోగదారుల ఫోరం కేసులు, పంచాయతీ, నగర, పురపాలక శాఖ పన్నుల కేసులను పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు.

విభిన్న కోర్సులు.. లక్షణమైన కొలువులు

జేఎన్‌టీయూ, న్యూస్‌టుడే: పదోతరగతి తరువాత.. ఇంటర్, డిగ్రీ, బీటెక్.. ఇది సాధారణంగా విద్యార్థులు ఎంచుకునే ప్రణాళిక. అయితే ఈ పద్ధతి మారుతోంది. ఇంటర్‌లో ఎంచుకునే కోర్సుపైనే భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. నేటి పోటీ ప్రపంచంలో ఏ కోర్సు తీసుకోవాలి.. ఏమి చదివితే ఉద్యోగావకాశాలు మెండుగా ఉంటాయన్న కోణంలో తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారు. తమ పిల్లలకు 8వ తరగతిలోనే బీజం వేస్తూ.. సబ్జెక్టులపై పట్టు సాధించేలా తర్ఫీదు ఇప్పిస్తున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఈ కోవలోనే పలు కోర్సులను విద్యాసంస్థలు తీసుకొస్తున్నాయి. అవేమిటో తెలుసుకుందాం..

8లోనే బీజం

ఏఐ, మిషిన్‌లెర్నింగ్

ఇంటర్‌లో ఎంపీసీ చేసిన వారు కంప్యూటర్ సైన్స్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ), మెషిన్‌లెర్నింగ్ కోర్సుల్లో నైపుణ్యం సాధిస్తే భవిష్యత్తు ఉంటుంది. బీటెక్‌లో ఏఐ, మెషిన్ లెర్నింగ్ కోర్సును ఎంచుకోవాలనుకునేవారికి గణితంలో ఆల్‌జీబ్రా, స్టాటిస్టిక్, డేటా స్ట్రక్చర్, పైథాన్‌పై పట్టు ఉండాలి. ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఐటీ కళాశాలల్లో బీటెక్ సీటు సాధించాలి.

కోర్సు తరువాత: నైపుణ్యం బాగుంటే రూ.5-8 లక్షలు, రూ.10-15 లక్షలు, నిష్ణాతులైతే రూ.20-50 లక్షలు వార్షిక వేతనం పొందవచ్చు.

● ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇందుకు ఉచితంగా పుస్తకాలు పంపిణీ చేసి శిక్షణ ఇస్తున్నారు. జిల్లావ్యాప్తంగా అన్ని కార్పొరేట్ కళాశాలల్లో శిక్షణ ఇస్తున్నారు.

బయోటెక్నాలజీ, జినోమిక్స్

బైపీసీ చేసిన విద్యార్థులు బయోటెక్నాలజీ అండ్ జినోమిక్స్ కోర్సు చేస్తే భవిష్యత్తు ఉంది. ఇంటర్‌లో పీసీబీ, పీజీఎంబీ అభ్యసించాలి. వైద్యశాస్త్రంలో వివిధ కోర్సులు చేయవచ్చు. బీటెక్, బీఎస్సీలో బయోటెక్నాలజీ చేయాలి. ల్యాబ్ టెక్నాలజీస్, డేటాఅనాలిసిస్, బయో ఇన్‌ఫర్మేటిక్స్, రీసెర్చ్ మెథడాలజీ స్కిల్స్ ఉండాలి.

వార్షిక వేతనం: ప్రారంభంలో రూ.3 నుంచి 6 లక్షలు, మధ్యస్థంగా నైపుణ్యం ఉంటే రూ.8 నుంచి 15 లక్షలు. మంచి నైపుణ్యం ఉంటే రూ.20 లక్షలకుపైగా.

● అన్ని కార్పొరేట్, జూనియర్ కళాశాలల్లో ఈ స్థాయిలో నీట్‌పై శిక్షణ ఇస్తున్నారు.

రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ ఇంజినీరింగ్

మనుషుల స్థానంలో రోబోలతో పనులు చేయించడమే రోబోటిక్. సాఫ్ట్‌వేర్‌లో ఇదొక కోర్సు. పాఠశాల స్థాయిలో ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, రోబోటిక్స్ క్లబ్‌లో బేసిక్స్ ఉండాలి. ఇంటర్‌లో ఎంపీసీ స్ట్రీమ్ తప్పనిసరి. బీటెక్‌లో మెకానికల్, ఎలక్ట్రానిక్స్ సంబంధ కోర్సు చేయాలి. కాడ్ డిజైనింగ్, ప్రోగ్రామింగ్, కంట్రోల్ సిస్టమ్, ఆర్డినోలో నైపుణ్యం ఉండాలి. సాఫ్ట్‌వేర్ రంగంలో ఉద్యోగాలు ఉంటాయి.

వార్షిక వేతనం: ప్రారంభంలో రూ.4-8 లక్షలు, మధ్యదశలో రూ.10-రూ.20 లక్షలు, సీనియర్లకు రూ.25 లక్షలకుపైగా ఉంటుంది.

క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ

ఇంజినీరింగ్‌లోనే క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ సైబర్ సెక్యూరిటీలో చేరాలంటే 9, 10 తరగతుల్లో కంప్యూటర్ బేసిక్స్, నెట్‌వర్కింగ్ ఫండమెంటల్స్ తెలిసి ఉండాలి. ఇంటర్‌లో ఎంపీసీ విత్ కంప్యూటర్ సైన్స్ చేయాలి. బీటెక్‌లో సీఎస్, ఐటీ, ఎన్ఐటీ స్పెషలైజేషన్ ప్రోగ్రామ్ చేయాలి. లినక్స్, అజూర్, నెట్‌వర్క్ సెక్యూరిటీ, ఎథికల్ హ్యాకింగ్‌లో నైపుణ్యం సాధించాలి.

వార్షిక వేతనం: ప్రారంభంలో రూ.4 నుంచి 8 లక్షలు. మంచి నైపుణ్యం ఉంటే రూ.10 నుంచి 15 లక్షలు. సీనియారిటీ పెరిగితే రూ.20-50 లక్షలు పొందవచ్చు.

● కొత్తూరు జూనియర్ కళాశాల, కేఎస్ఆర్ బాలికల జూనియర్ కళాశాలలో ఈ తరహా శిక్షణ ఇస్తున్నారు.

మగువల చేతుల్లో.. మది దోచే ఆకృతులు

కదిరి, న్యూస్‌టుడే: అరటిగెల కోసిన బోదెలన్నీ వృథాగా పడేయటం వెనుకటి మాట.. ఇప్పుడు అదే బోదెలతో నారతీసి సన్నటి తాళ్లు పేనుతున్నారు. మనసు కట్టిపడేసే అందమైన కళాకృతులు తయారు చేస్తున్నారు. సంప్రదాయాలను పాటించేవారు అరటిని పవిత్రంగా చూస్తారు. దీని నారతో తయారయ్యే వస్తువులను ఇష్ట పడుతున్నారు. వీటి కొనుగోలుకు గ్రామీణుల కంటే పట్టణ, నగర ప్రజలే మొగ్గు చూపుతున్నారు. వీటి తయారీపై కదిరికి సమీపంలోని కటారుపల్లి వద్ద రెడ్స్ సంస్థ ఇస్తున్న శిక్షణను గ్రామీణ మహిళలు చేతి వృత్తిగా మార్చుకున్నారు. కుటుంబాలను పోషించే ఉపాధి మార్గంగా ఎంచుకుంటున్నారు.

నార అల్లుతూ..

ఏఏ వస్తువులు: పేనిన సన్నటి తాడుతో పెన్నులు, గాజులు పెట్టుకునే స్టాండులు, ఫొటో ఫ్రేమ్‌లు, చిన్న, చిన్న వస్తువులు మోసుకెళ్లే సంచులు, గోడలకు తగిలించే ఉపకరణాలు. మేకప్ కిట్టు బ్యాగులు, గుడికి పూజ సామగ్రి తీసుకెళ్లే సజ్జాలు అల్లుతున్నారు. ఫ్యాషన్ ప్రపంచాన్ని ఆకర్షించేలా, ఉన్నత శ్రేణిని తలపించేలా రూపుదిద్దుతున్నారు. తక్కువ ధరకే మనసును మురిపించే సొగసుతో తయారు చేస్తున్నారు. భక్తి భావాన్ని కలిగించే దేవుడి నామాలు, శంఖుచక్రాలను చూస్తూనే కొనుగోలు చేయాలనిపించేలా తయారు చేస్తున్నారు..

శిక్షణ.. ఉపాధి: ఆసక్తి ఉన్న మహిళలకు రెడ్స్ ఉచిత శిక్షణ ఇస్తోంది. ఆయా ఆకృతులను తయారు చేయటంలో నైపుణ్యాలను నేర్పుతున్నారు. నెలరోజుల శిక్షణ పూర్తవగానే రూ.150 కూలీతో ఉపాధి కల్పిస్తున్నారు. శిక్షణ పొందిన మహిళలు చేతివృత్తిగా అలంకార వస్తువుల తయారీతో ఆదాయాన్ని పొందుతున్నారు. రెడ్స్ సంస్థ వాటిని ప్రదర్శనశాలలో పెట్టి మార్కెటింగ్ చేస్తోంది. పట్టణాల నుంచి ఆర్డర్లు వస్తుండటంతో వస్తువుల తయారీ ఊపందుకుంటోంది.

కళాకృతులు

వేల బస్తాల సిమెంటు స్వాహా

● ఐదుగురు పంచాయతీరాజ్ అధికారులపై చర్యలకు రంగం సిద్ధం

ఆమిదాలగొందిలో సిమెంటు లేక ఆగిన సచివాలయ భవనం

ఈనాడు, పుట్టపర్తి, మడకశిర, న్యూస్‌టుడే: అడిగేవారులేరని.. అవకాశం వచ్చిందని గత వైకాపా ప్రభుత్వ హయాంలో నాయకుల అండతో కొందరు అధికారులు అవినీతికి తెరలేపారు. అభివృద్ధి పనులకు మంజూరు చేసిన సిమెంటుకు లెక్క చెప్పకుండా బిల్లులు చేసేసి అందినకాడికి నొక్కేశారనే ఆరోపణలున్నాయి. మడకశిర నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో వివిధ అభివృద్ధి పనులకు 2019-23 మధ్య కాలంలో అప్పటి వైకాపా ప్రభుత్వం నిధులతోపాటు 2.20 లక్షల సిమెంటు బస్తాలు మంజూరు చేసింది. అది కరోనా సమయం కావడంతో బస్తాలు ఎవరు ఎక్కడ నిల్వ చేస్తున్నారు, ఎవరికి సరఫరా చేస్తున్నారో తెలియని పరిస్థితి. ఇదే అదనుగా కొందరు అధికారులు కమీషన్లకు కక్కుర్తి పడి వేల బస్తాలు పక్కదారి పట్టించారనే ఆరోపణలున్నాయి.

నాలుగు బృందాలు విచారణ

సిమెంటు స్వాహాపై ఫిర్యాదులు అందడంతో అనంతపురం పీఆర్ఎస్ ఆధ్వర్యంలో నాలుగు బృందాలు విచారణ చేపట్టాయి. అప్పటి పెనుకొండ పీఆర్ ఈఈ గోపాల్‌రెడ్డి, మడకశిర డిప్యూటీ ఈఈ మల్లికార్జున (ప్రస్తుతం వీరిద్దరూ పదవీ విరమణ చేశారు), అగళి, రొళ్ల మండలాల ఇంజినీరింగ్ అధికారి (ఎంఈఓ) నాగన్న (ప్రస్తుతం రాయచోటి ఏఈ), గుడిబండ, అమరాపురం ఎంఈఓ మద్దిలేటి (ప్రస్తుతం ఆదోని ఏఈ), మడకశిర ఎంఈఓ రవికుమార్ (ప్రస్తుతం బద్వేల్ ఏఈ)లు అవినీతికి పాల్పడినట్లు ప్రాథమికంగా గుర్తించాయి. పనులు చేపట్టకపోయినా సిమెంట్ బిల్లులు చేశారని, మంజూరు చేసిన బస్తాలకు లెక్కాపత్రం లేదని ఉన్నతాధికారులకు నివేదించాయి. దీంతో పీఆర్ ముఖ్య కార్యదర్శి వీరిపై విచారణ చేపట్టాలని అనంతపురం విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులను ఆదేశించారు.

అవినీతి లెక్క రూ.2.49 కోట్లు

ప్రభుత్వం అందించిన 2.20 లక్షల సిమెంటు బస్తాల్లో 80 వేల బస్తాల వరకు దుర్వినియోగం అయ్యాయని, వాటి విలువ దాదాపు రూ.2.49 కోట్లు ఉంటుందని నిర్ధారించినట్లు తెలిసింది. విజిలెన్స్ అధికారులు ఇచ్చిన నివేదికతో అప్పట్లోనే కలెక్టర్ సిఫార్సుతో ఐదుగురు అధికారులను సస్పెండ్ చేశారు. ఆ తర్వాత కొంతకాలానికి వారిలో ముగ్గురు విధుల్లో చేరారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తుది విచారణ చేపట్టి నిధుల రికవరీతోపాటు క్రమశిక్షణ చర్యలు చేపట్టేందుకు ఉపక్రమించింది. ఈ విషయమై పంచాయతీరాజ్ శాఖ ఎస్ఈ డాక్టర్ మురళీమోహన్ వివరణ కోరగా సిమెంటు దుర్వినియోగంపై విచారణకు ప్రభుత్వం అనంతపురం, పెనుకొండ పీఆర్ అధికారులను ఎంక్వయిరీ, రిపోర్టింగ్ ఆఫీసర్లుగా నియమించింది. వీరి నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటుందని చెప్పారు.

నాటికలోని ఓ ఘట్టం

సత్యం, ధర్మం, శాంతిని ఆచరిస్తే బంగారు భవిష్యత్తు

పుట్టపర్తి, న్యూస్‌టుడే: సత్యం, ధర్మం, శాంతిని ఆచరిస్తే బంగారు భవిష్యత్తు ఉంటుందనే సందేశాన్ని నృత్యనాటిక ద్వారా భక్తులకు తెలియజేశారు. సత్యసాయి మహాసమాధి దర్శనార్థం శ్రీసత్యసాయి గ్లోబల్ కౌన్సిల్ జోన్-9 దక్షిణాఫ్రికా, మారిషన్, కెన్యా, నైజీరియా భక్త బృందం పర్తియాత్రతో పుట్టపర్తి వచ్చారు. శుక్రవారం సాయికుల్వంత్ మందిరంలో సత్యసాయి మహాసమాధి చెంత వేదపఠనంతో వేడుకలను ప్రారంభించారు. 'సత్య, ధర్మ, మానవ జీవితం బంగారం' పేరుతో మనోహరమైన సంగీత నాటకాన్ని ప్రదర్శించి, భక్తులను మంత్రముగ్ధులను చేశారు. రామాయణంలోని అరణ్యకాండ, కిష్కిందకాండలోని ముఖ్యమైన ఘట్టాలను కళ్లకు కట్టినట్లుగా ప్రదర్శించారు. జోనల్ భజన కోఆర్డినేటర్ రోష్నినోబిన్ భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. సత్యసాయితో ఉన్న అనుబంధాన్ని స్మరించుకున్నారు. భక్తులకు మేనేజింగ్ ట్రస్టీ ఆర్‌జే రత్నాకర్ వస్త్రాలను అందజేశారు.

నల్లేరు నడుస్తోంది!

హిందూపురం పట్టణం శ్రీనివాస టాకీసు నుంచి పెనుకొండ రహదారికి అనుసంధానంగా ఉన్న వీధిలోని ఓ ఇంటిని నల్లేరు తీగ కప్పేసింది. సహజంగా ఈ తీగ పెరుగుదల ఆలస్యం.. అయితే దాదాపు మూడేళ్ల వ్యవధిలోనే మొత్తం ఇంటి పైకప్పును కప్పేసేలా పెరిగింది. ఇది విటసియే కుటుంబానికి చెందిన ఔషధ తీగ. దీన్ని ఆయుర్వేదానికి ఉపయోగిస్తారు. చట్నీ, తాళింపు చేసుకొని తింటే కీళ్లల్లో అరిగిన గుజ్జు వృద్ధికి, జీర్ణాశయానికి, పొట్టలో పుండ్ల నివారణకు, కొవ్వు తగ్గించేందుకు, కషాయంగా తీసుకోంటే జీర్ణ వృద్ధి కలుగుతుందని వైద్యులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ప్రముఖ వైద్యులు వెంకటరమణనాయక్ నివాసం ఉంటున్న ఇంటికి ఈ నల్లేరు ప్రత్యేక శోభ, ఆకర్షణీయంగా మారింది.

- న్యూస్‌టుడే, హిందూపురం

అనగనగా ఒక ఊరు.. ఆ ఊరిలో ఓ గుంత

ఊరి పేరు కాడ సిద్ధాపురం (ఆంధ్ర సరిహద్దుకు ఆనుకుని నాలుగు కిలోమీటర్ల దూరం ఉన్న కర్ణాటకలోని మొలకాల్మూరు తాలూకా)

నివాసం వంద కుటుంబాలకు పైగా నివసిస్తున్నారు. కేవలం కురబలే ఉన్నారు. వ్యవసాయంతోపాటు గొర్రెల పెంపకంతో జీవనం.

గుడి ఆవరణలో మృతగుంత

ఆచారం కురబ సామాజిక వర్గానికి చెందిన 'బ్యాళ్లారు' వంశీకులవి సుమారు 40 ఇళ్లు ఉన్నాయి. ఈ వంశీకులు ఎవరైనా మరణిస్తే గ్రామంలో ఉన్న కాడ సిద్ధేశ్వర ఆలయం సమీపంలోని ఒకే గుంతలో మృతదేహాన్ని ఖననం చేస్తారు. గతంలో ఇక్కడ ఇదివరకే చేసినవారికి సంబంధించిన దుస్తులు, ఎముకలు కనిపిస్తే.. వాటిని కింద ఉంచి.. పై భాగాన పూడ్చే ఆచారం పురాతన కాలం నుంచి ఉందని వృద్ధులు చెబుతున్నారు. శ్మశానంలో పూడ్చితే రాత్రిపూట కాడ సిద్ధేశ్వర స్వామి ఆలయ సమీపంలో చాలామందికి ఆత్మరూపంలో కనిపించి శ్మశానంలో ఎందుకు పూడ్చారు? అని ప్రశ్నిస్తారట. ఆ భయంతో ఒకే గుంతలో పూడ్చే ఆచారం మొదలైందని వంశపెద్దలు చెప్పటం విశేషం.

- న్యూస్‌టుడే, రాయదుర్గం పట్టణం

IN THE COURT OF DISTRICT AND SESSIONS JUDGE AND MACT AT CHIKKABALLAPUR
MVC NO.5/2019
The Divisional Controller, KSRTC, Chikkaballapur division, Chikkaballapur
PETITIONER
VS
1. M/s Bajaj Alliance general Insurance company limited, G.E. Plaza, Airport road, Yerawada, Pune-411 006 (Insurer of the lorry no.AP-02-W8647 Insurance policy no. OG-04-8995-1803-00001793 from 06-12-2007 to 05-12-2008)
2. Sri Madhusudhanrao.P S/o Venkataramappa D.No.6-2-800 Ramnagar, Ananthapur Andra Pradesh
RESPONDENTS
DRAFT PAPER PUBLICATION (TELUGU DAILY NEWSPAPER E-NADU)
Notice to the respondent no.2 under order 5 rule 20 r/w section 151 of Civil Procedure Code.
Whereas, the petitioner had filed the above case against the respondent no.2 for award compensation towards vehicle damage.
You, the respondent no.2 is hereby directed to appear in the above said court in person or through pleader duly instructed and able to answer all material questions raising in the suit or to accompained by some person able to answer all such questions on the day of **07.01.2026 at 11.00 clock in forenoon.**
Take notice that the default of your appearance on the date before mentioned in the suit, it will be heard and determine ex-parte.
Given under my hand and seal of the court on the day of **17.11.2025.**
By order of the Court
Sheristhedar
Principal Senior Civil Judge and MACT At Chikkaballapur
Address of the Advocate
Sri K.Narasimha Gowda,
Advocate,
Chikkaballapur

రోడ్డే పొలిమేర..

● అటు కర్ణాటక.. ఇటు ఆంధ్రా

రెండు రాష్ట్రాల సరిహద్దుగా ఒక రోడ్డే పొలిమేరగా ఉందంటే ఆశ్చర్యంగా ఉంది కదూ.. రోడ్డు సరిహద్దుగా ఉండటం సహజమే అనుకుంటే పొరపాటే.. ఆ రహదారికి ఇరువైపులా రెండు రాష్ట్రాల గ్రామాలు ఉన్నాయి మరి.. ఆ గ్రామాలను చూడాలంటే మడకశిర నియోజకవర్గం అమరాపురం మండలం వెళ్లాల్సిందే.. ఓ వైపు కర్ణాటక రాష్ట్రం శిరా తాలుకా లక్కనహళ్లి గ్రామం, మరోవైపు ఆంధ్రప్రదేశ్ అమరాపురం మండలం హెచ్‌బీఎన్ కాలనీ ఉంది. ఇటు కన్నడ అక్షరాలు, అటు తెలుగు అక్షరాలు కనిపిస్తాయి. ఆచార వ్యవహారాల్లోనూ తేడాలు ఉంటాయి. తెలుగు పాఠశాలలో చదివినా కన్నడ భాషే మాట్లాడతారు.

-న్యూస్‌టుడే, అమరాపురం

మౌనిక జూడోలో విజయ దీపిక

న్యూస్‌టుడే, చెన్నేకొత్తపల్లి: ఆట ఏదైనా సాధించాలనే పట్టుదల, గెలుపుపై గురి ఉంటే విజయం తప్పక వరిస్తుందని నిరూపిస్తోంది చెన్నేకొత్తపల్లి మండలం ప్యాదిండికి చెందిన విద్యార్థిని మౌనిక. సీకేపల్లి కస్తూర్బాలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న ఈ విద్యార్థిని పీఈటీ మహేశ్వరి పర్యవేక్షణలో జూడోలో ప్రమాదకర ఫీట్లను సైతం అలవోకగా వేస్తున్నారు. ఫ్రంట్‌రోల్, బ్యాక్‌రోల్, ఫ్రంట్‌స్ట్రెచ్చింగ్, పాల్స్ టెక్నిక్‌లు చాకచక్యంగా వేస్తుంది. వజారి, సూడో ప్రదర్శనలతో ప్రత్యర్థిని హిప్ ఆన్ చేసి విజయ ఢంకా మోగిస్తోంది. కిందటి నెలలో కాకినాడలో జరిగిన రాష్ట్రస్థాయి అండర్-17 పోటీల్లో తలపడి బంగారు పతకం కైవసం చేసుకుని త్వరలో మణిపూర్‌లో జరిగే జాతీయ పోటీలకు ఎంపికైంది.

సాధించిన విజయాలు

2023 అక్టోబరులో ధర్మవరం మండలం చిగిచెర్లలో జరిగిన రాష్ట్రస్థాయి జూడో పోటీల్లో రెండోస్థానంలో నిలిచి వెండి పతకం సాధించింది. 2024 అక్టోబరులో శ్రీకాళహస్తిలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో బంగారు పతకం, డిసెంబరులో త్రిపురలో జరిగిన జాతీయస్థాయి పోటీల్లోనూ ప్రతిభ చాటింది. కిందటి నెల కాకినాడలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రథమ బహుమతితోపాటు మణిపూర్ జరగనున్న జాతీయ క్రీడలకు ఎంపికైంది.

పతకం, కప్పుతో

అంతర్జాతీయ స్థాయే లక్ష్యం: మౌనిక

జాతీయస్థాయి పోటీల్లో రాణించి అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని దేశానికి పేరు తీసుకురావాలన్నదే లక్ష్యం. ఇందుకు నిత్యం సాధన చేస్తున్నా. జూడో క్రీడ ఆత్మరక్షణకు, ఆపత్కర పరిస్థితులలో తమను తామే రక్షించుకోవడానికి ఉపయోగపడుతుంది.

ఏకశిల కొండ.. విచిత్రబండ



రాయదుర్గం మండలం జుంజురాంపల్లి, గుమ్మఘట్ట మండలం భూప సముద్రం గ్రామాల నడుమ ఏకశిల కొండపై 200 సంవత్సరాల కిందట పురాతన ఆలయం నిర్మితమైంది. శ్రీఅరూఢ మల్లేశ్వరస్వామి నెలకొన్న ఈ కొండకు చిత్రబండ అనే పేరు వాడుకలో ఉంది. 30 ఎకరాల్లో ఒకే బండగా వ్యాపించి ఉండటం విశేషం. ఈ ఆలయానికి సంబంధించి 40 ఎకరాల భూమి ఉండగా 30 ఎకరాల్లో పెద్ద కొండ మాత్రమే ఉంది. కొండపై వెలిసిన స్వామికి ప్రతి ఏడాది ఉగాది రోజున రథోత్సవం నిర్వహిస్తారు. శివరాత్రి రోజున జాగరణ చేసి భక్తులకు అన్నదానం చేస్తారు. చుట్టు పక్కల గ్రామాలతోపాటు కర్ణాటక నుంచి పెద్ద ఎత్తున భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. దేవాలయం నిర్వహణ బాధ్యతలన్నీ లింగాయత్ వంశీకులే పర్యవేక్షిస్తున్నారు. - న్యూస్‌టుడే, రాయదుర్గం పట్టణం

పాస్‌పోర్టుకు దరఖాస్తు చేద్దామిలా..

న్యూస్‌టుడే, కళ్యాణదుర్గం గ్రామీణం: విదేశాల్లో ఉన్నత చదువు, ఉద్యోగం, ఉపాధి, పర్యటకం.. ఇలా అవసరం ఏదైనా పాస్‌పోర్టు తప్పనిసరి. విదేశాల్లో పాస్‌పోర్టుతోనే వ్యక్తికి గుర్తింపును ఇస్తారు. పాస్‌పోర్టుకు ఉమ్మడి అనంత జిల్లాలో నెలకు సగటున 1,920 దరఖాస్తులు వస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.

రిజిస్ట్రేషన్, దరఖాస్తు ఇలా..

● http://www.passportseva.gov.in, http://www. passportindia.gov.in అనే రెండు వెబ్‌సైట్‌లో ఏదో ఒక దానిలోని మెయిల్ ఐడీ, చరవాణి నంబరుతో రిజిస్టర్ చేసుకుని పాస్‌వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. తదుపరి లాగిన్‌పై అందులోని దరఖాస్తును పూర్తిచేయాలి.

● దరఖాస్తులో ఇంటిపేరును పూర్తిగా నమోదు చేయాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యులు, చిరునామాలు, అత్యవసర పరిస్థితుల్లో సంప్రదించాల్సిన వారి వివరాలు, చరవాణి సంఖ్యలు జత చేయాలి. దరఖాస్తులు పూర్తిచేసి సబ్‌మిట్ చేశాక రిఫరెన్స్ నంబరు వస్తుంది. పెద్దలకు రూ.1,500, పిల్లలకు రూ.1,000 వంతున రుసుం చెల్లించాలి.

● దరఖాస్తుదారులు ఏ రోజు ఏ సమయానికి ఎక్కడికి రావాలనే విషయం చరవాణి ద్వారా సూచిస్తారు. అనంతపురం నగరంలో విచారణ కేంద్రం ఉంది.

దరఖాస్తుల వివరాలు



ఏఏ పత్రాలు అవసరం..

చిరునామా గుర్తింపు పత్రంతోపాటు పుట్టిన తేదీ ధ్రువీకరణ నిజప్రతులు ఉండాలి. ప్రభుత్వం సూచించిన మేరకు 12 రకాల పత్రాల్లో ఏ ఒక్కటి ఉన్నా చిరునామా గుర్తింపుగా పరిగణిస్తారు.

● కేటాయించిన సమయానికి పాస్‌పోర్టు కేంద్రానికి వెళ్లి తనిఖీ చేయించుకోవాలి. అక్కడ ఫొటో, వేలిముద్రలు సేకరించిన తదుపరి ఓ సంఖ్యతో రసీదు ఇస్తారు. దీనిద్వారా లేదా చరవాణికి వచ్చిన సంకేతం ద్వారా పాస్‌పోర్టు స్టేటస్ తెలుసుకోవచ్చు.

● చివర్లో పోలీసు విచారణ ఉంటుంది. వివరాలన్నీ సక్రమంగా ఉంటే 3 రోజుల తరువాత పాస్‌పోర్టు మంజూరవుతోంది.

BOP CONSULTANTS PVT. LTD
Housing Board Colony, ANANTAPUR
WANTED
మా సంస్థకు ప్రస్తుతం టీచింగ్ ఫ్యాకల్టీగా పనిచేయని ప్రొఫెషనల్ అభ్యర్థులు గెస్ట్ ఫ్యాకల్టీ గా పనిచేయుటకు కావలెను.
అర్హతలు : M.Tech / Ph.D., CSE / ECE / CSE (AI & ML)
M.Sc. / Ph.D. (Mathematics, Physics, Chemistry)
పనిచేయు కాలము : నెలకు ఒకసారి హాజరు కావలెను.
జీతం : M.Tech : నెలకు 5,000 - 10,000
Ph.D : నెలకు 15,000 - 20,000
వివరాలకు : 7093227022, 8331047022
email : smartachievers786@gmail.com

(c) eenadu

ఎయిడెడ్ ఉద్యోగాల దరఖాస్తుకు గడువు పెంపు

అనంతపురం విద్య, న్యూస్‌టుడే: నగరంలోని సెయింట్ మేరీస్ బాలికల ఎయిడెడ్ ఉన్నత పాఠశాల, ఆర్‌సీఎం ప్రాథమిక ఎయిడెడ్ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ ఉద్యోగాల దరఖాస్తుకు ఈనెల 31 తేదీ వరకూ గడువు పొడిగించినట్లు డీఈవో ప్రసాద్‌బాబు తెలిపారు. ఉన్నత పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్ బయాలజీ, తెలుగు, ఎల్‌పీటీ తెలుగు, హిందీ, పీఈటీ పోస్టులకు మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులు. ప్రాథమిక పాఠశాలలో 5 ఎస్జీటీ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసి, దరఖాస్తు ఫారం, సర్టిఫికెట్లు డీఈవో కార్యాలయంలో సమర్పించాలన్నారు.

EENADU Classifieds

TO LET

అనంతపురంలో బస్టాండ్‌కు, రైల్వేస్టేషన్‌కు అతి దగ్గరగా వేణుగోపాల్‌నగర్, పాతవూరు నందు 1 BHK పెంట్‌హౌస్ (2nd Floor) బాడుగకు ఇవ్వబడును. ✆ : 6300413604, 9493832318.

JOBS

Req. of DRA & Non DRA Banking Collections, Field Exec: 16K- 22K, T/Callers: 12K- 18K. Vijayawada. ✆ 8121618919, 8978043042.

Wanted front office executive with computer knowledge immediately to work in a dental lab Hyderabad. contact: 9490061234

Wanted Managers & Sales Staff for Anantapur Biggest Furniture Store Mamatha Furniture. 2yrs Exp & Computer Skills. Sal: Upto 25K + Incentives. Interview 14 & 15th Dec. @ 11 AM - 4Pm. # Gooty Road, Opp: Market Yard, ATP.

Need ENT EMRG Physician, CMO's, Nurses, Receptionist, Pro's Sriram Hospital, Ongole. Call & CV to 98495 95190, 76600 27789.

Online Mktg. Executive (F) - Degree, అనుభవం1-3, కంప్యూటర్‌జ్ఞానం తప్పనిసరి, Sales Executive (M) - ఫీల్డ్ వర్క్, Degree/MBA. అనుభవం1 & above Yrs. ఉన్న అభ్యర్థులు అవసరం. # మెరైన్ వాటర్ సొల్యూషన్స్ కంపెనీ, ✆ 9100703123.

అనంతపురం నందు పనిచేయుటకు యువతి/ యువకులు కావలెను. Qualification: డిగ్రీ, 8,000 to 25,000. Contact: 8500242049.

నరసింహ హీరో రాంనగర్ టూ వీలర్ షోరూం నందు జాబ్ చేయుటకు ఫ్రంట్‌లైన్ సూపర్ వైజర్, టెలికాలర్లు కావలెను. సంప్రదించండి. 9951300882.

గుంటూరు మాస్టర్ మైండ్స్ కాలేజి నందు హాస్టల్ ఇన్‌ఛార్జీస్, వార్డెన్స్‌గా పనిచేయుటకు పురుషులు కావలెను. జీతము: 12000/- నుండి 15000/- వరకు ఇవ్వబడును. (ఉచిత భోజనము వసతి కల్పించబడును) విద్యా అర్హతలు: ఇంటర్ & డిగ్రీ వయస్సు: 22 సంవత్సరములపైన ఉండవలెను. వివరములకు సంప్రదించగలరు. ✆ 9248733372.

FACULTY/ TEACHERS

Wanted: Tutors, Social, Computer Faculty to Teachup to Class 10 (CBSE). Montessori Elite EM School, Gollapalli, ATP ✆ : 9866676304, 7386261972.

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

EENADU CLASSIFIEDS 5 లైన్ల ప్రకటన రూ. 395/- మాత్రమే

తక్కువ ఖర్చుతో... ప్రతిరోజు క్లాసిఫైడ్స్‌లో ప్రకటన ఇవ్వండి... అధిక స్పందనలు పొందండి. వాహనాల అమ్మకం... ఉద్యోగాల భర్తీ... ఇళ్లు, ప్లాట్లు, స్థలాల అమ్మకాలు, కొనుగోళ్లు... ఇళ్లు, షాపులు, ప్లాట్లు అద్దెకు మరియు అన్నిరకాల బిజినెస్ వ్యవహారాలు...

వివరాలకు : 8008709784

ప్రకటనలపై జి.ఎస్.టి. 5% వర్తించబడును

వసతి వణికిస్తోంది

సంక్షేమ హాస్టళ్లలో కనీస వసతులు కరువు

సాంఘిక సంక్షేమ శాఖలో 11 వసతి గృహాలు, 732 మంది విద్యార్థులు, బీసీ సంక్షేమ శాఖ 27 ఉండగా 1500మంది విద్యార్థులు ఉన్నారు.

పెనుకొండ సాంఘిక సంక్షేమ వసతి గృహం బయట ట్యాంకు వద్ద స్నానాలు చేస్తున్న విద్యార్థులు

న్యూస్‌టుడే, మడకశిర, హిందూపురం, పెనుకొండ బృందం: శీతాకాలం కావడంతో చలి వణికిస్తోంది. పెనుకొండ డివిజన్ పరిధిలో ఉదయం 8 గంటల వరకు మంచు కురుస్తోంది. హిందూపురం, మడకశిర, పెనుకొండ నియోజకవర్గాల పరిధిలోని పలు వసతి గృహాల్లో మౌలిక వసతులు సక్రమంగా లేక విద్యార్థులు చలికి వణుకుతున్నారు. కొన్నింటిలో కిటికీలు, తలుపులు పాడై ఉండటంతో చల్లని గాలి లోపలికి వస్తోంది. మరికొన్ని చోట్ల మంచాలు లేక నేలపైనే పడుకోవాల్సిన దుస్థితి. 'న్యూస్‌టుడే' బృందం వసతి గృహాలను పరిశీలించగా విద్యార్థులు పడుతున్న ఇబ్బందులు ఇలా..

● మడకశిర ఎంజేపీ బాలుర వసతి గృహంలో తరగతి గదుల్లోనే పడుకోవాల్సిన పరిస్థితి ఉంది. 248మంది విద్యార్థులు ఉన్నారు. గదుల కొరత వేధిస్తోంది. సాయంత్రం బాలా ఆలయానికి వెళ్లే రోడ్డు వైపునకు ఉన్న కిటికీ లేక ఇనుప కడ్డీలు బిగిపోయాయి. మెస్ కూడా లేకపోవడంతో చలి తీవ్రంగా ఉంటోంది.

● చిలమత్తూరు బీసీ బాలుర వసతి గృహంలో కిటికీలకు మెస్ లేకపోవడంతో దోమలు లోపలికి వస్తున్నాయి. కిటికీలు ఒంపులు తిరగడంతో గాలికి లోనికి ప్రవేశిస్తోంది. దీంతో చలి ఎక్కువగా వేస్తోందని చలికి వణకాల్సిన పరిస్థితి ఉంది.

● హిందూపురం కళాశాల బాలుర వసతి గృహాల్లో ఉంటున్న వారికి దుప్పట్లు సరఫరా చేయక పోవడంతో చలికి ఇబ్బందులు పడుతున్నారు. ఇంటి నుంచి దుప్పట్లు తీసుకువచ్చి కప్పుకొంటున్నారు.

● పెనుకొండ పట్టణంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ వసతి గృహం 4 దశాబ్దాల క్రితం నిర్మించారు. ప్రస్తుతం ఇక్కడ 52 మంది విద్యార్థులు ఉంటున్నారు. వసతి గృహ భవనం శిథిలావస్థకు చేరింది. గతేడాది డిసెంబరులో భవనం ఆధునికీకరణకు రూ.35లక్షల నిధులు మంజూరైనా పనులు ప్రారంభించ లేదు. మరుగుదొడ్లు, స్నానపు గదులు పైకప్పు పెచ్చులూడి పడుతుండడంతో విద్యార్థులు లోపలికివ వెళ్లడానికి భయపడుతున్నారు. ప్రస్తుతం చలికే ఆరుబయట నీటిట్యాంకు వద్ద స్నానమాచరిస్తూ అవస్థలు పడుతున్నారు.

గుడిబండ : ఇంటి నుంచి తెచ్చుకున్న దుప్పట్లు కప్పుకొని నిద్రిస్తున్న విద్యార్థులు

బీసీ వసతి గృహాల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి

బీసీ వసతి గృహాల్లో అభివృద్ధి పనుల కోసం రూ.1.60 కోట్లు మంజూరయ్యాయి. ఇప్పటికే వసతి గృహాల్లో పనులు జరుగుతున్నాయి. ప్రధానంగా మెస్‌ల ఏర్పాటు, మరుగుదొడ్లు, నీటి వసతి, కిటికీలు వంటివి మరమ్మతులు చేస్తున్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం.

- గంగాధర్, ఏబీసీడబ్ల్యూవో, మడకశిర

పెళ్లి సంబంధాల కోసం చూస్తున్నారా...

వడ్డెర కుల అవివాహితులకు సువర్ణావకాశం

నేడు, రేపు వడ్డెర కుల అవివాహిత వధూవరులకు

ఈనాడు పెళ్లిపందిరి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్

తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదిక అయిన 'ఈనాడు పెళ్లి పందిరి', వడ్డెర కుల అవివాహిత వధూవరులకు ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం నిర్వహిస్తుంది. వివాహం కోసం ఎదురుచూస్తున్న వధూవరులతో పాటు సంబంధిత కుటుంబీకులు నేడు (శనివారం, డిసెంబరు 13న), రేపు (ఆదివారం, డిసెంబరు 14న) ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 5.30 గం. వరకు తమ ప్రొఫైల్‌ను ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు.

మరిన్ని వివరాలకు 91543 66099, 91547 72006 ఫోన్ నంబర్లకు సంప్రదించవచ్చు.

వధూవరుల బయోడేటా, ఫొటోలను పైన తెలిపిన వాట్సప్ నంబర్లకు పంపి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్‌ను ఫోన్ యాప్ ద్వారా చేసుకోవచ్చు.

మొదటి అదనపు జిల్లా కోర్టు పీపీగా లేపాక్షినాయుడు



అనంతపురం (లీగల్), న్యూస్‌టుడే: మొదటి అదనపు జిల్లా న్యాయస్థానం పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా వై. లేపాక్షినాయుడును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. బెళుగుప్ప మండలం గంగవరానికి చెందిన లేపాక్షినాయుడు 1993లో న్యాయవాద వృత్తిని చేపట్టారు. గతంలో తెదేపా న్యాయ విభాగంలో పని చేస్తూ న్యాయ సహాయం అందజేశారు. తెదేపా న్యాయ విభాగం జిల్లా అధ్యక్షులుగా సేవలందించారు. ఆయనలో ఉన్న వృత్తి నైపుణ్యం, సేవాతత్పరతకు గుర్తింపు లభించింది. మొదటి అదనపు జిల్లా న్యాయస్థానం పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియమితులయ్యారు. శనివారం బాధ్యతలు స్వీకరించే అవకాశాలున్నాయి. ఈ సందర్భంగా లేపాక్షినాయుడు మాట్లాడుతూ.. క్రిమినల్ కేసుల్లో నిందితులకు శిక్షలు పడి, బాధితులకు న్యాయం లభించేలా కృషి చేస్తానన్నారు.

ప్రతి అర్జీకి పరిష్కారం: మంత్రి పయ్యావుల కేశవ్

రాంనగర్(అనంతపురం), న్యూస్‌టుడే : ప్రజా సమస్యల పరిష్కార దిశగా ప్రభుత్వం పని చేస్తోందని, ప్రతి అర్జీకి పరిష్కారం చూపడమే ఏకైక లక్ష్యమని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. రాష్ట్రస్థాయిలో చంద్రబాబుతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలంతా ప్రజాదర్బార్ కార్యక్రమాలు నిర్వహించి ప్రజల సమస్యలపై అర్జీలు స్వీకరించాలి. వాటిని వేగవంతంగా పరిష్కారం చేయాలన్నదే ముఖ్యమంత్రి ముఖ్య ఉద్దేశమన్నారు. శుక్రవారం అనంతపురం నగరం రాంనగర్‌లోని క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. ప్రజలు, ఉద్యోగుల నుంచి అర్జీలు తీసుకున్నారు. అర్జీదారులతో మంత్రి ఓపిగ్గా మాట్లాడి, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వచ్చిన అర్జీలను అధికారులకు పంపి, వాటిని గడువులోపు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.

అనంతపురం క్యాంపు కార్యాలయంలో ప్రజల సమస్యలు వింటున్న మంత్రి పయ్యావుల కేశవ్

ఉపాధి కల్పనే లక్ష్యంగా బృందాల పర్యటన

ఉరవకొండ, న్యూస్‌టుడే: ఉరవకొండ నియోజకవర్గంలో ఉపాధి అవకాశాలు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా శుక్రవారం ఎన్‌ఐఆర్డీ, సెర్ప్ రాష్ట్రస్థాయి అధికారుల బృందాలు అవకాశాల పరిశీలనకు క్షేత్రస్థాయికి వచ్చాయి. నియోజకవర్గంలో టెక్స్‌టైల్ పార్కుతోపాటు జీవాల పెంపకం, మునగ సాగు, వెదురుతో కూడిన వ్యవసాయం ద్వారా ఉపాధి కల్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. వీటిపై ఎంత మంది ఆధారపడి జీవిస్తున్నారు? ఇతరత్రా సమాచారాన్ని అధికారులు క్షేత్రస్థాయిలో సేకరిస్తున్నారు. సెర్ప్ ప్రాజెక్టు ఈడీ శ్రీనివాస్, ఎన్‌ఐఆర్డీ ఎన్‌ఆర్పీ కళ్యాణ్‌కుమార్ సారథ్యంలో అధికారుల బృందాలు వాసన్, టాటా సంస్థల ప్రతినిధులు ఉరవకొండలో మహిళలు, రైతులు, చేనేత కార్మికులతో విడివిడిగా సమావేశాలు నిర్వహించారు. మునగ, వెదురు సంబంధ వ్యవసాయానికి ఎంత సముఖంగా ఉన్నారన్న విషయంపై ఆరా తీశారు. రెండు రోజులపాటు పర్యటించి సేకరించిన అంశాలను నివేదిక రూపంలో ప్రభుత్వానికి అందిస్తామని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో వెలుగు జిల్లా ప్రాజెక్టు మేనేజరు గంగాధర్, వాసన్ ఎస్పీవో ఊతప్ప, పీవో ఉదయ్, కొండారెడ్డి, టాటా సంస్థ ప్రతినిధి వాసు, వెలుగు ఏసీ శివప్రసాద్, ఏపీఎం శివయ్య తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న సెర్ప్ ప్రాజెక్టు ఈడీ శ్రీనివాస్

ఇంధన పరిరక్షణపై విద్యార్థులకు పోటీలు

అనంతపురం విద్య, న్యూస్‌టుడే: ఇంధన పరిరక్షణలో భాగంగా 9, 10వ తరగతి విద్యార్థులకు సైన్స్ ప్రదర్శన పోటీలు నిర్వహిస్తున్నట్లు విద్యుత్తుశాఖ అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల ఎస్ఈలు శేషాద్రిశేఖర్, సంపత్‌కుమార్ తెలిపారు. ఈనెల 19, 20 తేదీల్లో తిరుపతిలో ఈ పోటీలు జరుగుతాయన్నారు. 87124 80430 ఫోను నంబరుకు వాట్సప్ ద్వారా పేర్లు నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వక్తృత్వ, క్విజ్ పోటీలు కూడా జరుగుతాయన్నారు.

సంక్షేమ పథకాలకు బ్యాంకర్లు సహకరించాలి

ఎంపీ అంబికా, కలెక్టర్ ఆనంద్ వెల్లడి

జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే: ప్రభుత్వ సంక్షేమ పథకాల పురోగతికి బ్యాంకర్లు విరివిగా రుణాలు ఇవ్వాల్సిందే. మీకు నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించాలి. ఇది మీ బాధ్యత.. అని ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్సు హాలులో బ్యాంకర్ల జిల్లా స్థాయి సమావేశం జరిగింది. ఎంపీ, కలెక్టర్ మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పరిశ్రమలు, డ్వాక్రా.. వంటి శాఖలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు విధిగా రుణాలు ఇచ్చి ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పని చేయాలని సూచించారు. ముద్ర యోజన, సూర్యఘర్, ఉపాధి కల్పన.. వంటి పథకాల లక్ష్య సాధనలో వెనుకపడ్డారు. దీనికి బ్యాంకర్లు కొందరు తగిన చొరవ, సహకారం లేకపోవడమేనన్నారు. సిటీ యూనియన్, బంధన్, కొటక్ మహేంద్ర.. తదితర బ్యాంకులు మరింత శ్రద్ధ పెట్టాలన్నారు. ఈ సమావేశ ప్రాధాన్యాన్ని గుర్తించకుండా హాజరు కాని బ్యాంకర్లకు తాఖీదులు జారీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. వీరి వైఖరిపై ఎస్ఎల్‌బీసీకి నివేదించాలన్నారు. కేంద్ర విశ్వవిద్యాలయంలో ఒక బ్రాంచి, ఏటీఎంను సత్వరమే ఏర్పాటు చేయాలని ఎల్‌డీఎంకు సూచించారు. మరూరు, నెలకొండ, సంతేకొండాపురం వంటి ప్రాంతాల్లో బ్రాంచీల డిమాండ్‌ను గుర్తించాలన్నారు. సిబిల్ స్కోర్‌తో నిమిత్తం లేకుండా రుణాలు ఇవ్వాలన్నారు. ఇలాంటి కుంటిసాకులతో రుణాలు ఇవ్వని బ్యాంకుల జాబితాను తమకు పంపాలన్నారు. సూర్యఘర్ కింద దరఖాస్తు చేసుకున్న 512 మంది విజ్ఞప్తులను బ్యాంకులు తిరస్కరించిన తీరుపై ఆరా తీయాలన్నారు.

మాట్లాడుతున్న ఎంపీ అంబికా, కలెక్టర్ ఆనంద్, ఎల్‌డీఎం నరేశ్‌రెడ్డి

దివ్యాంగుల అభ్యున్నతికి ప్రాధాన్యం : కలెక్టర్

పుట్టపర్తి, న్యూస్‌టుడే: దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్, ఎమ్మెల్యే సింధూరరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం సాయిఆరామంలో అంతర్జాతీయ విభిన్న దినోత్సవం 2025ను ఘనంగా నిర్వహించారు. దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు, భవిష్యత్తు కార్యాచరణపై వివరించారు. దివ్యాంగులకు ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ర్యాంపులు, లిఫ్టులు ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ దివ్యాంగుల పింఛన్‌ను రూ.3 నుంచి రూ.6వేలకు పెంచడం దేశంలోనే ఏపీలో కూటమి ప్రభుత్వం చేపట్టిందని తెలిపారు. వివిధ రంగాల్లో ప్రతిభ కనబరుస్తున్న దివ్యాంగుల విజయాలను ప్రశంసించారు. మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, విభిన్న ప్రతిభావంతుల కార్పొరేషన్ ఛైర్మన్ గూడిపూడి నారాయణస్వామి ప్రతి నియోజకవర్గానికి 10 చొప్పున మూడు చక్రాల స్కూటర్లు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. సహాయ సంచాలకులు అర్చన ఉమ్మడి జిల్లా క్రీడాకారిణి దీపికా నేతృత్వంలో భారత తొలి అంధ మహిళల టీ-20 క్రికెట్ ప్రపంచకప్ గెలవడం రాష్ట్రానికి, జిల్లాకు గర్వకారణమన్నారు. విభిన్న ప్రతిభావంతుల స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులకు రూ. 63.45 లక్షలు బ్యాంకు లింకేజీ రుణాల మెగా చెక్కుతో పాటు, దివ్యాంగుల ఆటలపోటీల్లో ప్రతిభ కనబర్చిన వారికి పతకాలు, ప్రశంసా పత్రాలు పంపిణీ చేశారు. ఆర్డీవో సువర్ణ, డీఆర్‌డీఏ పీడీ నరసయ్య తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్

త్వరలో డిఫెన్స్ పరిశ్రమ ఏర్పాటుకు శంకుస్థాపన

మాట్లాడుతున్న ఎం.ఎస్.రాజు

మడకశిర: మడకశిర సమీపంలోని ఆర్.అనంతపురం వద్ద ఇటీవల ఆమోదం తెలిపిన డిఫెన్స్ పరిశ్రమ అతి త్వరలోనే కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతుల మీదుగా శంకుస్థాపన చేస్తారని ఎమ్మెల్యే ఎం.ఎస్.రాజు తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. నియోజకవర్గానికి రూ.8,500కోట్లతో 2,125 మెగావాట్ల అతిపెద్ద సోలార్ ప్రాజెక్టును కేటాయించడం పట్ల ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. అమరాపురం చెరువులో జలహారతి కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరవుతున్నారని తెలిపారు.

'షూటింగ్ బాల్' జిల్లా జట్ల ఎంపిక

ఎంపికైన క్రీడాకారులు

బుక్కపట్నం, న్యూస్‌టుడే : రాష్ట్ర స్థాయి 44వ సీనియర్ షూటింగ్‌బాల్ పోటీలకు ఉమ్మడి అనంత జిల్లా జట్లను ఎంపిక చేశారు. బుక్కపట్నం బాలుర ఉన్నత పాఠశాలలో శుక్రవారం అసోసియేషన్ కార్యదర్శి పూల ప్రసాద్ ఆధ్వర్యంలో ఎంపిక పోటీలను జరిపారు. కార్యక్రమానికి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ మక్బూల్ హుసేన్, పాఠశాల ఇన్‌ఛార్జి హెచ్‌ఎం బాబయ్య, భాస్కర్‌రావులు హాజరై పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా అనంతపురం జిల్లా కార్యదర్శి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ షూటింగ్ బాల్ రాష్ట్రమంతటా అభివృద్ధి చెందుతోందన్నారు. రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో రాణించిన క్రీడాకారులకు ఉద్యోగ అవకాశాలు ఉంటాయన్నారు. ఎంపికైన క్రీడాకారులు ఈనెల 19 నుంచి 21 వరకు కర్నూలులో జరిగే 44వ రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. ఈకార్యక్రమంలో పీడీలు రామకృష్ణ, ఉషారాణి, స్వర్ణకుమారి, అశ్విని, రమాదేవి, జ్యోతి, ప్రసన్నలక్ష్మి, షెక్షావలి, నరేష్, అరవింద్, సీనియర్ క్రీడాకారులు జగదీష్, వెంకీ, షౌకత్‌వలి, తదితరులు పాల్గొన్నారు.

బాల్య వివాహ రహిత జిల్లాగా మారుద్దాం

సంతకం చేస్తున్న కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్, సీడీపీవో ప్రమీల

పుట్టపర్తి, న్యూస్‌టుడే : శ్రీసత్యసాయి జిల్లాను బాల్య వివాహ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు అన్ని శాఖలు బాధ్యతతో, సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మిషన్ వాత్సల్య పథకంలో భాగంగా జిల్లాలో బాల్య వివాహ నిర్మూలనకు వంద రోజుల అవగాహన కార్యక్రమం నిర్వహణపై కలెక్టర్ సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల్య వివాహాలు ఒకే కుటుంబానికే కాదు, సమాజానికే నష్టం కలిగించే సామాజిక అంశం అని పేర్కొన్నారు. బాల్య వివాహాలు జరగకుండా సకాలంలో నివారణ చర్యలు తీసుకోవాలన్నారు. బాలల భవిష్యత్తు ప్రమాదంలో పడకుండా పాఠశాలలు, ఐసీడీఎస్ కేంద్రాలు, పోలీసుశాఖ, గ్రామ,వార్డు సచివాలయాలు పరస్పర సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. పట్టణ, గ్రామాల్లో ర్యాలీలు, మానవహక్కుల దినోత్సవాలు, మహిళ దినోత్సవాల్లో ప్రత్యేక ప్రచారం చేయాలన్నారు. బాల్య వివాహరహిత ప్రచార క్యాంపెయిన్ బ్యానర్‌పై కలెక్టర్ సంతకం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆర్డీవో సువర్ణ, డీఎస్పీ విజయ్‌కుమార్, ఐసీడీఎస్ పీడీ ప్రమీలారెడ్డి, డీపీవో సమత, డీఆర్‌డీఏ పీడీ నరసయ్య పాల్గొన్నారు.

22 నుంచి కానిస్టేబుళ్లకు శిక్షణ

డీటీసీలో ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఎస్పీ జగదీశ్

అనంత నేరవార్తలు, న్యూస్‌టుడే: జిల్లాలో నిర్వహించనున్న పోలీస్ కానిస్టేబుళ్ల శిక్షణ కార్యక్రమాల నేపథ్యంలో ఎస్పీ జగదీశ్ శుక్రవారం జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్ (డీటీసీ)ను సందర్శించారు. ఇటీవల ఎంపికై అనంతపురం జిల్లాకు కేటాయించిన 98 మంది స్టైపండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుళ్లకు (ఎస్‌సీటీపీసీ) ఈనెల 22 నుంచి శిక్షణ తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో శిక్షణ కార్యక్రమాలకు ఎటువంటి అంతరాయం లేకుండా సమగ్రంగా సాగేందుకు అవసరమైన ఏర్పాట్లను ఎస్పీ పరిశీలించారు. శిక్షణార్థుల కోసం బ్యారక్‌లు, క్లాస్ రూంలు, పరేడ్ మైదానం, శారీరక శిక్షణ స్థలాలు, మౌలిక సదుపాయాలు, పరిశుభ్రత వంటి ప్రధాన విభాగాలను పర్యవేక్షించారు. మిగిలి ఉన్న పనులను తక్షణమే పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. శిక్షణార్థులు పొందే వసతి, తాగునీరు, భద్రత, వైద్య సదుపాయాలు వంటి ప్రధాన అంశాలపై అధికారులు నిరంతర పర్యవేక్షణ చేయాలని సూచించారు.

అక్రమ కట్టడాలకు ఇటుకల తరలింపు

అడ్డుకున్న వీఆర్వో

వైకాపా నాయకుడికి చెందిన ట్రాక్టరు

తనకల్లు, న్యూస్‌టుడే : మండలంలోని బొంతలపల్లి పంచాయతీలో సర్వేనంబరు 183-ఎ లోని ప్రభుత్వ భూమిలో అక్రమంగా వెలసిన కట్టడాలను గురువారం తహసీల్దారు షాబుద్దీన్ పరిశీలించారు. ఆ సమయంలో అన్నమయ్య జిల్లా ములకలచెరువుకు చెందిన ఓ వైకాపా నాయకుడి ట్రాక్టర్‌లో సిమెంట్ ఇటుకలు దింపుతుండగా రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. ప్రభుత్వ భూమిలో అక్రమ కట్టడాలకు ఇటుకలు తరలించడం నేరమని, ట్రాక్టరు, ఇటుకలను తనకల్లు పోలీస్‌స్టేషన్‌కు తరలించాలని వీఆర్‌ఓ ఆంజనేయులును తహసీల్దారు ఆదేశించారు. వీఆర్‌ఓ ట్రాక్టర్‌ను తనకల్లుకు తీసుకెళ్లాలని డ్రైవర్‌కు సూచించినా పట్టించుకోలేదు. అక్కడే ఉన్న స్త్రీలతో కలిసి వీఆర్‌ఓను ముట్టడించి ఇటుకలను అక్కడే దింపేసి ట్రాక్టర్‌ను తీసుకెళ్లాడు. ఈ ఘటనపై వీఆర్‌ఓ ఆంజనేయులును వివరణ కోరగా బలవంతంగా ట్రాక్టర్‌ను తీసుకెళ్లారని, మరోసారి ఇలాంటివి జరగకుండా చూస్తామన్నారు.

నకిలీ బంగారంతో రుణాలకు యత్నించిన నిందితుల అరెస్టు

గోరంట్ల, ఓబుళదేవరచెరువు, న్యూస్‌టుడే: గోరంట్ల, ఓబుళదేవరచెరువు ఎస్‌బీఐ శాఖల్లో ఈనెల 9వ తేదీ నకిలీ బంగారంతో బ్యాంకు సిబ్బందిని మోసం చేసి రుణాలు తీసుకోవాలని ప్రయత్నం చేసి పోలీసులకు చిక్కిన కేసుల్లో రెండుచోట్లా శుక్రవారం ఏడుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు సీఐ శేఖర్, ఎస్సై మల్లికార్జునరెడ్డి తెలిపారు. గోరంట్ల పీఎస్ పరిధిలోని పాలసముద్రం సమీపంలో జాతీయ రహదారిపై యలహంకకు చెందిన నంజుండప్ప, శంకర, గోరంట్లకు చెందిన వడ్డెశంకర్‌లను గురువారం రాత్రి అరెస్టుచేసి రిమాండ్‌కు పంపినట్లు వివరించారు. ఓబుళదేవరచెరువు పీఎస్ పరిధిలోని మహమ్మదాబాద్ క్రాస్ సమీపంలో డబురువారిపల్లికి చెందిన జయప్ప, యలహంకకు చెందిన ముస్తాక్ పాషా, రఘుకుమార్, బెంగళూరు మంజునాథ్‌నగర్‌కు చెందిన నగేష్‌లను అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. వారి నుంచి టయోటా ఫార్చునర్ వాహనం, బ్యాంక్‌లో పెట్టిన 261.99 గ్రాముల వడ్డాణం, 226.17 గ్రాముల లాంగ్‌ఛైన్, 281.33 గ్రాముల మరో వడ్డాణం స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఈకేసులో ప్రతిభ చూపిన ఎస్సైతో పాటు హెచ్‌సీలు వెంకటేశ్, రమేశ్‌నాయక్, పీసీలు లోకేశ్, గోవర్ధన్‌లను డీఎస్పీ విజయకుమార్ అభినందినట్లు పేర్కొన్నారు.

ప్రముఖ ఆర్థోపెడిక్ & రోబోటిక్ జాయింట్ రీప్లేస్‌మెంట్ సర్జన్ ఇప్పుడు మన అనంతపురంలో

ఉచితంగా చూడబడును (ప్రతి నెల రెండవ శనివారం)

13-12-2025

ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు

Dr. R.Kartheek
MBBS, MS (Ortho),
Fellowship in Joint Replacement Surgery,
Fellowship in Knee Surgery (Netherlands),
Fellowship in Hip Preservation and Tumor Surgery (Switzerland)
Consultant Joint Replacement, Arthroscopy and deformity Correction Surgeon

ఎవరు సంప్రదించాలంటే?
● మోకాళ్లు, తుంటి నొప్పులు మరియు మోకాళ్ల మార్పిడి చికిత్స
● కీళ్ల మార్పిడి చికిత్స తర్వాత ఇన్ఫెక్షన్ మరియు చీము పట్టినవాళ్ళు
● క్రీడలు మరియు లిగమెంట్ ఇంజురీవాళ్ళు, ఎముకల క్యాన్సర్ వాళ్ళు
● వంకరగా & దీర్ఘకాలికంగా ఎముకలు అతకని (Non-union) వాళ్ళు

కార్తీక్ ఆర్థో క్లీనిక్
మహా డయాగ్నొస్టిక్ ప్రక్కన, సాయినగర్ 3వ క్రాస్, అనంతపురం.

అపాయింట్‌మెంట్స్ కొరకు సంప్రదించండి
సెల్: 7075202551

యువకుడి దారుణ హత్య

చంద్ర

చంద్ర మృతదేహం వద్ద రోదిస్తున్న భార్య

గుంతకల్లు పట్టణం, న్యూస్‌టుడే: గుంతకల్లులో శుక్రవారం ఉదయం చంద్ర (35) అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఇంటి వద్ద కుళాయి నీళ్లు పట్టుకునే విషయంలో శివకుమార్, చంద్ర గొడవ పడటంతో హత్యకు దారి తీసిందని స్థానికులు పేర్కొన్నారు. చిప్పగిరి మండలం నంచర్ల గ్రామానికి చెందిన చంద్ర పాత గుంతకల్లులోని అంకాలమ్మ గుడి రోడ్డులైన్‌లో కురబ కాలనీలో ఇల్లు అద్దెకు తీసుకొని నివాసం ఉంటున్నాడు. టైలరింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. అతని ఇంటి పక్కనే హోతూరు గ్రామానికి చెందిన శివకుమార్ నివాసం ఉంటున్నాడు. ఉదయం 9 గంటల ప్రాంతంలో చంద్ర, అతని భార్య పుష్పావతి ఇంటి వద్ద కుళాయి నీళ్లు పట్టుకుంటుండగా శివకుమార్ వచ్చి తాను నీళ్లు పట్టుకోవాలని వాదించాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. కోపోద్రేక్తుడైన శివకుమార్ ఇంట్లోకి వెళ్లి కొడవలి తెచ్చి చంద్ర మెడపై నరకడంతో అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందాడు. మృతుడి భార్య, స్థానికులు కేకలు వేయడంతో నిందితుడు పరారయ్యాడు. కళ్లెదుటే భర్త హత్యకు గురికావడంతో భార్య కన్నీటి పర్యంతమైంది. వీరి మధ్య పాత గొడవలు ఉన్నట్లు తెలుస్తోంది. రెండో పట్టణ పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని హత్య ఘటనపై వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.

విద్యార్థి సంఘాల పేరుతో బెదిరిస్తున్న వారిపై కేసు

కదిరి పట్టణం, న్యూస్‌టుడే: విద్యార్థిసంఘాల పేరుతో ప్రభుత్వ వసతిగృహాలకు వెళ్లి బెదిరించడం, వసూళ్లకు పాల్పడుతున్న వారిపై కదిరి పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. బీసీ సహాయ సంక్షేమ అధికారి బాలాజీ, వార్డెన్లు జయరామిరెడ్డి, ఓబులరెడ్డి, పెద్దన్న, సరస్వతి తదితరులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు తగు చర్యలు తీసుకున్నారు. కదిరికి చెందిన అరుణ్‌కుమార్, ఉపేంద్ర మరికొందరు విద్యార్థినాయకులమంటూ వసతిగృహాల్లోకి ప్రవేశించి సిబ్బందిని బెదిరిస్తున్నట్లు పోలీసులకు తెలిపారు. వసతిగృహాల్లో పని చేస్తున్న అధికారులు తప్పుచేస్తున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టి, బ్లాక్ మెయిల్ చేస్తున్నారని వివరించారు. వసతిగృహాల విద్యార్థులను రెచ్చగొట్టడం, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామంటూ డబ్బులు డిమాండ్ చేస్తున్నారని అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అరుణ్‌కుమార్, ఉపేంద్రతో పాటు మరికొందరిపై కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ నారాయణరెడ్డి తెలిపారు.

హత్య కేసులో నిందితుడికి కటకటాలు

వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ శివనారాయణస్వామి, సీఐ నాగేంద్ర

కదిరి పట్టణం, న్యూస్‌టుడే : నల్లచెరువు మండలం ఓరువాయి సమీపంలో ఈనెల 9న చలపతి(40)ని హత్య చేసిన కేసులో నిందితుడు వెంకటరమణను పోలీసులు అరెస్టు చేశారు. హత్య కేసు వివరాలను కదిరి గ్రామీణ సర్కిల్ కార్యాలయంలో డీఎస్పీ శివనారాయణస్వామి విలేకరుల సమావేశంలో వివరించారు. మల్లిరెడ్డిపల్లికి చెందిన వెంకటరమణ ఐదేళ్ల కిందట తన ఇంటి వద్ద మరుగుదొడ్డి నిర్మాణ పనులు చేపట్టాలని కుమ్మరవాండ్లపల్లికి చెందిన చలపతికి అప్పగించాడు. చలపతి, ఆయన భార్య లక్ష్మీదేవి నిర్మాణ పనులు చేసే క్రమంలో వెంకటరమణ భార్య అశ్వనితో చలపతికి పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈవిషయం తెలుసుకున్న వెంకటరమణ ఇద్దర్నీ పలుమార్లు హెచ్చరించాడు. అయినా వారి తీరు మారకపోవడంతో వెంకటరమణ తన భార్య అశ్వనితో తరచూ గొడవ పడేవాడు. ఈక్రమంలో భార్య మూడేళ్ల కిందట పిల్లలతో కలిసి పుట్టినింటికి వెళ్లిపోయింది. భార్య దూరం కావడానికి కారణమైన చలపతిని చంపాలని నిర్ణయించుకున్నాడు. ఈనెల 9న ఓరువాయి శివారులో చలపతి ఒంటరిగా ఉన్నట్లు తెలుసుకుని అక్కడికి వెళ్లాడు. ఆ వెంటనే వేటకొడవలితో విచక్షణంగా రహితంగా నరికాడు. తీవ్రంగా గాయపడిన చలపతి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి భార్య లక్ష్మీదేవి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్నారు. పోలీసులు శుక్రవారం నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు డీఎస్పీ తెలిపారు.

హిందూపురం

•హిందూపురం •పెనుకొండ •మడకశిర

భక్తిశ్రద్ధలతో ఆరాధనోత్సవాలు

లేపాక్షి : కంచిసముద్రంలో గొందావళి సద్గురు బ్రహ్మ చైతన్య స్వామి ఆరాధనోత్సవాలు, శ్రీరామ సప్తాహ మహోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ నెల 7వతేదీన ప్రారంభమైన కార్యక్రమాలు ఈ నెల 14వతేదీ వరకు సాగుతాయి. శుక్రవారం ఆలయంలో రుద్రాభిషేకం, సహస్ర నామ పూజ నిర్వహించారు. మహిళలు ఉపవాసదీక్షతో జ్యోతులను మోసుకొచ్చి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు.

జ్యోతులతో ఊరేగింపుగా వస్తున్న గ్రామస్థులు

రోడ్డు సౌకర్యం లేక రాకపోకలకు ఇబ్బందులు

రొద్దం, న్యూస్‌టుడే : రొద్దం పంచాయతీ పరిధిలోని పాతర్లపల్లి నుంచి గొబ్బరంపల్లికి వెళ్లే మట్టి రోడ్డులో గుంతలు నెలకొని, దారి మధ్యలో ఉన్న వంక నుంచి రొద్దం పెద్ద చెరువుకు నీరు చేరుతోంది. దీంతో ఆయా గ్రామాల ప్రజలు రాకపోకలు చేయడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ దారిలో పాతర్లపల్లి, బొమ్మిరెడ్డిపల్లి, పాత గొబ్బరంపల్లి, కొత్త గొబ్బరంపల్లి గ్రామాల ప్రజలు రాకపోకలు చేస్తుంటారు. వర్షాలు కురిసిన ప్రతిసారి నరకయాతనతో ప్రయాణం సాగిస్తున్నట్లు వాపోతున్నారు. ఇటీవల హంద్రీనీవా కాలువ నుంచి తురకలాపట్నం చెరువుకు నీరు చేరింది. దీంతో ఈ నీరు మరవ ద్వారా స్థానిక వంక నుంచి రొద్దం పెద్ద చెరువుకు చేరుతోంది. దీంతో వెళ్లేందుకు ఇబ్బందులు తప్పడంలేదని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పై గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు. ఈ విషయమై మండల ఇంజినీరు వెంకటనారాయణ వివరణ కోరగా ప్రతిపాదనలు పంపించామన్నారు.

పాతర్లపల్లి వద్ద గొర్రెలను వాగు దాటిస్తున్న కాపరి

అసంపూర్తి భవనాలు.. అవస్థల్లో ఉద్యోగులు

సంతేబిదనూరు వద్ద పిల్లర్లకే పరిమితమైన భవనం

హిందూపురం గ్రామీణం, న్యూస్‌టుడే: గ్రామీణ మండలంలో గత వైకాపా ప్రభుత్వ పాలనలో 2021-22లో ఆయా పంచాయతీల్లో కోట్ల వ్యయంతో నిర్మించతలపెట్టిన వివిధ శాఖల భవనాల నిర్మాణాలు 2023లో అర్ధాంతరంగా ఆగిపోయాయి. గ్రామాల్లో చేపట్టిన భవనాల నిర్మాణాల్లో కొన్ని పునాది తవ్వకం, మరికొన్ని పునాది రాళ్లకే, ఇంకొన్ని పిల్లర్ల ఏర్పాటు ఇలా వివిధ దశల్లో మూలుగుతున్నాయి. ప్రస్తుతం ఆ పరిసరాల్లో కంపచెట్లు, పిచ్చిమొక్కలు పెరిగి అటవీ ప్రాంతాన్ని తలపిస్తోంది. మరిన్ని గ్రామాల్లో భవనాల నిర్మాణం పూర్తయి ఏళ్ల గడుస్తున్నా నిర్వహణ కోసం ప్రారంభించలేదు. ఇది ఇలా ఉంటే సచివాలయాలకు సొంత భవనాలు లేక పాతవాటిలోనే అసౌకర్యాల మధ్యనే అధికారులు విధులు నిర్వహిస్తున్నారు.

ఏయే గ్రామాల్లో ఎలా ఉన్నాయంటే...

- మలుగూరు పంచాయతీ గ్రామంలో రైతు, సచివాలయ భవనాలు పునాదుల తవ్వకానికే పరిమితం అయ్యాయి.
- చౌళూరు పంచాయతీలో రామచంద్రాపురంలో సచివాలయం. రైతు భవనాల నిర్మాణం అయ్యాయి. తలుపులు, కిటికీలు ఏర్పాటు చేయలేదు. గోడలకు సిమెంటు వేయలేదు.
- చలివెందల గ్రామంలో పశుపుల ఆస్పత్రి భవనం నిర్మాణమై రెండేళ్లైనా ప్రారంభానికి నోచుకోలేదు.
- సంతేబిదనూరు, కిరికెర, కొటిపి, పూలకుంట, బేవనహళ్లి, చౌళూరు, చలివెందల, ఎం.బీరేపల్లి, కగ్గల్లు గ్రామాల్లో పిల్లర్ల ఏర్పాటుతోనే నిర్మాణాలు ఆగిపోయాయి.

నిధులు వస్తే పనులు చేపడతాం

ఆగిపోయిన భవనాల నిర్మాణ విషయమై ఆయా ప్రభుత్వ శాఖల అధికారులు నిధుల కోసం ప్రతిపాదనలు పంపారు. నిధులు వస్తే నిర్మాణ పనులు చేపడతాం. ప్రభుత్వ ఆదేశాలతో నిర్మాణం పూర్తిచేసుకున్న భవనాలు ప్రారంభోత్సవం చేస్తాం. అసౌకర్యంగా ఉన్న తాత్కాలికంగా సచివాలయాల్లో ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటాం.
-దామోదరమ్మ, ఎంపీడీవో, హిందూపురం

ఆత్మరక్షణకు కరాటే శిక్షణ

రొద్దం, న్యూస్‌టుడే : సర్వశిక్ష అభియాన్ ఆధ్వర్యంలో స్థానిక కస్తూర్బాగాంధీ గురుకుల పాఠశాల విద్యార్థినులకు ఆత్మరక్షణ కోసం కరాటే, కర్రసాము వంటి శిక్షణ తరగతులు ప్రారంభించినట్లు ఎస్‌వో నాగరత్నమ్మ పేర్కొన్నారు. పీఈటీ ధనలక్ష్మి పర్యవేక్షణలో శిక్షకుడు రామకృష్ణ ద్వారా శిక్షణ ఇప్పిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం 6, 7 తరగతులకు సంబంధించిన విద్యార్థులకు మాత్రమే శిక్షణ ఇస్తున్నట్లు ఆమె వివరించారు.

శిక్షణను పర్యవేక్షిస్తున్న ఎస్‌వో నాగరత్నమ్మ

మేమున్నాం.. మీకు తోడుగా

హిందూపురం : 91548 46650
పెనుకొండ : 91000 20922
మడకశిర : 76759 19016

సమస్య: కేకేపాళ్యం బీసీ కాలనీలో వీధి దీపాలు లేక అంధకారం నెలకొంది. **-లక్ష్మీనారాయణ**
సమాధానం: రెండు రోజుల్లో ఏర్పాటు చేస్తాం. **-అమరీశ్, పంచాయతీ కార్యదర్శి, ముతుకూరు**
సమస్య: దాసరపల్లి బీసీ కాలనీలో తాగునీటి సమస్య నెలకొంది. **-ఈరమ్మ**
సమాధానం: తాగునీటి సమస్య పరిష్కరిస్తాం. **-నాగరాజు, ఈఓఆర్‌డీ, గుడిబండ**
–న్యూస్‌టుడే, గుడిబండ

సమస్య: పరిగిలోని ఇందిరమ్మ బీసీ కాలనీలో వీధి దీపాలు వెలగడం లేదు. **-దాళెప్ప**
సమస్య: పరిగిలో ఉర్దూ ప్రాథమిక పాఠశాల, రామసుబ్బయ్య వీధిలో చెత్తాచెదారం నిండిపోయింది. **-చంద్రారెడ్డి, మద్దిలేటి, స్థానికులు**
సమాధానం: పంచాయతీ సిబ్బంది, కార్మికుల చేత పై సమస్యలను పరిష్కరింపజేస్తాను. **-విజయభాస్కర్, డిప్యూటీ ఎంపీడీవో**
–న్యూస్‌టుడే, పరిగి

సమస్య: పట్టణంలోని పరిగి రోడ్డు నుంచి ప్రభుత్వాస్పత్రికి వెళ్లే రహదారిలోని మొదటి భాగాన చెత్త పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతోంది. **-సురేంద్రనాథ్**
సమాధానం: పారిశుద్ధ్య కార్మికులను పంపి శుభ్రం చేయిస్తా. **-శంకర్, శానిటరీ ఇన్‌స్పెక్టర్, హిందూపురం.**
–న్యూస్‌టుడే, హిందూపురం సాంస్కృతికం

సమస్య: ఎస్.సడ్లపల్లిలో డ్రైనేజీలను శుభ్రం చేయడంలేదు. **-రాధాకృష్ణ**
సమాధానం: కాలువలను వెంటనే శుభ్రం చేయిస్తాం. **-శంకర్, పారిశుద్ధ్యవిభాగాధికారి**
–న్యూస్‌టుడే, హిందూపురంగ్రామీణం

గొయ్యి పూడ్చారు

హిందూపురం గ్రామీణం, న్యూస్‌టుడే: పట్టణంలో గుంతలు తవ్వడంతో ప్రజలకు, వాహనదారులకు కలిగే ఇబ్బందులపై ‘తవ్వుతారు... మరిచిపోతారు’ శీర్షికన ‘ఈనాడు’ లో గురువారం ప్రచురితమైన చిత్రవార్తకు మున్సిపల్ కమిషనర్ స్పందించారు. ఆదేశాలతో పారిశుద్ధ్య విభాగం అధికారి శంకర్ పర్యవేక్షణలో సిబ్బంది అప్రమత్తమై ప్రమాదంగా ఉన్న గొయ్యిని పూడ్చారు. సమస్య పరిష్కరించునందుకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.

స్పందనకు వందనం

పట్టు కార్యాలయం.. పచ్చగా ఆవరణం

గోరంట్లలోని పట్టుశాఖ కార్యాలయం వద్దకు వెళ్లగానే పచ్చని చెట్లు, చల్లనిగాలి స్వాగతం పలుకుతాయి. ఎంతో ఆహ్లాదమైన వాతావరణం వచ్చేవారికి కనువిందుచేస్తోంది. స్థానిక హిందూపురం ప్రధాన రహదారికి ఆనుకుని పట్టుశాఖ కార్యాలయం, పట్టుగూళ్ల మార్కెట్ ఎదురెదురుగా ఉన్నాయి. కొన్నేళ్ల క్రితం పట్టుగూళ్ల క్రయవిక్రయాలు నిలిచిపోవడంతో ఖాళీగా ఉన్న మార్కెట్ భవనంలో ప్రస్తుతం గోరంట్ల-1, 3 సచివాలయాలు నిర్వహిస్తున్నారు. అప్పట్లో పట్టుగూళ్లకు వేసవికాలంలో ఇబ్బంది ఎదురవకుండా ఆవరణం మొత్తం మొక్కలునాటి సంరక్షించారు. అవే నేడు పెద్దపెద్ద వృక్షాలుగా తయారై నీడ, మంచి గాలి, చూడచక్కగా పచ్చదనం అందిస్తున్నాయి. అక్కడికి వచ్చిన వారు ఇంకొంతసేపు అక్కడే ఉండిపోవాలన్న అభిప్రాయం కలిగే పరిస్థితి కల్పిస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. **-న్యూస్‌టుడే, గోరంట్ల**

ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా పనిచేస్తే సహించం

మడకశిర, న్యూస్‌టుడే : నియోజకవర్గంలోని కేజీబీవీలు, వసతి గృహాలు, ఎంజేపీ పాఠశాలలు, కళాశాలల్లో పలువురు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే విధంగా పనిచేస్తే చూస్తూ ఊరుకునేది లేదని ఎమ్మెల్యే ఎం.ఎస్.రాజు హెచ్చరించారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయన మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామితో కలిసి 5 మండలాల పరిధిలోని విద్యాలయాల ప్రిన్సిపాళ్లు, ఎస్‌ఓలతో సమావేశమై చర్చించారు. గుండుమల కేజీబీవీలో ఒక్కరే కూరగాయతో వంట చేస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. 25 స్నానపు గదులు, మరుగుదొడ్లు ఉంటే కేవలం 2 మాత్రమే పని చేయడం, వాటికి వాకిళ్లు లేకపోవడం అధ్వాన పనితీరుకు నిదర్శనం అన్నారు. ప్రభుత్వం విద్యాలయాల అభివృద్ధికి రూ.కోట్లు నిధులు విడుదల చేసి అన్ని సౌకర్యాలు కల్పిస్తుంటే కొంత మంది అధికారులు విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా ఉండటం సమంజసం కాదన్నారు. ఇకపైనా మీ పని తీరు మార్చుకోకపోతే కఠిన చర్యలు తప్పవన్నారు.

ప్రిన్సిపాళ్లు, వార్డెన్లతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఎం.ఎస్.రాజు, మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి

ప్రజా సమస్యల పరిష్కారానికే..

ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని సత్వర పరిష్కారం కోసమే ప్రతి శుక్రవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే ఎం.ఎస్.రాజు తెలిపారు. శుక్రవారం క్యాంపు కార్యాలయంలో పరిష్కార వేదిక నిర్వహించి ప్రజల నుంచి సమస్యలను స్వీకరించారు. వాటి పరిష్కారానికి కృషి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.

పదో తరగతి విద్యార్థులకు మాదిరి పత్రాలు

పెనకొండ, న్యూస్‌టుడే: మండలంలోని గుట్టూరు జడ్పీఉన్నత పాఠశాలలో పదోతరగతి విద్యార్థులకు శుక్రవారం యూటీఎఫ్ మోడల్‌టెస్ట్ పేపర్స్ పంపిణీ చేశారు. దాత తెదేపా నాయకుడు సూర్యనారాయణ రూ.5వేలు వెచ్చించి 56మంది విద్యార్థులకు టెస్ట్‌పేపర్స్ వితరణ చేసినట్లు హెచ్ఎం నాగార్జునుడు పేర్కొన్నారు.

నేడు విద్యుత్తు సరఫరాలో అంతరాయం

సోమందేపల్లి, న్యూస్‌టుడే: సోమందేపల్లిలో శనివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు మరమ్మతుల కారణంగా విద్యుత్తు సరఫరాను నిలిపి వేయనున్నట్లు ఆశాఖ ఏఈ పరమేశ్వర్‌రెడ్డి తెలిపారు. చేనేత-మర మగ్గాల యజమానులు, ఇతర విద్యుత్తు వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.

కొత్త జిల్లాపై కౌన్సిల్ ఏర్పాటు చేయాలని వినతి

హిందూపురం సాంస్కృతికం, న్యూస్‌టుడే: హిందూపురం పట్టణాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని, మున్సిపల్ కౌన్సిలర్ల ఆమోదం కోసం అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలని కోరుతూ జిల్లా సాధన కమిటీ ప్రతినిధులు మున్సిపల్ మేనేజర్ సురేంద్రకు వినతి పత్రం అందజేశారు. ఇందుకు ఛైర్మన్, కమిషనర్‌లు సైతం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలన్నారు. పట్టణంలో భౌగోళిక పరిస్థితులు, అభివృద్ధి అవకాశాలు, జనాభా, ఆర్థికస్థితి, ప్రభుత్వ కార్యాలయాల అవసరం వంటి అంశాలను వినతి పత్రంలో ప్రస్తావించారు. పట్టణాభివృద్ధి, ప్రాంతీయ ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకుని హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని కోరారు. సమావేశంలో జిల్లా సాధన కమిటీ అధ్యక్షుడు ఇందాద్, ఉపాధ్యక్షుడు బాబావలి, ప్రధాన కార్యదర్శి శ్రీరాములు, కార్యదర్శి నూర్ మహమ్మద్, పరూఖ్‌ఖాన్, శంకర్, న్యాయవాదులు ఉదయసింహారెడ్డి, వేణుగోపాల్, తదితరులు పాల్గొన్నారు.

మున్సిపల్ మేనేజర్‌కు వినతి పత్రం అందిస్తున్న జిల్లా సాధన కమిటీ ప్రతినిధులు

లక్ష్యసాధనకు విద్యార్థులు ముందుకు సాగాలి

హిందూపురం, న్యూస్‌టుడే: విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని దాని సాధన కోసం ముందుకు సాగాలని స్కూల్ ఆఫ్ లైఫ్‌సైన్స్ సెంట్రల్ యూనివర్సిటీ డీన్ షీలారెడ్డి విద్యార్థులకు సూచించారు. పూలకుంట సమీపంలోని లోటస్ పాఠశాల వార్షికోత్సవ వేడుకలు శుక్రవారం రాత్రి ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో సెంట్రల్ యూనివర్సిటీ ఆచార్య కేశవరెడ్డి, సువర్ణభారతి విద్యాసంస్థల ఛైర్మన్ నీలకంఠారెడ్డి, ఏవో అనిల్‌కుమార్, ఎంఈవో ఏహెచ్ గంగప్ప, లోటస్ డైరెక్టర్ ప్రజిత్‌రెడ్డి, ప్రిన్సిపల్ వై.రవీంద్రారెడ్డి, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

జ్యోతి వెలిగిస్తున్న డీన్ షీలారెడ్డి, ఆచార్య కేశవరెడ్డి తదితరులు

నాణ్యతా ప్రమాణాలతో పనులు చేయండి

హిందూపురం సాంస్కృతికం, న్యూస్‌టుడే: నాణ్యతా ప్రమాణాలతో పనులను చేయాలని మున్సిపల్ ఛైర్మన్ డీఈ రమేశ్‌కుమార్ పేర్కొన్నారు. పట్టణంలోని ధర్మపురంలో చిన్నచిన్న కాలువలు ఉండడంతో చెత్తాచెదారం చేరి మురుగు అక్కడే నిలవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సందర్భంగా ఆర్థిక సంఘం నిధులు రూ.6లక్షలతో నూతన కాలువల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. శుక్రవారం కాలువ నిర్మాణ పనులు మున్సిపల్ ఛైర్మన్ పరిశీలించారు. ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా సకాలంలో పూర్తిచేయాలని సూచించారు.

పనులను పర్యవేక్షిస్తున్న మున్సిపల్ ఛైర్మన్ డీఈ రమేశ్‌కుమార్

జొన్న పంటకు నిప్పు

పరిగి, న్యూస్‌టుడే: పి.నరసాపురం పంచాయతీలోని కొత్తపల్లి సమీపంలో రైతు శ్రీనివాసులు సాగు చేసిన జొన్న పంటకు ఎవరో గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టడంతో పంట కాలిపోయిందని బాధిత రైతు తెలిపారు. రెండు నెలల క్రితం రూ.15వేలు పెట్టుబడి పెట్టి జొన్న పంట సాగు చేశానని, పంట చేతికి అందే సమయంలో పంట మొత్తం కాలిపోయిందని వాపోయాడు. జరిగిన నష్టంపై వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేసి పరిహారం అందించేందుకు తగు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

కూలిన రోడ్డు.. ప్రమాదకరంగా ప్రయాణం

సోమందేపల్లి, న్యూస్‌టుడే: సోమందేపల్లిలోని దుర్గానగర్‌లో సిమెంటు రోడ్డు నేలకూలడంతో ప్రజలు ప్రమాదకరంగా ప్రయాణించాల్సి వస్తోంది. పదేళ్ల కిందట నిర్మించిన ఈ రహదారి కింద మట్టిని ఎలుకలు తోడేశాయి. విషయం తెలియక ఇటీవల బియ్యం బస్తాలతో ఒక వాహనం రావడంతో సిమెంటు దిమ్మె ఒక్కసారిగా పడిపోయింది. అయితే వాహనం ప్రమాదం నుంచి త్రుటిలో బయటపడటం విశేషం. సిమెంటు రహదారి దెబ్బతిని తమ రాకపోకలకు ముఖ్యంగా రాత్రిళ్లు ఇబ్బందికరంగా మారిందని పాదచారులు, వాహన చోదకులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. గీతానగర్-మారుతీనగర్ మధ్య కల్వర్టు వద్ద సిమెంటు రహదారి కింద వర్షాలకు మట్టి కొట్టుకు పోయి నేల కూలడంతో తెదేపా నాయకులు, గ్రామ పంచాయతీ, ఇంజినీరింగ్ అధికారులు వెంటనే మురుగు కాలువ, సిమెంటు రహదారిని నిర్మించి ఇబ్బందులను తొలగించిన విషయం తెలిసిందే. మండల అధికారులు వెంటనే స్పందించి, మరమ్మతులకు చర్యలు చేపట్టాలని కాలనీ వాసులు కోరుతున్నారు. ఈ విషయంపై మండల ఇంజినీర్ రవికుమార్ మాట్లాడుతూ వెంటనే అక్కడి పరిస్థితిని పరిశీలించి, చర్యలు చేపడతామన్నారు.

సోమందేపల్లి: దుర్గానగర్‌లో దెబ్బతినడంతో ప్రజల రాకపోకలకు ఇబ్బందిగా మారిన సిమెంటు రహదారి

ప్రధానోపాధ్యాయులను మార్చరాదని వినతి

సోమందేపల్లి, న్యూస్‌టుడే: మాగేచెరువు ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులను తరచూ మార్చొద్దని విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్థులు శుక్రవారం ఎంఈవో ఆంజనేయులు నాయక్‌కు విన్నవించారు. పాఠశాల యాజమాన్య కమిటీ ఛైర్మన్ ఆంజనేయులు, గ్రామస్థులు మురళి, అంజనప్ప, వెంకటేశ్ తదితరులు సోమందేపల్లిలో ఎంఈవోను కలిసి అక్కడి పరిస్థితిని వివరించారు. గతంలో హెచ్ఎంగా రామకృష్ణానాయక్ పనిచేయగా, ప్రస్తుతం నాగలక్ష్మీబాయి పనిచేస్తున్నారని, ఆమె స్థానంలో ఇటీవల 15 రోజులు మరో హెచ్ఎం కాళయ్యను ఎందుకు నియమించారని ప్రశ్నించారు. ఎంఈవో మాట్లాడుతూ నాగలక్ష్మీబాయి హెచ్ఎంగా, ఉపాధ్యాయినిగా పద్మావతిని కొనసాగిస్తామని, గ్రామంలో నెలకొన్న వదంతులను ఎవరు నమ్మరాదన్నారు. అనారోగ్యంతోనే 15 రోజులు హెచ్ఎం సెలవులో వెళ్లడంతోనే మరో హెచ్ఎంను కొద్దిరోజులు ఏర్పాటు చేశామని వారికి ఎంఈవో వివరించారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్థులు సంతృప్తిని వ్యక్తం చేస్తూ వెనుదిరిగారు.

ద్విచక్ర వాహనాలు ఢీ.. చోదకుడికి గాయాలు

పరిగి, న్యూస్‌టుడే: మండల పరిధిలోని సేవామందిర్ సమీపంలోని పెట్రోల్ బంకు వద్ద శుక్రవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఓ వాహన చోదకుడికి గాయాలయ్యాయి. అతడిని చికిత్స కోసం స్థానికులు హిందూపురం ఆస్పత్రికి తరలించారు.

కూలిన ప్రహరీ.. నిర్మాణం ఎప్పుడు?

పట్టణంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయానికి ఏర్పాటు చేసిన ప్రహరీ కూలిపోయింది. పడిపోయిన గోడను నిర్మించటంలో జాప్యం జరుగుతుండటంతో విద్యాలయం సిబ్బంది, విద్యార్థులు భయాందోళన చెందుతున్నారు. ఈ విషయాన్ని ప్రిన్సిపల్ నాగమణి దృష్టికి తీసుకెళ్లగా విద్యాలయానికి రూ.60లక్షలు నిధులు మంజూరయ్యాయని త్వరలో నిర్మిస్తామన్నారు.
- న్యూస్‌టుడే, హిందూపురం

కంకర తేలి.. కష్టాలు తెచ్చి..

మండలంలోని సీసీగిరి నుంచి మల్లినమడుగు వరకు బీటీ రోడ్డు దెబ్బతిని కంకర తేలింది. రాకపోకలకు ఇబ్బందిగా మారింది. వాహనదారులు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా బీటీ వేయాలని ప్రజలు కోరుతున్నారు. ఈ విషయమై ఎంపీడీవో కేశవరెడ్డి మాట్లాడుతూ బీటీ రోడ్డు వేసేందుకు సంబంధిత ఇంజినీరింగ్ అధికారులతో మాట్లాడి చర్యలు చేపడతామన్నారు. **-న్యూస్‌టుడే, గుడిబండ**

మురుగు.. రోడ్డుపై పరుగు

గోరంట్ల - కదిరి రహదారిపై కసిరెడ్డిపల్లి వద్ద మురుగు ప్రవహిస్తోంది. దీంతో ఆమార్గంలో ప్రయాణాలు సాగిస్తున్న ద్విచక్రవాహన దారులు, పాదచారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. పెద్ద వాహనాలు వచ్చినపుడు మురుగునీరు ఎగిరి మీద పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈవిషయాన్ని పంచాయతీ కార్యదర్శి సంజయ్ దృష్టికి తీసుకెళ్లగా వెంటనే పరిష్కరిస్తామని చెప్పారు. **-న్యూస్‌టుడే, గోరంట్ల**

గుత్తేదారు ఒడ్డును ధ్వంసం చేశాడని రైతుల ఆందోళన

గోరంట్ల: గోరంట్ల మండలంలోని బూదిలి సమీపంలో చిత్రావతి నదిపై నూతన వంతెన నిర్మాణానికి నీటినిలువ అడ్డంగా ఉందని గుత్తేదారు ఒడ్డును ధ్వంసం చేసి నీటిని వదిలేశాడని శుక్రవారం సాయంత్రం రైతులు ఆందోళన చేశారు. మరోవైపు నీటిపారుదల, రెవెన్యూ శాఖల ఉన్నతాధికారులకు చరవాణి ద్వారా రైతులు ఫిర్యాదు చేశారు. దీంతో ఇరిగేషన్‌శాఖ ఇన్‌ఛార్జి డీఈ లక్ష్మీనారాయణ అక్కడికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. నదిలో నీరు ఉండడంతో వంతెన నిర్మాణ పనులు ప్రారంభించడానికి వీల్లేకపోవడంతో గుత్తేదారు ఇలా చేశాడని రైతులు డీఈ ఎదుట ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఈ మాట్లాడుతూ ఒడ్డు కొట్టేసి నీటిని వృథాగా వదిలేయడం వాస్తవమేని, విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియపరుస్తానని చెప్పారు.

తెల్లగా.. మృదువైన ఇడ్లీలు!

ఎలా వండుతున్నారో తెలుసుకోకపోతే క్యాన్సర్ ప్రమాదం

హిందూపురం పట్టణం, న్యూస్‌టుడే: తెల్లతెల్లని మృదువైన ఇడ్లీలు అంటే మన అందరికీ ఇష్టమే. అయితే వాటిని ఎలా వండుతున్నారో తెలియకపోతే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోడ్ల పక్కన తోపుడు బండ్లపైన, హోటళ్లలోనూ కొందరు ఇడ్లీ పిండిని ప్లాస్టిక్ పేపర్ మీద వేసి, పాత్రలో పెట్టి వండుతున్నారు. సాధారణంగా బట్ట మీద పిండి వేయాల్సింది పోయి, ప్లాస్టిక్ పేపర్ మీద వేస్తున్నారు. పాత్రలో పెట్టిన తరువాత అధిక వేడితో ఇడ్లీలను తయారు చేస్తారు. ఈ అధిక వేడి వల్ల ప్లాస్టిక్ పేపర్‌లోని సూక్ష్మ కణాలు కరిగి ఇడ్లీలో చేరుతాయి. ఇలాంటి ఇడ్లీలు తింటే, అందులోని ప్లాస్టిక్ సూక్ష్మకణాలతో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు భావిస్తున్నారు. అందుకే హోటళ్లలో ఇడ్లీలు తినే సమయంలో ఎలా వండుతున్నారో తెలుసుకోవాలని సూచిస్తున్నారు.

ఇడ్లీ తయారీ పాత్రలను పరిశీలిస్తు న్న మున్సిపల్ అధికారులు

తనిఖీలు చేపట్టిన మున్సిపల్ అధికారులు

హోటళ్లలో ఇడ్లీల తయారీ ప్లాస్టిక్ కవర్ల మీద తయారు అవుతున్న సమాచారం హిందూపురం మున్సిపల్ కమిషనర్ మల్లికార్జునకు అందడంతో ఆయన ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి తనిఖీలు చేయిస్తున్నారు. ప్రతి హోటళ్లలోను ఇడ్లీ తయారీని వారు పరిశీలిస్తున్నారు. ఇడ్లీ తయారీకి ప్లాస్టిక్ పేపర్‌ను ఉపయోగించవద్దని, దాంతో కలిగే అనారోగ్యాలపైన అవగాహన కల్పిస్తున్నారు. మరోసారి తనిఖీల్లో ప్లాస్టిక్ కవర్‌ను గుర్తిస్తే జరిమానా విధించడంతో పాటు హోటళ్లను మూసివేస్తామని హెచ్చరిస్తున్నారు.

సీఐపై చర్యలు తీసుకోవాలని ఆందోళన

మూడో రోజు కోర్టును బహిష్కరించి నిరసన వ్యక్తం చేసిన న్యాయవాదులు

హిందూపురం, న్యూస్‌టుడే: న్యాయవాది అబ్దుల్లాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ సీఐ రాజగోపాలనాయుడుపై చర్యలు తీసుకోవాలని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వన్నేరప్ప డిమాండ్ చేశారు. శుక్రవారం న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మాట్లాడుతూ న్యాయవాదిని కించపరిచేలా మాట్లాడిన సీఐపై చర్యలు తీసుకొనేంతవరకు తాము చేపట్టిన ఆందోళన కొనసాగిస్తామన్నారు. మూడు రోజులుగా కోర్టు బహిష్కరించినా పోలీసు అధికారుల్లో ఎలాంటి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిరసన కార్యక్రమంలో న్యాయవాదులు రామచంద్రారెడ్డి, నాగరాజురెడ్డి, ఇందాద్, శివశంకర్, అజ్మతుల్లా, రకీబ్, ఉదయసింహారెడ్డి, అబ్దుల్లా, అజయ్, అభిలాష్, పవిత్ర పాల్గొన్నారు.

కోర్టు ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్న న్యాయవాదులు

చిలమత్తూరులో ఫిర్యాదుల దినోత్సవం

చిలమత్తూరు: చిలమత్తూరులోని వ్యవసాయ కార్యాలయం ఆవరణలో ఎమ్మెల్యే వ్యక్తిగత కార్యదర్శులు వీరయ్య, బాలాజీల ఆధ్వర్యంలో ఫిర్యాదుల దినోత్సవాన్ని నిర్వహించారు. మండల ప్రజలే కాక చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఎక్కువగా పాల్గొనడం విశేషం. ఇందులో వివిధ రకాల సమస్యలకు సంబంధించి 230 ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఇందులో రెవెన్యూ, ఇంటిస్థలాలు, డ్రైనేజీ, రహదారుల, భూములు సమస్యలు ఉన్నాయన్నారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ శ్రీనివాసులు, రాష్ట్ర ఎస్సీ సెల్ కార్పొరేషన్ డెరెక్టర్ బేకరి గంగాధర్, అధికారులు, తెదేపా నాయకులు, పాల్గొన్నారు.

నేడు గ్రామ సచివాలయాల ప్రారంభం

మడకశిర గ్రామీణం: గోవిందాపురం, గంగలవాయిపాళ్యం గ్రామ సచివాలయాల నూతన భవనాలను శనివారం ప్రారంభించనున్నట్లు ఎంపీడీఓ సోనిబాయి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11.30 గంటలకు ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంటుందని, ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే ఎంఎస్‌రాజు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామిలు హాజరవుతున్నట్లు తెలిపారు.

NAME CHANGE
I, H.SARASWATHAMMA (Old Name) W/o P.Sivakumar, Residence 1-49, Challapalli Village, Somandepalli Mandal, Sri Sathyasai Dist. Changing my Name as **LEELAVATHI** W/o P.Sivakumar i am being called **LEELAVATHI** all Purpose.

(c) eenadu

పుట్టపర్తి

•పుట్టపర్తి •ధర్మవరం • కదిరి •రాప్తాడు

సైకిల్ ర్యాలీలో పదో తరగతి విద్యార్థినులు

విద్యార్థినుల కృతజ్ఞతా ర్యాలీ

ధర్మవరం న్యూస్‌టుడే : పదో తరగతి విద్యార్థులకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేసినందుకు శుక్రవారం పట్టణంలోని జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థినులు కృతజ్ఞతా ర్యాలీ నిర్వహించారు. పాఠశాల నుంచి ప్రధాన రహదారి వరకు సైకిళ్లపై ర్యాలీగా వెళ్లారు. ఇంటి నుంచి పాఠశాలకు వచ్చి వెళ్లేందుకు మంత్రి సత్యకుమార్ యాదవ్ సైకిళ్లు ఉచితంగా ఇవ్వడం తమకు ఎంతో ఆనందంగా ఉందని విద్యార్థినులు పేర్కొన్నారు.

మెరుగైన వైద్యం అందించండి

ఆసుపత్రిని తనిఖీ చేస్తున్న డా.నరసింహులు

ధర్మవరం న్యూస్‌టుడే: ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రిని అభివృద్ధి కమిటీ సభ్యుడు, జిల్లా అంధత్వ నివారణ విశ్రాంత అధికారి డా.నరసింహులు శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఓపీలో ఉన్న వారిని మాట్లాడారు. అనారోగ్యంతో ఆసుపత్రికి వచ్చిన సేవల్లో జాప్యం లేకుండా ఉండాలని వైద్యులకు సూచించారు. ఆసుపత్రిలోని పలు విభాగాలను సూపరిండెంటెంట్ డా.తిప్పేంద్రనాయక్‌తో కలిసి తనిఖీ చేశారు. స్క్రబ్ టైపస్ పాజిటివ్ వచ్చి వైద్యం పొందుతున్న వృద్ధురాలి ఆరోగ్య పరిస్థితిని డా.నరసింహులు అడిగి తెలుసుకున్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా

పుట్టపర్తి: 80085 73039
కదిరి : 80085 73033
ధర్మవరం: 99596 98222

సమస్య: చెన్నేకొత్తపల్లి, రామగిరి మండలాల్లోని వివిధ గ్రామాలలో కొంతమంది అక్రమార్కులు చెట్లు నరికి కలపను బట్టీలు, టింబర్ డిపోలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. చర్యలు తీసుకోవాలి. - **వంశీకృష్ణ, చెర్లోపల్లి, రామగిరి మండలం**

సమాధానం: కలప అక్రమ రవాణా కట్టడికి చర్యలు తీసుకుంటాం. - **శ్రీనివాసులు, రత్నమ్మ, రామగిరి, చెన్నేకొత్తపల్లి అటవీశాఖ బీట్ అధికారులు**

సమస్య: దామాజిపల్లిలో పంచాయతీ విద్యుత్తు బల్బులు పగలు సైతం వెలుగుతున్నాయి. - **నరసింహులు, స్థానికుడు**

సమాధానం: విద్యుత్తు దీపాలు పగలు వెలగకుండా చర్యలు తీసుకుంటాం. - **మారుతీ, పంచాయతీ కార్యదర్శి**

– న్యూస్‌టుడే, చెన్నేకొత్తపల్లి

చుక్కల భూములు.. రైతులకు చిక్కులు!

ముదిగుబ్బ, తాడిమర్రి, న్యూస్‌టుడే : రైతులు ఎన్నో ఏళ్లుగా భూములు సాగు చేసుకుంటున్నా వాటిని అమ్ముకోలేరు. పట్టాలున్నా అవసరానికి ఉపయోగపడవు. ఆర్థిక అవసరాలకు బ్యాంకులో రుణం తీసుకోవాలన్నా ఇవ్వరు. భూములు రిజిస్ట్రేషన్లు కాకపోవడానికి ప్రధాన కారణం చుక్కల భూములుగా నమోదై ఉండటమే. ధర్మవరం నియోజకవర్గంలో చుక్కల భూములు పదిహేను వేల ఎకరాలున్నాయి. ఆయా భూముల సాగు రైతుల వ్యథలపై ప్రత్యేక కథనం.

● రైతుల ఆర్థిక అవసరాలకు తీవ్ర అడ్డంకిగా మారిన చుక్కల భూముల సమస్యను పరిష్కరించడంలో అధికారులు తీవ్ర విఫలమవుతున్నారు. బ్రిటిష్ పాలకుల ఆధ్వర్యంలో 1902 నుంచి 1906 సంవత్సరం వరకు రీసెటిల్‌మెంట్ రిజిస్టర్(ఆర్‌ఎస్‌ఆర్) రూపొందించారు. ఆ సమయంలో సాగులో లేని, యజమానులు అందుబాటులోలేని భూములను ఆర్‌ఎస్‌ఆర్‌లో నమోదు చేసేటప్పుడు సంబంధిత హక్కుదారుల పేర్లకు బదులు చుక్కలు పెట్టారు. వీటిని క్రమంగా కొంతమంది తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. మరికొన్ని భూములకు ప్రభుత్వం డీకే పట్టాలిచ్చింది. కాలక్రమేణా వాటికి రిజిస్ట్రేషన్లు చేయడం, రెవెన్యూ అధికారులు పట్టాదారు పాసుపుస్తకాలు మంజూరు చేయడంతో అవి సాధారణ భూములుగానే మారిపోయాయి. అమ్మడానికి వీల్లేని డీకే పట్టాలు, గిరిజన, దేవాదాయ, వక్ఫ్‌బోర్డు, అసైన్డ్ భూముల వివరాలను 1908 భూచట్టం ప్రకారం 2007లో 22ఏ నిషేధిత జాబితాలో చేర్చారు.

● 2008 తర్వాత భూములు ఆన్‌లైన్ విధానం రావడంతో ఆర్‌ఎస్‌ఆర్‌లో చుక్కలున్న భూముల రిజిస్ట్రేషన్‌ను ప్రభుత్వం నిలిపివేసింది. 2018లో రైతుల భూములు పెద్దఎత్తున నిషేధిత జాబితాలో చేరడంతో అప్పటి నుంచి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ప్రభుత్వాలు మారుతున్నా...

గత తెదేపా ప్రభుత్వంలో చుక్కల భూముల సమస్యను పరిష్కరించేందుకు 2017 జూన్ 13కు ముందు 12 ఏళ్ల అనుభవంలో ఉన్న రైతులకు ఆ భూమిపై శాశ్వత హక్కు కల్పించి వారి పేర్లు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చినా క్షేత్రస్థాయిలో అమలుకాలేదు. 2023లో గత వైకాపా ప్రభుత్వంలో '22ఏ' నిషేధిత జాబితా నుంచి చుక్కల భూములను తొలగించాలని చట్టసవరణ తీసుకొచ్చినా క్షేత్రస్థాయిలో అధికారులు శ్రద్ధ తీసుకోకపోవడంతో ఎక్కడి సమస్యలు అక్కడే నిలిచిపోయాయి. ఇప్పటికి రెండు ప్రభుత్వాలు మారినా రైతులు ఎదుర్కొంటున్న సమస్య మాత్రం పరిష్కారానికి నోచుకోలేదు.

ముదిగుబ్బలో చుక్కల పేరుతో నమోదైన భూమి

దరఖాస్తు చేసుకుంటే తొలగిస్తాం

చుక్కల భూములున్న రైతులు మీసేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి చుక్కల తొలగించేలా చర్యలు తీసుకుంటాం. చుక్కల భూములు ఎక్కడెక్కడున్నాయని పరిశీలించాలని ఇప్పటికే ఆయా మండలాల తహసీల్దార్లకు సూచించాం. చుక్కలు తొలగించి రైతులకు ఇబ్బందులు తొలగిస్తాం. - **మహేష్, ఆర్డీవో, ధర్మవరం**

నేడు, రేపు తాగునీటి సరఫరా బంద్

కదిరి, న్యూస్‌టుడే: పట్టణానికి నేడు, రేపు తాగునీటి సరఫరా ఉండదని మున్సిపల్ ఏఈ సందీప్ తెలిపారు. పార్నపల్లి రిజర్వాయర్ నుంచి నీటి సరఫరా చేసే దొరిగల్లు పంపుహౌస్ వద్ద పైపు లైను దెబ్బతినిందన్నారు. మరమ్మతులకు రెండురోజుల సమయం పడుతుందని పేర్కొన్నారు. దీంతో శని, ఆదివారాల్లో తాగునీటి సరఫరా కాదన్నారు. పట్టణ ప్రజలు అంతరాయానికి సహకరించాలని తెలిపారు.

అందరి సహకారంతో విజయవంతం

ధర్మవరం న్యూస్‌టుడే: ధర్మవరంలో అటల్ బిహారీ వాజ్‌పేయి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ప్రజలు, కూటమి నాయకులు, కార్యకర్తలు విజయవంతం చేశారని మంత్రి సత్యకుమార్ యాదవ్ కార్యాలయ ఇన్‌ఛార్జి హరీష్‌బాబు అన్నారు. శుక్రవారం ఎన్డీఏ కార్యాలయంలో పత్యేక సమావేశం జరిగింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి సేవలందించిన మాజీ ప్రధాని, భారతరత్న అటల్‌బిహారీ వాజ్‌పేయి విగ్రహాన్ని రాష్ట్రంలో మొదటి సారిగా ధర్మవరంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మంత్రి పిలుపుమేరకు ప్రజలు, కూటమి శ్రేణులు తరలివచ్చి విజయవంతం చేశారన్నారు.

శ్మశానవాటికకు హద్దులు గుర్తించాలి

నంబులపూలకుంట, న్యూస్‌టుడే : మండలంలోని సారగుండ్లపల్లి గ్రామంలోని తొగట కులస్థుల శ్మశానవాటిక కబ్జాకు గురవుతోందని, హద్దులు గుర్తించి న్యాయం చేయాలని తహసీల్దారు దేవేంద్రనాయక్‌కు మాజీ సర్పంచి ప్రభాకర్, ధనకుమార్, రాజప్ప రవీంద్రలు ఫిర్యాదు చేశారు. తహసీల్దారు మాట్లాడుతూ శ్మశానవాటిక హద్దులు గుర్తించి స్థలాన్ని పంచాయతీకి అప్పచెప్పడం జరుగుతుందన్నారు

మద్యం తాగి వాహనాలు నడిపితే చర్యలు

బత్తలపల్లి న్యూస్‌టుడే: మద్యం తాగి వాహనాలు నడుపుతూ ప్రమాదాల బారిన పడవద్దని ధర్మవరం డీఎస్పీ హేమంత్‌కుమార్ వాహనాదారులకు హెచ్చరించారు. శుక్రవారం రాత్రి బత్తలపల్లి సమీపంలోని టోల్ ప్లాజా వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్‌ను ధర్మవరం డీఎస్పీ హేమంత్ కుమార్ సిబ్బందితో కలిసి చేపట్టారు. ఎస్‌ఐ సోమశేఖర్, శిక్షణ ఎస్‌ఐ నాగప్రసన్న, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

60 మేకల అపహరణ

ముదిగుబ్బ, న్యూస్‌టుడే: మండలంలోని దొరిగల్లు గ్రామంలో నారాయణకు చెందిన 60 మేకలను గురువారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. ఇటీవల రూ.4 లక్షలు అప్పుచేసి మేకలను కొనుగోలు చేశారు. ఇంటి పక్కన మేకలను కట్టేసి నిద్రిస్తుండగా దొంగలు గుర్తుతెలియని వాహనంలో వచ్చి మొత్తం అన్ని ఎత్తుకెళ్లారు. తెల్లవారుజామున చూడగా మేకలు లేకపోవడంతో దొంగలు ఎత్తుకెళ్లినట్లు గుర్తించి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శివరాముడు తెలిపారు. బాధిత కుటుంబానికి సాయం చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.

చికిత్స పొందుతూ వృద్ధురాలి మృతి

గాండ్లపెంట, న్యూస్‌టుడే : రెక్కమాను వద్ద పాయకట్టకి చెందిన లక్ష్మమ్మ (70) వృద్ధురాలు చికిత్స పొందుతూ మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. గత నెల రెక్కమాను వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో చక్రం కింద పడి గాయపడింది. అనంతరం చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ క్రాంతి తెలిపారు.

ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వం వద్దు

సీసీ రహదారిని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే పరిటాల సునీత

చెన్నేకొత్తపల్లి, న్యూస్‌టుడే: ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు అలసత్వం వహించొద్దని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు. చెన్నేకొత్తపల్లి ఆదర్శ పాఠశాల వద్ద రూ.12 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును శుక్రవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఆదర్శ, కస్తూర్బా విద్యార్థులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. అక్కడి స్థానిక తెదేపా కార్యాలయంలో ప్రజాదర్బార్‌లో భాగంగా మండల ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అర్జీదారుల సమస్యలు సావధానంగా విన్న ఎమ్మెల్యే వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గ్రామంలో సీసీ దారుల నిర్మాణం, కొత్త పింఛన్లు, నివాస స్థలాలు, భూ సమస్యల గురించి ప్రజలు ఎక్కువగా వినతులు అందించారు. న్యామద్దల సమీపంలోని బుల్లెట్ కంపెనీకి యాజమాన్యం తమ భూములను ఆక్రమించి కంచె ఏర్పాటు చేశారని రైతులు నారాయణస్వామి, హనుమేనాయక్, నితీష్‌కుమార్, ఉమేశ్వరి, ఎర్రమ్మ వినతిపత్రాలు అందజేశారు. సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. చెన్నేకొత్తపల్లి మండలంలో గత వైకాపా నాయకులు ఇష్టానుసారంగా భూ ఆక్రమణలకు పాల్పడ్డారని ఆక్షేపించారు.

జాతీయ స్థాయి హాకీ పోటీలకు ఎంపిక

ఎంపికైన విద్యార్థి నవదీప్

కొత్తచెరువు, న్యూస్‌టుడే : కొత్తచెరువు బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థి నవదీప్ జాతీయ స్థాయి హాకీ పోటీలకు ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయులు గోపాల్ తెలిపారు. బీసీ కాలనీకి చెందిన నటరాజ్, గాయత్రి దంపతుల కుమారుడు నవదీప్ 10వ తరగతి చదువుతున్నాడు. ఈనెల 9వ తేదీ నుంచి 11 వరకు వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలో జరిగిన రాష్ట్ర స్థాయి ఎస్జీఎఫ్ పోటీల్లో బాలుర ఉన్నత పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థులు పాల్గొన్నారని పీడీలు వెంకటేష్, ధనశేఖర్ తెలిపారు. ఇందులో విద్యార్థి నవదీప్ క్రీడా నైపుణ్యంతో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడన్నారు. హెచ్‌ఎం, పీడీలు, ఉపాధ్యాయులు శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అభినందించారు.

రోటరీక్లబ్ సేవలు అభినందనీయం

రత్నశేఖర్‌రెడ్డికి అవార్డును అందజేస్తున్న రోటరీక్లబ్ గవర్నర్ ఎంకే రవీంద్ర

ధర్మవరం, న్యూస్‌టుడే : ధర్మవరంలో రోటరీక్లబ్ అందిస్తున్న సేవలు ప్రజలకు ఎంతో ఉపయోగపడుతున్నాయని రోటరీక్లబ్ గవర్నర్ ఎంకే రవీంద్ర అన్నారు. శుక్రవారం ధర్మవరం పట్టణంలోని రోటరీక్లబ్ కార్యాలయంలో నిర్వహించిన ప్రతినిధుల సమావేశంలో ముఖ్య అతిథిగా ఆయన విచ్చేశారు. పల్స్‌పోలియో, మొక్కల పెంపకం సేవా కార్యక్రమాలు రోటరీక్లబ్ ఆధ్వర్యంలో చేపట్టిన రోటరీక్లబ్ ప్రతినిధి రత్నశేఖర్‌రెడ్డికి ఇంటర్నేషనల్ అవార్డును క్లబ్ గవర్నర్ ఎంకే రవీంద్ర అందజేశారు. రోటరీక్లబ్ ప్రతినిధి నరేంద్రరెడ్డి సేవలకు అవార్డును ప్రదానం చేశారు. పట్టణంలోని గాంధీ ఉద్యానవనాన్ని సందర్శించి మొక్కలు నాటారు. రోటరీక్లబ్ అధ్యక్షుడు నాగభూషణ, ప్రతినిధులు శ్రీనివాస్, ప్రసన్నకుమార్, వెంకటేశులు, శివయ్య, హరి, జయసింహా, పెద్దారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులకు నేరాలపై అవగాహన అవసరం

తనకల్లు, న్యూస్‌టుడే : ప్రస్తుత సమాజంలో జరుగుతున్న నేరాలపై అవగాహన ఉన్నప్పుడే ఆపద సమయంలో సులువుగా బయటపడవచ్చని కదిరి డీఎస్పీ శివనారాయణ స్వామి అన్నారు. శుక్రవారం తనకల్లులోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో నేరాలపై విద్యార్థినులకు అవగాహన కల్పించారు. ఎస్‌ఐ గోపి, హెడ్‌కానిస్టేబుల్ సూర్యనారాయణ, సిబ్బంది పాల్గొన్నారు.

అంగన్‌వాడీల వేతలు పట్టవా?

పుట్టపర్తి, పుట్టపర్తి పట్టణం, న్యూస్‌టుడే : అంగన్‌వాడీ కార్యకర్తల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి అంజనేయులు విమర్శించారు. శుక్రవారం పట్టణంలోని గణేష్ కూడలి నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి, ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

భవన నిర్మాణానికి స్థలం కేటాయించాలి

నంబులపూలకుంట, న్యూస్‌టుడే : మండలంలోని సారగుండ్లపల్లి గ్రామంలో ఉన్న అంగన్‌వాడీ పాఠశాల స్థలం కేటాయించాలని గ్రామస్థులు మండల తహసీల్దారు దేవేంద్రనాయక్‌కు వినతిపత్రం అందజేశారు. గ్రామంలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రానికి స్థలం కేటాయించి భవనాన్ని నిర్మించాలన్నారు. కొన్నేళ్లుగా పాఠశాలను బాడుగ గదుల్లో నిర్వహిస్తున్నట్లు వివరించారు. సోమవారం గ్రామంలో సర్వే నిర్వహించి స్థలం కేటాయిస్తామన్నారు.

ప్రశాంతంగా గొర్రెల సహకార సంఘం ఎన్నికలు

కనగానపల్లి, న్యూస్‌టుడే : గొర్రెల సహకార సంఘం ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినట్లు ఎన్నికల అధికారులు రమాదేవి, సర్వర్ణ పేర్కొన్నారు. శుక్రవారం మామిళ్లపల్లి, పర్వతదేవరపల్లి గ్రామాల్లో ఎన్నికలను నిర్వహించారు. గొర్రెల సహకార సంఘం ఎన్నికల్లో అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు చెప్పారు. మామిళ్లపల్లి గొర్రెల సంఘం అధ్యక్షుడిగా నాగన్న, ఉపాధ్యక్షుడిగా మధుసూదన్ రెడ్డి, పర్వతదేవరపల్లి అధ్యక్షుడిగా మల్లికార్జున, ఉపాధ్యక్షుడిగా నాగేశ్‌ను ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్లు చెప్పారు.

రెవెన్యూ ఫిర్యాదు రాకుండా చూడండి!

ఫిర్యాదులు స్వీకరిస్తున్న ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి, మాజీమంత్రి పల్లె రఘునాథరెడ్డి

పుట్టపర్తి, న్యూస్‌టుడే: ప్రజలు ఇచ్చిన ప్రతి అర్జీకి నిర్లక్ష్యం చేయకుండా నాణ్యతగా పరిష్కారం చూపాలని ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి మాజీమంత్రి పల్లె రఘునాథరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం పుట్టపర్తిలోని పల్లె క్యాంపు కార్యాలయంలో ప్రజల నుంచి ఎమ్మెల్యే ఫిర్యాదులు స్వీకరించారు. నియోజకవర్గంలో ఎక్కడా రెవెన్యూ సమస్యలు లేకుండా పరిష్కరించేలా క్షేత్రస్థాయిలో పరిశీలించి, చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజల నుంచి 88 ఫిర్యాదులు స్వీకరించారు. ఇందులో 33 రెవెన్యూ సమస్యలే ఉన్నాయి.

విద్యుత్తు సరఫరాలో అంతరాయం నేడు

ముదిగుబ్బ, న్యూస్‌టుడే: ముదిగుబ్బలోని విద్యుత్తు ఉపకేంద్రంలో మరమ్మతుల కారణంగా శనివారం ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు విద్యుత్తు సరఫరా నిలిపివేస్తున్నట్లు ఆశాఖ ఏఈ శివతేజ తెలిపారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.

సామాజిక ఆస్పత్రిలో అరకొరగా తాగునీరు

చెన్నేకొత్తపల్లి సామాజిక ఆస్పత్రిలో అరకొర తాగునీటితో రోగులు ఇబ్బంది పడుతున్నారు. ఆరోగ్య కేంద్రంలో నీటి శుద్ధి ప్లాంట్ లేకపోవడంతో రక్షిత నీటిని సిబ్బంది క్యాన్లలో తెప్పిస్తున్నారు. వాటిని శీతల యంత్రంలో నిల్వ చేయడంతో అవసరమైన రోగులు వాటిని తాగుతుంటారు. నీటిని తాగేందుకు సరైన సౌకర్యాలు లేకపోవడంతో రోగులు అవస్థలు పడుతున్నారు. నీటి యంత్రం వద్ద తాగునీరు సూచించే ఏర్పాట్లు చేయకపోవడంతో కొందరు రోగులు అయోమయానికి గురవుతున్నారు. నీరు పూర్తయితే రోగులు దాహంతో ఇబ్బంది పడాల్సిందే. ఆసుపత్రిలో చేరిన రోగులు రాత్రి వేళ్లలో తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. ఆస్పత్రికి నిత్యం 150 నుంచి 200 మంది వైద్య చికిత్సల కోసం వస్తుంటారు. ఆరోగ్య కేంద్ర పర్యవేక్షణ అధికారిణి విజయలక్ష్మి దృష్టికి తీసుకుపోగా నెల చివరిలోపు నీటి శుద్ధి ప్లాంట్ ఏర్పాటు చేసే అవకాశం ఉందన్నారు. – **న్యూస్‌టుడే, చెన్నేకొత్తపల్లి**

చెత్త మేటలు కనిపించవా?

పట్టణంలోని ఎల్‌కేసీపురంలో బెంగళూరుకు వెళ్లే ప్రధాన రహదారిలో చెత్త పేరుకుంటోంది. కాలనీలోని చెత్తనంతా ప్రధాన కూడలీలో వేస్తున్నారు. పారిశుద్ధ్య కార్మికులు డంపింగ్‌యార్డుకు తీసుకెళ్లకపోవంతో చెత్త కుప్పగా మారుతోంది. వారం రోజులుగా చెత్తను తరలించలేదని కాలనీ ప్రజలు వాపోతున్నారు. దోమలు పెరిగి జ్వరాలు ప్రబలుతున్నాయని చెబుతున్నారు. దీనిపై పురపాలిక శానిటేషన్ అధికారి శ్యామ్‌సన్ దృష్టికి తీసుకెళ్లగా వెంటనే చెత్తను తొలగించి సమస్యను పరిష్కరిస్తామన్నారు.

– న్యూస్‌టుడే, ధర్మవరం పట్టణం

పదవ తరగతి, ఇంటర్ ఫెయిల్ అయిన వారికి ట్యూషన్స్ చెప్పబడును
శేఖర్ కోచింగ్ సెంటర్
3వ రోడ్డు, Opp. G.R. ఫంక్షన్ హాల్, ATP
Cell: 9440045441
హాస్టల్ కలదు

బెదిరింపులకు పాల్పడిన వారిపై కేసు

కదిరి పట్టణం, న్యూస్‌టుడే: కదిరి నివాసి లక్ష్మీదేవికి ప్రభుత్వం మంజూరుచేసిన స్థలంలోకి ఇతరులు ప్రవేశించి బెదిరింపులకు పాల్పడ్డారన్న ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు ఆరుగురిపై కేసు నమోదు చేశారు. లక్ష్మీదేవి తమస్థలంలో కూలీలతో నిర్మాణ పనులు చేస్తున్న సమయంలో ఖాదర్‌ఖాన్, ఆయన భార్య సబీరా,కుమారులు ముక్తియార్, మన్సూర్, కుమార్తె, బావమరిది అక్కడికి చేరుకుని పనులు అడ్డుకుని కూలీలను భయపెట్టినట్లు యజమాని ఫిర్యాదు చేశారు. పనులు ఆపకపోతే చంపేస్తామని, లేదంటే తామే గడ్డపారతో పొడుచుకుని ఆత్మహత్యచేసుకుంటామని బెదిరిస్తున్నట్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఖాదర్‌ఖాన్‌తో పాటు ఆయన కుటుంబసభ్యులపైన కేసు నమోదు చేసినట్లు పట్టణ పోలీసులు తెలిపారు.

కార్మికుల కూలీ పెంచాలని నిరసన

కదిరి, న్యూస్‌టుడే : వ్యవసాయ పరిశోధనాస్థానంలో పనిచేస్తున్న కార్మికులకు కూలీలు పెంచాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కదిరప్ప డిమాండ్ చేశారు. పరిశోధనాస్థానం వద్ద శనివారం ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇస్తున్న కూలీకి, మార్కెట్ ధరలకు పొంతన లేదన్నారు. గిట్టుబాటు కాని కూలీతో దుర్భర జీవనం గడపాల్సి వస్తోందన్నారు. తక్షణ చర్యలతో దినకూలీని పెంచాలని డిమాండ్ చేశారు. నాయకులు ఆదినారాయణ, బ్రహ్మయ్య, చరణ్, సుధాకర్, చెన్నకేశవులు, బాలకృష్ణ, వెంకటరాముడులు పాల్గొన్నారు

జూద కేంద్రంపై పోలీసుల దాడి

ధర్మవరం న్యూస్‌టుడే : ధర్మవరం మండలం మాలగుండ్లపల్లి సమీపంలో జూద కేంద్రంపై శుక్రవారం ధర్మవరం డీఎస్పీ హేమంత్‌కుమార్ ఆధ్వర్యంలో గ్రామీణ పోలీసులు దాడులు నిర్వహించారు. 13 మంది జూదరులను అరెస్టు చేశారు. రూ.38,400 నగదు, 12 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నామని ధర్మవరం గ్రామీణ ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు. జూదరులపై కేసు నమోదు చేశామని ఎస్‌ఐ పేర్కొన్నారు.

ప్రభుత్వ భూమిలో మొక్కలు నాటండి

తనకల్లు: మండలంలోని బొంతలపల్లి పంచాయతీలో అన్నమయ్య జిల్లా ములకలచెరువుకు దగ్గర ఉన్న ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం కాకుండా సామాజిక వనంగా మార్చాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టరు శ్యాంప్రసాద్ తహసీల్దారు షాబుద్దీన్‌ను శుక్రవారం ఆదేశించారు. సర్వే నంబరు 183-ఎ లో 4.28 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉందన్నారు.

జాతీయ గోల్‌షాట్ బాల్ జట్టుకు సభఖానం ఎంపిక

సభఖానం

కదిరి, న్యూస్‌టుడే : కదిరికి చెందిన సభఖానం గోల్‌షాట్ బాల్ భారత జట్టుకు ఎంపికైనట్లు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మనోహర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. నవంబరు 15న పంజాబ్ రాష్ట్రంలో జరిగిన గోల్‌షాట్ బాల్‌లో ఇండియా జట్టుకు ఎంపిక పోటీలు జరిగాయన్నారు. మహిళల విభాగంలో అనంతపురం జిల్లా తరపున సభఖానం ఎంపికైనట్లు పేర్కొన్నారు. ఈనెల 15 నుంచి 19 వరకు నేపాల్‌లోని ఖాట్మండులో జరిగే సౌత్ ఏషియన్ ఛాంపియన్ పోటీల్లో పాల్గొననున్నట్లు ఆయన తెలిపారు.

గ్రామ కంఠాల్లో స్వామిత్వ రీ-సర్వే

అధికారులతో సమీక్షిస్తున్న జేసీ మౌర్యభరద్వాజ్

పుట్టపర్తి, న్యూస్‌టుడే : శ్రీసత్యసాయి జిల్లాలో గ్రామ కంఠాల్లో స్వామిత్వ రీ-సర్వేను వేగవంతం చేసి, ప్రతి గ్రామంలోని ప్రతి ఇంటికి యాజమాన్య హక్కుల కార్డు సకాలానికి అందించాల్సిన అవసరం ఉందని జేసీ జేసీ మౌర్యభరద్వాజ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో జేసీ డీపీఎంసీ సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలోని 153 గ్రామాల్లో జరుగుతున్న స్వామిత్వ రీ-సర్వే పురోగతి, ఎదురైన సమస్యలపై అధికారులతో సమీక్షించి, దిశ, నిర్దేశం చేశాం. సర్వే గ్రామకంఠ స్థాయిలో ప్రజలకు శాశ్వత యాజమాన్య హక్కులు కల్పించే కీలక కార్యక్రమమని, అందులో ఎలాంటి నిర్లక్ష్యానికి తావుండకూడదన్నారు. కదిరి, పుట్టపర్తి రెవిన్యూ డివిజన్లలో సర్వే ప్రక్రియ వేగాన్ని మరింత పెంచాలని సూచించారు. అనంతరం జిల్లా డీపీవో సమతతో కలిసి కొత్తచెరువు మండలం నాగిరెడ్డిపల్లి గ్రామాన్ని సందర్శించి, అక్కడ జరుగుతున్న స్వామిత్వ రీసర్వేను పరిశీలించారు. ఆర్డీవోలు సువర్ణ, ఆనంద్, శర్మ తదితరులు పాల్గొన్నారు.

యూటీఎఫ్ కార్యవర్గాల ఎంపిక

ధర్మవరం : అధ్యక్షుడిని సన్మానిస్తున్న యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు జయచంద్రారెడ్డి

ధర్మవరం పట్టణం, న్యూస్‌టుడే : ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యూటీఎఫ్) పట్టణ శాఖ నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేసినట్లు ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు జయచంద్రారెడ్డి తెలిపారు. శుక్రవారం పట్టణంలోని యూటీఎఫ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జయచంద్రారెడ్డి మాట్లాడుతూ పట్టణ అధ్యక్షుడిగా జింకా హరికృష్ణ, ప్రధాన కార్యదర్శిగా రామాంజనేయులు ఎంపిక చేశామన్నారు. యూటీఎఫ్ గౌరవాధ్యక్షుడిగా నాగిరెడ్డి, అసోసియేట్‌గా ప్రెసిడెంట్‌గా రామకృష్ణ, కోశాధికారిగా ఆంజనేయులును ఎంపిక య్యారు. కమిటీ ఎన్నికల పరిశీలకులుగా యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి రామకృష్ణనాయక్ వ్యవహరించారు. అనంతరం నూతన కమిటీ సభ్యులను పలువురు ఉపాధ్యాయులు అభినందించారు.

గాండ్లపెంట, న్యూస్‌టుడే : ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ మండల నూతన కార్యవర్గాన్ని జిల్లా కోశాధికారి శ్రీనివాసులు, ఎన్నికల అధికారి వైవీ సుబ్బారెడ్డి శుక్రవారం గాండ్లపెంటలో నిర్వహించారు. గౌరవాధ్యక్షుడిగా రామసుబ్బయ్య, అధ్యక్షుడిగా రమణనాయక్, ఉపాధ్యక్షులుగా నారాయణరెడ్డి, రూపకళ, ప్రధాన కార్యదర్శిగా ఖాదర్‌బాషా, కోశాధికారిగా నాగరాజు నాయక్, జిల్లా కౌన్సిల్ సభ్యుడిగా మల్లికార్జున, లక్ష్మీప్రసాద్, ఆడిట్ కమిటీ కన్వీనర్‌గా మహేష్, కార్యదర్శులుగా శ్రీనివాసులు, రామాంజనేయులు, షబానా, చంద్రశేఖర్‌లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన సభ్యులు ఉపాధ్యాయల సమస్యలపై పోరాడతామని ప్రతిజ్ఞచేశారు. ఈకార్యక్రమంలో పరిశీలకులుగా తాహిర్‌వలి, ఉపాధ్యాయ నాయకులు పాల్గొన్నారు.

'ప్రజల ఆర్జీలపై నిర్లక్ష్యం వద్దు'

బత్తలపల్లి న్యూస్‌టుడే : గ్రామాల్లో ప్రజల నుంచే వచ్చే అర్జీలను నిర్లక్ష్యం చేయకుండా సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఎంపీపీ బగిరి త్రివేణి అధికారులకు సూచించారు. శుక్రవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో సాధారణ సర్వసభ్య సమావేశాన్ని ఎంపీడీఓ నరసింహనాయుడు ఆధ్వర్యంలో నిర్వహించారు. గ్రామాల్లో తాగునీరు, మురుగు, చెత్త, పింఛన్, విద్యుత్తు, స్థలాలు, ఇళ్లు తదితర సమస్యలతో వచ్చే అర్జీలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. మూడు నెలలకోసారి జరిగే సర్వసభ్య సమావేశానికి కూడా రాని అధికారులపై మండిపడ్డారు. ఈఓఆర్డీ క్రిష్టప్ప , ఏఈ శివయ్య తదితరులు మాట్లాడారు. ఎంపీడీఓ నరసింహనాయుడు, ఈఓఆర్డీ క్రిష్టప్ప, ఏవో మల్లిఖార్జున, ఎంఈఓ చాముండేశ్వరి, ఆర్టీసీ రమణమ్మ, ఎండోమెంట్ ఈవో నాగరత్నమ్మ పాల్గొన్నారు.

అంతా.. ఏకగ్రీవం

నూతన కార్యవర్గ సభ్యులు

కదిరి పట్టణం, న్యూస్‌టుడే : ఏపీ ఎన్జీఓ కదిరి తాలుకా నూతన కార్యవర్గాన్ని శుక్రవారం కదిరిలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారిగా శంకర్ వ్యవహరించారు. అధ్యక్షుడిగా వేణుగోపాల్, కార్యదర్శిగా రవిశంకర్‌ప్రసాద్, ఉపాధ్యక్షులుగా రామకృష్ణ, మహబూబ్‌బాషా, రమేశ్‌బాబు, హేమలత, శ్రీనివాసులు, సంయుక్త కార్యదర్శిగా ఇందిర, నిహారిక, చంద్రశేఖర్, రంగాచారి, శశిధర్ అసోసియేటెడ్ అధ్యక్షుడిగా రాఘవను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన కార్యవర్గాన్ని రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాఘవ, జిల్లా అడ్‌హక్ ఛైర్మన్ రామ్మోహన్, అనంతపురం జిల్లా ఉపాధ్యక్షుడు రవికుమార్, కార్యదర్శి శ్రీధర్, పుట్టపర్తి తాలుకా అధ్యక్షుడు దేవేంద్ర అభినందించారు.

In The Court Of : VII ADJ - Cum - Judge Family Court, Ananthapuramu
E.P.No. 520/2024 in A.C.P. (CNICA-FIVE-STAR) No.146 of 2023

Between:
M/s. Five Star Business Finance Limited, Chennai and Branch Office at 1st Floor, D.No. 657/2, Opposite: Girls High School, Bypass Road, Kadiri, duly represented by Authorized Signatory Mr. G.Giddaiah, ... **Petitioner/ D.Hr**

V/s

1. **Mrs. Shyamala Yanamala,** W/o Y.Lakshmi Narayana, H.No. 1-68-8-C-B, Maruthi Nagar, Kadiri (P) & (M), Anantapur (District) Now at Sri Sathyasai Dist.
2. **Mr. Y. Lakshmi Narayana,** S/o Y.Sreemalu, H.No. 1-68-8-C-B, Maruthi Nagar, Kadiri (P) & (M), Anantapur (District), Now at Sri Sathyasai Dist.

..... **Respondents/J.Drs**

వేలం ప్రకటన

అర్జీదారుడు E.P మొత్తమును రాబట్టుటకు 1వ J.Dr కు సంబంధించిన ఈ క్రింది షెడ్యూలు దాఖలా ఆస్తిని పై తెలిపిన కోర్టులో వేలమునకు తెచ్చియున్నారు. వేలములో పాల్గొనదలచినవారు 05-01-2026 వ తేది ఉదయం 10.30 గంటలకు పై కోర్టులో హాజరై కోర్టు షరతులకు లోబడి వేలములో పాల్గొనవచ్చును.

SCHEDULE OF IMMOVABLE PROPERTY (J.Dr.No.1)

All the Piece and Parcel of Land and Building Bearing Near D.No. 14-100, situated at Sydapuram, Kadiri Municipal Area, Anantapur District. A.P. Comprised in S.No. 241-1, Measuring an extent of 75 Sq. Yards or 675 Sq.fts and Rcc Building.
Bounded on: North By: Road
South By: Site of Rafiq and others
East By: Site of Durganna
West By: Site of Rafiq and others
Measurements: East to West: 15 ft, **North to South:** 45 ft,**Total Measuring:** 75 Sq. Yards.
The above property is situated within the Registration District of Hindupuram and Registration Sub-District of Kadiri.
D.Hr value: Rs.5,00,000/-
Ameen Value: Rs.30,00,000/-

కోర్టు వారి ఉత్తర్వుల మేరకు

M.SURESH KUMAR, Advocate
Ananthapuramu. Cell: 9441168233

(c) eenadu

పెళ్లి సంబంధాల కోసం వెతుకుతున్నారా

అగ్నికులక్షత్రియ అవివాహితులకు సువర్ణావకాశం

నేడు, రేపు పెళ్లిపందిరి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం

తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదిక అయిన ఈనాడు పెళ్లిపందిరి, అగ్నికులక్షత్రియ అవివాహితులకు ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఈనాడు వేదికగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వివాహం కోసం ఎదురు చూస్తున్న అవివాహితులతో పాటు సంబంధిత కుటుంబీకులు నేడు (13 డిసెంబరు 2025 శనివారం), రేపు (14 డిసెంబరు 2025 ఆదివారం) ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 5.30 గం. వరకు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ప్రొఫైల్‌ను ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు.

★ వివరాలకు **91549 18858, 80080 01686**ను సంప్రదించవచ్చు. ఫోన్/యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయాలనుకున్నవారు వధూవరుల బయో డేటా, ఫొటోలను పైన తెలియజేసిన వాట్సాప్ నంబర్లకు పంపవచ్చు.

పొందూరు ఖాదీ.. మరింత ఖ్యాతి

పొందూరు ఖాదీ.. ఈ పేరు వినని వారుండరంటే అతిశయోక్తి కాదు. అంతటి ఖ్యాతి గడిచిన వస్త్రానికి అరుదైన గుర్తింపు దక్కింది. మన ఖాదీకి భౌగోళిక గుర్తింపు(జీఐ) ట్యాగ్ లభించింది. వాణిజ్య, పరిశ్రమలశాఖ పరిధిలోని భౌగోళిక సూచికల రిజిస్ట్రీ శుక్రవారం అధికారిక పత్రాన్ని జారీ చేసింది.

పొందూరు, పొందూరు గ్రామీణం, న్యూస్‌టుడే: దేశవ్యాప్తంగా విలువైన, అరుదైన, ప్రత్యేకమైన ఉత్పత్తులు, వస్తువులు ఎన్నో ఉంటాయి. వాటిలో మెరుగైన వాటికి ఈ భౌగోళిక గుర్తింపు(జియోగ్రాఫికల్ ఇండికేషన్) ఇస్తారు. ఇది ఉంటే ఆ ఉత్పత్తి విశిష్టత మరింత విస్తృతమవుతుంది. చట్టపరమైన గుర్తింపు లభించడంతో నకిలీ ఉత్పత్తులకు అడ్డుకట్టపడే అవకాశం ఉంటుంది.

● ఈ గుర్తింపు దక్కేలా కేంద్ర మంత్రి కె.రామ్మోహన్‌నాయుడు విశేష కృషి చేశారు. 2020లో జిల్లాకు వచ్చిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. 2021 ఆగస్టులో లోక్‌సభలో ఇదే అంశంపై ప్రధానంగా ప్రసంగించారు. జీఐ ట్యాగ్ ఉత్పత్తుల జాబితాలో పొందూరు ఖాదీ కూడా చేరడంపై జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఆటల సంబరం

ఎచ్చెర్ల మండలం సంతసీతారాంపురంలోని కింజరాపు ఎర్రన్నాయుడు వ్యవసాయ కళాశాలలో క్రీడాసందడి నెలకొంది. వ్యవసాయ విశ్వవిద్యాలయం అంతర్ కళాశాల ఆటల పోటీలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం స్టూడెంట్ అఫైర్స్ డీన్ డా. జి.రామచంద్రరావు జ్యోతి వెలిగించారు. నాలుగు రోజుల పాటు జరగనున్న పోటీలకు రాష్ట్రంలోని 18 వ్యవసాయ కళాశాలల నుంచి 530 మంది క్రీడాకారులు హాజరయ్యారు.

– న్యూస్‌టుడే, ఎచ్చెర్ల

ఆధ్యాత్మిక సౌరభం

ఓం భం భైరవాయ నమః మంత్రోచ్ఛరణతో శ్రీకాకుళం నగరం బలగలోని బాలత్రిపుర కాలభైరవాలయ ప్రాంగణం మార్మోగింది. శుక్రవారం సామూహిక కాలభైరవాష్టక పారాయణం జరిగింది. పీఠం వ్యవస్థాపకుడు గణేష్ స్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. జిల్లా నలుమూలల నుంచి భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. విద్యార్థులు, మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

– న్యూస్‌టుడే, శ్రీకాకుళం సాంస్కృతికం

ఆవేదనా స్వరం

అంగన్‌వాడీ కార్యకర్తలు కదం తొక్కారు. సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని, వేతనాలు పెంచాలని డిమాండు చేస్తూ కలెక్టరేట్ వద్ద శుక్రవారం ఆందోళన చేపట్టారు. ముందుగా ఆర్అండ్‌బీ అతిథి గృహం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో స్వల్ప తోపులాట జరిగింది. ఐసీడీఎస్ పీడీ విమల డిమాండ్లను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.

– న్యూస్‌టుడే, కలెక్టరేట్(శ్రీకాకుళం)

ఉచితంగా సంజీవని

జీజీహెచ్‌లో రోగులకు రూ.40 వేల ఇంజెక్షన్

– న్యూస్‌టుడే, బలగ(శ్రీకాకుళం)

జీవన విధానంలో మార్పుల కారణంగా ప్రతి ఒక్కరిలోనూ ఒత్తిడి పెరుగుతోంది. ఈ ప్రభావంతో అధిక రక్తపోటు బారిన పడుతున్నారు. తీవ్రత ఎక్కువగా ఉంటే బ్రెయిన్‌స్ట్రోక్, పక్షవాతానికి గురై కుప్పకూలిపోతున్నారు. అలాంటి వారికి వెంటనే టెనెక్టప్లేస్(త్రోంబోలైసిస్) ఇంజెక్షన్ వేస్తే ప్రాణాపాయం నుంచి రక్షించొచ్చని వైద్యులు సూచిస్తున్నారు. రూ.40 వేల ఖరీదైన సూదిమందును ప్రభుత్వ సర్వజనాసుపత్రి (జీజీహెచ్)లో ఉచితంగానే వేస్తున్నారు.

★ ఆసుపత్రిలోని న్యూరో విభాగానికి ప్రతి రోజూ 40 వరకు ఓపీలు వస్తుండగా.. అందులో బ్రెయిన్‌స్ట్రోక్ కేసులే ఎక్కువగా ఉంటున్నాయి.

★ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి లోపల రక్తం గడ్డ కట్టిన 3, 4 గంటల్లోపు ఈ ఇంజెక్షన్ వేస్తే రోగి పరిస్థితి సాధారణ స్థితికి వస్తుంది. పక్షవాతం విషయంలోనూ అంతే.

★ 'చాలా మంది గంటలు గడిచినా తర్వాత, మరుసటి రోజు ఆసుపత్రి తీసుకు వస్తుండటంతో నయం చేయలేకపోతున్నాం. రక్తపోటు, మధుమేహం నియంత్రణలో ఉంటేనే ఆ ఇంజెక్షన్ వేయాలి. అందుకే రోగులను వీలైనంత త్వరగా ఆసుపత్రికి తీసుకెళ్లాలి' అని న్యూరో ఫిజిషియన్ బలగ శ్రీధర్ తెలిపారు.

తూకమేస్తూ.. దగా చేస్తూ..!

◆ నరసన్నపేట మండలం జమ్ము గ్రామానికి చెందిన ఓ రైతు ఈ నెల 8న 38 ధాన్యం బస్తాల్ని సమీపంలోని మిల్లుకు తీసుకెళ్లారు. లోడుతో ఉన్న వాహనం బరువు తూకం చేసిన తర్వాత మళ్లీ ఖాళీ వాహనంతో వేబ్రిడ్జి వద్దకు వెళ్లారు. అక్కడ డ్రైవర్ ఉండగానే తూకం వేయడంతో రైతు 80 కిలోల మేర నష్టపోవాల్సి వచ్చింది.

వేబ్రిడ్జిల వద్ద ఇష్టారీతిన ధాన్యం దోపిడీ

నరసన్నపేటలోని ఓ వేబ్రిడ్జి వద్ద ధాన్యం ట్రాక్టర్లు

– న్యూస్‌టుడే, నరసన్నపేట

జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ అస్తవ్యస్తంగా సాగుతోంది. ఎప్పటిలాగే మిల్లర్లు, దళారుల రాజ్యమే నడుస్తోంది. ఈ ఏడాది మరో అడుగు ముందుకేసి సరికొత్త దోపిడీకి తెరలేపారు. రైతుల కళ్లు గప్పి వేబ్రిడ్జిల వద్ద అడ్డగోలుగా మోసాలకు పాల్పడుతున్నారు. అంతటా ఇదే పరిస్థితి కొనసాగుతున్నా అధికారులు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం.



రూ.కోట్లలో మోసం...

జిల్లాలో ప్రతి టన్ను ధాన్యానికి అదనంగా 40 నుంచి 50 కిలోల వరకు వసూలు చేస్తున్నారు. ఆ ప్రకారం రైతు టన్నుకు రూ.1,185 వరకు నష్టపోతున్నారు. దీనికి వేబ్రిడ్జిల వద్ద మోసం తోడవ్వడంతో అది మరింత పెరుగుతోంది. ప్రతి వాహనం నుంచి మూడు బస్తాల వరకు తూకాల్లో అవకతవకలకు పాల్పడుతున్నారు.

ఇదీ పరిస్థితి...

★ గ్రామాల్లో దళారుల వద్ద తూకం విషయంలో రైతులు మోసపోతూనే ఉన్నారు. అదనంగా 2 నుంచి 6 కిలోల వరకు తీసుకోవడం పరిపాటి అయిపోయింది.

★ ప్రస్తుతం వేబ్రిడ్జి, మిల్లుల నిర్వాహకులు కుమ్మక్కై దోచుకుంటున్నారు. ముందు ధాన్యం లోడుతో వాహనం వెళ్లగానే తూకం వేస్తారు. తర్వాత ఖాళీ వాహనం వచ్చాక డ్రైవరు దిగకముందే బరువు కొలిచి లాక్ చేస్తున్నారు. ఫలితంగా బరువు పెరిగి.. రైతు నష్టపోతున్నారు.

★ ఒకవేళ బండారం బయటపడి ఎవరైనా ప్రశ్నిస్తే పొరపాటు జరిగిందని చెప్పేసి తప్పించుకుంటున్నారు.

★ ప్రభుత్వం కల్లాల వద్దే తూకం వేస్తే ఈ పరిస్థితి ఉండదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

చర్యలు తీసుకుంటాం..: వేబ్రిడ్జిల వద్ద తూకం వేసేటప్పుడు రైతులు జాగ్రత్తగా పరిశీలించాలి. వాహనం డ్రైవర్‌ను దింపిన తర్వాత బరువు చూసుకోవాలి. ఆధారాలతో ఫిర్యాదు చేస్తే బాధ్యులపై చర్యలు తీసుకుంటాం.

- చిన్నమ్మ, సహాయ కంట్రోలర్, తూనికలు, కొలతలశాఖ

సవాళ్లను అధిగమించేలా శిక్షణ: ఎస్పీ

పాతబస్టాండ్, న్యూస్‌టుడే: శాఖాపరమైన సవాళ్లను అధిగమించేలా కానిస్టేబుళ్లకు శిక్షణ ఇవ్వాలని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి తెలిపారు. ఇటీవల ఎంపికైన కానిస్టేబుళ్ల శిక్షణ విషయమై జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బాధ్యతాయుతంగా క్రమశిక్షణతో పని చేయడంపై అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. సామాజిక బాధ్యత, సేవాభావం ఉండేలా, నేర పరిశోధనలో ఆధునిక సాంకేతిక వ్యవస్థ వినియోగించేలా తీర్చిదిద్దాలని కోరారు. అదనపు ఎస్పీ కేవీ రమణ, డీఎస్పీలు సీహెచ్ వివేకానంద, డి.లక్ష్మణరావు, సీఐలు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.

సర్వజనాసుపత్రిలో సూపర్ స్పెషాలిటీ సేవలు

వార్డును ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే గొండు శంకర్

బలగ(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: శ్రీకాకుళం నగరంలోని ప్రభుత్వ సర్వజనాసుపత్రి (జీజీహెచ్)లో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవల్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే గొండు శంకర్ కోరారు. జీజీహెచ్‌లో శుక్రవారం సూపర్ స్పెషాలిటీ, జనరల్ మెడిసిన్ వార్డులను ప్రారంభించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రొ. లుకలాపు ప్రసన్నకుమార్, ఆర్ఎంవో బాలసుభాషిణి, వైద్యులు సునీల్‌నాయక్, సనపల నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు.

ANNAPURNA FINANCE GROWING TOGETHER

మెగా జాబ్ మేళా

స్థానం	అర్హత	వయస్సు	అనుభవం	జీతం (నెలకు)
ఫీల్డ్ క్రెడిట్ ఆఫీసర్	12వ తరగతి మరియు అంతకంటే ఎక్కువ	18-30 సంవత్సరాలు	అనుభవం అవసరం లేదు	20,000 రూపాయల వరకు (వేరియబుల్ పేతో సహా)
అభివృద్ధి అధికారి	గ్రాడ్యుయేషన్	18-30 సంవత్సరాలు	1 సంవత్సరం అనుభవం ఉంటే మంచిది	25,000 రూపాయల వరకు (వేరియబుల్ పేతో సహా)
అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్	గ్రాడ్యుయేషన్	18-32 సంవత్సరాలు	MFI లేదా బ్యాంక్‌లో కనీసం 2 సంవత్సరాల అనుభవం	30,000 రూపాయల వరకు (వేరియబుల్ పేతో సహా)
బ్రాంచ్ మేనేజర్	గ్రాడ్యుయేషన్	21-32 సంవత్సరాలు	MFI/BANK లోABM/BM గా కనీసం 3 సంవత్సరాల అనుభవం	35,000 రూపాయల వరకు (వేరియబుల్ పేతో సహా)

✆ 9124874969 ✆ 9398952344 ✆ 6203716616

ఈ ఉద్యోగానికి బైక్ /స్కూటీ తప్పనిసరి

ఉద్యోగి ప్రయోజనాలు

★ ఇంధన ప్రోత్సాహకం రూ. 5000 వరకు అందిస్తుంది ★ ప్రొవిడెంట్ ఫండ్ ★ గ్రాట్యుటీ మరియు ESIC ★ ఉచిత వసతి ★ రెండు చక్రాల రుణం ★ భీమా

ఇంటర్వ్యూ తేదీ	ఇంటర్వ్యూ స్థలం	ఇంటర్వ్యూ చిరునామా
13th, 14th & 15th DECEMBER 2025	విజయనగరం	అన్నపూర్ణ ఫైనాన్స్ PVT. LTD. కె.ఎల్.పురం, RTO ఆఫీస్ దగ్గర, బొబ్బిలి రోడ్, విజయనగరం-535 003
	శ్రీకాకుళం	అన్నపూర్ణ ఫైనాన్స్ PVT. LTD. కొత్త రోడ్ జంక్షన్, పాలకొండ రోడ్, ఫ్లిప్‌కార్ట్ ఆఫీస్ పైన, శ్రీకాకుళం-532001
	సోంపేట	అన్నపూర్ణ ఫైనాన్స్ PVT. LTD. ఇంటి నెం: F6/7933, వారణాసి క్వార్టర్స్, మొదటి అంతస్తు, సోంపేట-532 284

ఉద్యోగ స్థలం: విజయనగరం, శ్రీకాకుళం, పాలకొండ, బొబ్బిలి, సోంపేట, టెక్కలి, పార్వతీపురం, రాజాం

అవసరమైన పత్రాలు: రెజ్యూమ్, విద్యా సర్టిఫికెట్ల కాపీ, పాన్‌కార్డ్, ఆధార్ కార్డ్, ఓటరు ఐడి, డ్రైవింగ్ లైసెన్స్, బైక్ ఆర్‌సి కాపీ, తల్లిదండ్రులు ఆధార్ కార్డ్, బ్యాంక్ పాస్‌బుక్, పాస్‌పోర్ట్ సైజు ఫోటో

గమనిక: పోస్ట్ ఎంపికకు ఎటువంటి రుసుములు లేదా ఛార్జీలు అవసరం లేదు. మెరిట్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.

బెజ్జిపురంలో స్క్రబ్ టైఫస్ కలకలం

గ్రామంలోని వైద్య సిబ్బందికి సూచనలిస్తున్న జిల్లా మలేరియా అధికారి సత్యనారాయణ

లావేరు, న్యూస్‌టుడే: లావేరు మండలం బెజ్జిపురం గ్రామంలో స్క్రబ్ టైఫస్ కేసు నమోదైనట్లు లావేరు పీహెచ్‌సీ వైద్యాధికారిణి జె.మౌనిక తెలిపారు. గ్రామానికి చెందిన ఓ వృద్ధుడు పది రోజుల కిందట పొలం పనులకు వెళ్లగా పేడపురుగు కుట్టడంతో అప్పటి నుంచి తీవ్ర జ్వరంతో బాధపడుతున్నాడు. 104 వాహనం వద్ద పరీక్షలు చేయించగా సిబ్బంది స్థానిక పీహెచ్‌సీకి వెళ్లాలని సూచించడంతో మూడు రోజుల కిందట పీహెచ్‌సీలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం వృద్ధుడు రక్త నమూనాలు శ్రీకాకుళం జీజీహెచ్‌సీకు పంపించారు. గురువారం ఆ వృద్ధుడికి స్క్రబ్ టైఫస్ పాజిటివ్ రావడంతో శుక్రవారం గ్రామంలో జిల్లా మలేరియా అధికారి పీవీ సత్యనారాయణ పర్యటించారు. ఆ వ్యక్తి ఆరోగ్యంగానే ఉన్నట్లు తెలిపారు. వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించి వైద్య శిబిరం నిర్వహించారు. వీధి కాలువల్లో దోమలు, కీటకాల నివారణ మందులు పిచికారీ చేశారు. డిప్యూటీ ఎంపీడీవో ఐ.పద్మజ, పంచాయతీ కార్యదర్శి శ్రీదేవి పాల్గొన్నారు.

ప్రభుత్వ భూమిపై అక్రమార్కుల కన్ను..!

– న్యూస్‌టుడే, కాశీబుగ్గ

బొడ్డపాడు రెవెన్యూ పరిధిలో వివాదాస్పద భూమి

అసలే జాతీయ రహదారి.. అందులోనూ పలాస-కాశీబుగ్గ జంట పట్టణాల పరిధిలో ఉన్న విలువైన డీ పట్టా భూమి అది. మార్కెట్ విలువ ప్రకారం ఎకరా రూ.5 కోట్ల వరకు ధర పలుకుతోంది. ఇంకేం కావాలి.. కొందరు అక్రమార్కుల కన్ను ఆ స్థలంపై పడింది. తాజాగా అక్కడ చదును చేసి.. చుట్టూ కంచె ఏర్పాటుకు అడుగుల పడటంతో విషయం చర్చనీయాంశమైంది.

■ పలాస మండలం బొడ్డపాడు రెవెన్యూ పరిధి కోసంగిపురం వద్ద సుమారు నాలుగు ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి ఉంది. గతంలో అక్కడ డీ పట్టాలిచ్చారు.

■ కొందరు విక్రయాలు చేపట్టగా.. పదేళ్ల కిందట రిజిస్ట్రేషన్లు జరిగాయి. మరో వైపు ఈ భూమి పరిధిలోని కొంతభాగంలో పెట్రోల్ బంకు నిర్మాణానికి 2018లో అప్పటి జేసీ చక్రధర్‌బాబు ఆధ్వర్యంలో స్థల కేటాయింపు జరిగింది. ఆ తర్వాత ఎన్నికలు రావడంతో ప్రక్రియ ముందుకు సాగలేదు.

■ తాజాగా ఆ భూమిని కొందరు చదును చేశారు. తమకు కొనుగోలు ద్వారా సంక్రమించిందని, అందుకే పనులు చేయిస్తున్నామని కంచె ఏర్పాటు చేస్తున్న వ్యక్తులు చెబుతుండగా.. కాశీబుగ్గకు చెందిన పలువురు అభ్యంతరం తెలిపారు.

■ పాతజాతీయ రహదారి వైపు చేపట్టాల్సిన కంచె ఏర్పాటు పనులు తాత్కాలికంగా నిలిచిపోయాయి. ఇదిలా ఉండగా రూ.కోట్ల విలువైన సర్కారు భూముల రిజిస్ట్రేషన్లు ఎలా జరిగాయనేది ప్రశ్నార్థకంగా మారింది.

■ తహసీల్దార్ కల్యాణ చక్రవర్తి మాట్లాడుతూ దస్త్రాలు పరిశీలిస్తున్నామని, సమగ్ర నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తామని స్పష్టం చేశారు.

OPENING NOW AT SRIKAKULAM.

MRF TYRES & SERVICE

SRI GANESH TYRES - At Peddapadu Road, Srikakulam.

Your best bet for a superior wheel and tyre service.

You can't miss it! - Drive in to experience the comfort of tyre shopping and service.

SRI GANESH TYRES
Ground Floor, Shop No.5,
Padmavathi Kalyanamandapam,
Peddapadu Road, Srikakulam - 532 001,
Andhra Pradesh.
Mobile: 98854 45255



The MRF T&S Experience: Range of MRF Tyres • Automated Tyre Changing • Computerised Wheel Balancing & Alignment • Tubeless Tyre Repair • Nitrogen Filling • MRF Trained Service Personnel • Air-Conditioned Comfort

DEALERSHIP: MRF Limited advises the public that it has no Websites other than www.mrftyres.com seeking dealership applications.
The public is further cautioned that there could be FAKE Websites claiming to be MRF. For Dealership Requests, please send an email to "write2us@mrftyres.com"

(c) eenadu

పిల్లల వైద్యుల ఆరోగ్య పాఠాలు..!

చిన్నారుల ఆహారంపై అవగాహన కల్పించిన సిక్కోలు హరిత మహోత్సవం

న్యూస్‌టుడే, శ్రీకాకుళం సాంస్కృతికం

చిన్నారులు ఆరోగ్యంగా ఉంటూ ఎత్తుకు తగిన బరువు పెరగాలంటే పోషకాహారం తప్పనిసరి. పెరిగే వయసులో పిల్లలు అనారోగ్యం బారిన పడకుండా ఉండాలంటే తల్లిదండ్రులు సమతుల ఆహారం అందించాలి. చాలా మంది అవగాహన లోపం, బాలలు మారాం చేస్తున్నారని జంక్ ఫుడ్‌కు అలవాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తరచూ అస్వస్థతకు గురవుతుండటంతో ఆసుపత్రుల చుట్టూ తిప్పుతున్నారు. కొందరు తరగతి గదిలో ఏకాగ్రతతో పాఠాలు వినక చదువులో వెనకబడుతున్నారు. ఇవన్నీ గమనించిన శ్రీకాకుళం అసోసియేషన్ ఆఫ్ పీడియాట్రిక్స్ బాలలకు ఇవ్వాల్సిన ఆహారంపై అవగాహన కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించింది. వివిధ స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఇటీవల శ్రీకాకుళం నగరంలో మూడు రోజుల పాటు సిక్కోలు హరిత మహోత్సవం నిర్వహించారు.

ఓ స్టాల్‌లో ప్రదర్శనగా ఉంచిన ఉత్పత్తులు

ఆద్యంతం ఆసక్తికరం

పర్యావరణం, ప్రకృతి, సేంద్రియ వ్యవసాయం, చిరుధాన్యాలపై ప్రజలకు అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. 65 స్టాళ్లలో వివిధ రాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన చిరుధాన్యాలతో తయారు చేసిన ఉత్పత్తులు, విత్తనాలు, పలు ఆహార పదార్థాలు, ఖాదీ వస్త్రాలు, మొక్కలు, బొమ్మల్ని చూడటానికి పెద్దఎత్తున తరలివచ్చారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో తయారైన ఉత్పత్తులు ఆకట్టుకున్నాయి. బుడితి నుంచి తీసుకొచ్చిన ఇత్తడి వస్తువులు, ఆమదాలవలస ప్రాంతం నుంచి వచ్చిన సేంద్రియ బెల్లం విశేషాలు తెలుసుకోవడానికి సందర్శకులు మక్కువ చూపారు. సేంద్రియ పద్ధతిలో పండించిన ఉత్పత్తులను ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యవంతమైన జీవనం సాగించొచ్చని పలువురు వక్తలు సూచించారు.

ఆకట్టుకున్న పోటీలు

సంప్రదాయ వస్త్రధారణ, పర్యావరణంపై అవగాహన పెంపొందించడానికి నిర్వాహకులు ఏర్పాటు చేసిన పోటీలు ఆకట్టుకున్నాయి. విద్యార్థులకు జూనియర్, సీనియర్ విభాగాల్లో చిత్రలేఖనంలో పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. పిల్లలు, మహిళలు, పురుషులకు చేనేత వస్త్రధారణ పోటీలు నిర్వహించారు.

సహజ జీవన విధానమే మేలు

తీసుకునే ఆహారం, పండించిన విధానమే ఆరోగ్యానికి రక్ష అవుతుందనే ఉద్దేశంతో ఈ బృహత్తర కార్యక్రమం చేపట్టాం. ఆరోగ్యకరమైన ఆహారం భుజించిన పిల్లలు మాత్రమే దేశానికి మంచి సంపద. నేలను పరిరక్షించి.. పర్యావరణాన్ని, భావితరాలను కాపాడుకోవాలి. అంతరించిపోతున్న వరి వంగడాలు, కూరగాయలు, ఔషధ మొక్కల విశిష్టత వివరించి సేంద్రియ వ్యవసాయానికి పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా సిక్కోలు హరిత మహోత్సవం నిర్వహించాం. తెలుగు రాష్ట్రాలు, ఒడిశా, ఇతర ప్రాంతాల నుంచి పలువురు రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఉత్పత్తులను ప్రదర్శనలో ఉంచారు. మిద్దె పంటలు, సాత్వికాహారం, ఆరోగ్యకరమైన జీవనానికి అనుసరించాల్సిన నియమాలను వివరించాం. – డా.వాకముళ్ల శ్రీరామమూర్తి, డా.వినోద్‌కుమార్, శ్రీకాకుళం అసోసియేషన్ ఆఫ్ పీడియాట్రిక్స్ అధ్యక్ష, కార్యదర్శులు

భావనపాడులో ఫిషింగ్ హార్బర్ నిర్మించాల్సిందే..

భావనపాడులో మత్స్యకారులతో సమావేశమైన అధికారులు

సంతబొమ్మాళి, న్యూస్‌టుడే: తరతరాలుగా కలగా మిగిలిన భావనపాడులో ఫిషింగ్ హార్బర్ నిర్మించి తీరాల్సిందేనని అధికారులకు మత్స్యకారులు, బోటు యజమానులు స్పష్టం చేశారు. సంతబొమ్మాళి మండలం భావనపాడులో మంచినీళ్లపేట, దేవునాల్డ, భావనపాడు, గెద్దలపాడు మత్స్యకారులతో మత్స్యశాఖ, పోలీసులు, పలువురు అధికారులు శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మత్స్యకార యజమానులు, ప్రతినిధులు మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో దాదాపు 3 వేల కుటుంబాలు సముద్రంపై వేట సాగిస్తూ జీవనోపాధి పొందుతున్నాయని, మూలపేటలో పోర్టు పనులతో వేటకు తీవ్రం అంతరాయం ఏర్పడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. ఉదయం 5 నుంచి 10 గంటల వరకు పోర్టులో డ్రెజ్జింగ్ పనులు నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. భావనపాడులో ఇసుక మేట వేయడంతో ఏడాదిగా అవస్థలు పడుతున్నామని పేర్కొన్నారు. సమస్యలు ఉన్నతాధికారులు దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని మత్స్య శాఖ జేడీ సత్యనారాయణ తెలిపారు. టెక్కలి ఎఫ్‌డీవో ధర్మరాజు పాత్ర్, మెరైన్ సీఐ రాము, నౌపడ ఎస్సై నారాయణస్వామి, మత్స్యకార ప్రతినిధులు ఆదినారాయణ, ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.

క్రీడాస్ఫూర్తితో ఉన్నత స్థానాలకు చేరుకోవాలి

వ్యవసాయ విశ్వవిద్యాలయ అంతర్ కళాశాలల ఆటల పోటీలు ప్రారంభం

ఫుట్‌బాల్ ఆడుతున్న పులివెందుల సీఎఫ్ఎస్‌టీ కళాశాల, తిరుపతి ఎస్.వి.వ్యవసాయ కళాశాల క్రీడాకారులు

ఎచ్చెర్ల, న్యూస్‌టుడే: విద్యార్థులు క్రీడా స్ఫూర్తితో జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ స్టూడెంట్ అఫైర్స్ డీన్ జి.రామచంద్రరావు పిలుపునిచ్చారు. ఎచ్చెర్ల మండలం సంతసీతారాంపురంలోని కింజరాపు ఎర్రన్నాయుడు వ్యవసాయ కళాశాలలో శుక్రవారం వ్యవసాయ విశ్వవిద్యాలయ అంతర్ కళాశాల క్రీడాపోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పోటీలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 18 వ్యవసాయ కళాశాలల నుంచి 530 మంది క్రీడాకారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జి.రామచంద్రరరావు మాట్లాడుతూ నాలుగు రోజులపాటు జరిగే క్రీడల్లో విద్యార్థులు గెలుపోటములతో సంబంధం లేకుండా క్రీడా నైపుణ్యాలు ప్రదర్శించాలన్నారు. ఎర్రన్నాయుడు వ్యవసాయ కళాశాల కరస్పాండెంట్ బుడుమూరు శ్రీరామ్మూర్తి మాట్లాడుతూ క్రీడలతో శారీరక, మానసిక వికాసం కలుగుతుందన్నారు. వ్యవసాయ వర్సిటీ పీడీ ఆర్.రవికాంత్ రెడ్డి, నైరా వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ జి.జోగినాయుడు, కళాశాల యాజమాన్య సభ్యులు ఐ.కిశోర్, దుర్గాశ్రీనివాస్, బీవీఎస్ఎన్ మూర్తి, అధ్యాపకులు పాల్గొన్నారు.

❖ తొలిరోజు నాక్ అవుట్ విధానంలో మూడు ఫుట్‌బాల్ మ్యాచ్‌లు జరిగాయి. కాలేజ్ ఆఫ్ సీఎఫ్ఎస్‌టీ వ్యవసాయ కళాశాల (పులివెందుల) జట్టు ఎస్వీ వ్యవసాయ కళాశాల (తిరుపతి) జట్టుపై గెలుపొందింది. మరో మ్యాచ్‌లో ఎస్‌బీవీఆర్ వ్యవసాయ కళాశాల(బద్వేలు)పై కింజరాపు ఎర్రన్నాయుడు వ్యవసాయ కళాశాల(ఎచ్చెర్ల) జట్టు విజయం సాధించింది. మూడో మ్యాచ్‌లో కేబీఆర్ వ్యవసాయ కళాశాల (సీఎస్ పురం)పై ఎన్టీఆర్ సీఎఫ్ఎస్‌టీ వ్యవసాయ కళాశాల (బాపట్ల) గెలుపొందింది.

14న రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలకు ఎంపిక

పాతబస్టాండ్, న్యూస్‌టుడే: రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలకు క్రీడాకారుల ఎంపికలు ఈ నెల 14న శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించనున్నట్లు జిల్లా సంఘ అధ్యక్షుడు చిట్టి నాగభూషణం శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. జూనియర్ విభాగానికి డిసెంబరు 31 నాటికి 18 సంవత్సరాల లోపు వయసుండే బాలబాలికలు అర్హులని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 94419 14214కు ఫోన్ చేయాలని సూచించారు.

మీ బడిలో సౌకర్యాలు ఉన్నాయా..?

న్యూస్‌టుడే, పొందూరు

మీ పాఠశాలకు ప్రహరీ ఉందా? ప్రవేశ ద్వారం బాగుందా? మధ్యాహ్న భోజనం ఎక్కడ వండుతున్నారు? వంట శాల వద్ద పరిసరాలు శుభ్రంగా ఉంచుతున్నారా? మరుగుదొడ్లు, వాష్ బేసిన్ అందుబాటులో ఉన్నాయా? విద్యాలయాల్లో సదుపాయాలు, సమస్యలపై ప్రస్తుతం జరుగుతున్న సర్వేలో అడుగుతున్న ప్రశ్నల్లో ఇవి కొన్ని. ఈ సమాచారం ఆధారంగా పాఠశాలకు ఒకటి నుంచి నాలుగు కేటగిరీలు కేటాయిస్తారు.

ఎచ్చెర్ల ప్రాథమికోన్నత పాఠశాలలో వివరాలు నమోదు చేస్తున్న సిబ్బంది

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా సీఆర్ఎంటీల ద్వారా ప్రత్యేక యాప్‌లో 111 అంశాలకు సంబంధించి సర్వే చేస్తోంది. మండల, జిల్లా పరిషత్తు, ఎయిడెడ్, గురుకులాలు, సంక్షేమ వసతి గృహాల్లో ఈ ప్రక్రియ జరుగుతోంది. సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో విధులు నిర్వహిస్తున్న సీఆర్ఎంటీలు వివరాలు ఆరా తీస్తున్నారు. వారి పరిధిలోని పాఠశాలను పరిశీలించి సమగ్ర వివరాలను యాప్‌లో పొందుపరుస్తున్నారు.

❖ గ్రీన్ చాక్ బోర్డులు, విద్యార్థులు, ఉపాధ్యాయులకు అవసరమైన బల్లలు, కుర్చీలు, వ్యర్థాల నిర్వహణ, బడి తోట, ఆర్వో ప్లాంట్ పని తీరు, పాఠశాలల్లో మైదానాలు, ప్రమాదకరంగా ఉన్న గుంతలు, కట్టడాలు, విద్యుత్తు పరికరాలు వంటివి పరిశీలిస్తున్నారు.

దూర ప్రాంత విద్యార్థులపై దృష్టి

❖ పాఠశాల గదుల్లో వెలుతురు, విద్యుత్తు సదుపాయం, సరిపడా పంకాలు ఉన్నాయా, స్విచ్ బోర్డులు ఎంత ఎత్తులో ఉన్నాయి? వంటి అంశాలు ఆరా తీస్తున్నారు.

❖ పరీక్షల నిర్వహణ, అదనపు తరగతులు, దూర ప్రాంతాల నుంచి వస్తున్న విద్యార్థుల కోసం తీసుకుంటున్న చర్యలను పరిశీలిస్తున్నారు.

అభివృద్ధికి బాటలు

❖ పాఠశాలల్లో అవసరమైన మౌలిక వసతులు గుర్తించడం.. సమస్యలు ఎక్కువగా ఉన్న బడులకు ప్రాధాన్యం కల్పిస్తామని విద్యా శాఖ అధికారులు చెబుతున్నారు.

❖ యాప్‌లో నమోదు చేసిన వివరాలు ప్రభుత్వానికి నివేదించి పాఠశాలల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

నెలాఖరులోగా పూర్తి

పాఠశాలల్లో సమస్యలు పరిష్కరించాలనే ఉద్దేశంతో తలపెట్టిన సర్వే జిల్లాలో శరవేగంగా జరుగుతోంది. ప్రధానోపాధ్యాయులు, తల్లిదండ్రుల కమిటీ అధ్యక్షులు, సభ్యులు సమక్షంలో వివరాలు ప్రత్యేక యాప్‌లో నమోదు చేస్తున్నారు. నెలాఖరు లోగా ఈ ప్రక్రియ పూర్తిచేసి ప్రభుత్వానికి నివేదిక పంపుతాం. – పప్పల వేణుగోపాలరావు, ఏపీసీ, సమగ్ర శిక్షా, శ్రీకాకుళం

★ జిల్లాలో సర్వే చేస్తున్న పాఠశాలలు: 2,612 ★ సీఆర్ఎంటీలు: 218 ★ బడుల క్లస్టర్లు: 170

ఎన్జీవో సంఘ నగర అధ్యక్షుడిగా శ్రీనివాసరావు

పాతశ్రీకాకుళం, న్యూస్‌టుడే: నాన్ గెజిటెడ్ అధికారుల (ఎన్జీవో) సంఘం శ్రీకాకుళం నగర అధ్యక్షుడిగా ఖజానా శాఖ ఉద్యోగి బొత్స శ్రీనివాసరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శ్రీకాకుళం నగరంలోని ఎన్జీవో హోంలో శుక్రవారం నగర శాఖ కార్యవర్గ ఎన్నిక నిర్వహించారు. నగర అధ్యక్షుడిగా శ్రీనివాసరావు మూడేళ్లు కొనసాగుతారు. ఆయన ఎన్నిక కావడం వరుసగా రెండోసారి. సహాధ్యక్షుడిగా ఎస్.ఉమామహేశ్వరరావు, ఉపాధ్యక్షులుగా జె.వేణుగోపాల్, కె.లక్ష్మణరావు, ఐ.చిట్టిబాబు, బి.వైకుంఠం, పి.యశోద, కార్యదర్శిగా బి.నవీన్, కార్యనిర్వాహక కార్యదర్శిగా డి.రాజకుమార్, సంయుక్త కార్యదర్శులుగా బి.మధుసూదనరావు, ఎ.రవికుమార్, పి.జగన్నాథరావు, సబీనాబేగం, వి.రేవతి, డి.సుజాత, కోశాధికారిగా కేవీ నారాయణరావు ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గాన్ని విశ్రాంత ఉద్యోగుల ఐకాస రాష్ట్ర ఛైర్మన్ చౌదరి పురుషోత్తమనాయుడు, ఎన్జీవో సంఘ జిల్లా అధ్యక్షుడు హనుమంతు సాయిరాం, ప్రధాన కార్యదర్శి చల్లా శ్రీనివాస్, పలువురు ఉద్యోగులు అభినందించారు. జిల్లాలోని 12 తాలుకాల ఎన్జీవో సంఘ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని హనుమంతు సాయిరాం తెలిపారు.

ఉద్యోగోన్నతుల ప్రక్రియలో అవకతవకలపై నివేదిక ఇవ్వండి

బలగ(శ్రీకాకుళం), సారవకోట, న్యూస్‌టుడే: సచివాలయ ఆరోగ్య కార్యదర్శుల ఉద్యోగోన్నతుల ప్రక్రియలో అవకతవకలపై 7 రోజుల్లో సమగ్ర నివేదిక సమర్పించాలని వైద్యారోగ్య శాఖ కమిషనర్, ముఖ్య కార్యదర్శికి ఎస్టీ జాతీయ కమిషన్ నోటీసులు జారీ చేసింది. 154 మంది ఆరోగ్య కార్యదర్శుల ఉద్యోగోన్నతుల విషయంలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించలేదని ఆదివాసీ సంక్షేమ పరిషత్తు రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాబయోగి జాతీయ షెడ్యూల్ తెగల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఇటీవల దళిత, ఆదివాసీ సంఘాలు కలెక్టర్, డీఎంహెచ్‌వో కార్యాలయాల వద్ద నిరసన తెలిపి అధికారులకు వినతిపత్రాలు అందజేసిన విషయం విదితమే.

రైలు పట్టాలు దాటుతూ బాలిక దుర్మరణం

సాలిన గంగోత్రి (పాత చిత్రం)

కంచిలి, న్యూస్‌టుడే: గొల్లకంచిలి సమీపంలో గురువారం రాత్రి రైలు ఢీకొని ఓ బాలిక మృతి చెందినట్లు పలాస జీఆర్పీ పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే కంచిలి బలియాపుట్టుగ కాలనీకి చెందిన సాలిన పురుషోత్తం కుమార్తె గంగోత్రి(14) కంచిలి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. సాయంత్రం పాఠశాల నుంచి ఆమె మేనత్త గ్రామమైన గొల్లకంచిలికి వెళ్లేందుకు రైలు పట్టాలు దాటుతున్న సమయంలో పలాస నుంచి ఇచ్ఛాపురం వైపు వెళ్తున్న వందేభారత్ రైలు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికుల సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న జీఆర్పీ పోలీసులు దుస్తులు, ఇతర వస్తువుల ఆధారంగా మృతదేహం గంగోత్రిదిగా గుర్తించారు. అనంతరం కుటుంబ సభ్యులకు సమాచారం అందజేసి నిర్ధారించుకున్నారు. జీఆర్పీ ఇన్‌ఛార్జి ఎస్సై మధుసూదన్ కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నారు. పురుషోత్తానికి ముగ్గురు కుమార్తెలు కాగా గంగోత్రి పెద్దమ్మాయి.

గడ్డి మందు తాగి వృద్ధుడి మృతి

బొమ్మాళి ఎండివాడు

జలుమూరు, న్యూస్‌టుడే: మండల పరిధి యలమంచిలి గ్రామానికి చెందిన బొమ్మాళి ఎండివాడు (61) గడ్డి మందు తాగి చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారు జామున మృతి చెందారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. ఎండివాడు గత రెండేళ్ల కిందట పక్షవాతం బారిన పడి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. తీవ్ర మనస్తాపానికి గురై గురువారం గడ్డి మందు తాగాడు. వెంటనే గుర్తించిన కుటుంబ సభ్యులు శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. ఆయనకు భార్య తవిటమ్మ, కుమారులు వెంకటరమణమూర్తి, కామేష్ ఉన్నారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బి.అశోక్‌బాబు తెలిపారు.

చికెన్ ధరలు

రకం	(బ్యాగ్)లైవ్	డ్రెస్డ్	స్కిన్‌లెస్
బ్రాయిలర్	160	275	295

ఆగి ఉన్న వాహనాన్ని ఢీకొని ముగ్గురికి గాయాలు

ఎత్తురాళ్లపాడు(కోటబొమ్మాళి), న్యూస్‌టుడే: ఆగి ఉన్న వాహనాన్ని ఢీకొని ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడిన ఘటన జాతీయ రహదారిపై హరిశ్చంద్రపురం వద్ద చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు గార మండలం కొత్తూరు, సైరిగాం గ్రామాలకు చెందిన యువకులు దీర్ఘాసి రాము, దీర్ఘాసి శ్రీను, బమ్మిడి గణేష్ టెక్కలి నుంచి ద్విచక్రవాహనంపై శ్రీకాకుళం వెళ్తున్నారు. శుక్రవారం హరిశ్చంద్రపురం వద్ద ఆగి ఉన్న హైవే వాహనాన్ని ఢీకొట్టి తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే వీరిని చికిత్స నిమిత్తం శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎస్సై వంగపండు సత్యనారాయణ తెలిపారు.

బాతువ పీఏసీఎస్ పాలకవర్గం నియామకం

జి.సిగడాం, న్యూస్‌టుడే: జి.సిగడాం మండలం బాతువ ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం (పీఏసీఎస్)కు రాష్ట్ర ప్రభుత్వం నూతన నాన్-అఫిషియల్ పర్సన్ ఇన్‌ఛార్జి (పీఐసీ) కమిటీని నియమించింది. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయ, సహకారశాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న అధికారిక పీఐసీ స్థానంలో ఈ కొత్త పాలకవర్గాన్ని నియమిస్తున్నట్లు పేర్కొంది. ఛైర్మన్‌గా నక్క మురళీధరరావు, సభ్యులుగా దుగ్గు శ్రీరాములు, కుదిరెల్ల ఈశ్వరరావులను నియమించారు.

మరో వివాదంలో ఎమ్మెల్సీ దువ్వాడ

మొయినాబాద్, న్యూస్‌టుడే: ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి మరో వివాదంలో చిక్కుకున్నారు. హైదరాబాద్ నగర శివారులోని ఓ ఫాంహౌస్‌లో అనుమతి లేకుండా నిర్వహించిన పుట్టినరోజు వేడుకకు వారిద్దరూ హాజరయ్యారు. మొయినాబాద్ ఇన్‌స్పెక్టర్ జి.పవన్‌కుమార్‌రెడ్డి తెలిపిన సమాచారం ప్రకారం.. దువ్వాడ శ్రీనివాస్ అనుచరుడు, అమలాపురం వాసి పార్థసారథి గురువారం రాత్రి తన పుట్టినరోజును చిలుకూరు రెవెన్యూలోని ది పెండెంట్ ఫాంహౌస్‌లో ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ముందస్తుగా పోలీసుల అనుమతులు తీసుకోవాల్సి ఉన్నా.. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు. అతిథులకు ఏర్పాటు చేసిన విందులో విదేశీ మద్యం, హుక్కా ఉపయోగించారు. మద్యం తాగేందుకు ఆబ్కారీ శాఖ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. అర్ధరాత్రి నిర్వహించిన కార్యక్రమానికి పార్థసారథికి అత్యంత సన్నిహితులు హాజరయ్యారు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, మాధురి వచ్చారు. అర్ధరాత్రి దాటాక ఫామ్‌హౌస్‌లో ప్రైవేటు పార్టీ నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో రాజేంద్రనగర్ ఎస్‌వోటీ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ముందస్తు అనుమతి తీసుకోలేదని గుర్తించారు. మద్యం సీసాలు, హుక్కా స్వాధీనం చేసుకున్నారు. అనుమతులు లేకుండా విందు నిర్వహించిన పార్థసారథి, ఫామ్‌హౌస్ నిర్వాహకుడు సుభాష్, వాచ్‌మెన్ తాజుద్దీన్ షేక్, హుక్కా సరఫరా చేసిన రియాజ్‌పై మొయినాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. వేడుకకు హాజరైన దువ్వాడ శ్రీనివాస్, మాధురి, ఇతరులపై ఎటువంటి కేసు నమోదు చేయలేదని ఇన్‌స్పెక్టర్ తెలిపారు. ప్రస్తుతం కేసు విచారణలో ఉందని వెల్లడించారు. నిందితులకు నోటీసులు జారీ చేసినట్లు వివరించారు.

జలాశయంలోకి 4.86 లక్షల చేప పిల్లలు

హిరమండలం, న్యూస్‌టుడే: చేపల పెంపకంతో మత్స్యకారులకు స్వయం ఉపాధి లభిస్తుందని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. శుక్రవారం హిరమండలంలోని వంశధార జలాశయంలో 4.86 లక్షల ఫింగర్‌లింగ్స్ చేప పిల్లలు విడిచిపెట్టారు. శ్రీకాకుళం ఫిష్ సీడ్‌ఫాం, ఇచ్ఛాపురంలోని సీడ్‌ఫాం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. కూటమి నాయకులు, మత్స్యకార సంఘ నాయకులు పాల్గొన్నారు.

EENADU Classifieds

PROFESSIONAL SERVICES

43 సంవత్సర విశేష అనుభవంగల జియాలజిస్టుచే భూగర్భ జల పరిశోధన (మీటరు సర్వే) చేయబడును. సుంకరి అచ్యుతరావు, జియాలజిస్టు. ✆ 9440149542.

REAL ESTATE

FLAT FOR SALE

శ్రీకాకుళం మంగువారితోటలో ఉన్న గ్రూప్‌హౌస్‌లో 6 ఫ్లాట్లు అమ్మకమునకు కలవు. నో బ్రోకర్స్ ✆ 8008662240, 9966216300

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారులు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు.. ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

PLOT FOR SALE

SAN గ్రూప్ వారి శ్రీకాకుళం ధర్మవరం నరసన్నపేట సుభద్రాపురం భోగాపురం బీచ్ హైవేఫేస్ లేఅవుట్స్‌లో స్థలములు అందుబాటు ధరలో కలవు. ✆ 9032422525

JOBS

Need ENT EMRG Physician, CMO's, Nurses, Receptionist, Pro's Sriram Hospital, Ongole. Call & CV to 98495 95190, 76600 27789.

శ్రీకాకుళం, నరసన్నపేట షాపింగ్ మాల్‌లో పనిచేయుటకు 18-35 వయస్సు యువతి యువకులు కావలెను. జీతం: 10,500-12,000. Ph: 9154296345, 9030588502.

యోగా మరియు జిమ్ ఇన్‌స్ట్రక్టర్ అవసరం. కనీసం 6 నెలల అనుభవం హైదరాబాద్ నగరంలో, ఆహారం మరియు వసతి కల్పించబడింది. ✆ 9381635350

వైజాగ్ షాపింగ్ మాల్స్‌లో పనిచేయుటకు 18-35 వయసు. యువతి, యువకులు కావలెను. జీతం: 10,000-13,500 ఫుడ్, రూము 9704637370, 9949904532.

FACULTY/ TEACHERS

గాజువాకలో విశాఖ డిఫెన్స్ అకాడమీ కొరకు PET, Qul. B.PEd. Sal: 10K +ఉచిత భోజనవసతి, Incharges Qul. B.Sc./B.Ed. Sal: 12K +ఉచిత భోజనవసతి. 9848577745, 9666694545

SECURITY GUARDS

శైగణేష్ సెక్యూరిటీ సంస్థలో విశాఖ స్టీల్‌ప్లాంటు ఏరియాలో సెక్యూరిటీ గార్డ్స్ 150 మంది 8 గం|| డ్యూటీ. జీతం: 18815/- PF, ESI. సెక్యూరిటీ సూపర్‌వైజర్స్ 11 మంది (Ex-Service) జీతం: 22690/- సెక్యూరిటీ ఆఫీసర్ (Ex or Rtd పోలీస్ ఆఫీసర్) జీతం: 30000/- యూనిఫామ్-ఫ్రీ. ✆ 63091 17776.

ప్రకటన చిన్నదైనా స్పందన అతివేగం ఈనాడు క్లాసిఫైడ్స్ 5 లైన్ల ప్రకటన కేవలం 315 /- (GST 5% అదనం) మాత్రమే సంప్రదించండి: 8008597609

మాట్లాడుతున్న జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి హరిబాబు

నాణ్యమైన వైద్య సేవలు పొందేలా చూడటమే లక్ష్యం

శ్రీకాకుళం గ్రామీణం, న్యూస్‌టుడే: ఆర్థిక ఇబ్బందులను అధిగమించి అందరూ నాణ్యమైన వైద్య సేవలు పొందేలా చూడటమే విశ్వజనీన ఆరోగ్య పరిరక్షణ దినోత్సవం ప్రధాన లక్ష్యమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు అన్నారు. శ్రీకాకుళం గ్రామీణ మండలం సింగుపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఏఎన్ఎంలకు శుక్రవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆరోగ్యం కోసం చేసే ఖర్చుల కారణంగా ఏటా పెద్ద సంఖ్యలో ప్రజలు తీవ్ర పేదరికం అనుభవించే పరిస్థితులు తలెత్తుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం సగం మందికి ఇప్పటికీ అవసరమైన వైద్య సేవలు అందడం లేదని పేర్కొన్నారు. సీనియర్ న్యాయవాది జి.ఇందిరాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు సంప్రదించండి
Cell: 80085 97609
ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి
Cell: 80081 11237

స్త్రీశక్తి భవనాన్ని పరిశీలించిన పీడీ

ఎల్ఎన్‌పేటలోని స్త్రీశక్తి భవనంలో నిర్మిస్తున్న అవుట్ పోలీస్‌స్టేషన్‌ను డీఆర్‌డీఏ పీడీ కిరణ్ కుమార్ శుక్రవారం పరిశీలించారు. గతంలో మహిళా సంఘాల బలోపేతం చేసేందుకు నిర్మించిన స్త్రీశక్తి భవనంలో అవుట్ పోలీస్‌స్టేషన్ ఏర్పాటుపై వెలుగు సిబ్బంది జిల్లా కలెక్టరుకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు డీఆర్‌డీఏ పీడీ ఆ భవనాన్ని పరిశీలించి కలెక్టరుకు నివేదిక అందజేస్తామని తెలిపారు. ఎంపీడీవో శ్రీనివాసరావు, ఏపీఎం విజయలక్ష్మి పాల్గొన్నారు.

– న్యూస్‌టుడే, ఎల్ఎన్‌పేట

విద్యార్థులే దేశ భవిష్యత్తుకు పునాదులు

మాట్లాడుతున్న ఆర్.నారాయణమూర్తి

పొందూరు గ్రామీణం, న్యూస్‌టుడే: నేటి విద్యార్థులే దేశ భవిష్యత్తుకు పునాదులని ప్రముఖ సినీ నటుడు ఆర్.నారాయణమూర్తి పేర్కొన్నారు. పొందూరు మానసవేణి పాఠశాలను శుక్రవారం ఆయన సందర్శించి పిల్లలతో మాట్లాడారు. ఆయన నటించిన యూనివర్సిటీ పేపర్ లీక్ చిత్రం రెండురోజుల్లో విడుదల కానున్న నేపథ్యంలో సినిమా సంగతులు వారితో పంచుకున్నారు. ప్రతి ఒక్కరూ విద్యార్థి దశ నుంచే లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. చదువు, విద్యా ప్రమాణాలు, క్రమశిక్షణ గురించి వివరించారు.

ప్రోత్సాహం అందదు.. పౌష్టికాహారం లేదు..!

సాయం కోసం 9 నెలలుగా క్షయ రోగుల ఎదురుచూపులు



శ్రీకాకుళం యూనిట్‌లో క్షయ రోగుల వివరాలు పరిశీలిస్తున్న సిబ్బంది

న్యూస్‌టుడే, జి.సిగడాం

క్షయ (టీబీ) రోగులు ప్రోత్సాహక సాయం కోసం 9 నెలలుగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం అందజేస్తున్న మందులు వాడితే వ్యాధి నయమవుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ఆ కాలంలో పౌష్టికాహారం తీసుకునేలా కేంద్ర ప్రభుత్వం నిక్షయ్ పోషణ్ యోజన కింద నగదు సమకూరుస్తోంది. 2018లో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మొదట్లో నెలకు రూ.500 చొప్పున అందజేశారు. 2024లో రూ.వెయ్యికి పెంచారు. ఈ ఏడాది ఫిబ్రవరి వరకు సక్రమంగా అందజేశారు. మార్చి నుంచి సొమ్ము అందక సరైన పౌష్టికాహారం తీసుకోవడానికి అవస్థలు పడుతున్నారు.

ఇదీ పరిస్థితి

శ్రీకాకుళం, ఆమదాలవలస, నరసన్నపేట, టెక్కలి, పలాస, పాతపట్నం, సోంపేట, రణస్థలం, పొందూరులో టీబీ యూనిట్లు ఉన్నాయి. వీటి పరిధిలో 2,870 మంది క్షయ రోగులు మందులు వాడుతున్నారు. వీరికి వైద్యులు క్రమం తప్పకుండా చికిత్స అందిస్తున్నారు.

జిల్లాలో టీబీ యూనిట్లు: 9 | బాధితులు: 2,870

తప్పని అవస్థలు

9 నెలలుగా ఆర్థిక సాయం అందకపోవడంతో రోగులు మందులకే పరిమితమయ్యారు. పౌష్టికాహారం కొనుగోలుకు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో నిత్యావసర సరకులు, పౌష్టికాహారం అందించేవారు. ప్రస్తుతం ఆ కార్యక్రమం కూడా నిలిచిపోవడంతో అవస్థలు పడుతున్నారు.

బిల్లులు అందజేశాం..

కొన్ని సమస్యలతో క్షయ రోగులకు సాయం అందలేదు. ఈ నెలాఖరు లోగా వారి ఖాతాలకు సొమ్ము జమ వుతుంది. దీనికి సంబంధించిన బిల్లులు ప్రభుత్వానికి అందజేశాం. నిధులు మంజూరు కాగానే సమస్య పరిష్కారమవుతుంది.
– పి.శ్రీనివాసరావు, టీబీ యూనిట్ల సమన్వయకర్త, శ్రీకాకుళం

(c) eenadu

పలాస

• పలాస • ఇచ్ఛాపురం

ఘనంగా అయ్యప్ప ఆలయ వార్షికోత్సవం

ఇచ్ఛాపురం స్వేచ్ఛావతి అమ్మవారి ఆలయ మార్గంలో ప్రతిష్ఠితమైన అయ్యప్ప మందిర వార్షికోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ధర్మకర్త మణికంఠస్వామి, నిత్యారాధకులు ఆశి కృష్ణారెడ్డి గురుస్వామి ఆధ్వర్యంలో వేకువజామున బాహుదానది నుంచి జలాలు తీసుకొచ్చి వాటితోపాటు, పాలు, పంచామృతాభిషేకాలు జరిపారు. అనంతరం పుష్పాలంకరణ చేశారు. ఈ సందర్భంగా అయ్యప్పదీక్షాపరులతో రుద్రాభిషేకం, అర్చనలు నిర్వహించారు. స్థానిక కళాకారుల ఆధ్వర్యంలో భజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అయ్యప్పస్వామిని ఊరేగించారు. – న్యూస్‌టుడే, ఇచ్ఛాపురం

ముమ్మర తనిఖీలు

కాశీబుగ్గ, న్యూస్‌టుడే: పలాస-కాశీబుగ్గలోని పలు ప్రాంతాల్లో పోలీసులు జాగిలాలతో శుక్రవారం ముమ్మర తనిఖీలు నిర్వహించారు. గంజాయి, మత్తు తదితర మాదక ద్రవ్యాల రవాణాను అడ్డుకునేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. ఆర్టీసీ కాంప్లెక్స్, రైలు నిలయం, పలు గోదాములు ఇతర ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు.

విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దడమే లక్ష్యం

కబడ్డీలో తలపడుతున్న బాలురు

వజ్రపుకొత్తూరు, న్యూస్‌టుడే: విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. నగరంపల్లి ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న 76వ పలాస నియోజకవర్గ స్థాయి అంతర్ పాఠశాలల బాలబాలికల క్రీడా పోటీలు శుక్రవారం ముగిశాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం క్రీడా జ్యోతి వెలిగించారు. ప్రధానోపాధ్యాయుడు హేమారావు, ఎంపీడీవో రమేష్ నాయుడు, ఎంఈవో-2 వెంకటరమణ, జయరాంచౌదరి, మోహనరావు, ఉపేంద్ర, చక్రవర్తి, అప్పారావు, పీడీలు గజేంద్ర, నారాయణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

విజేతలు వీరే..

జూనియర్ బాలుర విభాగం కబడ్డీలో జడ్పీ ఉన్నత పాఠశాల (హరిపురం), ఖోఖోలో (నగరం పల్లి), వాలీబాల్‌లో ఎంజేపీ (అక్కుపల్లి), టెన్నికాయిట్, బ్యాడ్మింటన్‌లో జీహెచ్ఎస్ (పలాస), బాల్‌బ్యాడ్మింటన్‌లో జడ్పీ హెచ్ఎస్ (కాశీబుగ్గ), సీనియర్ బాలుర విభాగంలో కబడ్డీలో శ్రీమేథ (కాశీబుగ్గ), ఖోఖో, వాలీబాల్, టెన్నికాయిట్‌లో జీహెచ్ఎస్ (పలాస), బ్యాడ్మింటన్‌లో జడ్పీ హెచ్ఎస్ (అక్కుపల్లి)జట్లు విజేతలుగా నిలిచాయి.

★ జూనియర్ బాలికల విభాగంలో 100మీ. పరుగుపందెంలో నాగేశ్వరి(బొడ్డపాడు), 200మీ., 400మీ.లో చాందిని కేజీబీవీ(జీఆర్‌పురం), 800మీ.లో సింధు కేజీబీవీ(జీఆర్‌పురం), 1500మీ.లో ప్రసన్న(బ్రాహ్మణతర్లా), లాంగ్‌జంప్‌లో మౌనిక(హుకుంపేట), హైజంప్‌లో హేమలత(కాశీబుగ్గ), ట్రిపుల్‌జంప్, డిస్కస్‌త్రో రాజేశ్వరి(దేవునల్తాడ), షాట్‌పుట్‌లో మనీషా కేజీబీవీ(జీఆర్ పురం), జావెలిన్‌త్రోలో యశోద (జీఆర్‌పురం)

★ సీనియర్ బాలికల విభాగంలో 100మీ., 200మీ. పరుగు పందెం, లాంగ్‌జంప్‌లో ఝాన్సీ (బొడ్డపాడు), 400మీ.లో అఖిల ఎంజేపీ (పలాస), 800మీ.లో దేవి కేజీబీవీ(జీఆర్‌పురం), 1500మీ.లో లీలావతి ఎంజేపీ(పలాస), హైజంప్‌లో దీపిక(నగరంపల్లి), ట్రిపుల్‌జంప్‌లో నీరజ (పాతటెక్కలి), షాట్‌పుట్‌లో విమల (జీఆర్‌పురం), జావెలిన్‌త్రోలో సంధ్య కేజీబీవీ (జీఆర్‌పురం), డిస్కస్‌త్రో ప్రమీల(గోవిందపురం), 400మీ. రిలేలో ఎంజేపీ(పలాస) విజేతలుగా నిలిచారు.

ప్రజా సహకారంతోనే సమస్యల పరిష్కారం

పలాస-కాశీబుగ్గ జంట పట్టణాల ప్రజలు పుర పాలక సంఘ పరిధిలో తాగునీరు, కాలువలు, రహదారులు తదితర సమస్యలను ఫోన్, వాట్సప్ చిత్రాల ద్వారా పుర కమిషనర్ ఇ.శ్రీనివాసులు దృష్టికి తీసుకొచ్చారు. 'ఈనాడు-మీతోడు' ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమంలో వచ్చిన సమస్యలపై కమిషనర్ స్పందించారు. కొన్నింటిని తక్షణమే పరిష్కరించారు. – న్యూస్‌టుడే, పలాస

★ డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమంలో పలాస పుర కమిషనర్ ఇ.శ్రీనివాసులు

ప్రశ్న: నర్సిపురం కాలనీలోని రైల్వేబ్రిడ్జి సమీపంలో సిమెంట్ రోడ్డు నుంచి అమ్మవారి ఆలయం వరకు రహదారి లేకపోవడంతో చెరువు గట్టుపైనే రాకపోకలు సాగిస్తున్నాం. - బి.శ్రీనివాసరావు, నర్సిపురం, కాశీబుగ్గ

కమిషనర్: ఎమ్మెల్యే గౌతు శిరీష ఆదేశాల మేరకు రూ.21 లక్షలతో చెరువు గట్టు నుంచి ప్రధాన రోడ్డు కోసం టెండర్లు పిలుస్తున్నాం. 16వ ఆర్థిక సంఘం నిధులతో పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటాం.

? కాపువీధిలో రెండు బావుల్లో క్లోరినేషన్ పనులు చేపట్టండి. - పత్తి ప్రసాద్, కాపువీధి, పలాస

✔ పారిశుద్ధ్య విభాగ అధికారులను పంపించి క్లోరినేషన్ పనులు చేపడతాం.

? పలాస ఎంపీడీవో కార్యాలయం నుంచి స్మార్ట్ పాయింట్ వరకు సీసీ రోడ్డు పాడైంది. వీధి దీపాలు సక్రమంగా వెలగడం లేదు. - బాబూరావు, పలాస

✔ వీధి దీపాలు వెలిగేలా చర్యలు తీసుకుంటాం. రహదారిని పరిశీలించి నిధుల లభ్యత మేరకు పనులు చేపడతాం.

? కాశీబుగ్గ జామియా మసీదు నుంచి ఎంపీడీవో కార్యాలయం మీదుగా గ్రామీణ నీటిసరఫరా ట్యాంకులకు వెళ్తున్న పైపులైన్ల నుంచి నీరు లీకవుతోంది. - స్థానికులు

✔ కొత్తగా పైపులైను వేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం.

? కేటీ రోడ్డులో హరిశంకర్ థియేటర్ నుంచి అప్పయ్యదొర విగ్రహం మీదుగా వెంకటేశ్వర థియేటర్ వరకు కాలువ శుభ్రం చేయడం లేదు. మురుగు నిల్వతో దుర్వాసన వెదజల్లుతోంది. - పి.వైకుంఠరావు, అరవింద్ పాత్ర్, కాశీబుగ్గ

✔ కాలువ శుభ్రం చేసేలా చర్యలు తీసుకుంటాం.

? పలాస నేతాజీ నగర్‌లో రోడ్డు సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్నాం. - నేతాజీ నగర్ వాసులు

✔ పరిశీలించి, నిధుల లభ్యతను మేరకు కౌన్సిల్ దృష్టిలో పెట్టి రోడ్డు వేసేందుకు చర్యలు తీసుకుంటాం.

? సూదికొండ ప్రాంతంలో అంబేడ్కర్ నగర్ దాటిన తర్వాత జంగాలవీధి మధ్యలో సీసీ రోడ్డు, కాలువల నిర్మాణం చేపట్టాలి. - డి.నాగమణి, సూదికొండ

✔ ఇంజినీరింగ్ అధికారులను పంపించి పరిశీలన అనంతరం కౌన్సిల్ దృష్టిలో పెట్టి నిధుల లభ్యతను మేరకు చర్యలు తీసుకుంటాం.

స్పందనకు వందనం

ధ్రువపత్రం అందజేస్తున్న కమిషనర్ శ్రీనివాసులు

కాశీబుగ్గ న్యూకాలనీకి చెందిన సీమ జనార్దనరావు ఇంటి నిర్మాణానికి ఎల్‌టీపీ ద్వారా అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నారు. సంబంధిత ధ్రువపత్రాలు అందించాలని ఫిబ్రవరి నుంచి కోరినా సకాలంలో అందజేయకపోవడంతో 'ఈనాడు' ఫోన్‌ఇన్ కార్యక్రమంలో కమిషనర్ ఇ.శ్రీనివాసులకు ఫిర్యాదు చేశారు. కమిషనర్ లబ్ధిదారుడిని వెంటనే కార్యాలయానికి పిలిపించి ఇంటి నిర్మాణపత్రాలు అందజేశారు. ★ కె.టి.రోడ్డులో కాలువల్లో చెత్త నిల్వపై అందిన ఫిర్యాదు మేరకు కమిషనర్ మధ్యాహ్నం పారిశుద్ధ్య సిబ్బందితో ఆయా ప్రాంతాలను పరిశీలించారు. కాలువల్లో ఉన్న చెత్తను తొలగించేలా చర్యలు తీసుకున్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా (10 AM TO 1 PM) 8008574279 9063144707

సమస్య: ఇచ్ఛాపురం పుర పరిధి గిలాయివీధి కూడలిలో చెత్త పేరుకుపోతోంది. - ఆర్.రఘునాథరావు, ఇచ్ఛాపురం సమాధానం: పరిశీలించి, శుభ్రం చేయిస్తాం. - నల్లి రమేష్, పుర కమిషనర్, ఇచ్ఛాపురం –న్యూస్‌టుడే, ఇచ్ఛాపురం

పనులు ప్రారంభం

స్పందనకు వందనం

వజ్రపుకొత్తూరు రోడ్డు నుంచి నగరంపల్లి మీదగా పెద్దబాడం వరకు బీటీ రహదారి అభివృద్ధి పనులు పంచాయతీరాజ్ శాఖ పర్యవేక్షణలో సుమారు రూ.90 లక్షలతో మొదలయ్యాయి. ఈ సమస్యపై ఈనెల 8న 'రహదారి.. అధ్వానంగా మారి' శీర్షికన 'ఈనాడు'లో ప్రచురితమైన చిత్ర కథనానికి అధికారులు స్పందించారు. ఎమ్మెల్యే శిరీష చొరవతో నిధులు మంజూరు కాగా త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు చేపట్టారు. – న్యూస్‌టుడే, వజ్రకొత్తూరు

21న ప్రతిభా పరీక్ష

పలాస: పలాస నియోజకవర్గంలో 6 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఈ నెల 21న ప్రతిభా పరీక్ష నిర్వహిస్తున్నట్లు సత్యసాయి విద్యావిహార్ ప్రిన్సిపల్ ప్రీతిచౌదరి తెలిపారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈనెల 18వ తేదీ లోగా పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు.

దీపాల్లేక ఇక్కట్లు

కంచిలి ప్రధాన రహదారి స్టేట్ బ్యాంకు ఎదురుగా ఉండే గొల్లకంచిలి రోడ్డు నుంచి రైలు ట్రాక్ అవతలవైపునకు వెళ్లే మార్గంలో వీధి దీపాలు లేవు. దీంతో గొల్లకంచిలి, బొగాబెణి, కొణక గిరిజన పంచాయతీలకు చెందిన ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఈ విషయమై పంచాయతీ కార్యదర్శి రాంబాబు దృష్టికి తీసుకెళ్లగా వెంటనే సమస్యను పరిష్కరిస్తామన్నారు. – న్యూస్‌టుడే, కంచిలి

అంతర్జాల సదుపాయం కల్పించండి

కేశరిపడలో సచివాలయ భవన నిర్మాణం మధ్యలో నిలిచిపోవడంతో రైతు సేవా కేంద్రంలోనే సచివాలయ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ఈ కేంద్రంలో ప్రభుత్వం కల్పించే అంతర్జాల సదుపాయం లేకపోవడంతో ప్రజలకు పూర్తి స్థాయి సేవలు అందించలేకపోతున్నామని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని డిజిటల్ పోయిస్ట్ వీర బద్రస్వామి వద్ద ప్రస్తావించగా పరిష్కారానికి చర్యలు చేపడతామన్నారు. – న్యూస్‌టుడే, కంచిలి గ్రామీణం

సాగునీరు వృథా.. ఏటా ఇదే వ్యథ

మందస మండలం సింగుపురం సమీపంలో సునాముది గెడ్డపై రాజుల కాలంలో నిర్మించిన చెక్‌డ్యాం ఇది. దీని ద్వారా 500 ఎకరాలకు సాగునీరు అందుతుంది. రంధ్రాలు పడి సాగునీరు వృథా అవుతుంది. దీంతో రబీ పంటలకు నీటి కొరత ఏర్పడుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వచ్చే వేసవిలో పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపడతామని జలవనరులశాఖ ఏఈ శ్రీనివాసరావు తెలిపారు. – న్యూస్‌టుడే, మందస

పొదలు.. రాకపోకలకు ఇబ్బందులు

పూండి నుంచి పీఎంపురం మీదుగా మంచినీళ్లపేట, రెయ్యిపాడు నుంచి తేరపల్లి మీదుగా కొండపూరు, ఎన్పీ రోడ్డు నుంచి అమలపాడు, ఎన్పీ రోడ్డు నుంచి పొల్లాడ మీదుగా కొమరల్తాడ గ్రామాలకు వెళ్లే మార్గాల్లో పొదలు, చెట్ల కొమ్మలు పెరిగి రోడ్డుపైకి వచ్చాయి. దీంతో ఎదురుగా వచ్చే వాహనం కనిపించక ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు జేసీబీ ద్వారా వీటిని తొలగించాలని కోరుతున్నారు. – న్యూస్‌టుడే, వజ్రపుకొత్తూరు గ్రామీణం

కాలువ శిథిలం.. అవస్థలే నిత్యం

ఇచ్ఛాపురం పుర పరిధి గొల్లవీధి నుంచి బాబా మందిరానికి వెళ్లే మార్గంలో పంచాయతీ నాటి కాలువ నిర్వహణ లేక శిథిలావస్థకు చేరింది. దీంతో ఇళ్ల నుంచి వచ్చే వాడుకనీరు, బోరు వద్ద మురుగుతో కలిసి రోడ్డుపైనే తిష్ఠ వేస్తోంది. వర్షం పడితే మరింత ఇబ్బందికరంగా మారుతోంది. పాత కాలువను పునరుద్ధరించాలని స్థానికులు కోరుతున్నారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఎంఎస్ఐ ఉపేంద్రకుమార్ తెలిపారు. – న్యూస్‌టుడే, ఇచ్ఛాపురం

అర్హులందరికీ ఇళ్లు

పలాస, న్యూస్‌టుడే: అర్హులందరికీ ఇళ్లు అందిస్తామని ఎమ్మెల్యే శిరీష అన్నారు. పలాస ఉపఖజానా కార్యాలయ ఆవరణలో ఎంఐజీ లేఅవుట్-2 లాటరీ శుక్రవారం తీశారు. 240 గజాల కేటగిరీలో 130, 150 కేటగిరీలో నలుగురిని ఎంపిక చేశారు. లబ్ధిదారులకు సమాచారమందించి రిజిస్ట్రేషన్ ప్రక్రియకు కావాల్సిన ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు. రాష్ట్ర రజక కార్పొరేషన్ డైరెక్టర్ వి.దుర్గారావు, కౌన్సిలర్లు జి.సూర్యనారాయణ, డి.శ్రీకాంత్, సుడా పీవో అమర్నాథ్, ఏపీవో కృష్ణ, బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్లు మోహన్, వెంకటేశ్ పాల్గొన్నారు.

జంట పట్టణాల్లో అభివృద్ధి పనులు

పలాసలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే శిరీష

పలాస, న్యూస్‌టుడే: పలాస-కాశీబుగ్గ జంటపట్టణాలను అభివృద్ధి పథంలో నడిపేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. నేతాజీనగర్‌లో రూ.15 లక్షలతో రోడ్డు, కాలువ, వెంకటేశ్వరకాలనీ కీర్తిరాయి చెరువు వద్ద రూ.10 లక్షలతో కాలువ, పద్మనాభపురం కాలనీలో రూ.9.50 లక్షలతో రోడ్డు పనులకు శుక్రవారం శంకుస్థాపన చేశారు. పురాధ్యక్షుడు బళ్ల గిరిబాబు, టీపీసీ ఛైర్మన్ వజ్జ బాబూరావు, పుర కమిషనర్ ఇ.శ్రీనివాసులు, పి.విఠల్, కృష్ణారావు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. ★ పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘం ముత్యాలమ్మకోనేరులో రూ.10 లక్షలతో ఏర్పాటు చేసిన లైటింగ్‌ను శుక్రవారం రాత్రి ప్రారంభించారు. వైకాపా ప్రభుత్వం పార్కును అభివృద్ధికి దూరం చేసిందని, కూటమి ప్రభుత్వం ఆహ్లాదంగా తయారు చేస్తుందని పేర్కొన్నారు. తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్.కామేశ్వరరావు, జి.సూర్యనారాయణ, ఎం.నరేంద్రబాబు, డి.నర్సింహులు, నవీన్ పాల్గొన్నారు.

ఆంగ్లంలో పట్టు సాధించాలి

స్పెల్ బీ పరీక్షలను పరిశీలిస్తున్న ఎంఈవోలు శివరాంప్రసాద్, చిట్టిబాబు

కంచిలి, న్యూస్‌టుడే: ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఆంగ్లంపై పట్టు సాధించాలని ఎంఈవోలు ఎస్.శివరాంప్రసాద్, కె.చిట్టిబాబు అన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు కంచిలి జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల ఆవరణలో అన్ని పాఠశాలలకు చెందిన 2 నుంచి 5వ తరగతి విద్యార్థులకు శుక్రవారం స్పెల్ బీ పరీక్షలు నిర్వహించారు. ప్రధానోపాధ్యాయుడు చాణక్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

పరిసరాల పరిశుభ్రత తప్పనిసరి

పారిశుద్ధ్య పనులను పర్యవేక్షిస్తున్న డీఎల్‌పీవో రమణ, డిప్యూటీ ఎంపీడీవో తిరుమలరావు

వజ్రపుకొత్తూరు, న్యూస్‌టుడే: గ్రామాల్లో పరిసరాల పరిశుభ్రత తప్పనిసరిగా పాటించాలని టెక్కలి డీఎల్‌పీవో ఐవీ రమణ సూచించారు. డోకులపాడు పంచాయతీని శుక్రవారం డిప్యూటీ ఎంపీడీవో తిరుమలరావుతో కలిసి సందర్శించారు. గ్రామ పరిసరాలను పరిశీలించి సత్వరమే పారిశుద్ధ్య పనులు చేపట్టి, పేరుకుపోయిన చెత్త కుప్పలు తొలగించారు. ఆరోగ్య పల్లెలుగా తీర్చిదిద్దేందుకు అందరూ కృషి చేయాలని కోరారు. సంపద తయారీ కేంద్రాల వినియోగంపై శ్రద్ధ తీసుకోవాలన్నారు. అనంతరం దస్త్రాలు పరిశీలించారు. సర్పంచి సరిత, పంచాయతీ కార్యదర్శి చంద్రమ్మ, కరుణాకర్, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.

పోటీతత్వంతోనే ఉన్నత స్థాయికి..

విజేతలకు బహుమతులు అందజేస్తున్న పాఠశాల సిబ్బంది

ఇచ్ఛాపురం గ్రామీణం, న్యూస్‌టుడే: విద్యార్థుల్లో పోటీతత్వం ఉన్నప్పుడే ప్రతిభ పెరిగి ఉన్నత స్థాయిలో రాణించగలరని ప్రధానోపాధ్యాయురాలు ఆర్.ప్రమీల కుమారి అన్నారు. శ్రీనివాస రామానుజం 138 జయంతిని పురస్కరించుకొని కొళిగాం జడ్పీ ఉన్నత పాఠశాలలో మండల స్థాయి క్విజ్ పోటీలు శుక్రవారం నిర్వహించారు. ఇందులో డొంకూరు జడ్పీ ఉన్నత, పురుషోత్తపురం ఆదర్శ, ప్రభుత్వ ఉన్నత, రత్తకన్న పుర పాఠశాలలు విజేతలుగా నిలిచాయి. పాఠశాలలో సేవలందిస్తున్న ఇన్‌ఛార్జి ప్రధానోపాధ్యాయుడు నరేంద్రనాథ్ పట్నాయక్ తన తల్లిదండ్రులు వెంకుమహంతి సూర్యనారాయణ, రమణమ్మల జ్ఞాపకార్థం విజేతలకు నగదు బహుమతితోపాటు జ్ఞాపికలు అందించారు.

అటవీశాఖ ఉద్యోగిపై శాఖాపరమైన విచారణ

ఇచ్ఛాపురం, న్యూస్‌టుడే: ఇచ్ఛాపురం ఉమ్మడి తనిఖీ కేంద్రంపై 2013లో జరిగిన అవినీతి నిరోధక శాఖ అధికారుల ఆకస్మిక దాడిలో అప్పుడు విధుల్లో ఉన్న అటవీశాఖ సహాయ బీట్ అధికారి పి.శ్రీనివాసరావుపై శాఖాపరమైన విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు శుక్రవారం ప్రభుత్వ ఉత్తర్వు ఆర్‌టీ నం.148ని జారీ చేసింది. ప్రస్తుతం కమిషనర్ ఆఫ్ ఎంక్వయిరీస్ విధులు నిర్వహించకపోవడంతో శాఖాపరమైన విచారణకు మార్పు చేశారు. ఈ మేరకు శ్రీకాకుళం డివిజనల్ అటవీశాఖాధికారి ఎస్.వెంకటేశ్‌ను విచారణకు ఆదేశించారు. ఆయనతోపాటు ప్రెజెంటేషన్ కోసం శ్రీకాకుళం సీఐ ఎస్వీ రమణను పీవోగా ప్రభుత్వం నియమిస్తుందని ఉత్తర్వులో పేర్కొన్నారు. విచారణకు అవసరమైన పత్రాలు, ఇతర వివరాలను విజయవాడ అనిశా బ్యూరో నుంచి పొందాలని ఉత్తర్వులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కాంతిలాల్ దాండే పేర్కొన్నారు.

నిమ్మరసంతో మొక్కల్లో ఎదుగుదల

కవిటి గ్రామీణం: నిమ్మరసంతో మొక్కలు బాగా ఎదుగుతాయని ప్రకృతి వ్యవసాయ డీఎంఎంటీ తులసయ్య అన్నారు. కాజూరులో శుక్రవారం నిమ్మరసం తయారీపై అవగాహన కల్పించారు.

మెప్మా ప్రగతి సంచిక అవని

అవని సంచికను ఆవిష్కరిస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులు

ఇచ్ఛాపురం, న్యూస్‌టుడే: అవని సంచిక మహిళా సంఘాల అభ్యున్నతికి తోడ్పడుతుందని, పథకాల వివరాలు తెలుస్తాయని మెప్మా టీఎంసీ మేనేజర్ భాస్కరరావు తెలిపారు. ఇచ్ఛాపురం పురపాలకసంఘ కార్యాలయంలో పురాధ్యక్షురాలు పిలక రాజలక్ష్మి, కమిషనర్ నల్లి రమేష్, పుర ఉపాధ్యక్షులు ఉలాల భారతీదివ్య, లాబాల స్వర్ణమణి, కౌన్సిలర్ ఆశి లీలారాణి, తెదేపా నాయకులు కోటి, ఐబీ స్పెషలిస్ట్ బి.రామారావు తదితరులు శుక్రవారం అవని సంచికను ఆవిష్కరించారు.

గాలిగోపురం ఏర్పాటుకు శంకుస్థాపన

కవిటి గ్రామీణం: కవిటి బీచ్ రోడ్డులో నిర్మిస్తున్న వేంకటేశ్వర ఆలయ గాలిగోపురం ఏర్పాటుకు శుక్రవారం శంకుస్థాపన చేశారు. కాంగ్రెస్ జిల్లా యూత్ అధ్యక్షుడు కిరణ్‌కుమార్, సర్పంచి లక్ష్మణరావు, జడ్పీటీసీ మాజీ సభ్యుడు బెందాళం రమేష్, శేఖర్, రుద్రయ్య పాల్గొన్నారు.

యోగాశ్రమ ప్రత్యేకతను చాటుతూ..

ఇచ్ఛాపురం, న్యూస్‌టుడే: బాహుదానదీ తీరంలోని పతంజలి యోగాశ్రమంలో నిత్యం జరిగే కార్యక్రమాలు, పౌర్ణమి, ప్రత్యేకదినాల్లో చేసే వైదిక కార్యక్రమాలను యోగాగురువు కర్రి సంజీవరెడ్డి వివరించారు. ఈ ప్రచార కార్యక్రమంలో భాగంగా శుక్రవారం వ్యాపారవేత్తలకు కరపత్రాలు, యోగా కండువాలు అందించారు.

తారు పరిచి.. కల్వర్టులు మరిచి..

– న్యూస్‌టుడే, హరిపురం (మందస)

ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వాలు రూ.కోట్లు వెచ్చిస్తున్నాయి. అందులో భాగంగా మట్టి, కంకరతో ఉండే రహదారులను తారురోడ్లుగా మారుస్తున్నారు. పాడైన రోడ్లకు మరమ్మతులు చేపడుతున్నారు. అదే రహదారులపై శిథిలావస్థలో ఉన్న కల్వర్టులను మాత్రం విస్మరిస్తున్నారు. దీంతో తారు పోర వేసిన రహదారులు చూసేందుకు మేడి పండులా కనిపిస్తున్నా.. కల్వర్టులు మాత్రం ప్రమాదకర స్థితిలో ఉన్నాయి. పలాస నియోజకవర్గం పరిధిలో రూ.4.40 కోట్లతో నిర్మించిన రహదారుల పరిస్థితి అందుకు అద్దం పడుతున్నాయి.

ఎంఎం రోడ్డు-చీపి మధ్య తారురోడ్డు

ఇదీ పరిస్థితి

ప్రమాదకరంగా శిథిల కల్వర్టు

మందస మండలంలో ఎం.ఎం రోడ్డు నుంచి మందూరు, పట్టులోగాం నుంచి చింతచెట్టువీధి మీదుగా కొండలోగాం, కొండలోగాం నుంచి దేవుపురం వరకు ఏడు కిలోమీటర్ల పొడవు తారు రోడ్లు నిర్మించారు. పలాస మండలంలో పెదంచల నుంచి గంగన్నపేటకు కిలోమీటరు రహదారిని నిర్మించారు. ఒక్కో పనికి రూ.40 లక్షలు చొప్పున ఉపాధి హామీ పథకం నిధులు వెచ్చించారు. ఈ పనులు సీతంపేట ఐటీడీఏ అధికారుల పర్యవేక్షణలో జరిగాయి. ★ ఎం.ఎం రోడ్డు నుంచి చీపి వరకు రూ.70 లక్షలతో పాత తారురోడ్డుపై కొత్తగా తారుపోరను ఆర్‌అండ్‌బీ అధికారులు వేశారు. ఈ రహదారుల్లో చాలా చోట్ల శిథిల కల్వర్టులున్నాయి. వాటిని పట్టించుకోకుండా వదిలేశారు. వాటిలో కొన్ని కుంగి గొయ్యిలు ఏర్పడ్డాయి. అవి దగ్గరకు వచ్చే వరకు కనిపించకపోవడంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు.

ప్రతిపాదనలు పంపాం

'చీపి రోడ్డులో మూడు చోట్ల శిథిల కల్వర్టులున్నాయి. తారు పోర వేసేందుకు మాత్రమే నిధులొచ్చాయి. కల్వర్టుల కోసం ప్రతిపాదనలు పంపించామ'ని పలాస ఆర్ అండ్‌బీ ఏఈఈ విక్రమ్ అన్నారు. 'ఐటీడీఏ ఆధ్వర్యంలో చేపట్టిన తారురోడ్ల నిర్మాణాల్లో శిథిల కల్వర్టులు కొన్ని తొలగించి కొత్తవి నిర్మించాం. మిగతా వాటికి అదనపు నిధుల కోసం ప్రతిపాదనలు పంపించామ'ని ఐటీడీఏ జేఈ ఇబ్రహీం తెలిపారు.

సమష్టి కృషితో మత్తురహిత సమాజం నిర్మిద్దాం

ఇచ్ఛాపురం: సమావేశంలో మాట్లాడుతున్న సమన్వయకర్త సురేష్‌కుమార్

ఇచ్ఛాపురం, కవిటి గ్రామీణం, న్యూస్‌టుడే: మత్తు రహిత సమాజంగా తీర్చిదిద్దేందుకు సమష్టిగా కృషి చేద్దామని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రధానాచార్యుడు చింతాడ శరత్ బాబు అన్నారు. కళాశాల ఆవరణలో శుక్రవారం మండల ఈగల్ క్లబ్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ బాలికల, స్వర్ణభారతి, ఆదిత్య కళాశాలలు, ఏపీ ఆదర్శ, కస్తూర్బా గాంధీ బాలికల కళాశాలల నుంచి ఈగల్ క్లబ్ సమన్వయకర్తలు, సహాయ సమన్వయకర్తలు పాల్గొన్నారు. వీరికి మండల సమన్వయకర్త సురేశ్‌కుమార్ శిక్షణ ఇచ్చారు. చైతన్య కార్యక్రమాల్లో భాగంగా ఈనెల 29న జరిగే సైకిల్ యాత్రను విజయవంతం చేయాలని కోరారు. ★ కవిటి ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద ప్రిన్సిపల్ కె.సింహాచలం ఆధ్వర్యంలో మండల స్థాయి ఈగల్ క్లబ్ సమావేశం నిర్వహించారు. మండలంలోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాల విద్యార్థులు, కేజీబీవీ, మోడల్ కాలేజీ, కల్యాణి, ఎస్‌వీజే, బీఎస్ఆర్ యాజమాన్యాలు బి.శంకరరావు, ఎస్.ముకుందరావు, డి.బాలకృష్ణ, పి.సంగీతలక్ష్మి, ఎస్.సంగీత, కె.రోజాదేవి, అధ్యాపకులు పాల్గొన్నారు.

క్రీడలకు ప్రోత్సాహం అందించాలి

వజ్రపుకొత్తూరు గ్రామీణం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు క్రీడలకు మరింత ప్రోత్సాహమందించాలని వివేకానంద-భారతి విద్యాసంస్థల కరస్పాండెంట్ పేరాడ సోమేశ్వరరావు కోరారు. నగరంపల్లి ఉన్నత పాఠశాలలో జరుగుతున్న నియోజకవర్గ స్థాయి అంతర్ పాఠశాలల క్రీడల్లో షాట్‌పుట్‌లో పూండికి చెందిన వివేకానంద పాఠశాల విద్యార్థి దండు భరత్ ప్రథమ స్థానంలో నిలిచాడు. ఈ మేరకు పాఠశాలలో విద్యార్థిని అభినందించారు. ప్రధానోపాధ్యాయుడు వనజనాభం పాల్గొన్నారు.

విద్యార్థిని అభినందిస్తున్న కరస్పాండెంట్ సోమేశ్వరరావు

ప్రభుత్వ పథకాలతో ఆర్థికాభివృద్ధి

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పలు పథకాల ద్వారా మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారని తెలుగు యువత మండలాధ్యక్షుడు బోర యువరాజు తెలిపారు. ఇచ్ఛాపురం పట్టణంలోని ఇండేన్ గ్యాస్ కార్యాలయం వద్ద ఉజ్వల్ గ్యాస్ పథకం లబ్ధిదారులకు గ్యాస్ కనెక్షన్లు అందించారు. ఈదుపురం లబ్ధిదారులు వీటిని స్వీకరించారు. ఏజెన్సీ ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. – న్యూస్‌టుడే, ఇచ్ఛాపురం

మహిళలపై జరుగుతున్న అకృత్యాలు అరికట్టాలి

పలాస: మహిళలపై జరుగుతున్న అకృత్యాలను అరికట్టాలని డీపీఎం గౌరీ అన్నారు. పలాస స్త్రీనిధి భవనంలో సీపీ, వీవోఏ, ఈసీ సభ్యులకు శుక్రవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. మహిళల రక్షణ కోసం జాతీయ మహిళా కమిషన్, చట్టాలు ఉన్నాయన్నారు. ఏపీఎం జాంబవతి, పార్వతి, ధనలక్ష్మి, కూర్మారావు, ప్రసాదరావు, గోవింద్, అప్పలనరసమ్మ, ఎంఎంఎస్ అధ్యక్షురాలు శాంతమ్మ పాల్గొన్నారు.

పలాసలో మాట్లాడుతున్న డీపీఎం గౌరీ

పన్ను వసూళ్లు వేగవంతం చేయండి

పలాస, న్యూస్‌టుడే: పంచాయతీల్లో ఇంటి పన్నుల వసూలు వేగవంతం చేయాలని టెక్కలి డివిజన్ పంచాయతీ అధికారి ఐవీ రమణ తెలిపారు. పలాస మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ నెలాఖరులోగా చెత్త సంపద తయారీ కేంద్రాలను వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. స్వామిత్వ సర్వే సకాలంలో పూర్తిచేయాలన్నారు.

రహదారి నిర్మాణ పనుల పరిశీలన

కంచిలి గ్రామీణం: ఆదివారం సంత నుంచి అర్జునాపురం వరకు జరుగుతున్న రహదారి నిర్మాణ పనులను శుక్రవారం కూటమి నాయకులు పరిశీలించారు. నాణ్యతా ప్రమాణాలు పాటించాలని గుత్తేదారుకు సూచించారు. కంచిలి నుంచి గోపికల వరకు రహదారి నిర్మాణానికి రూ.2.40 కోట్ల నాబార్డు నిధులు ప్రభుత్వం మంజూరు చేసిందని అధికారులు తెలిపారు. ముందుగా కేశరిపడ రోడ్డును పూర్తిచేసి, కంచిలి రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభిస్తామని ఆర్‌అండ్‌బీ ఏఈ విక్రమ్ తెలిపారు.

కార్యవర్గ ఎన్నిక

ఇచ్ఛాపురం, న్యూస్‌టుడే: స్వేచ్ఛావతిమాత పట్టణ సమాఖ్య కార్యవర్గ అధ్యక్షురాలిగా కె.సుధారాణి ఎన్నికయ్యారు. పుర కమిషనర్ నల్లి రమేష్ అధ్యక్షతన కౌన్సిల్ సమావేశ మందిరంలో శుక్రవారంఎన్నికలు నిర్వహించారు. ఈ సందర్భంగా పురాధ్యక్షురాలు పిలక రాజలక్ష్మి సంఘాల ప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. కార్యదర్శిగా ఢిల్లేశ్వరి బిసాయి, ఉపాధ్యక్షురాలిగా వి.శ్రీదేవి, సహాయ కార్యదర్శిగా కె.మమత, కోశాధికారిగా చెవ్వూరు గాయత్రి ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులు భారతీదివ్య, లాబాల స్వర్ణమణి, కౌన్సిలర్ ఆశి లీలారాణి, తెదేపా పట్టణ కార్యదర్శి కోటి, ఆర్థికాభివృద్ధి నైపుణ్య నిపుణుడు రామారావు పాల్గొన్నారు.

ప్రమాణస్వీకారం చేస్తున్న పట్టణ సమాఖ్య కార్యవర్గ సభ్యులు

(c) eenadu

టెక్కలి

• టెక్కలి • నరసన్నపేట • పాతపట్నం

బాలుడి వైద్యానికి చేయూత

ఎచ్చెర్ల మండలం ముద్దాడలో కాలేయ సమస్యతో బాధపడుతున్న ఐదేళ్ల చిన్నారి సింధు నందన్‌కు టెక్కలిలోని అభయం యువజన సేవా సంఘం చేయూతనిచ్చింది. హైదరాబాద్‌లోని చికిత్స పొందుతున్న విషయాన్ని తెలుసుకుని రూ.50 వేల ఆర్థికసాయాన్ని శుక్రవారం అందజేశారు. బాలుడి తల్లిదండ్రులు రామారావు, ధనలక్ష్మిలకు ధైర్యం నింపారు. సంఘ అధ్యక్షుడు దేవాది శ్రీనివాసరావు, సభ్యులు లాడె కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. – న్యూస్‌టుడే, టెక్కలి పట్టణం

ప్రజాదర్బారుతో సమస్యల పరిష్కారం

పోలాకి, హిరమండలం, న్యూస్‌టుడే: ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకే ప్రజాదర్బారు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పేర్కొన్నారు. శుక్రవారం కత్తిరివానిపేటలోని క్యాంపు కార్యాలయంలో పలు గ్రామాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వారి సమస్యలను సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ★ హిరమండలం మండల పరిషత్తు కార్యాలయంలో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. భాజపా నాయకులు హిరమండలంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను మంజూరు చేయాలని ఆయనను కోరారు.

వినతి పత్రాలను స్వీకరిస్తున్న ఎమ్మెల్యే బగ్గురమణమూర్తి

మరమ్మతులు చేసినా మొదటికే..



కురుడు వెనకబడిన సంక్షేమ వసతి గృహానికి ఇటీవల రూ.1.25 లక్షలతో మరమ్మతులు చేసినా సమస్య మళ్లీ మొదటికే వచ్చింది. ఇటీవల కురిసిన వర్షాలకు పలు గదులు కారుతున్నాయని విద్యార్థులు పేర్కొంటున్నారు. పనులు పూర్తిచేసినా ప్రయోజనం లేకపోయిందని వాపోతున్నారు. టెక్కలి జేఈ జగదీశ్ మాట్లాడుతూ సమస్యను క్షేత్రస్థాయిలో గుర్తించి పరిష్కరిస్తానని స్పష్టం చేశారు. – న్యూస్‌టుడే, కోటబొమ్మాళి

మాతృవందనం.. గర్భిణులకు వరం

పీఎంఎంవీవై కింద లబ్ధిదారుకు రూ.5 వేలు నగదు సాయం

– న్యూస్‌టుడే, ఎల్‌ఎన్‌పేట

చింతలబడవంజ కేంద్రంలో లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తున్న అంగన్‌వాడీ కార్యకర్త

కూటమి ప్రభుత్వం ప్రధాన మంత్రి మాతృ వందన యోజన(పీఎంఎంవీవై) కింద అర్హులైన గర్భిణులకు రూ.5 వేలు నగదు అందిస్తోంది. ప్రసవం సమయంలో తల్లీబిడ్డకు మెరుగైన ఆరోగ్యాన్ని కల్పించడం, పోషణ లోపాన్ని నివారించడమే లక్ష్యంగా ఈ పథకాలను అమలు చేస్తోంది. లబ్ధిదారులు తమ వివరాలు అంగన్‌వాడీ కేంద్రాల్లో నమోదు చేసుకుంటే ఆర్థిక భరోసా లభిస్తుంది. రెండో కాన్పులో ఆడపిల్ల జన్మిస్తే రూ.6 వేలు అందజేస్తారు.

పాతపట్నం నియోజకవర్గంలో 456 అంగన్‌వాడీ కేంద్రాల్లో 425 మంది గర్భిణులు ఈ పథకాలకు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియను గతంలో వైద్యారోగ్యశాఖ నిర్వహించేది. ప్రస్తుతం ఈ బాధ్యతలను ఐసీడీఎస్‌కు అప్పగించింది.

★ గర్భిణులుగా నమోదైన ఐదు నెలల్లోపు రూ.2 వేలు, అన్నిరకాల టీకాలు వేయించుకొని వైద్య పరీక్షలు చేయించుకుంటే మరో రూ.2 వేలు, ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవమైతే మరో వెయ్యి రూపాయలు అందజేస్తారు. రెండో కాన్పులో ఆడబిడ్డ జన్మిస్తే పుట్టిన మూడున్నర నెలలు తర్వాత మొత్తం రూ.6 వేలు బాలింత వ్యక్తిగత ఖాతాలో జమ చేస్తారు.

పాతపట్నం నియోజకవర్గ వివరాలు

మండలం	అంగన్‌వాడీ కేంద్రాలు	మొదటి కాన్పు	రెండో కాన్పు
ఎల్‌ఎన్‌పేట	62	38	5
హిరమండలం	78	67	6
కొత్తూరు	108	87	6
పాతపట్నం	100	63	90
మెళియాపుట్టి	108	58	5

పేర్లు నమోదు చేసుకోండి

18 ఏళ్ల 7 నెలలు వయసు నిండిన లబ్ధిదారులకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. అర్హులైన లబ్ధిదారులు తమ ఆధార్, బ్యాంకు ఖాతాలకు చరవాణి నంబరు లింకు చేసుకోవాలి. పోషణ్ ఖాతాలో పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.– ఉమా జానకి, సీడీపీవో, కొత్తూరు

నేడు మంత్రి అచ్చెన్న పర్యటన

టెక్కలి: రాష్ట్ర మంత్రి కె.అచ్చెన్నాయుడు శనివారం టెక్కలిలో పర్యటించనున్నట్లు ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకు స్థానిక మేజరుపంచాయతీ కార్యాలయ ఆవరణలో సచివాలయ భవన ప్రారంభం, సాయంత్రం 4 గంటలకు బాలికోన్నత పాఠశాల క్రీడామైదానం అభివృద్ధిపనులకు శంకుస్థాపన చేస్తారన్నారు. 4:30 గంటలకు సబ్‌కలెక్టర్ కార్యాలయంలో సమావేశమందిరాన్ని ప్రారంభిస్తారని తెలిపారు.

మేమున్నాం.. మీకు తోడుగా

(10 AM TO 1 PM) 9441426248 8374620852

?: సమస్య: కొత్తపేటలో ఉన్న సామాజికాసుపత్రి జన్ ఔషధి మందుల దుకాణంలో సమాచార బోర్డులు లేవు.
– శ్రీనివాసరావు, కోటబొమ్మాళి

● సమాధానం: సలహా సమావేశంలో చర్చించి చర్యలు తీసుకుంటాం.
డా.పొన్నాడ గణేష్, సూపరింటెండెంట్, సామాజికాసుపత్రి - న్యూస్‌టుడే, కోటబొమ్మాళి

?: నందిగాం మండలంలో ఉన్న అన్ని రైస్ మిల్లర్ల యజమానులు ధాన్యం బస్తాల నుంచి 2 నుంచి 3 కిలోలు అదనంగా వసూలు చేస్తున్నారు. దీంతో రైతులకు గిట్టుబాటు కావడంలేదు. బస్తా 80 కిలోలు మాత్రమే తీసుకునేలా చర్యలు తీసుకోవాలి.
– ఈశ్వరరావు, రైతు, నందిగాం

● క్షేత్రస్థాయిలో పరిశీలించి బస్తా 80 కిలోలు మాత్రమే తీసుకునేలా ఆదేశిస్తాం. – పి.సోమేశ్వరరావు, తహసీల్దారు, నందిగాం
-న్యూస్‌టుడే, నందిగాం

తహసీల్దార్ల నియామకం

కొత్తూరు, హిరమండలం, న్యూస్‌టుడే: కొత్తూరు, హిరమండలం మండలాలకు కొత్త తహసీల్దార్లను నియమిస్తూ కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. కొత్తూరుకు వి.శ్యామ్‌కుమార్, హిరమండలానికి ఎస్.కామేశ్వరరెడ్డిని తహసీల్దార్లుగా నియమితులయ్యారు.

మా గోడు వినండి!

పాతపట్నం మేజరు పంచాయతీ జూబ్లీ రహదారిపై మురుగునీరు నిల్వ ఉండిపోవడంతో తీవ్ర ఇక్కట్లు పడాల్సి వస్తోందని పలువురు వాపోతున్నారు. ఈ మార్గం పలు వీధులతో అనుసంధానంగా ఉండటంతో స్థానికులు, విద్యార్థులు రాకపోకలకు తీవ్ర అవస్థలు పడుతున్నారు. సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. ఈ విషయంపై పంచాయతీ ఈవో రామచంద్రరావు వద్ద ప్రస్తావించగా పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు. – న్యూస్‌టుడే, పాతపట్నం

ప్రజాధనం వృథా..

సారవకోట మండలం చిన్నగుజ్జువాడ సచివాలయ భవన నిర్మాణానికి సుమారు రూ.40లక్షల నిధులు మంజూరు కావడంతో గుత్తేదారు నిర్మాణ పనులు ప్రారంభించి 95 శాతం వరకు పూర్తి చేశారు. ఫ్లోరింగ్ (గచ్చు) పనులు జరగకపోవడంతో రెండేళ్లుగా నిరుపయోగంగా ఉంది. రూ.2 లక్షలు ఖర్చుచేస్తే ఆ పనులు పూర్తయ్యి వినియోగంలోకి వచ్చే అవకాశం ఉందని స్థానికులు కోరుతున్నారు. ప్రత్యేక నిధులు విడుదలైతే పెండింగ్ పనులు పూర్తవుతాయని పీఆర్ ఏఈ జి.భార్గవి తెలిపారు.– న్యూస్‌టుడే, సారవకోట

ఇంత దారుణమా?

పోలాకి మండలం తలసముద్రం నుంచి డోల డీపీఎన్ రహదారి వరకు ఉన్న తారు రోడ్డు రాళ్లు తేలి మూడేళ్లయింది. ఈ మార్గంలో నిత్యం రాకపోకలు సాగించేవారు తమ వాహనాలు మరమ్మతులకు గురవుతున్నాయని పేర్కొంటున్నారు. అధికారులు స్పందించి రహదారిని బాగుచేయించాలని కోరుతున్నారు. ఈ విషయమై మండల ఏఈ గోవిందరావు మాట్లాడుతూ నిధులు మంజూరు కాగానే పనులు చేయిస్తామన్నారు. – న్యూస్‌టుడే, పోలాకి

పెచ్చులూడుతున్నాయ్..

నందిగాం మండలం కల్లాడ పంచాయతీ భర్తుపురం ప్రాథమిక పాఠశాల భవనం శ్లాబ్ పెచ్చులూడి శిథిలావస్థకు చేరుకుంది. ఇక్కడ మొత్తం 14 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. కొత్త పాఠశాల భవనం నిర్మించాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఆర్వీఎం అధికారులకు నివేదించామని నిధులు విడుదలైతే కొత్త భవనం నిర్మిస్తామని ఎంఈవో జి.నరసింహులు పేర్కొన్నారు. – న్యూస్‌టుడే, నందిగాం

సచివాలయాల పక్కనే పడేస్తున్నారు

కోటబొమ్మాళి మేజర్ పంచాయతీ, రెండు సచివాలయాల పక్కనే ఉన్న కోనేరుగట్టుపై చెత్త నిల్వలు పారబోస్తున్నా ఎవరూ పట్టించుకోవడంలేదు. పారిశుద్ధ్య కార్మికులు ఉన్నా వ్యర్థాలు ఇలా గట్టుపై పడేయడంతో స్థానికులు మండిపడుతున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. సమస్యను పరిష్కరించనున్నట్లు ఎంపీడీవో కుప్పిలి ఫణీంద్రకుమార్ పేర్కొన్నారు. – న్యూస్‌టుడే, కోటబొమ్మాళి

వైభవంగా హరేకృష్ణ రథయాత్ర

నరసన్నపేటలో శుక్రవారం సాయంత్రం హరేకృష్ణ రథయాత్ర వైభవంగా సాగింది. ఈశ్వర్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు జరిగిన హరేకృష్ణ ఉత్సవం రథయాత్రతో ముగిసింది. స్థానిక పాతబస్టాండ్ సమీపంలోని పోలాకి కూడలి వద్ద ఆరంభమైన రథయాత్ర కొత్తబస్టాండ్, పెద్దపేట మీదుగా సాగింది. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ యాత్రలో పాల్గొన్నారు. – న్యూస్‌టుడే, నరసన్నపేట

గొల్లబంద పంచాయతీ విస్తరణకు అడుగులు

సారవకోట, న్యూస్‌టుడే: సారవకోట మండలంలోని గొల్లబంద పంచాయతీని రెండు పంచాయతీలుగా విభజించేందుకు అడుగులు పడుతున్నాయి. కోనవానిపేట, రైవాడ, జగన్నాథపురం, ఎగువబురుజువాడలను ప్రత్యేక గిరిజన పంచాయతీగా ఏర్పాటు చేయాలని జగన్నాథపురం గ్రామానికి చెందిన జన్ని మోహన్‌బాబు ఇటీవల కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. దీనిపై గ్రామాల వారీగా ప్రజాభిప్రాయాన్ని సేకరించి నివేదించాలని జిల్లా పంచాయతీ అధికారి సూచించారని ఈవోపీఆర్డీ అప్పన్న శుక్రవారం తెలిపారు.

4,282 ఇళ్లకు దరఖాస్తులు

ఎల్‌ఎన్‌పేట, న్యూస్‌టుడే: పాతపట్నం నియోజకవర్గంలో 4,282 మంది ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారని డీఈఈ మొదలవలస మోహనరావు పేర్కొన్నారు. ప్రజా ఫిర్యాదుల విభాగం నుంచి స్థలం ఉన్నా ఇల్లు లేని తాయిమాంబపురం నిర్వాసితుల వినతి ఇచ్చారు. ఈ మేరకు శుక్రవారం ఆ కాలనీలో పర్యటించారు.

గిరిజన సమస్యలపై జనసేన వినతి

మెళియాపుట్టి, న్యూస్‌టుడే: గిరిజన ప్రాంతాల్లో సమస్యలను పరిష్కరించాలని జనసేన నాయకులు ఎల్.కిరణ్‌కుమార్ ఐటీడీఏ పీవో జగన్నాథ్ స్వప్నిల్ పవార్‌కు విన్నవించారు. ఈమేరకు శుక్రవారం సీతంపేట ఐటీడీఏను సందర్శించి మీరాపురంలో గిరిజనుల సమస్యపై వినతి పత్రం అందజేశారు.

శుభ్రతతోనే ఆరోగ్యం

మెళియాపుట్టి, న్యూస్‌టుడే: గ్రామాల్లో పరిసరాలు, తాగునీటి వనరులను ఎప్పటికప్పుడు పరిశీలించి శుభ్రం చేయించాలని ఎంపీడీవో నర్సింహ ప్రసాద్ సూచించారు. మండలంలో గంగరాజపురం, పెద్దలక్ష్మీపురం గ్రామాల్లో ఆయన పర్యటించి చెత్త సంపద కేంద్రాల నిర్వహణ, మధ్యాహ్న భోజన పథకం అమలు తీరు పరిశీలించారు.

ధాన్యం కొనుగోలు చేయాలి

కొత్తూరు, న్యూస్‌టుడే: రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఎస్.ప్రసాద్ అన్నారు. శుక్రవారం మెట్టూరు బిట్-3తోపాటు పలు గ్రామాల్లో పర్యటించారు. వెంటనే ధాన్యం కొనుగోళ్లకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆందోళన చేపడతామన్నారు.

జనసురక్ష పథకం సద్వినియోగం చేసుకోండి

కొత్తూరు, న్యూస్‌టుడే: జనసురక్ష పథకాన్ని బ్యాంకు ఖాతాదారులు సద్వినియోగం చేసుకోవాలని మ్యాగ్నెట్ కన్సల్టెంట్ జిల్లా సమన్వయకర్త బి.అనంతకుమార్ అన్నారు. పారాపురంలో బ్యాంకు ఖాతాదారులకు ఈ పథకంపై అవగాహన కల్పించారు.

విద్యార్థుల క్షేత్ర పర్యటన

పాతపట్నం, న్యూస్‌టుడే: స్థానిక విక్టరీ ప్రైవేటు పాఠశాల విద్యార్థులకు శుక్రవారం ప్రకృతిపై క్షేత్ర పర్యటన జరిగింది. పాతపట్నం మండలంలోని తెంబూరు అటవీ ప్రాంతంలో అటవీశాఖ అధికారుల పర్యవేక్షణలో విద్యార్థులకు క్షేత్ర పర్యటన నిర్వహించారు. ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

భక్తిశ్రద్ధలతో అనఘాష్టమి వేడుకలు

మెళియాపుట్టి, న్యూస్‌టుడే: పెద్దపద్మాపురంలో శ్రీఅవధూత దత్తపీఠం ఆధ్వర్యంలో అనఘాష్టమి వేడుకలు భక్తిశ్రద్ధలతో చేపట్టారు. గ్రామస్థులంతా దత్తస్వామి భక్తులు కొల్లి గుణాకరరావు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

నిత్యాన్నదానానికి విరాళం

కోటబొమ్మాళి, న్యూస్‌టుడే: కొత్తమ్మతల్లి ఆలయంలో నిత్యాన్నదానానికి కన్నెవలస గ్రామానికి చెందిన విశ్రాంత పీఈవో రావాడ రామ్మూర్తి రూ.20 వేలు వితరణగా అందజేశారు. శుక్రవారం ఆలయంలో కార్యనిర్వహణాధికారి వాకచర్ల రాధాకృష్ణకు నగదును అందించారు.

సందడిగా విద్యార్థి సంఘ ప్రతినిధుల ఎన్నిక

సత్యవరం జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో శుక్రవారం విద్యార్థి సంఘ ప్రతినిధుల ఎన్నిక నిర్వహించారు. ఎస్‌ఎస్‌ఏ ఆదేశాల మేరకు యాక్టిజెన్ క్లబ్ ఏర్పాటు కోసం 6, 7, 8 తరగతుల నుంచి విద్యార్థి సంఘ ప్రతినిధులను ఎన్నుకున్నారు. ప్రధానోపాధ్యాయిని వకుళ రత్నమాల, పలువురు ఉపాధ్యాయుల పర్యవేక్షణలో ఈ కార్యక్రమం చేపట్టారు. – న్యూస్‌టుడే, నరసన్నపేట

ఎన్టీఆర్‌నగర్‌లో బోదకాలు పరీక్షలు

టెక్కలి పట్టణం, న్యూస్‌టుడే: ఎన్టీఆర్ నగర్‌లో కె.కొత్తూరు పీహెచ్‌సీ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి బోదకాలు పరీక్షలు నిర్వహించారు. చాకిపల్లి, బొప్పాయిపురం గ్రామాలతో పాటు పలు ప్రాంతాల్లో ప్రజల నుంచి రక్తనమూనాలు సేకరించి, పరీక్షలు చేసినట్లు సిబ్బంది తెలిపారు.

ఐతమ్‌లో ముగిసిన కార్యశాల

టెక్కలి, న్యూస్‌టుడే: టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలలో ఎంటెక్ – 2025 రెండో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఎమర్జింగ్ మెటీరియల్స్ ఫర్ టెక్నాలజీ అప్లికేషన్స్, ఇంటిగ్రేటెడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిజైన్స్ కార్యశాల శుక్రవారం ముగిసింది. మూడు రోజులపాటు జరిగిన కార్యశాలలో అంతర్జాతీయ వక్తలు, పరిశోధకులు వర్చువల్‌గా పాల్గొని 108 అంశాలపై తమ పేపర్లు సమర్పించారు. ఇందులో 110 పేపర్లు ఎంపికయ్యాయి. ముగింపు కార్యక్రమంలో జేఎన్‌టీయూ విజయనగరం డైరెక్టర్ జి.స్వామినాయుడు, కళాశాల కార్యదర్శి ఎల్ఎల్ నాయుడు, ప్రిన్సిపల్ ఎ.ఎస్ శ్రీనివాసరావు పాల్గొన్నారు.

ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న ప్రతినిధులు

పాఠశాల తనిఖీ

హిరమండలం, న్యూస్‌టుడే: కోరాడకాలనీ జడ్పీ ఉన్నత పాఠశాలను శుక్రవారం ఎంఈవో కె.రాంబాబు తనిఖీ చేశారు. ఎస్‌ఎంసీ కమిటీ సభ్యులు, విద్యార్థుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఇటీవల ఎండీఎం నిర్వాహకులకు మెమో జారీ చేశారు. ఈ మేరకు పాఠశాలలో విచారణ చేశారు. మధ్యాహ్న భోజనం నాణ్యత పరిశీలించారు, విద్యార్థుల నుంచి అభిప్రాయాలు సేకరించగా వారు సంతృప్తి వ్యక్తం చేశారు.

భోజనాన్ని పరిశీలిస్తున్న ఎంఈవో కె.రాంబాబు, ఉపాధ్యాయులు

నరసన్నపేటలో హరేకృష్ణ షాపింగ్‌మాల్ ప్రారంభం

నరసన్నపేట, న్యూస్‌టుడే: వస్త్రాల నాణ్యత, ధరలు అందుబాటులో ఉంటే ఆ వ్యాపారానికి అందలం దక్కుతుందని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. స్థానిక కొత్త బస్టాండ్‌లోని హరికృష్ణ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వైకాపా జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, జిల్లా మిల్లర్ల సంఘం గౌరవాధ్యక్షుడు కింజరాపు హరివర ప్రసాద్, రాష్ట్ర కళింగ వైశ్య సంఘం అధ్యక్షుడు బోయిన గోవిందరాజులు, హరికృష్ణ షాపింగ్ మాల్ యాజమాన్య ప్రతినిధులు తంగుడు హరికృష్ణ, శివకృష్ణ, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

హరికృష్ణ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తదితరులు

సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి

పాతపట్నం, న్యూస్‌టుడే: నేటి సమాజంలో జరుగుతున్న సైబర్ నేరాలపై మహిళలు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై కె.మధుసూదనరావు అన్నారు. శుక్రవారం పాతపట్నం మండలం హెచ్.గోపాలపురంలో సంకల్ప కార్యక్రమంలో భాగంగా ప్రజలకు అవగాహన కల్పించారు.

రైతులకు యూరియా పంపిణీ

పోలాకి, న్యూస్‌టుడే: ఖరీఫ్ తరువాత పండించే వాటిల్లో ఈ ఏడాది మండలంలో 450 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేస్తున్నారని మండల వ్యవసాయాధికారి పి.చిరంజీవి తెలిపారు. పోలాకిలో ఆయన మాట్లాడుతూ 20 మెట్రిక్ టన్నులు యూరియా అందుబాటులో ఉందని ఆయన పేర్కొన్నారు.

ప్రభుత్వ స్థలాలు సద్వినియోగం

కోటబొమ్మాళి మండల కేంద్రంలో పెద్దఎత్తున ఉన్న ప్రభుత్వ స్థలాలు వదిలేయడంపై ‘ఈనాడు’లో 2024 జూన్ 13న ‘ప్రభుత్వ స్థలాలపై పట్టింపేదీ’ శీర్షికతో కథనం వెలువడింది. దీనిపై మంత్రి అచ్చెన్న ఆదేశాలతో కొత్తపేట-కోటబొమ్మాళి మార్గంలో మంచి నీటి పథకం వద్ద రూ.65 లక్షలతో అన్న క్యాంటీన్, ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయం వద్ద రూ.60 లక్షల వ్యయంతో వాణిజ్య సముదాయం పనులు జరుగుతున్నాయి. – న్యూస్‌టుడే, కోటబొమ్మాళి

స్పందనకు వందనం

రూ.18 లక్షలు మంజూరు

హిరమండలం మేజరు పంచాయతీలోని తాగునీటి సమస్యపై ‘ఈనాడు’ ఈ ఏడాది మార్చి 4న ‘చుట్టూ నీరే.. తాగుదామంటే లేదే’, ఏప్రిల్ 1న ‘సమస్యల్లో మేజర్’, శీర్షికన వచ్చిన కథనాలకు అధికారులు స్పందించారు. జిల్లా పరిషత్తు నిధులు రూ.18 లక్షలు మంజూరు చేశారు. – న్యూస్‌టుడే, హిరమండలం

ఎన్నాళ్లీ అవస్థలు..!

దిష్టిబొమ్మల్లా అదనపు తరగతి గదులు

– న్యూస్‌టుడే, సారవకోట, నరసన్నపేట గ్రామీణం, జలుమూరు, పోలాకి

వైకాపా హయాంలో నాడు-నేడు ఫేజ్-2 కింద పలు పాఠశాలలకు అదనపు తరగతి గదులు మంజూరయ్యాయి. నిర్మాణ పనులు 80 శాతం వరకు పూర్తయ్యాయి. ఆ తర్వాత రెండేళ్లుగా పనులు నిలిచిపోవడంతో దిష్టిబొమ్మల్లా దర్శనమిస్తున్నాయి. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఇబ్బందులు తప్పట్లేదు. పనులు పూర్తి చేసి వాటిని వినియోగంలోకి తీసుకురావాలని అంతా కోరుతున్నారు.

చిన్నకిట్టాలపాడు ఉన్నత పాఠశాల ఆవరణలో అసంపూర్తి నిర్మాణంలో అదనపు గదులు

★ అదనపు భవనాల కోసం మంజూరైన నిధులు అప్పట్లో కొంత వెచ్చించి పనులు చేపట్టారు. మిగతా నిధులు హెచ్ఎంలు, పాఠశాల కమిటీల బ్యాంకు ఖాతాల్లో ఉన్నాయి. చిన్నకిట్టాలపాడు ఉన్నత పాఠశాలకు సంబంధించి రూ.2 లక్షలకు పైగా నిధులు ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.

నరసన్నపేట నియోజకవర్గ వివరాలు

మండలం	పాఠశాలలు	మంజూరు
సారవకోట	79	14
నరసన్నపేట	82	56
జలుమూరు	81	30
పోలాకి	96	18

★ సారవకోట మండలంలోని చిన్నకిట్టాలపాడు ఉన్నత పాఠశాలకు 2, బుడితి జడ్పీహెచ్ఎస్‌కు 3, సారవకోట కేజీబీవీకి 8 భవనాలు మంజూరయ్యాయి. శ్లాబ్, గోడలు వరకు నిర్మాణ పనులు పూర్తయ్యాయి. మిగతా దశలో నిలిచిపోయాయి. పోలాకి మండలంలో ఈదులవలస, గుప్పిడుపేట, అంపలాం తదితర పాఠశాల ఆవరణల్లో అదనపు గదులు దిష్టిబొమ్మల్లా దర్శనమిస్తున్నాయి.

★ నరసన్నపేట మండలంలో ఉర్లాం, తామరాపల్లి, లుకలాం, సుందరాపురం, గోపాలపెంట, నరసన్నపేట బోర్డు పాఠశాల, మడపాం, సత్యవరం తదితర 10 పాఠశాలల ఆవరణల్లో అదనపు గదులు అర్ధాంతంగా ఆగిపోయాయి. జలుమూరు మండలంలో రామకృష్ణాపురం, తిమడాం, పాగోడులో శ్లాబ్ వరకు పనులు జరిగాయి. ఎలమంచిలి, జలుమూరు బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో చివరి దశలో నిలిచాయి.

యాప్‌లో పొందుపరిచాం..

అదనపు తరగతి గదుల నిర్మాణపనులు పూర్తి కాకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమే. పాఠశాలలకు కావాల్సిన సౌకర్యాలను ప్రభుత్వ అందుబాటులో ఉంచిన యాప్‌లో పొందుపరిచాం. ప్రభుత్వం త్వరలోనే నిధులు విడుదల చేసే అవకాశం ఉంది.
– ఎం.వెంకటరమణ, యు.శాంతారావు, బి.మాధవరావు, శ్రీనివాస్‌నాయక్ ఎంఈవోలు

సచివాలయ సిబ్బందికి గాయాలు

టెక్కలి పట్టణం, న్యూస్‌టుడే: జాతీయ రహదారిపై కొత్తగ్రహారం సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు సచివాలయ సిబ్బంది గాయపడ్డారు. మెళియాపుట్టి మండలం భరణికోట సచివాలయంలో విధులు నిర్వహించి ద్విచక్రవాహనంపై టెక్కలి వస్తుండగా అదుపుతప్పి బోల్తాపడ్డారు. బందపల్లికి చెందిన వెటర్నరీ అసిస్టెంట్ డి.రాధ, టెక్కలికి చెందిన అగ్రికల్చరల్ అసిస్టెంట్ ఎల్.యమునకు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వీరిని టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు.

మద్యం తాగి వాహనం నడిపిన ఏడుగురికి జరిమానా

నందిగాం, న్యూస్‌టుడే: మద్యం తాగి వాహనం నడిపిన మండలానికి చెందిన ఏడుగురికి టెక్కలి జేఎంఎఫ్‌సీ కోర్టు మేజిస్ట్రేట్ చెరో రూ.10 వేలు జరిమానా విధించారని ఎస్సై షేక్ మహమ్మద్ అలీ తెలిపారు. మరోసారి పట్టుపడితే జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు.

శ్రమిస్తేనే ఉత్తమ ఫలితాలు

సారవకోట, నందిగాం, న్యూస్‌టుడే: త్వరలో జరుగనున్న పదోతరగతి పరీక్షలకు విద్యార్థులు కష్టపడి చదివితే మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తారని డిప్యూటీ డీఈవో పి.విలియం అన్నారు. సమ్మెటివ్-1 పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అలుదు ఉన్నత పాఠశాలలో శుక్రవారం అభినందించారు. కార్యక్రమాన్ని పాతపట్నం రామరాజు ఛారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు పారశెల్లి రామరాజు నిర్వహించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు జ్ఞాపికలు, నగదు బహుమతులు అందించారు. ఎంఈవోలు వెంకటరమణ, భూలక్ష్మి, హెచ్ఎంలు రామకృష్ణ, రమేష్, రాము, రామారావు, పార్వతి పాల్గొన్నారు. * నందిగాం మండలం లఖిదాసుపురం జడ్పీ ఉన్నత పాఠశాలను ఎంఈవో-2 చిన్నారావు సందర్శించారు.

విద్యార్థులతో డిప్యూటీ డీఈవో, ఎంఈవోలు, రామరాజు

నిందితుడి ఆచూకీపై విచారణ

పాతపట్నం, నరసన్నపేట, సారవకోట, న్యూస్‌టుడే: పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న వ్యక్తిపై శుక్రవారం పోలీసులు దర్యాప్తు చేశారు. పాతపట్నం మండలం పాసిగంగుపేటలో శుక్రవారం నిందితుడు గేదెల మురళీకృష్ణ ఇంటి వద్ద నరసన్నపేట సీఐ శ్రీనివాసరావు, ఎస్సై కె.మధుసూదనరావు, వీఆర్వో, మహిళా పోలీసులు విచారణ చేపట్టారు. నిందితుడిపై గతంలో హత్య, మోసం సంబంధించిన కేసులపై 2023లో కోర్టులో హాజరుకావాల్సిన సమయంలో తప్పించుకుపోయాడు. దీంతో పాతపట్నం జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఇటీవల నాన్‌బెయిల్‌బుల్ వారెంట్ జారీ చేసింది.

రోడ్ల నాణ్యత పరిశీలన

కోటబొమ్మాళి, న్యూస్‌టుడే: పంచాయతీరాజ్ నాణ్యతా విభాగం అధికారులు కోటబొమ్మాళిలోని సచివాలయాల మార్గంలో రూ.23 లక్షలతో నిర్మించిన రహదారిని శుక్రవారం పరిశీలించారు. అనంతరం రూ.1.20 కోట్ల వ్యయంతో నిర్మాణమైన సరియాబొడ్డపాడు, బడ్డిపేట, సూర్యనారాయణపురం, బిర్లంగి, నిమ్మాడ తదితర గ్రామాల్లోని రోడ్లను తనిఖీలు నిర్వహించారు. నాణ్యతా విభాగం డీఈఈ నారాయణ, ఏఈ సత్యనారాయణ, కోటబొమ్మాళి ఏఈ అంజిత్‌కుమార్ ఉన్నారు.

(c) eenadu

శ్రీకాకుళం
•శ్రీకాకుళం •ఆమదాలవలస •ఎచ్చెర్ల

ఘనంగా కాలభైరవాష్టక సామూహిక పఠనం

కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న స్వామినాయుడు దంపతులు

శ్రీకాకుళం గ్రామీణం, న్యూస్‌టుడే: శ్రీకాకుళం గ్రామీణ మండలం ముసినపేట వద్ద గాయత్రీ విద్యాసంస్థల ప్రాంగణంలో శుక్రవారం కాలభైరవాష్టక సామూహిక పఠనం ఘనంగా నిర్వహించారు. సంస్థల అధినేత జీవీ స్వామినాయుడు మాట్లాడుతూ వారం రోజులుగా విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. సంచాలకురాలు సంయుక్త, మైక్రోసాఫ్ట్ ప్రతినిధి సంధ్య, కరస్పాండెంట్ రంగారావు, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

తెరపై ఈనాడు
- మారుతి: రాజా వెన్స్ రాంబాయి
- కిన్నెర: ఎవడి సినిమాకి వాడే హీరో
- శ్రీదేవి: అఖండ 2 ● శ్రీరామ: డ్రైవ్
- సరస్వతి(ఆమదాలవలస): మోగ్లీ
- ఎస్‌వీసీ(రామలక్ష్మణ): అఖండ 2
- సూర్యమహల్: అఖండ 2
- సరస్వతి: అంఖ్ కింగ్ తాలూకా

– న్యూస్‌టుడే, పాతబస్టాండ్

వైభవంగా అనఘాష్టమి వ్రత పూజలు

శ్రీకాకుళం నగరం పాజుల్‌బేగ్‌పేటలోని చింతల్లనాథ క్షేత్రంలో శుక్రవారం అనఘాష్టమి సామూహిక వ్రత పూజలు నిర్వహించారు. పలువురు దంపతులు పాల్గొన్నారు. కార్యనిర్వాహక ట్రస్టీ గవర గోవింద రావు, మాతృమండలి, ట్రస్టు సభ్యులు ఏర్పాట్లు పర్యవేక్షించారు.

– న్యూస్‌టుడే, శ్రీకాకుళం సాంస్కృతికం

ప్రతిభ చూపారు.. ప్రశంసలు పొందారు

శ్రీకాకుళం నగరంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో శుక్రవారం 'ఈనాడు' ఆధ్వర్యంలో 'విద్యార్థుల జీవితాలపై సెల్‌ఫోన్ ప్రభావం' అనే అంశంపై ఉపన్యాస పోటీలు నిర్వహించారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని వారి అభిప్రాయాలు వెల్లడించారు. పి.హాసిని, పి.సుగుణ (ద్వితీయ సంవత్సరం) ఎం.మధుప్రియ (ప్రథమ ఏడాది) వరుస స్థానాల్లో నిలిచారు. విజేతలకు ప్రిన్సిపల్ ఎం.కృష్ణవేణి, వైస్ ప్రిన్సిపల్ అన్నపూర్ణా రావు బహుమతులు అందజేశారు.

– న్యూస్‌టుడే, కలెక్టరేట్(శ్రీకాకుళం)

న్యూస్‌టుడే, పాతబస్టాండ్

ఈత పోటీల్లో చిన్నారులు అదరగొడుతున్నారు. గతం కంటే తల్లిదండ్రులు సైతం ప్రోత్సహిస్తుండటంతో ఎక్కువ మంది నేర్చుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. జిల్లా కేంద్రంలోని శాంతినగర్ కాలనీలో శిక్షకుడు మురళీ ఆధ్వర్యంలో సాధన చేస్తూ పతకాలు పొందుతున్నారు. ఇటీవల జరిగిన జాతీయస్థాయి పోటీల్లో పలువురు ప్రతిభ చాటారు. వారు సాధిస్తున్న విజయాలపై 'న్యూస్‌టుడే' కథనం.

ఈదేస్తాం.. పతకాలు సాధిస్తాం..!
జాతీయస్థాయి పోటీల్లో రాణిస్తున్న చిన్నారులు

ఏడాదిలో 3 మెడల్స్..

శ్రీకాకుళం నగరానికి చెందిన ఎం.రోహన్ శ్రీవత్సవ్ ఈ ఏడాదిలోనే రాష్ట్ర స్థాయిలో బంగారు, రజత, కాంస్య పతకాలు దక్కించుకున్నాడు. 2022లో పోర్చుగల్‌లో జరిగిన అండర్-11 మెడరన్ పెంటాథ్లాన్ పోటీల్లో ప్రాతినిధ్యం వహించాడు. తల్లిదండ్రులు మూల వెంకటరావు, గురుగుబెల్లి ప్రమీల వైద్యులు. 9వ తరగతి చదువుతున్న ఈ క్రీడాకారుడు ఇప్పటి వరకు రాష్ట్ర స్థాయిలో 20 పతకాలు తన ఖాతాలో వేసుకున్నాడు.

హాఫ్ సెంచరీ పూర్తి..

శ్రీకాకుళం కేంద్రీయ విద్యాలయంలో పదో తరగతి చదువుతున్న ఎం.దీక్ష బెహరా ఇప్పటి వరకు వివిధ పోటీల్లో 50 పతకాలు సాధించింది. ఇటీవల విశాఖలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో 2 రజత, పల్నాడులో జరిగిన పోటీల్లో 2 బంగారు, రజత పతకాలు సాధించింది. ఐదేళ్లుగా సాధన చేస్తున్న ఈ బాలిక పలు జాతీయస్థాయి పోటీల్లో పాల్గొని సత్తా చాటింది. అంతర్జాతీయ స్థాయిలో రాణించడమే లక్ష్యంగా కృషి చేస్తోంది.

తాతయ్య ప్రోత్సాహంతో..

శ్రీకాకుళం నగరానికి చెందిన వై.పి.అశ్వత్ థిన్ స్విమ్మింగ్ విభాగంలో గోవా, ఢిల్లీ, పుణెల్లో జరిగిన పోటీల్లో మూడు పతకాలు అందుకున్నాడు. ప్రస్తుతం 9 చదువుతున్న బాలుడు రాష్ట్రస్థాయి పోటీల్లో 36 పతకాలు సొంతం చేసుకున్నాడు. తాతయ్య ప్రోత్సాహమే తన విజయానికి కారణమని, ప్రతిరోజు ఆయనే ప్రాక్టీసుకు తీసుకెళ్తారని చెబుతున్నాడు.

8 నెలల్లోనే రాటుదేలి..

ఎనిమిది నెలల శిక్షణతో అద్భుతమైన ప్రతిభ కనబరుస్తోంది శ్రీకాకుళానికి చెందిన పి.ఇషాసంహిత. గత నెల పల్నాడులో జరిగిన అండర్-17 పోటీల్లో 2 బంగారు పతకాలు సాధించింది. 800 మీటర్లలో కాంస్యం సాధించింది. ఈనెల 11 నుంచి దిల్లీలో జరగనున్న జాతీయస్థాయి స్కూల్ గేమ్స్‌కు సన్నద్ధమవుతోంది.

రోగులకు మెరుగైన సేవలందించాలి

సామాజిక ఆసుపత్రిలో ఎక్స్‌రే యంత్రం ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే ఈశ్వరరావు

రణస్థలం, న్యూస్‌టుడే: ఆసుపత్రిలో రోగులకు మెరుగైన సేవలందించాలని ఎమ్మెల్యే ఎన్.ఈశ్వరరావు అన్నారు. శుక్రవారం రణస్థలం సామాజికాసుపత్రిలో ఎక్స్‌రే యంత్రం, రక్తనిధి కేంద్రం ప్రారంభించారు. ఆసుపత్రిల్లో మౌలిక వసతులు పెంచి పూర్తి స్థాయి సేవలందించాలన్నదే కూటమి ప్రభుత్వ ధ్యేయమన్నారు. ఆసుపత్రిలో సుశిక్షితులైన వైద్యులున్నారని వారి సేవలు వినియోగించుకోవాలన్నారు. డీసీహెచ్ఎస్ ఎన్.కల్యాణ్‌బాబు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

సమన్వయంతో పని చేయాలి

కలెక్టరేట్(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: కార్యకర్తలు సమన్వయంతో పని చేసి తెదేపాను బలోపేతం చేయాలని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. ఆ పార్టీ నగర అధ్యక్షుడిగా ఎన్నికైన పాండ్రంకి శంకర్‌ను శుక్రవారం పాతశ్రీకాకుళంలోని సంతోషిమాత ఆలయ కూడలి వద్ద సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు.

పాండ్రంకి శంకర్‌ను సత్కరిస్తున్న తెదేపా నేతలు

మేమున్నాం.. మీకు తోడుగా
(10 AM TO 1 PM) 9502198883 8008552704

ఆమదాలవలస పట్టణం, న్యూస్‌టుడే:
సమస్య: నాదానపురానికి వెళ్లే ప్రధాన రహదారిలో కొందరు అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. - రమణ, స్థానికుడు
సమాధానం: పరిశీలించి, చర్యలు చేపడతాం. -జాన్సన్, మున్సిపల్ ఏఈ,

ఆమదాలవలస
సమస్య: లక్ష్ముడుపేట చిట్టెమ్మ చెరువులో మట్టిని జేసీబీలతో తవ్వి ట్రాక్టర్లతో తరలిస్తున్నారు. -అర్జున్, స్థానికుడు
సమాధానం: పరిశీలించి, చర్యలు చేపడతాం. -రాంబాబు, తహసీల్దార్, ఆమదాలవలస

పారిశుద్ధ్య కార్మికులకు న్యాయం చేయాలి

ప్రసన్నకుమార్‌కు వినతిపత్రం అందజేస్తున్న నాయకులు

బలగ(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఇఫ్టూ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్వాసి గణేశ్, జిల్లా కమిటీ సభ్యురాలు సవలాపురపు కృష్ణవేణి డిమాండ్ చేశారు. శ్రీకాకుళం నగరంలోని సర్వజనాసుపత్రిలో క్రిస్టల్ ఇంటిగ్రేటెడ్ లిమిటెడ్ సర్వీస్ యాజమాన్యం పారిశుద్ధ్య కార్మికుల హక్కులు కాలరాసేలా వ్యవహరిస్తోందని, తెల్ల కాగితాలపై సంతకాలు, వేలిముద్రలు తీసుకుంటూ వారి స్వేచ్ఛకు భంగం కలిగిస్తోందని ఆరోపించారు. సకాలంలో వేతనాలు, పీఎఫ్, ఈఎస్ఐ చెల్లించకుండా తాత్సారం చేస్తోందని ఆక్షేపించారు. ఈమేరకు ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రసన్నకుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. నాయకులు దుమ్ము సింహాచలం, చిన్నారావు, దువ్వ జయప్రద, తంగి ప్రభ, విజయ, మాధవ, సాధు శ్రీనివాస్, చంద్రకళ పాల్గొన్నారు. ● సూపరింటెండెంట్ ప్రసన్నకుమార్‌ను పీఎంపీ సంఘ ప్రతినిధులు సత్కరించారు. పీఎంపీల సంఘ జిల్లా అధ్యక్షుడు వండాన శిమ్మన్న, జిల్లా కార్యదర్శి నక్క లక్ష్మీనారాయణ, కోశాధికారి కె.జనార్దనరావు, సహాయ కార్యదర్శి చిన్నాల రాము తదితరులు పాల్గొన్నారు.

శిథిలం.. భయం.. భయం

రామచంద్రాపురంలో ప్రభుత్వ పాఠశాల భవనం శిథిలావస్థకు చేరింది. దీంతో ఏ క్షణంలో కూలుతుందోనని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు తక్షణమే వాటిని తొలగించాలని స్థానికులు కోరుతున్నారు. భవనాన్ని పరిశీలించి, సమస్యను పరిష్కరిస్తామని ఎంఈవో కె.ఎ.రాములు తెలిపారు.

– న్యూస్‌టుడే, ఆమదాలవలస గ్రామీణం

ఇసుక అక్రమ రవాణా

వంశధార నదీ ప్రాంతం చెవ్వాకులపేట ఇసుక ర్యాంపు నుంచి ఇసుక ట్రాక్టర్లతో తెచ్చి చిట్టిలవస, గాజులకొల్లివలస, సైలాడ, దివంజిపేట, రామచంద్రాపురం, పొన్నాంపేట, శ్రీరాంవలస కొండల్లో ఇసుకను అక్రమంగా నిల్వచేస్తున్నారు. వీటిని రాత్రి సమయాల్లో లారీలతో సుదూర ప్రాంతాలకు తరలిస్తున్నారు. అధికారులు తక్షణమే స్పందించి వాటిని అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు. అక్రమ రవాణా చేసే వారిపై చర్యలు చేపడతామని, పోగులు గుర్తించి సీజ్ చేస్తామని తహసీల్దార్ రాంబాబు తెలిపారు.

– న్యూస్‌టుడే, ఆమదాలవలస గ్రామీణం

పగలే వెలుగులు

పొందూరు మండలం జోగన్నపేటలో పగలు, రాత్రి తేడా లేకుండా విద్యుత్తు దీపాలు వెలుగుతున్నాయి. నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో పగటి పూట కూడా వెలగడంతో బిల్లు భారం పంచాయతీపై పడుతుంది. అధికారులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ఈ విషయమై ఎంపీడీవో వాసుదేవరావు వద్ద ప్రస్తావించగా కార్యదర్శితో మాట్లాడి చర్యలు తీసుకుంటామన్నారు.

– న్యూస్‌టుడే, పొందూరు గ్రామీణం

పొంచి ఉన్న ప్రమాదం

పొందూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనం పరిస్థితి ఇది. భవనంలో చెట్టు మొలిచి బీటలు వారి ప్రమాదకరంగా దర్శనమిస్తోంది. భవనం ఎప్పుడు కూలి ఏ ప్రమాదం జరుగుతుందోనని అధ్యాపకులు, విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. అయినా అధికారులు పట్టించుకోలేదని వాపోతున్నారు. ఈ విషయంపై కళాశాల ప్రిన్సిపల్ ఇందిరా వద్ద ప్రస్తావించగా సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తామన్నారు.

– న్యూస్‌టుడే, పొందూరు

ఎప్పుడు తెరుచుకుంటుందో..?

కేశవరావుపేట గ్రామంలో 2021లో అప్పటి వైకాపా ప్రభుత్వం ఉపాధి నిధులు రూ. 21.80 నిధులతో నిర్మించిన రైతు సేవా కేంద్రం వినియోగించటం లేదు. అన్ని సౌకర్యాలతో భవనం ఉన్నా ఎప్పుడు కేంద్రం తెరవటం లేదు. రూ. లక్షలు వెచ్చించి నిర్మించిన భవనం వృథాగా పాడవుతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. సమస్యను పంచాయతీ కార్యదర్శి మొదలవలస అనీల్‌కుమార్ దృష్టికి తీసుకెళ్లగా సిబ్బందితో మాట్లాడి కేంద్రం వినియోగించేలా చర్యలు తీసుకుంటామన్నారు. – న్యూస్‌టుడే, ఎచ్చెర్ల

ఈవీలకు పెరుగుతున్న ఆదరణ

విద్యుత్తు వాహనాలకు (ఈవీ) ప్రజల్లో ఆదరణ పెరుగుతోందని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. శ్రీకాకుళం నగర పరిధి కొత్త వంతెన రోడ్డులో శుక్రవారం న్యూమెరోస్ కళింగ ఎనర్జీస్ విద్యుత్తు వాహనాల షోరూంను ఆయన ప్రారంభించి మాట్లాడారు. వినియోగదారులకు నాణ్యమైన సేవలందించాలని సూచించారు. వైద్యుడు డా.చింతాడ భాస్కరరావు, న్యూమెరోస్ మోటార్స్ ఉపాధ్యక్షుడు ఎస్.రామ్‌కుమార్, రాజా తదితరులు పాల్గొన్నారు.

– న్యూస్‌టుడే, బలగ(శ్రీకాకుళం)

పల్లెల్లో మౌలిక వసతుల కల్పనే ధ్యేయం: కూన

సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే కూన రవికుమార్, తదితరులు

బూర్జ, న్యూస్‌టుడే : పల్లెల్లో మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని పీయూసీ ఛైర్మన్, ఎమ్మెల్యే కూన రవికుమార్ పేర్కొన్నారు. బూర్జ మండల ప్రజా పరిషత్తు అధ్యక్షురాలు కె.దీప అధ్యక్షతన శుక్రవారం మండల సర్వసభ్య సమావేశం జరిగింది. దీనికి ముఖ్యఅతిథిగా కూన రవికుమార్ పాల్గొని మాట్లాడారు. 'సచివాలయ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలి. సిబ్బంది పనితీరుపై ప్రత్యేక పరిశీలనకు ఉప ఎంపీడీవోలను నియమించాం' అన్నారు. 'రాయితీపై రైతులకు రైతు సేవా కేంద్రాల ద్వారా అందించే విత్తనాలు, ఎరువులు, పనిముట్లపై క్షేత్రస్థాయిలో అవగాహన అవసరం. ధాన్యం కొనుగోలులో దళారుల జోక్యం లేకుండా చూసే బాధ్యత వ్యవసాయశాఖ అధికారులదే. వైద్య సిబ్బంది పనితీరు మెరుగుపర్చుకుని పరిసరాల పరిశుభ్రతపై దృష్టి పెట్టాలి. పీఏసీఎస్‌లో వైకాపా హయాంలో అవకతవకలు గుర్తించేలా ఇప్పటికే ప్రత్యేక కమిటీ వేశాం. నిజం బయటకొస్తే కారకులపై చర్యలు తప్పవ'ని పేర్కొన్నారు. మార్క్‌ఫెడ్ రాష్ట్ర డైరెక్టరు ఎ.రామకృష్ణ, నగరాలు వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టరు పి.కన్నన్నాయుడు, జడ్పీటీసీ సభ్యులు బి.రామారావు ఎంపీటీసీ సభ్యులు, ఎంపీడీవో ఆర్.తిరుపతిరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

పింఛనుదారులు జీవన ధ్రువపత్రాలు సమర్పించాలి

ఆమదాలవలస పట్టణం, న్యూస్‌టుడే: రాష్ట్ర పింఛన్‌దారులు జీవన ధ్రువపత్రాలు ఫిబ్రవరి 28లోగా ఆన్‌లైన్‌లో సమర్పించాలని ఉపఖజానా అధికారి బట్న కృష్ణారావు అన్నారు. శుక్రవారం కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ పింఛను అందుకుంటున్న వారు జీవన్ ప్రమాణ్ ధ్రువపత్రాలు సకాలంలో సమర్పించాలని కోరారు

పోక్సో కేసు నమోదు

రణస్థలం: మరువాడకు చెందిన అక్కివరపు ప్రసాద్ ఓ గ్రామానికి చెందిన బాలికను వంచించి పెళ్లి చేసుకుంటానని తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై చిరంజీవి తెలిపారు.

సంఘాల బలోపేతానికి శిక్షణలు దోహదం

ఆమదాలవలస గ్రామీణం: మహిళా ఆర్థికాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని వెలుగు ఏపీఎం నారాయణరావు అన్నారు. శుక్రవారం స్థానిక వెలుగు కార్యాలయంలో టీవోటీ విజన్ బిల్డింగ్‌లో జరిగిన శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు. సంఘాలు బలోపేతానికి ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని తెలిపారు.

ఘనంగా హిందూ సమ్మేళనం

శ్రీకాకుళం గ్రామీణం, న్యూస్‌టుడే: శ్రీకాకుళం గ్రామీణ మండలం వప్పంగిలో శుక్రవారం హిందూ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. సమ్మేళనం అధ్యక్షుడు బాన్న సింహాచలం మాట్లాడుతూ యువత దేశ సేవ కోసం ఆర్ఎస్ఎస్‌లో చేరాలని కోరారు. విశ్రాంత తహసీల్దారు పాపారావు, వేణుగోపాలనాయుడు, రమణమూర్తి పాల్గొన్నారు.

ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సాయం

ఆమదాలవలస పట్టణం: కూటమి ప్రభుత్వం ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సాయం అందిస్తుందని ఎమ్మెల్యే, రాష్ట్ర పీయూసీ ఛైర్మన్ కూన రవికుమార్ అన్నారు. శుక్రవారం మున్సిపల్ కార్యాలయ ఆవరణలో లబ్ధదారులకు గృహనిర్మాణ మంజూరు పత్రాలను ఆయన అందించారు. పీఎంఏవై పథకం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.2.50 లక్షలు ఇస్తున్నాయని తెలిపారు. తెదేపా నాయకులు రమేష్, గోవిందరావు, ఆంజనేయులు, నాగళ్ల మురళీ పాల్గొన్నారు.

ప్రజాదర్బారులో సమస్యల పరిష్కారం

ఆమదాలవలస పట్టణం, న్యూస్‌టుడే: నియోజకవర్గంలో ఏవైనా సమస్యలుంటే ప్రజాదర్బారులో తెలపాలని కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ తమ్మినేని చంద్రశేఖర్ అన్నారు. శుక్రవారం స్థానిక తెదేపా కార్యాలయంలో ఆయన ప్రజల సమస్యలు తెలుసుకొని వినతులు స్వీకరించారు. పార్టీ నాయకులు పాల్గొన్నారు.

దుర్గమ్మతల్లికి ప్రత్యేక పూజలు

లావేరు: లావేరు మండల కేంద్రంలోని కనకదుర్గాదేవి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలుత అమ్మవారికి అభిషేకాలు, కుంకుమార్చన పూజలు వైభవంగా చేపట్టారు. అనంతరం పట్టువస్త్రాలు, పూలదండలతో ప్రత్యేకంగా అలంకరించారు.

ధ్యాన విద్యార్థి అవగాహన శిబిరం

శ్రీకాకుళం నగరంలోని ఆర్ట్స్ కళాశాల రహదారిలో ఆదిత్య కళాశాలలో శుక్రవారం పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ మూమెంట్ శ్రీకాకుళం శాఖ ఆధ్వర్యంలో ధ్యాన విద్యార్థి అవగాహన శిబిరం నిర్వహించారు. సొసైటీ ప్రతినిధులు కోపూరి బిందు మాధవి, ధర్మారావు, మండవిల్లి చిన్నారి మాట్లాడుతూ ధ్యానం చేయడంతో కలిగే లాభాలు, ప్రాణాయామం ఎలా చేయాలో వివరించారు. ప్రిన్సిపల్ వేణుగోపాల్, అధ్యాపకులు పాల్గొన్నారు.

– న్యూస్‌టుడే, శ్రీకాకుళం సాంస్కృతికం

జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక

గార: శాలిహుండం వద్ద కేజీబీవీలో తొమ్మిదో తరగతి విద్యార్థిని టి.రోహిణి జాతీయ స్థాయి ఫుట్‌బాల్ పోటీలకు ఎంపికైంది. మధ్యప్రదేశ్‌లో ఈనెల 16 నుంచి 20 వరకు పోటీలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఆమెను ఎస్‌వో రజనికుమారి, పీఈటీ నాగరత్నం, ఉపాధ్యాయినులు అభినందించారు. జనవరి 5 నుంచి రాజస్థాన్‌లో నిర్వహించనున్న జాతీయ స్థాయి హ్యాండ్‌బాల్ పోటీలకు వమరవల్లి ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి విద్యార్థిని తార ఉమాదేవి ఎంపికైంది. ఆమెను హెచ్ఎం జగదీశ్, వ్యాయామోపాధ్యాయుడు హరీష్‌నాయుడు అభినందించారు.

నేడు జనసేన క్రియాశీలక సమావేశం

లావేరు, న్యూస్‌టుడే: లావేరు మండల కేంద్రం సమీపంలో నూతనంగా నిర్మించిన జనసేన పార్టీ కార్యాలయంలో శనివారం నాయకులు, కార్యకర్తలు, వాలంటీర్లతో క్రియాశీలక సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆపార్టీ నేతలు తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకు జరిగే కార్యక్రమానికి జనసేన ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ కె.నాగబాబు హాజరవుతారన్నారు.

PUBLIC NOTICE

Under the instructions from my clients, 1. Anvesh Amiti, S/o A.R.S.S. Rajeswararao of Palakonda and his wife 2. Aguru Venkata Siva Sai Swathi Vasanthi, I am issuing the following public notice.

My clients have entered into agreement of sale with one Giri Hanumantha Rao, S/o late Lakshminarasimham in respect of below mentioned schedule property.

Therefore my clients are hereby calling upon the General public that if anybody have right, title, possession or enjoyment over the below mentioned schedule property should come forward with their title deeds to me or my client within 15 days from this day, failing which treated as nobody have right, title, possession and enjoyment over the below mentioned schedule property, except Giri Hanumantharao and will proceed further for getting registration of Sale Deed in respect of below mentioned schedule property.

SCHEDULE

Srikakulam District, Srikakulam S.R.O., Srikakulam Municipal Corporation, Fazulbegpeta, Purushottam Nagar Colony, Plot No.348, Sy. No. 100, northern row of 7th cross road, measuring from east to west 47 ½ feet, north to south 64 feet i.e., 337.77 Sq. Yards of vacant site, bounded by:

East: Plot No.349 **South:** 7th Cross Road
West: Plot No.347 **North:** Plot No.402.

KASPA KAMESWARA RAO, BA;BL
ADVOCATE
D.No. 10-8-17, Kaspa Street, SRIKAKULAM-532001
9441050810,8247576003

శ్మశాన వాటిక స్థలంపై వివాదం

పొందూరు గ్రామీణం, న్యూస్‌టుడే: పొందూరు మండలం జోగన్నపేట గ్రామంలో శ్మశాన వాటిక స్థలంపై వివాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి 50 ఏళ్ల కిందట ఊరు నుంచి వెళ్లిపోయారు. ఆ ప్రాంతం తనదేనని పేర్కొంటున్నారు. ఈనేపథ్యంలో గ్రామస్థులు, అతని మధ్య వివాదం నడుస్తోంది. ఈనేపథ్యంలో సంబంధిత వ్యక్తి సీఎంవోకు ఫిర్యాదు చేయడంతో శుక్రవారం రెవెన్యూ అధికారులు, పోలీసుల మధ్య సర్వే నిర్వంచారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సీఐ సత్యనారాయణ, ఎస్ఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. పొందూరు తహల్దారు ఆర్.వెంకటేశ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

అథ్లెటిక్స్‌లో సత్తా

బూర్జ, న్యూస్‌టుడే: కేకే రాజపురం ఉన్నత పాఠశాల విద్యార్థులు నియోజకవర్గ స్థాయి అథ్లెటిక్స్‌లో సత్తాచాటారు. దీంతో శుక్రవారం ప్రధానోపాధ్యాయిని వై.మాలతి ఈనెల 8 నుంచి 11వ తేదీల్లో జరిగిన క్రీడా పోటీల్లో ప్రథమ 17, ద్వితీయ 18, తృతీయ 17 స్థానాలను కైవశం చేసుకున్నట్లు ప్రధానోపాధ్యాయురాలు వై.మాలతి తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను అభినందించారు.

రోడ్డే నిలువ నీడ..!
శిథిలావస్థలో గ్రామీణ బస్సు షెల్టర్లు / ప్రయాణికులకు తప్పని ఇబ్బందులు

పెనుబర్తి గ్రామం వద్ద శిథిలావస్థకు చేరుకున్న బస్సు షెల్టర్

న్యూస్‌టుడే, పొందూరు

ఆమదాలవలస నియోజకవర్గ పరిధిలో గ్రామీణ ప్రాంతాల ప్రాంతాల ప్రజలు ప్రయాణ సమయంలో రోడ్డుపైకి వస్తే నిలువ నీడ లేకుండా పోయింది. ప్రధాన కూడళ్ల వద్ద బస్సుల కోసం వేచి ఉన్నవారు సరైన స్థలం లేక ఇబ్బందులు పడాల్సి వస్తోంది. పలుచోట్ల బస్సు షెల్టర్లు శిథిలావస్థకు చేరుకున్నాయి. మరికొన్ని చోట్ల లేకపోవడంతో సమీప దుకాణాలు, ఇళ్ల వద్ద నిరీక్షించాల్సిన దుస్థితి. దీనిపై ప్రజాప్రతినిధులు, అధికారులు చొరవ తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

మరమ్మతులు ఏవీ

గ్రామీణ ప్రాంతాల్లో ఏళ్ల కిందట నిర్మించిన బస్సు షెల్టర్లు శిథిలమై అధ్వానంగా తయారయ్యాయి. వాటిలోకి వెళితే ఎప్పుడు కూలుతాయో తెలియని పరిస్థితి. కనీసం అధికారులు మరమ్మతులు చేపట్టాలనే ఆలోచన చేయడం లేదు.

నియోజకవర్గంలో పరిస్థితి

పొందూరు మండలం: పెనుబర్తి, దళ్లవలస, బాణాం, కింతలి, కనిమెట్ట గ్రామాల్లో బస్సు షెల్టర్లు శిథిలావస్థ చేరుకున్నాయి. రాపాక, పొందూరు అంబేడ్కర్ కూడలి, తోలాపి, తండ్యాం, నందివాడ కూడళ్లలో షెల్టర్లు లేక ప్రయాణికులకు ఇబ్బందులు తప్పలేదు.

ఆమదాలవలస: వంజంగి, చింతాడ షెల్టర్లు శిథిలావస్థకు చేరుకున్నాయి. జొన్నవలస, శ్రీహరిపురం, తాళ్లవలస గ్రామాల వద్ద లేనేలేవు.

సరుబుజ్జిలి: రొట్టవలస, సవలాపురం, మర్రిపాడు, గోనెపాడు, వెన్నెలవలస ప్రాంతాల్లో నిలువనీడ కరవైంది. ఉద్యోగులు, విద్యార్థులు నిత్యం అవస్థలు పడుతున్నారు.

బూర్జ: బూర్జ కూడలి, సోమిదాలవలస, మసానుపుట్టి, తిమడాం, అన్నంపేట కూడళ్లల్లో ఉన్న షెల్టర్లు శిథిలావస్థకు చేరుకున్నాయి. కొండపేట, లక్కుపురం, కొల్లివలస, బొమ్మిక, అనంతగిరిపేట గ్రామాల వద్ద ప్రయాణికులకు పాట్లు తప్పలేదు.

నిర్మాణానికి చర్యలు..

గ్రామాల్లో శిథిలావస్థకు చేరుకున్న బస్సు షెల్టర్లను గుర్తిస్తున్నాం. పరిశీలించి మరమ్మతులకు చర్యలు తీసుకుంటాం. అవసరమైన చోట నిర్మాణానికి ఉన్నతాధికారులకు నివేదికలు పంపిస్తాం.

– గోపీబాల, డివిజనల్ పంచాయతీ అధికారి, శ్రీకాకుళం



అమృతమూర్తికి అశ్రుతాంజలి

నిష్కల్మష హృదయంతో, నిస్వార్థ సేవలందించి, నీతి, నిజాయతీలకు నిలువెత్తు రూపమై వెలుగొందారు. జిల్లా కార్మిక (CITU) సమస్యలపై నిర్విరామ పోరాటం చేసి కార్మిక లోకానికి మహారాజులా వెలుగొందారు. మీ నీతి, నిజాయితీలే మాకు శ్రీరామ రక్షగా మమ్మల్ని క్రమశిక్షణతో పెంచి పెద్ద చేసి మా జీవితాలకు బంగారు బాట వేశారు. మీ ఆకస్మిక మరణం మాకు తీరని లోటు. మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని సదా భగవంతుని ప్రార్థిస్తూ... మీ దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షిస్తూ...

మీ భార్య: మెట్ట రాజేశ్వరి

స్వర్గీయ మెట్ట కొండయ్య గారు
Rtd.Chief Accounts Officer
ఆమదాలవలస షుగర్ ఫ్యాక్టరీ
(యూనియన్ ప్రధాన కార్యదర్శి)
Ex.సర్పంచ్, కొత్తవలస,
CITU వ్యవస్థాపక నాయకులు, శ్రీకాకుళం
జననం: 02-10-1942 మరణం: 3-12-2025

కుమారులు - కోడళ్లు
మెట్ట శ్రీనివాసరావు - కాత్యాయిని
మెట్ట నాగరాజు - శిల్ప
మనుమడు: తనీష్‌భట్లు మనుమరాలు: తనుశ్రీ

కుమార్తె - అల్లుడు
కంచరాన సుశీల - విజయగోపాల్
మనుమలు: ప్రభాకరరావు, మురళీధర్

పెద్దకర్మ తేది 13-12-2025 శనివారం ఆమదాలవలస టౌన్ కొత్తకోట వారి వీధిలో గల మా స్వగృహం నందు జరుపబడును. సెల్: 9849963387, 9885766079

చింతూరు సమీపంలో లోయలో పడిన బస్సు

కళ్లు తెరిచేలోగా తెల్లారిన జీవితాలు

- విహారయాత్ర విషాదాంతం
- లోయలో పడిన బస్సు
- ఉమ్మడి జిల్లావాసులు తొమ్మిది మంది మృతి
- అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘటన

ఓ భద్రాద్రి రామయ్యా
నువ్వే దిక్కని నమ్మితిమి
నిత్యం నీ నామస్మరణ చేసితిమి
నిను కనులారా చూడాలనుకుంటిమి
- కానీ నీ దర్శనభాగ్యం కల్పించలేదేమయ్యా!

అమ్మా.. జననీ జానకీ
భూగర్భజాతా భువనైకమాతా అని తలిచాం
శ్రీరామపత్నీ జనకస్య పుత్రీ అని కొలిచాం
సీతాంగనా సుందరకోమలాంగీ అని పూజించాం
- మము బ్రోవమని నీవైనా చెప్పలేదేం తల్లీ

22 ఏళ్లలో తొలిసారి రాత్రి ప్రయాణం

చిత్తూరు నగరం మురకంబట్టుకు చెందిన ఏకే రామ్మూర్తి 1993 నుంచి ట్రావెల్స్ వ్యాపారంలో ఉన్నారు. మూడేళ్ల క్రితం కొన్న 2012 మోడల్‌కు చెందిన ఏపీ 39 యుఎం6543 బస్సును ఏవీఎం ట్రావెల్స్ పేరిట అద్దెకు ఇస్తున్నారు. చిత్తూరుకు చెందిన పన్నీర్ సెల్వం (విఘ్నేశ్వర ట్రావెల్స్) అనే వ్యక్తి నుంచి ఎక్కువగా బుకింగ్‌లు వస్తుంటాయి. ఏజెంట్ వజ్రమణి ద్వారా యాత్రలు నిర్వహిస్తుంటారు. 22 ఏళ్లుగా వజ్రమణి యాత్రికులను రాత్రి ప్రయాణం చేయించలేదు. టూర్ ఆలస్యం కావడంతో తొలిసారి గురువారం రాత్రి ప్రయాణం చేయాలని నిర్ణయించుకున్నారు. శుక్రవారం ఉదయం 6 గంటలకు భద్రాచలం చేరుకుంటే 10 గంటలకు దర్శనం ముగించుకుని, శ్రీశైలం, మహానంది మీదుగా తాళ్లపాకకు చేరుకోవాలని అనుకున్నారు. వజ్రమణి డ్రైవర్ పక్కనే కూర్చోగా తెల్లవారుజామున 3 గంటలకు ఎలాంటి ఇబ్బంది లేదని లోపలకు పంపారు. ఆ తర్వాతే ప్రమాదం జరిగింది.

క్షతగాత్రులకు మంత్రి సంధ్యారాణి పరామర్శ

గురువారం రాత్రి 10.00 గంటలు

'కోటప్పకొండ, మంగళగిరి, విజయవాడ, పాలకొల్లు.. ఇలా వారు దర్శించుకున్న ఆలయాల విశేషాలను పంచుకున్నారు. ఆ దేవుళ్ల నామస్మరణ చేశారు. శుక్రవారం ఉదయాన్నే భద్రాచలం సీతారామస్వామిని దర్శించుకుంటామనే ఆనందంలో ఉన్నారు. అలసి నిద్రలోకి జారుకున్నారు.

శుక్రవారం తెల్లవారుజామున 4.10

హాయిగా నిద్రపోతున్న వేళ.. ఓ ఉప్పెన ఎగిసిపడింది. క్షణాల్లో బస్సు లోయలోకి జారింది. ఘాట్ మింగేసింది. తొమ్మిది మంది తలరాతలను చెరిపేసింది. ఆత్మీయులకు అంతులేని ఆవేదన మిగిల్చింది. ఊహకందని విషాదాన్ని మిగిల్చింది.

మృతులు

శ్యామల

కృష్ణకుమారి

నాగేశ్వరరావు

శ్రీకళాదేవి

కావేరి కృష్ణ

● అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు - మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో శుక్రవారం తెల్లవారు జామున ట్రావెల్స్ బస్సు లోయలో పడిన ప్రమాదంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా వాసులు తొమ్మిది మంది మృతి చెందారు. అనేక మంది గాయపడ్డారు. చిత్తూరు నుంచి బయలుదేరిన ఈ బస్సులో 37 మంది ఉన్నారు. చిత్తూరులో 30 మంది, తిరుపతిలో ఐదుగురు, హైదరాబాద్ నుంచి వచ్చిన ఇద్దరు చిలకలూరిపేటలో ఎక్కారు.

'లేవరా.. నువ్వుంటే అందరినీ బతికిస్తావురా'

దొరబాబు

తవణంపల్లె మండలం నరసింహనపల్లికి చెందిన వంటమనిషి దొరబాబు కూడా డ్రైవర్‌కు దగ్గరల్లోనే కూర్చున్నాడు. ప్రమాదంలో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు 'రేయ్ దొరబాబు.. లేవరా. నువ్వుంటే అందరినీ బతికిస్తావురా' అంటూ వజ్రమణి కంటతడి పెట్టుకున్నాడు. దొరబాబు కష్టపడితేనే కుటుంబం గడిచేది. ఇతని మరణ వార్త తెలియగానే భార్య సుమలత కుప్పకూలిపోవడంతో ఆసుపత్రికి తరలించారు.

ఫోన్‌లో కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న క్షతగాత్రురాలు

అంబులెన్సులు పంపిన కలెక్టర్

ఘటన గురించి తెలిసిన వెంటనే కలెక్టర్ సుమిత్‌కుమార్ అల్లూరి జిల్లా కలెక్టర్ దినేష్‌కుమార్‌తో మాట్లాడారు. మధ్యాహ్నం విజయవాడకు ఎనిమిది అంబులెన్సులు పంపారు.

జంటగానే మృత్యుఒడికి

శివశంకర్‌రెడ్డి, సునంద

పలమనేరుకు చెందిన వై.ఆర్.శివశంకర్‌రెడ్డి (53) ఓ ప్రైవేటు హేచరీస్‌లో ఉద్యోగి. భార్య సునంద (45) గృహిణి. ఈ నెల 6న చిత్తూరులోని స్నేహితులతో కలిసి తీర్థయాత్రకు బయలుదేరిన వీరు మృత్యువాతపడ్డారు. వీరి కుమారుడు సాయిచరణ్ తిరుపతిలో మెడిసిన్ చదువుతున్నాడు. శివశంకర్‌రెడ్డి తల్లి ఇంద్రాణి పలమనేరులోని ఇంట్లో ఒంటరిగా ఉంటున్నారు.

దూరమైన చిరునవ్వు

తిరుచానూరు టెలిఫోన్ కాలనీకి చెందిన రైల్వే విశ్రాంత ఉద్యోగి రామస్వామిపిళ్లై, భార్య రుక్మిణీ, వీరి ఇంట్లో అద్దెకు ఉంటున్న మాజీ లైబ్రేరియన్ తెనాలి శైలజారాణి (64) యాత్రకు వెళ్లారు. బస్సు ప్రమాదంలో శైలజారాణి మృతి చెందగా.. మిగిలిన ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు. శైలజారాణి కుమారుడు అనారోగ్యంతో కేరళలో చికిత్స పొందుతున్నట్లు స్థానికులకు చెప్పింది. భర్త, కుమారుడి వివరాల కోసం పోలీసులు ప్రయత్నించగా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. నిత్యం చిరునవ్వుతో పలకరించే ఆమె మృతి ఆవేదనకు గురిచేసిందని స్థానికులు వాపోయారు.

- ఈనాడు, చిత్తూరు; న్యూస్‌టుడే, చిత్తూరు క్రైం, పలమనేరు, తవణంపల్లె, పెనుమూరు, తిరుచానూరు

16 నుంచి దర్శన వేళలు మార్పు

శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: ధనుర్మాసాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తీశ్వరాలయంలో దర్శన వేళలు మార్పు చేయనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ నెల 16 నుంచి వచ్చే నెల 15వ తేదీ వరకు మారిన దర్శన వేళలు అమల్లో ఉంటాయన్నారు. ఉదయం 3 గంటలకు జేగంట, 4కు మంగళవాయిద్యాలు, 4.15కు గోపూజ, తిరుమంజనం, 4.30కు పళ్లియర పూజ, 5కు సర్వదర్శనం, ప్రథమ కాల అభిషేకాలు(ఏకాంతం), 6కు ద్వితీయకాలాభిషేకం, 7కు పరివార దేవతా నివేదన, 7.30కు గొబ్బిదేవత ఉత్సవం, 10.30కు మూడోకాలాభిషేకం, సాయంత్రం 5కు ప్రదోష కాలాభిషేకం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శుక్ర, శని, ఆది, సోమవారాల్లో రాత్రి 9 గంటలకు పళ్లియర పూజ, మిగిలిన రోజుల్లో రాత్రి 8.30 గంటలకు పళ్లియర పూజ నిర్వహించి ఆలయాన్ని మూసివేయనున్నట్లు తెలిపారు.



కనుమ దారులు.. రుధిర ధారలు

- ఘాట్ రోడ్లలో మితిమీరిన వేగంతో ప్రమాదాలు

భాకరాపేట రహదారిలో వాహనాల రాకపోకలు

శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: కనుమ రహదారుల్లో ఏ చిన్న ఏమరుపాటైనా ప్రాణాల మీదకు వస్తుంది. తాజాగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన ప్రమాదంలో ఉమ్మడి జిల్లా వాసులు మృత్యువాతపడ్డారు. ఈ నేపథ్యంలో కనుమ దారుల్లో ప్రయాణమంటే ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ప్రమాదాల నియంత్రణకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. ప్రమాదాలు తగ్గుముఖం పట్టడం లేదు. ఈ రోడ్ల స్థితిగతుల్ని ఒకసారి పరికిస్తే..

భాకరాపేట పరిధిలో..

ఎక్కడ: తిరుపతి-మదనపల్లె ప్రధాన రహదారిలో
పొడవు: 15 కిలోమీటర్లు (రంగంపేట-భాకరాపేట)
ఏడాదిలో జరిగిన భారీ ప్రమాదాలు: 25పైనే
ప్రమాదకర మలుపులు: దొనకోటగంగమ్మ మలుపు తర్వాత కల్యాణీడ్యాం, దెయ్యాల కోన, పుట్ట పాయింట్

ప్రమాదాలకు కారణాలనేకం

ఈనాడు పరిశీలన

కనుమ రహదారుల్లో ప్రమాదాలకు కారణాలు అనేకమనే చెప్పాలి. కనుమ దారుల్లో నడపాలంటే అనుభవానికితోడు నైపుణ్యం అవసరం. **నిద్రలేమి:** కనుమ దారుల్లో సగం ప్రమాదాలకు కారణం నిద్రలేమి. వాహన చోదకులు రాత్రంతా నడపాలంటే పగటిపూట తప్పనిసరిగా విశ్రాంతి తీసుకోవాలి. చాలా వరకు వాహన చోదకులు రాత్రి వేళల్లో వాహనాలు నడుపుతున్నారు. అర్ధరాత్రి 1 నుంచి వేకువజామున 5 గంటల్లోపు కునుకుపాటే ప్రమాదాలకు కారణమవుతోంది.

తిరుమల మార్గంలో

- తిరుపతి నుంచి తిరుమలకు 19 కిలోమీటర్ల పొడవు
- కొండమీదకు వెళ్లేందుకు రెండో ఘాట్ రోడ్డు, తిరుమల నుంచి తిరుపతికి వచ్చేందుకు ఒకటో ఘాట్ రోడ్డు గుండా వాహనాల రాకపోకలు సాగుతున్నాయి.

ఏడాదిలో ప్రమాదాలు: 10కి పైనే
ప్రమాదకర మలుపులు: 36

అవగాహన కొరవడి..

కనుమ రహదారులపై అవగాహన, మలుపుల వద్ద వేగనియంత్రణపై నైపుణ్యం అవసరం. అవగాహన లేమితో ప్రమాదాలు జరుగుతున్నాయి. మొగిలిఘాట్‌లో వేగ నిరోధకాల వద్ద ఒక్కసారిగా వేగాన్ని తగ్గించడంతో వెనక వచ్చే వాహనాలు ఢీకొంటున్నాయి.

104FM Tirupati
ఈ FM 104 Mee FM
ఈఎఫ్‌ఎమ్ కార్యక్రమాలు
శనివారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ॥ 5 - ఉ॥ 7
ఈ-మార్నింగ్స్	ఉ॥ 7 - ఉ॥ 11
నువ్వానేనా	ఉ॥ 11 - మ॥ 2
సత్యభామ	మ॥ 2 - సా॥ 5
కాలేజి స్టైల్	సా॥ 5 - రా॥ 9
ఈఎఫ్‌ఎమ్ సరాగాలు	రా॥ 9 - రా॥ 11
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా॥ 11 - తె॥ 5

/Eenadufm
For Advertising on Eenadu FM Contact
8008555167, 9154991499



(c) eenadu

భార్యను వశపరుచుకున్నాడనే దారుణ హత్య

నరసింహులు (పాతచిత్రం)

చంద్రగిరి, మదనపల్లి (నేరవార్తలు), న్యూస్‌టుడే: మదనపల్లిలో అదృశ్యమైన వ్యక్తి చంద్రగిరి మండలం నరశింగాపురంలో దారుణహత్యకు గురైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అన్నమయ్య జిల్లా రామాపురంలోని నరసింహులు(35)కు భార్య విజయలక్ష్మి, ముగ్గురు పిల్లలున్నారు. ఇతనికి కర్లమడుగు క్రాస్‌కు చెందిన నాగరాజుతో స్నేహం ఉంది. నరసింహులు తరచూ అతని ఇంటికి వెళ్లివస్తూ ఉండేవాడు. తాంత్రిక విద్యలతో తన భార్యను నరసింహులు వశపర్చుకున్నట్లు భావించిన నాగరాజు అతన్ని హతమార్చాలనుకున్నాడు. 2025 అక్టోబరు 27న నరశింగాపురంలో తాంత్రిక వైద్యం చేయాలని అక్కడకు రప్పించాడు. నరశింగాపురానికి చెందిన మునిరాజ, మదనపల్లికి చెందిన నారాయణస్వామి, కత్తి నరసింహులు సహకారంతో నరశింగాపురం రైల్వేస్టేషన్ సమీపంలోని మామిడి తోటలోకి తీసుకెళ్లారు. కాళ్లు, చేతులు కట్టేసి.. నోటికి ప్లాస్టర్ అంటించి దారుణంగా హత్యచేశాక గోతిలో పాతిపెట్టారు. నెలైనా నరసింహులు కనిపించకపోవడంతో భార్య విజయలక్ష్మి మదనపల్లి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దర్యాప్తులో ఫోన్‌కాల్స్ ఆధారంగా నాగరాజ, మునిరాజలను అదుపులోకి తీసుకుని విచారించడంతో నేరం వెలుగు చూసింది. చంద్రగిరి తహసీల్దారు శివరామసుబ్బయ్య, హతుని భార్య, ఎస్సైలు చంద్రమోహన్, అన్వర్‌బాషా సమక్షంలో శుక్రవారం మృతదేహాన్ని వెలికితీశారు.

పొలం పనిచేస్తూనే నగలపై కన్ను



మాట్లాడుతున్న ఎస్పీ సుబ్బరాయుడు

తిరుపతి (నేరవిభాగం), న్యూస్‌టుడే: చేసిన అప్పులు తీర్చుకోవడానికి దొంగతనం కోసం యత్నిస్తున్న నిందితుడికి అడ్డుపడటంతోనే వృద్ధురాలిని హతమార్చాడని ఎస్పీ సుబ్బరాయుడు పేర్కొన్నారు. శ్రీకాళహస్తి మండలంలో జరిగిన హత్యకేసు నిందితుడిని అరెస్టు చేసి వివరాలు వెల్లడించారు. శుక్రవారం డీపీఓలో ఎస్పీ మాట్లాడుతూ.. 'గతనెల 26వ తేదీ రాత్రి పుల్లారెడ్డికండ్రిగకు చెందిన చెవిరెడ్డి మహదేవరెడ్డి, ఆయన భార్య జయమ్మపై కత్తులతో దాడి జరిగింది. ఘటనలో జయమ్మ మృతి చెందింది. అదే గ్రామానికి చెందిన సన్నిరెడ్డి రమేష్‌రెడ్డి (42) హతురాలి పొలంలో పనిచేసేవాడు. ఆ సమయంలో అప్పుల పాలయ్యాడు. వాటి నుంచి బయటపడేందుకు దొంగతనం చేయాలని పథకం పన్నాడు. హ్యాండ్ కట్టర్‌తో ఇంటివెనుక వైపు కిటికీ తెరిచి.. గుర్తుపట్టకుండా ముఖానికి గుడ్డ కట్టుకుని వృద్ధురాలిపై కారంపొడి చల్లుతూ ఆమె నగలు కాజేసేందుకు యత్నించాడు. వారు ప్రతిఘటించగా కత్తితో దాడి చేయడంతో జయమ్మ మృతి చెందింది. అనంతరం బంగారు గాజులు, మెడలోని గొలుసు, సెల్‌ఫోన్‌తో నిందితుడు పారిపోయాడు. నిందితుడిని తంగేళ్లపాలెం వద్ద అరెస్టు చేసిన'ట్లు ఎస్పీ తెలిపారు. అదనపు ఎస్పీ రవిమనోహరాచారి, డీఎస్పీ నరసింహమూర్తి, సీఐలు నాగార్జునరెడ్డి, ప్రకాష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

పెళ్లి సంబంధాల కోసం వెతుకుతున్నారా..

నాయి బ్రాహ్మణ కుల అవివాహితులకు సువర్ణావకాశం

నేడు, రేపు నాయి బ్రాహ్మణ కుల అవివాహిత వధూవరులకు ఈనాడు పెళ్లిపందిరి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం

తెలుగింటి వివాహ పరిచయాల ఆత్మీయ వేదిక అయిన 'ఈనాడు పెళ్లిపందిరి', నాయి బ్రాహ్మణ కుల అవివాహిత వధూవరుల ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం నిర్వహిస్తుంది. తిరుపతి, దేవేంద్ర థియేటర్ రోడ్డు, రైల్వే కాలనీలోని ఈనాడు కార్యాలయం వేదికగా నిర్వహిస్తున్నారు. వివాహం కోసం ఎదురు చూస్తున్న వధూవరులతో పాటు సంబంధిత కుటుంబీకులు నేడు (13 డిసెంబరు 2025, శనివారం), రేపు (14 డిసెంబరు 2025, ఆదివారం) ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 5.30 గం. వరకు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ప్రొఫైల్‌ను ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు.

మరిన్ని వివరాలకు
91547 72006
91543 66099
ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చు

● ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ వాట్సప్ ద్వారా చేసుకోవచ్చు. అందుకు వధూవరుల బయోడేటా & ఫొటోలను పక్కన తెలిపిన వాట్సప్ నంబర్లకు పంపవచ్చు. క్యూఆర్‌కోడ్ స్కాన్ చేసి వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసుకోవచ్చు.

'విద్యను కాషాయీకరిస్తే ఊరుకునేది లేదు'

తిరుపతి (విద్య), న్యూస్‌టుడే: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా వ్యతిరేక విధానాలకు ఇకనైనా స్వస్తిపలకాలని, రాజ్యాంగం కల్పించిన కనీస హక్కులు కాలరాసే అధికారం ఏ ప్రభుత్వానికీ లేదని ఎస్ఎఫ్ఐ నేతలు పేర్కొన్నారు. తిరుపతి వేదికగా శుక్రవారం సమాఖ్య 25వ రాష్ట్ర మహాసభలు ప్రారంభమయ్యాయి. ముందుగా మహాత్మా, తదనంతరం నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్‌లో బహిరంగ సభ నిర్వహించారు. జాతీయ కార్యదర్శి [illegible] మాట్లాడుతూ [illegible] విధానం ఇంకా పోలేదని, అంబేడ్కర్ లిఖించిన రాజ్యాంగం అమలులో వైఫల్యాలు కనిపిస్తూనే ఉన్నాయని విమర్శించారు. ప్రజలకు ఉపయోగపడే డార్విన్ సిద్ధాంతాన్ని తప్పుదోవ పట్టించడం సరికాదని, దేశంలో కాషాయీకరణ విద్యను ప్రేరేపిస్తే సహించేది లేదని హెచ్చరించారు. రాష్ట్ర కార్యదర్శి కె.ప్రసన్నకుమార్, సమాఖ్య అఖిలభారత మాజీ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు, ప్రస్తుత అధ్యక్షుడు ఆదర్శ్ ఎం.సాజి తదితరులు మాట్లాడారు.

రాష్ట్ర మహాసభల సందర్భంగా ర్యాలీగా వస్తున్న ఎస్ఎఫ్ఐ నేతలు

14 నుంచి ఉపాధ్యాయులకు క్రీడా పోటీలు

తిరుపతి (విద్య), శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: తిరుపతి, పుత్తూరు డివిజన్ల పరిధిలోని ఉపాధ్యాయులకు క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు క్రీడా విభాగం అధికారులు తెలిపారు. సమగ్రశిక్షా ఆధ్వర్యంలో నిర్వహించే ఈ పోటీల్లో క్రికెట్, తోబాల్ (మహిళలకు) పోటీలు నిర్వహిస్తామన్నారు. ఈనెల 14, 15 తేదీల్లో తిరుపతి వారికి పద్మావతిపురం జడ్పీహెచ్ఎస్, పుత్తూరుకు సంబంధించి శ్రీకాళహస్తిలోని ఎస్‌వీపీ డిగ్రీ కళాశాల, సూళ్లూరుపేటకు కోటాపోలూరు జడ్పీహెచ్ఎస్, గూడూరు డివిజన్‌కు ఆల్లూరు ఆదిశేషారెడ్డి స్టేడియంలో పోటీలు జరుగుతాయని తెలిపారు. ఆయా పాఠశాలల నుంచి క్రీడల్లో పాల్గొనే ఉపాధ్యాయులు వివరాలను జిల్లా విద్యాధికారి కార్యాలయానికి తెలియజేయాలని కోరారు.

విద్యాసంస్థలకు సెలవు లేదు

తిరుపతి (విద్య), న్యూస్‌టుడే: జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాల పాఠశాలలు శనివారం యథావిధిగా పనిచేస్తాయని డీఈవో కేవీఎన్ కుమార్ శుక్రవారం ప్రకటనలో తెలిపారు. ఇటీవల వర్షాల కారణంగా సెలవులు ప్రకటించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

నేడు జాతీయ లోక్‌అదాలత్

తిరుపతి (లీగల్), న్యూస్‌టుడే: తిరుపతి కోర్టు ప్రాంగణంలో శనివారం ఉదయం 10.30 నుంచి జాతీయ లోక్‌అదాలత్ నిర్వహిస్తున్నట్లు న్యాయసేవాధికార సంస్థ ఛైర్మన్, మూడో అదనపు జిల్లా సెషన్సు జడ్జి ఎం.గురునాథ్ శుక్రవారం తెలిపారు.

ఎస్వీయూ ఫలితాల వెల్లడి

తిరుపతి (ఎస్వీయూ), న్యూస్‌టుడే: ఎస్వీయూ పరిధిలో ఈ ఏడాది జులైలో జరిగిన పీజీ, ఎల్ఎల్ఎం మొదటి సెమిస్టర్, మార్చిలో జరిగిన మూడో సెమిస్టర్ ఫలితాలు శుక్రవారం వెల్లడయ్యాయి. జనవరిలో జరిగిన ఎమ్మెస్సీ, ఎంకాం (ఎఫ్ఎం, ఏఎఫ్) మొదటి సెమిస్టర్ ఫలితాలు.. ఎమ్మెస్సీ బయోకెమిస్ట్రీ, జియాలజీ ఎంకాం (ఎఫ్ఎం, ఏ ఎఫ్) ఫలితాలతో పాటు ఎస్వీయూ డీడీఈలో ఏప్రిల్‌లో నిర్వహించిన ఎంఎల్ఐఎస్సీ ఫలితాలు వెల్లడించారు. వివరాలకు వర్సిటీ వెబ్‌సైట్ చూడాలని అధికారులు ప్రకటించారు.

60 ఉద్యోగ నియామకాలకు త్వరలో మోక్షం

తిరుపతి (తితిదే), న్యూస్‌టుడే: తితిదే ఇంజినీరింగ్ విభాగంలో 60 మంది శాశ్వత ఇంజినీర్ల నియామకానికి త్వరలో మోక్షం లభించనుంది. శాశ్వత ఉద్యోగులుగా విధుల్లోకి తీసుకోవాలని గతంలో ప్రకటన విడుదల చేసి చెన్నై ఐఐటీ ఆధ్వర్యంలో ఆఫ్‌లైన్ పద్ధతిలో పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. అయితే ప్రస్తుతం ఆన్‌లైన్ పద్ధతిలో వారందరికీ పరీక్షలు నిర్వహించి నియామక ప్రక్రియ పూర్తిచేసే దిశగా దేవస్థానం యంత్రాంగం పాలకమండలి ఆమోదం అనంతరం చర్యలు చేపట్టనుంది.

క్రీడా నగరానికి 28.37 ఎకరాల కేటాయింపు

తిరుపతి(క్రీడలు), న్యూస్‌టుడే: దామినేడు వద్ద ఆంధ్రప్రదేశ్ క్రీడాప్రాధికార సంస్థ (శాప్)కు 28.37 ఎకరాల భూమిని కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. తిరుపతి కేంద్రంగా క్రీడల అభివృద్ధికి భూమిని కేటాయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి ఇటీవల శాప్ ఛైర్మన్ రవినాయుడు తీసుకెళ్లారు. ఈక్రమంలో భూమిని కేటాయిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

SHRIRAM Finance

శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్

రిజిస్టర్డ్ కార్యాలయం : డి.నెం. 14ఎ, శ్రీ టవర్స్, సౌత్ ఫేజ్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, గిండీ, చెన్నై-600032. Website: www.shriramfinance.in
ఆఫీస్ చిరునామా : డి.నెం. 26-2-7, 2వ అంతస్తు, పద్మావతి ప్లాజా, సిండికేట్ బ్యాంక్ ప్రక్కన, ఎ.కె. నగర్, నెల్లూరు జిల్లా - 524002.

డిమాండ్ ప్రకటన

సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అస్సెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం 2002లోని సెక్షన్ 13 (2) క్రింద డిమాండ్ ప్రకటన

మెస్సర్స్ శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ (గతంలో 'శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ లిమిటెడ్' గా పిలువబడేది, శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ లిమిటెడ్‌లో విలీనం చేయబడింది. ఎన్‌సిఎల్‌టి బెంచ్-II చెన్నై, తేది : 9-11-2022 యొక్క ఉత్తర్వుల ప్రకారం శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్‌గా మార్చబడినది మరియు ఆ తర్వాత (30-11-2022 తేది నాటి కార్పోరేట్ ఫైనాన్స్ మంత్రిత్వశాఖ లేఖ) ద్వారా శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్‌గా తిరిగి పేరు పెట్టుటకు ఆమోదం పొందిన మేము కంపెనీల చట్టం, 2013 క్రింద రిజిస్టర్డ్ కంపెనీ అయి ఉన్నాము. మరియు శ్రీ టవర్స్, ప్లాట్ నెం. 14ఎ, సౌత్ ఫేజ్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, గిండీ, చెన్నై- 600032 మరియు నెల్లూరు - 2 నందు బ్రాంచి ఆఫీస్ కలిగి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ బ్యాంకింగ్ బిజినెస్‌ను నడుపుటకు ఆర్‌బిఐ వద్ద కూడా రిజిస్టరై ఉన్నాము.

ఋణగ్రహీతలు / సహ ఋణగ్రహీతలు / హామీదార్లు / దిగువ తెలుపబడిన శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ నుండి ఆర్థిక సహాయాన్ని వినియోగించుకున్నారు. ఆర్థిక సహాయాన్ని వినియోగించుకొన్నప్పటికీ, గడువు తేదీల ప్రకారం వడ్డీ మరియు అసలు మొత్తాలను తిరిగి చెల్లించుటలో అనేక సార్లు ఋణగ్రహీతలు / హామీదార్లు విఫలమైనారని మేము తెలియజేస్తున్నాము. సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అస్సెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం 2002 క్రింద & సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్, 2002 లోని రూలు 3తో చదువబడు సెక్షన్ 13 (2) క్రింద సంక్రమించిన అధికారాలను వినియోగించుకుంటూ శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ అధీకృత అధికారి సదరు ఖాతాను నిరర్థక ఆస్తిగా వర్గీకరించారు. నోటీసుల స్వీకరణ తేది నుండి 60 రోజులలోగా చెల్లింపు తేది వరకు నోటీసులలో తెలిపిన మొత్తంపై కాంట్రాక్టువల్ రేటున తదుపరి వడ్డీతోపాటు నోటీసులలో తెలిపిన మొత్తం మరియు అనుషంగిక ఖర్చులు, వ్యయాలు, ఛార్జీలు వగైరాలను చెల్లించవల్సిందిగా దిగువ తెలిపిన ఋణగ్రహీతలు / హామీదార్లు / తనఖాదారులను కోరుతూ సర్ఫేసీ చట్టం 2002 లోని సెక్షన్ 13 (2) క్రింద ఇందులో తెలిపిన సంబంధిత తేదీలలో డిమాండ్ నోటీసులు జారీచేశారు.

చివరిగా తెలిసిన వారి చిరునామాలోని వారికి జారీ చేయబడిన నోటీసులు అందచేయబడక తిరిగి వచ్చినందున సదరు విషయం గురించి బహిరంగ ప్రకటన రూపంలో వారికి సమాచారం ఇవ్వడమైనది. సెక్యూర్డ్ ఆస్తులను విడిపించుకొనుటకు లభించు సమయానికి సంబంధిత చట్టంలోని సెక్షన్ 13 యొక్క సబ్ సెక్షన్ (8) నిబంధనలను గమనించవల్సిందిగా ఋణగ్రహీతలకు విజ్ఞప్తి.

క్ర సం.	ఋణగ్రహీత (లు) / సహ-ఋణగ్రహీత (లు) / హామీదారు (లు) పేరు	NPA తేది / ఋణ మొత్తం	డిమాండ్ నోటీసు తేది / బకాయి మొత్తం
1	**1) కొండూరు రవీంద్రబాబు,** తండ్రి : కాసయ్య, వయస్సు : 49 సం॥లు, డి.నెం. 7/158, బజారు వీధి, గూడూరు (పోస్ట్ & మండలం), తిరుపతి జిల్లా - 524101. **2) కె. ఓంకారేశ్వరి,** భర్త : రవీంద్ర బాబు, వయస్సు : 39 సం॥లు, డి.నెం. 7/158, బజారు వీధి, గూడూరు (పోస్ట్ & మండలం), తిరుపతి జిల్లా - 524101. **3) వి. నరసింహులు,** తండ్రి : వి.సి.యం. నారాయణ చెట్టి, వయస్సు : 54 సం॥లు, తిలక్ సగర్, సిరామిక్ కాలేజీ, గూడూరు (పోస్టు & మండలం), తిరుపతి జిల్లా - 524101.	30-11-2017 / Rs. 6,00,000/-	04-11-2025 / రూ. 22,75,035/- (అక్షరాలా ఇరవై రెండు లక్షల డెబ్బై ఐదు వేల ముప్పై ఐదు రూపాయలు మాత్రమే)
	ఎంటర్‌ప్రైజ్ ఫైనాన్స్ లోన్ అగ్రిమెంట్ నెం. **NELL3TF1609270008**		
	షెడ్యూల్ ఆస్తి శ్రీ కొండూరు రవీంద్ర బాబు, తండ్రి : కాసయ్య గారి పేరున కలదు. డాక్యుమెంట్ నెం. **1943/2016**, తేది: **28-09-2016.** ఆస్తి వివరాలు : ఎస్.పి.ఎస్.ఆర్. నెల్లూరు జిల్లా, నెల్లూరు రిజిస్ట్రేషన్ జిల్లా, బుచ్చిరెడ్డిపాలెం సబ్ డిస్ట్రిక్ట్, బుచ్చిరెడ్డిపాలెం మండలం, బుచ్చిరెడ్డిపాలెం గ్రామ పంచాయితీ ఏరియా, వవ్వేరు మజారా, బుచ్చిరెడ్డిపాలెం గ్రామ అకౌంట్స్, సర్వే నెం. 263/ఏ వద్ద ఎకరా 4.07 సెంట్లు, సర్వే నెం. 263/బి వద్ద ఎకరా 0.24 సెంట్లు, సర్వే నెం. 261/ఏ2 వద్ద ఎకరా 3.56 సెంట్లు మొత్తం కలుపగా ఎకరా 7.87 సెంట్లు అందలి ఎకరా 3.50 సెంట్లు ఆస్తిని నివాస లేఅవుట్ గా మార్చగా అందలి ప్లాట్ నెం. 144కి చెందిన స్థలం కొలతలు తూర్పు నుండి పడమరకు 67 అ॥ మరియు ఉత్తరం నుండి దక్షిణంకు 21.5 అ॥ మొత్తం కలుపగా 20 అంకణాలు లేదా 160 చ॥గ॥లు లేదా 133.80 చ॥మీ॥ల విస్తీర్ణంలోని ఆస్తి దానికి చెందిన అన్ని ఈజ్‌మెంటరీ హక్కులతో సహా. **హద్దులు : తూర్పు :** ప్లాట్ నెం. 115, **పడమర :** రోడ్డు, **ఉత్తరం :** ప్లాట్ నెం. 145, **దక్షిణం :** ప్లాట్ నెం. 143.		

పైన చెప్పబడిన పరిస్థితుల దృష్ట్యా, ఈ నోటీసు ప్రచురణ తేది నుండి 60 రోజులలోగా భవిష్యత్ వడ్డీ మరియు వర్తించు ఛార్జీలతోపాటు పైన తెలిపిన విధంగా బకాయి మొత్తాలను చెల్లించవల్సిందిగా పైన తెలిపిన ఋణగ్రహీతలు, సహ ఋణగ్రహీతలు మరియు /లేదా వారి హామీదారుల (వర్తించినచోట) కు ఇందుమూలంగా నోటీసు ఇవ్వడమైనది. లేనిచో, సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అస్సెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం 2002లోని సెక్షన్ 13 (4) క్రింద మరియు ఇందులో వర్తించు నిబంధనల క్రింద ఋణగ్రహీతలు మరియు తనఖా ఋణగ్రస్తుల యొక్క సెక్యూర్డ్ ఆస్తులు స్వాధీనత చేపట్టడంతో కలుపుకొని సెక్యూర్డ్ అసెట్స్ మీద ఈ నోటీసు తేది నుండి 60 రోజుల అనంతరం తదుపరి చర్యలు చేపట్టబడును.

సదరు చట్టంలోని సెక్షన్ 13 (13) క్రింద, సెక్యూర్డ్ క్రెడిటార్ యొక్క ముందస్తు, వ్రాత పూర్వక సమ్మతి లేకుండా నోటీసులో తెలిపిన అతని సెక్యూర్డ్ అస్సెట్స్‌ను అమ్మకం, లీజు లేదా మరేదేని రూపంలో ఏ ఋణగ్రహీత బదిలీ చేయరాదని గమనించగలరు.

ప్రదేశం : నెల్లూరు-2 — అధీకృత అధికారి, శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్.

SHRIRAM Finance

శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్

పరిపాలనా కార్యాలయం: లెవెల్-3, వాక్‌హర్ట్ టవర్స్, ఈస్ట్ వింగ్, సి-2 బ్లాక్, బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బాంద్రా ఈస్ట్), ముంబయి - 400051, ఫోన్: 022-4241 0400, 022-4060-3100 వెబ్‌సైట్: www.shriramfinance.in/auction. రిజిస్టర్డ్ ఆఫీస్: శ్రీ టవర్స్, ప్లాట్ నెం.14ఎ, సౌత్ ఫేజ్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, గిండీ, చెన్నై- 600032. అధీకృత అధికారి, శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ : డి.నెం.14/16, 1వ అంతస్తు, ఐసిఎస్ రోడ్డు, గూడూరు, తిరుపతి జిల్లా 524101 & శాఖ కార్యాలయం: గూడూరు

స్థిరాస్తులు అమ్మకము కొరకు ఈ-వేలం ప్రకటన

సెక్యూరిటైజేషన్ & రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్‌అసెట్స్ మరియు ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ యాక్ట్ 2002 యొక్క రూల్ 9(1)తో చదువబడే సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్ 2022 ప్రకారం **తేది: 05.04.2025** న జారీ చేసిన **ఉద్దేశిత అమ్మకం ప్రకటన** జారీ చేసిన గడువు ముగిసిన అనంతరం జారీ చేస్తున్న స్థిరాస్తుల అమ్మకం ఈవేలం నోటీసు. దిగువ తెలిపిన వారందరూ సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్ 2002 - చట్టంలోని 54/2002 క్రింద 8(6)తో చదువబడే సెక్షన్ 13(8) క్రింద ఉద్దేశించిన మీ యొక్క విమోచన హక్కును వినియోగించుకోవడంలో విఫలమైనందున ఈ ఈ-వేలం అమ్మకం నోటీసు జారీ చేయబడినది. ఈ నోటీసు రుణగ్రహీతలకు/ గ్యారంటార్లకు / తనఖాదారులకు / సహ-రుణగ్రహీతలకు/ కో-అప్లికెంట్లకు తెలియజేయడమైనది. ఇందుమూలముగా **1) దువ్వూరు రవీంద్రారెడ్డి, తండ్రి వెంకటనరసారెడ్డి, డి.నెం.3-4-235, సనత్ నగర్, గూడూరు మండలం, శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా- 524001 2) దువ్వూరు అమరావతి, కేరాఫ్ రవీంద్రారెడ్డి, డి.నెం.3-4-235, సనత్ నగర్ గూడూరు మండలం, శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా- 524001 3) మగ్గం హరిక్రిష్ణ తండ్రి బాబు, డి.నెం.1-262, ఇ.వి.ఆర్.పల్లి, గూడూరు మండలం, శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా - 524101**

1) మేము మెస్సర్స్ శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ (గతంలో "శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ లిమిటెడ్" గా పిలువబడే ఎన్‌సిఎల్‌టి బ్రాంచ్-2, చెన్నై, తేది: 09.11.2022, సిపి 69-76 ఆఫ్ 2022 యొక్క ఉత్తర్వుల ప్రకారం శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ లిమిటెడ్ విలీనమైనది మరియు శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్‌లిమిటెడ్ గా మార్చబడినది) మరియు ఆ తర్వాత (30-11-2022వ తేదిన కార్పోరేట్ ఫైనాన్స్ మంత్రిత్వ శాఖ లేఖ) ద్వారా శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్‌గా తిరిగి పేరు పెట్టుటకు ఆమోదం పొందిన మేము కంపెనీల చట్టం 2013 క్రింద రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ బిజినెస్‌గా రిజిస్టర్డ్ కంపెనీ అయి వున్నామని మీకు తెలియజేయడమైనది. **జోనల్ కార్యాలయం/బ్రాంచ్ కార్యాలయం: శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్, డి.నెం.14/16, 1వ అంతస్తు, ఐసిఎస్‌రోడ్డు, గూడూరు, తిరుపతి జిల్లా - 524101 మరియు శాఖ కార్యాలయం : గూడూరు (ఇకపై కంపెనీ / లెండర్ గా వ్యవహరించబడతారు)** కలిగి వున్న మేము ఈ నోటీసు జారీ చేస్తున్నాము.

2) సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం, 2002 (ఇకపై సర్ఫేసి చట్టంగా వ్యవహరించబడుతుంది) లోని సెక్షన్ 13(2) క్రింద మేము **తేది: 11.12.2023**న జారీ చేసిన డిమాండ్ నోటీసు సూచిస్తూ మీ యొక్క రుణఖాతా నెం.**GUDRBTF2106270002** లోని శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ వారిచే సౌకర్యం కింద మంజూరు చేయబడిన మొత్తమును అనగా బకాయి మొత్తం **రూ. 36,95,583/- (ముప్పై ఆరు లక్షల తొంభై ఐదు వేల ఐదు వందల ఎనభై మూడు రూపాయలు మాత్రమే)** మరియు తదుపరి వడ్డీ, ఖర్చులు మరియు ఇతర వ్యయాలను మొత్తమును ఈ నోటీసు ప్రచురించిన 60 రోజులలోపు చెల్లించాలని మిమ్ములను కోరియున్నాము. అప్పటి నుండి మీరు డిమాండ్ చేసిన మొత్తమును చెల్లించడంలో నిర్లక్ష్యం వహించి విఫలమైనారు.

3) తదనుగుణంగా సెక్యూర్డ్ క్రెడిటార్ **తేది: 21.02.2024** వ తేదీన సెక్షన్ 13(4) క్రింద నోటీసు జారీ చేసినారు. సెక్యూర్డ్ క్రెడిటార్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న అధీకృత అధికారి వారు నోటీసులో ఇప్పటికే భౌతికంగా అడ్వకేట్ కమీషనర్ వారి సహకారంతో స్వాధీనం చేసుకున్నారని సెక్యూర్డ్ క్రెడిటార్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న అధీకృత అధికారి వారు నోటీసులో ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారని మరియు ఇక్కడ మీకు తెలియజేస్తూ సర్ఫేసి చట్టం మరియు సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్, 2002 నిబంధనల ప్రకారం అన్ని అభ్యర్థనలను పాటించామని మరియు శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఇక్కడ వివరించిన విధంగా చట్టం మరియు నియమ నిబంధల ప్రకారం బహిరంగ వేలం మరియు/లేదా మరేఇతర పద్ధతిద్వారా స్థిరాస్తున్న విక్రయించాలని ప్రతిపాదించింది. ఈ నోటీసు ప్రచురించిన 30 రోజుల అనంతరం చట్టంలోని నియమ నిబంధనల ప్రకారం **తేది: 11.12.2023** న జారీ చేసిన డిమాండ్ నోటీసులో నోటిఫై చేయబడిన మొత్తము అనగా **రూ. 36,95,583/- (ముప్పై ఆరు లక్షల తొంభై ఐదు వేల ఐదు వందల ఎనభై మూడు రూపాయలు మాత్రమే)** మరియు తదుపరి వడ్డీ, ఖర్చులు మరియు ఇతర వ్యయాలను మొత్తమును రాబట్టుకునేందుకు "ఎక్కడ ఎలా వున్నది అక్కడే & అక్కడ ఏమి ఉన్నది అదే" అను పద్ధతిలో పబ్లిక్ ఈవేలం ద్వారా ఆన్‌లైన్‌లో విక్రయించబడుతుంది.

రుణగ్రహీత / సహరుణగ్రహీత/ గ్యారంటీ దారులు/ తనఖాదారులపేర్లు	13(2) డిమాండ్ నోటీసు తేది & బకాయి మొత్తం	స్వాధీనం చేసుకున్న తేది	స్థిరాస్తి వివరములు	ధరావత్తు సమర్పణకు బ్యాంకు ఖాతా వివరాలు	ఈవేలం తేది & సమయం	సంప్రదించాల్సిన వ్యక్తి & ఆస్తి తనిఖీ తేది
1) దువ్వూరు రవీంద్రారెడ్డి, తండ్రి వెంకటనరసారెడ్డి, డి.నెం.3-4-235, సనత్ నగర్ గూడూరు మండలం, శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా- 524001 **2) దువ్వూరు అమరావతి,** కేరాఫ్ రవీంద్రారెడ్డి, డి.నెం.3-4-235, సనత్ నగర్ గూడూరు మండలం, శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా- 524001 **3) మగ్గం హరిక్రిష్ణ** తండ్రి బాబు, డి.నెం.1-262, ఇ.వి.ఆర్.పల్లి, గూడూరు మండలం, శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా - 524101	చెల్లించవలసిన బకాయి మొత్తం **రూ.36,95,583/- (ముప్పై ఆరు లక్షల తొంభై ఐదు వేల ఐదు వందల ఎనభై మూడు రూపాయలు మాత్రమే)** + తదుపరి వడ్డీ + ఛార్జీలు శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ యొక్క రుణ ఖాతా నెం. **GUDRBTF 2106270002** క్రింద గల బకాయి డిమాండ్ నోటీసు తేది: 11.12.2023	17.03.2025 భౌతిక స్వాధీనం -------- తాకట్టు రుణఖాతాలు తెలియవు	డిపాజిట్ చేసిన టైటిల్ డీడ్స్ ద్వారా తనఖాలో వుంచిన / సెక్యూరిటీ ఇంటరెస్ట్‌గా వుంచి ఆస్తి వివరములు:- శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా, గూడూరు రిజిస్ట్రేషన్ జిల్లా, గూడూరు సబ్ జిల్లా, గూడూరు మండలం, గూడూరు టౌన్ మరియు మున్సిపాలిటీ తూర్పు గూడూరు, వార్డునెం.12, ఎఫ్ఎంబి సర్వే నెం.1791-డి సుందరమహల్ రోడ్డు,కటకరాజవీధిలోని డి.నెం.20, అసెస్‌మెంట్ నం.4924 గల ఇల్లు హద్దులు: తూర్పు: చెంచీరామయ్య స్థలం మరియు ఇల్లు, పడమర: కొత్తూరు వెంకటస్వామి ఇంటి గోడ, ఉత్తరం: సుందరమహల్ థియేటర్, దక్షిణం: సుందరమహల్ రోడ్డు (మునిసిపల్ సిమెంటు రోడ్డు. ఈ హద్దుల మధ్య స్థలం యొక్క విస్తీర్ణం 20 అంకణములు లేదా 160 చ.గ. లేదా 133.8 చ.మీ మరియు ఇందు నిర్మించిన ఆర్.సి.సి. బిల్డింగ్ లోని గ్రౌండ్ ఫ్లోర్ బాత్‌రూం & లేవట్రీతో సహా విస్తీర్ణం 1120 చ.అ. మరియు 1వ అంతస్తులోని ఆర్‌సిసి రూఫ్ బాత్‌రూం & లేవట్రీతో సహా విస్తీర్ణం 715 చ.అ. అన్ని ఫిక్చర్లు మరియు అనుబంధాలతో సహా. **రిజర్వు ధర : రూ.60,30,000/- ధరావత్తు మొత్తం : రూ.6,03,000 /- బిడ్ ఇంక్రిమెంటు : రూ.50,000/- & అదే గుణాంకాలలో ధరావత్తు సమర్పణకు ఆఖరు తేది : 20.01.2026 ఉ.10గం॥ల నుండి సా.5.గం॥ల లోపు**	"శ్రీరామ్‌ఫైనాన్స్ లిమిటెడ్" బ్యాంక్ పేరు: యాక్సిస్ బ్యాంక్ లిమిటెడ్, శాఖ: బాంద్రా కుర్లా కాంప్లెక్స్, ముంబయి - 400710, ఖాతానెం. 23001020000 5265, IFSC Code : UTIB 0000230	21.01.2026 ఉ.11గం॥ల నుండి మ.1.00గం॥ల వరకు	శ్రీ బి.శ్రీనివాసులు, సెల్: 7013073475 కస్టమర్‌కేర్ నెంబరు : 022-40081572 ఆస్తుల పరిశీలన తేది : 19.01.2026 ఉ.11గం॥ల నుండి సా.5.00 గం॥ల మధ్య

రుణగ్రహీతలు/ తనఖాదారులు/ గ్యారంటీదారులకు ఇందుమూలముగా యావన్మందికి తెలియజేయడమేనది పైన తెలిపిన బకాయి మొత్తమును వడ్డీతోపాటు ఖర్చులతో కలిపి ఇ-వేలము తేదికి ముందు అనగా **21.01.2026** లోపు చెల్లించవలెను. లేనిచో ఆస్తిని వేలు ద్వారా విక్రయించి బకాయిని వడ్డీ మరియు ఖర్చులతో రాబట్టుకొనబడును. ఆసక్తి గల బిడ్డర్లు లాగిన్ ఐడి & పాస్‌వర్డ్ ఏర్పాటు చేయడంలో, బిడ్ సమర్పణలో, ఈ బిడ్డింగ్ ప్రక్రియలో సహాయం కొరకు మెస్సర్స్ **శ్రీరామ్ ఆటోమాల్ ఇండియా లిమిటెడ్, అసద్‌ఖాన్, సెల్: 7128695102, గౌరవ్ నంబూద్రి, సెల్: 98339229415 గౌరవ్ నంబూద్రి ఈమెయిల్ <gaurav.n@samil.in>** మరియు ఆస్తి సంబంధిత వివరాలకై **అధీకృత అధికారి, శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్, శ్రీ బి.శ్రీనివాసులు సెల్: +91 7013073475** సంప్రదించగలరు. అధీకృత అధికారి ఏ బిడ్డు అయినా లేక అన్ని బిడ్లను ఏ కారణము తెలుపకనే తిరస్కరించుటకు అధికారము కలిగి వున్నారు. ఆన్‌లైన్ వేలము టెండరు సమర్పణ/ బిడ్ ఫారం కొరకు/ టెండరు ఓపెన్ రియు వేలము కొరకు వెబ్‌సైట్ **https://eauctions.Samil.in/home**ను చూడగలరు. పూర్తి నియమ నిబంధనల కొరకు శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ వెబ్‌సైట్‌లో తెలుపబడిన లింకు **https://www.shriramfinance.in/auction** ను చూడగలరు.

ప్రదేశము: గూడూరు, తేది: 10.12.2025 — సం// అధీకృత అధికారి, శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్

EENADU Classifieds

PERSONAL CLASSIFIEDS

MISSING

DOCUMENT MISSING: I C. Ganesh Reddy, S/o Chandrasekhar Reddy, Residing at 6-68/1A, Akkarampalli, Tirupati District, A.P. I have Lost my Original Said Property Document Sy.No. 260/6, Plot No.44, 1). Doc.No: 1641/2022 Allg with all link Document while Traveling at Tirupati Bus Stand. If any body Found Please Cont: Call:9100222105.

REAL ESTATE

FLAT FOR SALE — GENERAL

New Flats For Sale Luxury Double-Bedroom Apt Flats in Sricity's Prime Industrial Hub. Own a Premium Unit at an Affordable Price High Rental Demand. Ideal for Best Investment Located in Chervi township, Sricity. Tada. Reach us @ 90142 11345 & 95050 15007

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్-లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

PLOT FOR SALE — GENERAL

పుత్తూరు - నగరి మునిసిపాలిటీలో తక్షణమే ఇల్లు కట్టుకోవడానికి తక్కువ ధరకే రెసిడెన్షియల్/ కమర్షియల్ ప్లాట్స్ అమ్మబడును. మధ్యవర్తులు లేరు. ✆ 99515 17335.

LEASE/ RENT — GENERAL

CO-WORKING Space Available 7Protech IT Solutions Pvt. Ltd. Location: Plot No:1 Sathyasai Colony, Vidyanagar Extension. Near Bharath Petroleum, Tirupati. 517502. Contact: ✆ 79818 53563.

THE EENADU WAY CLASSIFIEDS — B/W 5 లైన్ల ప్రకటన రూ. 470/- మాత్రమే. అన్ని రకాల బిజినెస్ వ్యవహారాలు. వివరాలకు... 80085 13290

మీ చిన్నారులకు పుట్టిన రోజు శుభాకాంక్షలు ఈనాడు ద్వారా తెలపండి. B/W: రూ. 600 Colour: రూ. 800. ప్రకటనలపై 5% GST వర్తించును

TO LET

తిరుపతి - కె.టి.రోడ్ చెంజీప్లాజా నందు 1st ఫ్లోర్ నెం. 103Aలో 300Sft గల ప్లాట్ ఆఫీసులకు, గెస్ట్‌హౌస్‌లకు అద్దెకు ఇవ్వబడును. Con:9344899899.

JOBS

We are Hiring Field Debt Recovery Agents for Banking Process. Location: Kadapa, Mydukur, Proddatur, Rajampet, Tirupati, Srikalahasti, Palamaner. Salary 15K - 22K + Incentives. 9963959854.

TELE CALLERS for Educational Consultancy at TPT. Freshers also Eligible. Salary & Incentives. ✆ 96661 45766, 93908 98007.

WANTED VISHNU CARS (AUTHORIZED MARUTHI SUZUKI DEALER) మారుతి సుజుకి డీలర్ విష్ణు కార్స్ డ్రైవింగ్ స్కూల్ కొరకు నెల్లూరు, తిరుపతిలో పనిచేయుటకు డ్రైవర్లు, ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్‌లు కావలెను. 91543 33072

మార్కెటింగ్ సేల్స్‌మెన్ & MIS సిస్టమ్ ఆపరేటర్ కావలెను. శ్రీ వినాయక ఏజెన్సీస్, చిత్తూరు, తిరుపతి. వయస్సు: 20 నుండి 25 రియల్‌మీ, నోకియా, ఇన్ఫినిక్స్, నాయిస్, mi. Cont: 9704707019, 9885211199.

Req. of DRA & Non DRA Banking Collections, Field Exec: 16K- 22K, T/Callers: 12K- 18K. Vijayawada. ✆ 8121618919, 8978043042.

Wanted for Primary Teachers and Marketing PRO's. Attractive Salary, Immediate Contact ✆ 7731809480.

SALES ENGINEER (Male-1 No) Exp: 0-3y. Qua: Any Degree, Telugu Must Sal: 15-20K/ Month + Incentive. Location: Chittoor. 73829 36829, 89784 07249.

WANTED: TEACHER for Lower/ Higher Section Hindi Subject. Experience 5 yrs. Cont: 99660 52499/ 88012 77691.

Need ENT EMRG Physician, CMO's, Nurses, Receptionist, Pro's Sriram Hospital, Ongole. Call & CV to 98495 95190, 76600 27789.

తిరుపతి, సేవా సంస్థ నందు పనిచేయుటకు రిసెప్షనిస్టు, వంట మనుషులు, నైట్ డ్యూటీ చేయుటకు హౌస్ కీపింగ్ స్టాఫ్ M/F కావలెను. Con: 99495 32652.

వార్డెన్ (మేల్) వాచ్‌మెన్, ఆయాలు వెంటనే కావలెను. మాతృశ్రీ హైస్కూల్, తిరుపతి. రైల్వేకాలనీ. ✆ 94407 29853.

గాయత్రి హాస్పిటల్స్ నందు పని చేయుటకు స్వీపర్లు మరియు ఇంట్లో పనిచేయుటకు పనిమనిషి కావలెను. D.No: 484 & 485 వి.వి.మహల్ రోడ్డు, లలిత జ్యూవెలరీ ప్రక్కన, తిరుపతి ✆ 0877 - 2253714, 2228082, 78422 89558.

తిరుపతి

•తిరుపతి •చంద్రగిరి

14న వాజ్‌పేయీ విగ్రహావిష్కరణ

తిరుపతి (గాంధీరోడ్డు, భవానీనగర్): భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్.మాధవ్ సారథ్యంలో సుపరిపాలన యాత్రను మనంగా నిర్వహిస్తున్నట్లు పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జల్లి మధుసూదన్ తెలిపారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడారు. రేణిగుంట మండలం మర్రిగుంట కూడలి వద్ద ఈనెల 14న అటల్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. గుండాల గోపీనాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో కరపత్రాలు పంపిణీ చేశారు.

ద్విచక్ర వాహనం వితరణ

తిరుమల: తితిదేకు హీరో మోటో కార్ప్ సంస్థ హీరో గ్లామర్ ద్విచక్ర వాహనాన్ని శుక్రవారం విరాళంగా అందించింది. సంస్థ ప్రతినిధులు విజయ్ కన్నన్, గణేష్‌కుమార్‌లు పూజలు నిర్వహించి తాళాలను పేష్కార్ రామకృష్ణకు అందించారు.

జాతీయస్థాయి స్కూల్‌గేమ్స్‌కు ఎంపిక

తిరుపతి(మంగళం), న్యూస్‌టుడే: జాతీయ స్కూల్‌గేమ్స్‌కు మంగళంలోని పీఎంశ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థి బి.జస్వంత్ ఎంపికయ్యాడు. కదిరి పట్టణంలో జరిగిన రాష్ట్రస్థాయి ఖురాష్ పోటీల్లో బంగారు పతకం సాధించినట్లు హెచ్‌ఎం కేశవులు తెలిపారు. ఈనెల 15 నుంచి 21 వరకు ఉత్తర ప్రదేశ్‌లో జరిగే జాతీయస్థాయి పోటీల్లో విద్యార్థి పాల్గొంటున్నట్లు చెప్పారు.

విద్యార్థి జస్వంత్‌తో ఉపాధ్యాయులు

అఖిలాండ.. భద్రత

శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న అఖిలాండం వద్ద తితిదే పలు భద్రతా చర్యలు చేపట్టింది. కొందరు యువత సెల్ఫీలు, రీల్స్ తీసుకోవడం కోసం ప్రమాదకర విన్యాసాలు చేస్తున్నారు. గోడల పైకెక్కి అంచుల వరకు వెళ్లడం, దండాలు పెడుతూ ఫొటోలు దిగడం వంటి ఘటనల నేపథ్యంలో నవంబరు 23వ తేదీన 'ఫొటో.. పడితే అటో‌ఇటో' శీర్షికన 'ఈనాడు'లో కథనం ప్రచురితమైంది. స్పందించిన తితిదే భద్రతాధికారులు అఖిలాండం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. భక్తులు ప్రమాదకర ప్రదేశాలకు వెళ్లకుండా కట్టడి చేశారు. - న్యూస్‌టుడే, తిరుమల

స్పందనకు వందనం

పరిష్కారం.. దారికొస్తోంది

47వ డివిజన్ పరిధిలోని సత్యనారాయణపురం కూడలివాసుల మురుగునీటి సమస్య ఎట్టకేలకు పరిష్కారమవుతోంది. 20 ఏళ్లుగా సమస్య స్థానికులను ఇబ్బంది పెట్టింది. ఇరుకువీధిలో తాత్కాలికంగా నిర్మించుకున్న కాలువల్లో మురుగునీరు ప్రవహించకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షాకాలం వచ్చిందంటే కాలువల్లోని మురుగునీరు ఇళ్లలోకి చేరేది. ఈ నేపథ్యంలోనే స్థానికుల సమస్యను తెలుసుకున్న కూటమి ప్రభుత్వం కాలువల నిర్మాణానికి చర్యలు తీసుకుంది. ఏళ్లనాటి సమస్య పరిష్కారం కానుండటంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. - న్యూస్‌టుడే, తిరుపతి (జీవకోన)

జూపార్క్ వస్తారా.. అల్లరి చూస్తారా

శ్రీవేంకటేశ్వర జంతు ప్రదర్శనశాలలో వన్యప్రాణుల సంతతి సందడి చేస్తోంది. దేశంలోని వివిధ జూపార్కుల నుంచి తీసుకుని వచ్చిన జింక జాతికి చెందిన థమిన్ డీర్, హాగ్‌డీర్, నీటి ఏనుగు (హిప్పో), అడవిదున్న (బైసన్) వంటి జంతువులు ఇటీవలే వాటి పిల్లలకు జన్మనిచ్చాయి. తల్లీపిల్లలు ఆరోగ్యంగా జీవిస్తున్నాయి. కొన్ని వన్యప్రాణుల పిల్లలు ఇప్పటికే వాటి వాటి నివాస స్థావరాల్లో స్వేచ్ఛగా తిరుగుతూ సందర్శకులను ఆకట్టుకుంటుంటే మరికొన్ని త్వరలో సందర్శకులను కనువిందు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. జూ అధికారులు ప్రత్యేక సంరక్షకులను ఏర్పాటు చేసి వాటిని సంరక్షిస్తున్నారు. - న్యూస్‌టుడే, తిరుపతి (జీవకోన)

షికారు ఊసులు.. లేవసలు

రాష్ట్రంలోనే అతిపెద్ద ప్రాచీన చెరువుల్లో రాయలచెరువు ఒకటి. చెరువు అందాలు ఆస్వాదించడానికి పర్యాటకులు పలు ప్రాంతాల నుంచి వస్తుంటారు. బోటు షికారు గతంలో పర్యటక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినా అది మూణ్నాళ్ల ముచ్చటగా మారింది. స్థానిక ఎమ్మెల్యే పులివర్తి నాని, శాప్ ఛైర్మన్ రవి నాయుడుతో కలిసి పలుసార్లు సందర్శించారు. ఏడాది కిందట జలక్రీడలు నిర్వహించి శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తామని చెప్పారు. తరువాత ఎలాంటి కదలిక లేని నేపథ్యంలో పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని మండల ప్రజలు, పర్యాటకులు కోరుతున్నారు. - న్యూస్‌టుడే, రామచంద్రాపురం

25 నుంచి వైకుంఠ దర్శనాల స్థానిక కోటా నమోదు

తిరుమల, న్యూస్‌టుడే: శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలకుగాను స్థానిక కోటా కేటాయించడంపై తితిదే నిర్ణయం తీసుకుంది. ఈనెల 25న ఉదయం 10 నుంచి 27వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు నమోదుకు అవకాశం కల్పించి 29న మధ్యాహ్నం రెండు గంటలకు ఈ-డిప్ ఖరారు చేస్తారు. ఎంపికైనవారికి జనవరి 6, 7, 8 తేదీల్లో దర్శనం ఉంటుంది. తిరుపతి, రేణిగుంట, చంద్రగిరి స్థానికులకు 4,500, తిరుమల స్థానికులకు 500 టోకెన్లు చొప్పున రోజూ కేటాయించనున్నారు.

సత్కారం అందుకున్న నూతన కార్యవర్గం

పోరాటాలతోనే సమస్యల పరిష్కారం

పుత్తూరు, న్యూస్‌టుడే: ఐక్య పోరాటాలతోనే సమస్యలు పరిష్కారమవుతాయని ఏపీ ఎన్జీవో తిరుపతి జిల్లా కన్వీనర్, ఎన్నికల పరిశీలకులు రమ పేర్కొన్నారు. స్థానిక విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనంలో శుక్రవారం ఏపీ ఎన్జీవో తిరుపతి జిల్లా పుత్తూరు తాలూకా శాఖకు ఎన్నికలు నిర్వహించారు.

సేవలు ప్రశంసనీయం

డా.హరిబాబుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్న శ్రేయోభిలాషులు

తిరుపతి (జీవకోన), న్యూస్‌టుడే: స్వర్ణ ఆసుపత్రి అధినేత, రుయా అసోసియేట్ ప్రొఫెసర్ డా.హరిబాబు సేవలు అభినందనీయమని నగరపాలక సంస్థ మేయర్ డా.శిరీష పేర్కొన్నారు. తిరుపతిలో శుక్రవారం ఆయన జన్మదిన వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. డా.మునిశేఖర్, డా.రమేష్ రెడ్డి, జీవన్‌కుమార్, కిరణ్, హరీష్, సాయిచౌదరి పాల్గొన్నారు.

'రేపే ఆ పోస్టు నుంచి లేపేయిస్తా'

తిరుపతి (నగరపాలిక): 'నేను అనుకుంటే నిన్ను రేపే ఈ పోస్టు నుంచి లేపేయిస్తా.. నాకు నోటీసు ఇవ్వమని చెప్పావంట' అంటూ నగరపాలక సంస్థ అధికారి ఒకరు ఉన్నతస్థాయిలో ఉన్న డిప్యూటీ సిటీ ప్లానర్ (డీసీపీ)పై దురుసుగా ప్రవర్తించడం నగరపాలికలో చర్చనీయాంశమైంది. ప్రత్యక్ష సాక్షుల వివరాల మేరకు.. కపిలతీర్థం ప్రధాన రహదారిలో ఓ భవన నిర్మాణం అనుమతికి భిన్నంగా జరుగుతోంది. ప్రణాళిక విభాగం సచివాలయ కార్యదర్శి నిర్మాణం ఆపించారు. అయితే భవన యజమాని డీసీపీని సంప్రదించి అదనపు నిర్మాణం కోసం అనధికారికంగా అనుమతి ఇవ్వాలని కోరారు. టీడీఆర్ బాండ్ ద్వారా దరఖాస్తు చేయాలని.. 15 రోజుల్లో అనుమతులు మంజూరు చేస్తామని ఆయన స్పష్టం చేస్తూ అప్పటివరకు పనులు చేయడానికి వీలులేదని తేల్చిచెప్పారు. అయితే శుక్రవారం జరిగిన ఎల్‌టీపీ (లైసెన్స్‌డ్ టెక్నికల్ పర్సన్)ల అవగాహన కార్యక్రమంలో సదరు భవన నిర్మాణం కొనసాగుతోందని, అందుకు కారణం కిందిస్థాయి అధికారి అని తెలుసుకున్న డీసీపీ నోటీసులు ఇవ్వాలని సూచనప్రాయంగా సిబ్బందికి చెప్పారు. ఈ విషయం తెలిసిన సదరు అధికారి ఆగ్రహంతో డీసీపీ ఛాంబర్ తలుపులు తోసుకుని వెళ్లి దురుసుగా ప్రవర్తించారు. సదరు అధికారిపై అవినీతి ఆరోపణలు ఉన్నప్పటికీ ప్రజాప్రతినిధుల పేరుచెప్పి రెచ్చిపోతున్నారని సిబ్బంది విమర్శలు గుప్పిస్తున్నారు.

తస్మాత్ జాగ్రత్త

శేషాచల అటవీ సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే పులివర్తి నాని, అటవీశాఖ అధికారులు ప్రజలను, రైతులను హెచ్చరించారు. చంద్రగిరి గ్రామీణ ప్రాంతం అత్యధికంగా శేషాచల అటవీ సమీప ప్రాంతంలో ఉంది. గురువారం అర్ధరాత్రి ఎ.రంగంపేట పంచాయతీ పరిధిలో ఇద్దరు రైతులకు చెందిన పంటను ఏనుగులు ధ్వంసం చేశాయి. అధికారులు అప్రమత్తమై వాటిని కల్యాణి జలాశయం వెనుక భాగాన ఉన్న అటవీ ప్రాంతంలోకి తరిమేశారు. ప్రస్తుతం నాంచారమ్మ చెరువు, అంకాలమ్మ లైను, అనుంకోన ప్రాంతాల్లో ఏనుగులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. రాత్రిపూట మళ్లీ పంటపొలాల వైపు వచ్చే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. - న్యూస్‌టుడే, చంద్రగిరి గ్రామీణ

సమాజ హితులు.. ఈ యువతులు

ఎన్‌ఎస్‌ఎస్ సేవలకు జై

తిరుపతి(మహిళా వర్సిటీ), న్యూస్‌టుడే: శ్రీ పద్మావతి మహిళా వర్సిటీ విద్యార్థినులు సమాజసేవలో నిమగ్నం అవుతున్నారు. ఎన్‌ఎస్‌ఎస్-22 యూనిట్ ప్రోగ్రాం అధికారిణి డా.ఆర్.భారతి ఆధ్వర్యంలో బ్రాహ్మణపట్టులో వారంరోజులపాటు జరుగుతున్న ప్రత్యేక శిబిరంలో 50 మంది విద్యార్థినులు పాల్గొన్నారు. గ్రామంలో అవగాహన, వైద్య శిబిరాల నిర్వహణ, ప్రభుత్వ పథకాలపై చైతన్యం కల్పించడం, ప్రజల సమస్యలను గుర్తించి వారికి పరిష్కార మార్గాలు చూపడం, బాల్య వివాహాల నిర్మూలన, గర్భిణులకు సీమంతం, ఆర్గానిక్ ఫార్మింగ్, హెల్త్ కేర్, ప్లాస్టిక్ నిర్మూలన, మిల్లెట్స్‌పై అవగాహన తదితర కార్యక్రమాల్లో భాగస్వాములవుతున్నారు. ఈ సందర్భంగా తమ అభిప్రాయాలు పంచుకున్నారు.

ప్రజలకు దగ్గరగా..

సేవా శిబిరం ద్వారా నాలో సామాజిక బాధ్యత పెరిగింది. గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, మూఢనమ్మకాలతో కలుగుతున్న కష్టాలు గమనించా. వారంరోజులు శిబిరంలో పాల్గొనడంతో గ్రామప్రజలకు ఎంతో దగ్గరయ్యా. ఎక్కువగా బాల్య వివాహాలపై అవగాహన కల్పించేందుకే కృషిచేశా. గ్రామంలోని పలు గోడలపై బాల్య వివాహాలతో కలిగే నష్టాలు తెలియజేస్తూ పెయింటింగ్ వేశా. తద్వారా ప్రజలను ఆలోచింపచేసేలా చేశా. - సాహితి

ఆరోగ్యంపై అవగాహన

గ్రామంలో చాలామంది ఆరోగ్య సమస్యలను అశ్రద్ధ చేస్తున్నారు. వారి సమస్యలపై ఆరాతీశాం. ఎలాంటి వైద్యులను సంప్రదించాలనే దానిపై అవగాహన కల్పించా. మా శిబిరంలో భాగంగా వైద్య శిబిరం ఏర్పాటు చేసి వైద్యంచే ఉచితంగా పలు పరీక్షలు చేయించాం. పరిసరాలు పరిశుభ్రం చేయించాం. స్వచ్ఛతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, ప్రజల ఇళ్లకు నేరుగా వెళ్లి మాట్లాడటం.. ఇవన్నీ మాకు మొదటి అనుభవం. - సి.కల్యాణి

మొక్కల ప్రాధాన్యంపై..

మన పూర్వీకులు ఏదైనా జబ్బుచేస్తే ఆకుల రసంతోనే నయం చేసుకునేవారు. ప్రస్తుతం మనం ఆసుపత్రులకు వెళ్లి డబ్బు ఖర్చు చేసుకుంటున్నాం. పెరట్లో కాయగూర మొక్కలు పెంచుకుంటే అనారోగ్యాల బారిన పడకుండా ఉండొచ్చని చెప్పాం. ఔషధ మొక్కలు మనకు ఎంతో మేలు చేస్తాయి. అందుకే న్యూట్రీ గార్డెన్‌ను గ్రామంలో ఏర్పాటు చేశాం. అక్కడ పూర్తిగా ఆర్గానిక్ ఫార్మింగ్ పద్ధతుల్లోనే మొక్కలు నాటాం. ప్రజలకు గార్డెన్‌పై అవగాహన కల్పించి ఆచరించేలా చూశాం. - ఎం.ఎస్.షమీమ్

బాల్య వివాహాల నిర్మూలనపై పెయింటింగ్ వేస్తున్న విద్యార్థిని

నిస్వార్థ భావనతో..

వ్యక్తిగత ప్రయోజనం కంటే సమాజమే ముఖ్యం అనే నినాదంతో ప్రజలకు సేవలందించేందుకు శిబిరంలో పాల్గొన్నా. నిస్వార్థ సేవాభావాన్ని పెంపొందించుకుని సమాజం కోసం పని చేయాల్సిన బాధ్యతను ఈ శిబిరం నాకు గుర్తుచేసింది. చాలామంది ప్రజలకు ప్రభుత్వ పథకాలపై అంతగా అవగాహన లేదు. మహిళల రక్షణకు ఉన్న ప్రత్యేక చట్టాలు వివరించాం. పిల్లలు, పెద్దలు వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం లేదు. తద్వారా కలిగే నష్టాలు వివరించి చేతుల పరిశుభ్రతపై అవగాహన కల్పించాం. - ఎం.భార్గవిరెడ్డి

మేమున్నాం.. మీకు తోడుగా..

(10 AM TO 1 PM)

తిరుపతి : 80080 20003
చంద్రగిరి : 80085 74561
పాకాల : 80085 74563

తిరుపతి (గ్రామీణం), న్యూస్‌టుడే: **సమస్య :** గాంధీపురం పంచాయతీ ధనలక్ష్మీనగర్‌లో తాగునీరు దుర్వాసన వస్తోంది. క్లోరినేషన్ లేకుండా సరఫరా చేస్తున్నారు. ప్రజలు రోగాల పాలయ్యే ప్రమాదం ఉంది. - రమేష్‌బాబు, స్థానికుడు

సమాధానం: ఇటీవలే క్లోరినేషన్ చేశాం. మరోసారి ట్యాంకులు శుభ్రం చేయించి నీటిని సరఫరా చేస్తాం. - లతశ్రీ, పంచాయతీ కార్యదర్శి

విద్యార్థినులకు శిక్షణ ఇస్తున్న నిపుణులు

వ్యాపార రంగంలో విప్లవాత్మక మార్పులు

తిరుపతి (మహిళావర్సిటీ), న్యూస్‌టుడే: డిజిటల్ ప్రపంచంలో డేటా పరిమాణం పెరిగిపోవడంతో అందులోని అర్థవంతమైన సమాచారం వెలికితీయాల్సిన అవసరం మరింత పెరిగిందని శ్రీపద్మావతి మహిళా వర్సిటీ ఎంసీఏ విభాగం ఆచార్యులు వెంకటకృష్ణ అన్నారు. వర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలలో శుక్రవారం ఏఐ, బీఐ అంశాలపై నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఏఐ, బిజినెస్ ఇంటెలిజెన్స్ (బీఐ)ద్వారా ఆధునిక సంస్థలకు, విద్యారంగానికి పరిశోధన, వ్యాపారరంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటాయని తెలిపారు.

నిర్మాణ పనుల్లో నాణ్యత లోపాలు ఉండకూడదు

తిరుపతి(క్రీడలు), న్యూస్‌టుడే: గొల్లవానిగుంట క్రికెట్ స్టేడియం నిర్మాణ పనుల్లో నాణ్యత లోపాలు ఉండకూడదని శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు పేర్కొన్నారు. శుక్రవారం స్టేడియంలో జరుగుతున్న నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు. భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా నిర్మాణాలు పటిష్ఠంగా చేయాలని సూచించారు. పెవిలియన్ బిల్డింగ్, అందులో క్రీడాకారులకు అవసరమైన గదులు, మరుగుదొడ్లు, స్టేడియంలో జరిగే మ్యాచ్‌లు వీక్షించేందుకు క్రీడాభిమానుల కోసం ఏర్పాటు వంటి పనులు శరవేగంగా చేయాలని గుత్తేదారులకు తెలిపారు. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, బాల్ బ్యాడ్మింటన్ కోర్టుల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని సూచించారు. డిసెంబరు లేదా జనవరి మొదటి వారంలో ప్రారంభానికి స్టేడియం సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. వెంట జిల్లా క్రీడాభివృద్ధి అధికారి శశిధర్, రంజిత్, గోపి తదితరులు పాల్గొన్నారు.

పనుల పురోగతిని పరిశీలిస్తున్న ఛైర్మన్ రవినాయుడు తదితరులు

హక్కులు కాలరాసేలా కేంద్ర పాలన



మాట్లాడుతున్న జస్టిస్ కె.చంద్రు

తిరుపతి (ఎస్వీయూ), న్యూస్‌టుడే: మోదీ ప్రభుత్వం ఈ దేశ రాజ్యాంగ వ్యవస్థను, ప్రజల హక్కులను కాలరాస్తోందని, ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతాలను దేశంలోని అన్నిరంగాలపై రుద్దుతోందని మద్రాస్ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ కె.చంద్రు అన్నారు. శుక్రవారం స్థానిక కచ్చపి ఆడిటోరియంలో ఎస్‌ఎఫ్‌ఐ 25వ రాష్ట్ర మహాసభల్లో ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. భాజపా ప్రభుత్వం సంపన్నుల కోసమే దేశాన్ని పరిపాలిస్తోందని, పేదల కోసం ఎటువంటి సంక్షేమ, ఉపాధి కార్యక్రమాలు చేపట్టలేదని విమర్శించారు. బిహార్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో 65 లక్షల మంది ఓటర్లను తొలగించి అధికారం చేపట్టడం ప్రజాస్వామ్యమా? అంటూ ప్రశ్నించారు. త్వరలో తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఎన్నికలు జరుగుతున్నాయని, ప్రధాని మోదీ ఇప్పటివరకు తమిళనాడు రాష్ట్రంలో 8 సార్లు పర్యటించి సీట్లు ఓట్ల కోసం అనేక అబద్ధాలు ప్రచారం చేస్తున్నారంటూ విమర్శించారు.

తిరుమలలో సూపర్‌స్టార్

తిరుమల, న్యూస్‌టుడే: శ్రీవారి దర్శనార్థం తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ శుక్రవారం సాయంత్రం తిరుమలకు చేరుకున్నారు. స్థానిక శ్రీగాయత్రి నిలయంలో ఆయనకు తితిదే డిప్యూటీ ఈవో- ఆర్1 భాస్కర్ స్వాగతం పలికి బస ఏర్పాట్లు చేశారు. శనివారం ఉదయం వీఐపీ బ్రేక్‌లో శ్రీవారిని దర్శించుకోనున్నారు.

రూ.లక్ష విరాళం

రాపూరు, న్యూస్‌టుడే: పెంచలకోన దేవస్థానంలోని అన్నదాన సత్ర నిర్వహణకు తిరుపతిలోని ఎంసీఆర్‌కాలనీకి చెందిన శ్రీనివాసప్రసాద్ దంపతులు శుక్రవారం రూ.లక్ష విరాళాన్ని ఆలయ అధికారికి అందజేశారు.

శిరస్త్రాణం తప్పనిసరి

తిరుపతి(నేరవిభాగం) : ద్విచక్ర వాహనదారులు తప్పక శిరస్త్రాణం వినియోగించాలని డీఎస్పీ భక్తవత్సలం పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక లక్ష్మీపురం కూడలిలోని పెట్రోల్ బంకులో వాహనదారులకు అవగాహన కల్పించారు. ఈనెల 15 నుంచి శిరస్త్రాణం తప్పనిసరి తెలిపారు. సీఐ శ్రీనివాసులు, ఎస్ఐ రామాంజనేయులు పాల్గొన్నారు.

రక్తదాన శిబిరం

చంద్రగిరి గ్రామీణ, న్యూస్‌టుడే: నరశింగాపురం సమీపంలోని వెంకటపద్మావతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ కళాశాలలో శుక్రవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. కళాశాల ఛైర్మన్ పి.రాజేంద్రప్రసాద్‌తో పాటుగా విద్యార్థులు, అధ్యాపకులు మొత్తం 141 యూనిట్ల రక్తాన్ని రుయా ఆసుపత్రికి అందించారు.

పక్కా ప్రణాళికతో పనిచేద్దాం

తిరుపతి(జీవకోన), న్యూస్‌టుడే: వచ్చే సార్వత్రిక ఎన్నికలకు పక్కా ప్రణాళికతో పనిచేయాలని వైకాపా యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా పిలుపునిచ్చారు. తిరుపతిలోని ప్రైవేట్ కల్యాణ మండపంలో శుక్రవారం తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, నెల్లూరు, ప్రకాశం జిల్లాల వైకాపా యువజన విభాగం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడాదిన్నర కాలంలో కూటమి ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకుందని, ప్రభుత్వ వైఫల్యాలపై యువజన విభాగం కీలకంగా వ్యవహరించాలని సూచించారు. అన్ని జిల్లాల్లో యువజన విభాగాలను త్వరితగతిన భర్తీ చేయాలని సూచించారు. ప్రభుత్వ వైఫల్యాలు ప్రజల్లోకి తీసుకుని వెళ్లేందుకు యువనాయకత్వం పనిచేయాలని యువజన విభాగం కార్యాధ్యక్షుడు భూమన అభినయ్ రెడ్డి సూచించారు.

మాట్లాడుతున్న వైకాపా యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా

కనీస వేతనాలు అమలు చేయాలి

కలెక్టరేట్ ఎదుట బైఠాయించిన అంగన్‌వాడీ సిబ్బంది

తిరుపతి (కలెక్టరేట్), న్యూస్‌టుడే: అంగన్‌వాడీలకు కనీస వేతనాలు అమలు చేయాలని.. . సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన కార్యక్రమాలు ఉద్ధృతం చేస్తామని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కందారపు మురళి హెచ్చరించారు. శుక్రవారం కలెక్టరేట్ ఎదుట కార్మిక సంఘాల ఆధ్వర్యంలో అంగన్‌వాడీ కార్మికులు, సహాయకులు భారీఎత్తున ధర్నా నిర్వహించారు. కార్మికులకు రూ.24,800, సహాయకులకు రూ.20,400 ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం డీఆర్వో నరసింహులును కలిసి వినతిపత్రాన్ని అందజేశారు.

'రవికుమార్ వెనుకున్నదెవరో తేల్చాలి'

తిరుపతి (భవానీనగర్), న్యూస్‌టుడే: పరకామణి డాలర్ల దొంగతనం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రవికుమార్ వెనుక ఎవరో ఉన్నారని, కేసు విచారణలో ఉండగా ఆయన ఆరోపణలకు సంబంధించిన వాస్తవాలు చెప్పకుండా, బెదిరించారని చెప్పడంలో ఆంతర్యం ఏమిటని యాదవ కార్పొరేషన్ రాష్ట్ర ఛైర్మన్ నరసింహ యాదవ్ ప్రశ్నించారు. శుక్రవారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడారు. రాష్ట్ర మాజీ ఏవీఎస్‌ఓ సతీష్ కుమార్ మృతి, ధర్మారెడ్డి సీసీ సురేష్ ఆత్మహత్య వెనుకున్న వాస్తవాలు వెలుగులోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. తితిదే ఛైర్మన్ బీఆర్ నాయుడుపై భూమన వ్యాఖ్యలు సరికాదని, వెంటనే ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

కలెక్టరేట్ రెవెన్యూ సర్వీసెస్ కార్యవర్గం

తిరుపతి (కలెక్టరేట్), న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ కలెక్టరేట్ విభాగం నూతన కార్యవర్గ సభ్యులను శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కలెక్టరేట్‌లో జరిగిన ఎన్నిక ప్రశాంతంగా జరిగినట్లు సంఘం జిల్లా అధ్యక్షుడు సిద్ధాల శివప్రసాద్, కోశాధికారి రూప్‌చంద్, రాష్ట్ర కార్యదర్శి అశోక్ రెడ్డి తెలిపారు. అధ్యక్షుడిగా భాస్కర్, అసోసియేట్ అధ్యక్షుడిగా శిరీష, ఉపాధ్యక్షులుగా స్వామినాథన్, ఉపారాణి, తనుజ, కార్యదర్శిగా రమేష్‌రెడ్డి, సంయుక్త కార్యదర్శులుగా చంద్రకళ, ప్రదీప్, చైతన్య, కోశాధికారిగా దివాకర్, కార్యవర్గ సభ్యులుగా కె.బాలాజీ, పి.బాలాజీ, జ్యోతి, ప్రేమ్‌కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

నూతన సభ్యులకు నియామక ఉత్తర్వులు అందజేస్తున్న సిద్ధాల శివప్రసాద్, అశోక్‌రెడ్డి

నూతన వధువు అదృశ్యం

తిరుపతి (నేరవిభాగం), న్యూస్‌టుడే: ఇటీవల వివాహమైన మహిళ అదృశ్యమైనట్లు తూర్పు ఎస్సై హేమాద్రి తెలిపారు. చంద్రగిరి పాతపేటకు చెందిన మహమ్మద్ సర్దార్ ఆలీ అహ్మద్ కుమార్తె షేక్ ఉమ్మే సల్మాను తిరుపతి శ్రీపురం వీధిలోని నారాయణాద్రి అపార్టమెంట్‌లో నివాసం ఉంటున్న మహమ్మద్ ముసిమల్‌తో ఇటీవల వివాహం చేశారు. వారి మధ్య మనస్పర్థలు రావడంతో పుట్టింటికి వెళ్లింది. తండ్రి గురువారం మెట్టింటికి తీసుకొచ్చి వదిలి వెళ్లగా తర్వాత ఆమె అదృశ్యం కావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దోపిడీ కేసులో మరో నిందితుడి అరెస్టు

తిరుపతి(నేరవిభాగం), న్యూస్‌టుడే: దారి దోపిడీ కేసులో మరో నిందితుడిని అరెస్టు చేసినట్లు అలిపిరి సీఐ రామ్‌కిషోర్ తెలిపారు. గతనెల 18న ఉపాధ్యాయనగర్‌లో ఆటో ఎక్కిన శ్రీవారి భక్తుడి బంగారు గొలుసును కాజేశారు. కేసు నమోదు చేసి ఇప్పటికే నలుగురిని అరెస్టు చేశారు. శుక్రవారం స్థానిక అరుణోదయ కాలనీకి చెందిన చందు (20)ను అరెస్టు చేశారు. ఈ కేసులో మరో ఇద్దరు నిందితులను అరెస్టు చేయాల్సి ఉందని తెలిపారు.

ఎర్రచందనం కేసులో అయిదేళ్ల జైలు

తిరుపతి (లీగల్), న్యూస్‌టుడే: ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో ఇద్దరు నిందితులు ఒక్కొక్కరికి అయిదేళ్ల చొప్పున జైలుశిక్ష, రూ.3లక్షల జరిమానా విధిస్తూ ఎర్రచందనం కోర్టు ప్రత్యేక అదనపు జిల్లా సెషన్సు న్యాయమూర్తి ఎ.నరసింహమూర్తి శుక్రవారం తీర్పు వెలువరించారు. 2017లో నమోదైన కేసులో తిరువణ్ణామలై జిల్లాకు చెందిన వెల్లయ్యన్ శివాజీ, మోహన్ శంకర్‌లకు న్యాయమూర్తి పైన పేర్కొన్న జైలుశిక్ష, జరిమానా విధించారు.

అనధికార హాకర్లు, యాచకుల తరలింపు

తిరుమల, న్యూస్‌టుడే: తిరుమలలో ఉంటున్న 48 మంది అనధికార హాకర్లు, యాచకులు, వివాదాస్పద వ్యక్తులను తిరుపతికి తరలించారు. పోలీసు, తితిదే విజిలెన్స్, ఆరోగ్యశాఖ సిబ్బంది శుక్రవారం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. వారితో పనులు చేయించుకునే యజమానులు వారిని తిరుపతిలోనే ఉండేలా చూడాలని స్పష్టం చేశారు. మూడునెలల్లో 275 మందిని తరలించినట్లు అధికారులు తెలిపారు.

తిరుమల క్యాంపు కోర్టులో పలువురికి జరిమానా

తిరుపతి (లీగల్), న్యూస్‌టుడే: తిరుమల క్యాంపు కోర్టులో పలువురు నిందితులకు రూ.1.5 లక్షల జరిమానా విధిస్తూ తిరుపతి రెండో అదనపు మున్సిఫ్ కోర్టు న్యాయమూర్తి పల్లపోలు కోటేశ్వరరావు శుక్రవారం తీర్పు వెలువరించారు. వారిపై ట్రాఫిక్ అంతరాయం కేసుల్లో జరిమానా విధించారు.

బిహార్‌కు చెందిన వృద్ధుడు..

తిరుమల, న్యూస్‌టుడే: శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చిన వృద్ధుడు అదృశ్యమైన ఘటన శుక్రవారం వెలుగుచూసింది. తిరుమల వన్‌టౌన్ ఏఎస్ఐ మోహన్‌నాయుడు తెలిపిన వివరాల మేరకు.. బిహార్ రాష్ట్రం మాధేపుర జిల్లా కిషన్‌గంజ్‌కు చెందిన వీరేంద్ర సాహు(66) కుటుంబ సభ్యులతో కలిసి ఈనెల 8వ తేదీన రాత్రి శ్రీవారి దర్శనానికి క్యూలైన్‌లో వెళ్లాడు. మరుసటి రోజు తెల్లవారు జామున బయటకు వచ్చిన సమయంలో కనపించకుండా పోయాడు. ఘటనపై శుక్రవారం ఐఆర్‌సీటీసీ ఎస్కార్ట్ మేనేజర్ అంకిత్ కుమార్ ఫిర్యాదు చేశాడు. సమాచారం తెలిస్తే 94407 96769, 94407 96771 నంబర్లకు సమాచారం అందించాలని పోలీసులు తెలిపారు.

బహిరంగ ప్రకటన

ఇందుమూలంముగా యావన్మందికి తెలియజేయడం ఏమనగా నా కక్షిదారుడు అయిన ఖాదీకాలనీ డోర్ నెం:18-3-58/13, తిరుపతిలో నివసించు శ్రీనాగవేటి శివరామ ఆచ్చారి కుమారుడు శ్రీనాగవేటి సుబ్రమణ్యం ఆచ్చారి గారి ద్వారా తెలియజేయడం ఏమనగా క్రింది కనబరిచిన షెడ్యూలు దాఖలా ఆస్తి నా కక్షిదారుని స్వాధీన అనుభవంలో వుంటున్నది. సదరు ఆస్తి నా కక్షిదారుని స్వయార్జితమైనది. కానీ హైదరాబాదుకు చెందిన గారపాటి లక్ష్మీనరసింహారావు గారి కుమారుడు గారపాటి వెంకట రామ క్రిష్ణారావు గారు దౌర్జన్యంగా ఆక్రమించాలని ప్రయత్నించి నందున అతనిపై తిరుపతి ప్రిన్సిపల్ సివిల్ జడ్జి(సీనియర్ డివిజన్) కోర్టు నందు O.S.NO.47/2024గా దావా వేసియున్నారు. సదరు దావా ప్రస్తుతం పై తెలిపిన కోర్టు యందు విచారణ నిమిత్తం వుంటున్నది. కాని సదరు గారపాటి వెంకట రామ క్రిష్ణారావు గారు క్రింద తెలిపిన షెడ్యూలు దాఖలా ఆస్తి పై తప్పుడు పత్రాలు తయారుచేసి ఇతరులకు పరాధీనం చేయాలని ప్రయత్నించుచున్నారని తెలిసినది. కావున ప్రస్తుతం క్రింద తెలిపిన షెడ్యూలు దాఖలా ఆస్తిపై ఎలాంటి లావాదేవీలు జరిపిన అవి ఎంత మాత్రం చెల్లనేరవు మరియు అలాంటి లావాదేవీలు జరిపిన వారిపై నాకక్షిదారుడు తీసుకోను సివిల్, క్రిమినల్ చర్యలకు బాధ్యులు కాగలరని తెలియజేయడమైనది.

షెడ్యూలు

తిరుపతి జిల్లా - తిరుపతి సబ్ డిస్ట్రిక్ట్ - తిరుపతి అర్బన్ మండలం- తిరుపతి గ్రామ లెక్క దాఖలా నెం.29, పట్టా నెం.392 - సర్వేనెం.496/5 యందు Ac.4-25 సెంట్లు

యిందుకు హద్దులు:-

తూర్పు: శ్రీపురం నారాయణ రెడ్డి భూమి, పడమర : టి.టి.డి కపిలతీర్థం బైపాస్ రోడ్డు ఉత్తరం :- బండి బాట (రోడ్డు) దక్షిణం: టి. ఆదిశేషారెడ్డి గారి మిగులు భూమి

జి. తిరుమల రెడ్డి అడ్వకేట్.,
తిరుపతి. సెల్ : 99639 18447

(c) eenadu

శ్రీకాళహస్తి

• శ్రీకాళహస్తి • సత్యవేడు

శ్రీఆనందవల్లీదేవికి ప్రత్యేక పూజలు

ఏర్పేడు, న్యూస్‌టుడే: గుడిమల్లంలోని శ్రీపరశురామేశ్వరస్వామి ఆలయంలో వెలసిన దేవేరి శ్రీఆనందవల్లీదేవికి శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణలో క్షీరం, నారికేళం, సుగంధ ద్రవ్యాలతో అమ్మవారికి అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించి దీప, ధూప నైవేద్యాలు సమర్పించారు. ఈ విశేషోత్సవాన్ని పురస్కరించుకుని అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

14న కైలాసగిరి ప్రదక్షిణ

శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: ఆధ్యాత్మిక ప్రవచన కర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు శిష్య బృందం ఈ నెల 14వ తేదీన కైలాసగిరి ప్రదక్షిణ చేయనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. సన్నిధివీధిలోని జలవినాయకుని ఆలయం నుంచి ఆదివారం వేకువజామున ప్రదక్షిణ ప్రారంభించనున్నట్లు వివరించారు.

మనోన్మణికి ఉయ్యాలోత్సవం

అమ్మవారి ప్రాకారోత్సవంలో భక్తులు

శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: ముక్కంటి ఆలయంలో కొలువుదీరిన మనోన్మణి అమ్మవారికి ప్రత్యేక ఉయ్యాలోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. ఈ విశేషోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం అమ్మవారికి విశేష అలంకరణలు జరిపారు. జ్ఞానప్రసూనాంబిక అమ్మవారికి ఎదురుగా ఉయ్యాలపై భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి ప్రాకారోత్సవాన్ని నిర్వహించి ధూప, దీప, నివేదనలు సమర్పించారు.

(c) eenadu

ప్రమాణస్వీకార
మహోత్సవ
శుభాకాంక్షలు
సహృదయులు, సేవాతత్పరులు, స్నేహశీలి
శ్రీ రంగినేని చెంచయ్య నాయుడు గారు
నేడు శ్రీకాళహస్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా
పదవీ బాధ్యతలు చేపడుతున్న శుభసందర్భంగా
మా హృదయపూర్వక శుభాకాంక్షలు.
మీ సారథ్యంలో మార్కెట్ కమిటీ ప్రగతి పథంలో
పయనించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ...
శ్రీ రంగినేని చెంచయ్య నాయుడు గారు
ఛైర్మన్, శ్రీకాళహస్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ
PNN FILLING STATION
INDIAN OIL DISTRIBUTOR
MADIBAKA VILLAGE, YERPEDU MDL.
CELL: 9849281999

ప్రమాణస్వీకార మహోత్సవ
శుభాకాంక్షలు
శ్రీమతి కె. భాగ్యలక్ష్మి
డైరెక్టర్, శ్రీకాళహస్తి
వ్యవసాయ మార్కెట్ కమిటీ
శ్రీ ఎస్. అంకయ్య
డైరెక్టర్, శ్రీకాళహస్తి
వ్యవసాయ మార్కెట్ కమిటీ
చెరగని చిరునవ్వు, చెరగని ఆత్మవిశ్వాసం,
అమోఘసౌశీల్యత, కల్పవృక్ష స్వభావం,
మా శ్రేయోభిలాషి, మా ప్రియ మిత్రుడు
శ్రీ రంగినేని చెంచయ్య నాయుడు గారు
నేడు శ్రీకాళహస్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా
ప్రమాణస్వీకారం చేస్తున్న శుభసందర్భంగా వారికి
మా హృదయపూర్వక శుభాకాంక్షలు.
వీరు ఆ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరుని
ఆశీస్సులతో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని
మనసారా కోరుకుంటూ ... మీ...
శ్రీ రంగినేని చెంచయ్య నాయుడు గారు
శ్రీకాళహస్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్
శ్రీ బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారు
శాసనసభ్యులు, శ్రీకాళహస్తి
పేరం నాగరాజు నాయుడు
ఏర్పేడు తెలుగుదేశం పార్టీ
మండల అధ్యక్షులు
మల్లేల రాఘవేంద్ర రావు
క్లస్టర్ ఇన్‌చార్జ్
ఏర్పేడు మండలం
బత్తల గిరిబాబు
ఛైర్మన్, శ్రీ ఆనందవల్లి సమేత
పరశురామేశ్వర స్వామి దేవస్థానం
సంతిపూరు చంద్రశేఖర్
యూనిట్ ఇన్‌చార్జ్
ఏర్పేడు మండలం
కె. మహేష్ రెడ్డి
పి.ఎ.సి. ఛైర్మన్
ఏర్పేడు
నూతలపాటి సూర్యనారాయణ
మాజీ సర్పంచ్
కోబాక, ఏర్పేడు మండలం
గుణ యాదవ్
సర్పంచ్, అమందూరు
ఏర్పేడు మండలం
బాల్లంపల్లి రాజ్‌కుమార్
మెంబర్, శ్రీ ఆనందవల్లి సమేత
పరశురామేశ్వర స్వామి దేవస్థానం
దోరేరి నాగేశ్వర్ రావు
జిల్లా రైతు ఉపాధ్యక్షులు
పల్లంపేట, ఏర్పేడు (మం)
వి. క్రిష్ణప్ప మొదలియార్
క్లస్టర్ ఇన్‌చార్జ్
ఏర్పేడు
ఆర్. రవి నాయుడు
యూనిట్ ఇన్‌చార్జ్
ఏర్పేడు
కుప్పాల సుబ్రమణ్యం
యూనిట్ ఇన్‌చార్జ్
ఏర్పేడు

(c) eenadu

'ప్రమాణ స్వీకారానికి తరలిరావాలని పిలుపు'

మాట్లాడుతున్న చెంచయ్య నాయుడు

తొట్టంబేడు: శ్రీకాళహస్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డు ఛైర్మన్‌గా తాను ప్రమాణ స్వీకారం చేయనున్నానని ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి కూటమి నాయకులు, కార్యకర్తలు అభిమానులు తరలిరావాలని తెదేపా సీనియర్ నేత గంగినేని చెంచయ్యనాయుడు పిలుపునిచ్చారు. స్థానిక ఎన్టీఆర్ భవన్‌లో శుక్రవారం ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డితో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రమాణస్వీకారానికి పలువురు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నట్లు తెలిపారు. తాను రెండో పర్యాయం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా అవకాశం కల్పించిన తెదేపా అదిష్ఠానానికి, ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. రైతాంగం సమస్యల పరిష్కారానికి పాటు పడతానని పేర్కొన్నారు.





అడుగుకో గుంత.. అడగలేక తంటా

ఛిద్రమైన రహదారులపై వాహనదారుల పాట్లు

భారీ గుంతలతో పెన్నలపాడు రోడ్డు

తొట్టంబేడు, న్యూస్‌టుడే: శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పలు రహదారులు వాహనదారులకు నిత్యం నరకం చూపిస్తున్నాయి. గత ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వం వీటి అభివృద్ధిని పూర్తిగా విస్మరించింది. అనంతరం వచ్చిన కూటమి సర్కారు దృష్టి సారించి అరకొరగా బాగు చేసినా, విరామంలేని తుపానుల ధాటికి ఛిద్రమయ్యాయి. దీంతో రహదారులన్నీ అడుగుకో గుంత.. గజానికో గొయ్యిలా దాపురించింది. పాలకులు, సంబంధిత అధికారులు తమకేమి పట్టదనట్లుగా వ్యవహరిస్తుండటంతో భారీ గుంతల నడుమ రహదారిని వెతుక్కోవాల్సి వస్తోందని వాహనదారులు వాపోతున్నారు.

నిత్యం పాట్లు..ఈ రోడ్లపైనే..!

- శ్రీకాళహస్తి-పంగూరు రహదారిలో నిత్యం స్థానిక ప్రైవేటు కర్మాగారానికి వచ్చి పోయే భారీ వాహనాల కారణంగా రహదారి ధ్వంసమైంది. ఈ మార్గంలో ఏర్పడ్డ గుంతలతో నిత్యం ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. వాహనాలు సైతం గుంతల ధాటికి పాడైపోయి మరమ్మతులకు అదనపు ఖర్చులు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
- శ్రీకాళహస్తి-వెంకటగిరి ప్రధాన రహదారిలో మూడు కిలో మీటర్ల మేర వాహనదారులు రోడ్డును వెతుక్కోవాల్సిన దుస్థితి నెలకొంది. అధ్వానంగా తయారైన ఈ రోడ్డుపై కాస్తంత ఏమరపాటును ప్రదర్శించినా ప్రాణాలను కోల్పోతున్నారు.
- తొట్టంబేడు మండలంలోని పెన్నలపాడుకు వెళ్లే రోడ్డు ఇసుకాసురుల ఆగడాలకు నామరూపాలు కోల్పోతుంది. వందలాది టిప్పర్లు, ట్రాక్టర్లు నిత్యం రాకపోకలు సాగిస్తుండటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
- శ్రీకాళహస్తి-పాపానాయుడుపేట ప్రధాన మార్గంలో 30 కిలోమీటర్ల మేర అక్కడక్కడా భారీ గుంతలు పడటంతో గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే వాహనదారులు పడరాని పాట్లు పడుతున్నారు.
- ఇవేకాక పలు అంతర్గత రహదారులు సైతం అధ్వానంగా ఉండటంతో స్థానికులకు తీవ్ర ఇబ్బందులు కలుగజేస్తున్నాయి. శ్రీకాళహస్తి ప్రాంతీయ ఆసుపత్రికి వెళ్లే రోడ్డు అభివృద్ధికి నోచుకోలేదు. భారీ గుంతల కారణంగా కంకర తేలి ప్రమాదకరంగా మారడంతో ఆసుపత్రికి వచ్చే రోగులు, రోగుల బంధువులతో పాటు అంబులెన్సులకు నరకం కనిపిస్తోంది.

అదనపు భవనాలను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి

ఆసుపత్రిలో పరికరాల కొరత బాధాకరం

తొట్టంబేడు: జిల్లాలోని రెండో అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రిగా పేరుగాంచిన శ్రీకాళహస్తి ప్రాంతీయ ఆసుపత్రిలో కొన్నిరకాల పరికరాల కొరత బాధాకరమైన విషయమని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాంతీయ ఆసుపత్రిని శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పట్టణానికి చెందిన ఎంజీఎం ఆసుపత్రి అధినేత ప్రాంతీయ ఆసుపత్రికి రూ.15 లక్షలను విరాళంగా అందజేస్తామని ప్రకటించడం హర్షించదగ్గ విషయమని కొనియాడారు. ఆస్పత్రి పర్యవేక్షకులు డా.మురళీకృష్ణారెడ్డి, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు, ఎంజీఎం ఆసుపత్రి అధినేత డా.మయూర్ పాల్గొన్నారు. అఖండ-2 చలనచిత్రాన్ని వీక్షించారు. పట్టణంలోని జడ్పీ అతిథి గృహంలో శుక్రవారం ప్రజాదర్బార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి పాల్గొన్నారు. **ఏర్పేడు:** గుడిమల్లం శ్రీపరశురామేశ్వరస్వామి ఆలయానికి ధర్మకర్త మండలి సభ్యులను ప్రకటించడంతో గిరినాయుడు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డిని ఆయన స్వగృహంలో ఘనంగా సత్కరించారు.

పోటీల వీక్షణకు అవకాశం.. శ్రీకాళహస్తి: హైదరాబాదులో జరుగుతున్న ఫుట్‌బాల్ పోటీలను తిలకించేందుకు శ్రీకాళహస్తి నుంచి పలువురు క్రీడాకారులకు అవకాశం లభించింది. ఫుట్‌బాల్‌పై ఉన్న ఆసక్తిని గుర్తించిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి ఆయన సొంత ఖర్చులతో 15మంది క్రీడాకారులను పంపించారు.

శ్రీసిటీ పరిశ్రమల వితరణ.. మౌలిక వసతుల కల్పన

శ్రీసిటీ(వరదయ్యపాళెం), న్యూస్‌టుడే: శ్రీసిటీలోని జపనీస్ కంపెనీస్ గ్రూప్, టీహెచ్‌కే పరిశ్రమలు తమ కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులతో శుక్రవారం చేపట్టిన వివిధ సామాజిక సేవా కార్యక్రమాలపై శ్రీసిటీ డైరెక్టర్లు(సీఎస్ఆర్) నిషా సన్యాల్‌రెడ్డి అభినందించారు. సత్యవేడు మండలం చెరివి, వరదయ్యపాళెం మండలం నాగనందపురం ప్రభుత్వ పాఠశాలలకు జపనీస్ కంపెనీస్ గ్రూప్ రూ.రెండు లక్షల విలువైన ఆటసామగ్రిని అందించింది. పాఠశాల ఆవరణంలో పిల్లలు ఇష్టంగా ఆడుకునే ఊయల, స్వింగ్, సీసా పరికరాలను జపనీస్ కంపెనీస్ గ్రూప్ ప్రతినిధులు తకేషి ఒగావా(మియామా ఎలక్ట్రిక్ ఇండియా), మగోషి(ఆల్ఫ్స్), తోమిటా(ఐచాన్), ఉచిదా, కోమోరి(డైకి అల్యూమినియం), రాజేష్(ఎంఎవోపీ) అందించారు. మరో కార్యక్రమంలో టీహెచ్‌కే ఆధ్వర్యంలో ప్రకృతి విపత్తుల సమయంలో విద్యుత్తు దీపాలకు వినియోగించే రూ.3.5లక్షల విలువైన ఆరు మినీ జనరేటర్లను పంపిణీ చేశారు.

అగ్నిమాపక కేంద్రానికి జనరేటర్ల వితరణ

శ్రీసిటీ అగ్నిమాపక కేంద్రంలో టీహెచ్‌కే డిప్యూటీ ఎండీ మకోటో సాటో, హెచ్ఆర్ జనరల్ మేనేజరు పురుషోత్తమన్ చేతుల మీదుగా జిల్లా అగ్నిమాపక అధికారి రమణయ్యకు లాంఛనంగా జనరేటర్లను అందజేశారు. సత్యవేడు అగ్నిమాపక అధికారి రాజయ్య, శ్రీసిటీ సెక్యూరిటీ అధికారి రమేష్, శ్రీసిటీ ఫౌండేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.

పీహెచ్‌సీ ఆకస్మిక తనిఖీ

రేణిగుంట, న్యూస్‌టుడే: కడప జోన్ మలేరియా అధికారి డాక్టర్ నిర్మల్ అలెగ్జాండర్ రేణిగుంట పీహెచ్‌సీ ఆకస్మిక తనిఖీ చేశారు. శుక్రవారం ఇక్కడికి చేరుకున్న ఆయన సిబ్బంది ద్వారా సీజనల్ వ్యాధుల గురించి తెలుసుకున్నారు. అదే విధంగా పీహెచ్‌సీలోని ల్యాబ్‌ను తనిఖీ చేసి మైక్రోస్కోప్ పనితీరు గమనించి తగు సూచనలు, సలహాలు ఇచ్చారు. కార్యక్రమంలో జోనల్ విస్తరణ అధికారి నిత్య పూజయ్య తదితరులు పాల్గొన్నారు.

సచివాలయ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఎమ్మెల్యే ఆదిమూలం

సమయపాలన పాటించని సిబ్బందిపై ఎమ్మెల్యే ఆగ్రహం

నారాయణవనం, న్యూస్‌టుడే: గ్రామ సచివాలయ సిబ్బంది సమయపాలన పాటించక పోవడంపై ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం తన స్వగ్రామమైన భీమునిచెరువు సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉదయం గం.10.30లైనా సిబ్బంది హాజరు కాకపోవడంతో అధికారులు ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రజా సేవలపై ప్రభావం చూపుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం అయితే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి శాఖాపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం తాను చదువుకున్న ప్రాథమి కోన్నత పాఠశాలను సందర్శించి అక్కడ వసతుల కల్పనకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి

శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: దీర్ఘకాలంగా పెండింగ్ ఉన్న కేసులు సత్వరం పరిష్కరించేందుకు నిర్వహించే లోక్‌అదాలత్‌ను కక్షిదారులందరూ సద్వినియోగం చేసుకోవాలని 12వ జిల్లా అదనపు న్యాయమూర్తి శ్రీనివాస్ నాయక్ కోరారు. న్యాయస్థాన ఆవరణలో శనివారం జరిగే ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కేసులు పరిష్కారం అయ్యేలా న్యాయవాదులు, వివిధ విభాగాల అధికారులు సహకారం అందించాలని కోరారు.

12వ జిల్లా అదనపు న్యాయమూర్తి శ్రీనివాస్ నాయక్

సర్దార్ పసుపులేటి సుబ్బరామదాస్‌కు నివాళులు అర్పిస్తున్న పొరసంక్షేమ సంఘ సభ్యులు

సుబ్బరామదాస్‌కు నివాళులు

శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: స్వాతంత్ర్య సమరయోధులు సర్దార్ సుబ్బరామదాస్ జయంతిని పురస్కరించుకుని ఆయనకు ఘన నివాళులు అర్పించారు. పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయ సమీపంలోని ఆయన కాంస్య విగ్రహానికి శుక్రవారం పుష్పమాలికలు అలంకరించారు. స్వాతంత్ర్య పోరాటంలో ఆయన చేసిన సేవలను సంఘ ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరరావు కొనియాడారు. కార్యక్రమంలో సుబ్బరామదాస్ కుమారుడు విశ్వనాథం, సంఘ సభ్యులు బాలాజీ, ప్రసాద్, కృష్ణయ్య, సుజాతమ్మ, సంగీతారావు, వరలక్ష్మి, నరేంద్ర, గిరి, చైతన్య, జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.

నేడు విద్యుత్తు ఉండని ప్రాంతాలు

రేణిగుంట, న్యూస్‌టుడే: స్థానిక డివిజన్ పరిధిలో శనివారం ఉదయం గం.8 నుంచి మధ్యాహ్నం గం.2 వరకు విద్యుత్తు కోత నిలిపివేస్తున్నట్లు ఏపీ ఎస్పీడీసీఎల్ డీఈ రమేష్ బాబు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. గాజులమండ్యం, తూకివాకం, కరకంబాడి, ఎల్లమండ్యం, గురవరాజుపల్లి, కుర్రకాలువ సబ్ స్టేషన్ పరిధిలో మరమ్మతుల కారణంగా విద్యుత్తు సరఫరా నిలిపివేస్తున్నట్లు తెలిపారు.

సత్యవేడు: మండలంలోని దాసుకుప్పం సబ్‌స్టేషన్ పరిధిలో చెట్ల తొలగింపులో భాగంగా శనివారం ఉదయం గం.9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్తు సరఫరా నిలిపివేయనున్నట్లు స్థానిక విద్యుత్తు శాఖ ఏఈ వాసుదేవయ్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు మండల పరిధిలోని దాసుకుప్పం, పుదుకుప్పం, మదనంజేరి, అంబాక్కం, సీతారాంపేట, పేరడం, నాగలాపురం మండలంలోని సురుటపల్లి విద్యుత్తు వినియోగదారులు సహకరించాలని కోరారు.



మొక్కలు నాటుతున్న అధ్యాపకులు, స్వచ్ఛంద సంస్థ సభ్యులు

మొక్కల సంరక్షణ అలవాటుగా మార్చుకోవాలి

ఏర్పేడు, న్యూస్‌టుడే: మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించడం ప్రతి ఒక్కరు అలవాటుగా మార్చుకోవాలని పాపానాయుడుపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. సేవ్ అర్జున్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం కళాశాల ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. అవసరాలకు అనుగుణంగా చెట్లు, అటవీ ప్రాంతాలను నరికేస్తుండటంతో వాతావరణంలో మార్పులు ఏర్పడి విపత్తులకు దారితీస్తుందని పేర్కొన్నారు. స్వచ్ఛమైన ప్రాణవాయువు కరవవుతుందన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఇంటికో మొక్కను పెంచాలని కోరారు. సేవ్ అర్జున్ సేవలు అందిస్తున్న యువకులను అభినందించారు. కేశవులు, రమణారెడ్డి, గిరీష్, జస్వంత్, శంకర్‌నాయుడు పాల్గొన్నారు.

సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

రేణిగుంట: ప్రస్తుతం వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని స్థానిక పీహెచ్‌సీ హెల్త్ సూపర్‌వైజర్ కామరాజు తెలిపారు. పీహెచ్‌సీ వైద్యాధికారిణి తేజస్విని ఆదేశాల మేరకు... శుక్రవారం ఆయన రేణిగుంట, తూకివాకం పంచాయతీల్లో ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించారు. ఇంటి ఆవరణలో నీటి నిల్వ ఉంచడంతో వ్యాధులు తెచ్చుకోవడమేనని తెలిపారు. అనంతరం ఎస్ఆర్ పట్టెడ ఉన్నత పాఠశాల, రేణిగుంటలోని తపస్య పాఠశాల్లో విద్యార్థులకు స్క్రబ్‌టైఫస్ వ్యాధి గురించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.

25 నుంచి వైకుంఠ దర్శనాల స్థానిక కోటా నమోదు

తిరుమల, న్యూస్‌టుడే: శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలకుగాను స్థానిక కోటా కేటాయించడంపై తితిదే నిర్ణయం తీసుకుంది. ఈనెల 25న ఉదయం 10 నుంచి 27వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు నమోదుకు అవకాశం కల్పించి 29న మధ్యాహ్నం రెండు గంటలకు ఈ-డిప్ ఖరారు చేస్తారు. ఎంపికైనవారికి జనవరి 6, 7, 8 తేదీల్లో దర్శనం ఉంటుంది. తిరుపతి, రేణిగుంట, చంద్రగిరి స్థానికులకు 4,500, తిరుమల స్థానికులకు 500 టోకెన్లు చొప్పున రోజూ కేటాయించనున్నారు.

ద్విచక్ర వాహనం చోరీ

పిచ్చాటూరు, న్యూస్‌టుడే: ద్విచక్రవాహనం చోరీకి గురైన సంఘటన పిచ్చాటూరులో చోటు చేసుకుంది. నాగలాపురం పడమర ఎస్సీ కాలనీకి చెందిన మురళి పిచ్చాటూరు టూటౌన్‌లోని దుకాణం వద్ద తన ద్విచక్ర వాహనాన్ని శుక్రవారం ఉదయం నిలిపి ఆర్టీసీ బస్సులో చిత్తూరుకు వెళ్లాడు. సాయంత్రం పనులు ముగించుకుని పిచ్చాటూరుకు రాగా ద్విచక్ర వాహనం కనిపించక పోవడంతో చోరీకి గురైనట్లు నిర్ధారించుకున్నాడు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితుడు తెలిపాడు.

బ్యాంకు వద్ద .. రేణిగుంట, న్యూస్‌టుడే: బ్యాంకు నుంచి డబ్బు తీసుకుని బయటకు వచ్చిన వెంటనే దొంగలు అపహరించుకుపోయారు. ఈ సంఘటన శుక్రవారం రేణిగుంటలో చోటు చేసుకుంది. పట్టణ పోలీసుల కథనం మేరకు... రేణిగుంటకు చెందిన నాగలక్ష్మి శుక్రవారం స్థానిక భజనగుడివీధిలోని బ్యాంకులో రూ.50 వేలు నగదు డ్రా చేసుకుని బయటకు వచ్చింది. తన భర్తకు చెందిన ద్విచక్ర వాహనానికి నగదు సంచి తగిలించి తెలిసిన వారితో మాట్లాడుతున్న సమయంలో ఇద్దరు యువకులు ద్విచక్ర వాహనంపై వేగంగా వచ్చి సంచి లాక్కొని పరారయ్యారు. దీంతో బాధితురాలు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం పోలీసులు బ్యాంకు వద్ద సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలిస్తున్నారు. పట్టణ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

యాచకుడికి గాయాలు... స్పందించిన కానిస్టేబుల్

రేణిగుంట, న్యూస్‌టుడే: బస్సు ఢీకొని యాచకుడు గాయ పడడంతో అతన్ని 108లో ఆస్పత్రికి తరలించి మానవత్వం చాటుకున్నాడు కానిస్టేబుల్. వివరాల్లోకి వెళితే... అనంతపురం జిల్లా తాడిచర్ల గ్రామానికి చెందిన శంకర్ ఏడాదిగా రేణిగుంటలో భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం ఉదయం రేణిగుంట బస్టాండ్ సమీపంలో బస్సు ఢీకొని శంకర్ తీవ్రంగా గాయ పడ్డాడు. రోడ్డుపై పడి ఉన్న శంకర్‌ను గమనించిన పట్టణ కానిస్టేబుల్ చల్లముత్తూ మానవత్వం చాటి 108ను పిలిపించి ఆస్పత్రికి తరలించాడు. ఈ సందర్భంగా చల్లముత్తూను అందరూ ప్రశంసించారు.

వారసత్వ ఆస్తులపై మహిళలకు ఉచితంగా రిజిస్ట్రేషన్

పిచ్చాటూరు, న్యూస్‌టుడే: వారసత్వ ఆస్తులను ఇకపై మహిళలకు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయించనున్నట్లు తహసీల్దారు సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. స్థానిక తహసీల్దారు కార్యాలయానికి రెవెన్యూ సంబంధిత సమస్యలపై వచ్చిన మహిళలకు శుక్రవారం ఆయన అవగాహన కల్పించారు. పేద, సన్నకారు రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ఫారం 10 క్లెయిమ్ అవసరం లేకుండానే రిజిస్ట్రేషన్ చేయిస్తామన్నారు. గతంలో మహిళల పేరుతో రిజిస్ట్రేషన్‌కు చెల్లించాల్సిన రుసుమును ప్రభుత్వం పూర్తిగా తొలగించిందన్నారు. భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీలను సైతం భారీగా తగ్గించిందన్నారు. 2023వ సంవత్సరానికి మునుపు రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా పత్రాలపై రాసుకున్న ఒప్పందాలను మరో రెండు సంవత్సరాల లోపు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.

వ్యాసరచన పోటీల్లో విజేతలతో విద్యుత్తు శాఖ ఉన్నతాధికారులు

పిల్లల్లో అవగాహన అవసరం

శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: ఇంధన పొదుపుపై విద్యార్థుల నుంచే అవగాహన అవసరమని విద్యుత్తు శాఖ తిరుపతి గ్రామీణ ఈఈ చిన్నరెడ్డప్ప అన్నారు. పట్టణంలోని బాబుఅగ్రహారం పురపాలక సంఘ ఉన్నత పాఠశాల ఆవరణలో శుక్రవారం ఇంధన పొదుపునకు సంబంధించి వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఎల్ఈడీ విద్యుద్దీపాల వాడకంతో విద్యుత్తును పొదుపు చేయవచ్చునని, ఉదయం వేళల్లో వీలైనంత వరకు విద్యుత్తును ఆదా చేయడంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఆపరేషన్ డీఈలు సుధాకర్, సుబ్రహ్మణ్యం, ఏఈలు శివప్రసాద్, చెంచుకృష్ణ, బాలాజీ, పాఠశాల ప్రధానోపాధ్యాయిని శ్రీదేవి, అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

పక్కకు జరిగితే ప్రమాదం

తుపాను ప్రభావంతో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఏర్పేడు మండలం ముసలిపేడు సమీపంలోని వరవకాలువకు పెద్దఎత్తున వరదనీరు చేరింది. ఈ నేపథ్యంలో శ్రీకాళహస్తి-పాపానాయుడుపేట ప్రధాన రహదారి కల్వర్టు కోతకు గురికావడంతో ప్రమాదకరంగా మారింది. దీంతో వాహనాల రాకపోకల సమయంలో పక్కకు జరిగితే కాలువలో బోల్తాపడే అవకాశం ఉంది. ఉన్నతాధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. **- న్యూస్‌టుడే, ఏర్పేడు**

మాట్లాడుతున్న భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోలా ఆనంద్, జిల్లా అధ్యక్షుడు సామాంచి శ్రీనివాస్

వాజ్‌పేయీ విగ్రహావిష్కరణ విజయవంతం చేయండి

రేణిగుంట, న్యూస్‌టుడే: మాజీ ప్రధానమంత్రి, భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయీ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోలా ఆనంద్, జిల్లా అధ్యక్షుడు సామాంచి శ్రీనివాస్ కోరారు. శుక్రవారం రేణిగుంటలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. దేశంలో జాతీయ రహదారుల నిర్మాణంలో కీలకపాత్ర పోషించారన్నారు. ఆయన సుపరిపాలన, నైతికత, ప్రజా భద్రతపట్ల చూపిన అంకిత భావం ఈ తరం నాయకులకు ఆదర్శమన్నారు. ఈ నెల 14వ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు స్థానిక మర్రిగుంత కూడలి వద్ద ఆయన కాంస్య విగ్రహ ఆవిష్కరణ, అనంతరం బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర వన్నెకుల క్షత్రియ డైరెక్టర్ జీపాళెం తేజోవతి, నాయకులు చంద్రశేఖర్‌రెడ్డి, మేళాగారం సుబ్రహ్మణ్యరెడ్డి, బీడీ బాలాజీ, ప్రేమ్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పాఠశాలకు కంప్యూటర్ల వితరణ

రేణిగుంట, న్యూస్‌టుడే: విద్యార్థులు కంప్యూటర్ ద్వారా పలు అంశాలపై శిక్షణ పొందాలని బ్రైట్ ఛైల్డ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు కృష్ణ పాడిశెట్టి తెలిపారు. శుక్రవారం ఏజీఎస్ హెల్త్‌తో కలిసి రేణిగుంట జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలకు ఏడు కంప్యూటర్లు అందజేసి ఇద్దరు శిక్షకులను నియమించారు. కార్యక్రమంలో ఫౌండేషన్ మేనేజర్ జిడ్డు సూర్య, శ్రీనివాసరెడ్డి, ఏజీఎస్ హెల్త్ టీమ్ అశోక్ బలరామ్, గోవిందమ్, ఎంఈవో రంగనాధయ్య, విశ్రాంత ప్రధానోపాధ్యాయురాలు విష్ణువర్థిని, ప్రధానోపాధ్యాయురాలు శ్యామల తదితరులు పాల్గొన్నారు.

పరిహారంలో పక్షపాతం.. సరిదిద్దే వరకు విరమించం

రాయలచెరువు బాధితుల ఆందోళన

శ్రీకాళహస్తి- పిచ్చాటూరు ప్రధానమార్గంపై ఆందోళన చేస్తున్న కళత్తూరు బాధితులు

కేవీబీపురం, న్యూస్‌టుడే: పరిహారంలో పక్షపాతం.. సరిదిద్దే వరకు తమ ఆందోళన విరమించబోమని రాయలచెరువు ప్రమాద బాధితులు ఆందోళనకు దిగారు. బాధితులకు ప్రభుత్వం అందించిన పరిహారం బాధితులకు న్యాయం జరగలేదని శుక్రవారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట శ్రీకాళహస్తి-పిచ్చాటూరు ప్రధాన మార్గంపై బాధితులు ఆందోళన చేపట్టారు. ఉదయం తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. అధికారులు స్పందించక పోవడంతో మధ్యాహ్నం రోడ్డుపై భైటాయించారు. దీంతో రెండు గంటల పాటు ట్రాఫిక్ నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ పరిహారం చెల్లింపులో పక్షపాతంతో వ్యవహరించారని అధికారులు దానికి కొమ్ముకాశారని వాపోయారు. ఇప్పటికైనా స్పందించి నిజమైన బాధితులను గుర్తించి ప్రభుత్వం అందించిన పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎస్ఐ నరేష్ చొరవతో ఆందోళన విరమించారు.

నేడు 'సఖీ సురక్ష' వైద్య పరీక్షలు

శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: పురపాలక సంఘ కార్యాలయ ఆవరణలో 30 ఏళ్లు పైబడిన మహిళలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు మెప్మా అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి ప్రారంభించనున్నట్లు తెలిపారు. సఖీ సురక్ష పథకంలో భాగంగా వైద్యపరీక్షలు చేయనున్నట్లు తెలిపారు. మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఆరోగ్య పరిరక్షణకు జనఔషధి కృషి

తొట్టంబేడు, న్యూస్‌టుడే: ప్రజల ఆరోగ్య పరిరక్షణకు జనరిక్ ఔషధాలు పని చేస్తాయని న్యాయవాదులు రాజేశ్వరరావు, రమేష్ బాబు పేర్కొన్నారు. యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే సందర్భంగా శ్రీకాళహస్తి ప్రాంతీయ ఆసుపత్రిలో శుక్రవారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. జన ఔషధి కేంద్రాల్లో లభించే నాణ్యమైన మందులు, వెల్ నెస్ కేంద్రాలపై రోగులకు, వైద్య బృందానికి అవగాహన కల్పించారు.







(c) eenadu

గూడూరు
•గూడూరు • వెంకటగిరి • సూళ్లూరుపేట

3 కి.మీ రోడ్డేస్తే.. 60 కి.మీ తగ్గినట్లే

డక్కిలి, బాలాయపల్లి, న్యూస్‌టుడే: ప్రజల ఇక్కట్లను అధికారులు, పాలకులు గుర్తించడం లేద నేది సమస్యలు అవగతం చేస్తున్నాయి. రెండు మూడు కి.మీ దూరం రోడ్లు నిర్మిస్తే ఆ గ్రామాలకు పదుల కి.మీ దూరం చుట్టూ తిరిగే పని ఉండదు. అయినా పట్టించుకునే వారు లేక కాలితిప్పట వ్యయప్రయాసలు వారిని వేధిస్తున్నాయి. ఆ కోవ లోకి వచ్చే రెండు గ్రామాల కథ ఇది.

డక్కిలి మండలం రేగడపల్లి-దగ్గవోలు రోడ్డు

చుట్టూ తిరిగి రావాలి

డక్కిలి మండలం దగ్గవోలు పంచాయతీకు మజరా రేగడపల్లి గ్రామానికి మధ్య 3 కి.మీ దూరమే. రోడ్డు సదుపాయం లేదు. రెండున్నర దశాబ్దాలకు పూర్వం మట్టి రోడ్డు వేశారు. రేగడపల్లి వాసులు రేషన్ సరకులు, ఇతర అవసరాలకు సచివాలయ కేంద్రం ఉండే దగ్గవోలుకు వెళ్లాల్సి ఉంది. వర్షాలొస్తే ఆ మార్గంలో ద్విచక్ర వాహనాలు కూడా తిరగవు. ఫలితంగా రేగడపల్లి నుంచి సైదాపురం మర్లపూడి మీదుగా సైదాపురం లేదా రాపూరును చుట్టి 50-55 కి.మీ దూరం ప్రయాణించాలి. అలా రానూ పోను పంచాయతీ కేంద్రానికి 100-110 కి.మీ యాత్ర సాగించే పరిస్థితి. రేగడపల్లి- దగ్గవోలు మధ్య 3 కి.మీ తారు రోడ్డు మధ్యలో దగ్గవోలు ఏటిపై కాజ్‌వే నిర్మిస్తే వంద కి.మీ ప్రయాణానికి చెక్ పెట్టిన వారవుతారు. ఇది ఒనగూరితే డక్కిలి, బాలాయపల్లి మండలాల పలు గ్రామాలకు మర్లపూడి మీదుగా రాపూరు పట్టణం కూడా చేరువవుతుంది.

ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం

దగ్గవోలు నుంచి రేగడపల్లి మధ్య తారురోడ్డు విషయమై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. మన్నూరు చెరువుకట్టకు అప్రోచ్‌లు, రోడ్డు నిర్మాణానికి నిధుల కోసం ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ సూచన మేరకు ప్రతిపాదనలు పంపుతాం.

లక్ష్మీనారాయణ, పంచాయతీరాజ్ శాఖ డీఈఈ, వెంకటగిరి

ఇవన్నీ పూర్తి చేస్తేనే

మన్నూరు పాతూరుకు బాలాయపల్లికి మధ్య 4 కి.మీ దూరం. అందులో రెండున్నర కి.మీ తారురోడ్డు ఉంది. మధ్యలో నేరేడువాగుపై రూ.39 లక్షలతో మూడేళ్ల క్రితం నిర్మించారు. ఇక మన్నూరు చెరుకు కట్టపై 900 మీటర్లు కట్టకు అప్రోచ్‌లు, మరో 300 మీటర్లు తారు రోడ్డుకు నిధుల మోక్షం లేదు. ఈ కారణంగా ఆ గ్రామస్థులు గొల్లపల్లి లేదా గొట్టికాడు మార్గాల్లో 15 కి.మీ దూరం చుట్టూ తిరిగి బాలాయపల్లికి చేరుకునే పరిస్థితి ఉంది. ఈ రోడ్డు పూర్తయితే మన్నూరుతో పాటు అలిమిలి, పల్లిపాడు, గూడూరు మండలం కుందకూరు మండల కేంద్రానికి చేరువలోకి వస్తాయి. ఇప్పుడిప్పుడే ఆధ్యాత్మిక కేంద్రంగా వృద్ధి చెందుతున్న అలిమిలి కొండపైనున్న శ్రీలక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం కూడా మండల సముదాయానికి చేరువ అవుతుంది.

నేడు విద్యుత్తు ఉండని గ్రామాలు

తడ: అక్కంపేట, గ్రద్దగుంట, చేనిగుంట, అండగుండాల, కొండూరు, కాదలూరు, వాటంబేడు, గోపాల్‌రెడ్డిపాళెం, గొల్లలములువు, కారూరు, బీవీపాళెం, రామాపురం, మదీనాకాలనీ, అనపగుంట, తడకుప్పం గ్రామాల్లో శనివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్తు సరఫరా ఉండదు. ● **దొరవారిసత్రం:** విద్యుత్తు సబ్‌స్టేషన్ పరిధిలో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సరఫరా నిలిపేస్తున్నారు. ● **సూళ్లూరుపేట గ్రామీణం:** ఇసుకమిట్ట, కసారెడ్డిపాళెం, రాఘవయ్యపేట, బాపూజీకాలనీ, డేగలపాళెంలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 వరకు విద్యుత్తు ఉండదు. ● **గూడూరు పట్టణం:** పట్టణ, మండలంలోని పలు సబ్‌స్టేషన్లలో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్తు ఉండదు. ● **నాయుడుపేట పట్టణం:** నాయుడుపేట, తుమ్మూరు విద్యుత్తు సబ్‌స్టేషన్లలో ఉదయం 7.30 నుంచి 11 గంటల వరకు విద్యుత్తు ఉండదు.

స్వచ్ఛంద స్ఫూర్తి.. సేవా దీప్తి

నాయుడుపేట, న్యూస్‌టుడే: స్థానిక పెసలగురప్ప శెట్టి ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థులు పట్టణంలోని తుమ్మూరు గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. శిబిరాలు నిర్వహిస్తూ సామాజిక సేవా కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. ఆరోగ్య ఉపకేంద్రం, ప్రాథమిక పాఠశాల ప్రాంగణాల్లో చెత్త తొలగించి ఆహ్లాదకరంగా మారుస్తున్నారు. మొక్కలు నాటి సంరక్షిస్తున్నారు. గ్రామంలో రోడ్ల వెంబడి ఉన్న కంపచెట్లు తొలగించారు. ❖ పరిశుభ్రతపై గ్రామస్థులకు అవగాహన కల్పిస్తున్నారు. వైద్య పరీక్షలు నిర్వహణ, ఆరోగ్యంపై అవగాహన, విద్యార్థులకు క్విజ్, ఆటల పోటీలను నిర్వహిస్తున్నారు. రోజూ ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు గ్రామంలో ఉండి శ్రమదానంలో పాల్గొంటున్నారు. సామాజిక కార్యక్రమాలను ప్రిన్సిపల్ హనుమంతరావు, ఎన్ఎస్ఎస్ సమన్వయకర్తలు కె.గురవయ్య, కేవీ రమణరావు పర్యవేక్షిస్తున్నారు.

పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తున్న విద్యార్థులు

విద్యార్థుల సంఖ్య: 45

శిబిరం నిర్వహణ: 6 రోజులు

గండి పడిందా.. నేనున్నా పదా!

వాకాడు, న్యూస్‌టుడే: వాకాడు మండలంలోని ముట్టెంబాక-చిట్టమూరు రోడ్డు 2015లో వచ్చిన వరదలకు గండిపడింది. పంటపొలాల్లో ఇసుక మేటలు వేసి పది రోజుల పాటు రాకపోకలు నిలిచి పోయాయి. దాంతో ముట్టెంబాక సర్పంచి నల్లారెడ్డి అనీల్‌రెడ్డి స్పందించారు. రూ.50 వేలు వెచ్చించి గండిని తాత్కాలికంగా పూడ్చి రాకపోకలు సాగించారు. తర్వాత 2023లో మళ్లీ రోడ్డుకు గండి పడడంతో అప్పుడూ రాకపోకలు నిలవడంతో సర్పంచి ముందుకొచ్చారు. ప్రస్తుతం దిత్వా తుపానుకు వరద వచ్చి మళ్లీ రోడ్డుకు గండి పడి 10 రోజులుగా రాకపోకలు లేవు. మళ్లీ సర్పంచి తాను ఉన్నానంటూ ముందుకొచ్చి గండిపై మట్టి పోయించి శుక్రవారం రాకపోకలు సాగించేలా చేశారు. ఇలా ఏటా రూ.50 వేలు సొంత నిధులు వెచ్చించి గండిని పూడ్పిస్తున్నారు. కానీ ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా గండికి శాశ్వత మరమ్మతులు చేయడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాకపోకలు సాగించేలా చర్యలు తీసుకున్న సర్పంచి అనీల్‌రెడ్డిని అభినందించారు.

గండిపై మట్టిపోయిస్తున్న సర్పంచి అనీల్‌రెడ్డి



పుర సమావేశాన్ని బహిష్కరించిన వైకాపా కౌన్సిలర్లు

మాట్లాడుతున్న వైకాపా వైస్‌ఛైర్మన్, కౌన్సిలర్లు

నాయుడుపేట పట్టణం, న్యూస్‌టుడే: స్థానిక పురపాలక సంఘంలో బకాయిలు చెల్లించడంలేదని వైకాపా కౌన్సిలర్లు సమావేశాన్ని బహిష్కరించారు. ఛైర్‌పర్సన్ కటకం దీపిక, వైస్‌ఛైర్మన్ వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. కొత్త కమిషనర్ వచ్చినప్పటి నుంచి బిల్లులు చేయడం లేదన్నారు. ఖర్చుల వివరాలు వెల్లడించే వరకు సమావేశానికి రామన్నారు. వైకాపా కౌన్సిలర్లు గుత్తేదారులుగా మారి చేసిన పనులకు బిల్లులు రాలేదని, సమావేశాన్ని బహిష్కరించడం విచిత్రంగా ఉందని తెదేపా పుర వైస్‌ఛైర్మన్ షేక్.రఫీ అన్నారు.

మాట్లాడుతున్న ఎమ్మెల్యే సునీల్‌కుమార్

పరిష్కారంలో నిర్లక్ష్యం సహించం

చిల్లకూరు, న్యూస్‌టుడే: ప్రజల సమస్యల పరిష్కారంలో అధికారుల నిర్లక్ష్యాన్ని సహించబోమని ఎమ్మెల్యే పాశిం సునీల్‌కుమార్ స్పష్టం చేశారు. మండల కార్యాలయ ప్రాంగణంలో శుక్రవారం 'ప్రజా దర్బార్' నిర్వహించారు. మండల స్థాయిలోని అన్ని శాఖల అధికారుల పనితీరుపై సమీక్షించారు. తహసీల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీవో గోపి, పెంచలకోన ఆలయ మాజీ ఛైర్మన్ తానంకి నానాజీ, తెదేపా మండలాధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.

ప్రజా దర్బార్‌లో సమస్యలకు పరిష్కారం

సూళ్లూరుపేట, న్యూస్‌టుడే: ప్రజా దర్బార్ ద్వారా సమస్యలు పరిష్కరిస్తామని ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ తెలిపారు. శుక్రవారం సూళ్లూరుపేట ఎంపీడీవో కార్యాలయంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. కల్తీ విత్తనాల వల్ల రైతులు నష్టపోయారని, వారికి పరిహారం చెల్లించాలని ఏవో కాంచనను ఆదేశించారు. ఏఎంసీ ఛైర్మన్ ఆకుతోట రమేష్, ఏజీ కిషోర్, తహసీల్దార్ గోపినాథ్ రెడ్డి, ఎంపీడీవో ఏవీ మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

వినతులు స్వీకరిస్తున్న ఎమ్మెల్యే విజయశ్రీ

ఆదమరిస్తే ఆసుపత్రికే

గూడూరు- విందూరు ప్రధాన రహదారి కోతకు గురైంది. రోడ్డు పక్కన మట్టి కొట్టుకుపోయింది. ఆ మార్గంలో నిత్యం ప్రయాణించే రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు రాత్రి సమయాల్లో ఎలాంటి ప్రమాదం సంభవిస్తుందోనని బిక్కుబిక్కుమంటున్నారు. ప్రమాదాలు జరగకముందే అధికారులు మరమ్మతులు చేయాలని కోరుతున్నారు. **-న్యూస్‌టుడే, గూడూరు పట్టణం**

వ్యర్థాలతో బావి.. చర్యలేవీ?

వజ్జావారిపాళెంలో బావి వ్యర్థాలతో నిండి దుర్వాసన వెదజల్లుతోంది. దీంతో దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. ప్రమాదకరంగా ఉన్న దీన్ని పూడ్చాలని గ్రామస్థులు కోరుతున్నారు. ఎంపీడీవో దిలీప్‌కుమార్‌ను వివరణ కోరగా పరిశీలించి సమస్యను పరిష్కారం చేస్తామన్నారు. **-న్యూస్‌టుడే, కోట**

వాలిన స్తంభం.. కూలితే ప్రమాదం

పట్టణంలో రైల్వేస్టేషన్ సమీపంలో విద్యుత్ స్తంభం ఒరిగిపోయింది. కూలడానికి సిద్ధంగా ఉంది. స్థానికులు ఎప్పుడైనా ప్రమాదం జరగవచ్చని ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. **-న్యూస్‌టుడే, సూళ్లూరుపేట**

గూడూరులో నిమ్మ ధరలు

మొదటి రకం: కేజీ రూ. 16 నుంచి రూ. 20 వరకు

రెండో రకం: కిలో రూ. 10 నుంచి రూ. 15 వరకు

కోళ్ల ధరలు

నెల్లూరు పౌల్ట్రీ అసోసియేషన్

బ్రాయిలర్ (రైతు ధర)	140
లేయర్	122
బ్రాయిలర్స్	250
బ్రాయిలర్స్ స్కిన్‌లెస్	274
లేయర్ మాంసం	207

కొత్త వ్యక్తుల సమాచారం తెలియజేయండి

వాకాడు, న్యూస్‌టుడే: సముద్రంలో మత్స్యకారులు వేటకు వెళ్లిన సమయంలో కొత్త వ్యక్తులు సంచరిస్తున్నా.. కొత్త పడవలు తిరుగుతున్నా.. అసాంఘిక కార్యకలాపాలు సాగుతున్నా.. వెంటనే తమకు సమాచారం తెలపాలని దుగరాజపట్నం కోస్టల్ సెక్యూరిటీ సీఐ వెంకటేశ్వర్లు రెడ్డి కోరారు. శుక్రవారం మండలంలోని అంజలాపురం గ్రామంలో సదస్సును నిర్వహించారు. ఎస్సై శివ సౌమ్య తదితరులు పాల్గొన్నారు.

జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక

భరత్

చిట్టమూరు, న్యూస్‌టుడే: గునపాడు ఉన్నత పాఠశాల పీడీ భరత్ మహిపతి జాతీయస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికయ్యాడని ఎంఈవో1 బీవీకృష్ణయ్య, ఎంఈవో2 భూపయ్య తెలిపారు. ఈ నెల 10, 11 తేదీల్లో నెల్లూరులో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని హ్యామర్‌త్రో, డిస్కస్‌త్రోలో స్వర్ణం, జావిలిన్‌త్రోలో రజత పతకాలు సాధించారు. జనవరిలో తిరువనంతపురం జరిగే జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు.

గుర్తుతెలియని వాహనం ఢీకొని వృద్ధుడి మృతి

గూడూరు పట్టణం, న్యూస్‌టుడే: రోడ్డు ప్రమాదంలో శుక్రవారం ఓ వ్యక్తి మృతిచెందినట్లు గ్రామీణ ఎస్సై తిరుపతయ్య తెలిపారు. చిల్లకూరు మండలం ఓడూరు గ్రామానికి చెందిన మణి(64) నెల్లూరులో నివాసం ఉంటున్నారు. నెల్లూరు నుంచి స్వగ్రామమైన ఓడూరుకి వ్యవసాయ పనుల నిమిత్తం ద్విచక్రవాహనంపై వస్తుండగా ఆదిశంకర కళాశాల సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొంది. నెల్లూరులోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

నిత్యావసరాల పంపిణీ

తడ, న్యూస్‌టుడే: దిత్వా తుపాను ప్రభావంతో జీవనోపాధి లేక ఇబ్బందిపడ్డ వేనాడు పంచాయతీ పరిధిలోని ఎస్టీలకు ఎమ్మెల్యే విజయశ్రీ సూచనల మేరకు స్థానిక తెదేపా నాయకుడు, ప్రముఖ న్యాయవాది ఎమ్.సుదర్శన్‌రావు శుక్రవారం నిత్యావసరాలు అందజేశారు.

ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలి

గూడూరు పట్టణం, న్యూస్‌టుడే: కాలానుగుణ వ్యాధులు రాకుండా ప్రతి ఒక్కరు జాగ్రత్తలు పాటించాలని ఆంధ్ర మహిళా మండలి గౌరవాధ్యక్షురాలు చెరుకూరి రోహిణి తెలిపారు. పట్టణంలోని డీఆర్‌డబ్ల్యూ కళాశాలలో శుక్రవారం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మెడికవర్ ఆసుపత్రి సహకారంతో విద్యార్థినులకు ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు.

రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలి

వెంకటగిరి, న్యూస్‌టుడే: వాహనదారులు తప్పనిసరిగా రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని ఎస్పీ సుబ్బరాయుడు అన్నారు. శుక్రవారం రాత్రి ఆకస్మికంగా స్థానిక పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేశారు. సీఐ వెంకటరమణ, ఎస్సై నవనీత, ఏఎస్సైలు రమణయ్య, గోపి పాల్గొన్నారు.

సిలికా గనుల తనిఖీ

కోట, న్యూస్‌టుడే: సిద్ధవరంలోని సిలికా గనుల లీజ్‌ను రెన్యూవల్ చేసేందుకు శుక్రవారం తహసీల్దారు జయజయరావు, మైనింగ్ అధికారులు, ఏపీఐఐసీ అధికారులు సంయుక్తంగా భూములను తనిఖీ చేశారు. పరిశ్రమల అధికారులు తదితరులు ఉన్నారు.

బీటీఏ నూతన కార్యవర్గం ఎంపిక

చిట్టమూరు, న్యూస్‌టుడే: మండల బీటీఏ ఉపాధ్యాయ సంఘ గౌరవాధ్యక్షుడిగా సుధాకరయ్య, సలహాదారు- గిరిబాబు, అధ్యక్షుడు- వెంకటేశ్వర్లు, అసోసియేట్ అధ్యక్షుడు- పెంచలయ్య, ప్రధానకార్యదర్శి- వేణు, ఆర్థికకార్యదర్శి- వెంకటేశ్వర్, ఉపాధ్యక్షులుగా ముత్యాలమ్మ, మహిపతి, రమణయ్య, సుబ్బయ్య, అహ్మద్‌బాషా, ప్రసాద్‌రావు నియమితులయ్యారు.

వైకాపా కార్యకర్త అపహరణ అంటూ నేదురుమల్లి ఫిర్యాదు

వాకాడు, న్యూస్‌టుడే: వైకాపా కార్యకర్త షేక్.నజీర్ బాషాను గురువారం కిడ్నాప్ చేసినట్లు వైకాపా జిల్లా మాజీ అధ్యక్షుడు నేదురుమల్లి రామ్‌కుమార్ రెడ్డి శుక్రవారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అతని కుమారుడు కార్పొరేటర్ ఫామిదా గురువారం మాజీ సీఎం జగన్ సమక్షంలో వైకాపాలో చేరారని దీంతో అతని తండ్రిని కూటమి నేతలు కిడ్నాప్ చేశారని ఆయన ఆరోపించారు.

ఆధార్ కేంద్రంలో ఆపరేటర్‌కు పాముకాటు

వాకాడు, న్యూస్‌టుడే: వాకాడు రెవెన్యూ కార్యాలయం వెనుక వైపు ఉన్న ఆధార్ కేంద్రం ఆపరేటర్ రష్మీ శుక్రవారం పాముకాటుకు గురయ్యారు. కేంద్రంలో విధుల్లో ఉన్న ఆమెను పాము కాటేయడంతో స్పృహ కోల్పోయారు. వెంటనే స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం నెల్లూరుకు తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి బాగుందని కుటుంబీకులు చెప్పారు.

రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు

దొరవారిసత్రం, న్యూస్‌టుడే: దొరవారిసత్రంలోని జాతీయ రహదారిపై అడ్డువచ్చిన ఆవులను తప్పించబోయి సూళ్లూరుపేట నుంచి నాయుడుపేటకు మోటారు సైకిల్‌పై వస్తున్న వ్యక్తి అదుపు తప్పి బోల్తా పడ్డాడు. గాయపడిన గొట్టిప్రోలుకు చెందిన కస్తూరయ్యకు పోలీసులు స్థానిక పీహెచ్‌సీలో ప్రథమ చికిత్స చేయించారు.

కోళ్ల మృతిపై ఫిర్యాదు

చిట్టమూరు, న్యూస్‌టుడే: పెద్దదరఖాస్తులో వెంకటేశ్వర్లు పొలాల గట్టుపై పెట్టిన విషగుళికలు తిని 30 కోళ్లు మృతి చెందాయని బాధితుడు చెంగయ్య శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

చేపల విక్రయానికి స్థలం కేటాయించండి

వాకాడు, న్యూస్‌టుడే: వాకాడు అశోకస్తంభం వద్ద చేపల మార్కెట్‌కు స్థలం చూపాలంటూ మత్స్యకార మహిళలు శుక్రవారం పట్టపు సంక్షేమ సమితి జిల్లా అధ్యక్షుడు అప్పంగారి జైపాల్ ఆధ్వర్యంలో తహసీల్దార్ ఇక్బాల్, ఎంపీడీవో సాయిప్రసాద్‌కు వినతిపత్రం సమర్పించారు.

శిరస్త్రాణం తప్పక ధరించాలి

గూడూరు పట్టణం, న్యూస్‌టుడే: ద్విచక్ర వాహనదారులు శిరస్త్రాణం తప్పక ధరించాలని డీఎస్పీ గీతాకుమారి తెలిపారు. పట్టణ సమీపంలోని జాతీయ రహదారి కూడలి నుంచి గడియార స్తంభం కూడలి వరకు ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించి, వాహనదారులకు శుక్రవారం అవగాహన కల్పించారు. సీఐలు శేఖర్‌బాబు, కిషోర్‌బాబు, ఎస్సైలు మనోజ్‌కుమార్, తిరుపతయ్య, సిబ్బంది పాల్గొన్నారు. ● **తడ, న్యూస్‌టుడే:** మాంబట్టు సెజ్ రోడ్డు కూడలి, అపాచీ పరిశ్రమ వద్ద శిరస్త్రాణధారణపై కార్మికులకు ఎస్సై కొండపనాయుడు అవగాహన కల్పించారు.

అవగాహన కల్పిస్తున్న డీఎస్పీ గీతాకుమారి, సిబ్బంది

(c) eenadu

ఈనాడు
విశాఖపట్నం

ప్రపంచంలోనే సుందర నగరంగా మారుస్తాం

★ విశాఖ అభివృద్ధికి ప్రణాళిక
★ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

ఈనాడు–విశాఖపట్నం, న్యూస్‌టుడే, వన్‌టౌన్, మధురవాడ

'విశాఖ లాంటి అందమైన నగరం ఎక్కడా ఉండదు. ఒక వైపు పచ్చని కొండలు, మరొక వైపు సముద్ర అందాలతో విశాఖ అలరారుతోంది. ప్రపంచంలోనే అత్యంత యోగ్యమైన నగరంగా మారుతోంది' అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. శుక్రవారం 'కాగ్నిజెంట్' క్యాంపస్‌కు శంకుస్థాపన అనంతరం సీఎం మాట్లాడుతూ...'విశాఖకు ఎన్నో ప్రత్యేకతలున్నాయి. నాలెడ్జ్ కేంద్రంగా తయారవుతోంది. త్వరలో మెట్రో వస్తుంది. వచ్చే ఏడాది ఆగస్టు నాటికి భోగాపురం ఎయిర్‌పోర్టు సిద్ధమవుతుంది. పర్యాటక కేంద్రం నుంచి ఐటీ సంస్థగా ఎదుగుతోంది. టీసీఎస్, గూగుల్ సహ మరికొన్ని సంస్థలు రాబోతున్నాయి. 150 టెక్ సంస్థలు విశాఖలో పనిచేస్తున్నాయి. అన్ని నగరాల కంటే విశాఖలో 20 శాతం జీవన వ్యయం తక్కువ. విశాఖను ప్రపంచంలోనే సుందరమైన నగరంగా అభివృద్ధి చేయడంతో పాటు కాలుష్య రహిత నగరంగా మారుస్తాం. మహిళలకు అత్యంత సురక్షితమైన నగరంగా అభివృద్ధి చెందింది. నీతి ఆయోగ్ అభివృద్ధి చేస్తున్న నాలుగైదు నగరాల్లో విశాఖ ఒకటి. 2032 నాటికి ఆర్థిక నగరంగా అభివృద్ధి చెందుతుంది. ట్రాఫిక్ ఇబ్బందులున్నాయి..వాటిని పరిష్కరిస్తాం. ఆర్టీఐహెచ్ (రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్) ద్వారా స్టార్టప్‌లకు, నూతన ఆవిష్కరణలకు నాంది పలుకుతున్నాం' అని పేర్కొన్నారు.

విశాఖ ఎకనమిక్ రీజియన్‌పై సమీక్షలో సీఎం, మంత్రులు, అధికారులు

మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు

విజ్ఞానానికి, నాయకత్వానికి కొదవ లేదు

'ఏపీలో విజ్ఞానానికి, నాయకత్వానికి కొదవలేదు. ఇక్కడ విద్యనభ్యసించిన ఎందరో బెంగళూరు, హైదరాబాద్, ముంబయి, చెన్నై నగరాల్లో పనిచేస్తున్నారు. అంతర్జాతీయంగా పలు కీలక పదవుల్లో తెలుగువాళ్లు ఉన్నారు. కాగ్నిజెంట్ సంస్థ నాలుగైదేళ్లలో లక్ష మందికి ఉద్యోగాలు కల్పించాలి. కాగ్నిజెంట్ మొదటి బ్యాచ్ ఉద్యోగులు సొంత రాష్ట్రంలో, సొంత ఊరికి దగ్గరగా వచ్చి పనిచేసుకునే అవకాశం వచ్చింది. ప్రతి ఉద్యోగి పరోక్షంగా ఐదుగురు ఉద్యోగులను తయారు చేయాలి. కాగ్నిజెంట్ భారతదేశ అభివృద్ధి దిశలో ఒక మైలురాయి' అని సీఎం పేర్కొన్నారు. గతంలో ప్రతి ఇంటికీ ఒక ఐటీ నిపుణుడు ఉండాలని నిర్ణయించి అమలు చేశామని, ఇప్పుడు ప్రతి ఇంటికి ఒక పారి శ్రామిక వేత్తను తయారు చేయాలనే ఆలోచన ఉందని సీఎం పేర్కొన్నారు.

కాగ్నిజెంట్ ప్రారంభ సమావేశంలో ఉద్యోగులు, ప్రతినిధులు

ఏడాదిలోనే: కాగ్నిజెంట్ విశాఖలో కార్యకలాపాలు ప్రారంభించడంలో మంత్రి లోకేశ్ కీలక పాత్ర పోషించారు. ఈ ఏడాది జనవరిలో దావోస్‌లో లోకేశ్ ప్రతిపాదన చేయగా, ఎంతో చర్చ జరిగింది. వచ్చేఏడాది దావోస్‌లో కలిసే నాటికి కాగ్నిజెంట్ విశాఖ రావాలని కోరగా, పదకొండు నెలల్లోనే సాధ్యమైంది. విశాఖలో అవకాశమిచ్చినందుకు ధన్యవాదాలు. – సూర్యకుమార్, కాగ్నిజెంట్ అమెరికాస్ ప్రెసిడెంట్

విశాఖ పర్యటన ముగించుకొని వెళ్తున్న సీఎంకు విమానాశ్రయంలో వీడ్కోలు పలుకుతున్న మంత్రి డీఎస్‌బీవీ స్వామి, విప్ గణబాబు

ఐటీ ఉద్యోగులతో మంత్రి లోకేశ్ బృంద చిత్రం

ఇమేజినోవేట్ కంపెనీ భూమిపూజ అనంతరం మాట్లాడుతున్న మంత్రి లోకేశ్

చాలా సంతోషం: ముఖ్యమంత్రి చంద్రబాబు విజనరీ లీడర్. విశాఖలో కొత్త క్యాంపస్ శంకుస్థాపన, ఇంటరిమ్ టెక్‌ఫిన్ సెంటర్ ప్రారంభం చాలా సంతోషంగా ఉంది. 22 ఎకరాల క్యాంపస్ మొదటి దశ పూర్తయ్యే వరకు ఇంటరిమ్ టెక్ ఫిన్ సెంటర్ తాత్కాలిక కార్యాలయంగా పనిచేస్తుంది. ఏఐ, మెషిన్‌లెర్నింగ్, డిజిటల్ ఇంజినీరింగ్, క్లౌడ్ సొల్యూషన్స్ వంటి ఆధునిక సాంకేతిక రంగాలపై దృష్టి సారిస్తాం. హైదరాబాద్‌ను ఐటీ రంగంలో అభివృద్ధి చేశారు. అక్కడ కాగ్నిజెంట్ దాదాపు 75వేల మంది ఉద్యోగులతో పనిచేస్తోంది. ఐటీ, ఏఐ, డేటా సెంటర్‌లు విశాఖలో భవిష్యత్‌లో ఏర్పాటు కానున్నాయి. విశాఖ రావడం అంటే సొంత ఇంటికి వచ్చినట్లుంది. రూ.1583కోట్లతో 2033 నాటికి మూడు దశల్లో కాగ్నిజెంట్ క్యాంపస్ విస్తరించనుంది. 2026నాటికి మొదటి దశ నిర్మాణాన్ని పూర్తి చేసుకోనుంది. – **రవికుమార్, కాగ్నిజెంట్ సీఈవో**

జనవరి 23 నుంచి 'విశాఖ ఉత్సవ్'

పీఎంపాలెం, న్యూస్‌టుడే: ఎంతో ప్రతిష్ఠాత్మకమైన 'విశాఖ ఉత్సవ్' వేడుక ప్రజలందరినీ ఆకట్టుకునేలా ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. రుషికొండ ఎ-1 గ్రాండ్‌లో 'విశాఖ ఎకనమిక్ రీజియన్' అభివృద్ధిపై శుక్రవారం సాయంత్రం జరిగిన సమీక్షలో ముఖ్యమంత్రి చేతులమీదుగా సంబంధిత గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. శ్రేయాస్ మీడియా ఆధ్వర్యంలో జనవరి 23 నుంచి 31 వరకు తొమ్మిది రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ పర్యాటక రంగం అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారన్నారు. త్వరలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ఉత్సవ్ నిర్వహణపై సమావేశం నిర్వహించడంతో పాటు కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. బీచ్ వేదికగా అతి పెద్ద ఉత్సవంలా వేడుకలు నిర్వహించి పర్యాటక రంగానికి మరింత ప్రాచుర్యం కల్పిస్తామన్నారు. ఐదేళ్ల వైకాపా పాలనలో 'విశాఖ ఉత్సవ్' నిర్వహించకుండా నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. కార్యక్రమంలో మంత్రులు డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి, కింజరాపు అచ్చెన్నాయుడు, పి.నారాయణ, కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ శ్రీభరత్, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, పర్యాటకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్, జిల్లా కలెక్టర్ హరేంధిరప్రసాద్, అనకాపల్లి కలెక్టర్ విజయకృష్ణన్, టూరిజం శాఖ ఆర్‌డీ కల్యాణి, డీవీఎం జగదీష్, డీటీఓ మాధవి తదితరులు పాల్గొన్నారు.

గోడపత్రికను ఆవిష్కరిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు, అధికారులు

జ్ఞాన దీపం చెంత.. 'దాన' కాంతులు!

ఉదారత చాటుతున్న ఏయూ పూర్వ విద్యార్థులు

ఈనాడు, విశాఖపట్నం, న్యూస్‌టుడే, ఏయూ ప్రాంగణం

వందేళ్ల చరిత్ర కలిగిన ఆంధ్ర విశ్వవిద్యాలయానికి పూర్వ విద్యార్థులే పెద్ద ఆస్తి. గతంలో ఇక్కడ చదివిన ఎందరో దేశ, విదేశాల్లో వివిధ రంగాల్లో కీలక స్థానాల్లో స్థిరపడ్డారు. చాలా మంది చదువులమ్మ రుణం తీర్చుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఉదారంగా విరాళాలు అందజేస్తున్నారు. ఆయా కళాశాలల నుంచి బ్యాచ్‌ల వారీగా నిధులందించడానికి ముందుకొస్తున్నారు. ఏయూ పూర్వవిద్యార్థుల సంఘం దీన్ని సమన్వయం చేస్తోంది. ఈ నెల 13న పూర్వ విద్యార్థుల సమావేశం జరగనుంది.

ఫార్మసీ విద్యార్థినుల వసతి గృహం

ఇదిగో ఇలా... ✦ గత కొన్నేళ్లలో ఏయూ పూర్వ విద్యార్థులు రూ.వంద కోట్ల వరకు సాయమందించారు. డాక్టర్ వైవీఎస్ మూర్తి..ఆడిటోరియం నిర్మించారు. డా.యేసుపాదం సుమారు రూ.20 కోట్లతో ఏయూ మైదానాల అభివృద్ధి, ఇతర పనులు చేపట్టారు.

✦ ఫార్మసీలో 1974-78 బ్యాచ్‌కు చెందిన 12 మంది పూర్వ విద్యార్థులు రూ.1.3 కోట్లతో ఒక భవనం నిర్మించారు. 1972-76 బ్యాచ్ రూ.12 లక్షలతో గ్రంథాలయాన్ని ఆధునికీకరించారు.

✦ ఫార్మసీకి చెందిన పూర్వ విద్యార్థి కృపాకర్ పాల్ రూ.5.30 కోట్లతో ఫార్మసీ కళాశాల నూతన భవనాన్ని నిర్మించారు. ఇదే కళాశాల మహిళా వసతిగృహ నిర్మాణానికి డా.దేవ హెచ్ పురాణం రూ.50 లక్షల విరాళం అందజేశారు.

✦ 'జీఎంఆర్' అధినేత గ్రంధి మల్లికార్జునరావు, పారిశ్రామికవేత్త కుమార్ రాజా మరో 16 మంది రూ.కోట్లలో సాయమందించారు.

✦ ఏయూ ఇంజినీరింగ్ కళాశాల పూర్వ విద్యార్థులు... 'మోక్షగుండం విశ్వేశ్వరయ్య' పేరుతో రూ.4.50 కోట్లతో ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులకు వసతిగృహం నిర్మించారు.

✦ 1981-85 ఇంజినీరింగ్ విద్యార్థులు రూ.2 కోట్లతో ఇంజినీరింగ్ కళాశాలలో ఆరోగ్య కేంద్రాన్ని నిర్మించారు.

✦ పూర్వ విద్యార్థి రాజా రెడ్డి ఏయూ మైదానాలను పునరుద్ధరించారు. లారస్ ల్యాబ్‌కు చెందిన సత్యనారాయణ సౌత్ క్యాంపస్‌లో అంతర్గత రహదారులు నిర్మించారు. దివీస్ ల్యాబ్ ఆధ్వర్యంలో కెమిస్ట్రీ ల్యాబ్‌ను ఆధునికీకరించారు.

✦ అమల్ రాజ్ రూ.75 లక్షల విలువ చేసే సాఫ్ట్‌వేర్ అందించారు. సీఎస్ఈలో ఆడిటోరియం నిర్మించారు.

✦ జీఎంఆర్, కుమార్ రాజా, నరేష్, అడబాల రామకృష్ణ, శ్రీనుబాబు, రాంబాబు, మధుసూదన్‌రెడ్డి, శ్రీధర్‌లు 8 ఛైర్ ప్రొఫెసర్లను నిర్వహిస్తున్నారు.

✦ అప్పలరాజు అనే పూర్వ విద్యార్థి సీపీవో కార్యాలయం వద్ద రోడ్డు నిర్మించారు. జ్యోతి బుక్ డిపోకు చెందిన సునీల్ 3 వేల పుస్తకాలు అందజేశారు. టి.నారాయణరెడ్డి ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులకు మెస్ సౌకర్యం అందించారు.

ప్రజా సమస్యల పరిష్కారానికి హామీ

వన్‌టౌన్, న్యూస్‌టుడే : విశాఖ పర్యటనకు వచ్చిన మంత్రి నారా లోకేశ్ శుక్రవారం ఉదయం తెదేపా కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. వివిధ సమస్యలపై ప్రజలు అందించిన వినతులు స్వీకరించి, వాటి పరిష్కారానికి హామీ ఇచ్చారు. ఉక్కునగరంలోని విశాఖ విమల విద్యాలయాన్ని మూసేయడంతో ఇబ్బందులు పడుతున్నామని, బకాయి వేతనాలు మంజూరు చేయించేలా చర్యలు తీసుకోవాలని విద్యాలయం టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ కోరారు. ప్రభుత్వ ఉద్యోగులకు అమలు చేస్తున్న వైద్య సదుపాయాలు, పథకాలను ఆర్టీసీ ఉద్యోగులకు వర్తింపజేయాలని ఆర్టీసీ సిబ్బంది విన్నవించారు. వీటితో పాటు ఇతర సమస్యలపై పలువురు వినతులు అందించారు.

తెదేపా కార్యాలయంలో అర్జీలు స్వీకరిస్తున్న మంత్రి లోకేశ్

అభియోగాలపై వివరణకు ఆదేశాలు

వన్‌టౌన్, న్యూస్‌టుడే : ఆంధ్రప్రదేశ్ వైద్య సేవల మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ (ఏపీఎంఎస్ఐడీసీ)లో పని చేస్తున్న ఐదుగురు అధికారులపై నమోదైన అభియోగాలపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వం కోరింది. 2014 జులై 1న అనిశా అధికారులు కేజీహెచ్‌లో తనిఖీలు నిర్వహించారు. ఏపీఎంఎస్ఐడీసీ ఇంజినీరింగ్ అధికారులు ఎం.సత్యప్రభాకర్, దేవ సురేంద్రరెడ్డి, వి.చిట్టిబాబు, ఎస్.విజయ త్రినాథ రామానుజకుమార్, జే.ప్రమోద్‌కుమార్‌పై అభియోగాలు నమోదయ్యాయి. పది రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆరోగ్యశాఖ కార్యదర్శి సౌరభ్‌గౌర్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

నేడు కనకమహాలక్ష్మి రథయాత్ర

అలంకరణలో అమ్మవారు

వన్‌టౌన్, న్యూస్‌టుడే: పాతనగరంలోని శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి రథయాత్ర శనివారం జరగనుంది. అంబికాబాగ్ రామాలయం నుంచి మెయిన్‌రోడ్డు మీదుగా బురుజుపేటలోని ఆలయం వరకు సాగే రథయాత్రకు ఏర్పాట్లు చేశారు.

● మార్గశిర మాసం నేపథ్యంలో శుక్రవారం అమ్మవారి దర్శనాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. అమ్మవారికి వివిధ పూజాధికాలు నిర్వహించారు. కె.కనకరాజు ఆధ్వర్యంలో కూచిపూడి నృత్య ప్రదర్శనలు జరిగాయి.

● దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు... రూ.500 టికెట్‌పై అమ్మవారి దర్శనాలకు వచ్చే భక్తులకు 80 గ్రాముల లడ్డూ, 150 గ్రాముల పులిహోర ప్యాకెట్లను ప్రసాదంగా అందజేస్తామని ఆలయ ఈఓ శోభారాణి ఓ ప్రకటనలో తెలిపారు.

విద్యార్థీ... విజయీభవ!

నేడు నవోదయ ప్రవేశ పరీక్ష

కొమ్మాది, న్యూస్‌టుడే: కొమ్మాది జవహర్ నవోదయ విద్యాలయంలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆరో తరగతి ప్రవేశాలకు శనివారం ఉమ్మడి జిల్లాలో 37 కేంద్రాల్లో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. 8,276 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ప్రిన్సిపల్ డాక్టర్ వై.ఎస్.ఎస్.చంద్రశేఖర్ తెలిపారు. ఉదయం 11:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకూ పరీక్ష జరుగుతుందన్నారు.

✦ పరీక్షకు పక్కాగా అడ్మిట్ కార్డుతో పాటు గుర్తింపు కార్డును తీసుకుని రావాలి.

✦ ప్రవేశపత్రంలోని అభ్యర్థుల వివరాలు జాగ్రత్తగా చదివి సరి చూసుకోవాలి. తప్పులుంటే వెంటనే నవోదయ ప్రిన్సిపల్‌ను సంప్రదించాలి. ✦ పరీక్షా కేంద్రాలకు ఉదయం 10:30 గంటలకు చేరుకోవాలి. ✦ పరీక్ష రాసేముందు అభ్యర్థులు ప్రశ్నపత్రంలో 80 ప్రశ్నలు వరుసగా అచ్చయ్యాయో లేదో సరి చూసుకోవాలి.✦ ఓఎంఆర్ పత్రంపై బ్లూ లేదా బ్లాక్ పెన్నుతో మాత్రమే జవాబులు రాయాలి. పెన్సిల్ ఉపయోగించరాదు. ✦ పరీక్షల్లో కాపీ కొట్టినా లేదా ఇతరులకు సహకరించినా అనర్హులుగా ప్రకటిస్తారు. ✦ అభ్యర్థి ప్రవేశ పరీక్షకు రెండో సారి హాజరైనట్లు నిర్ధారణైతే అర్హత రద్దు చేస్తారు. ✦ రెండు గంటల సమయంలో 100 మార్కులకు 80 ప్రశ్నలు కలిగిన ప్రశ్నపత్రం ఇస్తారు. ✦ మెంటల్ ఎబిలిటీ, అర్థమెటిక్, లాంగ్వేజ్ విభాగాలలో వరుసగా 40, 20, 20 ప్రశ్నలు ఉంటాయి.

పెళ్లి సంబంధాల కోసం వెతుకుతున్నారా..!

నేడు, రేపు అన్నికులాల కన్వర్టెడ్ క్రిస్టియన్ అవివాహితులకు 'ఈనాడు పెళ్లిపందిరి' ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం

■ తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదికైన 'ఈనాడు పెళ్లిపందిరి' అన్నికులాల కన్వర్టెడ్ క్రిస్టియన్ అవివాహితుల కోసం ఉచిత ప్రొఫైల్, రిజిస్ట్రేషన్ నిర్వహిస్తోంది. అక్కయ్యపాలెంలోని 'ఈనాడు' కార్యాలయం వేదికగా ఈ కార్యక్రమం జరుగుతుంది.

■ వివాహం కోసం ఎదురు చూస్తున్న అవివాహితులతో పాటు సంబంధిత కుటుంబీకులు నేడు(శనివారం, డిసెంబరు 13న), రేపు(ఆదివారం, డిసెంబరు 14న) ఉదయం 9 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పాల్గొని ప్రొఫైల్‌ను ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.

■ మరిన్ని వివరాలకు 91549 18858, 80080 01616 ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చు. ఫోన్ లేదా యాప్ ద్వారా కూడా ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. బయోడేటా, ఫోటోలను పైన తెలియజేసిన వాట్సాప్ నంబర్లకు పంపవచ్చు. – న్యూస్‌టుడే, అక్కయ్యపాలెం

వైద్య ఆవిష్కరణలకు కేంద్రంగా మెడ్‌టెక్ జోన్ ... 12లో



(c) eenadu

వైద్య ఆవిష్కరణలకు కేంద్రంగా మెడ్‌టెక్ జోన్

మాట్లాడుతున్న మెడ్‌టెక్ జోన్ సీఈవో డాక్టర్ జితేంద్ర శర్మ

ఈనాడు, విశాఖపట్నం: విశాఖలో మారుమూల ప్రాంతంలో ఏర్పాటైన మెడ్‌టెక్ జోన్ వైద్య ఆవిష్కరణలకు కేంద్రంగా మారిందని జోన్ సీఈవో డాక్టర్ జితేంద్ర శర్మ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా మెడ్‌టెక్ రంగంలో ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు నిర్దేశించిన ప్రతిష్ఠాత్మక వరల్డ్ హెల్త్ ఇన్నోవేషన్ ఫోరం (డబ్ల్యూహెచ్‌ఐఎఫ్) మూడో ఎడిషన్ సమావేశాలు మెడ్‌టెక్ జోన్‌లో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మెడ్‌టెక్ జోన్ సీఈవో డాక్టర్ జితేంద్ర శర్మ భారత్‌లో వైద్య సాంకేతికత మెరుగు, పరికరాల ఎగుమతుల్లో కీలకంగా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. స్వదేశీ పరిజ్ఞానంతో కూడిన పరికరాలతో 100 ఆసుపత్రులను తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు. ఆరోగ్య సంరక్షణలో ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి, ఆరోగ్య వ్యవస్థలను బలోపేతం చేయడానికి, ప్రభుత్వాలు, పరిశ్రమలు, విద్యావేత్తలు, నిపుణుల మధ్య సహకారాన్ని పెంపొందించడానికి డబ్ల్యూహెచ్‌ఐఎఫ్ వేదికగా నిలుస్తుందన్నారు. సమావేశాల్లో భాగంగా గ్లోబల్ మెడ్‌టెక్ ఎక్స్‌పోను ప్రారంభించారు. అత్యాధునిక వైద్య సాంకేతికత, మెడ్‌టెక్ అంకురాలు, వినూత్న ఆవిష్కరణలను ప్రదర్శించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో)కు చెందిన ఇన్నోవేషన్ హబ్ హెడ్ డాక్టర్ లూయిస్ అగర్‌స్నాప్, నార్త్‌ఈస్టర్న్ యూనివర్సిటీ (బోస్టన్) ప్రొఫెసర్ డాక్టర్ రవి రామమూర్తి తదితరులు హాజరయ్యారు. దాదాపు 70 దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొన్నారు. నిపుణులు, పారిశ్రామిక ప్రతినిధులు వివిధ సెషన్లు నిర్వహించారు.

హాజరైన వివిధ దేశాల ప్రతినిధులు

ఆందోళనలో పాల్గొన్న అంగన్‌వాడీ కార్యకర్తలు

కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని ఆందోళన

కార్పొరేషన్, న్యూస్‌టుడే: అంగన్‌వాడీలకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) గౌరవ అధ్యక్షురాలు పి.మణి డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సీఐటీయూ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో అంగన్‌వాడీలు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న 1810 మినీ కేంద్రాలను ప్రధాన కేంద్రాలుగా మార్చాలని, అంగన్‌వాడీలు విధి నిర్వహణలో నిత్యం వినియోగిస్తున్న యాప్‌లను కలిపి ఒకే యాప్‌గా రూపొందించి, 5జీ చరవాణులు అందించాలన్నారు. వీటితో పాటు ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరారు. సంఘం అధ్యక్షురాలు ఎల్.దేవి, ప్రధాన కార్యదర్శి కె.వెంకటలక్ష్మి, సభ్యులు తులసి, నాగేశ్వరి, శ్రీదేవి, ఏఐటీయూసీ నాయకులు పడాల రమణ తదితరులు పాల్గొన్నారు.

ఫార్మాలో ప్రమాదాల నివారణకు చర్యలు: ఎస్పీ

జోనల్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ప్రారంభిస్తున్న ఎస్పీ తుహిన్‌సిన్హా

పరవాడ, న్యూస్‌టుడే: పరవాడ జేఎన్ ఫార్మాసిటీలోని మ్యూచువల్లీ ఎయిడెడ్ సొసైటీ ఫర్ రిస్క్ మిటిగేషన్ (ఎంఏఎస్ఆర్ఎం) భవనం వద్ద శుక్రవారం జవహర్‌లాల్‌నెహ్రూ ఫార్మాసిటీ మ్యానుఫ్యాక్చరింగ్ అసోసియేషన్ (జేఎన్‌పీసీఎంఏ) ఆధ్వర్యంలో అధునాతన సాఫ్ట్‌వేర్‌తో కూడిన జోనల్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్‌సిన్హా దీన్ని ప్రారంభించి ప్రసంగించారు. ఫార్మాసంస్థల్లో ప్రమాదాలు జరిగిన సమయంలో అన్ని శాఖలకు చెందిన అత్యవసర సేవలను వేగవంతంగా పొందడానికి, ప్రమాదాల తీవ్రతను సమన్వయంతో త్వరితగతిన అదుపులోకి తేవడానికి దీన్ని ఏర్పాటు చేశామన్నారు. ఫార్మా సంస్థల్లో జరిగిన ప్రమాద సమాచారాన్ని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి అన్ని విభాగాల అధికారులకు సత్వరమే చేరవేయడానికి ఫైర్‌స్టేషన్, పోలీసు, అంబులెన్స్, ఆసుపత్రి, క్రేన్ తదితర విభాగాలకు చెందిన 35 వాహనాలకు జీపీఎస్ పరికరాలను అనుసంధానం చేసినట్లు ఎస్పీ పేర్కొన్నారు. త్వరలో అచ్యుతాపురం, రాంబిల్లి పారిశ్రామిక క్లస్టర్లలోనూ దీన్ని ఏర్పాటు చేస్తామని ఎస్పీ చెప్పారు.

★ అనంతరం ఫార్మాసిటీలో పెట్రోలింగ్ నిమిత్తం రూ.10.60 లక్షలతో సమకూర్చిన వాహనాన్ని ఫార్మా ప్రతినిధులంతా కలిసి ఎస్పీకి అందజేశారు. ఫార్మా ప్రమాదాల నియంత్రణలో పాల్గొనే పోలీసులకు రూ.5లక్షల విలువ గల భద్రతా పరికరాలను కూడా అందజేశారు. ఈ సందర్భంగా ఫార్మాలో ప్రమాదాలు జరిగిన ప్రదేశానికి(లొకేషన్)కి రెస్క్యూ టీమ్ వాహనాలు వెంటనే ఎలా చేరుకోవాలనే విషయమై స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్‌వోపీ) క్యూఆర్ కోడ్‌ను డిజైన్ చేసి ప్రారంభించారు. అనంతరం అత్యవసర సేవల నిమిత్తం ఏర్పాటు చేసిన మాక్ డ్రిల్ ఆకట్టుకుంది. తర్వాత ఎంఏఎస్ఆర్ఎం భవనానికి ఏర్పాటు చేసిన లిఫ్ట్‌ను ఎస్పీ ప్రారంభించారు.

★ ఈ కార్యక్రమంలో డీఎస్పీ విష్ణుస్వరూప్, సీఐ మల్లికార్జునరావు, కర్మాగారాల జాయింట్ చీఫ్ ఇన్‌స్పెక్టర్ శివశంకర్‌రెడ్డి, బాయిలర్ ఇన్‌స్పెక్టర్ వీరభద్రరావు, రాంకీ ఎండీ లాల్‌కృష్ణ, జేఎన్‌పీసీఎంఏ ప్రతినిధులు జెట్టి సుబ్బారావు, సూర్యప్రకాశరావు, శివరామ్‌ప్రసాదు, బోడేపూడి రామకృష్ణ, మురళీ శ్రీనివాస్, పాపాయి దొర, దేముడుబాబు, సూర్యదేవర అప్పారావు, సీఐలు, ఎస్సైలు, ఫార్మా ఎండీలు, జీఎంలు పాల్గొన్నారు.

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

यूनियन बैंक ऑफ इंडिया | యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

రీజనల్ ఆఫీస్, డోర్ నెం.51-1-2/1, ఎం.ఆర్.ఓ. ఆఫీసు ఎదురుగా, పాత ఈనాడు జంక్షన్, సీతమ్మధార, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్-530013. ఫోన్ నెంబర్: 0891-2546710, మొబైల్ నెంబర్: 8527672972, ఇ-మెయిల్ ఐడి: cmcrldrovisakhapatnam@unionbankofindia.bank.in

స్థిరాస్తుల అమ్మకం కొరకు అమ్మకం ప్రకటన

సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్, 2002లో రూలు 8 (6) ప్రొవిజన్‌తో చదివే సెక్యూరిటైజేషన్ & రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అస్సెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం, 2002 ప్రకారం స్థిరాస్తుల ఇ-వేలం అమ్మకం ప్రకటన.

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారికి తనఖా పెట్టిన / ఛార్జ్ చేసిన, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధీకృత అధికారిచే లాంఛనంగా/భౌతికంగా స్వాధీనం చేసుకున్న దిగువ తెలిపిన స్థిరాస్తులు దిగువ వివరించిన ఋణగ్రహీత(లు)/ హామీదారు(లు) నుండి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రావల్సిన బకాయి దానిపై తదుపరి వడ్డీ మరియు ఛార్జీలు, వ్యయాలతో కలిపి మొత్తమును రాబట్టుకొనుటకు "ఎక్కడ ఎలా ఉన్నదో అలాగే" "అక్కడ ఏమి ఉన్నదో అదే" మరియు "అక్కడ ఏది ఉన్నా" పద్ధతిలో విక్రయించబడుతుందని ముఖ్యంగా దిగువ వివరించిన ఋణగ్రహీత(లు) మరియు హామీదారు(లు)కు మరియు సాధారణ ప్రజానీకానికి ఇందుమూలంగా నోటీసు జారీచేస్తూ తెలియజేయడమైనది.

ఇ-వేలం తేది & సమయం: 30.12.2025, మ॥ 12.00 గం.ల నుండి సా॥ 5.00 గం.ల వరకు
(అమ్మకం ముగిసేవరకు ప్రతి 10 నిమిషముల వ్యవధిలో అపరిమిత పొడిగింపుతో)
ధరావత్తు సొమ్మును సమర్పించుటకు ఆఖరి తేది: 29.12.2025, సా॥ 4.00 గం.ల లోపు

విశాఖపట్నం మెయిన్-3 (బ్రాంచ్ (01582), ఫోన్: 0891-2567558, 9861999988

1 ఋణగ్రహీత(లు)/హామీదారు(లు)/తనఖాదారు(లు): 1. M/s. ఆషి హోమ్స్, ప్రొప్రయిటర్: శ్రీ దిద్ల అశోక్‌వర్ధన్, తండ్రి: శ్రీ డి. పురుషోత్తం, డి.నెం 4-63-2/4, ఇ-సేవ ఎదురుగా, శ్రీదేవి ఎన్‌క్లేవ్, లాసన్స్ బే కాలనీ, విశాఖపట్నం-530017. (2) శ్రీ దిద్ల అశోక్‌వర్ధన్, తండ్రి: శ్రీ డి. పురుషోత్తం, డి.నెం 4-63-2/4, ఇ-సేవ ఎదురుగా, శ్రీదేవి ఎన్‌క్లేవ్, లాసన్స్ బే కాలనీ, విశాఖపట్నం-530017. 2వ చిరునామా: శ్రీ దిద్ల అశోక్‌వర్ధన్, తండ్రి: శ్రీ డి. పురుషోత్తం, హెచ్.నెం. 305, కళ్యాణ్ పాత్ర ఎన్‌క్లేవ్, జాతర ప్రక్కన, విశాఖపట్నం-530041, (3) శ్రీమతి వేపన కృష్ణవేణి, భర్త: శ్రీ దిద్ల అశోక్‌వర్ధన్, డి.నెం 4-63-2/4, ఇ-సేవ ఎదురుగా, శ్రీదేవి ఎన్‌క్లేవ్, లాసన్స్ బే కాలనీ, విశాఖపట్నం-530017. 2వ చిరునామా: శ్రీమతి వేపన కృష్ణవేణి, భర్త: శ్రీ దిద్ల అశోక్‌వర్ధన్, హెచ్.నెం. 305, కళ్యాణ్ పాత్ర ఎన్‌క్లేవ్, జాతర ప్రక్కన, విశాఖపట్నం-530041.
బకాయి మొత్తం: రూ.9,38,820.27 (అక్షరాల తొమ్మిది లక్షల ముప్పై ఎనిమిది వేల ఎనిమిది వందల ఇరవై రూపాయల ఇరవై ఏడు పైసలు మాత్రమే) + తేది. 23.10.2023 నుండి వడ్డీ, ఖర్చులు మరియు ఇతర ఛార్జీలు.
అమ్మకానికి పెట్టిన సెక్యూర్డ్ స్థిరాస్తి వివరములు
(భీమునిపట్నం ఎస్ఆర్ఓ, డాక్యుమెంట్ నెం.453/2016 ప్రకారం శ్రీమతి వేపన కృష్ణవేణి పేరున గల ఆస్తి). విశాఖపట్నం జిల్లా, భీమునిపట్నం రిజిస్ట్రేషన్ సబ్-జిల్లా, భీమునిపట్నం మండలం, దాకమర్రి రెవిన్యూ గ్రామం మరియు గ్రామపంచాయితీ, సర్వే నెం. 498/1 మరియు 498/2, ఎ.పి. విశాఖపట్నం ఉడా వారిచే ఎల్.పి. నెం. 123/2015 ద్వారా ఆమోదం పొందిన "ప్లైడ్" నందు మొత్తం 435.6 చ॥గ॥ లేదా 364.27 చ॥మీ॥ విస్తీర్ణం గల ప్లాట్ నెం. 25. హద్దులు: తూర్పు: 40 అ॥ లే-అవుట్ రోడ్డు, పడమర: ప్లాట్ నెం. 42, దక్షిణం: 40 అ॥ లే-అవుట్ రోడ్డు, ఉత్తరం: ప్లాట్ నెం. 26.
రిజర్వు ధర: రూ. 43,32,000/- ధరావత్తు: రూ. 4,33,200/- బిడ్ పెంపుదల: రూ. 43,400/-

2 ఋణగ్రహీత(లు)/హామీదారు(లు)/తనఖాదారు(లు): (1). తమ్మిశెట్టి సుజాత, ఫ్లాట్ నెం. 221, డి.నెం. 1-58-1, ఇమ్మానుయేలు లూథరన్ చర్చి, సెక్టార్-2, ఎమ్‌విపి కాలనీ, విశాఖపట్నం-530017, (2). తమ్మిశెట్టి ప్రదీప్ కుమార్, ఫ్లాట్ నెం. 221, డి.నెం. 1-58-1, ఇమ్మానుయేలు లూథరన్ చర్చి, సెక్టార్-2, ఎమ్‌విపి కాలనీ, విశాఖపట్నం-530017.
బకాయి మొత్తం: రూ. 25,24,164/- (అక్షరాల ఇరవై ఐదు లక్షల ఇరవై నాలుగు వేల నూట అరవై నాలుగు రూపాయలు మాత్రమే) + తేది. 07.01.2020 నుండి వడ్డీ, ఖర్చులు మరియు ఇతర ఛార్జీలు.
అమ్మకానికి పెట్టిన సెక్యూర్డ్ స్థిరాస్తి వివరములు
విశాఖపట్నం జివిఎమ్‌సి పరిధి, పెందుర్తి గ్రామం, మొత్తం 591 చ॥గ॥ విస్తీర్ణంలో 394 చ॥గ॥లో అవిభాజ్యపు మరియు అనిర్దేశపు 51.54 చ॥గ॥ లేదా 43.09 చ॥మీ॥ వాటాతో సాయి శివ గంగ ఎన్‌క్లేవ్, 3వ అంతస్తులో 1125 చ॥అ॥ ప్లింత్ ఏరియా (కామన్ ఏరియాలు మరియు బాల్కనీలు కలుపుకొని) మరియు స్టిల్ట్ ఫ్లోర్‌లో 100 చ॥అ॥ కారు పార్కింగ్ కలిగిన ఫ్లాట్ నెం. 401 యావత్తు. హద్దులు: తూర్పు: ఓపెన్ స్పేస్, పడమర: మెట్లు మరియ లిఫ్ట్, ఉత్తరం: ఓపెన్ స్పేస్, దక్షిణం: ఓపెన్ స్పేస్.
రిజర్వు ధర: రూ. 23,95,000/- ధరావత్తు: రూ. 2,39,500/- బిడ్ పెంపుదల: రూ. 24,000/-

గాజువాక (బ్రాంచ్ (12232), విశాఖపట్నం. ఫోన్: 0891-2709964, 9653312232

3 ఋణగ్రహీత(లు)/హామీదారు(లు)/తనఖాదారు(లు): (1). M/s. శ్రీ షా ఇండస్ట్రీస్ తరుపున శ్రీమతి సర్వసిద్ధి అనంత లక్ష్మి, డి.నెం. 1-5-127, అక్కిరెడ్డిపాలెం, ఎలిమెంటరీ స్కూల్ దగ్గర, బిహెచ్‌పివి, విశాఖపట్నం-530012. (2). శ్రీమతి సర్వసిద్ధి అనంత లక్ష్మి, డి.నెం. 1-5-127, అక్కిరెడ్డిపాలెం, ఎలిమెంటరీ స్కూల్ దగ్గర, బిహెచ్‌పివి, విశాఖపట్నం-530012, (3). శ్రీ సర్వసిద్ధి వెంకటేశ్వరరావు, తండ్రి: సర్వసిద్ధి అప్పారావు (మరణించిన హామీదారు మరియు ఆస్తి యజమాని) మరియు చట్టపరమైన వారసులు, డి.నెం. 1-5-127, అక్కిరెడ్డిపాలెం, ఎలిమెంటరీ స్కూల్ దగ్గర, బిహెచ్‌పివి విశాఖపట్నం-530012.
బకాయి మొత్తం: బకాయి రూ. 13,47,928.26 (అక్షరాల పదమూడు లక్షల నలభై ఏడు వేల తొమ్మిది వందల ఇరవై ఎనిమిది రూపాయలు మరియు ఇరవై ఆరు పైసలు మాత్రమే) + తేది. 01.08.2023 నుండి తదుపరి వడ్డీ, ఖర్చులు, ఇతర ఛార్జీలు.
అమ్మకానికి పెట్టిన సెక్యూర్డ్ స్థిరాస్తి వివరములు
విశాఖపట్నం జిల్లా, గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఏరియా, గాజువాక ఎస్ఆర్ఓ లిమిట్స్, అక్కిరెడ్డిపాలెం, సర్వే నెం.22/4 నందు ఎ. 0.40 సెంట్లు లేదా 163.61 చ॥గ॥ ఖాళీస్థలం (ప్రస్తుతం G+1 ఆర్‌సిసి బిల్డింగ్ - ప్లింత్ ఏరియా క్రింది అంతస్తు 1271 చ॥అ॥ మరియు మొదటి అంతస్తు 1271 చ॥అ॥). డాక్యుమెంట్ ప్రకారం హద్దులు: తూర్పు: వెండర్ యొక్క మిగతా భూమి, దక్షిణం: ఇతరులకు చెందిన భూమి, పడమర: గెడ్డ, ఉత్తరం: ఇమ్మిడిశెట్టి సన్యాసికు చెందిన భూమి. తేది 05.07.2024 నాటి ఫిజికల్ అబ్జర్వేషన్ ప్రకారం హద్దులు: తూర్పు: ఇతరుల బిల్డింగ్, దక్షిణం: డి.నెం.1-15-128 గల సత్యధర్మ నిలయం, పడమర: రోడ్డు, ఉత్తరం: ఇతరులకు చెందిన గ్రౌండ్ ఫ్లోర్ బిల్డింగ్.
రిజర్వు ధర: రూ. 50,30,000/- ధరావత్తు: రూ. 5,03,000/- బిడ్ పెంపుదల: రూ. 51,000/-

ఎంవిపి కాలనీ-II (బ్రాంచ్, విశాఖపట్నం. ఫోన్: 0891-2546781, 7829646677

4 ఋణగ్రహీత(లు)/హామీదారు(లు)/తనఖాదారు(లు): (1). శ్రీమతి. ఉరుకూటి లక్ష్మి, భర్త: శ్రీ. యు అప్పారావు, డి.నెం.53-30-17/4, కెఆర్ఎమ్ కాలనీ, విశాఖపట్నం-530017. (2). శ్రీ. ఉరుకూటి అప్పారావు, తండ్రి: ఉరుకూటి సింహాచలం, డి.నెం.53-30-17/4, కెఆర్ఎమ్ కాలనీ, విశాఖపట్నం-530017. (3). కోన సింహాచలం, తండ్రి: కె. అప్పన్న, డి.నెం.19-7-9, మునలినాయుడుపాలెం, ఆర్‌హెచ్ కాలనీ, పెదగంట్యాడ, విశాఖపట్నం-530017. బకాయి మొత్తం: బకాయి రూ.9,70,527.13 (అక్షరాల తొమ్మిది లక్షల డబ్బై వేల ఐదు వందల ఇరవై ఏడు రూపాయలు మరియు పదమూడు పైసలు) + తేది. 28.07.2023 నుండి తదుపరి వడ్డీ, ఖర్చులు, ఇతర ఛార్జీలు.
అమ్మకానికి పెట్టిన సెక్యూర్డ్ స్థిరాస్తి వివరములు
(ద్వారకానగర్ ఎస్ఆర్ఓ, డాక్యుమెంట్ నెం.4148/2001, ఆస్తి యజమాని: ఉరుకూటి లక్ష్మి): విశాఖపట్నం, జివిఎమ్‌సి, మద్దిలపాలెం, కెఆర్ఎమ్ కాలనీ ఏరియా, సర్వే నెం.6/2A1 భాగం, శ్రీమతి. ఉరుకూటి లక్ష్మి పేరున గల 79 చ॥గ॥ లేదా 60.90 చ॥మీ॥ స్థలంతో అందులోని డి.నెం. 53-30-17/4 గల ఇల్లు. మొత్తం ఆస్తికు హద్దులు: తూర్పు: డి ప్రసాదరావు యొక్క ఇల్లు, దక్షిణం: నాగిరెడ్డి సన్యాసి వెంకటరావు యొక్క ఇల్లు, పడమర: డి.సత్యనారాయణ యొక్క ఇల్లు, ఉత్తరం: ఉమ్మడి దారి.
రిజర్వు ధర: రూ. 25,10,000/- ధరావత్తు: రూ. 2,51,000/- బిడ్ పెంపుదల: రూ. 26,000/-

బ్యాంకుకు తెలిసినంతవరకు ఆస్తిపై ఎటువంటి తాకట్టు ఋణభారాలు లేవు. (1) ఆన్‌లైన్ ఇ-వేలం వెబ్‌పోర్టల్ / వెబ్‌సైట్ https://baanknet.com ద్వారా నిర్వహించబడును. (2) రిజిస్ట్రేషన్ మరియు లాగిన్ మరియు బిడ్డింగ్ రూల్స్ కొరకు మరియు అమ్మకం నియమ నిబంధనల కొరకు https://baanknet.com దర్శించండి మరియు లాగిన్ & రిజిస్ట్రేషన్ కొరకు వెబ్‌సైట్ హోమ్‌పేజీలో "బయ్యర్ రిజిస్ట్రేషన్" లింక్‌ను దయచేసి క్లిక్ చేయండి. (3) ఇ-వేలం అమ్మకం యొక్క నియమ నిబంధనల కొరకు బ్యాంకు వారి వెబ్‌సైట్: www.unionbankofindia.co.in లో లభిస్తాయి.

తేది : 09.12.2025, స్థలం: విశాఖపట్నం సం/- అధీకృత అధికారి, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

కాలుష్య నియంత్రణ చర్యలేవి..?

కార్పొరేషన్, జగదాంబకూడలి, న్యూస్‌టుడే: విశాఖలో రోజురోజుకు పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని మానవ హక్కుల వేదిక(హెచ్ఆర్ఎఫ్) ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సమన్వయ కమిటీ సభ్యులు వీఎస్ కృష్ణ శుక్రవారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. విశాఖను 'గ్లోబల్ డిజిటల్ గేట్ వే' నగరంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అభినందనీయమే అయినా, గాలి కాలుష్యం తీవ్రత పెరిగిపోవడం ఆందోళనకరమన్నారు. చలికాలంలో గాలి నాణ్యత సూచీ (ఏక్యూఐ) పరిమితులు దాటేస్తున్నాయి. పరిశ్రమల ఏర్పాటుకు ఆసక్తి చూపుతున్న ప్రభుత్వం, ప్రజల జీవనంపై ప్రభావం చూపే అంశాలపైనా దృష్టి సారించాలని కోరారు. నిబంధనల అమలులో కాలుష్య నియంత్రణ మండలి అధికారులు విఫలమవుతున్నారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి.. తగిన చర్యలు చేపట్టాలని కోరారు. ఫోరం విశాఖ అధ్యక్షుడు సోహన్ హట్టంగడి పాల్గొన్నారు.

డబుల్‌డెక్కర్ బస్సుల షెడ్యూల్ ఇలా

సాగర్‌నగర్, న్యూస్‌టుడే: పర్యాటకశాఖ, జీవీఎంసీ స్మార్ట్ సిటీ విభాగాల ఆధ్వర్యంలో నడుస్తున్న మూడు డబుల్‌డెక్కర్ బస్సుల్లో ఒకటి సింహాచలానికి నడుపుతున్నారు. మిగిలిన రెండు బస్సులు యథావిధిగా బీచ్‌రోడ్డులో రాకపోకలు సాగిస్తున్నాయి. ఆయా బస్సుల సమయాల వివరాలను సిబ్బంది శుక్రవారం వెల్లడించారు.

సింహాచలం వెళ్లే బస్సు: ఆర్కే బీచ్ నుంచి ఉదయం 9, 11 గంటలతో పాటు మధ్యాహ్నం 3, 5 గంటలకు బయలుదేరి బీచ్‌రోడ్డులోని వీఎంఆర్‌డీఏ పార్కు, కైలాసగిరి రోప్‌వే, సీతకొండ, విశాఖ వ్యాలీ స్కూల్ మార్గం ద్వారా జాతీయ రహదారిలోకి ప్రవేశించి హనుమంతువాక, ముడసర్లోవ, అడవివరం మీదుగా సింహాచలం చేరుకుంటుంది. అదే బస్సు సింహాచలంలో ఉదయం 10, మధ్యాహ్నం 12, సాయంత్రం 4, 6 గంటలకు బయలుదేరి అదే మార్గం ద్వారా ఆర్కే బీచ్‌కు చేరుకుంటుంది.

★ మరో డబుల్‌డెక్కర్ బస్సు, ఓపెన్‌టాప్ బస్సు ఆర్కేబీచ్ నుంచి ప్రతి రోజూ ఉదయం 9, 9.30, 11, 11.30 గంటలకు, మధ్యాహ్నం 3, 3.30, సాయంత్రం 5, 5.30 గంటలకు బయలుదేరి తొట్లకొండ వరకు బీచ్‌రోడ్డులో యథావిధిగా రాకపోకలు సాగిస్తున్నాయి.

★ టికెట్ తీసుకున్న సమయం నుంచి 24 గంటల వరకు ఆయా బస్సుల్లో ఎన్ని సార్లయినా ప్రయాణించొచ్చు.

ఆకట్టుకున్న 'లక్కీ' ఫ్లాష్‌మాబ్

రోడ్డుషో నిర్వహిస్తున్న దృశ్యం

పెదవాల్తేరు, న్యూస్‌టుడే: వస్త్ర సముదాయ దుకాణం లక్కీ షాపింగ్ మాల్ నూతన బ్రాంచిని ఈనెల 13వ తేదీన ప్రారంభిస్తున్న సందర్భంగా శుక్రవారం బీచ్‌రోడ్డులో రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా సినీనటి అనసూయ వర్చువల్‌గా మాట్లాడుతూ లక్కీతో ఉన్న అనుబంధాన్ని వివరించి తనకు ఇష్టమైన చీరలు ఇతర వస్త్రాల కోసం అభిమానులతో పంచుకున్నారు. అనంతరం బీచ్‌రోడ్డుపై ఎం.సి.ఎం. సెంట్రల్ పార్కు వద్ద నిర్వహించిన ఫ్లాష్‌మాబ్ ఆకట్టుకుంది. షాపింగ్ మాల్ ప్రతినిధులు మాట్లాడుతూ తమ షాపులను వినియోగదారులు మరింతగా ఆదరించాలని కోరారు.

హత్యా..? ఆత్మహత్యా..?

◆ యువకుడి మృతిపై కేసు నమోదు
◆ అనుమానితుల ఆచూకీ కోసం పోలీసుల గాలింపు

మృతుడు (పాతచిత్రం)

కూర్మన్నపాలెం, న్యూస్‌టుడే: కారు వాషింగ్ దుకాణం నిర్వహిస్తున్న యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన శుక్రవారం దువ్వాడ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఆ వివరాలు.. అల్లూరి జిల్లా జీకేవీధి మండలం పెదజనుమాల గ్రామానికి చెందిన వేములపూడి విజయ్(22) కొన్నాళ్ల కిందట ఉపాధి నిమిత్తం విశాఖ వచ్చాడు. కూర్మన్నపాలెం సమీప శాతవాహన నగర్‌లో కారు వాషింగ్ షెడ్ ఏర్పాటు చేసుకుని, అక్కడే నివాసం ఉంటున్నాడు. విజయ్, లోతుగెడ్డ సమీప అన్నవరం గ్రామానికి చెందిన దుర్గాభవానీ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ఈ నేపథ్యంలో కూర్మన్నపాలెం రావాలని ఐటీఐ చదివిన భవానీకి విజయ్ ఫోన్ చేశాడు. భవానీ, తన బావతో పాటు మరో యువతిని తీసుకొచ్చింది. వారంతా కూర్మన్నపాలెం సమీప భరత్‌నగర్ రోడ్డు నెం.2 ఎదురుగా ఉన్న మార్గంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఉంటున్నారు. శుక్రవారం మధ్యాహ్నం వాషింగ్ షెడ్డులో పనిచేస్తున్న వి.జాన్‌ప్రసాద్ భోజనం తీసుకొని అద్దె ఇంటికి వచ్చేసరికి గదిలో విజయ్ మృతదేహం పడి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి మెడ చుట్టూ తాడు బిగించినట్లు అనుమానం రావడంతో, క్లూస్ బృందంతో ఆధారాలు సేకరించారు. మిగిలిన ముగ్గురు కనిపించకపోవడం, వారి చరవాణులు పనిచేయకపోవడంతో... పోలీసులు వారిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వారి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అత్యాచార కేసులో పదేళ్ల జైలుశిక్ష

విశాఖ లీగల్, న్యూస్‌టుడే: బాలికపై అత్యాచారం చేసిన నిందితుడికి పదేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.లక్ష జరిమానా విధిస్తూ పోక్సో న్యాయస్థానం ప్రత్యేక న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. నిందితుడు చెల్లించే జరిమానాలో రూ.90 వేలను బాధితురాలికి నష్టపరిహారంగా చెల్లించాలని ఆదేశించారు. నిందితుడు జరిమానా చెల్లించని పక్షంలో మరో ఏడాది అదనంగా జైలుశిక్ష అనుభవించాలని న్యాయమూర్తి అన్నారు. న్యాయస్థానం ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ బి.రాజశేఖర్ శుక్రవారం తెలిపిన వివరాలివి. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలానికి చెందిన బి.దుర్గాప్రసాద్ (34) ఓ బాలికపై(13) పలుమార్లు అత్యాచారం చేశాడు. కొన్నాళ్లకు బాలిక గర్భవతి కావడంతో తల్లిదండ్రులకు విషయం తెలిసింది. ఈ ఘటనపై 2020 ఫిబ్రవరి నెలలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడిని న్యాయస్థానంలో హాజరుపరిచారు. సాక్ష్యాధారాలు పరిశీలించిన న్యాయమూర్తి పైవిధంగా శిక్ష విధించారు.

టీడీఆర్‌ల చెల్లుబాటుకు అనుమతి

కార్పొరేషన్, న్యూస్‌టుడే: సింహాచలం నుంచి అడివివరం వరకు నిర్మించిన బీఆర్టీఎస్ రహదారిలో ఆస్తులు కోల్పోయిన బాధితులకు మంజూరు చేసిన టీడీఆర్ (ట్రాన్స్‌ఫరబుల్ డెవలప్‌మెంట్ రైట్) పత్రాలు చెల్లుబాటు అయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి ఎస్. సురేష్‌కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ అంశంపై వార్డు కార్పొరేటర్ పీవీ.నరసింహం, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వినతులపై ప్రభుత్వం స్పందించింది. మొత్తం 205 మంది లబ్ధిదారులకు జారీ చేసిన టీడీఆర్‌లు చెల్లుబాటులోకి వచ్చాయి.

రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషిన్ల ఆవిష్కరణ

పరికరాల ఆవిష్కరణలో పాల్గొన్న రిఫ్రిజిరేటర్లు ప్రొడక్ట్ హెడ్ అశోక్ బాబు, రీజనల్ బిజినెస్ హెడ్ కె.వి.కృష్ణాజీ, బ్రాంచ్ మేనేజర్లు ఎం.పవన్, యుగంధర్ తదితరులు

అక్కయ్యపాలెం, న్యూస్‌టుడే: డైమండ్ పార్కు సమీపంలోని సోనోవిజన్ షోరూంలో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ సంస్థ ప్రీమియం రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషిన్ల గ్రాండ్ లాంచింగ్ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. కార్యక్రమంలో రిఫ్రిజిరేటర్ల ప్రొడక్ట్ హెడ్ మసం అశోక్‌బాబు, రీజనల్ బిజినెస్ హెడ్ కె.వి.కృష్ణాజీ, బ్రాంచ్ మేనేజర్లు ఎం.పవన్, ఈ. యుగంధర్ ముఖ్యఅతిథులుగా పాల్గొని వాటిని ఆవిష్కరించారు. అల్ట్రా గ్లామ్ సిరీస్ సైడ్ బై సైడ్ రిఫ్రిజిరేటర్లతో పాటు ఆధునిక ఫీచర్లతో కూడిన ఫ్రంట్‌లోడ్, టాప్‌లోడ్ వాషింగ్ మెషిన్లను ఆవిష్కరించారు.

విశాఖ- బెంగళూరు ప్రత్యేక రైలు

రైల్వేస్టేషన్, న్యూస్‌టుడే: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విశాఖ-ఎస్ఎంవీటీ బెంగళూరు (08501/02) మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం కె.పవన్‌కుమార్ తెలిపారు. ★ ఈనెల 15న మధ్యాహ్నం 3.20 గంటలకు విశాఖలో బయలుదేరే రైలు, మర్నాడు మధ్యాహ్నం 12.45 గంటలకు బెంగళూరుకు చేరుతుంది. తిరుగు ప్రయాణంలో 16న మధ్యాహ్నం 3.50 గంటలకు ఎస్ఎంవీటీ బెంగళూరులో బయలుదేరే రైలు, మర్నాడు మధ్యాహ్నం 1.30 గంటలకు విశాఖ చేరుతుంది. ★ ఈ నెల 16న బయలుదేరాల్సిన రంగపర నార్త్- సికింద్రాబాద్ (05829) ప్రత్యేక రైలు రద్దు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

కాన్వాయ్ వాహనం ఢీకొని సీఐకి స్వల్ప గాయాలు

మాధవధార, న్యూస్‌టుడే: వివిధ కంపెనీలకు శంకుస్థాపన చేసేందుకు మధురవాడ ఐటీ హిల్‌కు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు కోసం ఏర్పాటు చేసిన వెయిటింగ్ కాన్వాయ్‌లోని ఓ వాహనం ఢీకొని బందోబస్తు నిర్వహిస్తున్న కంచరపాలెం సీఐ కె.రవికుమార్‌కు స్వల్ప గాయాలయ్యాయి. కాన్వాయ్‌లోని ఇన్నోవా వాహనం అక్కడే విధులు నిర్వహిస్తున్న కె.రవికుమార్ పైకి దూసుకురావడంతో వెంటనే ఇతర సిబ్బంది సీఐను వెనక్కి లాగడంతో కాళ్లపై నుంచి టైరు వెళ్లింది. డ్రైవర్ అప్రమత్తతో పెద్ద ప్రమాదం తప్పిందని పోలీసులు తెలిపారు.

చికెన్ ధరలు



(కిలోకి - రూ.లలో)

	వెన్‌కాబ్	బ్యాగ్
ఫారం గేటు	116	118
లైవ్	143	138
డ్రెస్డ్	207	246
స్కిన్‌లెస్	236	256

EENADU Classifieds

BUSINESS SERVICES

లోకేష్ గోల్డ్ లోన్స్ బ్యాంక్/ ప్రైవేట్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి అదేరోజు మార్కెట్ రేటుకు కొనబడును. ✆ 9848488068, 7799223300.

శ్రీవల్లి గోల్డ్ లోన్స్ బ్యాంకు/ ప్రైవేట్ తనఖాలో ఉన్న బంగారాన్ని విడిపించి అదేరోజు మార్కెట్ ధరకు కొనబడును, అధిక రుణం ఇప్పించబడును. ✆ 9908545224.

BUSINESS OFFER

మీకు సంఘంలో గుర్తింపు, విదేశాలలో సత్కారం మరియు మీ పేరున పోస్టల్ స్టాంపు ఆవిష్కరణ ఊహ కాదు నిజమే. ఇన్సూరెన్స్ రంగంలో అత్యున్నత పురస్కారంగా పేరు కల్గిన MDRT క్లబ్‌లో మెంబరుగా ఈ నెలలో చేరినయెడల సాధ్యమే. చివరి తేది 24-12-2025. Contact: 8790189686.

FOR SALE

Good Running UPVC Windows Fabricating Machine for Sale or Lease. Contact Phone Number: 9502138279.

BUILDING CONSTRUCTION

SEPTIC TANK CLEANING

సెప్టిక్‌ట్యాంక్ క్లీనింగ్ సర్వీసెస్. మీ ఇంటి వద్దకే మేము వచ్చి హైటెక్‌మెషిన్‌తో క్లీన్ చేయబడును. సంప్ర॥ రాజు॥ 9701191644, 9121970118.

EDUCATION

CRT, English Skills & Personality Development. Execellent Coaching with Multimedia Approach. Cont: 7780580303.

PEOPLE CARE

OLD AGE HOME

శ్రీనిజ ఓల్డ్ ఏజ్ హోమ్: వృద్ధులకు, పేషెంట్లకు ఏసీ, నాన్ ఏసి రూములతో రిటైర్మెంట్ హోమ్స్, ఇంటి వద్దకే సేవలు. రామాటాకీస్. 8919106992, 9059595022

REAL ESTATE

GENERAL

* **మీఇంటిపైగల** ఓపెన్ స్పేస్ అమ్మదలచిన / షేరింగ్‌కి ఇవ్వగలవారు. * 10 అ॥ రోడ్డు ఉన్న 100 నుండి 200 గ॥లోపు స్థలాలు అవుట్ రేట్ / డెవలప్‌మెంట్‌కు కావలెను. *కన్‌స్ట్రక్షన్ కంపెనీకై కొలెట్రల్ సెక్యూరిటీ కావలెను. Contact Ph: 9963585556.

FLAT FOR SALE

AKKAYYAPALEM

2 BHK flat North & South. Ready to occupy. Opp celebrations restaurant, Narasimha Nagar, NH5 Highway 48 bus stop. ✆ 8374764888.

DWARAKANAGAR

2BHK 1228Sft. New Premium Flats North Facing Ready to occupy (No GST) Nr. B.V.K. College, Dwarakanagar. 9542794669/ 9492458777.

RAMNAGAR

FLAT FOR SALE
SARADA TOWERS
Flat no: 401, East facing 1290 Sft, 2 Car parking available. at FACOR LAYOUT, SIRIPURAM
Near Sampath Vinayaka temple road
✆ 9652252524

SIRIPURAM

FLAT FOR SALE
VIP TOWERS
Flat no: 1305, West facing 2000 Sft, 2 Car parking available. at SIRIPURAM VIP ROAD VISAKHAPATNAM
✆ 9652252524

SEETHAMMADHARA

Rs.6999/Sft 3BHK Smart Flat 2450 Sft Google Automation, Touch Swiches, Glass Lift, Generator, 2 Parking. Contact Ph: 7893126804.

GENERAL

3BHK with modern wood work, E/F, 1350 Sft, 6 Yrs old, 100 ft. road & 2BHK 1060 Sft, W/F, 2 yrs old Ph:7997274447, 8639168165.

HOUSE FOR SALE

GENERAL

వేపగుంటదరి లక్ష్మీపురం, రాంపురంలలో 125 చ॥గ॥ సెల్లార్+ 2BHK క్రొత్త ఇల్లులు అమ్మకం. లోన్ సౌకర్యం రెడీ టు ఆక్యుపే. Contact Ph.: 8143142265.

LAND FOR SALE

GENERAL

పూసపాటిరేగ మం. గోవిందపురంరోడ్డు, హైవేకి 1/2km తా.రోడ్డు ఫేసింగ్, 9ఎకరాలు కొబ్బరితోట &13ఎకరాలు 100' రోడ్డు ఉన్న స్థలం సేల్. ✆ 9440255187

PLOT FOR SALE

ANANDAPURAM

తర్లువాడ గూగుల్ డేటా సెంటర్‌కి దగ్గరలో నార్త్ ఈస్ట్ ప్లాట్ అమ్మకానికి కలదు. 217 Sq.yds, రెండువైపుల 40ft రోడ్డు. VMRDA అప్రూవ్డ్. ✆ 9391793301.

BHOGAPURAM

CMR Gold Fields @ Savaravelli Jn. towards Sun-Ray Resort Road Premium Plots for Re-Sale. E/F, N/F 267, 533 Sq.Yds. 8309646918.

Rs. 15,999/- చ॥గ॥ భోగాపురం టోల్‌గేట్ ప్రక్కన హైవేఫేసింగ్ లేఅవుట్‌లో 202 చ॥గ॥ E/F అప్రూవ్డ్ ప్లాట్ అమ్మకం. ఫోన్ 9603434344.

KURMANNAPALEM

కూర్మన్నపాలెం ఉడా ఫేజ్ 6 మరియు అచ్యుతాపురం నందు అప్రూవ్డ్ ప్లాట్లు అమ్మకానికి కలవు. Contact Ph: 9848194727, 9390213103

TAGARAPUVALASA

COMMERCIAL PLOTS FOR SALE
366 Sq. yds TAGARAPULVALSA "Y"JN Towards Airport Road
150, 183 sq.yds Direct Highway facing plots, VIZIANAGARAM Road, Near Fresh Choice
✆ 9866844433

COMMERCIAL SPACE FOR SALE

GENERAL

Commercial Property for Sale @ Seethammadhara Stilt+ 5 Floors. Ready to occupy. Contact Phone: 9704646789.

TO LET

MADHURAWADA

VILLA FOR RENT
Panorama Hills, Villa No. Orchids - 85 Duplex, carpet 3350 Sft. Gated Community
95738 08097

COMMERCIAL

SIRIPURAM

Commrl 2 flrs1550sft each 3BHK lift car AC Furnishd kitchn cellar VIP Rd CBM Compound. Contact Ph: 9290876448, 9848194142

JOBS

We are Hiring: Telecallers & Site Supervisor (Civil) 1-3 Yrs. Exp. in Relevant Field. Walk-in-Interview. Contact: 8790721677.

Earn Extra Income Part/Full Time Looking For Young & Dynamic People. Contact Phone Number: 81062 82856.

Wanted Senior Driver Sagarnagar Near Iskon Temple Married Experienced Salary 16,000 - 18,000/- Contact Phone: 8328539794, 8121755558.

Wanted 1) Drawing Teacher/ Artist @Vsp 2) Civil Engg/ Supervisor @ Lambasingi. Contact Ph: 7674888221, 7780706507.

Need ENT EMRG Physician, CMO's, Nurses, Receptionist, Pro's Sriram Hospital, Ongole. Call & CV to 98495 95190, 76600 27789.

@@ Multinational Co. Needs 1.Admn. Manager (Rtd./ VRS) Experience in Office, 2.Telecaller. Good Salary. Ph.: 9848551846.

RECRUITMENT
One of World Largest Corporate Company Requires for Operations in Vizag
Special Invitation to Sales & MKTG Executives / Retired Government / Private Employees.
Part Time / Full Time
Age: above 40 only (Male/Female) Married.
• Salary: Fixed Payout • Flexible Work Timings • Huge Incentives
• Monthly Pension • Direct Company Offer • Family Medical Benefit • Domestic Family Trip • International & Domestic Family Trip
Call between 9AM to 7PM HR Ph: 76710 21629, 90143 21629.
Srinivas, Aishwarya Towers, R&B Jn., Nr. NAD Kotha Road, Vizag.

ప్రముఖ రియల్‌ఎస్టేట్ కంపెనీ నందు సీతమ్మధారలో పనిచేయుటకు *రిసెప్షనిస్ట్ (ఫిమేల్) *టెలీకాలర్స్ కావలెను. Qlf.: 10th to ఇంటర్. Contact: 7995555557.

URGENTLY REQUIRED
A Multicrore Organisation wanted the below candidates in Vizag Division & Branches.
❖DIVISIONAL MANAGERS - 5 No's
Qulf: Retd. Gr-1 officers in Govt. (Any Dept.). Yearly Package: 18-25 Lakhs (Negotiable)
❖PROBATIONARY OFFICERS
Age: 30+, Any Degree. Monthly Package: 60,000 - 90,000 (Negotiable)
Interviews on 13th & 15th Dec.
Cont: C. RAMAKRISHNA (DGM) SEETHAMMADHARA, VIZAG
✆ 9676811666

WANTED
MARKETING EXECUTIVES - 10
Freshers also can apply
DIGITAL MARKETING PERSON - Male
1-3 years experience
Salary Negotiable/ Depends on experience
Interview Date 14-12-25 10AM to 2PM
SREE SIVANI MULTI SPECIALITY HOSPITAL
2nd Left Lane from Collectorate Junction to Beach Road Down, Visakhapatnam
✆ 8008370739, 6303993392
Mail id: sreesivanihospital@gmail.com

వైజాగ్‌లో ప్రముఖసంస్థకు కొత్తగా బ్రాంచిలు ప్రారంభిస్తున్న సందర్భంగా 30 సం॥లు పైబడిన M/F హౌస్‌వైఫ్స్/ రిటైర్డ్‌పర్సన్స్ మేనేజర్స్‌గా కావలెను. మంచిజీతం +Incen కలదు. 9550097707

వైజాగ్ షాపింగ్ మాల్స్‌లో పనిచేయుటకు 18-35 వయసు. యువతి, యువకులు కావలెను. జీతం॥ 10,000-13,500 ఫుడ్, రూము 9704637370, 9949904532.

శ్రీతిరుమల ఆటోఫైనాన్స్ (3 వీలర్) నందు పనిచేయుటకు బిజినెస్ & కలెక్షన్ ఎగ్జిక్యూటివ్ కావలెను. జీతం॥ 18K + పెట్రోల్. లొకేషన్॥ నర్సీపట్నం. ✆ 9100960677.

వైజాగ్‌లోని తొట్లకొండ, రామాద్రిలో త్వరలో ప్రారంభం కానున్నహోటల్ కొరకు సూపర్‌వైజర్స్ కంప్యూటర్ నాలెడ్జి & సర్వీస్ బాయ్స్ (రూమ్స్ ఓన్లీ) కావలెను. మంచి జీతం. ✆ 7670827134, 7989089557.

ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీనందు ప్లాట్స్ సేల్ చేయుట కొరకు అనుభవంగల * మార్కెటింగ్ ఏజెంట్స్ * మార్కెటింగ్ సీనియర్ హెడ్స్ కావలెను. పార్ట్ టైం/ ఫుల్ టైమ్ మంచి కమీషన్స్ & ఆకర్షణీయమైన బోనస్ ఇవ్వబడును. గృహిణులు రిటైర్డు ఉద్యోగులు కూడా ఈ అవకాశం పొందవచ్చు. ఫోన్ : 7995555557.

MARKETING/ SALES

Hyd based Tissue MFG Company required field, sales, Executives, fresher/Experience, Bike must, Age 22-35, Resume 7997409992

FACULTY/ TEACHERS

Tutors for ECET, Polycet, Eamcet, (Maths,Physics, Chemist) & Faculty for MS Office, Tutors for ECE- PDC Dwarakanagar. 9397955328

గాజువాకలో విశాఖ డిఫెన్స్ అకాడమీ కొరకు టెలీకాలర్స్ కావలెను. Qul: ఇంటర్/ డిగ్రీ. జీ॥ 8K, 9AM- 6PM. ✆ 9848577745 / 9666694545.

DRIVERS

Experienced Auto driver age 20 to 45 years. Food and accommodation available. Contact Phone : 8897663366.

SECURITY GUARDS

జైగణేష్ సెక్యూరిటీ సంస్థలో విశాఖ స్టీల్‌ప్లాంటు ఏరియాలో సెక్యూరిటీ గార్డ్స్ 150 మంది 8 గం॥ డ్యూటీ. జీతం: 18815/- PF, ESI. సెక్యూరిటీ సూపర్‌వైజర్స్ 11 మంది (Ex-Service) జీతం: 22690/- సెక్యూరిటీ ఆఫీసర్ (Ex or Rtd పోలీస్ ఆఫీసర్) జీతం: 30000/- యూనిఫామ్-ఫ్రీ. ✆ 63091 17776.

సెక్యూరిటీ గార్డులు కావలెను. గాజువాక, అనకాపల్లి, గోపాలపట్నం ఏరియాల్లో 30 రోజులు పని చేయుటకు రోజుకి రూ॥ 550/-. వయస్సు: 20-50 సం॥ ✆ 9963157250 / 9381533726.

సెక్యూరిటీగార్డులు కావలెను RTC కాంప్లెక్స్, జగదాంబ ఏరియాలో 30రోజులు పనిచేయుటకు. రోజుకి రూ॥ 550/-. వయస్సు: 20-50 సం॥. సంప్ర॥ 9603216460, 6301352727.

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

తెరపై ఈనాడు
లక్ష్మీకాంత్ స్క్రీన్-1 రాజు వెడ్స్ రాంబాయి
స్క్రీన్-2 - ఆంధ్ర కింగ్ తాలూకా

నేడు 'డ్రగ్స్ వ్యతిరేక' పోటీలు

పరవాడ, న్యూస్‌టుడే: పరవాడ మండలం వెన్నెలపాలెం కల్యాణ మండపంలో శనివారం ఉదయం 9గంటల నుంచి పోలీసుశాఖ ఆధ్వర్యంలో డ్రగ్స్‌కు వ్యతిరేకంగా విద్యార్థులు తీర్చిదిద్దిన నమూనాల ప్రదర్శన పోటీల కార్యక్రమం ఉంటుందని డీఎస్పీ విష్ణుస్వరూప్, సీఐ మల్లికార్జునరావు తెలిపారు. పరవాడ సబ్ డివిజన్ పరిధిలోని పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు డ్రగ్స్ వ్యతిరేకంగా తయారు చేసిన నమూనాలను ప్రదర్శిస్తారన్నారు. ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేస్తామని పేర్కొన్నారు.

పెందుర్తి

మర్యాదపూర్వక కలయిక

పెందుర్తి, న్యూస్‌టుడే: విశాఖ పర్యటనకు విచ్చేసిన సీఎం చంద్రబాబునాయుడుని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు శుక్రవారం స్వాగతం పలికారు. ఈ మేరకు మధురవాడలోని ఐటీ హిల్-3 హెలిప్యాడ్ వద్ద సీఎంను మర్యాదపూర్వకంగా కలిశారు. విశాఖలో ఐటీ అభివృద్ధి కోసం చేస్తున్న కృషికి కృతజ్ఞతలు తెలిపారు.

మేమున్నాం.. మీకు తోడుగా

80085 74978 సమయం: ఉ॥ 10 నుంచి మ॥ ఒంటి గంట మధ్య

సబ్బవరం, న్యూస్‌టుడే: ?: సబ్బవరం శివారు గొల్లలపాలెం గ్రామంలో వ్యర్థాలు పేరుకుపోయి దుర్గంధం, దోమల బెడద వెంటాడుతోంది. - **పి. సన్యాసిరావు, గొల్లలపాలెం**
✓: క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకుంటాం. - **పి.ఆనందరావు, గ్రామ కార్యదర్శి, సబ్బవరం**

?: సబ్బవరం ఈబీసీ కాలనీలో, ఎన్టీఆర్ విగ్రహం వద్ద కాలువల్లో కొన్ని రోజులుగా వ్యర్థాలు పేరుకుపోయాయి. - **ఎం.బాలరాజు, సబ్బవరం** ✓: వెంటనే క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం. - **డి.ప్రసాదరావు, గ్రామ కార్యదర్శి, సబ్బవరం**

వేపగుంట, న్యూస్‌టుడే: ?: నాయుడుతోట సమీప రవినగర్ ప్రధాన రహదారిలో కొన్ని వీధిదీపాలు సక్రమంగా వెలగక కాలనీవాసులు ఇబ్బందులు పడుతున్నారు. - **వెంకటరావు, నాయుడుతోట** ✓: వెలగని వీధిదీపాలకు వెంటనే మరమ్మతులు చేయిస్తాం. - **హరి బహదూర్, ఏఈ, జోన్-8**

పరవాడ, న్యూస్‌టుడే: ?: పరవాడ మండలం పి.భోనంగి నుంచి మరిశవానిపాలెం వెళ్లే రహదారిపై గుంతలు పడి రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నాం. - సన్యాసిరావు, పి.భోనంగి
✓: త్వరలో మరమ్మతులు చేపట్టేందుకు కృషి చేస్తాం. - **లలిత, ఏఈ, ఆర్అండ్‌బి**

గ్రామాల్లో ఉచిత సంచార వైద్య సేవలు

పరవాడ, న్యూస్‌టుడే

పరవాడ జవహర్‌లాల్‌నెహ్రూ ఫార్మాసిటీ నిర్వాసిత గ్రామాల్లోని ప్రజల ఆరోగ్య పరిరక్షణకు రాంకీ ఫౌండేషన్ కృషి చేస్తోంది. రీసస్టైనబిలిటీ లిమిటెడ్ సంస్థ సహకారంతో ఫార్మా పరిసర గ్రామాల ప్రజల ముంగిటకే ఉచిత వైద్యసేవలు అందించేందుకు సీఎస్ఆర్‌లో భాగంగా రూ. 25లక్షలు వెచ్చించి అత్యాధునిక వసతులతో కూడిన 'మొబైల్ హెల్త్ యూనిట్'ని అందుబాటులోకి తెచ్చింది. ఈ ఏడాది జులై 25 నుంచి ఫార్మా పరిసర 18 గ్రామాల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందిస్తూ సేవలు అందించి 50 రకాల మందులను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు.

■ ఈ హెల్త్ యూనిట్‌లో డాక్టర్, నర్సు, ఆరోగ్య కార్యకర్త, డ్రైవర్ ఉంటారు. వీరంతా వారికి కేటాయించిన గ్రామాలకు ఉదయం 9.30 గంటలకు చేరుకుని సాయంత్రం వరకు సేవలు అందిస్తారు. వీరి జీతాలు, మందులు, వాహనానికి డీజిల్ తదితర వాటికి ఏడాదికి రూ. 35లక్షలు వెచ్చిస్తున్నారు.

వాహనంలో ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న సిబ్బంది

రాంకీ ఫౌండేషన్ హెల్త్ మొబైల్ యూనిట్

ఇప్పటి వరకు వైద్యసేవలు పొందిన వారు

నెల	రోగుల సంఖ్య
జులై	216
ఆగస్టు	830
సెప్టెంబరు	1070
అక్టోబరు	878
నవంబరు	1262
డిసెంబరు 12వ తేదీ వరకు	608

■ ఈ వాహనంలో ఆక్సిజన్, బీపీ, షుగర్, మధుమేహ పరికరాలు, బరువు యంత్రం, ఆరోగ్య అవగాహన కార్యక్రమాల నిర్వహణకు టీవీ, సెంట్రల్ ఏసీ, రోగుల బెడ్లు, మందులు, వాష్‌బేషిన్, ఫైర్ సిలిండర్లు, ఇన్వర్టర్, జనరేటర్ తదితర సౌకర్యాలు ఉన్నాయి.

■ ఈ వాహనం ద్వారా ఫార్మాలోని పరవాడ, లంకెలపాలెం, గొర్లెవానిపాలెం, జీఎన్ ఎన్‌ఆర్‌ఎంపీ కాలనీ, బొర్లవానిపాలెం, తానాం, చినతాడి, తాడికాలనీ, పెదతాడి, కట్టవానిపాలెం, తిక్కవానిపాలెం, లేమర్తి, ఈ. బోణంగి ఫార్మాసిటీ కాలనీ, మంత్రిపాలెం జేఎన్ఎన్‌యూఆర్ఎం కాలనీ, ఇ.ఫార్మాసిటీ, భరణికం, బాపడుపాలెం, గొల్లపేట గ్రామాల్లో సంచార వైద్య సేవలు అందిస్తున్నారు.

■ ఫార్మా పరిసర గ్రామాల ప్రజలకు, పిల్లలకు ఉచిత వైద్యసేవలు అందించాలనే ఉద్దేశంతో మొబైల్ హెల్త్ యూనిట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చాం. ముఖ్యంగా గ్రామాల్లో వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు, ఆసుపత్రికి వెళ్లలేనివారు, మందులు కొనుగోలుకు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నవారికి 'మొబైల్' సేవలు ఎంతో మేలు చేస్తున్నాయి. ముమ్ముందు మరిన్ని గ్రామాలకు విస్తరిస్తాం. - శ్రీకాంత్, రాంకీ ఫౌండేషన్ డిప్యూటీ హెడ్

యువత సామాజిక సేవలో ముందుండాలి

ర్యాలీలో పాల్గొన్న కార్పొరేటర్ శానాపతి వసంత, కళాశాల విద్యార్థులు, నిర్వాహకులు

చినముషిడివాడ (పెందుర్తి), న్యూస్‌టుడే: యువత సామాజిక సేవ చేయడంలో ముందుండాలని 97వ వార్డు కార్పొరేటర్ స్వాతి సంపూర్ణ సభ్యురాలు శానాపతి వసంత అన్నారు. పెందుర్తికి చెందిన ఆదర్శ్ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో శుక్రవారం చినముషిడివాడ సమీప ద్రోణంరాజునగర్‌లో చేపట్టిన ఎన్ఎస్ఎస్ శిబిరాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాశాల కరస్పాండెంట్ జి.బియోఫిలస్, ప్రిన్సిపల్ ఫ్లోరా కార్పొరేటర్ దంపతులను సత్కరించారు. ఈ నెల 18వ తేదీ వరకు వివిధ సేవా కార్యక్రమాలు చేపడతామని, అందులో భాగంగా తొలిరోజు పర్యావరణ పరిరక్షణపై ర్యాలీ నిర్వహించినట్లు ప్రిన్సిపల్ పేర్కొన్నారు.

నైపుణ్య శిక్షణతో సత్ఫలితాలు

జగదాంబకూడలి, న్యూస్‌టుడే: సీఎంఎస్ ల్యాబ్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాన్ని అవసరమైన అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని సంస్థ డైరెక్టర్ జి.జగదీశ్వరరావు తెలిపారు. శుక్రవారం ద్వారకానగర్ సంస్థ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగుల, రూడకోట, నర్సత, ముంచంగిపుట్టు, పెదబయలు ప్రాంతాల్లో ఉన్న నిరుద్యోగ యువతకు 198 బెటాలియన్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్) సాయంతో శిక్షణ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో కమాండెంట్లు రామ్, భగత్‌సింగ్, తదితరులు పాల్గొన్నారు.

అవీ ఇవీ

■ బహుళ అంతస్తు భవనంలో అగ్నిప్రమాదం

పెందుర్తి, న్యూస్‌టుడే: జీవీఎంసీ 96వ వార్డు పెందుర్తి - పులగవానిపాలెం రోడ్డులోని యదువంశీ అపార్టుమెంట్స్‌లో శుక్రవారం ఉదయం స్వల్ప అగ్నిప్రమాదం జరిగినట్లు పెందుర్తి పోలీసులు తెలిపారు. ఆ వివరాలిలా.. స్థానికంగా ఒక ప్రయివేటు పాఠశాలలో ఉపాధ్యాయినిగా పని చేస్తున్న జె.మాధవి యదువంశీ అపార్టుమెంటు నాలుగో బ్లాక్‌లోని రెండో అంతస్తులో నివాసం ఉంటున్నారు. ఉదయం దేవుడి వద్ద దీపం వెలిగించాక ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లారు. తర్వాత ఇంట్లో నుంచి పొగలు రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకోగా.. అదే సమయంలో సబ్బవరం అగ్నిమాపక సిబ్బంది కూడా రావడంతో అందరూ కలిసి మంటలను పూర్తిస్థాయిలో ఆర్పివేశారు. స్థానికులు సకాలంలో స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పిందని పోలీసులు పేర్కొన్నారు.

■ ఆత్మీయ కలయిక

సబ్బవరం, న్యూస్‌టుడే: దేవీపురంలో శుక్రవారం సబ్బవరం మండలంలోని మాదిగ సామాజికవర్గ సమావేశం నిర్వహించారు. సీనియర్ నాయకులు గొట్టివాడ సన్యాసి ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రసంగించారు. భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక వివరించారు. ఈ కార్యక్రమంలో ఎం.ఆర్.పి.ఎస్. నేత గొట్టివాడ సామ్రాట్ కుమార్‌ను ఘనంగా సన్మానించారు. అప్పారావు, మనోహర్ తదితర నాయకులు పాల్గొన్నారు.

■ నిత్యావసరాల వితరణ

పరవాడ, న్యూస్‌టుడే: పరవాడ మండలం లంకెలపాలెం గ్రామానికి చెందిన వ్యాపారి చిట్టిబోయిన కోటేశ్వరరావు శుక్రవారం పెందుర్తి మండలం లక్ష్మీపురంలోని అంధుల ఆశ్రమ పాఠశాలకు సుమారు రూ.20 వేల విలువ గల నిత్యావసరాలు, సీలింగ్ ఫ్యాన్ వితరణగా సమకూర్చారు. ఈ మేరకు పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో వీటిని నిర్వాహకులకు అందజేశారు.

■ విద్యార్థులకు వైద్య పరీక్షలు

ఇస్లాంపేట(పరవాడ), న్యూస్‌టుడే: విద్యార్థులు చదువుతో పాటు ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని నమ్మిదొడ్డి పట్టణ ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి భవ్యతేజ అన్నారు. జీవీఎంసీ 77వవార్డు పరిధి ఇస్లాంపేట జడ్పీ ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఏర్పాటు చేసిన శిబిరంలో ఆమె మాట్లాడారు. 650 మందికి వైద్య పరీక్షలు చేపట్టి వారిలో 10 మందిని మెరుగైన వైద్యం కోసం నగరంలోని కేజీహెచ్‌కు పంపినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎం ప్రమీల, ఉపాధ్యాయులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

■ నూతన నియామకం

వన్‌టౌన్, న్యూస్‌టుడే : కింగ్‌జార్జ్ ఆసుపత్రి (కేజీహెచ్) నెఫ్రాలజీ విభాగం ప్రొఫెసర్‌గా డాక్టర్ జి.ప్రసాద్ నియమితులయ్యారు. గతంలో ఇక్కడ పని చేసిన ఆయన సాధారణ బదిలీల నేపథ్యంలో గుంటూరు జీజీహెచ్‌కు వెళ్లారు. అయితే కేజీహెచ్‌లో కిడ్నీ వ్యాధులకు సంబంధించి నూతన పరిశోధన ప్రాజెక్టు ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ... ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టులోకి మళ్లీ ప్రసాద్‌ను నియమిస్తూ ఆరోగ్యశాఖ కార్యదర్శి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

వేంకటాద్రిపై వైభవంగా తిరుమంజన సేవ

పెందుర్తి, న్యూస్‌టుడే: వేంకటాద్రిపై కొలువుదీరిన శ్రీనివాసుడికి శుక్రవారం విశేష స్నపన తిరుమంజనం జరిగింది. ఆలయ ప్రధానార్చకులు మహర్తి రామానుజాచార్యులు నేతృత్వంలో అర్చకులు వేకువజామున శ్రీవారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి ప్రాతఃకాల పూజలు జరిపారు. పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో కలియుగ దైవాన్ని అభిషేకించారు. నూతన వస్త్రాలతో అలంకరించి ధూపదీప సేవలు జరిపారు. విశేష నివేదనలు సమర్పించి అర్చనలు చేశారు.

ఘనంగా కాలభైరవ జయంతి

పెదగాడి (పెందుర్తి), న్యూస్‌టుడే: పెందుర్తి మండలం పెదగాడి గ్రామంలో కొలువైన స్వర్ణాకర్షణ కాలభైరవ స్వామి దేవాలయంలో శుక్రవారం కాలభైరవ జయంతి ఘనంగా జరిగింది. పీఠం నిర్వాహకుడు విశ్వసాయి గురూజీ ఆధ్వర్యంలో వేద పండితుడు శ్రీనివాస శర్మ కాలభైరవ స్వామికి రుద్రపాశుపత అష్టోత్తర సుగంధ ద్రవ్య అభిషేకం నిర్వహించారు. నువ్వులు, విప్పపువ్వుతో సహస్ర నామార్చన జరిపారు. అనంతరం విశేష నివేదనలు సమర్పించారు. సర్పంచి లావణ్య, 95వ వార్డు కార్పొరేటర్ ముమ్మన దేముడు, భక్తులు పాల్గొన్నారు.

మనమిత్ర సేవలపై ప్రచారం

ఫ్లెక్సీని ప్రదర్శిస్తున్న సచివాలయ సిబ్బంది

వి.జుత్తాడ (పెందుర్తి), న్యూస్‌టుడే: ప్రభుత్వం మనమిత్ర పేరిట అందిస్తున్న వాట్సాప్ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని గ్రామ సచివాలయాల విభాగం డిప్యూటీ ఎంపీడీవో రామారావు సూచించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన పెందుర్తి మండలంలోని వాలిమెరక జుత్తాడ గ్రామ సచివాలయాన్ని సందర్శించారు. సిబ్బంది బయోమెట్రిక్ హాజరు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వం 95523 00009 నంబరు ద్వారా అందిస్తున్న వాట్సాప్ సేవలను ప్రజలు వినియోగించుకునేలా అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచించారు. కౌశలం సర్వే, ఈకేవైసీ నమోదు, తదితర అంశాలపై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కూండ్రపు ప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా వనమిత్ర ఫ్లెక్సీని ప్రదర్శించారు.

అధికారులు సమన్వయంతో మెలగాలి

శిలాఫలకం ఆవిష్కరిస్తున్న ఎంపీపీ నాగమణి, పాలకవర్గ సభ్యులు, అధికారులు

పెందుర్తి, న్యూస్‌టుడే : గ్రామాల్లో వివిధ సందర్భాల్లో పర్యటించే అధికారులు స్థానిక ప్రజా ప్రతినిధులను సమన్వయం చేసుకోవాలని పెందుర్తి ఎంపీపీ మధుపాడ నాగమణి సూచించారు. మండల పరిషత్ సాధారణ సమావేశం శుక్రవారం ఎంపీపీ అధ్యక్షతన జరిగింది. పాలకవర్గ సభ్యులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు సర్పంచులు మాట్లాడుతూ గ్రామాల్లో పర్యటిస్తున్న అధికారులు తమకు సమాచారం ఇవ్వడం లేదని పేర్కొన్నారు. కీలక సమాచారాన్ని కూడా తమ దృష్టికి తీసుకురాకుండా క్షేత్రస్థాయిలో అమలు చేయడం వల్ల ప్రజలకు సమాధానం చెప్పలేని పరిస్థితి నెలకొందని వాపోయారు. దీనిపై ఎంపీడీవో గుండు అప్పలరాజు మాట్లాడుతూ ఇకపై సమాచార లోపం లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు.

■ గొరపల్లి పంచాయతీ పరిధిలోని కరకవానిపాలెం గ్రామంలో మండల పరిషత్‌కు చెందిన స్థలాన్ని సీవేజ్ ప్లాంటు నిర్మాణానికి ప్రతిపాదించడాన్ని సర్పంచి గొరపల్లి శ్రీను, ఎంపీటీసీ సభ్యుడు చిరికి దేముడు వ్యతిరేకించారు.

■ జంగాలపాలెం సర్పంచి గొరపల్లి నరసింగరావు మాట్లాడుతూ సరిపల్లి గ్రామ సచివాలయం పరిధిలో ఉన్న తమ గ్రామాన్ని గృహనిర్మాణ, వ్యవసాయ శాఖ సిబ్బంది పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేశారు.

■ చింతలగ్రహారం గ్రామానికి జీవీఎంసీ నీటి సరఫరా నిలిపివేసిన నేపథ్యంలో పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని సర్పంచి దాడి గోపి వెంకటలక్ష్మి కోరారు. ఈ సందర్భంగా ఐసీడీఎస్ సీడీపీవో నీలవేణి ఆధ్వర్యంలో పాలకవర్గం, అధికారులు బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు.

■ అంతకుముందు మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో పాలకవర్గ సభ్యుల పేర్లతో కూడిన నూతన శిలాఫలకాన్ని ఎంపీపీ నాగమణి తదితరులు ఆవిష్కరించారు. అనంతరం ఎంపీపీ పుట్టినరోజు సందర్భంగా ఆమెను ఘనంగా సత్కరించారు. జెడ్పీటీసీ సభ్యురాలు ఉప్పిలి దేవి, ఎంపీటీసీ సభ్యులు, మండల పరిషత్ పరిపాలనాధికారి కొల్లి వెంకటరావు, డిప్యూటీ ఎంపీడీవో కామేశ్వరరావు, వివిధ శాఖల అధికారులు, సర్పంచులు పాల్గొన్నారు.

ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే చర్యలు తప్పవు

దేశపాత్రునిపాలెం(పరవాడ), న్యూస్‌టుడే: పరవాడ మండలం దేశపాత్రునిపాలెంలోని ప్రభుత్వ భూముల్లో శుక్రవారం హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసినట్లు ఆర్.ఐ. రామన్న, వీఆర్వో సాయి తెలిపారు. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని అందిన సమాచారం మేరకు సుమారు 2.50 ఎకరాల భూముల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి వాటిని స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ భూములు ఆక్రమించుకోవడం చట్టరీత్యా నేరమని, ఎవరైనా ఆక్రమణలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో సర్వేయర్లు శ్రీనివాసరావు, శంకర్ తదితరులు పాల్గొన్నారు.

రెవెన్యూ అధికారులు ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డు

కాలువ పనులకు సరిహద్దులు గుర్తించాలి

తహసీల్దార్ చిన్నికృష్ణ, ఇతర అధికారుల నుంచి వివరాలు తెలుసుకుంటున్న ఆర్డీవో షేక్ ఆయిషా

సబ్బవరం, న్యూస్‌టుడే: ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టులో భాగంగా కాలువ పనులు చేపట్టేందుకు భూముల సరిహద్దులు గుర్తించాలని ఆర్డీవో షేక్ ఆయిషా అన్నారు. మండలంలోని నల్లరేగులపాలెంలో శుక్రవారం ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా పోలవరం కాలువకు సేకరించిన భూ స్థితిగతులను మ్యాప్‌లో పరిశీలించారు. ఆ మేరకు తహసీల్దార్ బి.చిన్నికృష్ణ నుంచి వివరాలు తెలుసుకున్నారు. మండల సర్వేయర్ లాలం అప్పారావు, ఆర్ఐ బి.వీరయ్య తదితరులు పాల్గొన్నారు.

సబ్బవరం తాలూకా యూనిట్ ఎన్నిక ఏకగ్రీవం

సబ్బవరం, న్యూస్‌టుడే: అనకాపల్లి జిల్లా సబ్బవరం తాలూకా యూనిట్ ఎన్నికలు శుక్రవారం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏకగ్రీవంగా జరిగాయి. అధ్యక్షులుగా కె.జేసుదాస్, అసోసియేట్ అధ్యక్షుడుగా నర్సింగరావు ఎంపికయ్యారు. మిగిలిన వారిలో జి.శ్రీనివాసరావు, ఫణికుమార్, రమణరావు, నారాయణరావు, కిరణ్‌కుమార్, జానకిరామ్, విజయకుమారి, రేణుక, నాగిని దేవి, నాగభూషణ్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. వారిని అనకాపలి జిల్లా అడ్‌హక్ కమిటీ ఛైర్మన్ పీలా సూర్యనారాయణ తదితరులు అభినందించారు.

నూతన కార్యవర్గ సభ్యులు

మత్స్య పరిశ్రమలో విలువ జోడింపునకు ఆకాశమే హద్దు

ఏయూ ప్రాంగణం, న్యూస్‌టుడే: మత్స్య పరిశ్రమలో విలువ జోడింపునకు ఆకాశమే హద్దు అని భారత సముద్ర ఆహార ఎగుమతిదారుల సంఘం జాతీయ అధ్యక్షుడు జి.పవన్‌కుమార్ అన్నారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్(ఐసీఏఆర్), సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీ(సీఐఎఫ్‌టీ) సంయుక్తంగా బీచ్ రోడ్డులోని ఓ హోటల్‌లో శుక్రవారం మత్స్య విలువ జోడింపు రంగంలో స్థిరమైన వ్యాపార అవకాశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా జి.పవన్‌కుమార్ హాజరై మాట్లాడారు. సముద్ర ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల పర్యవేక్షకులు, మధ్య స్థాయి నిర్వాహకులు ప్రపంచ మార్కెట్‌లో పోటీ పడటానికి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సీఐఎఫ్‌టీ ఇన్‌ఛార్జి, శాస్త్రవేత్త డాక్టర్ బి.మధుసూదనరావు మాట్లాడుతూ మత్స్య, ఆక్వాకల్చర్ రంగాల్లో ఆవిష్కరణలను ప్రోత్సహిస్తుందన్నారు. అనంతరం 'వాల్యూ అడిషన్ అండ్ ప్రొడక్ట్ డైవర్సిఫికేషన్ ఆఫ్ నైల్ తిలాపియా' అన్న పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో పలువురు శాస్త్రవేత్తలు, మత్స్యకార సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

అధినేత అడుగు జాడల్లో నడుచుకోవాలి

నాగబాబును సత్కరిస్తున్న ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు, జనసేన నాయకులు, కార్యకర్తలు

వేపగుంట, న్యూస్‌టుడే: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ను ఆదర్శంగా తీసుకుని పార్టీ నాయకులు, కార్యకర్తలు నడచుకోవాలని జనసేన నేత, ఎమ్మెల్సీ కొణిదల నాగబాబు అన్నారు. వేపగుంట సమీప చీమలాపల్లి మీనాక్షి కన్వెన్షన్ కల్యాణ మండపంలో జనసేన క్రియాశీలక కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. పార్టీలో కష్టపడిన ప్రతీ ఒక్కరికీ తప్పనిసరిగా తగిన గుర్తింపు లభిస్తుందన్నారు. పార్టీ అధినేత 14ఏళ్లుగా ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చారన్న సంగతి అందరూ గుర్తించాలని సూచించారు. ఉత్తరాంధ్రలో జనసేన బలోపేతానికి కృషి చేస్తున్నామని అందులో భాగంగానే ఎచ్చెర్లలో పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి అక్కడి నుంచి ప్రతీ నియోజకవర్గంలో పర్యటిస్తున్నామన్నారు. త్వరలో పార్టీ క్రియాశీల సభ్యత్వ నమోదు ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా చేపడతామని, దీన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు మాట్లాడుతూ భవిష్యత్తులో జనసేన ప్రతినిధులు ఎక్కడ నుంచి పోటీ చేసినా గెలుపు తథ్యం అనే విధంగా కార్యకర్తలు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి విశాఖ రూరల్‌జిల్లాకు చెందిన పలు నియోజకవర్గాల నుంచి నాయకులు సుందరపు విజయ్‌కుమార్, గెడ్డం బుజ్జి, రాయపురెడ్డి కృష్ణ, పంచకర్ల సందీప్, నాగలక్ష్మి, కిరణ్‌ప్రసాద్, శివదత్తు, గంగులయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలతో నాగబాబు అంతర్గత సమావేశం నిర్వహించారు.

వసతిగృహ నిర్వాహకురాలిపై ఫిర్యాదు

నాయుడుతోట(వేపగుంట), న్యూస్‌టుడే: వసతిగృహంలో ఆశ్రయం పొందుతున్న ఓ బాలుడిని విచక్షణా రహితంగా కొట్టారని ఆరోపిస్తూ నగర పోలీసు కమిషనర్(సీపీ)కు శుక్రవారం ఫిర్యాదు అందింది. ఆ వివరాలిలా.. నాయుడుతోట సమీప రవినగర్‌లోని 'సేవా సమాజం'లో కొందరు విద్యార్థులు ఆశ్రయం పొందుతున్నారు. ఈ క్రమంలో బుచ్చిరాజుపాలెంకు చెందిన ఎర్రయ్య, రమ్యల కుమారులు శ్రావణ్‌కుమార్, విక్రం కూడా ఇక్కడ వసతి పొందుతూ స్థానిక పాఠశాలలో 6, 2వ తరగతులు చదువుతున్నారు. గత నెల 21వ తేదీన శ్రావణ్‌కుమార్‌ను సమాజం నిర్వాహకురాలు (ఉపాధ్యాయిని) మౌనిక వైరుతో కొట్టారంటూ తల్లిదండ్రులు సీపీకి ఫిర్యాదు చేయగా పెందుర్తి పోలీసులు విచారణ చేపట్టారు.

★ శ్రావణ్‌కుమార్ ఆరోజు వసతిగృహం నుంచి బయటకొచ్చి వేరొకరి ఇంటి వద్ద జామకాయలు కోసేందుకు యత్నించగా వారు ఆ బాలుడిని కొట్టినట్లు సమాచారం. ఈ క్రమంలో వసతిగృహ నిర్వాహకురాలిని కూడా మందలించారు. దాంతో 'మీ పిల్లలు సక్రమంగా ఉండడం లేదు. వారిని ఇక్కడి నుంచి మీతో తీసుకువెళ్లండి' అని ఆమె బాలుడి తల్లిదండ్రులకు సూచించారు. వారు స్పందించకపోవడంతో శ్రావణ్‌కుమార్‌ను వేరొక విద్యార్థితో వారింటికి పంపించేశారు. ఆ సమయంలో బాలుడి శరీరంపై ఉన్న దెబ్బలను తల్లిదండ్రులు గమనించారు. ఇదిలా ఉండగా ఎప్పుడో జరిగిన ఘటనపై తల్లిదండ్రులు ఎందుకు ఆలస్యంగా స్పందించారు? ఆ బాలుడ్ని కాలనీవాసులు కొట్టారా? నిర్వాహకురాలు కొట్టారా? అన్న విషయం విచారణలో తేలాల్సి ఉందని సీఐ సతీశ్‌కుమార్ పేర్కొన్నారు.

16న డైవింగ్ సపోర్టు క్రాఫ్ట్ కమిషనింగ్

డైవింగ్ సపోర్టు క్రాఫ్ట్

సింధియా, న్యూస్‌టుడే: భారతీయ నౌకాదళ అవసరాల నిమిత్తం నిర్మించిన 'డైవింగ్ సపోర్టు క్రాఫ్ట్-ఎ20'ను ఈనెల 16న కమిషనింగ్ జరపనున్నారని నేవీ వర్గాలు తెలిపాయి. సముద్ర అంతర్‌జలాల్లో డైవింగ్ ప్రమాణాల సామర్థ్యం పెంచేందుకు దోహదపడేలా మొత్తం అయిదు క్రాఫ్ట్‌లను ఇండియన్ నేవీ నిర్మిస్తోంది. ఈ అయిదింటిని కోల్‌కతాలోని టిటాగైల్ సిస్టమ్స్ లిమిటెడ్ (టీఆర్ఎస్ఎల్) నిర్మిస్తోందని, అలాగే ఈ నౌకను సదరన్ నేవల్ కమాండుకు చెందిన కొచ్చిలో కమిషనింగ్‌ను వైస్ అడ్మిరల్ సమీర్ సక్సేనా పర్యవేక్షణలో జరుపుకోనుందని వెల్లడించాయి. 390 టన్నుల సామర్థ్యంతో ఇండియన్ నేవీ (ఐఆర్ఎస్) నిబంధనలకు లోబడి చేపట్టిన నిర్మాణాన్ని విశాఖపట్నానికి చెందిన ఎన్ఎస్‌టీఎల్ జరిపిన ప్రయోగం విజయవంతమైందని వివరించాయి.

ఇంధన పొదుపుపై అవగాహన అవసరం

గోడపత్రికను ఆవిష్కరిస్తున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ తదితరులు

మధురవాడ, న్యూస్‌టుడే: రాష్ట్ర వ్యాప్తంగా ఇంధన పొదుపు ఉత్సవాలను ఉద్యమంగా నిర్వహించి ప్రజలకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ అన్నారు. శుక్రవారం విశాఖలో పర్యటించిన ఆయన బీచ్‌రోడ్డు సాగర్‌నగర్ వద్దనున్న ఏపీఈపీడీసీఎల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ఫర్ ఎనర్జీ ట్రాన్సిషన్ (సీఓఈఈటీ) భవనంలో నిర్వహించిన విద్యుత్తుశాఖ అధికారుల సదస్సులో పాల్గొన్నారు. ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు జరగనున్న ఇంధన పొదుపు ఉత్సవాల గోడపత్రికను ఏపీఈపీడీసీఎల్ సీఎండీ ఇమ్మడి పృథ్వీతేజ్, నెడ్‌క్యాప్ ఎండీ ఎం.కమలాకర్‌బాబు తదితరులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంధన పొదుపు వారోత్సవాలను పురస్కరించుకుని విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్, వక్తృత్వం పోటీలు నిర్వహించాలన్నారు. ప్రతి జిల్లాలో మహోద్యమంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్లు కె.ఎస్.విజయకృష్ణన్, ఎస్.రామసుందర్‌రెడ్డి, స్వప్నిల్‌దినకర్‌పుండ్కర్, ఎన్.ప్రభాకర్‌రెడ్డి, ఈపీడీసీఎల్ డైరెక్టర్లు టి.వి.సూర్యప్రకాష్, టి.వనజ, ఎస్.హరిబాబు, సీజీఎంలు ఎల్.దైవప్రసాద్, వి.విజయలలిత, బి.అశోక్‌కుమార్, పి.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

అన్నప్రసాద పథకానికి రూ.లక్ష విరాళం

పర్యవేక్షకుడు నరసింగరావుకు విరాళం చెక్కు అందిస్తున్న దాత శ్రీనివాసరావు

సింహాచలం, న్యూస్‌టుడే: శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామి వారి నిత్య అన్నప్రసాద పథకానికి మధురవాడ ప్రాంతానికి చెందిన శతపతి శ్రీనివాసరావు శుక్రవారం రూ.లక్ష విరాళంగా సమర్పించారు. విరాళాన్ని చెక్కురూపంలో అన్నప్రసాద విభాగం పర్యవేక్షకుడు పాలూరి నరసింగరావుకు అందజేశారు. అధికారులు దాతకు స్వామి వారి దర్శనం కల్పించారు. పండితులు వేదమంత్రాలతో ఆశీర్వదించి స్వామివారి ప్రసాదం, శేషవస్త్రాలు అందజేశారు.

ట్రస్టు సేవలు ప్రశంసనీయం

పరవాడ, న్యూస్‌టుడే: పరవాడ మండలం భరణికం గ్రామంలో హరిప్రియ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో శుక్రవారం పలు సేవాకార్యక్రమాలు నిర్వహించారు. 200 మంది పేదలకు దుప్పట్లు, 10మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.5వేలు చొప్పున ఉపకారవేతనాలు, అనారోగ్యంతో బాధపడుతున్న ముగ్గురికి వైద్య ఖర్చుల నిమిత్తం రూ.7500 నగదు, పదోతరగతి చదువుతున్న 20మందికి విద్యా సామగ్రిని సమకూర్చారు. వీటిని స్థానిక నాయకులు పంచకర్ల ప్రసాదు, మాసవరపు అప్పలనాయుడు, జబర్దస్త్ నటుడు సత్తిపండు చేతులమీదుగా పంపిణీ చేశారు. విశ్రాంత ఉక్కు ఉద్యోగి పెదిశెట్టి రామారావు తన కుమార్తె హరిప్రియ పేరిట ఓ ట్రస్టు ఏర్పాటు చేసి ఏటా ఆమె జయంతి సందర్భంగా పేదలకు సేవా కార్యక్రమాలు చేస్తుండడం ప్రశంసనీయమన్నారు. నాయకులు అప్పలనాయుడు, తాతారావు, తదితరులు పాల్గొన్నారు.

పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు అందిస్తున్న పంచకర్ల ప్రసాద్ తదితరులు

ఐటీ కంపెనీల రాకతో నిరుద్యోగుల్లో జోష్

మధురవాడ, న్యూస్‌టుడే: విశాఖలో పలు ఐటీ సంస్థలు ఏర్పాటుకు ముందుకు రావడం నిరుద్యోగులకు వరమని ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత్‌కుమార్ అన్నారు. రుషికొండ ఐటీ హిల్స్ వద్ద భూమిపూజ కార్యక్రమాలకు విచ్చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్‌కు సుమారు 200 మంది యువతీ, యువకులు హర్షాతిరేకాలతో స్వాగతం పలికారు. జై చంద్రబాబు, జై లోకేశ్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. విజనరీ లీడర్, థాంక్యూ సీఎం సార్ అంటూ ప్లకార్డులు పట్టుకుని ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు.

(c) eenadu

గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా విభాగాల్లోనూ సంస్కరణలు

- సమీక్షలో ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్

గ్రామీణాభివృద్ధి, ఆర్‌డబ్ల్యూఎస్ శాఖ అధికారులతో చర్చిస్తున్న పవన్ కల్యాణ్

ఈనాడు, అమరావతి: పంచాయతీరాజ్‌శాఖ తరహాలో గ్రామీణాభివృద్ధి, గ్రామీణ తాగునీటి సరఫరా విభాగాల్లోనూ సంస్కరణలు చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ నిర్ణయించారు. క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పరిపాలన ప్రక్రియలో సంస్కరణలు అవసరమని ఆయన అన్నారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్‌శాఖ, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ తాగునీటి సరఫరా విభాగాల అధికారులు, ఇంజినీర్లతో ఉప ముఖ్యమంత్రి శుక్రవారం సమావేశమయ్యారు. రెండు విభాగాల్లో ఉద్యోగుల ప్యాట్రన్, క్షేత్ర స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు ఉన్న హోదాలు తదితర అంశాలపై ఆయన చర్చించారు. 'గ్రామీణాభివృద్ధి విభాగం ద్వారా అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన పనులు వేగవంతం కావాలి. అభివృద్ధిపై ప్రజల్లో సంతృప్తి స్థాయి పెంచే విధంగా మార్పులు, చేర్పులు చేయాలి. స్వచ్ఛ రథం, మ్యాజిక్ డ్రైన్ వంటి కొత్త ఆలోచనలతో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి. ఉద్యోగులకు ప్రోత్సాహకరమైన భరోసా కల్పించే పరిస్థితి తీసుకురావాలి. ప్రజలకు మెరుగైన రోడ్లు, స్వచ్ఛమైన నీరు అందించాలి. జలజీవన్ మిషన్ పనులపై నిరంతర పర్యవేక్షణ ఉండేలా సాంకేతిక పరంగా శాఖలో మార్పులు అవసరం. ఇప్పటికే ఉన్న నీటి సరఫరా పథకాల అమలు సమర్థంగా సాగాలి. నీటి నాణ్యత ప్రమాణాల పరీక్షలు సక్రమంగా చేపట్టాలి' అని పవన్‌కల్యాణ్ ఆదేశించారు.

సంస్కరణలపై నివేదికలివ్వండి

'ఉపాధి హామీ పథకంతో శ్రామికులతోపాటు ప్రజల్లో సానుకూలత పెంచే బాధ్యత ప్రతి ఉద్యోగిపై ఉంది. గ్రామ సభల్లో తీర్మానాల మేరకు చేస్తున్న పనులపై ఎప్పటికప్పుడు సమీక్షలు చేపట్టాలి. చేపట్టే సంస్కరణలు అంతిమంగా ప్రజలకు మేలు కలిగేలా ఉండాలి. గ్రామీణాభివృద్ధి, గ్రామీణ తాగునీటి సరఫరా విభాగాల్లో చేపట్టాల్సిన సంస్కరణలు, ఉత్తమ విధానాలపై నివేదిక ఇవ్వాలి' అని ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ కృష్ణ తేజ, మంత్రి ఓఎస్డీ వెంకటకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

విమాన ఛార్జీలపై పరిమితులు విధించే అధికారం ప్రభుత్వానికి ఉంది

అదే ఏకైక పరిష్కారం కాదు: కె.రామ్మోహన్ నాయుడు

లోక్‌సభలో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి కె.రామ్మోహన్‌నాయుడు

దిల్లీ: అసాధారణ పరిస్థితుల్లో విమాన ఛార్జీలపై పరిమితులు విధించే అధికారం ప్రభుత్వానికి ఉందని, అయితే అదే ఏకైక పరిష్కారం కాదని పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. లోక్‌సభలో 'విమాన ఛార్జీల నియంత్రణకు తగిన చర్యలు' అనే అంశంపై ప్రైవేట్ సభ్యుడు ప్రవేశపెట్టిన తీర్మానంపై శుక్రవారం ఆయన మాట్లాడుతూ, దేశంలో విమానాలు తగినంత సంఖ్యలో లేవని, వీటిని దేశీయంగా తయారుచేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. మిగతా దేశాలతో పోలిస్తే.. భారత్‌లోనే విమాన ఛార్జీలు తక్కువగా ఉన్నాయన్న మంత్రి.. పౌర విమానయాన రంగం అభివృద్ధి చెందాలంటే నియంత్రణలు ఉండకూడదని, అప్పుడే మరిన్ని సంస్థలు మార్కెట్లోకి ప్రవేశిస్తాయని చెప్పారు. ప్రభుత్వ అధీనంలోని అలెయన్స్ ఎయిర్.. స్థిర విమాన ఛార్జీల విధానాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకొచ్చిందని, ఆ పథకం ప్రయాణికులకు ఏ విధంగా లబ్ధి చేకూర్చనుందో పరిశీలిస్తామని.. ఫీడ్‌బ్యాక్ కూడా తీసుకొని ప్రయివేట్ ఎయిర్‌లైన్స్‌లకు కూడా అలాంటి పథకాన్ని అమలు చేయాలా లేదా అనే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు. భారత విమానయాన సంస్థలు దాదాపు 1700 విమానాలకు ఆర్డర్లు పెట్టాయని, అంతర్జాతీయ సరఫరా గొలుసులో సమస్యల కారణంగా, వాటి అందజేత ఆలస్యమవుతోందని అన్నారు. వీటి కోసం నిరీక్షించకుండా, మేడిన్ ఇండియా విమానాలు తయారు చేయాలన్నది తమ ప్రభుత్వ సంకల్పమని తెలిపారు. ఇందు కోసం ఇప్పటికే హెచ్ఏఎల్.. రష్యా సంస్థతో ఒప్పందం కుదుర్చుకుందని వెల్లడించారు.

పండ్లు, చేపల ఉత్పత్తిలో రాష్ట్రం టాప్

- పండ్ల తోటల సాగులో టాప్ 2 మనమే
- 2024-25 ఆర్‌బీఐ గణాంకాల విడుదల



ఈనాడు, అమరావతి: దేశం మొత్తమ్మీద పండ్ల ఉత్పత్తిలో మన రాష్ట్రం మొదటిస్థానం దక్కించుకుంది. పండ్లతోటల సాగులో రెండో స్థానంలో నిలిచింది. రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా 2024-25 ఆర్థిక సంవత్సరం గణాంకాలు విడుదల చేసింది. దేశం మొత్తమ్మీద వివిధ అంశాల్లో ఏ రాష్ట్రం ఏ స్థానంలో ఉందో పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 1.93 కోట్ల టన్నుల పండ్ల ఉత్పత్తి చేస్తూ దేశంలోనే ప్రథమస్థానాన్ని దక్కించుకుంది. తర్వాత మహారాష్ట్ర 1.68 కోట్ల టన్నుల ఉత్పత్తితో రెండోస్థానంలో ఉంది. మధ్యప్రదేశ్ 1.02 కోట్ల టన్నుల ఉత్పత్తితో మూడోస్థానంలో ఉంది.

* 8.07లక్షల హెక్టార్లలో పండ్లతోటలు సాగు చేస్తూ దేశంలో రెండోస్థానంలో ఏపీ ఉండగా 8.96 లక్షల హెక్టార్లలో సాగు చేస్తూ మహారాష్ట్ర మొదటిస్థానంలో ఉంది.

చేపల ఉత్పత్తిలోనూ టాప్

చేపల ఉత్పత్తిలో దేశంలోనే మొదటి స్థానంలో ఏపీ నిలిచింది. రాష్ట్రంలో 51.58 లక్షల టన్నుల చేపల ఉత్పత్తి సాధిస్తున్నాం. ఆ తర్వాత పశ్చిమబెంగాల్ 22 లక్షల టన్నులతో రెండోస్థానంలో, ఉత్తర్‌ప్రదేశ్ 11.60 లక్షల టన్నులతో మూడోస్థానంలో ఉన్నాయి.

రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.15.93 లక్షల కోట్లు

ప్రస్తుత ధరల వద్ద రాష్ట్ర స్థూల ఉత్పత్తి 2024-25లో రూ.15.93 లక్షల కోట్లుగా రిజర్వ్ బ్యాంకు పేర్కొంది. స్థిరధరల వద్ద రూ.8.65 లక్షల కోట్లుగా తేల్చింది. సగటున రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.2,66,240 (ప్రస్తుత ధరల్లో), రూ.1,41,609 (స్థిర ధరల వద్ద)గా పేర్కొంది.

- సగటు రాష్ట్ర నికర ఉత్పత్తి ప్రస్తుత ధరల వద్ద రూ.14.22 లక్షల కోట్లు కాగా స్థిర ధరల వద్ద రూ.7.56 లక్షల కోట్లు
- బియ్యం ఉత్పత్తి 81.59 లక్షల టన్నులు
- ఆహారధాన్యాల ఉత్పత్తి రాష్ట్రం మొత్తమ్మీద 1.17 కోట్ల టన్నులు
- రాష్ట్రవ్యాప్తంగా వరిసాగు 20.77 లక్షల హెక్టార్లు
- సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో 74 మార్కులతో ఆంధ్రప్రదేశ్ పదో స్థానంలో ఉంది. తెలంగాణ కూడా ఇదే స్థానంలో నిలిచింది.

సగటు జీవన కాలం 70 ఏళ్లు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సగటు జీవనకాలం 70 ఏళ్లు. పురుషులు 68 ఏళ్లు జీవిస్తుండగా, మహిళలు ఐదేళ్లు ఎక్కువగా 73 ఏళ్లు జీవిస్తున్నారు. జాతీయ సగటు కూడా 70 ఏళ్లతో తెలుగు రాష్ట్రాలు సమంగా ఉన్నాయి. అత్యధిక జీవితకాలం ఉన్న జాబితాలో తెలుగు రాష్ట్రాలది 9వ స్థానం.

డిజిటలైజేషన్‌కు ఉద్యోగ సంఘాల ఆమోదం

- పింఛను ప్రయోజనాలు, జీపీఎఫ్ సేవలు మరింత పారదర్శకం
- నూతన విధానంపై ఉద్యోగ సంఘాల నేతలకు వివరించిన అధికారులు

సచివాలయంలో ఆర్థిక శాఖ నిర్వహించిన సమావేశానికి హాజరైన ఉద్యోగ సంఘాల నేతలు

ఈనాడు, అమరావతి: ఉద్యోగుల పదవీ విరమణ ప్రయోజనాలు, జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (జీపీఎఫ్) అందించేందుకు ప్రభుత్వం తీసుకొస్తున్న డిజిటలైజేషన్ విధానాన్ని ఉద్యోగ సంఘాలు ఆహ్వానించాయి. లోపాలకు తావు లేకుండా పకడ్బందీగా దీన్ని రూపొందించాలని ఆయా సంఘాల నాయకులు కోరారు. పెన్షనర్ల యాన్యువల్ వెరిఫికేషన్ ప్రక్రియను సైతం మొబైల్‌తో చేసుకునే సదుపాయం కల్పించడంపై సంతోషం వ్యక్తం చేశారు. పదవీ విరమణ ప్రయోజనాల ప్రాసెసింగ్ సిస్టమ్ (ఆర్‌బీసీ), జీపీఎఫ్ డిజిటలైజేషన్‌పై ఆర్థిక శాఖ శుక్రవారం సచివాలయంలో ఉద్యోగ సంఘాల నాయకులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించింది. వారి నుంచి అభిప్రాయాలు, సూచనలు స్వీకరించింది. ఈ విధానానికి ఉద్యోగ సంఘాల నేతలు ఆమోదం తెలిపారు. కొత్త విధానాన్ని ఆర్థిక శాఖ అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. ఉద్యోగులకు సంబంధించిన అన్ని అంశాలనూ ఒకే ప్లాట్‌ఫాంపైకి తీసుకొచ్చి సరళీకృతం చేస్తున్నామని వెల్లడించారు. ఉద్యోగి పని చేస్తున్న కార్యాలయంలో కామన్ అప్లికేషన్ ఫారం నింపితే మొత్తం ఎకౌంటెంట్ జనరల్ కార్యాలయం వరకు ప్రాసెస్‌లోనే పూర్తయ్యేలా రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఈ విధానంలో దరఖాస్తును ట్రాక్ చేసుకునే సదుపాయాన్ని ఉద్యోగి మొబైల్‌కి ఇస్తామన్నారు. పెన్షన్ ప్రతిపాదనల్లో ఏదైనా జాప్యమైతే వాటిపై ఫిర్యాదు చేయడానికి నిధి పోర్టల్‌లోనే ఫిర్యాదు సేకరణ విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రస్తుత మాన్యువల్ విధానంలో ఉన్న జాప్యాన్ని, మంజూరులో ఉన్న ఇబ్బందుల్ని, ఆథరైజేషన్, చెల్లింపుల్లో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలను అధిగమించడానికి ఈ విధానం ఉపయోగపడుతుందని వివరించారు.

దరఖాస్తు సరళతరం

– విద్యాసాగర్, ఛైర్మన్, ఏపీ ఐకాస

ఆర్థిక శాఖ తీసుకొస్తున్న విధానాన్ని ఆహ్వానిస్తున్నాం. పెన్షన్ ఆర్డర్ నేరుగా అధికారికి పంపించేలా ఉండాలి. పెన్షనర్ ఏ కార్యాలయానికీ వెళ్లే అవకాశం లేకుండా రూపకల్పన చేయాలి. జీఓ-100 ద్వారా పెన్షన్ చెల్లింపులు సరళతరం చేస్తూ ఇచ్చిన నిబంధనలను ఈ విధానంలోనూ చేర్చాలి. పెన్షనర్లకు ఏడాదికోసారి నిర్వహించే పరిశీలన సైతం మొబైల్ ద్వారా చేపట్టేలా సదుపాయం ఉండటం సంతోషకరం.

ఉద్యోగి ఫ్రెండ్లీ ప్రభుత్వం

– బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఛైర్మన్, ఏపీ ఐకాస అమరావతి

ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వమని నిరూపించుకునే విషయంలో భాగంగా ముందుగా ఈ విధానాన్ని తెచ్చారు. దీనికి సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు. లక్షలాది మంది పెన్షనర్లు, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఇంత త్వరగా చొరవ చూపడం అభినందనీయం.

వెసులుబాటు కల్పించాలి

– హృదయరాజు, అధ్యక్షుడు, ఏపీటీఎఫ్

డిజిటలైజేషన్‌లో పెన్షన్ ప్రతిపాదనలను రెండేళ్ల ముందు కాకుండా ఉద్యోగి చివరి ఇంక్రిమెంట్ పొందిన తర్వాత గానీ, సంవత్సరం ముందుగానీ ప్రతిపాదనలు పంపే అవకాశం కల్పించాలి. సర్వీసు రిజిస్టర్ల నిర్వహణ పకడ్బందీగా ఉండేటట్లు డీడీఓలకు సూచనలు చేయాలి.

ఆకట్టుకునేలా అరటినార సంచులు!

విజయవాడ నగరంలో ఏపీ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ఎక్స్‌పో-2025లో ఏపీ హ్యాండీక్రాఫ్ట్స్ ఏర్పాటు చేసిన లేపాక్షి స్టాల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ప్రదర్శనలో ఈ స్టాల్స్‌ను విభిన్నంగా రూపొందించారు. అరటినార, గుర్రపుడెక్కతో తయారు చేసిన బ్యాగులు, బుట్టలు, ఇతరత్రా వస్తువులను తాళ్ల సాయంతో వేలాడదీసి ప్రదర్శనకు ఉంచారు. రాష్ట్రంలో ఎక్కడ ఏ హస్తకళ ఉందో తెలిపేలా మ్యాప్‌ను రూపొందించారు. ఆయా హస్తకళలపై ఎంతమంది కళాకారులు ఆధారపడుతున్నారో సైతం చెప్పారు. కళంకారి, కొండపల్లి బొమ్మలు, బొబ్బిలి వీణ, తోలుబొమ్మలు సహా 15 ప్రాంతాల్లో రూపొందించే హస్తకళల వివరాలను పొందుపరిచారు.

– ఈనాడు, అమరావతి

యువత పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి


మాట్లాడుతున్న సంగీత దర్శకుడు రమణ గోగుల

సాగర్‌నగర్, న్యూస్‌టుడే: యువత ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా సృజనాత్మకత, ఆత్మవిశ్వాసంతో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని నార్త్ ఈస్ట్రన్ యూనివర్సిటీ (అమెరికా) సెంటర్ ఫర్ ఎమర్జింగ్ మార్కెట్స్ ఫౌండింగ్ డైరెక్టర్ డాక్టర్ రవిరామమూర్తి సూచించారు. గీతం డీమ్డ్ వర్సిటీలో శుక్రవారం నిర్వహించిన 'స్మార్ట్ ఐడియాథాన్' కార్యక్రమంలో ఆయన ప్రధానవక్తగా మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా చిన్న, మధ్య తరహా పరిశ్రమలే అనేక ఉద్యోగాలను సృష్టిస్తున్న దృష్ట్యా యువత ఆ దిశగా ఎదగాలన్నారు. స్టార్టప్‌లు ప్రారంభించడానికి యువత ముందడుగు వేయాలని ఆయా వర్సిటీ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్ డైరెక్టర్ గ్రేగ్ కాలియర్ పేర్కొన్నారు. ★ ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు రమణ గోగుల మాట్లాడుతూ టెక్నాలజీ కళలు, స్టోరీ టెల్లింగ్ కలయికలో నూతన ఆవిష్కరణలు ఏ విధంగా సాధించవచ్చునో వివరించారు. ఏటికొప్పాక హస్తకళాకారుడు డాక్టర్ సీవీ రాజు మాట్లాడుతూ ఏటికొప్పాక బొమ్మలను అంతర్జాతీయ మార్కెట్లకు ఎలా తీసుకెళ్లాలో వివరించారు. ప్యాడ్ మాన్ ఆఫ్ ఇండియాగా పేరొందిన డాక్టర్ అరుణాచలం మురుగనంతం, మానవహక్కుల కార్యకర్త, సామాజిక నిపుణుడు కిరణ్ చుక్కపల్లి, గీతం ప్రో-వీసీ ప్రొఫెసర్ వై.గౌతమ్‌రావు, స్కూల్ ఆఫ్ సైన్స్, బిజినెస్ డీన్‌లు, ప్రొఫెసర్లు అనంత రామకృష్ణ, రాజాఫణి పప్పు పాల్గొన్నారు. పలు కళాశాలల విద్యార్థులు తమ ఆవిష్కరణలపై మాట్లాడారు.

సోలార్ ప్రాజెక్టులను వేగవంతం చేయాలి

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్

జిల్లా కలెక్టర్లు, ఈపీడీసీఎల్ అధికారుల సమీక్షలో మాట్లాడుతున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్

మధురవాడ, న్యూస్‌టుడే: ఫీడర్ స్థాయిలో విద్యుత్తు వనరులను సౌరశక్తిగా మార్పు చేసే కార్యక్రమం ప్రారంభానికి ఈ నెలాఖరులోగా ఏపీఈపీడీసీఎల్ పరిధిలోని 11 జిల్లాలు సిద్ధం కావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ అధికారులకు సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతులమీదుగా వర్చువల్ విధానంలో ఒకేసారి శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. బీచ్‌రోడ్డు సాగర్‌నగర్ వద్దనున్న ఏపీఈపీడీసీఎల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ఫర్ ఎనర్జీ ట్రాన్సిషన్ (సీఓఈఈటీ) భవనంలో శుక్రవారం ఏపీఈపీడీసీఎల్ సీఎండీ ఇమ్మడి పృథ్వీతేజ్, నెడ్‌క్యాప్ ఎండీ ఎం.కమలాకర్‌బాబు, పలు జిల్లాల కలెక్టర్లతో సమీక్షించారు. పీఎం కుసుమ్, సూర్యఘర్, ఫీడర్ స్థాయి సోలారైజేషన్, ఎస్సీ, ఎస్టీ, రూఫ్‌టాప్ సోలార్, పీఎం ఈ డ్రైవ్, ఆర్‌డీఎస్ఎస్ తదితర పథకాలతో పాటు అన్ని ఎంఎన్ఆర్ ప్రాజెక్టులపై చర్చించారు. ఈ సందర్భంగా విజయానంద్ మాట్లాడుతూ... ఎస్సీ, ఎస్టీ గృహ వినియోగదారులకు రూఫ్‌టాప్ సోలార్ ప్లాంట్ల ఏర్పాటు పనులు వేగవంతం చేయాలన్నారు. పీఎం కుసుమ్ కింద ఫీడర్ సోలారైజేషన్‌లో ఈపీడీసీఎల్ పరిధిలోని 8 జిల్లాల్లో 220 మెగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటు చేయనున్న సోలార్ ప్లాంట్లకు భూసేకరణ త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. పీఎం ఈ డ్రైవ్ పథకంలో భాగంగా ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు, భూగర్భ విద్యుత్తు కేబుల్ పనులు, గ్రామీణ ప్రాంతాల ప్రజలకు 24 గంటల త్రీ ఫేజ్ విద్యుత్తు సరఫరా కోసం ఫీడర్ల విభజన తదితర పనులు వేగవంతం కావాలని అధికారులకు సూచించారు. అనంతరం ఏపీఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్ సంస్థ చేపట్టిన ప్రాజెక్టుల పురోగతిని వివరించారు. పీఎం సూర్యఘర్ పథకం కింద ఇప్పటి వరకు 35,676 గృహాలకు 114 మెగావాట్ల సామర్థ్యంతో రూఫ్‌టాప్ సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. నెలకు 10 మెగావాట్ల చొప్పున జరుగుతున్న ఇన్‌స్టాలేషన్లను రోజుకు 1 మెగావాట్ సామర్థ్యానికి పెంచేందుకు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. సమీక్షలో అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్లు కె.ఎస్.విజయకృష్ణన్, ఎస్.రామసుందర్‌రెడ్డి, స్వప్నిల్‌దినకర్‌పుండ్కర్, ఎన్.ప్రభాకర్‌రెడ్డి, ఈపీడీసీఎల్ డైరెక్టర్లు టి.వి.సూర్యప్రకాష్, టి.వనజ, ఎస్.హరిబాబు, సీజీఎంలు ఎల్.దైవప్రసాద్, వి.విజయలలిత, బి.అశోక్‌కుమార్, పి.శ్రీనివాస్, ఎస్ఈలు, ఈఈలు పాల్గొన్నారు.

పవన్‌కల్యాణ్‌కు క్రికెటర్ల సంతకాల బ్యాటు బహూకరణ

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు బ్యాట్ అందిస్తున్న ప్రశాంత్

పీఎంపాలెం, న్యూస్‌టుడే: టీ-20 ఆసియా కప్ గెలుచుకున్న భారత క్రికెటర్లతో సంతకాలు చేయించిన బ్యాట్‌ను ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌కు ఆసియా కప్ టీ20 మేనేజర్‌గా వ్యవహరించిన పీవీఆర్ ప్రశాంత్ గురువారం మంగళగిరిలో బహూకరించారు. ఈ అరుదైన బ్యాటును తనకు ఇవ్వడం పట్ల పవన్‌కల్యాణ్ సంతోషం వ్యక్తం చేశారు.

ఏయూతో వెస్టర్న్ ఆస్ట్రేలియా వర్సిటీ ఎంవోయూ

ఒప్పంద పత్రాలు చూపుతున్న ఇరు సంస్థల ప్రతినిధులు

ఏయూ ప్రాంగణం, న్యూస్‌టుడే: యూనివర్సిటీ ఆఫ్ వెస్టర్న్ ఆస్ట్రేలియా (యూడబ్ల్యూఏ) ఆంధ్ర విశ్వవిద్యాలయంతో శుక్రవారం అవగాహన ఒప్పందం చేసుకుంది. ఏయూలోని వైవీఎస్‌మూర్తి ఆడిటోరియంలో ఉపకులపతి జీపీ రాజశేఖర్ సమక్షంలో ఒప్పందపత్రాలపై ఏయూ రిజిస్ట్రార్ కె.రాంబాబు, యూడబ్ల్యూఏ ఉపకులపతి అమిత్ చెక్మ సంతకాలు చేసి మార్చుకున్నారు. అనంతరం యూడబ్ల్యూఏ - ఏయూ కెరియర్ ప్లానింగ్ అండ్ డెవలప్‌మెంట్ ఇన్షియేటివ్‌ను ప్రారంభించారు. గతంలో ఇరు వర్సిటీలు చేసుకున్న ఎంఓయూలు కార్యరూపం దాల్చి సత్ఫలితాలు ఇవ్వడంతో మరిన్ని రంగాలలో కలిసి పనిచేసే విధంగా ఈ ఎంవోయూ చేసుకున్నట్లు ఏయూ ప్రతినిధులు తెలిపారు. కార్యక్రమంలో ఏయూ రెక్టార్ పి.కింగ్, సీపీడీఈ డీన్ వజీర్ మహ్మద్, అవుట్‌రీచ్ డీన్ డి.లలిత భాస్కరి, యూడబ్ల్యూఏ ప్రో-వీసీ జెన్నిఫర్ హోవెల్, నషీద్ చౌదరి, ఏయూ కళాశాలల ప్రిన్సిపల్స్ తదితరులు పాల్గొన్నారు.

ముగిసిన శిక్షణ తరగతులు

జగదాంబకూడలి, న్యూస్‌టుడే: సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (సీపెట్) ఆధ్వర్యంలో 'కెమికల్, పెట్రోకెమికల్ ఇండస్ట్రియల్ సేఫ్టీ' అనే అంశంపై నగరంలోని ప్రైవేటు హోటల్లో నిర్వహించిన రెండు రోజుల శిక్షణ తరగతులు శుక్రవారం ముగిశాయి. పారిశ్రామిక భద్రత చర్యలు, నిబంధనలు, ఇతర అంశాలపై మొత్తం 11 సెషన్స్ జరిగాయి. శిక్షణకు హాజరైన 108 మంది భద్రత అధికారులకు సీపెట్ డైరెక్టర్ సీహెచ్. శేఖర్ చేతుల మీదుగా ధ్రువపత్రాలు అందించారు.


ధ్రువపత్రాలు అందజేస్తున్న డైరెక్టర్ సీహెచ్.శేఖర్

క్రీడా ప్రతిభకు పతకాలు

సుశ్రుత

శ్రీసాహితీ

వినీత్‌తో కోచ్‌లు సత్యం, చిట్టిబాబు

విశాఖ క్రీడలు, న్యూస్‌టుడే: నగరంలో జరుగుతున్న జాతీయస్థాయి రోలర్ స్కేటింగ్ పోటీల్లో విశాఖ క్రీడాకారులు సత్తా చాటి పతకాలు సాధిస్తున్నారు. శుక్రవారం పలు విభాగాల్లో క్రీడాకారులు ప్రతిభ చూపారు. బి.శ్రీసాహితీ ఫ్రీస్టయిల్‌లో స్వర్ణం, కె.సుశ్రుత పెయిర్ స్కేటింగ్‌లో స్వర్ణం, ఎ.వినీత్ పెయిర్ స్కేటింగ్‌లో స్వర్ణం, షో గ్రూప్‌లో స్వర్ణం, ఇన్‌లైన్ ఫ్రీ స్కేటింగ్‌లో స్వర్ణం సాధించారు. వారిని టోర్నీ నిర్వాహకులు, కోచ్‌లు ఆకుల పవన్‌కుమార్, సత్యం, చిట్టిబాబు తదితరులు అభినందించారు.

బాధ్యతల స్వీకరణ

కూర్మన్నపాలెం (ఉక్కునగరం), న్యూస్‌టుడే: విశాఖ ఉక్కు డైరెక్టర్‌గా (ఫైనాన్స్) నియమితులైన **వినయ్‌కుమార్** శుక్రవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆర్థిక రంగంలో రెండున్నర దశాబ్దాలకు పైగా అనుభవం ఉన్న వినయ్‌కుమార్ రాకతో విశాఖ ఉక్కు ఆర్థిక వ్యవస్థ గాడిన పడుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

నాలుగు విమానాలు రద్దు

ఎన్ఏడీకూడలి, న్యూస్‌టుడే: దేశవ్యాప్తంగా నెలకొన్న ఇండిగో విమాన సర్వీసుల సంక్షోభం నేపథ్యంలో శుక్రవారం విశాఖ నుంచి నాలుగు విమాన సర్వీసులు రద్దయినట్లు విమానాశ్రయం డైరెక్టర్ పురుషోత్తం తెలిపారు.

'ఎన్ఎస్ఆర్ఐటీ'లో జాతీయ స్థాయి హ్యాకథాన్ పోటీలు

ఆనందపురం, న్యూస్‌టుడే: ఆనందపురం మండలం శొంఠ్యాం ఎన్ఎస్ఆర్ఐటీ ఇంజినీరింగ్ కళాశాలలో శుక్రవారం జాతీయ స్థాయి హ్యాకథాన్ పోటీలు ప్రారంభమయ్యాయి. 24 గంటల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు. ఎన్ఎస్‌టీఎల్ సంస్థ ఎలక్ట్రోమ్యాగ్నటిక్ విభాగాధిపతి శాస్త్రవేత్త కోట శ్రీకాంత్, డైడాక్టిక్ ఫెస్టో ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈవో హరీష్ నాచ్నని ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ.. ఆధునిక సాంకేతికతతో డిజిటల్ రంగంలో వస్తున్న మార్పులపై దృష్టి సారించాలని సూచించారు. విద్యా నైపుణ్యాలు, సృజనాత్మకతతో ప్రజాప్రయోజనాత్మక ఆవిష్కరణలు చేయాలని పిలుపునిచ్చారు. ఇందులో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు తమ సంస్థలో ఇంటర్న్‌షిప్ ఇవ్వనున్నట్లు వీరు పేర్కొన్నారు. 8 రాష్ట్రాల్లోని 136 ఇంజినీరింగ్ కళాశాలల నుంచి 528 మంది ఈసీఈ విద్యార్థులు పాల్గొన్నట్లు కళాశాల సీఎంవో డా.పి.సుబ్బరాజు వెల్లడించారు. కార్యక్రమంలో కళాశాల అధినేత నడంపల్లి సత్యనారాయణరాజు, సీఎంవో డా.పి.సుబ్బరాజు, సీఎస్ఈ విభాగాధిపతి డా.బి.శివప్రసాద్, అధ్యాపకులు పాల్గొన్నారు.

విద్యార్థులతో మాట్లాడుతున్న డైడాక్టిక్ ఫెస్టో ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈవో హరీష్ నాచ్నని

ద్రవ ఉక్కు.. నేలపాలు

కూర్మన్నపాలెం(ఉక్కునగరం), న్యూస్‌టుడే: ఉక్కు కర్మాగారంలోని ల్యాడిల్ రిపేర్‌షాప్ విభాగంలో శుక్రవారం ద్రవ ఉక్కు నేలపాలైంది. బ్లాస్ట్‌ఫర్నేస్ నుంచి టీఎల్‌సీ ద్వారా తరలిస్తున్న ద్రవ ఉక్కు ప్రమాదవశాత్తు నేలపై పడిపోవడంతో పెద్ద శబ్దం వచ్చి, మంటలు వ్యాపించాయి. అక్కడే ఉన్న ఎండుగడ్డి, చెత్తకు నిప్పంటుకొని మంటలు భారీస్థాయిలో ఎగసిపడ్డాయి. విధి నిర్వహణలో ఉన్న అధికారులు సీఐఎస్ఎఫ్ అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో, వారు ఘటనాస్థలికి చేరుకుని మంటల్ని అదుపుచేశారు. కార్మికులెవరికీ గాయాలు కాకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

ఘటనాస్థలిలో ఎండు గడ్డికి నిప్పంటుకున్న దృశ్యం

పోషకాహారం, వ్యాయామంతో వ్యాధులు దూరం

జ్యోతి వెలిగిస్తున్న ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ ఆర్తి సారిన్

వన్‌టౌన్, న్యూస్‌టుడే: నిత్యం వ్యాయామం చేస్తూ, పోషకాహారం తీసుకుంటే వ్యాధులు దరి చేరవని వైద్య నిపుణులు అభిప్రాయపడ్డారు. ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ప్రివెంటివ్ అండ్ సోషల్ మెడిసిన్ (ఐఏపీఎస్ఎం), ఇండియన్ పబ్లిక్ హెల్త్ అసోసియేషన్ (ఐపీహెచ్ఏ) రాష్ట్ర కమిటీ సమావేశాలు శుక్రవారం ఏఎంసీ శతాబ్ది సమావేశ మందిరంలో ప్రారంభమయ్యాయి. ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ ఆర్తి సారిన్ ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి వెలిగించి, సదస్సు ప్రారంభించారు. రాష్ట్ర నలుమూలల నుంచి సుమారు 500 మంది వైద్యులు పాల్గొన్నారు. పలువురు నిపుణులు వివిధ అంశాలపై మాట్లాడారు. ఏఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ కేవీఎస్ఎం.సంధ్యాదేవి, కేజీహెచ్ పర్యవేక్షక వైద్యాధికారి డాక్టర్ ఐ.వాణి, ఏఎంసీ ఎస్‌పీఎం విభాగాధిపతి డాక్టర్ ఏ.కృష్ణవేణి, ప్రొఫెసర్ రాధాకుమారి, ఐఏపీఎస్ఎం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ జి.చైతన్య, ప్రధాన కార్యదర్శి డాక్టర్ పీజే.శ్రీనివాస్, ఐపీహెచ్ఏ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మురళీమోహన్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు.

లీజు ఉల్లంఘనలపై నోటీసులు

ఈనాడు, విశాఖపట్నం: అక్కయ్యపాలెంలోని పోర్టు స్టేడియంలో నోటీసు బోర్డులు శుక్రవారం సాయంత్రం వెలిశాయి. విశ్వనాథ్ స్పోర్ట్స్ అండ్ కన్వెన్షన్స్, విశ్వనాథ్ అవెన్యూస్(ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్‌లకు విశాఖ పోర్టు అథారిటీ రెండున్నరేళ్ల క్రితం ఈ స్టేడియంలోని కొన్నింటిని లీజుకు ఇచ్చింది. లీజుకు సంబంధించి నిబంధనలు ఉల్లంఘించారని పోర్టు అథారిటీ పలుమార్లు నోటీసులు జారీ చేసింది. స్టేడియంలోని ముఖ్యమైన ప్రదేశాల వద్ద శుక్రవారం పోర్టు సిబ్బంది హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. 'లీజు గడువు ముగిసింది. అనధికారికంగా ఆక్రమణలో ఉంది. ఈ సంస్థ చేసుకునే ఒప్పందాలకు పోర్టు అథారిటీ ఎటువంటి బాధ్యత వహించదు' అనేది ఆ బోర్డుల్లోని సారాంశం.

స్టేడియంలో పోర్టు సిబ్బంది ఏర్పాటు చేస్తున్న నోటీసు బోర్డు

(c) eenadu

భీమిలి

సినిమాలు

చిట్టివలస (తగరపువలస), న్యూస్‌టుడే

గణేశ్- అఖండ-2
రాములమ్మ- అఖండ-2
తాతా- అఖండ-2
సప్తగిరి- అఖండ-2

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

పద్మనాభం, న్యూస్‌టుడే : రేవిడి విద్యుత్తు సబ్‌స్టేషన్ పరిధిలో శనివారం నిర్వహణ పనుల కారణంగా విద్యుత్తు సరఫరా నిలిపివేయనున్నట్లు విద్యుత్తు శాఖ ఏఈ ఏ.జగన్మోహనరావు ఒక ప్రకటనలో తెలిపారు. కోరాడ ఫీడర్ పరిధిలో ఉన్న వెంకటాపురం, మజ్జిపేట, అన్నంపేట, గెద్దపేట, భద్రయ్యపేట, సుంకరపేట, లింగన్నపేట, బొత్సపేట, బుడ్డివలస, బి.ఆర్.తాళ్లవలస గ్రామాలకు ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు విద్యుత్తు సరఫరా నిలిపివేయనున్నట్లు ఏఈ తెలిపారు.

క్రీడల్లో ప్రతిభావంతులకు మంచి గుర్తింపు

విజేతలకు అవార్డు అందిస్తున్న ఏయూ న్యాయ కళాశాల ప్రిన్సిపల్ కె.సీతామాణిక్యం

ఏయూ ప్రాంగణం, న్యూస్‌టుడే: క్రీడల్లో ప్రతిభావంతులకు మంచి గుర్తింపు లభిస్తుందని ఏయూలోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ న్యాయ కళాశాల ప్రిన్సిపల్ కె.సీతామాణిక్యం పేర్కొన్నారు. ఏయూ న్యూ జిమ్నాజియం స్టేడియంలో అంతర్ కళాశాలల బ్యాడ్మింటన్ పోటీల్లో విజేతలకు శుక్రవారం బహుమతులు అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తోందన్నారు. ఏయూ క్రీడలు, వ్యాయామ విద్యాశాఖ సంచాలకులు ఎన్.విజయమోహన్ విజేతలను అభినందించారు. పురుషుల విభాగంలో ఎలమంచిలికి చెందిన గురజాడ అప్పారావు డిగ్రీ కళాశాల ప్రథమ స్థానంలో నిలవగా, ద్వితీయ స్థానంలో లంకపల్లి బుల్లయ్య, తృతీయ స్థానంలో తగరపువలస అనిట్స్ ఇంజినీరింగ్ కళాశాలలు నిలిచాయి. మహిళల విభాగంలో ఏవీఎన్ కళాశాల ప్రథమ స్థానం సాధించగా ద్వితీయ, తృతీయ స్థానాలను తగరపువలస అనిట్స్ ఇంజినీరింగ్, వాసవీ ఫార్మసీ కళాశాలలు సాధించాయి. కార్యక్రమంలో ఏయూ వ్యాయామ విద్యా విభాగాధిపతి ఎ.పల్లవి, వై.శ్రీనివాసరావు, కోచ్ శివ తదితరులు పాల్గొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా

99122 22247 సమయం: ఉ॥ 10 నుంచి మ॥ ఒంటి గంట మధ్య

ఎండాడ, న్యూస్‌టుడే: ?: ఎండాడ ట్యాంక్ బండ్ పరిసరాలు వ్యర్థాలతో పేరుకుపోయాయి. – బి.వెంకట్రావు ✓: పరిసరాల పరిశుభ్రతకు చర్యలు తీసుకుంటాం. – రవి, శానిటరీ ఇన్‌స్పెక్టర్

?: జనసేన పార్టీ కార్యాలయం (ఎండాడ) దారిలో కాలువల నుంచి దుర్వాసన వస్తోంది. – లక్ష్మణరావు ✓: కాలువల శుభ్రతకు చర్యలు చేపడతాం. - రవి, వార్డు శానిటరీ ఇన్‌స్పెక్టర్

?: అల్లూరి కూడలి(సాగర్‌నగర్) ఫుట్‌పాత్‌పై చెట్టుకొమ్మలు పేరుకుపోవడంతో దుర్వాసన వెదజల్లుతోంది. – కావేరి ✓: చెట్టు కొమ్మలు తరలించేలా చర్యలు తీసుకుంటాం. – రవి, వార్డు శానిటరీ ఇన్‌స్పెక్టర్

?: దసపల్లాహిల్స్(ఎండాడ)లో ఎంవీవీ గ్రీన్‌వ్యాలీ అపార్ట్‌మెంట్ పరిసరాల్లో చెత్త, మొక్కలు పేరుకుపోయాయి. – అపార్ట్‌మెంట్ వాసులు ✓: పరిసరాల శుభ్రతకు చర్యలు తీసుకుంటాం. – రవి, వార్డు శానిటరీ ఇన్‌స్పెక్టర్

?: ఈనాడు లేఅవుట్ (సాగర్‌నగర్)లో పదికి పైగా విద్యుత్తుపోలు మరమ్మతులకు గురయ్యాయి. – విజయ కృష్ణ ✓: విద్యుత్ పోల్‌లకు మరమ్మతులు చేపడతాం. –సాయిరాం, ఏఈ

?: ముబారక్‌కాలనీ(ఎండాడ) ప్రధాన దారి గతుకులమయంగా ఉంది. – తాజ్‌ముల్ ✓: త్వరలో రోడ్డు మరమ్మతులకు చర్యలు తీసుకుంటాం. – శ్రీనివాస్, ఏఈ

?: తులసీనగర్ (మధురవాడ)లో దారంతా బురదమయంగా ఉంది.– తులసీనగర్ వాసులు ✓: త్వరలో తారు రోడ్డు ఏర్పాటుకు చర్యలు చేపడతాం. –అయ్యప్పనాయుడు, జెడ్సీ

?: లచ్చిరాజు లేఅవుట్ (మధురవాడ)లో వీధి కుక్కల బెడద తీవ్రంగా ఉంది. – లేఅవుట్ వాసులు ✓: వీధి కుక్కల నివారణకు చర్యలు తీసుకుంటాం. – రాజా రవికుమార్, ఆరోగ్య అధికారి

దుకాణాలు.. కేటాయింపునకు మీనమేషాలు!

భీమునిపట్నం, న్యూస్‌టుడే

భీమిలిలోని లాల్‌బహదూర్ శాస్త్రి (ఎల్‌బీఎస్) జీవీఎంసీ మార్కెట్‌లో నిర్మించిన దుకాణాలను ప్రారంభించి నాలుగు నెలలు గడుస్తున్నా ఇంకా వ్యాపారులకు కేటాయించకపోవడంతో స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకీ తాత్సారమని ప్రశ్నిస్తున్నారు. భీమిలిలోని ఎల్‌బీఎస్ మార్కెట్‌లో కూరగాయలు, చేపల విక్రయాల కోసం గత 50 ఏళ్ల క్రితం నిర్మించిన రేకుల షెడ్లు శిథిలావస్థకు చేరాయి. దీంతో జీవీఎంసీ రెండేళ్ల క్రితం వీటిని కూల్చివేసింది. రైతుబజార్ తరహాలో రూ.కోటితో ఇక్కడ వ్యాపారుల కోసం 30 చిన్న పాటి దుకాణాలను నిర్మించారు. వీటిని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆగస్టు 21న లాంఛనంగా ప్రారంభించారు. నెలరోజుల్లో దుకాణాలను వ్యాపారులకు కేటాయిస్తామని చెప్పినా ఇప్పటికీ అతీగతీ లేదు.

భీమిలిలోని ఎల్‌బీఎస్ మార్కెట్‌లో ఖాళీగా ఉన్న దుకాణాలు

లోపల మద్యం సీసాలు ఇలా..

★ దీంతో ఖాళీగా ఉన్న దుకాణాలు మందుబాబులకు అడ్డాగా మారింది. రాత్రివేళ అక్కడ తిష్ఠ వేసి మద్యం తాగుతూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతుండటంతో స్థానికులు ఇబ్బందులకు గురవుతున్నారు.

అసౌకర్యాలతో అవస్థ: లాల్‌బహదూర్‌శాస్త్రి మార్కెట్‌లో పాత షెడ్లను తొలగించిన తర్వాత అక్కడున్న వ్యాపారులను పక్కనే ఉన్న గంట స్తంభం వద్ద ఖాళీ స్థలంలో గుడారాలను వేసి అక్కడకు తరలించారు. గత రెండేళ్లుగా ఇక్కడ కూరగాయలు అమ్మే వ్యాపారాలు ఎండ వానలకు అవస్థలు పడుతున్నారు. ఇక్కడ మరుగుదొడ్లు, తాగునీటి వంటి వసతులు లేకపోవడంతో ముఖ్యంగా మహిళలు ఇబ్బందులకు గురవుతున్నారు. అలాగే చేపలు అమ్మేవారికి సరైన వసతి లేక బీచ్ వద్ద రోడ్డు పక్కన అమ్ముతుండటంతో సందర్శకులు దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నారు. సకాలంలో దుకాణాలను కేటాయించకపోవడంతో జీవీఎంసీకి రావాల్సిన ఆదాయాన్ని సైతం కోల్పోవాల్సి వస్తోందని చెబుతున్నారు. ఈ దుకాణాలను తమకు అప్పగించాలని కోరుతూ ఎమ్మెల్యే గంటాకు పలువురు ఇప్పటికే విన్నవించారు. ఈ సమస్యను భీమిలి జెడ్సీ వి.అయ్యప్పనాయుడు వద్ద ప్రస్తావించగా త్వరలోనే ఈ దుకాణాలను వినియోగంలోకి తీసుకొస్తామని పేర్కొన్నారు.

ఘనంగా పాఠశాల సాంస్కృతిక వార్షికోత్సవం

కొమ్మాది, న్యూస్‌టుడే: బక్కన్నపాలెంలో ఉన్న సెయింట్ ఆన్స్ పాఠశాలలో సాంస్కృతిక వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా విద్యాశాఖ జోన్-1 ప్రాంతీయ విద్యాసంచాలకులు (ఆర్జేడీ) బి.విజయభాస్కర్ మాట్లాడుతూ చదువుతో పాటు ఇతర అంశాలను పిల్లలకు అలవాటు చేయడం ద్వారా మానసిక వికాసం సాధ్యపడుతుందన్నారు. విద్యార్థులు స్వాగత నృత్యం, దశావతారాలు, ప్రకృతి-సంరక్షణ, పంచభూతాలు, ఆపరేషన్ సింధూర్, క్రీస్తుజననం వంటి నృత్యరూపకాలను ప్రదర్శించి ఆకట్టుకున్నారు. అనంతరం వివిధ అంశాల విజేతలకు బహుమతులు అందించారు. రెవరెండ్ సిస్టర్ ఉడుమల సౌరిలు, ఎంఈవోలు సీహెచ్.రవీంద్రబాబు, పి.అనురాధ, ప్రధానోపాధ్యాయులు రెవరెండ్ సిస్టర్ పాతిమామేరి తదితరులు పాల్గొన్నారు.

నృత్యం చేస్తున్న విద్యార్థులు

ఇంధన పొదుపుపై అవగాహన అవసరం

గోడపత్రికను ఆవిష్కరిస్తున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ తదితరులు

మధురవాడ, న్యూస్‌టుడే: రాష్ట్ర వ్యాప్తంగా ఇంధన పొదుపు ఉత్సవాలను ఉద్యమంగా నిర్వహించి ప్రజలకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ అన్నారు. శుక్రవారం విశాఖలో పర్యటించిన ఆయన బీచ్‌రోడ్డు సాగర్‌నగర్ వద్దనున్న ఏపీఈపీడీసీఎల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ఫర్ ఎనర్జీ ట్రాన్సిషన్ (సీఓఈఈటీ) భవనంలో నిర్వహించిన విద్యుత్తుశాఖ అధికారుల సదస్సులో పాల్గొన్నారు. ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు జరగనున్న ఇంధన పొదుపు ఉత్సవాల గోపడత్రికను ఏపీఈపీడీసీఎల్ సీఎండీ ఇమ్మడి పృథ్వీ తేజ్, నెడ్‌క్యాప్ ఎండీ ఎం.కమలాకర్‌బాబు తదితరులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంధన పొదుపు వారోత్సవాలను పురస్కరించుకుని విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్, వక్తృత్వం పోటీలు నిర్వహించాలన్నారు. ప్రతి జిల్లాలో మహోద్యమంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్లు కె.ఎస్.విజయకృష్ణన్, ఎస్.రామసుందర్‌రెడ్డి, స్వప్నిల్‌దినకర్‌పుండ్కర్, ఎన్.ప్రభాకర్‌రెడ్డి, ఈపీడీసీఎల్ డైరెక్టర్లు టి.వి.సూర్యప్రకాష్, టి.వనజ, ఎస్.హరిబాబు, సీజీఎంలు ఎల్.దైవప్రసాద్, వి.విజయలలిత, బి.అశోక్‌కుమార్, పి.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

'జీవీపీ'లో సాంకేతిక సదస్సు ప్రారంభం

ముఖ్య అతిథి సురేశ్‌ను సత్కరిస్తున్న డాక్టర్ రాజగణపతి తదితరులు

సాగర్‌నగర్, న్యూస్‌టుడే: కేవలం మార్కులు కోసమే కాకుండా పాఠ్యాంశాలను లోతుగా అర్థం చేసుకుని చదివితే మంచి ఫలితాలు సాధించి భవిష్యత్తులో ఉన్నత స్థానాల్లో స్థిరపడొచ్చని ఇన్ఫోసిస్ (విశాఖపట్నం) డెలివరీ మేనేజర్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్ విభాగాధిపతి ఎన్.సురేశ్ పేర్కొన్నారు. రుషికొండ గాయత్రీ విద్యా పరిషత్ (జీవీపీ) డిగ్రీ అండ్ పీజీ కోర్సుల కళాశాల సీఎస్ఈ, సీఎస్ఈ (ఏఐ అండ్ ఎమ్ఎల్) విభాగాల ఆధ్వర్యంలో శుక్రవారం నుంచి 'ఆవిష్కర్' పేరిట నిర్వహిస్తున్న రెండు రోజుల సాంకేతిక సదస్సును ముఖ్య అతిథిగా ఆయన ప్రారంభించారు. గౌరవ అతిథి ఇన్ఫోసిస్ ప్రోగ్రామ్ మేనేజర్ కె.కిశోర్‌కుమార్, జీవీపీ సభ్యుడు డాక్టర్ పి.రాజగణపతి, ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె.ఎస్.బోస్, డైరెక్టర్ ప్రొఫెసర్ పి.వి.వినయ్, డీన్ ప్రొఫెసర్ డి.సరిత, విభాగాధిపతులు ప్రొఫెసర్లు ఎన్‌వీ రమణమూర్తి, జీఆర్ఎస్.మూర్తి మాట్లాడారు. బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

ముఖ్యమంత్రికి ఘన స్వాగతం

హిల్-3 వద్ద ముఖ్యమంత్రికి స్వాగతం పలుకుతున్న మంత్రి డీఎస్‌బీవీ స్వామి, పల్లా శ్రీనివాసరావు

మధురవాడ, న్యూస్‌టుడే: నగర పర్యటనకు విచ్చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి రుషికొండ ఐటీ హిల్-3పై ఉన్న హెలీప్యాడ్ వద్ద కూటమి నాయకులు, అధికారులు శుక్రవారం ఘన స్వాగతం పలికారు. మధ్యాహ్నం 12.10 గంటలకు హెలికాప్టర్ దిగిన ముఖ్యమంత్రి రోడ్డు మార్గంలో మధురవాడ హరిత నివాస సముదాయాల పక్కన 'కాగ్నిజెంట్' సంస్థ భూమిపూజ వేదిక వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి, మంత్రులు నారా లోకేశ్, కొండపల్లి శ్రీనివాస్, మేయర్ పీలా శ్రీనివాస్, ప్రభుత్వ విప్ గణబాబు, ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, పల్లా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణమూర్తి, విష్ణుకుమార్‌రాజు, కొండ్రు మురళీమోహన్, వంశీకృష్ణశ్రీనివాస్, పంచకర్ల రమేష్‌బాబు, సుందరపు విజయకుమార్, వీఎంఆర్డీఏ ఛైర్మన్ ప్రణవ్‌గోపాల్, ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టు ఛైర్మన్ సీతంరాజు సుధాకర్, ఏపీ ఆయిల్ సీడ్ కార్పొరేషన్ ఛైర్మన్ గండి బాబ్జీ, ఐటీ కార్యదర్శి కె.భాస్కర్, కలెక్టర్ ఎన్.హరేంధిరప్రసాద్, పోలీసు కమిషనర్ శంఖబ్రతబాగ్చీ, జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్, జేసీ మయూర్‌అశోక్, వీఎంఆర్డీఏ కమిషనర్ తేజ్‌భరత్ తదితరులు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.

ఐటీ హిల్స్ వద్ద మంత్రి లోకేశ్‌కు స్వాగతం పలుకుతున్న ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు

సత్వా వింటేజ్ సంస్థ శిలాఫలకం ఆవిష్కరణ వద్ద ముచ్చటిస్తున్న మంత్రి లోకేశ్, ఎమ్మెల్యే గంటా, సంస్థ ప్రతినిధి – న్యూస్‌టుడే, మధురవాడ

ఐటీ కంపెనీల రాకతో నిరుద్యోగుల్లో జోష్

మధురవాడ, న్యూస్‌టుడే: విశాఖలో పలు ఐటీ సంస్థలు ఏర్పాటుకు ముందుకు రావడం నిరుద్యోగులకు వరమని ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత్‌కుమార్ అన్నారు. రుషికొండ ఐటీ హిల్స్ వద్ద భూమిపూజ కార్యక్రమాలకు విచ్చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్‌కు సుమారు 200 మంది యువతీ, యువకులు హర్షాతిరేకాలతో స్వాగతం పలికారు. జై చంద్రబాబు, జై లోకేశ్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. విజనరీ లీడర్, థాంక్యూ సీఎం సార్ అంటూ ప్లకార్డులు పట్టుకుని ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు. హేమంత్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌కు దీటుగా విశాఖను ఏఐ హబ్‌గా తీర్చిదిద్దేందుకు మంత్రి లోకేశ్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. కార్యక్రమంలో సంబంధిత సంఘం సభ్యులు, నిరుద్యోగులు పాల్గొన్నారు.

16న డైవింగ్ సపోర్టు క్రాఫ్ట్ కమిషనింగ్

సింధియా, న్యూస్‌టుడే: భారతీయ నౌకాదళ అవసరాల నిమిత్తం నిర్మించిన 'డైవింగ్ సపోర్టు క్రాఫ్ట్-ఎ20'ను ఈనెల 16న కమిషనింగ్ జరపనున్నారని నేవీ వర్గాలు తెలిపాయి. సముద్ర అంతర్‌జలాల్లో డైవింగ్ ప్రమాణాల సామర్థ్యం పెంచేందుకు దోహదపడేలా మొత్తం అయిదు క్రాఫ్ట్‌లను ఇండియన్ నేవీ నిర్మిస్తోంది. ఈ అయిదింటిని కోల్‌కతాలోని టిటాగైల్ సిస్టమ్స్ లిమిటెడ్ (టీఆర్‌ఎస్‌ఎల్) నిర్మిస్తోందని, అలాగే ఈ నౌకను సదరన్ నేవల్ కమాండుకు చెందిన కొచ్చిలో కమిషనింగ్‌ను వైస్ అడ్మిరల్ సమీర్ సక్సేనా పర్యవేక్షణలో జరుపుకోనుందని వెల్లడించాయి.

అన్నప్రసాద పథకానికి రూ.లక్ష విరాళం

సింహాచలం, న్యూస్‌టుడే: శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామివారి నిత్య అన్నప్రసాద పథకానికి మధురవాడ ప్రాంతానికి చెందిన శతపతి శ్రీనివాసరావు శుక్రవారం రూ.లక్ష విరాళంగా సమర్పించారు. విరాళాన్ని చెక్కురూపంలో అన్నప్రసాద విభాగం పర్యవేక్షకుడు పాలూరి నరసింగరావుకు అందజేశారు. అధికారులు దాతకు స్వామివారి దర్శనం కల్పించారు. పండితులు వేదమంత్రాలతో ఆశీర్వదించి స్వామివారి ప్రసాదం, శేషవస్త్రాలు అందజేశారు.

పర్యవేక్షకుడు నరసింగరావుకు విరాళం చెక్కు అందిస్తున్న దాత శ్రీనివాసరావు

అంగన్‌వాడీ సిబ్బంది సమ్మెతో కేంద్రాల మూత

భీమునిపట్నం, న్యూస్‌టుడే: అంగన్‌వాడీ కేంద్రాల సిబ్బంది తమకు వేతనాలను పెంపుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ శుక్రవారం సమ్మెలోకి దిగడంతో భీమిలి ప్రాంతంలో అంగన్‌వాడీ కేంద్రాలు మూతపడ్డాయి. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలను పెంచాలని కోరుతూ ప్రభుత్వానికి పలుమార్లు విన్నవించుకున్నప్పటికీ పట్టించుకోకపోవడంతో సమ్మెలోకి దిగాల్సి వచ్చిందని వారు పేర్కొన్నారు. భీమిలి, ఆనందపురం, పద్మనాభం, విశాఖ రూరల్ మండలాల్లో అంగన్‌వాడీలను తెరవలేదు. దీనిపైన భీమిలి ఐసీడీఎస్ ప్రాజెక్ట్ అధికారి ఎం.శ్రీదేవి మాట్లాడుతూ భీమిలి ప్రాజెక్ట్ పరిధిలో ఉన్న మొత్తం 278 కేంద్రాల అంగన్‌వాడీ వర్కర్లు విశాఖ నగరంలో జరిగిన సమ్మెకు తరలి వెళ్లడంతో తాత్కాలికంగా మూతపడ్డాయని తెలిపారు.

బాలల సంరక్షణ కేంద్రానికి చేయూత

చిట్టివలస(తగరపువలస), న్యూస్‌టుడే: జనసేన భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త డా. పంచకర్ల సందీప్ పెళ్లిరోజు సందర్భంగా పార్టీ నాయకులు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. వార్డు అధ్యక్షుడు శంకర్‌రెడ్డి తాళ్లవలసలోని లిటిల్ హగ్స్ భరోసా అనాధ బాలల సంరక్షణ కేంద్రానికి బియ్యం బస్తా, నూనె డబ్బా, నిత్యావసరాలను శుక్రవారం అందించారు. కార్యక్రమంలో నాయకులు నాగేశ్వరరావు, నర్సింగ్, శేషు, తదితరులు పాల్గొన్నారు.

వైభవంగా అప్పన్న నిత్య కల్యాణం

స్వామి, అమ్మవార్లు

సింహాచలం, న్యూస్‌టుడే: సింహాద్రి అప్పన్న స్వామి నిత్య కల్యాణోత్సవం శుక్రవారం సింహగిరిపై వైభవోపేతంగా జరిగింది. అర్చకులు శ్రీదేవి, భూదేవి సమేత గోవిందరాజ స్వామిని శోభాయమానంగా అలంకరించి ఆలయ కల్యాణ మండపంలోని ఉత్సవ వేదికపై ఆశీనులను చేశారు. వేదమంత్రాలు, నాదస్వర మంగళవాయిద్యాల నడుమ దేవతామూర్తుల పరిణయ వేడుకను సంప్రదాయబద్ధంగా జరిపించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామిని దర్శించుకున్నారు.

పుట్టినరోజున మొక్కను నాటండి


మొక్కలు నాటుతున్న ఉపాధ్యాయులు, వాలంటీర్లు

కొమ్మాది, న్యూస్‌టుడే: ప్రతి ఒక్కరి పుట్టినరోజున మొక్కను నాటి సంరక్షణ బాధ్యతలను తీసుకోవాలని యాక్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ఎం.పద్మారావు సూచించారు. జీవీఎంసీ 5వ వార్డు సాయిరాం కాలనీలో ప్రభుత్వ పాఠశాల, వార్డు సచివాలయంలో యాక్ట్స్ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో పరిశుభ్రత-పచ్చదనం కార్యక్రమం నిర్వహించారు. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి డాక్టర్ ఉప్పాడ వెంకటరమణ, వాలంటీర్లు పాల్గొన్నారు.

నూతన నియామకం

హంస మహేష్‌ను అభినందిస్తున్న ఉప్పాడ అప్పారావు

పద్మనాభం, న్యూస్‌టుడే: భాజపా విశాఖ జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడిగా హంస మహేష్ నియమితులైనట్లు ఒక ప్రకటనలో తెలిపారు. పంచాయతీ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల్లోనూ మహేష్ పని తీరును గుర్తించిన పార్టీ అధినాయకత్వం కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడిగా నియమిస్తూ ఉత్తర్వులిచ్చింది. ఈ మేరకు భాజపా రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు ఉప్పాడ అప్పారావు మహేష్‌ను అభినందిస్తూ శుక్రవారం సత్కరించారు.

యూటీఎఫ్ కౌన్సిల్ సమావేశాలను విజయవంతం చేయాలి

ఆనందపురం, న్యూస్‌టుడే: ఈనెల 14న విశాఖపట్నంలోని ఎల్ఐసీ భవనంలో జరగనున్న యూటీఎఫ్ 50వ కౌన్సిల్ సమావేశాలను జయప్రదం చేయాలని యూటీఎఫ్ విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి టీ.ఆర్.అంబేడ్కర్ పిలుపునిచ్చారు. మండలంలోని లొడగలవానిపాలెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం జరిగిన మండల కౌన్సిల్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయ వ్యతిరేక విధానాలకు నిరసనగా ఉపాధ్యాయులకు చెల్లించవలసిన ఆర్థిక బకాయిలను తక్షణమే చెల్లించాలని తదితర అంశాలపై జిల్లా కౌన్సిల్ సమావేశంలో చర్చించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మండల యూటీఎఫ్ అధ్యక్షుడు ఎంవీఎస్.ప్రసాద్, ప్రధాన కార్యదర్శి సీహెచ్.అవతారం తదితరులు పాల్గొన్నారు.

కౌన్సిల్ సమావేశంలో ప్రతిజ్ఞ చేస్తున్న ఉపాధ్యాయులు

అడుగడుగునా గోతులు

రాజవీధికి వెళ్లే మార్గం సమీపంలో ప్రమాదకరంగా ఇలా..

చిట్టివలస (తగరపువలస), న్యూస్‌టుడే: పట్టణంలోని పలు ప్రధాన రహదారులు అధ్వానంగా ఉన్నాయి. తగరపువలస బైపాస్ కూడలి నుంచి బంగ్లామెట్ట శివాలయం వరకూ ప్రధానరోడ్డులో పలు చోట్ల గుంతలు దర్శనమిస్తున్నాయి. జాతీయరహదారి బైపాస్ మార్గంలో పరిసరాలు దుర్గంధభరితంగా ఉన్నాయి. వాడుకనీరు రోడ్డు పైకి రావడంతో వాహనాలు జారిపోతున్నాయి.

★ నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగించే తగరపువలస మార్కెట్, తాతా థియేటర్, అంబేడ్కర్ కూడలి, భీమిలి రోడ్డు, బంగ్లామెట్ట, రాజవీధి ప్రాంతాల్లో పలుచోట్ల రోడ్డు మధ్యలో ప్రమాదకరంగా గొయ్యిలు ఉన్నాయి. వాహనదారులు ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా ప్రమాదాల బారినపడే అవకాశం ఉంది. తాతా థియేటర్ ప్రాంతం నుంచి పాత మీసేవా మార్గంలో ఆంధ్రాబ్యాంక్ కూడలి పోయే మార్గంలోనూ ఇదే పరిస్థితి.

అధ్వానంగా తగరపువలస సమీప సర్వీసురోడ్డు

★ నమ్మివానిపేట నుంచి తగరపువలసకు వచ్చే రోడ్డు, బ్యాంకుకాలనీ నుంచి వలందపేటకి వెళ్లే మార్గం ఇలానే ఉంది. ఇక తగరపువలస శివారుల్లోని తాళ్లవలస గ్రామంలోని రోడ్లనీ దారుణంగా ఉన్నాయి. మరోవైపు సుఖీభవకాలనీ పక్క నుంచి నమ్మివానిపేట పాఠశాలకు పోయే మార్గం దారుణంగా ఉంది. చిట్టివలస-చిల్లపేటల మధ్య తిరిగే బొగ్గు రోడ్డు పలుచోట్ల పెచ్చులూడింది.

ఆదమరిస్తే ప్రమాదమే..

కొమ్మాది, న్యూస్‌టుడే: జీవీఎంసీ 6వ వార్డు కొమ్మాది జీసీసీ లే-అవుట్ వెనుక భాగంలో ఓ రహదారి గుండా వెళ్లే కాలువ ప్రమాదకరంగా మారింది. కాలువపై వంతెన నిర్మాణం నాసిరకంగా నిర్మించడంతో ఆ రహదారి వైపు వెళ్లే వాహనాలతో కొంతమేర దెబ్బతింది. దీంతో ఇనుపచువ్వలు సైతం ప్రమాదకరంగా బయటకు దర్శనమిస్తున్నాయి. రాత్రివేళ సమయంలో ప్రయాణం చేసే వాహనోచోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కారులు మీద వెళ్లే వారంతా ఆదమరిచి ప్రమాణం చేస్తే ఆయా టైర్లు గుంతలో పడి కూరుకుపోతున్నాయి. తీవ్రంగా శ్రమించి వెళ్లాల్సిన పరిస్థితి ఉందనీ సంబంధిత అధికారులు స్పందించి ప్రమాదకరంగా మారిన గుంతను పూడ్చి యథాస్థితికి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు.



ఇళ్ల నిర్మాణాల పరిశీలన

నిర్మాణంలో ఉన్న గృహాలను పరిశీలిస్తున్న మండల ప్రత్యేకాధికారిణి జ్ఞానవేణి

పద్మనాభం, న్యూస్‌టుడే : మండల ప్రత్యేకాధికారిణి కె.జ్ఞానవేణి కొవ్వాడ గ్రామంలో గృహ నిర్మాణ లేఅవుట్‌ను సందర్శించి ఇళ్ల నిర్మాణ పనుల పురోగతిని శుక్రవారం పరిశీలించారు. గ్రామంలో ఇంకా నిర్మాణంలో ఉన్న ఇళ్లు త్వరితగతిన పూర్తి చేసే విధంగా లబ్ధిదారులను చైతన్య పరచాలన్నారు. సచివాలయంలోని రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీడీవో వి.నగేష్, డిప్యూటీ ఎంపీడీవో బీవీ.రమణ తదితరులు పాల్గొన్నారు.

14న రక్తదాన శిబిరం

భీమునిపట్నం, న్యూస్‌టుడే: భీమిలి నీడీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 14న నిర్వహించే 26వ రక్తదాన శిబిరాన్ని యువత విజయవంతం చేయాలని ఆ సంఘం అధ్యక్షుడు కైతపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ మేరకు స్థానిక సన్ స్కూల్లో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో రక్తదానం ఆవశ్యకతను తెలియజేస్తూ విద్యార్థులతో ప్లకార్డుల ప్రదర్శన చేయించారు. అనంతరం శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఈనెల 14న స్కూలు ప్రాంగణంలో నిర్వహిస్తున్న శిబిరానికి రక్తదాతలు ముందుకు రావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం నిర్వాహకులు ఆర్.బసవకృష్ణ మూర్తి, ఎం.షణ్ముఖ రావు, ఎం.సూర్య శ్రీనివాస్, వి.శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.

ప్లకార్డులతో ప్రదర్శన చేస్తున్న విద్యార్థులతో నిర్వాహకులు

చిన్నారుల ఆనందోత్సాహం

కొమ్మాది, న్యూస్‌టుడే: మధురవాడ శిల్పారామం (జాతర) కళావేదికపై శనివారం నిర్వహించిన పీఎంపాలెం మూడవబస్టాపు వద్దనున్న లిటిల్ స్టెప్స్ పాఠశాల వార్షికోత్సవం నిర్వహించారు. పాశ్చాత్య నృత్యాలతో ఉత్సాహభరితమైన వాతావరణంలో చిన్నారులు ఉత్సాహంగా హోరెత్తించారు. ముఖ్య అతిథులుగా విశ్రాంత డిప్యూటీ కలెక్టరు ఎ.సుబ్బరాజు, మార్షల్ ఆర్ట్స్ కరాటే ఛాంపియన్, పర్వతారోహకులు భూపతిరాజు అన్మీష్‌వర్మలు పాల్గొని మాట్లాడారు. ప్రాథమిక విద్యను విస్మరించొద్దని, చదువుతో పాటు ఇతర అంశాలను పిల్లలకు అలవాటు చేయడం ద్వారా మానసిక వికాసం సాధ్యపడుతుందన్నారు. కార్యక్రమంలో ఏపీపీయూఎస్ఎంఏ (ఏపీ ప్రైవేటు అన్‌ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్.శ్రీనివాసరావు, జోనల్ అధ్యక్షులు ఎం.వి.రావు, ప్రిన్సిపల్స్ శైలజ, ప్రవీణలక్ష్మి, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

ఇంద్రకీలాద్రికి భవానీల పయనం

కొమ్మాది, న్యూస్‌టుడే: చంద్రంపాలెం జాతరగట్టుపై వెలిసిన దుర్గాలమ్మ అమ్మవారి ఆలయంలో మాలలు ధరించిన భవానీలు ఇరుముడి కట్టుకుని ఇంద్రకీలాద్రికి పెద్దఎత్తున పయనమయ్యారు. శుక్రవారం ఆలయ ప్రాంగణమంతా భవానీలతో కోలాహలంగా మారింది. 41 రోజులు దీక్ష చేపట్టిన భవానీలకు గురుభవానీలు పోతిన పెంటయ్య, టి.సురేష్, ఆలయ అర్చకులు పట్నాలమూర్తిశర్మల ఆధ్వర్యంలో ఇరుముడికట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పీఎంపాలెం ప్రాంతానికి చెందిన రవిప్రసాద్, జ్యోతి దంపతుల సహకారాలతో సుమారు 400 మంది స్వాములు, భవానీలకు భోజనాలు ఏర్పాటు చేశారు. ఆలయ కమిటీ అధ్యక్షులు పిళ్లా సూరిబాబు, కార్యదర్శి నాగోతి తాతారావు, నిర్వహణ కార్యదర్శి పోతిన శివ తదితరులు పాల్గొన్నారు.

అమ్మవారి ఆలయం నుంచి బయలుదేరిన భవానీలు

(c) eenadu

విశాఖ తూర్పు

లారీ డ్రైవర్‌కు జైలు, జరిమానా

విశాఖ లీగల్, న్యూస్‌టుడే : నిర్లక్ష్యంగా లారీ నడిపి, ఇద్దరి మృతికి కారణమైన డ్రైవర్‌కు ఏడాది కఠిన కారాగార జైలు శిక్షతో పాటు రూ.6వేలు జరిమానా విధిస్తూ న్యాయమూర్తి ఎం.ప్రదీప్‌కుమార్ తీర్పు ఇచ్చారు. 2024 ఫిబ్రవరి 12న నగరానికి చెందిన జె.లోకనాథం, కె.మీనా ద్విచక్ర వాహనంపై వస్తూ, విశాఖ వ్యాలీ పాఠశాల కూడలిలో సిగ్నల్ వద్ద ఆగారు. పార్వతీపురానికి చెందిన ఎం.మణికంఠ మధురవాడ వైపు నుంచి లారీని నడుపుకొంటూ వేగంగా వచ్చి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో వారిద్దరూ మృతి చెందారు. ఆరిలోవ పోలీసులు కేసు నమోదు చేసి, లారీ డ్రైవర్‌ను న్యాయస్థానంలో హాజరుపరిచారు. సాక్ష్యాధారాలు పరిశీలించిన న్యాయమూర్తి పైవిధంగా శిక్ష విధించారు.

మేమున్నాం.. మీకు తోడుగా

సమయం: ఉ॥ 10 నుంచి మ॥ ఒంటి గంట మధ్య
పెదవాల్తేరు, ఎంవీపీ కాలనీ: 8008574769
మద్దిలపాలెం: 9912120229

పెదవాల్తేరు, న్యూస్‌టుడే: ?: లాసన్స్‌బే కాలనీ రహదారులపై ఎక్కడికక్కడ వ్యర్థాలు పేరుకుపోయాయి. –శ్రీనివాసరావు, స్థానికులు ✓: రెండు రోజుల్లో సిబ్బందిని పంపి వ్యర్థాలు తొలగిస్తాం. –శ్రీనివాసరావు, శానిటరీ ఇన్‌స్పెక్టర్

ఆరిలోవ, న్యూస్‌టుడే: ?: 11వ వార్డు పరిధి పాత ఆరిలోవ అంబేడ్కర్ కూడలి, పార్వతీనగర్ పరిసరాల్లోని మురుగు కాలువల్లో వ్యర్థాలు పేరుకుపోయి దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నాం. –సింహాచలం నాయుడు, పాతఆరిలోవ ✓: వెంటనే పారిశుద్ధ్య కార్మికులతో వ్యర్థాలు తీయించి సమస్య పరిష్కరిస్తాం. –బంగారురాజు, శానిటరీ ఇన్‌స్పెక్టర్

మద్దిలపాలెం, న్యూస్‌టుడే: ?: 22వ వార్డు శివాజీపాలెంలోని తాండ్రపాపరాయ కల్యాణ మండపం సమీపంలో రహదారిపై వ్యర్థాలు పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతోంది. – రాంబాబు, శివాజీపాలెం ✓: తక్షణమే సిబ్బందిని పంపించి సమస్యను పరిష్కరిస్తాం. – శ్రీనివాస్, వార్డు శానిటరీ ఇన్‌స్పెక్టర్

స్పందనకు వందనం

ఎట్టకేలకు వ్యర్థాల తొలగింపు

ఆరిలోవ, న్యూస్‌టుడే: ముడసర్లోవ రిజర్వాయరులో వ్యర్థాలు పేరుకుపోయాయి. ఈ సమస్యపై 'ఈనాడు'లో వెలువడిన కథనానికి అధికారులు, నాయకులు స్పందించారు. 13వ వార్డు కార్పొరేటర్ కె.సునీత పర్యవేక్షణలో పారిశుద్ధ్య కార్మికులు వ్యర్థాలను తొలగించి పరిసరాలను శుభ్రం చేశారు.

పెదవాల్తేరు, న్యూస్‌టుడే: ఈస్టుపాయింట్ కాలనీ జీసీసీ సమీప నివాస ప్రాంతాల్లో కొద్ది రోజులుగా వ్యర్థాలు పేరుకుపోయాయి. ఈ సమస్యపై 'ఈనాడు'లో వెలువడిన కథనానికి 20వ వార్డు శానిటరీ ఇన్‌స్పెక్టర్ ప్రకాశరావు స్పందించారు. పారిశుద్ధ్య కార్మికులతో పరిసరాల శుభ్రత పనులు చేపట్టారు.

పూడికల తొలగింపు: మద్దిలపాలెం, న్యూస్‌టుడే: జీవీఎంసీ 20వ వార్డు రామలక్ష్మి అపార్టుమెంట్ ప్రాంతంలోని కాలువల్లో పూడికలు తొలగించడం లేదని శుక్రవారం 'ఈనాడు'లో ప్రచురితమైన వార్తకు వార్డు శానిటరీ ఇన్‌స్పెక్టర్ ప్రకాశ్ స్పందించారు. తక్షణమే సిబ్బందిని పంపించి పూడికలు తీయించి పరిసరాలను శుభ్రం చేయించారు.

మర్యాదపూర్వక కలయిక

పెదవాల్తేరు, న్యూస్‌టుడే: నగర పర్యటనలో భాగంగా నగరానికి చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును శుక్రవారం వీఎంఆర్‌డీఏ ఛైర్మన్ ఎం.వి.ప్రణవ్‌గోపాల్ కలిశారు. ఈ మేరకు మధురవాడలో ఐటీ సంస్థల ప్రారంభానికి వచ్చిన సీఎంను, అనంతరం ఐటీ మంత్రి నారా లోకేశ్‌ను ఆయన మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.

విద్యార్థులకు అవగాహన

ఆరిలోవ, న్యూస్‌టుడే: శ్రీకృష్ణాపురంలోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో శుక్రవారం తొమ్మిది, పది, ఇంటర్ తరగతులు చదువుతున్న విద్యార్థులకు మానసిక ఒత్తిడి, ఆందోళన అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. డిస్ట్రిక్ట్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్‌లో భాగంగా విద్యార్థులు ఒత్తిడికి గురి కాకుండా అవగాహన కల్పించామని మానసిక వైద్యులు నిత్య తెలిపారు. ఒత్తిడి, పరీక్షల భయంతో బాధ పడుతున్న విద్యార్థులకు వ్యక్తిగతంగా కౌన్సెలింగ్ ఇచ్చినట్లు తెలిపారు. చదువులో వెనుకబడిన వారిని గుర్తించి వారికి ప్రత్యేకంగా కౌన్సెలింగ్ ఇప్పించనున్నట్లు గురుకుల పాఠశాల వైస్ ప్రిన్సిపల్ సంపతిరావు లక్ష్మణరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్ పి.మురళి, ఉపాధ్యాయులు వై.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

రెండు రోజుల పాటు పుస్తక ప్రదర్శన

మద్దిలపాలెం, న్యూస్‌టుడే: ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి సతీమణి, మూర్తి ట్రస్టు ఛైర్‌పర్సన్ సుధామూర్తి నగరానికి వస్తున్న నేపథ్యంలో బీచ్‌రోడ్డులో శని, ఆదివారం రెండు రోజుల పాటు పుస్తక ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు హిమాలయ బుక్ వరల్డ్ ప్రతినిధి హిమాంశు ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. సుధామూర్తి రచించిన తెలుగు, ఆంగ్లంలో ముద్రించిన పుస్తకాలు ప్రదర్శనలో ఉంచనున్నట్లు తెలిపారు. నగర వాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

నేడు వయొలిన్ కచేరి

మద్దిలపాలెం, న్యూస్‌టుడే: విశాఖ మ్యూజిక్ అకాడమీ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం సిరిపురం పరిసరాల్లోని కళాభారతి ఆడిటోరియంలో హైదరాబాద్‌కు చెందిన ద్వారం సత్యనారాయణమూర్తి వయొలిన్ కచేరి నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. సాయంత్రం 6 గంటలకు కచేరి ప్రారంభమవుతుందన్నారు.

నూతన నియామకం

వన్‌టౌన్, న్యూస్‌టుడే : కింగ్‌జార్జ్ ఆసుపత్రి (కేజీహెచ్) నెఫ్రాలజీ విభాగం ప్రొఫెసర్‌గా డాక్టర్ జి.ప్రసాద్ నియమితులయ్యారు. గతంలో ఇక్కడ పని చేసిన ఆయన సాధారణ బదిలీల నేపథ్యంలో గుంటూరు జీజీహెచ్‌కు వెళ్లారు. అయితే కేజీహెచ్‌లో కిడ్నీ వ్యాధులకు సంబంధించి నూతన పరికరాల ప్రతిపాదనలు ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టులోకి మళ్లీ ప్రసాద్‌ను నియమిస్తూ ఆరోగ్యశాఖ కార్యదర్శి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

పరికరాలు ఉన్నాయి.. సిబ్బంది లేరు..

పెదవాల్తేరు, న్యూస్‌టుడే

పెదవాల్తేరులో నిర్మించిన రాష్ట్ర స్థాయి ఆహార ప్రయోగశాలలోని మైక్రో బయాలజీ విభాగం అందుబాటులోకి వచ్చింది. అవసరమైన పరికరాలను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేశారు. ఇప్పటికే కొన్ని నమూనాలను ట్రైలరన్‌గా పరిశోధనలు ప్రారంభించారు. రెండు సంవత్సరాల క్రితం ప్రధాని మోదీ వర్చువల్‌గా దీన్ని ప్రారంభించినా అధికారులు నిర్లక్ష్యం కారణంగా చాలాకాలం అందుబాటులోకి రాలేదు. గుత్తేదారు ఎట్టకేలకు పనులు పూర్తి చేయడంతో ప్రస్తుతం పరికరాలు అమర్చారు.

పెదవాల్తేరులో నిర్మించిన ఆహార ప్రయోగశాల

నియామకాలు చేపడితేనే.. ఆహార ప్రయోగశాలను అందుబాటులోకి తీసుకొచ్చినా సిబ్బంది విషయంలో నియామకాలు చేపట్టలేదు. గతంలో నలుగురు ఉండేవారు. అందులో ఇద్దరు శాస్త్రవేత్తలు, మరో ఇద్దరు సాంకేతిక సిబ్బంది ఉండేవారు. ప్రాంతీయ పరిశోధనశాలలో పనిచేస్తున్న మరో 16 మందిని కూడా రాష్ట్ర స్థాయి ఆహార ప్రయోగశాలలో పనిచేయడానికి అవకాశం కల్పించారు. అయితే మొత్తం 75 మంది అవసరం కాగా ప్రస్తుతం 19 మంది మాత్రమే ఉన్నారు. మరో 56 మంది సిబ్బందిని నియమించాల్సి ఉంది. త్వరితగతిన సిబ్బందిని నియమించి పూర్తి స్థాయిలో ప్రయోగాలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

సత్సాంగత్యంతోనే జీవనముక్తి

మద్దిలపాలెం, న్యూస్‌టుడే: సత్సాంగత్యంతోనే జీవనముక్తి కలుగుతుందని ప్రవచనకర్త ఆకెళ్ల విభీషణ శర్మ అన్నారు. ఎంవీపీకాలనీ సెక్టార్-6లోని భద్రం సామాజిక భవనం ప్రాంగణంలో రుషి పీఠం విశాఖ సత్సంగ్ ఆధ్వర్యంలో వేంకటేశ్వర స్వామి వైభవంపై నిర్వహిస్తున్న ప్రవచన కార్యక్రమం శుక్రవారం మూడో రోజుకు చేరుకుంది. వేంకటేశ్వర స్వామి జీవిత విశేషాలను భక్తులకు తెలియజేశారు. కలియుగ దోషాల నుంచి మానవాళికి విముక్తి కావాలంటే సత్సాంగత్యం, ధర్మచింతన కలిగి ఉండాలన్నారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.



పాల్గొన్న భక్తులు, ప్రవచిస్తున్న విభీషణశర్మ

వైభవంగా అప్పన్న నిత్య కల్యాణం

సింహాచలం, న్యూస్‌టుడే: సింహాద్రి అప్పన్న స్వామి నిత్య కల్యాణోత్సవం శుక్రవారం సింహగిరిపై వైభవోపేతంగా జరిగింది. అర్చకులు శ్రీదేవి, భూదేవి సమేత గోవిందరాజ స్వామిని శోభాయమానంగా అలంకరించి ఆలయ కల్యాణ మండపంలోని ఉత్సవ వేదికపై ఆశీనులను చేశారు. వేదమంత్రాలు, నాదస్వర మంగళవాయిద్యాల నడుమ దేవతామూర్తుల పరిణయ వేడుకను సంప్రదాయబద్ధంగా జరిపించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామిని దర్శించుకున్నారు.



స్వామి, అమ్మవార్లు

యూత్ ఎక్స్ఛేంజి ప్రోగ్రాంకు ఏయూ విద్యార్థులు

విద్యార్థులతో వీసీ రాజశేఖర్

ఏయూ ప్రాంగణం, న్యూస్‌టుడే: అసోం రాజధాని గువాహటిలో ఈనెల 15 నుంచి 28వ తేదీ వరకు జాతీయ స్థాయిలో నిర్వహించనున్న 'అష్టలక్ష్మి దర్శన్, యూత్ ఎక్స్ఛేంజి ప్రోగ్రాం'కు మన రాష్ట్రం నుంచి 20 మంది విద్యార్థులకు ఆహ్వానం అందింది. ఆ 20 మంది ఏయూ విద్యార్థులు కావడం గమనార్హం. వీరంతా మన రాష్ట్రానికి సంబంధించిన సాంస్కృతిక కార్యక్రమాలను అక్కడ ప్రదర్శిస్తారు. తెలుగుదనం ఉట్టిపడేలా వస్త్రధారణ చేయనున్నారు. వీరంతా శుక్రవారం వీసీ జీపీ రాజశేఖర్‌ను కలిసేందుకు వచ్చారు. భావితరాలకు ఈ సంప్రదాయం అందించేందుకు కళాశాలలు, వర్సిటీ విద్యార్థులు, ఉద్యోగులు నెలకు ఒకసారైనా సంప్రదాయ వస్త్రధారణ ధరించేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరారు. విద్యార్థులను వీసీ రాజశేఖర్, రెక్టార్ పి.కింగ్, రిజిస్ట్రార్ రాంబాబు, విద్యార్థి వ్యవహారాల డీన్ హరనాథ్, ఎన్.ఎస్.ఎస్.సమన్వయకర్త డి.సింహాచలం తదితరులు అభినందించారు.

ప్రతిఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి

మద్దిలపాలెం, న్యూస్‌టుడే: ప్రతిఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, జిల్లా సీనియర్ సివిల్ జడ్జి సన్యాసినాయుడు పేర్కొన్నారు. ఎంవీపీకాలనీలోని మత్స్యకార పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒత్తిడి లేని విధంగా జీవించడానికి ప్రయత్నం చేయాలని సూచించారు. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో డాక్టర్ పి.జగదీశ్వరరావు, టీబీ నివారణ అధికారి డాక్టర్ ఆర్.రమేష్, డాక్టర్ చరణ్‌సాయి తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న జిల్లా సీనియర్ సివిల్ జడ్జి సన్యాసినాయుడు

ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం

మాట్లాడుతున్న ఏయూ పూర్వ ఉపకులపతి బీల సత్యనారాయణ

ఏయూ ప్రాంగణం, న్యూస్‌టుడే: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చదువుకోవడం ఎంతో గర్వకారణంగా భావిస్తున్నానని ఏయూ పూర్వ ఉపకులపతి బీల సత్యనారాయణ అన్నారు. ఏయూ కంప్యూటర్ సైన్స్, సిస్టమ్స్ ఇంజినీరింగ్ విభాగంలో శుక్రవారం నిర్వహించిన ఇంజినీరింగ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తాను కూడా ఈ విభాగంలోనే చదువుకున్నానన్నారు. భవిష్యత్తు తరం యువతకు మార్గనిర్దేశం చేశారు. ఎన్.ఎస్.టి.ఎల్ డైరెక్టర్ డాక్టర్ అబ్రహం వర్గీస్ మాట్లాడుతూ యువత నూతన పరిష్కారాలను అన్వేషించే దిశగా కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో విభాగాధిపతి కె.వెంకటరావు, ఎస్‌టీపీఐ సైంటిస్ట్ ఎఫ్.సురేశ్ బాత, ఎం.శశి తదితరులు ప్రసంగించారు. విభాగం తరపున అతిథులను సత్కరించారు.

అథ్లెటిక్స్ పోటీల ఆల్‌రౌండ్ ఛాంపియన్‌గా ప్రగతి కళాశాల

ఏయూ ప్రాంగణం, న్యూస్‌టుడే: ఆంధ్ర విశ్వవిద్యాలయం అంతర్ కళాశాల అథ్లెటిక్స్ పోటీలు శుక్రవారంతో ముగిశాయి. ఈ పోటీల్లో పురుషులు, మహిళల విభాగాల్లో ప్రథమ స్థానంలో నిలిచి ఆల్ రౌండ్ ఛాంపియన్‌గా విజయనగరం జిల్లా కొత్తవలసకు చెందిన ప్రగతి కళాశాల నిలిచింది. పురుషుల విభాగంలో ద్వితీయ స్థానాన్ని అరకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మహిళల విభాగంలో విజయనగరానికి చెందిన ఎం.ఆర్.కళాశాల సాధించాయి. విజేతలకు ఏయూ రెక్టార్ పి.కింగ్ బహుమతులు అందించారు. ఆయన మాట్లాడుతూ క్రీడలకు ఏయూ ప్రత్యేక స్థానం కల్పిస్తోందన్నారు. కార్యక్రమంలో ఏయూ క్రీడలు, వ్యాయామ విద్య విభాగం సంచాలకులు ఎన్.విజయమోహన్, క్రీడలు, వ్యాయామ విద్యా విభాగాధిపతి ఎ.పల్లవి తదితరులు పాల్గొన్నారు.

ఏయూ రెక్టార్ పి.కింగ్ నుంచి షీల్డ్ అందుకుంటున్న మహిళా జట్టు

క్రీడల్లో ప్రతిభావంతులకు గుర్తింపు

ఏయూ ప్రాంగణం, న్యూస్‌టుడే: క్రీడల్లో ప్రతిభావంతులకు మంచి గుర్తింపు లభిస్తుందని ఏయూలోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ న్యాయ కళాశాల ప్రిన్సిపల్ కె.సీతామాణిక్యం పేర్కొన్నారు. ఏయూ న్యూ జిమ్నాజియం స్టేడియంలో అంతర్ కళాశాలల బ్యాడ్మింటన్ పోటీల్లో విజేతలకు శుక్రవారం బహుమతులు అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తోందన్నారు. ఏయూ క్రీడలు, వ్యాయామ విద్యా శాఖ సంచాలకులు ఎన్.విజయమోహన్ విజేతలను అభినందించారు. పురుషుల విభాగంలో ఎలమంచిలికి చెందిన గురజాడ అప్పారావు డిగ్రీ కళాశాల ప్రథమ స్థానంలో నిలవగా, ద్వితీయ స్థానంలో లంకపల్లి బుల్లయ్య, తృతీయ స్థానంలో తగరపువలస అనిట్స్ ఇంజినీరింగ్ కళాశాలలు నిలిచాయి. మహిళల విభాగంలో ఏవీఎన్ కళాశాల ప్రథమ స్థానం సాధించగా ద్వితీయ, తృతీయ స్థానాలను తగరపువలస అనిట్స్ ఇంజినీరింగ్, వాసవీ ఫార్మసీ కళాశాలలు సాధించాయి. కార్యక్రమంలో ఏయూ వ్యాయామ విద్యా విభాగాధిపతి ఎ.పల్లవి, వై.శ్రీనివాసరావు, కోచ్ శివ తదితరులు పాల్గొన్నారు.

విజేతలకు అవార్డు అందిస్తున్న ఏయూ న్యాయ కళాశాల ప్రిన్సిపల్ కె.సీతామాణిక్యం

మత్స్య పరిశ్రమలో విలువ జోడింపునకు ఆకాశమే హద్దు

ఏయూ ప్రాంగణం, న్యూస్‌టుడే: మత్స్య పరిశ్రమలో విలువ జోడింపునకు ఆకాశమే హద్దు అని భారత సముద్ర ఆహార ఎగుమతిదారుల సంఘం జాతీయ అధ్యక్షుడు జి.పవన్ కుమార్ అన్నారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్(ఐసీఏఆర్), సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీ(సీఐఎఫ్‌టీ) సంయుక్తంగా బీచ్ రోడ్డులోని ఓ హోటల్‌లో శుక్రవారం మత్స్య విలువ జోడింపు రంగంలో స్థిరమైన వ్యాపార అవకాశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా జి.పవన్‌కుమార్ హాజరై మాట్లాడారు. సముద్ర ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల పర్యవేక్షకులు, మధ్య స్థాయి నిర్వాహకులు ప్రపంచ మార్కెట్‌లో పోటీ పడటానికి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సీఐఎఫ్‌టీ ఇన్‌ఛార్జి, శాస్త్రవేత్త డాక్టర్ బి.మధుసూదనరావు మాట్లాడుతూ మత్స్య, ఆక్వాకల్చర్ రంగాల్లో ఆవిష్కరణలను ప్రోత్సహిస్తుందన్నారు. అనంతరం 'వాల్యూ అడిషన్ అండ్ ప్రొడక్ట్ డైవర్సిఫికేషన్ ఆఫ్ నైల్ తిలాపియా' అన్న పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో పలువురు శాస్త్రవేత్తలు, మత్స్యకార సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న జి.పవన్‌కుమార్, మధుసూదనరావు తదితరులు

ఘనంగా పాఠశాల వార్షికోత్సవం

పెదవాల్తేరు, న్యూస్‌టుడే: సిరిపురం గురజాడ కళాక్షేత్రంలో శుక్రవారం బేతని స్కూల్ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. నర్సరీ నుంచి నాలుగో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులంతా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను అలరించాయి. బెంగళూరు గ్లోబల్ లీడర్‌షిప్ డెవలప్‌మెంట్ సంస్థ డీన్ రెవరెండ్ డాక్టర్ శామ్యూల్ టి కొషి అతిథిగా హాజరై ప్రసంగించారు. బేతని పాఠశాల వ్యవస్థాపకులు అనిత, సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

ఆకట్టుకున్న చిన్నారుల నృత్య ప్రదర్శన

రక్తదానానికి యువత ముందుకురావాలి

మద్దిలపాలెం, న్యూస్‌టుడే: రక్తదానంతో మరొకరి ప్రాణాలు కాపాడవచ్చునని, రక్తదానం చేసేందుకు యువత ముందుకు రావాలని డాక్టర్ వీఎస్ కృష్ణా ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ బి.సుజాత పేర్కొన్నారు. ఇటీవల కళాశాలలో నిర్వహించిన శిబిరంలో విద్యార్థులు పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా రక్తదాతలకు శుక్రవారం కళాశాల ప్రాంగణంలో ప్రిన్సిపల్ చేతులమీదుగా ధ్రువపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో కళాశాల ఎన్‌సీసీ అధికారి బి.సన్యాసిరావు, అధ్యాపకులు వేదవ్యాశ్ తదితరులు పాల్గొన్నారు.

రక్తదాతలకు ధ్రువపత్రాలు అందజేస్తున్న కళాశాల ప్రిన్సిపల్ బి.సుజాత

నైపుణ్య శిక్షణ సద్వినియోగం

జగదాంబకూడలి, న్యూస్‌టుడే : సీఎంఎస్ ల్యాబ్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాన్ని అవసరమైన అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని సంస్థ డైరెక్టర్ జి.జగదీశ్వరరావు తెలిపారు. శుక్రవారం ద్వారకానగర్ సంస్థ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగుల, రూఢకోట, నుర్మతి, ముంచంగిపుట్టు, పెదబయలు ప్రాంతాల్లో ఉన్న నిరుద్యోగ యువతకు 198 బెటాలియన్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్) సాయంతో శిక్షణ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. సమావేశంలో కమాండెంట్లు రామ్, భగత్‌సింగ్, తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న సీఎంఎస్ ల్యాబ్స్ డైరెక్టర్ జగదీశ్వరరావు

ముఖ్యమంత్రికి ఘన స్వాగతం

మధురవాడ, న్యూస్‌టుడే: నగర పర్యటనకు విచ్చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి రుషికొండ ఐటీహిల్-3పై ఉన్న హెలిప్యాడ్ వద్ద కూటమి నాయకులు, అధికారులు శుక్రవారం ఘన స్వాగతం పలికారు. మధ్యాహ్నం 12.10 గంటలకు హెలీకాప్టర్ దిగిన ముఖ్యమంత్రి రోడ్డు మార్గంలో మధురవాడ హరిత నివాస సముదాయాల పక్కన 'కాగ్నిజెంట్' సంస్థ భూమిపూజ వేదిక వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి, మంత్రులు నారా లోకేశ్, కొండపల్లి శ్రీనివాస్, మేయర్ పీలా శ్రీనివాస్, ప్రభుత్వ విప్ గణబాబు, ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, పల్లా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణమూర్తి, విష్ణుకుమార్‌రాజు, కొండ్రు మురళీమోహన్, వంశీకృష్ణశ్రీనివాస్, పంచకర్ల రమేష్‌బాబు, సుందరపు విజయకుమార్, వీఎంఆర్డీఏ ఛైర్మన్ ప్రణవ్‌గోపాల్, ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టు ఛైర్మన్ సీతంరాజు సుధాకర్, ఏపీ ఆయిల్ సీడ్ కార్పొరేషన్ ఛైర్మన్ గండి బాబ్జీ, ఐటీ కార్యదర్శి కె.భాస్కర్, కలెక్టర్ ఎన్.హరేంధిరప్రసాద్, పోలీసు కమిషనర్ శంఖబ్రతబాగ్చీ, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, జేసీ మయూర్‌అశోక్, వీఎంఆర్డీఏ కమిషనర్ తేజ్‌భరత్ తదితరులు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.

ముఖ్యమంత్రికి స్వాగతం పలుకుతున్న మంత్రి డీఎస్‌బీవీ స్వామి, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు

16న డైవింగ్ సపోర్టు క్రాఫ్ట్ కమిషనింగ్

సింధియా, న్యూస్‌టుడే: భారతీయ నౌకాదళ అవసరాల నిమిత్తం నిర్మించిన 'డైవింగ్ సపోర్టు క్రాఫ్ట్-ఎ20'ను ఈనెల 16న కమిషనింగ్ జరపనున్నారని నేవీ వర్గాలు తెలిపాయి. సముద్ర అంతర్జలాల్లో డైవింగ్ ప్రమాణాల సామర్థ్యం పెంచేందుకు దోహదపడేలా మొత్తం అయిదు క్రాఫ్టులను ఇండియన్ నేవీ నిర్మిస్తోంది. ఈ అయిదింటిని కోల్‌కతాలోని టిటాగైల్ సిస్టమ్స్ లిమిటెడ్ (టీఆర్‌ఎస్‌ఎల్) నిర్మిస్తోందని, అలాగే ఈ నౌకను సదరన్ నేవల్ కమాండుకు చెందిన కొచ్చిలో కమిషనింగ్‌ను వైస్ అడ్మిరల్ సమీర్ సక్సేనా పర్యవేక్షణలో జరుపుకోనుందని వెల్లడించాయి. 390 టన్నుల సామర్థ్యంతో ఇండియన్ నేవీ (ఐఆర్ఎస్) నిబంధనలకు లోబడి చేపట్టిన నిర్మాణాన్ని విశాఖపట్నానికి చెందిన ఎన్ఎస్‌టీఎల్ జరిపిన ప్రయోగం విజయవంతమైందని వివరించాయి.

డైవింగ్ సపోర్టు క్రాఫ్ట్

ఫుడ్ ఎక్స్‌పో ప్రారంభం

పెదవాల్తేరు, న్యూస్‌టుడే: బీచ్ రోడ్డు గాదిరాజు ప్యాలెస్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన ఫుడ్ బిజినెస్ ఎక్స్‌పోను ఏపీ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ ప్రదర్శనలో ఫుడ్‌స్టాల్స్‌తో పాటు పలు ఫర్నిచర్, అలంకరణ వస్తువులకు సంబంధించిన స్టాల్స్ ఏర్పాటు చేశారు. విశాఖపట్నం హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బాలకృష్ణ, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

ఎక్స్‌పోను ప్రారంభిస్తున్న హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్

పట్టణ ప్రణాళిక విభాగానికి 19 వినతులు

కార్పొరేషన్, జగదాంబకూడలి, న్యూస్‌టుడే : జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన పట్టణ ప్రణాళిక విభాగం ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమానికి 19 వినతులు వచ్చాయని ప్రణాళికాధికారి ప్రభాకరరావు తెలిపారు. వాటిని పరిశీలించి, పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

స్పాట్ కార్టూన్ పోటీలు రేపు

అక్కయ్యపాలెం, న్యూస్‌టుడే: నగరంలో ఈనెల 27 నుంచి వచ్చేనెల జనవరి 2వ తేదీ వరకు బీచ్ రోడ్డు ఎగ్జిబిషన్ మైదానంలో జరపనున్నందున శ్రామిక ఉత్సవ్ ప్రదర్శన కోసం స్పాట్ కార్టూన్ పోటీలు నిర్వహించనున్నట్లు ప్రముఖ కార్టూనిస్టు హరి వెంకటరమణ తెలిపారు. ఈ పోటీలు అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో జరుగుతాయన్నారు. శ్రామికుల డిజిటల్ యుగం సవాళ్లు, మహిళా శ్రామికుల సాధికారత, యువత ఉద్యోగాలు, కలలు, వాస్తవాలు, కార్మికులు, గిగ్ ఎకానమీ, శ్రామిక యూనియన్లు కార్పొరేట్ కంపెనీలు, వాతావరణ మార్పులు, లేబర్ మార్కెట్‌పై ప్రభావం, ఆర్థికాభివృద్ధిలో శ్రామికులు, విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ, మత సామరస్యం ఐకమత్యం అంశాలపై ఈ పోటీలు ఉంటాయన్నారు. ఉత్తమ చిత్రాలు శ్రామిక ఉత్సవ్‌లో ప్రదర్శిస్తారన్నారు. మరిన్ని వివరాలకు 9866084124 నంబరులో సంప్రదించాలన్నారు.

పగలే వెలుగులా..

ఆరిలోవ, న్యూస్‌టుడే: 12వ వార్డు పరిధి సూర్యతేజనగర్, బీటీఆర్ నగర్ కొండవాలు ప్రాంతాల్లో వీధి దీపాలు పగలు కూడా వెలుగుతున్నాయి. కొన్ని దీపాలు నెల రోజులుగా మొరాయించాయి. వీధి దీపాల పర్యవేక్షకుడు ఎం.రామకృష్ణ వద్ద ఈ విషయం ప్రస్తావించగా వెంటనే సిబ్బందిని పంపించి వెలగని దీపాల స్థానంలో కొత్తవి అమరుస్తామని, పగలు వెలిగే దీపాల సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు.

బెల్టుషాపులపై ఉక్కుపాదం మోపాలి

పెదవాల్తేరు, న్యూస్‌టుడే: బెల్టుషాపులపై ఉక్కుపాదం మోపాలని ఎక్సైజ్, గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆబ్కారీ కార్యాలయంలో శుక్రవారం సంబంధిత శాఖల అధికారులతో మంత్రి సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నాటుసారా, కల్తీ మద్యం విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దని సూచించారు. ఈ సందర్భంగా కొందరు అధికారుల పనితీరుపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. డిప్యూటీ కమిషనర్లు, అసిస్టెంట్ కమిషనర్లు, ఎక్సైజ్ సూపరింటెండెంట్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

అధికారులతో సమీక్షిస్తున్న మంత్రి కొల్లు రవీంద్ర

ఏయూ మహిళా వాలీబాల్ జట్టు ఎంపిక

ఏయూ ప్రాంగణం, న్యూస్‌టుడే: చెన్నైలోని ఎస్.ఆర్.ఎం.యూనివర్సిటీలో ఈనెల 15 నుంచి 19 వరకు నిర్వహించనున్న మహిళల వాలీబాల్ పోటీల్లో పాల్గొనేందుకు ఆంధ్ర విశ్వవిద్యాలయం వాలీబాల్ జట్టును శుక్రవారం ఎంపిక చేశారు. వీరిని ఏయూ క్రీడలు, వ్యాయామ విద్య విభాగాధిపతి ఎ.పల్లవి క్రీడాకారులను అభినందించారు. పోటీల్లో ప్రతిభ చూపి ఏయూకు పేరు తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో వివిధ కళాశాలల వ్యాయామ విద్యా సంచాలకులు లక్ష్మణరెడ్డి, ప్రవీణ్, కిశోర్ తదితరులు పాల్గొన్నారు.

వ్యాయామ విద్య విభాగాధిపతి పల్లవితో మహిళా వాలీబాల్ జట్టు సభ్యులు

నెలవారీ వేతనాలు అందించాలని వినతి

ఏయూ ప్రాంగణం, న్యూస్‌టుడే: ఏయూ శత జయంతి ఉత్సవాల సందర్భంగా వర్సిటీకి రూ.1500 కోట్లు నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ను కోరనున్నట్లు అతిథి అధ్యాపకులు తెలిపారు. రాష్ట్రంలో అన్ని వర్సిటీలు ఇస్తున్నట్లే అతిథి అధ్యాపకులకు యూజీసీ నిబంధనల మేరకు నెలవారీ వేతనాలు అందించాలని కోరారు. ఈ మేరకు శుక్రవారం ఏయూ రిజిస్ట్రార్ రాంబాబుకు వినతిపత్రం అందించారు. తాము వర్సిటీలోకి ప్రవేశిస్తున్నపుడు సెక్యూరిటీ సిబ్బంది అడ్డుపడకుండా తమకూ గుర్తింపు కార్డులు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో సురేష్ మీనన్, జి.ప్రియాంక, ప్రసాద్, దాస్, ప్రతాప్, సురేంద్ర, సులోచన తదితరులు పాల్గొన్నారు.

ఏయూ రిజిస్ట్రార్ కె.రాంబాబుకు వినతిపత్రం అందిస్తున్న అతిథి అధ్యాపకులు

12వ వర్ధంతి

ప్రేమానురాగాలకు, మంచితనానికి మారుపేరుగా నిలిచి మా అందరి అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమించిన మీరు మా నుండి దూరమై నేటికి 12 సం॥ గడిచినను మీ మధుర స్మృతులు సదా చిరస్మరణీయం. మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ...

శ్రీ పెదిరెడ్ల వెంకట అప్పారావు గారు
రిటైర్డ్ పోస్ట్‌మేన్, వైజాగ్

భార్య: పి. విమలాదేవి
కుమారులు, కోడళ్ళు, మనుమలు, మనుమరాండ్రు
మరియు ఇతర కుటుంబ సభ్యులు...

(c) eenadu

స్పాట్ కార్టూన్ పోటీలు రేపు

అక్కయ్యపాలెం, న్యూస్‌టుడే: నగరంలో ఈనెల 27 నుంచి వచ్చేనెల జనవరి 2వ తేదీ వరకు బీచ్ రోడ్డు ఎగ్జిబిషన్ మైదానంలో జరపనున్నందున శ్రామిక ఉత్సవ్ ప్రదర్శన కోసం స్పాట్ కార్టూన్ పోటీలు నిర్వహించనున్నట్లు ప్రముఖ కార్టూనిస్టు హరి వెంకటరమణ తెలిపారు. ఈ పోటీలు అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో జరుగుతాయన్నారు. శ్రామికుల డిజిటల్ యుగం సవాళ్లు, మహిళా శ్రామికుల సాధికారత, యువత ఉద్యోగాలు, కలలు, వాస్తవాలు, కార్మికులు, గిగ్ ఎకానమీ, శ్రామిక యూనియన్లు కార్పొరేట్ కంపెనీలు, వాతావరణ మార్పులు, లేబర్ మార్కెట్‌పై ప్రభావం, ఆర్థికాభివృద్ధిలో శ్రామికులు, విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ, మత సామరస్యం ఐకమత్యం అంశాలపై ఈ పోటీలు ఉంటాయన్నారు. ఉత్తమ చిత్రాలు శ్రామిక ఉత్సవ్‌లో ప్రదర్శిస్తారన్నారు. మరిన్ని వివరాలకు 9866084124 నంబరులో సంప్రదించాలన్నారు.

విశాఖ ఉత్తరం

• విశాఖ ఉత్తరం • విశాఖ దక్షిణం

మర్యాదపూర్వక కలయిక

గురుద్వారా, వన్‌టౌన్, న్యూస్‌టుడే: పలు ఐటీ పరిశ్రమల శంకుస్థాపనల కోసం శుక్రవారం వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబును ఉత్తరం, దక్షిణం ఎమ్మెల్యేలు పి.విష్ణుకుమార్ రాజు, వంశీకృష్ణ శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలికారు. సీఎంతో కాసేపు ముచ్చటించారు.

సీఎం చంద్రబాబుతో ఎమ్మెల్యేలు విష్ణుకుమార్‌రాజు, వంశీకృష్ణ

మేమున్నాం.. మీకు తోడుగా

సమయం: ఉ॥ 10 నుంచి మ॥ ఒంటి గంట మధ్య

విశాఖ ఉత్తరం: 8008574796

విశాఖ దక్షిణం: 8008574977

– న్యూస్‌టుడే, జగదాంబకూడలి: ?: జీవీఎంసీ 31వ వార్డు డాబాగార్డెన్స్ సమీప లక్ష్మీవీధిలో పేరుకుపోయిన వ్యర్థాలను సకాలంలో శుభ్రం చేయడం లేదు. – వేణు, స్థానికుడు, ✓: సిబ్బందిని పంపి, శుభ్రత పనులు చేయిస్తాం. – కామేశ్వరరావు, వార్డు పారిశుద్ధ్య ఇన్‌స్పెక్టర్

గురుద్వారా, న్యూస్‌టుడే: ?: బాలయ్యశాస్త్రి లేఅవుట్ రహదారిలోని డ్రైనేజీల్లో చెత్త నిల్వ ఉంటోంది. దుర్వాసన, దోమల బెడదతో ఇబ్బందులు పడుతున్నాం. – రాజేశ్ ✓: చెత్తను తరలించేలా చేస్తాం. – క్రాంతి కుమార్, 14వ వార్డు పారిశుద్ధ్య అధికారి

మాధవధార, న్యూస్‌టుడే: ?: జీవీఎంసీ 50వ వార్డు అశోక్‌నగర్ గెడ్డ వ్యర్థాలతో నిండిపోయాయి. మురుగు నిల్వ ఉండటంతో తీవ్ర దుర్వాసన వెదజల్లుతోంది. – ఆర్.కె.రమణ ✓: సిబ్బందిని పంపించి కాలువలను శుభ్రం చేయిస్తాం. – బి.సుధాకర్, శానిటరీ ఇన్‌స్పెక్టర్

న్యూస్‌టుడే, అల్లిపురం : ?: జీవీఎంసీ 31వ వార్డు ఆదాయపన్ను కార్యాలయం సమీపంలో పేరుకుపోతున్న వ్యర్థాలను సకాలంలో తరలించడం లేదు. తీవ్ర దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నాం. – మహేష్, డాబాగార్డెన్స్ ✓: సిబ్బందిని పంపి, శుభ్రత పనులు చేయిస్తాం. – కామేశ్వరరెడ్డి, వార్డు పారిశుద్ధ్య ఇన్‌స్పెక్టర్

స్పందనకు వందనం

మ్యాన్‌హోల్ మూత సరిచేశారు

జగదాంబకూడలి, న్యూస్‌టుడే : జీవీఎంసీ 30వ వార్డులో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లే రహదారిలోని మ్యాన్‌హోల్ మూత శిథిలావస్థకు చేరుకోవడంతో, రాకపోకలు సాగించే వారు ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఈ సమస్యపై 'ఈనాడు'లో ప్రచురితమైన వార్తకు అధికారులు స్పందించి, తమ సిబ్బందితో మరమ్మతులు చేయించారు.

డివైడర్‌కు రంగులు

తాటిచెట్లపాలెం, న్యూస్‌టుడే: తాటిచెట్లపాలెం నుంచి కంచరపాలెం వెళ్లే రోడ్డులో కొత్తగా నిర్మించిన డివైడర్‌కు ఎట్టకేలకు జీవీఎంసీ అధికారులు తెలుపు రంగు వేయించారు. ఇక్కడి రోడ్డు మధ్యలో కొత్తగా నిర్మించిన డివైడర్ చీకట్లో కనిపించక పోవడంతో చోదకులు ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ సమస్యపై ఈనాడులో 'కానరాని వెలుగులు. . ప్రమాదకరంగా డివైడర్' శీర్షికతో ప్రచురించిన వార్తకు జీవీఎంసీ అధికారులు స్పందించి తెలుపు రంగు వేయించారు.

నెమ్మదించిన పనులు.. ఎక్కువవుతున్న ఇబ్బందులు..

మురళీనగర్, న్యూస్‌టుడే

ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు గుత్తేదారులు సకాలంలో చేపట్టకపోవడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. మురళీనగర్‌లోని సెక్టార్-8లో గత నెల రోజుల నుంచి భూగర్భ విద్యుత్తు పనులు చేపడుతున్నారు. దీని కోసం బహుళ అంతస్తుల నివాసితుల ఇళ్ల ముందు లోతైన గోతులు తవ్వారు. వాటిని సకాలంలో పూడ్చకపోవడంతో భవనాల్లో ఉండేవారంతా ఆందోళన చెందుతున్నారు. పనులు కోసం తెచ్చిన పిక్క, ఇసుక, సిమెంటు దిమ్మెలను రోజులు తరబడి రోడ్డుపై ఉంచడంతో ఇరుకుగా మారి స్థానికులు నానా అవస్థలు పడుతున్నారు. ఎదురుగా వచ్చే వాహనాలను తప్పించే క్రమంలో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని వాపోతున్నారు. ఇళ్ల ముందు తవ్వడంతో వాహనాలను రోడ్డుపైనే పార్కింగ్ చేయాల్సి వస్తోందని నివాసితులు చెబుతున్నారు. దీనివల్ల ఉదయం, సాయంత్రం వేళల్లో నడకకు వచ్చే వారంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు వీధి దీపాలు అంతంతమాత్రంగా వెలుగుతుండటంతో పాటు కుక్కలు గుంపులుగా సంచరించడంతో భయాందోళన చెందుతున్నామని వాపోతున్నారు. అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

నిర్మాణ సామగ్రిని ఉంచడంతో ఇరుకుగా మారిన రహదారి

అంగన్‌వాడీల సమ్మె.. మూతపడ్డ కేంద్రాలు..

మర్రిపాలెం జాకీర్‌హుస్సేన్‌నగర్‌లో తాళం వేసి ఉన్న అంగన్‌వాడీ కేంద్రం

మాధవధార, న్యూస్‌టుడే: అంగన్‌వాడీలకు కనీస వేతనం రూ.26 వేలకు పెంచి గ్రాట్యుటీ అమలు చేయాలని కోరుతూ అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు శుక్రవారం సమ్మె చేశారు. దీంతో నగరంలోని 273 అంగన్‌వాడీ కేంద్రాలు మూతపడ్డాయి. ఈ సమాచారం తెలియని కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలను కేంద్రాలకు తీసుకొచ్చారు. తాళాలు వేసి ఉండటంతో వారంతా వెనుదిరిగారు. 2019 నుంచి వేతనాలు పెంచలేదని, 2024లో అధికారంలో వచ్చిన కూటమి ప్రభుత్వం వేతనాలు పెంచి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని జిల్లా అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎం.వెంకటలక్ష్మి తెలిపారు. సమస్యను పరిష్కరించే వరకు కేంద్రాలను మూసివేసి నిరసనలు కొనసాగిస్తామన్నారు.

అల్లిపురంలో కేంద్రానికి తాళం వేసి ఉన్న దృశ్యం

అల్లిపురం, న్యూస్‌టుడే : దక్షిణంలో ఉన్న 13 అంగన్‌వాడీ కేంద్రాలు తెరుచుకోలేదు. జీవీఎంసీ 34, 35, 37, 39 వార్డుల పరిధిలోనే ఎక్కువగా మురికివాడలు ఉన్నాయి. గర్భిణులు, చిన్నారులు నిత్యం పోషకాహారం కోసం అంగన్‌వాడీ కేంద్రాలపైనే ఆధారపడి ఉంటారు. అలాంటి వారికి ముందస్తు సమాచారం లేకుండా కేంద్రాలు మూసివేయడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

క్రీడల్లో ప్రతిభావంతులకు మంచి గుర్తింపు

ఏయూ ప్రాంగణం, న్యూస్‌టుడే: క్రీడల్లో ప్రతిభావంతులకు మంచి గుర్తింపు లభిస్తుందని ఏయూలోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ న్యాయ కళాశాల ప్రిన్సిపల్ కె.సీతామాణిక్యం పేర్కొన్నారు. ఏయూ న్యూ జిమ్నాజియం స్టేడియంలో అంతర్ కళాశాలల బ్యాడ్మింటన్ పోటీల్లో విజేతలకు శుక్రవారం బహుమతులు అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తోందన్నారు. పురుషుల విభాగంలో ఎలమంచిలికి చెందిన గురజాడ అప్పారావు డిగ్రీ కళాశాల ప్రథమ స్థానంలో నిలవగా, ద్వితీయ స్థానంలో లంకపల్లి బుల్లయ్య, తృతీయ స్థానంలో తగరపువలస అనిట్స్ ఇంజినీరింగ్ కళాశాలలు నిలిచాయి. మహిళల విభాగంలో ఏవీఎన్ కళాశాల ప్రథమ స్థానం సాధించగా ద్వితీయ, తృతీయ స్థానాలను తగరపువలస అనిట్స్ ఇంజినీరింగ్, వాసవీ ఫార్మసీ కళాశాలలు సాధించాయి. ఏయూ వ్యాయామ విద్యా విభాగాధిపతి ఎ.పల్లవి, వై.శ్రీనివాసరావు పాల్గొన్నారు.

విజేతలకు అవార్డు అందిస్తున్న ఏయూ న్యాయ కళాశాల ప్రిన్సిపల్ కె.సీతామాణిక్యం

లీకేజీతో మంచినీటి వృథా

కంచరపాలెం, న్యూస్‌టుడే: రైవాడ పైపులైన్ లీకేజీతో మంచినీరు గత రెండు రోజులుగా వృథాగా పోతోంది. కంచరపాలెంలోని జాతీయ రహదారి పక్కనున్న ప్రభుత్వ పాత ఐటీఐ ఎదురుగా ఉన్న పైపులైన్ లీకేజీ అవ్వడంతో నీరంతా కళాశాలలోకి ప్రవహిస్తోంది. దీంతో శివారు ప్రాంతాలకు సక్రమంగా నీరు సరఫరా కావడం లేదు. విద్యార్థులు బురద నీటిలో కళాశాలకు వెళ్లాల్సి వస్తోంది. అధికారులు తక్షణమే స్పందించి వృథాకు అడ్డుకట్ట వేయాలని స్థానికులు కోరుతున్నారు.

వృథాగా పోతున్న మంచినీరు

రూ.50 లక్షలతో సామాజిక భవనం నిర్మాణం

కంచరపాలెం, న్యూస్‌టుడే: జీవీఎంసీ 48వ వార్డు ఇందిరానగర్-3లో రూ.50 లక్షలతో సామాజిక భవన నిర్మాణం చేపడుతున్నారు. ఇప్పటికే ఒక అంతస్తు పూర్తికాగా ప్రస్తుతం రెండో అంతస్తు పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఈ ప్రాంతంలో సామాజిక భవనం లేకపోవడంతో స్థానికులు ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించుకోవాలన్నా ఇబ్బందులు పడేవారు. దీన్ని గమనించిన వార్డు కార్పొరేటరు, భాజపా ఫ్లోర్‌లీడర్ గంకల కవిత సామాజిక భవనం నిర్మాణానికి జీవీఎంసీలో ఆమోదముద్ర వేయించడంతో పనులు చకచకా జరుగుతున్నాయి. పనులను శుక్రవారం జిల్లా భాజపా ఉపాధ్యక్షుడు గంకల అప్పారావు పరిశీలించారు. పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత గుత్తేదారుడికి సూచించారు.

సామాజిక భవనాన్ని పరిశీలిస్తున్న గంకల అప్పారావు తదితరులు

16 నుంచి ధనుర్మాస ఉత్సవాలు

మురళీనగర్, న్యూస్‌టుడే: ఎన్‌జీజీఓస్‌కాలనీ కప్పరాడలోని వైభవ వేంకటేశ్వరుడి దివ్యక్షేత్రంలో ఈనెల 16 నుంచి జనవరి 14 వరకు ధనుర్మాస మహోత్సవాలను నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో బండారుప్రసాద్ తెలిపారు. 16న సాయంత్రం 5 గంటలకు తిరుప్పావై సేవాకాలం, పాశురవిన్నపం, 17 నుంచి జనవరి 14 వరకు ఉదయం 4:30 నుంచి తిరుప్పావై పాశుర విన్నపం, విశేష భోగం, ఈనెల 30న ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం ఉంటుందన్నారు. ఈ సందర్భంగా స్వామివారిని సర్వాంగ వజ్రకవచ ధారుడిగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పిస్తామన్నారు.

నేడు వయోలిన్ కచేరి

మద్దిలపాలెం, న్యూస్‌టుడే: విశాఖ మ్యూజిక్ అకాడమీ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం పిఠాపురం కాలనీలోని కళాభారతి ఆడిటోరియంలో హైదరాబాద్‌కు చెందిన ద్వారం సత్యనారాయణరావుచే వయోలిన్ కచేరి నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. సాయంత్రం 6 గంటలకు కచేరి ప్రారంభమవుతుందన్నారు.

వన్‌టౌన్, న్యూస్‌టుడే : పాతనగరం బురుజుపేటలో కొలువైన శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాల నేపథ్యంలో పోలీసులు తీసుకుంటున్న కొన్ని చర్యలతో భక్తులు, స్థానిక నివాసితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గురువారాలతో పాటు, మిగిలిన రోజుల్లోనూ స్థానిక రహదారుల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి రాకపోకల్ని నియంత్రిస్తున్నారు. ★ గురువారాల్లో సీతారామస్వామి ఆలయం, ఘోషాసుపత్రి వైపు నుంచి వచ్చే మార్గాన్ని మూసేస్తున్నారు. దీంతో స్థానికులు టౌన్ కొత్తరోడ్డు వైపునకు వెళ్లి, చుట్టూ తిరిగి రావాల్సి వస్తోంది. మిగిలిన రోజుల్లోనూ ఇదే పరిస్థితి ఉంటుందని, గతంలో ఎప్పుడు ఇలాంటి నిబంధనలు అమలు చేయలేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ★ అలాగే ఆలయ పరిసరాల్లో పూజాసామగ్రి ధరలపై అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఇష్టానుసారంగా ధరలు పెంచేశారని పలువురు భక్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి... ఆయా సమస్యలు పరిష్కరించాలని పలువురు కోరుతున్నారు.

దారుల్లో అడ్డంకులు... తప్పని అవస్థలు..!

సిబ్బందిని ప్రశ్నిస్తున్న స్థానికులు

దోమల నియంత్రణపై అవగాహన

అవగాహన కల్పిస్తున్న జీవీఎంసీ అధికారులు

తాటిచెట్లపాలెం, న్యూస్‌టుడే: జీవీఎంసీ 45 వార్డులోని సింహగిరి కాలనీలో శుక్రవారం మలేరియా విభాగం ఆధ్వర్యంలో 'ఫ్రైడే-డ్రైడే' కార్యక్రమం నిర్వహించారు. దోమల నియంత్రణకు ఇల్లు, పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో ప్రజలకు అవగాహన కల్పించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న జనసేన వార్డు అధ్యక్షుడు తుమ్మల త్రినాథరావు మాట్లాడుతూ పారిశుద్ధ్యంపై నిరంతర పర్యవేక్షణ ఉంటేనే వ్యాధులు ప్రబలకుండా ఉంటాయన్నారు. వార్డు శానిటరీ ఇన్‌స్పెక్టర్ శ్రీకాంత్, వార్డు కార్యదర్శి పీలా హరిప్రసాద్, మహిళా అధ్యక్షురాలు రత్నం తదితరులు పాల్గొన్నారు.

16న డైవింగ్ సపోర్టు క్రాఫ్ట్ కమిషనింగ్

సింధియా, న్యూస్‌టుడే: భారతీయ నౌకాదళ అవసరాల నిమిత్తం నిర్మించిన 'డైవింగ్ సపోర్టు క్రాఫ్ట్-ఎ20'ను ఈనెల 16న కమిషనింగ్ జరపనున్నారని నేవీ వర్గాలు తెలిపాయి. సముద్ర అంతర్జలాల్లో డైవింగ్ ప్రమాణాల సామర్థ్యం పెంచేందుకు దోహదపడేలా మొత్తం అయిదు క్రాఫ్ట్‌లను ఇండియన్ నేవీ నిర్మిస్తోంది. ఈ అయిదింటిని కోల్‌కతాలోని టిటాగర్ రైల్ సిస్టమ్స్ లిమిటెడ్ (టీఆర్‌ఎస్‌ఎల్) నిర్మిస్తోందని, అలాగే ఈ నౌకను సదరన్ నేవల్ కమాండుకు చెందిన కొచ్చిలో కమిషనింగ్‌ను వైస్ అడ్మిరల్ సమీర్ సక్సేనా పర్యవేక్షణలో జరుపుకోనుందని వెల్లడించాయి. 390 టన్నుల సామర్థ్యంతో ఇండియన్ నేవీ (ఐఆర్ఎస్) నిబంధనలకు లోబడి చేపట్టిన నిర్మాణాన్ని విశాఖపట్నానికి చెందిన ఎన్ఎస్‌టీఎల్ జరిపిన ప్రయోగం విజయవంతమైందని వివరించాయి.

డైవింగ్ సపోర్టు క్రాఫ్ట్

లారీ డ్రైవర్‌కు జైలు, జరిమానా

విశాఖ లీగల్, న్యూస్‌టుడే : నిర్లక్ష్యంగా లారీ నడిపి, ఇద్దరి మృతికి కారణమైన డ్రైవర్‌కు ఏడాది కఠిన కారాగార జైలు శిక్షతో పాటు రూ.6వేలు జరిమానా విధిస్తూ న్యాయమూర్తి ఎం.ప్రదీప్‌కుమార్ తీర్పు ఇచ్చారు. ఆ వివరాలు... 2024 ఫిబ్రవరి 12న నగరానికి చెందిన జె.లోకనాథం, కె.మీనా ద్విచక్ర వాహనంపై వస్తూ, విశాఖ వ్యాలీ పాఠశాల కూడలిలో సిగ్నల్ వద్ద ఆగారు. ఇంతలో పార్వతీపురానికి చెందిన ఎం.మణికంఠ మధురవాడ వైపు నుంచి లారీని నడుపుకొంటూ వేగంగా వచ్చి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో వారిద్దరూ మృతి చెందారు. ఆరిలోవ పోలీసులు కేసు నమోదు చేసి, లారీ డ్రైవర్‌ను న్యాయస్థానంలో హాజరుపరిచారు. సాక్ష్యాధారాలు పరిశీలించిన న్యాయమూర్తి పైవిధంగా శిక్ష విధించారు.

నిరుద్యోగ యువతకు ఉపాధి

అక్కయ్యపాలెం, న్యూస్‌టుడే: నిరుద్యోగ యువతి కోసం కూటమి ప్రభుత్వం వివిధ కంపెనీలను రాష్ట్రానికి తెచ్చి అనేక ఉద్యోగాలు కల్పిస్తోందని తెదేపా రాష్ట్ర బి.సి.సెల్ ఉపాధ్యక్షుడు కొయిలాడ వెంకటేశ్ పేర్కొన్నారు. అక్కయ్యపాలెం 80 అడుగుల రోడ్డులోని తెదేపా కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించి మాట్లాడారు. రాష్ట్రానికి సాఫ్ట్‌వేర్ కంపెనీలు వరుస కడుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి లోకేశ్ కృషి మరువలేనిదన్నారు. సమావేశంలో సీనియర్ తెదేపా నాయకులు ఎం.మోహనరావు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

■ **నూతన నియామకం**

వన్‌టౌన్, న్యూస్‌టుడే : కింగ్‌జార్జ్ ఆసుపత్రి (కేజీహెచ్) నెఫ్రాలజీ విభాగం ప్రొఫెసర్‌గా డాక్టర్ జి.ప్రసాద్ నియమితులయ్యారు. గతంలో ఇక్కడ పని చేసిన ఆయన సాధారణ బదిలీల నేపథ్యంలో గుంటూరు జీజీహెచ్‌కు వెళ్లారు. అయితే కేజీహెచ్‌లో కిడ్నీ వ్యాధులకు సంబంధించి నూతన పరిశోధన ప్రాజెక్టు ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో... ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టులోకి మళ్లీ ప్రసాద్‌ను నియమిస్తూ ఆరోగ్యశాఖ కార్యదర్శి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

■ **వాకర్స్ క్లబ్ మార్గదర్శకుడు శీలం ఐజాక్ మృతి**

శీలం ఐజాక్ (పాతచిత్రం)

మురళీనగర్, న్యూస్‌టుడే: వాకర్స్ ఇంటర్నేషనల్ సెక్రటరీ జనరల్ శీలం ఐజాక్(82) శుక్రవారం గుండెపోటుతో మృతి చెందినట్లు వాకర్స్ జిల్లా 101 గవర్నర్ కె.ద్వారకానాథ్ తెలిపారు. ఈయన ఎంఈవోగా పదవీ విరమణ చేసిన అనంతరం రెండు దశాబ్దాలుగా వాకర్స్ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించారు. ఆళ్వార్‌దాస్ ఆశయమైన నడవండి-నడిపించండి నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ఎందరికో ఆరోగ్యం అందించిన వ్యక్తిగా ఐజాక్ అందరికీ ఆదర్శప్రాయుడని వాకర్స్ ఇంటర్నేషనల్ పూర్వ అధ్యక్షుడు ఎస్.పి.రవీంద్ర పేర్కొన్నారు. ఈయన మృతికి వాకర్స్ ఇంటర్నేషనల్ అధ్యక్షురాలు ఎం.ప్రభావతి, అదనపు కార్యదర్శి రాళ్లపల్లి సత్యనాథం, ఎ.ఎస్.ఎన్.ప్రసాద్, కమల్‌బైద్, జి.సూర్యనారాయణ, పలు వాకర్స్ క్లబ్‌ల ప్రతినిధులు నివాళి అర్పించారు.

వైభవంగా అప్పన్న నిత్య కల్యాణం

సింహాచలం, న్యూస్‌టుడే: సింహాద్రి అప్పన్న స్వామి నిత్య కల్యాణోత్సవం శుక్రవారం సింహగిరిపై వైభవోపేతంగా జరిగింది. అర్చకులు శ్రీదేవి, భూదేవి సమేత గోవిందరాజ స్వామిని శోభాయమానంగా అలంకరించి ఆలయ కల్యాణ మండపంలోని ఉత్సవ వేదికపై ఆశీనులను చేశారు. వేదమంత్రాలు, నాదస్వర మంగళవాయిద్యాల నడుమ దేవతామూర్తుల పరిణయ వేడుకను సంప్రదాయబద్ధంగా జరిపించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామిని దర్శించుకున్నారు.

కొరాపుట్-రాయగడ లైన్‌లో తనిఖీలు

రైల్వేస్టేషన్, న్యూస్‌టుడే : కొరాపుట్- రాయగడ లైన్‌లో శుక్రవారం తూ.కో.రైల్వే జనరల్ మేనేజర్ పరమేశ్వర్ ఫంక్వాల్ తనిఖీలు నిర్వహించారు. రైల్వే స్టేషన్లు, యార్డులు, పట్టాలు, మలుపుల వంతెనలను పరిశీలించారు. కొరాపుట్, రాయగడ తదితర స్టేషన్లలో సౌకర్యాలు, అమృత్ భారత్ పనుల పురోగతిపై ఆరా తీశారు. వాల్తేర్ డీఆర్‌ఎం లలిత్‌బోహ్రా, రాయగడ డీఆర్‌ఎం అమితాబ్ సింఘాల్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా విధుల్లో ఉత్తమ పని తీరు చూపిన సిబ్బందికి నగదు బహుమతులు అందించారు.

వంతెనను పరిశీలిస్తున్న జీఎం పరమేశ్వర్ ఫంక్వాల్, ఇతర అధికారులు

పట్టణ ప్రణాళిక విభాగానికి 19 వినతులు

కార్పొరేషన్, జగదాంబకూడలి, న్యూస్‌టుడే : జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన పట్టణ ప్రణాళిక విభాగం ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమానికి 19 వినతులు వచ్చాయని ప్రణాళికాధికారి ప్రభాకరరావు తెలిపారు. వాటిని పరిశీలించి, పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

తాకితే ప్రమాదమే

గురుద్వారా, న్యూస్‌టుడే

సీతమ్మధార ఎస్ఎఫ్ఎస్ పాఠశాల వెనుకనున్న రహదారి విభాగినిపై వీధి దీపాల స్తంభాలకు ఉన్న విద్యుత్తు తీగలు ప్రమాదాన్ని తలపిస్తున్నాయి. అక్కడున్న స్తంభాలన్నింటికీ లోపల అమర్చాల్సిన తీగలను బయటకు వదిలేశారు. సమీపంలో పాఠశాల ఉండటంతో విద్యార్థులు రాకపోకలు సాగించే సమయంలో ఏమాత్రం ఆదమరిచి వీటిని తాకినా ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. ఎటువంటి ప్రమాదం జరగక ముందే సంబంధిత అధికారులు చొరవ తీసుకుని వాటిని సరిచేయాలని కోరుతున్నారు.

బయటకు వేలాడుతున్న తీగలు

ఎట్టకేలకు ఇంటికి చేరే...!

కార్పొరేషన్, న్యూస్‌టుడే : బిహార్‌కు చెందిన సంతోష్‌కుమార్, ఝార్ఖండ్‌కు చెందిన సుఖన్ ఎట్టకేలకు కుటుంబ సభ్యుల చెంతకు చేరారు. వారిద్దరూ మానసిక అనారోగ్య సమస్యలతో బాధపడుతూ, విశాఖ తిరుగుతుండగా.. ఆశ్రయ నిర్వాహకులు చేరదీసి, చికిత్స చేయించారు. బాధితులు కోలుకోవడంతో కుటుంబ సభ్యులకు అప్పగించారు.

కుటుంబ సభ్యులతో సుఖన్

నైపుణ్య శిక్షణ సద్వినియోగం

మాట్లాడుతున్న సీఎంఎస్ ల్యాబ్స్ డైరెక్టర్ జగదీశ్వరరావు

జగదాంబకూడలి, న్యూస్‌టుడే : సీఎంఎస్ ల్యాబ్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాన్ని అవసరమైన అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని సంస్థ డైరెక్టర్ జి.జగదీశ్వరరావు తెలిపారు. శుక్రవారం ద్వారకానగర్ సంస్థ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగుల, రూఢకోట, నుర్మతి, ముంచంగిపుట్టు, పెదబయలు ప్రాంతాల్లో ఉన్న నిరుద్యోగ యువతకు 198 బెటాలియన్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్) సాయంతో శిక్షణ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో కమాండెంట్లు రామ్, భగత్‌సింగ్, తదితరులు పాల్గొన్నారు.

హెచ్చరిక

నా క్లయింట్ శ్రీమతి దుబ్బ పూర్ణిమ, W/o లేటు రామారావు, డోర్ నెం. 39-28-134, మహాత్మా కాలనీ, పంజాబీ హోటల్ దగ్గర, మర్రిపాలెం, విశాఖపట్టణం నివాసి ఈ దిగువ షెడ్యూల్ దాఖలా ఆస్తికి సంపూర్ణ హక్కుదారులు. సదరు ఆస్తి నా క్లయింట్‌కి తన తండ్రి గారైన శ్రీ బోనుల వీరస్వామి గారి ద్వారా దఖలు పడినటువంటి రిజిష్టర్డ్ డాక్యుమెంట్ తేది. 22-10-1974 నెం. 4983/1974 నుండి సంక్రమించింది. సదరు ఆస్తికి నా క్లయింట్‌కు తప్ప వేరెవరికి ఎటువంటి హక్కులులేవు.

కాగా కొంతమంది వ్యక్తులు సదరు ఆస్తికి తప్పుడు పత్రాలను సృష్టించి తద్వారా లాభాపేక్షతో అమ్మచూపటానికి ప్రయత్నిస్తున్నారని తెలియవచ్చినది. కావున ఇందుమూలంగా యావన్మందికి తెలియ జేయునది ఏమనగా నా క్లయింట్ యొక్క షెడ్యూలు దాఖలా ఆస్తిని ఎవ్వరైనా ఎటువంటి మరియు ఏవిధమైన లావాదేవీలను జరిపిన చట్టరీత్యా నా క్లయింటును బంధింపజాలవు.

అట్లుగాక సదరు ఈ నోటీసు అంశాలను ఉల్లంఘించి ఎవరైనా ఏవిధమైన లావాదేవీలను జరిపిన నా క్లయింటు తీసుకోబోయే సివిల్ మరియు క్రిమినల్ చర్యలకు బాధ్యులగుతారని ఇందుమూలంగా హెచ్చరించడమైనది.

షెడ్యూలు: విశాఖపట్నం జిల్లా, మహారాణిపేట చెంగల్రావుపేట, బ్లాక్ నెం. 11, టి.యస్.నెం. 1067 పార్టులో చేరినటువంటిన్ని పెయిన్ దొరపేటలో ఉన్నటువంటి మొత్తం విస్తీర్ణం 135 చ॥గ॥ లేక 112.877 చ॥మీ॥ స్థలం అందలి డోర్ నెం. 20-12-12 అస్సెస్‌మెంట్ నెం. 1086164044, కొళాయి అసెస్‌మెంట్ నెం. 1086234881 కలిగినటువంటి గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ విశాఖపట్నం జాయింట్ సబ్‌రిజిస్ట్రార్ ఆఫీస్ పరిధిలో ఉన్నటువంటి సిమెంట్ రేకుల ఇల్లు సహితమైన ఆస్తికి హద్దులు: తూర్పు: ఇతరుల దాబా ఇల్లు, దక్షిణం: తాడి కుంచమ్మ గారి దాబా ఇల్లు, పడమర: ఏలాగాడ సింహాచలం గారి దాబా ఇల్లు, ఉత్తరం: కామన్ ప్యాసేజీ అవల తోటాడ ఎరకయ్య గారి తాటిఆకుల ఇల్లు.

P. SRINIVAS, Advocate
B-6, Pavan Enclave, Dabagardens, VSP-20. Cell: 9849400036

రాళ్ల దారి.. ప్రమాదకరంగా మారి..

సీతమ్మధార నార్త్ ఎక్స్‌టెన్షన్ దరి పాపాహోం నుంచి సాయిబాబా మందిరానికి వెళ్లే కుడివైపు మార్గం రాళ్లు తేలి ప్రమాదకరంగా మారింది. గతంలో 24 గంటల తాగునీటి సరఫరా పైపులైన్ ఏర్పాటు నిమిత్తం రోడ్డు తవ్వేసి కంకర, క్రషర్ పొడి వేసి తాత్కాలికంగా పూడ్చారు. ఇటీవల కురిసిన వర్షాలకు కంకర తేలి అటుగా రాకపోకలు సాగించే ద్విచక్ర వాహనదారులు జారి పడి గాయాలపాలవుతున్నారు. ఆరు నెలలకు పైగా రహదారి దారుణంగా ఉన్నా పట్టించుకునేవారే లేరని స్థానికులు వాపోతున్నారు. ఎమ్మెల్యే దృష్టి సారించి రహదారికి మోక్షం కల్పించాలని కోరుతున్నారు.

– గురుద్వారా, న్యూస్‌టుడే

సేవా రహదారిలో తప్పని ఇక్కట్లు

మాధవధార, న్యూస్‌టుడే: ఆర్అండ్‌బీ వద్ద చేపడుతున్న పైపులైన్ల పనుల్లో భాగంగా సేవా రహదారిని 80 శాతం మూసేసి స్టాపర్లను పెట్టారు. పనులు దాదాపు పూర్తయినప్పటికీ రోడ్డుపై ఉంచిన స్టాపర్లను తొలగించకుండా, కనీసం హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేయకుండా అలాగే వదిలేశారు. దీంతో సేవా రహదారి ఇరుకుగా మారి రాకపోకలు సాగిస్తున్న వందల మంది వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎదురుగా వచ్చే వాహనాలు తప్పించాలంటే, ఒక వైపు వాహనాలను నిలిపివేయాల్సి రావడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోంది. రాత్రి సమయాల్లో కొంత మంది చోదకులు వీటిని ఢీకొని ప్రమాదాల బారిన పడుతున్నారు. తక్షణమే అధికారులు స్పందించి స్టాపర్లను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.

ఇరుకుగా మారిన రహదారి

14న అవార్డుల ప్రదానం

జగదాంబకూడలి, న్యూస్‌టుడే : ఈనెల 14న జ్ఞానాపురం కాన్వెంట్ కూడలిలో జిల్లా గౌడ సంఘం ఆధ్వర్యంలో గౌడ ఎడ్యుకేషనల్ అవార్డుల ప్రదానోత్సవాన్ని నిర్వహించనున్నట్లు సంఘం జిల్లా అధ్యక్షులు మార్గాన రామారావు తెలిపారు. శుక్రవారం సంఘం సభ్యులు ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్‌ను కలిశారు. ఈ సందర్భంగా కార్యక్రమ ప్రచారపత్రిక ఆవిష్కరించారు. సంఘం సభ్యులు నారాయణరావు, వెంకట సుబ్బారావు, చిన్ని, సుందర్‌రావు, శ్రీనివాసరావు పాల్గొన్నారు.

ప్రచారపత్రిక విడుదల చేస్తున్న ఎమ్మెల్యే వంశీకృష్ణ, తదితరులు

శ్రద్ధాంజలి

కీ॥శే॥ అట్లూరు సాయిబాబు గారు
జననం: 25-10-1954
మరణం: 03-12-2025

మంచికి, మమతానురాగాలకు మారుపేరుగా నిలిచి, ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు మాకు పంచి, అందరి మనస్సులలో సుస్థిరస్థానం సంపాదించుకున్న మీ మరణం మాకు తీరనిలోటు. మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ..

శోకతప్త హృదయాలతో..

భార్య: అట్లూరు వసంతలక్ష్మి

కుమారులు - కోడళ్ళు:
అట్లూరు శరత్‌బాబు - మనోజినా
అట్లూరు క్రిష్ణ - అభినయ
మరియు మనుమరాళ్ళు

బ్రదర్స్:
అట్లూరు హనుమంతరావు
అట్లూరు రాజబాబు
మరియు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు

పెద్దకర్మ: తేది. 13-12-2025 శనివారం అక్కయ్యపాలెం మెయిన్‌రోడ్, NH-5, అపర్ణ అపార్ట్‌మెంట్‌లో మా స్వగృహము నందు జరుపబడును. సెల్: 9849166075, 6281463285

(c) eenadu

గాజువాక

•గాజువాక •విశాఖ పశ్చిమం

మర్యాద పూర్వక కలయిక

గోపాలపట్నం, న్యూస్‌టుడే: నగర పర్యటనలో భాగంగా విచ్చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబును ఎమ్మెల్యే పి.గణబాబు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకి ఘన స్వాగతం పలికారు.

ఎన్ఏడీకూడలి(కాకానినగర్), న్యూస్‌టుడే: నగర పర్యటన ముగించుకుని హైదరాబాద్ వెళ్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్‌లకు శుక్రవారం రాత్రి విశాఖ విమానాశ్రయంలో రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా ఉన్నతాధికారులు ఆత్మీయ వీడ్కోలు పలికారు.

ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఎమ్మెల్యే గణబాబు

నైపుణ్యాల మెరుగుతో ఉపాధి

మెగా జాబ్‌మేళాకు విశేష స్పందన

గాజువాక, న్యూస్‌టుడే : యువత నైపుణ్యాలు పెంచుకుంటే ఉపాధి అవకాశాలు దక్కుతాయని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సహకారంతో శుక్రవారం శ్రీనగర్‌లోని టీఎస్సార్, టీబీకే డిగ్రీ కళాశాల ఆవరణలో మెగా జాబ్‌మేళా నిర్వహించారు. దాదాపు 50 కంపెనీల ప్రతినిధులు హాజరై ప్రత్యేక కౌంటర్ల ద్వారా అభ్యర్థులకు ఇంటర్వ్యూలు జరిపారు. మొత్తం 1075 మంది ఉద్యోగాలకు ఎంపికవడంతో, కూటమి నాయకులు, అధికారుల చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేశారు. జాబ్‌మేళా ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ... ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చొరవతో పలు సంస్థలు విశాఖకు తరలివస్తున్నాయన్నారు. కార్యక్రమంలో ఏపీఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్, ఐఏఎల్ఏ కమిషనర్ కిషోర్, డిప్యూటీ మేయర్ గోవిందరెడ్డి, భాజపా కన్వీనర్ కరణం రెడ్డి నర్సింగరావు, జనసేన ఇన్‌ఛార్జి కోన తాతారావు, టీఎస్సార్ టీబీకే కళాశాల ఛైర్మన్ తలశిల బలరామకృష్ణ, తెదేపా సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్, కరస్పాండెంట్ ఉమామహేశ్వరరావు, కార్పొరేటర్లు లేళ్ల కోటేశ్వరరావు, గంధం శ్రీనివాసరావు, పల్లా శ్రీనివాసరావు, రౌతు శ్రీనివాసరావు, రాజాన రామారావు, లీపార్మా డైరెక్టర్ లీలారాణి, తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు

అభ్యర్థులకు నియామకపత్రాలు అందజేస్తున్న కూటమి నాయకులు, అధికారులు

మేమున్నాం.. మీకు తోడుగా

సమయం: ఉ॥ 10 నుంచి మ॥ ఒంటి గంట మధ్య	గాజువాక: 98494 65088
	పశ్చిమం (గోపాలపట్నం): 95428 96869

న్యూస్‌టుడే, గాజువాక: ?: జీవీఎంసీ 65, 76 వార్డుల్లో పలుచోట్ల ఇంటింటా చెత్త సేకరించే వాహనాలు సకాలంలో రావడం లేదు. –సత్యారావు, 65వ వార్డు, పట్నాయక్, 76వ వార్డు ✔: పరిశీలించి, క్లాప్ సిబ్బందికి తగిన ఆదేశాలు జారీ చేస్తాం. –కిరణ్‌కుమార్, ఏఎంఓహెచ్.

?: అగనంపూడి, పెదమడకలోని పలు కూడళ్లల్లో హైమాస్ట్ దీపాలు వెలగడం లేదు. –నర్సింగరావు, అగనంపూడి ✔: సిబ్బందితో మరమ్మతులు చేయిస్తాం. –శివ, వీధి దీపాల నిర్వాహకుడు.

గోపాలపట్నం, న్యూస్‌టుడే: ?: జీవీఎంసీ 89వ వార్డు కొత్తపాలెంలో పారిశుద్ధ్యం పనులు అధ్వానంగా ఉన్నాయి. – రాజేశ్, కొత్తపాలెం ✔: ప్రత్యేక పారిశుద్ధ్య పనులు చేపడతాం. – రామకృష్ణ, శానిటరీ ఇన్‌స్పెక్టర్

?: గోపాలపట్నం సీఎంటి ఎదురుగా బీఆర్‌టీఎస్ రోడ్డు గుంతలు పడి అధ్వానంగా తయారైంది. – తులసీరావు, గోపాలపట్నం ✔: రోడ్డు మరమ్మతులు చేపడతాం. – వెంకటలక్ష్మి, పనుల విభాగం డీఈ

జోనల్ కార్యాలయం.. సిద్ధమవుతోంది..!

చకచకా మౌలిక వసతుల కల్పన

అగనంపూడి, న్యూస్‌టుడే

అగనంపూడిలో కొత్తగా ఏర్పాటు చేయనున్న జీవీఎంసీ జోనల్ కార్యాలయం సిద్ధమవుతోంది. వీలైనంత త్వరగా సేవలు ప్రారంభించాలన్న అధికారుల సూచనలతో చురుగ్గా పనులు సాగుతున్నాయి.

✦ ఇన్నాళ్లు జీవీఎంసీ పరిధిలో 8 జోన్లు ఉండగా, ఇప్పుడు మరో రెండు జోన్ల ఏర్పాటుకు అనుమతులు వచ్చాయి. ప్రభుత్వ సేవల్ని ప్రజలకు చేరువ చేయాలన్న ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ✦ దీంతో అగనంపూడి కేంద్రంగా తొమ్మిదో జోనల్ కార్యాలయం ఏర్పాటుకు నిర్ణయించారు. స్థానిక పెదమడక కాలనీలోని రాజీవ్ కల్యాణ మండపాన్ని తాత్కాలికంగా వినియోగించుకోవాలని నిర్ణయించారు.

అగనంపూడి పెదమడక కాలనీలో భవనం

✦ ఇప్పుడు ఆ భవనానికే మరమ్మతులు చేసి, కార్యాలయంగా మార్పు చేస్తున్నారు. ఈ మేరకు జీవీఎంసీ నుంచి రూ.20 లక్షల నిధులు ఖర్చు చేస్తున్నారు.

✦ ఇటీవల జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్ కార్యాలయాన్ని పరిశీలించి, పలు సూచనలు చేశారు. మరో పది రోజుల్లో పనులు పూర్తి చేసి, కార్యాలయాన్ని అందుబాటులోకి తీసుకొస్తామని అధికారులు తెలిపారు.

ఆలయ వార్షికోత్సవానికి ఏర్పాట్లు

అగనంపూడి, న్యూస్‌టుడే: పార్వతీనగర్ పునరావాస కాలనీ కొత్తపాలెంలోని శ్రీ ఆంజనేయస్వామి ఆలయ వార్షికోత్సవం శనివారం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా స్వామికి పూజలు, మధ్యాహ్నం భక్తులకు అన్నసమారాధన ఏర్పాటు చేస్తామని కమిటీ ప్రతినిధులు శుక్రవారం తెలిపారు.

'సోలార్'.. ఆపసోపాల్..!

పెదగంట్యాడ, న్యూస్‌టుడే : ఉక్కు నిర్వాసిత కాలనీల్లో ఆరేళ్ల కిందట ఏర్పాటు చేసిన సోలార్ విద్యుత్తు దీపాలకు నిర్వహణ కొరవడింది. ఎంపీ గ్రాంట్ నుంచి 22 చోట్ల సోలార్ స్తంభాలు ఏర్పాటు చేసి, దీపాలు బిగించారు. ప్రైవేటు ఏజెన్సీ ద్వారా కొన్నాళ్లు వెలుగులు పంచిన దీపాలు, ఆ తర్వాత మూలకు చేరాయి. మునిసినాయుడుపాలెం, కోరాడ, నీలాపువీధి, పెదగంట్యాడ, అయ్యన్నపాలెం, నెల్లిముక్కులో ఉన్న స్తంభాలు నిరుపయోగంగా మిగిలాయి. వెంటనే వాటిని పునరుద్ధరించాలని స్థానికులు కోరుతున్నారు.

మునిసినాయుడు పాలెంలో...

కట్టు జారితే.. ప్రమాదమే..!

క్లిక్ టుడే

శ్రీనగర్(గాజువాక), న్యూస్‌టుడే : ఇనుప తుక్కు వాహనాలు అధికలోడుతో గాజువాక ప్రధాన రహదారులపై దూసుకెళ్తుంటే... ఇతర వాహనచోదకులు బెంబేలెత్తిపోతున్నారు. శుక్రవారం పెద్ద పెద్ద మూటలతో, అరకొరగా కట్టిన కట్లుతో పాతగాజువాక నుంచి శ్రీనగర్ మీదుగా టాటాఏస్ వాహనం వేగంగా ప్రయాణించింది. తరచూ ఇదే సమస్య ఎదురవుతున్నా... ట్రాఫిక్ పోలీసులు పట్టించుకోవడం లేదని వాహన చోదకులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ట్రాఫిక్ సిబ్బందితో నిఘా పెంచి, తగిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

గాజువాక జాతీయ రహదారిపై...

మలుపులో ముప్పు

గాజువాక, న్యూస్‌టుడే : జీవీఎంసీ 76వ వార్డు స్వతంత్రనగర్‌లో మలుపు దారి ప్రమాదాలకు నిలయంగా తయారైంది. పోర్టు వై.జంక్షన్ నుంచి కాలనీకి వెళ్లే రెండు మలుపుల వద్ద కాలువకు తగిన రక్షణ వ్యవస్థ లేదు. దీంతో వాహనచోదకులు అదుపుతప్పి ప్రమాదాలకు గురవుతున్నారు. దారి పొడవునా కాలువకు రక్షణ గోడ నిర్మించి, వేగ నియంత్రణలు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

అంధకారంతో అవస్థలు

దర్పణం

అక్కిరెడ్డిపాలెం, న్యూస్‌టుడే : అక్కిరెడ్డిపాలెం నుంచి పంచవటి టౌన్‌షిప్‌నకు వెళ్లే మార్గంలో వీధి దీపాలు వెలగకపోవడంతో రాత్రి పూట రాకపోకలు సాగించే వారు అవస్థలు పడుతున్నారు. ఒకటి రెండు దీపాలు తప్ప మిగిలినవి వెలగడం లేదు. వీధి కుక్కలతో పాటు విషపురుగుల బెడద పెరగడంతో మహిళలు, వృద్ధులు, పిల్లలు ఒంటరిగా వెళ్లలేక పోతున్నారు. అధికారులు స్పందించి... దీపాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

పంచవటి- అక్కిరెడ్డిపాలెం మార్గంలో..

14న మెరిట్ స్కాలర్ షిప్ టెస్టు

గాజువాక, న్యూస్‌టుడే: గాజువాక ఎంవీఆర్ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ బోర్డు ఆధ్వర్యంలో 14న పదో తరగతి విద్యార్థులకు మెరిట్ స్కాలర్ షిప్ టెస్టు నిర్వహించనున్నట్టు కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ వి.రామారావు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ఇంటర్ ఫీజులో రాయితీ ఇస్తామని పేర్కొన్నారు.

లోకేశ్ కృషి అభినందనీయం

గాజువాక, న్యూస్‌టుడే : విశాఖ నగరానికి 'ఐటీ హబ్' గుర్తింపు తీసుకొచ్చేందుకు మంత్రి లోకేశ్ చేస్తున్న కృషి అభినందనీయమని టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు రతన్‌కాంత్ అన్నారు. శుక్రవారం ఆయన విమానాశ్రయంలో మంత్రి లోకేశ్‌ను కలిసి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వినతులు అందజేశారు.

మంత్రి లోకేశ్‌తో రతన్‌కాంత్

చిత్రలేఖన పోటీల్లో ప్రతిభ

గాజువాక, న్యూస్‌టుడే: ఇటీవల ఒంగోలులో నిర్వహించిన జాతీయ స్థాయి చిత్రలేఖన పోటీల్లో గాజువాక హైస్కూల్‌కు చెందిన ఆరుగురు విద్యార్థులు ప్రతిభ చూపి, బంగారు పతకాలు సాధించారు. వారిని శుక్రవారం స్థానిక పాఠశాలలో హెచ్ఎం విజయప్రశాంతి, చిత్రలేఖనోపాధ్యాయుడు భావనారుషి, పలువురు ఉపాధ్యాయులు అభినందించారు.

బాలికలతో హెచ్ఎం, ఉపాధ్యాయులు

అనధికార నిర్మాణం కూల్చివేత

పెదగంట్యాడ, న్యూస్‌టుడే : భానోజీతోట సమీప సంజీవగిరి కాలనీలోని ప్రభుత్వ స్థలంలో రాత్రికి రాత్రే చేపట్టిన అనధికార నిర్మాణాన్ని శుక్రవారం మండల రెవెన్యూ సిబ్బంది కూల్చివేశారు. మరోసారి స్థల ఆక్రమణకు పాల్పడితే చర్యలు తప్పవని బాధ్యుల్ని హెచ్చరించారు.

తొలగింపు పనులు చేస్తున్న సిబ్బంది

బస్సులు.. కిక్కిరిసే..!

గాజువాక, న్యూస్‌టుడే : మార్గశిరమాసం శుక్రవారం నగరంలోని కనకమహాలక్ష్మి అమ్మవారి దర్శనానికి గాజువాక నుంచి మహిళలు తరలివెళ్లారు. పాతగాజువాక బస్‌స్టాప్ వద్ద సిటీబస్సులు ఎక్కేందుకు ఒకరితో మరొకరు పోటీ పడ్డారు. ఆయా బస్సులు కిక్కిరిసి ప్రయాణించాయి.

'పది'లో ఉత్తీర్ణత శాతం పెరగాలి

అక్కిరెడ్డిపాలెం, న్యూస్‌టుడే : పదో తరగతిలో విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెరగాలని గాజువాక ఎంఈఓ సునీత అన్నారు. శుక్రవారం ఆమె 68వ వార్డు అక్కిరెడ్డిపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు. పాఠశాల సిబ్బందితో కలిసి 'గ్రామ సందర్శన' కార్యక్రమంలో భాగంగా నాతయ్యపాలెం, అక్కిరెడ్డిపాలెం గ్రామాల్లో పర్యటించారు. పదో తరగతి చదువుతున్న విద్యార్థుల ఇళ్లకు వెళ్లి, వారి తల్లిదండ్రులతో మాట్లాడారు. పిల్లలు ఎలా చదువుతున్నారు..?, ఏ ఏ సబ్జెక్టుల్లో వెనుకబడి ఉన్నారు..? తదితర అంశాలపై ఆరా తీసి, పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో హెచ్ఎం కాంతం, ఉపాధ్యాయులు కుమారస్వామి, లావణ్య, రవిచంద్ర, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడుతున్న ఎంఈఓ సునీత

16న డైవింగ్ సపోర్టు క్రాఫ్ట్ కమిషనింగ్

సింధియా, న్యూస్‌టుడే: భారతీయ నౌకాదళ అవసరాల నిమిత్తం నిర్మించిన 'డైవింగ్ సపోర్టు క్రాఫ్ట్-ఎ20'ను ఈనెల 16న కమిషనింగ్ జరపనున్నారని నేవీ వర్గాలు తెలిపాయి. సముద్ర అంతర్జలాల్లో డైవింగ్ ప్రమాణాల సామర్థ్యం పెంచేందుకు దోహదపడేలా మొత్తం అయిదు క్రాఫ్ట్‌లను ఇండియన్ నేవీ నిర్మిస్తోంది. ఈ అయిదింటిని కోల్‌కతాలోని టిటాగెల్ సిస్టమ్స్ లిమిటెడ్ (టీఆర్ఎస్ఎల్) నిర్మిస్తోందని, అలాగే ఈ నౌకను సదరన్ నేవల్ కమాండుకు చెందిన కొచ్చిలో కమిషనింగ్‌ను వైస్ అడ్మిరల్ సమీర్ సక్సేనా పర్యవేక్షణలో జరుపుకోనుందని వెల్లడించాయి. 390 టన్నుల సామర్థ్యంతో ఇండియన్ నేవీ (ఐఆర్ఎస్) నిబంధనలకు లోబడి చేపట్టిన నిర్మాణాన్ని విశాఖపట్నానికి చెందిన ఎన్ఎస్‌టీఎల్ జరిపిన ప్రయోగం విజయవంతమైందని వివరించాయి.

డైవింగ్ సపోర్టు క్రాఫ్ట్

నూతన నియామకం

వన్‌టౌన్, న్యూస్‌టుడే : కింగ్‌జార్జ్ ఆసుపత్రి (కేజీహెచ్) నెఫ్రాలజీ విభాగం ప్రొఫెసర్‌గా డాక్టర్ జి.ప్రసాద్ నియమితులయ్యారు. గతంలో ఇక్కడ పని చేసిన ఆయన సాధారణ బదిలీల నేపథ్యంలో గుంటూరు జీజీహెచ్‌కు వెళ్లారు. అయితే కేజీహెచ్‌లో కిడ్నీ వ్యాధులకు సంబంధించి నూతన పరిశోధన ప్రాజెక్టు ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో... ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టులోకి మళ్లీ ప్రసాద్‌ను నియమిస్తూ ఆరోగ్యశాఖ కార్యదర్శి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

పిల్లలకు ప్రత్యక్ష పాఠం

గోపాలపట్నం, న్యూస్‌టుడే: ఎల్‌కేజీ, యూకేజీ పిల్లలకు పాఠశాలలోని నాలుగు గోడల మధ్య పండ్లు, కూరగాయల బొమ్మలను చూపించడం వల్ల ప్రయోజనం ఉండదని ప్రత్యక్షంగా చూపించి వివరించడంతోనే జ్ఞాపక శక్తి, అవగాహన పెరుగుతుందని ఓ ప్రైవేట్ కిడ్ పాఠశాల సిబ్బంది భావించారు. ఈ మేరకు చిన్నారులను గోపాలపట్నం రైతుబజారుకు శుక్రవారం ఉపాధ్యాయ సిబ్బంది తీసుకెళ్లారు. దుకాణాల్లోని పండ్లు, కూరగాయలను పిల్లలకు చూపిస్తూ వివరించారు.

కూరగాయలను చూపిస్తూ..వివరిస్తున్న సిబ్బంది

ఓటరు జాబితా ప్రక్షాళనపై దృష్టి

ఎన్ఏడీకూడలి (బుచ్చిరాజుపాలెం), న్యూస్‌టుడే: సచివాలయ బీఎల్వోలు క్షేత్రస్థాయిలో ఓటరు జాబితా ప్రక్షాళనపై దృష్టి సారించాలని గోపాలపట్నం మండల తహసీల్దార్ సిహెచ్.వి.రమేశ్ అన్నారు. శుక్రవారం జీవీఎంసీ 90వ వార్డు బుచ్చిరాజుపాలెంలోని మండల కార్యాలయంలో ఓటరు జాబితా ప్రక్షాళనపై బీఎల్వోలతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పోలింగ్ కేంద్రాల వారీగా ఇంటింటికీ వెళ్లి జాబితాలోని ఓటర్ల వివరాలు మ్యాపింగ్ చేయాలన్నారు. ఈ నెలాఖరులోగా నూరుశాతం మ్యాపింగ్ పూర్తి చేయాలని సూచించారు. కొంతమంది ఈ ప్రక్రియలో నిర్లక్ష్యం వహిస్తున్నారని, విధుల్లో అలసత్వం వహిస్తే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి షోకాజ్ నోటీసులు జారీ చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. బూత్‌లవారీగా ఓటరు జాబితా వివరాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎన్నికల డీటీ విజయ్ పాల్గొన్నారు.

మాట్లాడుతున్న తహసీల్దార్ సిహెచ్.వి.రమేశ్

14న అవార్డుల ప్రదానం

జగదాంబకూడలి, న్యూస్‌టుడే : ఈనెల 14న జ్ఞానాపురం కాన్వెంట్ కూడలిలో జిల్లా గౌడ సంఘం ఆధ్వర్యంలో గౌడ ఎడ్యుకేషనల్ అవార్డుల ప్రదానోత్సవాన్ని నిర్వహించనున్నట్టు సంఘం జిల్లా అధ్యక్షులు మార్గాన రామారావు తెలిపారు. శుక్రవారం సంఘం సభ్యులు ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్‌ను కలిశారు. ఈ సందర్భంగా కార్యక్రమ ప్రచారపత్రిక ఆవిష్కరించారు. సంఘం సభ్యులు నారాయణరావు, వెంకటసుబ్బారావు, చిన్ని, సుందర్‌రావు, శ్రీనివాసరావు పాల్గొన్నారు.

శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయం

గాజువాక, న్యూస్‌టుడే : విశాఖలో శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా పని చేస్తున్నామని, అన్ని స్టేషన్ల అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వహించాలని సీపీ శంఖబ్రతబాగ్చీ సూచించారు. శుక్రవారం రాత్రి ఆయన న్యూపోర్టు స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది విధులు, పెండింగ్ కేసులు, రౌడీషీటర్ల కదలికలపై ఆరా తీసి, పలు దస్త్రాలు పరిశీలించారు. అనంతరం స్టేషన్ ఆవరణలో కలియ తిరిగి, సిబ్బందికి పలు సూచనలు చేశారు.

సిబ్బందితో మాట్లాడుతున్న సీపీ శంఖబ్రతబాగ్చీ

స్వీయ జాగ్రత్తలతో సీజనల్ వ్యాధులు దూరం

సింధియా (నెహ్రూనగర్), న్యూస్‌టుడే: ప్రతి ఇంటా స్వీయ జాగ్రత్తలు తీసుకుంటేనే సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఉండొచ్చని ఏడు వార్డుల మలేరియా తనిఖీ అధికారి డి.రవికుమార్ అన్నారు. శుక్రవారం 60వ వార్డు నెహ్రూనగర్ లేబర్ జంక్షన్ వద్ద నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దోమల నియంత్రణ విధులు చేపడుతున్న సిబ్బందికి ప్రజలు సహకరించాలని కోరారు. వార్డు శానిటరీ అధికారి సతీష్, మలేరియా విభాగం సిబ్బంది, పాల్గొన్నారు.

సూచనలిస్తున్న మలేరియా తనిఖీ అధికారి రవికుమార్

నైపుణ్య శిక్షణ సద్వినియోగం

జగదాంబకూడలి, న్యూస్‌టుడే : సీఎంఎస్ ల్యాబ్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాన్ని అవసరమైన అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని సంస్థ డైరెక్టర్ జి.జగదీశ్వరరావు తెలిపారు. శుక్రవారం ద్వారకానగర్ సంస్థ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగుల, రూఢకోట, నుర్మతి, ముంచంగిపుట్టు, పెదబయలు ప్రాంతాల్లో ఉన్న నిరుద్యోగ యువతకు 198 బెటాలియన్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్) సాయంతో శిక్షణ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. సమావేశంలో కమాండెంట్లు రామ్, భగత్‌సింగ్, తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న సీఎంఎస్ ల్యాబ్స్ డైరెక్టర్ జగదీశ్వరరావు

మత్స్య పరిశ్రమలో విలువ జోడింపునకు ఆకాశమే హద్దు

ఏయూ ప్రాంగణం, న్యూస్‌టుడే: మత్స్య పరిశ్రమలో విలువ జోడింపునకు ఆకాశమే హద్దు అని భారత సముద్ర ఆహార ఎగుమతిదారుల సంఘం జాతీయ అధ్యక్షుడు జి.పవన్‌కుమార్ అన్నారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్(ఐసీఏఆర్), సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీ(సీఐఎఫ్‌టీ) సంయుక్తంగా బీచ్ రోడ్డులోని ఓ హోటల్‌లో శుక్రవారం మత్స్య విలువ జోడింపు రంగంలో స్థిరమైన వ్యాపార అవకాశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా జి.పవన్‌కుమార్ హాజరై మాట్లాడారు. సముద్ర ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల పర్యవేక్షకులు, మధ్య స్థాయి నిర్వాహకులు ప్రపంచ మార్కెట్‌లో పోటీ పడటానికి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సీఐఎఫ్‌టీ ఇన్‌ఛార్జి, శాస్త్రవేత్త డాక్టర్ బి.మధుసూదనరావు మాట్లాడుతూ మత్స్య, ఆక్వాకల్చర్ రంగాల్లో ఆవిష్కరణలను ప్రోత్సహిస్తుందన్నారు. అనంతరం 'వాల్యూ అడిషన్ అండ్ ప్రొడక్ట్ డైవర్సిఫికేషన్ ఆఫ్ నైల్ తిలాపియా' అన్న పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో పలువురు శాస్త్రవేత్తలు, మత్స్యకార సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న జి.పవన్‌కుమార్, మధుసూదనరావు తదితరులు

ఎర్ర చెరువు ఆధునికీకరణకు చర్యలు

గోపాలపట్నం (కొత్తపాలెం), న్యూస్‌టుడే: జీవీఎంసీ 89వ వార్డు చంద్రనగర్ ఎర్రచెరువు ఆధునికీకరణ చేసేందుకు జీవీఎంసీ రూ.3 కోట్ల నిధులు మంజూరు చేసింది. దీనిలో భాగంగా మొదటి విడతగా రూ.కోటి నిధులతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఉన్నతాధికారులు దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం స్థానిక వార్డు కార్పొరేటర్ దాడి వెంకటరమేశ్ జీవీఎంసీ పనుల విభాగం అధికారులతో కలిసి ఎర్రచెరువును సందర్శించారు. చెరువు చుట్టూ నడకమార్గంతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణం కలిగేలా బ్యూటిఫికేషన్, విద్యుత్తు దీపాల పనులు చేపట్టాలని కార్పొరేటర్ సూచించారు. ఎమ్మెల్యే పి.గణబాబు దృష్టికి తీసుకువెళ్లి త్వరితగతిన పనులు ప్రారంభమయ్యేలా కృషి చేస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కాళింగ సంక్షేమ డైరెక్టర్ పొన్నాడ రమణ, పనుల విభాగం ఈఈ ప్రసన్న, డీఈ ఎస్.వెంకటలక్ష్మి, ఏఈ గాయత్రి, తదితరులు పాల్గొన్నారు.

ఎర్ర చెరువును పరిశీలిస్తున్న కార్పొరేటర్ రమేశ్, జీవీఎంసీ అధికారులు

దారంతా అధ్వానం..

సింధియా, న్యూస్‌టుడే: పారిశ్రామిక ప్రాంతం 61వ వార్డు మరిడిమాంబ గెడ్డ వీధి మలుపులో నడకమార్గంపై మట్టి, భవన నిర్మాణ వ్యర్థాలతో అపరిశుభ్రత తాండవిస్తోంది. నడకమార్గంపై ఏర్పాటు చేసిన చెత్త డబ్బా చుట్టూరా మట్టి పోశారు. అలాగే కేబుళ్ల తీగల డ్రమ్మును అక్కడే ఏర్పాటు చేశారు. మలుపులో కనీసం ఆరు అడుగుల మేర నడకమార్గం ఎక్కడా కనపడటం లేదు. విద్యుత్తు స్తంభం చుట్టూ తీగలతో నిండిపోయింది. కనీసం చెత్తను డబ్బాలో వేసేందుకు పరిసరాల్లో ఆస్కారం లేకుండా ఉంది. తక్షణం మలుపులో వ్యర్థాలను తొలగించాలని పలువురు కోరుతున్నారు.

మరిడిమాంబ వీధి మలుపులో మట్టి దిబ్బలు

స్వచ్ఛంద సేవకులు.. సమాజహితులు

మల్కాపురం, న్యూస్‌టుడే: 40వ వార్డు ఏకేసీ కాలనీలో ఈ నెల 6వ తేదీన అనార్గనైజ్డ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు గుత్తుల మధుబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్యశిబిరంలో 20 మందికి కంటి సమస్యలను గుర్తించి విజయనగరంలోని శ్రీ వేంకటేశ్వర పుష్పగిరి కంటి ఆసుపత్రికి తీసుకెళ్లారు. కంటి చికిత్సలు పూర్తయిన అనంతరం శుక్రవారం ఇళ్లకు తీసుకొచ్చారు. జీవీఎంసీ 58వ వార్డు జనసేన అధ్యక్షులు ముప్పిన ధర్మేంద్ర నేతృత్వంలో 4వ తేదీన నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరంలో 14 మందికి ఇదే మాదిరి చికిత్సలు చేయించి తీసుకొచ్చారు.

కంటి చికిత్స పొంది ఆసుపత్రి నుంచి ఇళ్లకు బయలుదేరుతున్న కాలనీవాసులు

ఇదిగో ప్రజలందరికిని కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము - లూకా 2:10
క్రీస్తు ఆరాధన ఆనంద మందిరం వారి
సెమి క్రిస్మస్ సెలబ్రేషన్స్
తేది. 2025 డిసెంబర్ 13 (శనివారం)
సా॥ 6 గం॥ల నుండి రాత్రి 9.30 గం॥ల వరకు
అందరికీ ప్రేమ పూర్వక ఆహ్వానం
ప్రసంగీకులు: పాస్టర్ టి. జెఫన్యా శాస్త్రి గారు బెరాకా అపొస్తలిక్ చర్చ్, విశాఖపట్నం
స్థలం: క్రీస్తు ఆరాధన ఆనంద మందిరం 19-27-25/2/1, ఎల్ఐజి-15, గాంధీనగర్, ఉడా కాలనీ ఫేజ్-2, పెదగంట్యాడ, విశాఖపట్నం-44.
ప్రేమతో ఆహ్వానించువారు సంఘ సేవకురాలు కళ్యాణమ్మ గారు మరియు సంఘ సభ్యులు
వివరములకు: సంఘ సేవకురాలు కళ్యాణమ్మ గారు, 8121286868, 9246659099

పెళ్లి సంబంధాల కోసం వెతుకుతున్నారా

క్షత్రియ అవివాహితులకు సువర్ణావకాశం

నేడు, రేపు పెళ్లిపందిరి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం

తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదిక అయిన ఈనాడు పెళ్లిపందిరి, క్షత్రియ అవివాహితులకు ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఈనాడు వేదికగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వివాహం కోసం ఎదురు చూస్తున్న అవివాహితులతో పాటు సంబంధిత కుటుంబీకులు నేడు(13 డిసెంబరు 2025 శనివారం), రేపు (14 డిసెంబరు 2025 ఆదివారం) ఉదయం 9 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ప్రొఫైల్‌ను ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు.

★ వివరాలకు 91549 18858, 80080 01686ను సంప్రదించవచ్చు. ఫోన్/యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయాలనుకున్నవారు వధూవరుల బయోడేటా, ఫొటోలను పైన తెలియజేసిన వాట్సాప్ నంబర్లకు పంపవచ్చు.

ఏయూ ప్రాంగణం, న్యూస్‌టుడే: ఆంధ్ర విశ్వవిద్యాలయం అంతర కళాశాల అథ్లెటిక్స్ పోటీల్లో పురుషులు, మహిళల విభాగాల్లో ప్రథమ స్థానంలో నిలిచి ఆల్‌రౌండ్ ఛాంపియన్‌గా కొత్తవలసకు చెందిన ప్రగతి కళాశాల నిలిచింది. మహిళల విభాగంలో విజయనగరానికి చెందిన ఎం.ఆర్.కళాశాల ద్వితీయ స్థానం పొందింది. విజేతలకు ఏయూ రెక్టార్ పి.కింగ్ శుక్రవారం బహుమతులు అందించారు.

అథ్లెటిక్స్‌లో ఆల్‌రౌండర్లు

మందుబిళ్ల మంచిదో..కాదో.. మీరే గుర్తించొచ్చు

క్యూఆర్ కోడ్‌తో నకిలీకి చెక్

న్యూస్‌టుడే, రాజాం

మెడికల్‌షాప్‌నకు వెళ్లి పారాసెటమాల్ మందుబిళ్లలు ఇవ్వమని అడిగితే నచ్చినవి చేతిలో పెట్టి పంపుతారు కొందరు దుకాణదారులు. అవి నకిలీనా.. కాదా.. అన్నది ఒక్క కోడ్‌తో వాటి చరిత్రంతా తెలుసుకోవచ్చు.

ఒక్క విజయనగరం జిల్లాలోనే 1,600 మందుల దుకాణాలున్నాయి. ఏటా రూ.కోట్లు విలువైన ఔషధాలు అమ్ముడవుతున్నాయి. ఔషధ నియంత్రణ అధికారుల తనిఖీల్లో నకిలీ మందులు, కాలం చెల్లిన వాటిని చాలాచోట్ల గుర్తించిన ఉదంతాలున్నాయి. ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకు కొత్త విధానాన్ని కేంద్రం అమల్లోకి తెచ్చింది. మందులపై క్యూఆర్ కోడ్‌ను ముద్రించేలా ఆదేశాలు ఇవ్వడంతో దేశంలో ప్రముఖ ఫార్మా కంపెనీలన్నీ ఈ విధానాన్ని అనుసరిస్తున్నాయి. మందుల స్ట్రిప్‌లపై క్యూఆర్ కోడ్‌లు ముద్రిస్తున్నాయి.

రూ.100 ఆపై ఉన్న వాటిపై..

ఔషధాలు ప్యాక్ చేసే సీసాలు, ట్యూబ్‌లపైనా కోడ్ ముద్రించేలా చర్యలు తీసుకున్నారు. రూ.100 కంటే ఎక్కువ విలువైన వాటిపై క్యూఆర్ కోడ్ ఉంటోందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ప్రఖ్యాత కంపెనీలు ఈ వివరాలు ముద్రిస్తుండగా.. విడతల వారీగా మిగిలినవి అమల్లోకి తెస్తాయి.

మందుల స్ట్రిప్‌లపై క్యూఆర్ కోడ్

వీటిపై ముద్రించారు

ప్రజలు విరివిగా వినియోగించే మందులపైనే వీటిని ముద్రిస్తున్నారు. బీపీ, యాంటీబయోటిక్స్, పెయిన్ కిల్లర్స్, విటమిన్ ఔషధాలను తయారు చేసే కంపెనీలు క్యూఆర్ కోడ్‌ను ముద్రిస్తుండడంతో ప్రజలకు మేలు జరుగుతోందని ఔషధ నియంత్రణ సహాయ సంచాలకురాలు రజిత తెలిపారు. జ్వరం, అల్సర్లు, చక్కెర, బీపీ ఇలా అన్ని మందులపైనా క్యూఆర్ కోడ్ ఉన్నట్లు చెప్పారు. దశలవారీగా అన్నింటిపైనా వీటిని కంపెనీలు ముద్రిస్తాయని వెల్లడించారు.

కోడ్ స్కాన్ చేస్తే..

- ★ సంబంధిత మందు దేనికి పనిచేస్తుందో తెలుస్తుంది.
- ★ ఏ మోతాదులో ఏఏ పదార్థాలు వినియోగించారో ఉంటుంది.
- ★ దాన్ని ఎక్కడ తయారు చేశారో ప్రాంతం పేరు
- ★ ఏ ఉపశమనం కోసం వినియోగిస్తారో వివరాలు
- ★ ఎలా.. ఏ మోతాదులో వినియోగించాలన్న సమాచారం
- ★ ఎటువంటి రుగ్మతలు ఉన్నవారు వాటిని వినియోగించుకూడదనే జాగ్రత్తలు పొందుపరుస్తున్నారు.

తీర్చండి జనం అవస్థలు

తిట్టుకుంటున్నారు నన్ను..

న్యూస్‌టుడే, చీపురుపల్లి

'మాయదారి వంతెన.. మూడేళ్లవుతోంది ఇప్పటికీ పూర్తికాదు..' అని జనం తిడుతుంటే విని తట్టుకోలేకపోతున్నా. అలాగని చోదకుల కష్టాలూ చూడలేకపోతున్నా. చిన్నచిన్న పనులేగా.. పూర్తిచేసి, అందుబాటులోకి తేలేరా? విజయనగరం-పాలకొండ ప్రధాన రహదారిలో చీపురుపల్లి పట్టణం వద్ద 34 నెలల క్రితం నా నిర్మాణం ప్రారంభించారు. అంతకుముందు రాజాం, పాలకొండ, ఒడిశా వైపు నుంచి చీపురుపల్లి మీదుగా విజయనగరం, విశాఖ, విజయవాడ, హైదరాబాద్‌కు ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాలు ఇక్కడున్న పాతవంతెన మీదుగా పరుగులు పెట్టేవి. కొత్తగా నన్ను అందుబాటులోకి తెస్తామని కేంద్ర రైల్వే బోర్డు 2022లో రూ.12.97 కోట్ల నిధులు మంజూరు చేసింది. 2023 మార్చిలో పనులు ప్రారంభించింది. అంచనా వ్యయాన్ని పెంచినా నేటికీ అందుబాటులోకి తీసుకురాలేదు. చీపురుపల్లి వైపు కాంక్రీటు గోడ నిర్మిస్తే కొత్తఅగ్రహారం, రిక్షాకాలనీకి వెళ్లేందుకు రోడ్డు సదుపాయం ఉండదంటూ స్థానికులు పనులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు, ర.భ శాఖ ఇంజినీరింగ్ అధికారుల చొరవతో ఈ సమస్య కొలిక్కి వచ్చినా మిగతా పనుల్లో వేగం లేదు. గుత్తేదారుకు సమస్య మరోమారు చెప్పండి. నేను అందుబాటులోకి రాక ఆర్టీసీకి ఇప్పటికే రోజుకు రూ.5 లక్షల వరకు నష్టం వాటిల్లుతోంది. నన్ను ఇలా మధ్యలో వదిలేయడం తగదు.

ఇట్లు.. మీ చీపురుపల్లి ఆర్వోబీ

సంఘం మహిళ.. సంకల్పం భళా

డీఆర్డీఏ సహకారంతో రాణిస్తున్న వనితలు

– న్యూస్‌టుడే, విజయనగరం మయూరికూడలి

మీరు పొదుపు సంఘాల్లో సభ్యులుగా ఉన్నారా.. సొంతంగా వ్యాపారాలు చేయాలని భావిస్తున్నారా.. అండగా నిలిచేందుకు మేం ఉన్నామంటూ ముందుకొస్తోంది డీఆర్డీఏ. కేవలం రుణాలే కాదు.. దుకాణాలు, మార్టులు కేటాయిస్తూ.. ఉపాధికి అవకాశాలు కల్పిస్తోంది. అతివలే వ్యాపారులై.. ఉద్యోగులై.. తక్కువ ధరలకే సరుకులు, వివిధ రకాల వస్తువులు విక్రయిస్తున్నారు.

మన పంట.. మన వంట

జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, జిల్లా సమాఖ్యలు 'మన పంట.. మన వంట.. మన ఆరోగ్యం' పేరిట దుకాణాలు కేటాయిస్తున్నాయి. విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలో నాలుగు మినీ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. జడ్పీ కార్యాలయం, రైల్వే స్టేషన్, మహారాజ ప్రభుత్వాసుపత్రి సమీపంలో నడుస్తున్నాయి. మూడేళ్ల నుంచి కార్యకలాపాలు కొనసాగుతున్నాయి.

జడ్పీ కార్యాలయం వద్ద మిల్లెట్ దుకాణం

మూడు మార్టులు..

దుకాణాలతో పాటు ఎస్.కోట, గరివిడి, వీరఘట్టంలో మెగా మార్టులు ఏర్పాటయ్యాయి. ఇక్కడ అన్నిరకాల సరుకులు లభిస్తాయి. సంఘాలు అందించిన సొమ్ముతోనే ప్రస్తుతం ఇవి నడుస్తున్నాయి. ఒక్కో దాంట్లో సాంకేతికతపై అనుభవం ఉన్న అయిదుగురు సభ్యులున్నారు. ఇతరుల సహకారంతో వ్యాపారాలు విస్తరిస్తున్నారు. ఈ మూడుచోట్ల రోజుకు రూ.60 వేల నుంచి రూ.80 వేల వరకు విక్రయాలు సాగుతున్నాయి.

వారే ఉద్యోగులు

మెగా, మినీ దుకాణాల్లో 15 నుంచి 18 మంది మహిళలను డీఆర్డీఏ ఉద్యోగులుగా నియమించింది. వీరికి నెలకు రూ.6 వేల నుంచి రూ.12 వేల వరకు ఇస్తోంది. అదనంగా మరికొంత మంది పనిచేస్తున్నారని డీఆర్డీఏ పీడీ శ్రీనివాస్ తెలిపారు. అమ్మకాలు మరింత పెరిగేలా చూస్తామని, రద్దీ ఉన్న ప్రాంతాల్లో మరిన్ని ఏర్పాట్లుకు ప్రణాళికలు వేసినట్లు తెలిపారు. ఇటీవల దుకాణాల పర్యవేక్షణకు ఏపీఎంలను నియమించామన్నారు.

ఎంతిస్తావ్.. ఎప్పుడిస్తావ్!!

● ఏ పనికైనా చేయి తడపాల్సిందే ● రెవెన్యూ అధికారులపై 238 ఫిర్యాదులు

– న్యూస్‌టుడే, విజయనగరం అర్బన్

'ఆ చెప్పు ఏం చేయాలి. మ్యుటేషనా. లేకపోతే పేరేదైనా నమోదు చేయాలా. ఆ రెండింటికీ వేరే రేటు. పాస్ పుస్తకం కావాలంటే ఇదిగో ఇంతివ్వాల్సిందే. ఎంతిస్తావ్.. ఎప్పుడిస్తావ్. మా ఆఫీసులో అయితే వద్దు.' జిల్లాలోని పలువురు రైతులకు కొందరు రెవెన్యూ సిబ్బంది నుంచి వినిపిస్తున్న మాటలివి. శాఖాపరంగా ఏ పని జరగాలన్నా ముట్టజెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో కొందరు ఉన్నతాధికారులకు విన్నవిస్తున్నారు. పీజీఆర్ఎస్ వ్యవస్థలో 238 మంది ఫిర్యాదులు అందాయంటే ఏ మేర లంచాల పర్వం సాగుతుందో అర్థం చేసుకోవచ్చు.

ఎం.కొత్తవలస వీఆర్వో లంచావతారంపై కలెక్టరేట్ వద్ద రైతుల నిరసన (పాతచిత్రం)

ఘటనలు ఇలా..

ఈ ఆర్థిక సంవత్సరంలో దెంకాడ, వేపాడ మండలం సింగరాయి వీఆర్వోలు మ్యుటేషన్ కోసం లంచం తీసుకుని అనిశాకు చిక్కారు. బొండపల్లి మండలం ఎం.కొత్తవలస వీఆర్వో ఫోన్‌పే ద్వారా డబ్బులు తీసుకోగా.. బాధితుడు ఆ స్క్రీన్ షాట్‌ను ఫిర్యాదు రూపంలో ప్రదర్శించడం అప్పట్లో కలకలం రేపింది.

ఇటీవల కొత్తవలస, విజయనగరం మండలం రాకోడు భూముల వ్యవహారంపైనా కలెక్టర్ విచారణకు ఆదేశించారు. ఇప్పటికే ఓ తహసీల్దారును సస్పెండ్ చేశారు. పలువురు వీఆర్వోలను స్థానచలనం చేశారు. సర్వేయర్‌ను మాతృశాఖకు సరెండర్ చేశారు. అయినా మార్పు రావడం లేదు.

వారిపై చర్యలు.. ఫిర్యాదుల మేరకు అధికారులు, సిబ్బందిపై త్వరితగతిన విచారణ చేస్తున్నాం. ఆరోపణలు రుజువైతే కఠిన చర్యలు తప్పవు. క్షేత్రస్థాయిలో రెవెన్యూ సమస్యలు పరిష్కారం కాకపోతే జిల్లా అధికారుల దృష్టికి తీసుకు రావాలి. ఎవరైనా లంచం అడిగితే నేరుగా అనిశాను ఆశ్రయించవచ్చు. శాఖ పరంగా ఏ పనికైనా రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు.
– మురళి, ఇన్‌ఛార్జి డీఆర్వో

పరిష్కారంపై అసంతృప్తి..

ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్) ప్రారంభం నుంచి ఈనెల 11 వరకు రెవెన్యూ విభాగానికి అత్యధికంగా 26,849 వినతులు వచ్చాయి. ఇందులో 1,879 పెండింగ్‌లో ఉన్నట్లు అధికారిక గణాంకాలు బట్టి తెలుస్తోంది. పరిష్కరించినట్లు చూపుతున్న వాటిపై ప్రజలు సంతృప్తి చెందడం లేదు. వాటిని మళ్లీ రీఓపెన్ చేస్తున్నారు. ఈనెల ఒకటి నాటికి 1,925(4.12శాతం) అర్జీలను రీవెరిఫికేషన్ పోర్టల్‌లో పెట్టారు. భూముల కబ్జా, ఆక్రమణలు, రికార్డుల్లో తప్పులు, రీసర్వేలో పొరపాట్లు, పట్టాదారుల పాసుపుస్తకాలు, మ్యుటేషన్, ధ్రువపత్రాలు.. ఇలా అన్ని విషయాల్లో లంచాలు అడుగుతున్నట్లు అర్జీదారులు వినతుల్లో పేర్కొంటున్నారు.

పాపం పేదమ్మ

పూరిల్లు దగ్ధమైన ప్రమాదంలో తీవ్ర గాయాలు

రాజాం, న్యూస్‌టుడే: రాజాం మండలం విజయరామపురానికి చెందిన లింగాల పేదమ్మ(74).. పేదరికంలో కష్టాలు ఎదుర్కొని ఇద్దరు కుమార్తెలకు వివాహాలు చేసింది. అప్పటి నుంచి ఓ పూరింట్లో ఒంటరిగా ఉంటోంది. రోజూలాగే గురువారం రాత్రి నిద్రపోయింది. విద్యుత్తు తీగ తెగి ఆ ఇంటిపై పడి నిప్పురవ్వలు రేగి గుడిసెకి క్షణాల్లో వ్యాపించాయి. గాఢ నిద్రలో ఉన్న పేదమ్మకు మెలకువ వచ్చేసరికి అప్పటికే చీరకు నిప్పు అంటుకుంది. కేకలు వేస్తూ బయటకు పరుగులు పెట్టింది. స్థానికులు కాపాడే ప్రయత్నం చేసినా అప్పటికే తీవ్రంగా గాయపడిన పండుటాకు విలవిల్లాడింది. రాజాం.. అక్కడ్నుంచి శ్రీకాకుళం ప్రభుత్వాసుపత్రి.. పరిస్థితి విషమంగా ఉండడంతో విశాఖ తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నట్లు వీఆర్వో అప్పలనాయుడు చెప్పారు.

నేటి నుంచి ఉద్యోగులకు డివిజన్ స్థాయి క్రీడాపోటీలు

విజయనగరం బాబామెట్ట, న్యూస్‌టుడే: ఉద్యోగుల్లో ఉత్సాహాన్ని నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం శని, ఆదివారాల్లో క్రీడా పోటీలు నిర్వహించనుందని డిప్యూటీ డీఈవోలు కె.వి.రమణ, బి.మోహన్‌రావు తెలిపారు. పురుషులకు క్రికెట్, మహిళలకు త్రోబాల్ ఉంటాయని, విజయనగరం డివిజన్ వారు విజ్జీ స్టేడియం, చీపురుపల్లి-అవంతి కళాశాల, బొబ్బిలి- ఆర్.ఎస్.ఆర్.కె.రంగారావు కళాశాల మైదానాలకు రావాలన్నారు. వివరాలకు డివిజన్ కోఆర్డినేటర్లు తవిటయ్య, ఎన్.వి.నాయుడు, పి.స్వరూప్‌ను సంప్రదించాలన్నారు.

14న ఖోఖో జిల్లా జట్ల ఎంపిక

విజయనగరం బాబామెట్ట న్యూస్‌టుడే: గుడివాడ, ఒంగోలులో త్వరలో రాష్ట్రస్థాయి జూనియర్స్, సీనియర్స్ ఖోఖో పోటీలు జరగనున్నాయి. ఇందులో పాల్గొనే జిల్లా జట్లను ఈనెల 14న మధ్యాహ్నం ఎంపిక చేయనున్నట్లు ఖోఖో సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కమలనాభరావు, గోపాలరావు తెలిపారు. 2008, జనవరి 1 తరువాత పుట్టినవారు అర్హులని, విజయనగరంలోని కస్పా పాఠశాలకు రావాలని సూచించారు. వివరాలకు 94409 13615, 98491 38619ను సంప్రదించాలన్నారు.

రోబోలతో స్నేహం.. డ్రోన్లతో విన్యాసం

పాఠశాల స్థాయిలోనే ఇంజినీరింగ్ విద్య

న్యూస్‌టుడే, విజయనగరం విద్యావిభాగం

ఆ పాఠశాలలకు వెళ్తే రోబోలే ఆహ్వానం పలుకుతాయి.. రయ్‌మంటూ దూసుకొచ్చే డ్రోన్లు మిమ్మల్ని ఇట్టే పసిగట్టేస్తాయి.. త్రీడీ ప్రింటింగ్‌లు కళ్లను కట్టిపడేస్తాయి. క్వాంటమ్ విద్య కంప్యూటర్‌లో దర్శనమిస్తుంది. పిల్లలు చిచ్చరపిడుగుల్లా సాంకేతికతతో ఆటలాడుతారు. గంటల వ్యవధిలోనే ప్రాజెక్టులు తయారు చేస్తూ అబ్బురపరుస్తారు. ఐవోటీలో ఔరా అనిపిస్తూ.. భావి శాస్త్రవేత్తలుగా ఎదుగుతున్నారు జిల్లాకు చెందిన పలువురు బాలలు. అటల్ టింకరింగ్ ల్యాబ్‌లున్న పాఠశాలల్లో ఇంజినీరింగ్ స్థాయిలో విద్యాభ్యాసం సాగుతుండడంతో ఉన్నత శిఖరాలే లక్ష్యంగా దూసుకెళ్తున్నారు.

శిక్షణలో భాగంగా డ్రోన్లను తయారు చేస్తున్న విద్యార్థులు

35 పాఠశాలల్లో..

జిల్లాలో 35 ప్రభుత్వ పాఠశాలల్లో ఏటీఎల్స్ నడుస్తున్నాయి. ఒక్కో పాఠశాలలో ఒక్కో సాంకేతికతపై అవగాహన కల్పిస్తున్నారు. విజయనగరంలోని అయ్యప్పనగర్ ఆదర్శ పాఠశాలలో ఈనెల 8 నుంచి నాలుగు రోజుల పాటు కార్యశాల నిర్వహించారు. ఆరు నుంచి పదో తరగతి విద్యార్థుల్లో 50 మందిని ఎంపిక చేసి త్రీడీ ప్రింటింగ్, డ్రోన్ టెక్నాలజీపై తర్ఫీదునిచ్చారు. వీరి ద్వారా ఇతరులకు చేరవేస్తారు.

అంశాలివే..

- త్రీడీ ప్రింటింగ్
- డ్రోన్ టెక్నాలజీ
- రోబోటిక్స్
- ఐవోటీ ● ఏఐ

అక్కడే ఎందుకంటే..

ఇంజినీరింగ్‌లో ఐవోటీ(ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్), రోబోటిక్స్, ఏఐ, క్వాంటమ్.. ఇలా ఎన్నో ఆధునిక సాంకేతికతలు తెరపైకి వస్తున్నాయి. వీటిని అందిపుచ్చుకోవడమే అందరి ముందున్న సవాల్. విద్యార్థి దశలోనే అవగాహన కల్పించడం ద్వారా ఆయా రంగాల్లో నిష్ణాతులవుతారని ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకోసం పాఠశాల స్థాయిలోనే విద్యార్థులకు ఇంజినీరింగ్ సాంకేతికతను పరిచయం చేస్తోంది. ఈ మేరకు అయిదు రకాల టెక్నాలజీలపై ప్రత్యేక శిక్షణలు నిర్వహిస్తోంది. అటల్ టింకరింగ్ ల్యాబ్‌లు(ఏటీఎల్) నిర్వహిస్తున్న విద్యాలయాల్లో ఈ ప్రక్రియ సాగుతోంది.

ఎస్సీఈఆర్టీ నుంచి శిక్షకులు

శిక్షణ ఇచ్చేందుకు ఎస్సీఈఆర్టీ నుంచి వచ్చినవారు మెంటార్లుగా వ్యవహరిస్తున్నారు. పుణేలోని విజ్ఞాన ఆశ్రమ్ పాఠశాల తరఫున ఎస్సీఈఆర్టీలో పనిచేస్తున్న రమేష్, వసంత్ జిల్లాకు వచ్చారు. తీసుకొచ్చిన పరికరాలతో ప్రయోగాత్మకంగా ప్రాజెక్టులను నేర్పించి, పిల్లలతో తయారు చేయించారని డీఈవో యు.మాణిక్యం నాయుడు తెలిపారు.

ANNAPURNA FINANCE — GROWING TOGETHER — మెగా జాబ్ మేళా

స్థానం	అర్హత	వయస్సు	అనుభవం	జీతం (నెలకు)
ఫీల్డ్ క్రెడిట్ ఆఫీసర్	12వ తరగతి మరియు అంతకంటే ఎక్కువ	18-30 సంవత్సరాలు	అనుభవం అవసరం లేదు	20,000 రూపాయల వరకు (వేరియబుల్ పేతో సహా)
అభివృద్ధి అధికారి	గ్రాడ్యుయేషన్	18-30 సంవత్సరాలు	1 సంవత్సరం అనుభవం ఉంటే మంచిది	25,000 రూపాయల వరకు (వేరియబుల్ పేతో సహా)
అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్	గ్రాడ్యుయేషన్	18-32 సంవత్సరాలు	MFI లేదా బ్యాంక్‌లో కనీసం 2 సంవత్సరాల అనుభవం	30,000 రూపాయల వరకు (వేరియబుల్ పేతో సహా)
బ్రాంచ్ మేనేజర్	గ్రాడ్యుయేషన్	21-32 సంవత్సరాలు	MFI/BANK లో ABM/BM గా కనీసం 3 సంవత్సరాల అనుభవం	35,000 రూపాయల వరకు (వేరియబుల్ పేతో సహా)

✆ 9124874969 ✆ 9398952344 ✆ 6203716616

ఈ ఉద్యోగానికి బైక్ /స్కూటీ తప్పనిసరి

ఉద్యోగి ప్రయోజనాలు

★ ఇంధన ప్రోత్సాహకం రూ. 5000 వరకు అందిస్తుంది ★ ప్రొవిడెంట్ ఫండ్ ★ గ్రాట్యుటీ మరియు ESIC ★ ఉచిత వసతి ★ రెండు చక్రాల రుణం ★ భీమా

ఇంటర్వ్యూ తేదీ	ఇంటర్వ్యూ స్థలం	ఇంటర్వ్యూ చిరునామా
13th, 14th & 15th DECEMBER 2025	విజయనగరం	అన్నపూర్ణ ఫైనాన్స్ PVT. LTD. కె.ఎల్.పురం, RTO ఆఫీస్ దగ్గర, బొబ్బిలి రోడ్, విజయనగరం-535 003
	శ్రీకాకుళం	అన్నపూర్ణ ఫైనాన్స్ PVT. LTD. కొత్త రోడ్ జంక్షన్, పాలకొండ రోడ్, ఫ్లిప్‌కార్ట్ ఆఫీస్ పైన, శ్రీకాకుళం-532001
	సోంపేట	అన్నపూర్ణ ఫైనాన్స్ PVT. LTD. ఇంటి నెం: F6/7933, వారణాసి క్వార్టర్స్, మొదటి అంతస్తు, సోంపేట-532 284

ఉద్యోగ స్థలం: విజయనగరం, శ్రీకాకుళం, పాలకొండ, బొబ్బిలి, సోంపేట, టెక్కలి, పార్వతీపురం, రాజాం

అవసరమైన పత్రాలు: రెజ్యూమ్, విద్యా సర్టిఫికేట్ల కాపీ, పాన్‌కార్డ్, ఆధార్ కార్డ్, ఓటరు ఐడి, డ్రైవింగ్ లైసెన్స్, బైక్ ఆర్‌సి కాపీ, తల్లిదండ్రులు ఆధార్ కార్డ్, బ్యాంక్ పాస్‌బుక్, పాస్‌పోర్ట్ సైజు ఫోటో

గమనిక: పోస్ట్ ఎంపికకు ఎటువంటి రుసుములు లేదా ఛార్జీలు అవసరం లేదు. మెరిట్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.

ఉద్యాన రంగాన్ని ముందుకుతీసుకెళ్లండి

● కలెక్టర్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం

ఈనాడు, విజయనగరం

పరిశ్రమలతో ప్రగతి సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. అన్ని రంగాల్లోనూ ప్రభుత్వ ప్రోత్సాహంతో పరిశ్రమలు నెలకొల్పేందుకు ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ (వీఈఆర్) పరిధిలోని తొమ్మిది జిల్లాల కలెక్టర్లు, పరిశ్రమలు, వివిధ రంగాల ఉన్నతాధికారులతో శుక్రవారం విశాఖపట్నంలో సమావేశం జరిగింది. దీనికి కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి హాజరయ్యారు. జిల్లాలో ప్రస్తుతం ఉన్న పరిశ్రమలు, లక్ష్యాలు, పెట్టుబడుల ఆకర్షణపై కార్యాచరణ ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని సీఎం సూచించారు. జిల్లాలో ఉద్యాన రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని సీఎం సూచించారు. దీనివల్ల ఇటు రైతులు లాభపడతారని, అటు ఎగుమతులతో జిల్లాకు, రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుందన్నారు. రూ.743.67 కోట్ల పెట్టుబడితో వివిధ రంగాలకు చెందిన తొమ్మిది పరిశ్రమల విస్తరణ ప్రక్రియ జరుగుతోందని కలెక్టర్ వివరించారు. ఎస్.కోట నియోజకవర్గంలో ప్రైవేటు రంగంలో ఏర్పాటు చేయనున్న జిందాల్, పతంజలి ఎంఎస్ఎంఈ పార్కులకు అన్ని విధాలా ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం అందించాలన్నారు. భోగాపురం విమానాశ్రయాన్ని ఆనుకుని ఉన్న మూడు మండలాల్లో అయిదు క్లస్టర్లను కలిపి ఐటీ హబ్‌కు అవసరమైన భూములు సమకూర్చాలన్నారు.

నడవలేను.. మాట్లాడలేను..

మీరే సాయం చేయాలి మేడమ్

ఎమ్మెల్యే(లలితకుమారి) మేడమ్ నమస్తే. నా పేరు రామలక్ష్మి. మాది మీ నియోజకవర్గం(ఎస్.కోట)లోనే జామి. అమ్మానాన్నలకు నేను మూడో సంతానం. నన్ను మోస్తున్నాడే ఈయనే మా నాన్న జామన్న. 35 ఏళ్లుగా భారం అనుకోకుండా నా బాగోగులు చూస్తున్నారు. పోలియో కారణంగా పుట్టినప్పట్నుంచే నా కాళ్లు వంకర పోయాయి. దీనికి తోడు మాట్లాడలేను.. ఎవరైనా మాట్లాడినా వినలేను. ఎవరైనా సాయం లేకుండా అడుగు వేయలేను. మాది పేద కుటుంబం. అమ్మానాన్నల్లో ఒకరు పని కెళ్తే.. మరొకరు నాకు తోడుగా ఉండాల్సిన పరిస్థితి. మీరు ప్రజాదర్బార్ నిర్వహిస్తున్న విషయం తెలిసి ఇదిగో ఇలా నాన్న నన్ను తీసుకొచ్చారు. ఎందుకంటే.. జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్ లేకపోవడంతో నాకు ప్రభుత్వ పథకాలు వర్తించడం లేదు. వీటికోసం కార్యాలయాల చుట్టూ అమ్మానాన్న కాళ్లరిగేలా తిరుగుతున్నా ఫలితం ఉండడం లేదు. నా వైద్య ఖర్చులు, పోషణకు వాళ్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీసం పింఛను వచ్చినా వారి కష్టానికి కాస్తంతైనా ఉపశమనం. మీరే ఓ దారి చూపాలి. – న్యూస్‌టుడే, జామి

రెండు సంచుల్లో రూ.1.30 కోట్లు.. బస్సులో వెళ్తుండగా ఒకటి మాయం

ఈనాడు, విజయనగరం

జిల్లాలోని పూసపాటిరేగ మండలం సీహెచ్ అగ్రహారం సమీపంలో బుధవారం రాత్రి జరిగిన భారీ నగదు దోపిడీ కేసు పోలీసులకు సవాలుగా మారింది. బస్సులో రూ.67.90 లక్షల నగదు పోయిన సంగతి తెలిసిందే. బాధితుల ఫిర్యాదుపై కేసు నమోదు చేసి ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. శ్రీకాకుళానికి చెందిన బంధువులు జామి చంద్రశేఖర్, వి.వినోద్‌బాబు బస్సులో విజయవాడకు బయలుదేరారు. ఇద్దరూ రెండు సంచుల్లో రూ.1.30 కోట్లకు పైగా పట్టుకున్నారు. విజయవాడలో భూమి కొనుగోలుకు సంబంధించి అడ్వాన్స్ చెల్లించేందుకు తీసుకెళ్తున్నట్లు పేర్కొన్నారు. కానీ వారు బంగారం బిస్కెట్లు కొనుగోలుకు వెళ్తున్నట్లు సమాచారం.

ఒకరే భోజనానికి దిగారా?

సీహెచ్ అగ్రహారం వద్ద భోజనాలకు బస్సు ఆగినప్పుడు ఇద్దరూ ఒకేసారి దిగారా.. వేర్వేరు సమయాల్లో హోటల్‌కు వెళ్లారా అని పోలీసులు ఆరా తీశారు. ముందుగా ఒకరు దిగి భోజనం చేయగా.. మరొకరు వాహనంలో వెంట తెచ్చుకున్న ఆహారం తిని చేతులు శుభ్రం చేసుకునేందుకు వెళ్లారని.. ఆ సమయంలోనే ఒక సంచి మాయమైందని గ్రహించారు. స్వల్ప సమయంలో ఈ చోరీ ఎలా జరిగిందనేది అంతుచిక్కడం లేదు. ఇద్దరినీ ఎవరైనా గమనించారా.. అనే వివరాలు పోలీసులు తెలుసుకుంటున్నారు.

తరచూ ఇటువంటి ఘటనలు

శ్రీకాకుళం నుంచి దూరప్రాంతాలకు తిరిగే ప్రైవేటు బస్సుల్లో ఇటీవల తరచుగా చిన్నచిన్న చోరీలు జరుగుతున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. ప్రయాణికుల నుంచి నగదు, విలువైన వస్తువులు, లగేజీని ఎత్తుకెళ్తున్నారు. తాజా ఘటనలో అలాంటి వారి పాత్ర ఉందేమోనని తెలుసుకుంటున్నారు. రెండు, మూడు రోజుల్లో కేసు కొలిక్కి వస్తుందని దర్యాప్తు చేస్తున్న ఓ అధికారి తెలిపారు.

సందర్భమేదైనా ఈనాడును చేసుకోండి వేదిక

మీ బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు ఈనాడు లో ప్రకటనల ద్వారా తెలియజేయండి

ఈనాడు యాడ్స్ ద్వారా తెలియజేయండి

ప్రకటనల కొరకు సంప్రదించండి

9000866020, 8008597609

(c) eenadu

చిట్టి బుర్రలు.. గట్టి ఆలోచనలు

- న్యూస్‌టుడే, సీతంపేట

వారంతా పాఠశాల విద్యార్థినులు. తమ ఆలోచనలకు పదును పెట్టారు. సమాజానికి ఉపయోగపడేలా ప్రాజెక్టుల రూపంలో రోబోలను తీర్చిదిద్దుతున్నారు. వివిధ చోట్ల ప్రదర్శిస్తూ అబ్బురపరుస్తున్నారు సీతంపేట మండలం హడ్డుబంగి గిరిజన సంక్షేమ బాలిక ఆశ్రమోన్నత పాఠశాలకు చెందిన విద్యార్థినులు. అటల్ టింకరింగ్ ల్యాబ్(ఏటీఎల్) నిధులతో స్కిల్ ట్రానిక్స్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఆధ్వర్యంలో కొన్ని రోజులుగా వైవిధ్యమైన జీవితంలో ఉపయోగపడే రోబోలను తయారు చేస్తున్నారు. వీరికి ప్రధానోపాధ్యాయురాలు బి.ఉమావాణి, ఏటీఎల్ మెంటర్లు లక్ష్మి, హేమ, సైన్సు ఉపాధ్యాయులు శిల్ప, ఉషశ్రీ సహకారం అందిస్తున్నారు.

మరొకరి సహకారం లేకుండానే..

కాళ్లు పూర్తిగా పనిచేయని వారు(పక్షవాతం కారణంగా) మరొకరి సహకారం లేకుండా జాయ్‌స్టిక్ కంట్రోలర్ వీల్‌చైర్‌ను వినియోగించవచ్చు. 9వ తరగతి విద్యార్థులు కె.శైలజ, శ్రీవృష్టి దీనిని రూపొందించారు. వీల్‌చైర్‌పై ఆధారపడే వారికి ఇది ఎంతో ఉపయోగకరమని చెబుతున్నారు. ఆర్డినో యూఎన్‌ఓ బోర్డు, మోటార్ డ్రైవర్, జాయ్‌స్టిక్ కంట్రోలర్, 12 ఓల్టేజీ బ్యాటరీ, డీసీ మోటార్, వైర్లు వంటి వాటితో తయారు చేశామని పేర్కొంటున్నారు.

నిర్దిష్ట మార్గంలో..

ముందుగానే సూచించిన రోడ్డు, లైన్లు, రంగుల ఆధారంగా ప్రయాణించే లైన్ ఫాలోవర్ రోబోట్‌ను తీర్చిదిద్దారు ఎం.ఉజ్వల(9వ తరగతి), లహరి(8వ తరగతి). ఆహారం, ఇతరత్రా వస్తువులను ఎలాంటి అడ్డంకులు లేకుండా గమ్యస్థానాలకు చేర్చవచ్చు.

వ్యక్తులను గుర్తించి..

ఐఆర్ సెన్సార్‌తో ఎదురుగా ఉన్న వ్యక్తిని గుర్తించి ఆహారం, ఇతర వస్తువులను అందించేందుకు ఉపయోగపడేదే ఫుడ్ సర్వింగ్ రోబోట్. ఎస్.సుస్మిత(9వ తరగతి), పి.సుశీల(8వ తరగతి) తయారు చేశారు. హోటళ్లు, వేడుకల మందిరాలు, చిన్నపాటి శుభకార్యాల్లో వీటిని వాడొచ్చు.

యాప్ ద్వారా..

చరవాణిలోని యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని బ్లూటూత్ సహాయంతో నడిచే కారును తయారు చేశారు ఎస్.పవిత్ర(9వ తరగతి), వి.మౌనిక(8వ తరగతి). బ్లూటూత్ సెన్సార్, యూఎన్‌ఓ బోర్డు, 12 ఓల్టేజీ బ్యాటరీ, మోటార్ డ్రైవర్, డీసీ మోటార్లు, నాలుగు టైర్లు, జంపర్ తీగలను వాడారు. చరవాణి రిమోట్‌గా పనిచేస్తుంది. ఇందుకు తక్కువ దూరం వెళ్లేందుకు వాడవచ్చు.

కొండలు ఎక్కేందుకు..

కొండలు, మెట్లు, గుట్టలు, ఎత్తయిన ప్రదేశాలను సులువుగా ఎక్కేందుకు ఆరు చక్రాలతో అబ్‌స్టాకిల్ క్లైంబింగ్ రోబోట్‌ను సిద్ధం చేశారు. పి.వర్ష(9వ తరగతి), ఎస్.ఆరాధ్య(8వ తరగతి). గిరిశిఖరాలకు దీంతో ఆహారం, మందులు, ఇతరత్రా వస్తువులను పంపించవచ్చు. 12 వోల్టేజీ బ్యాటరీలు రెండు, మోటార్ డ్రైవర్, మెగా యూఎన్‌ఓ బోర్డు, జాయ్‌స్టిక్ కంట్రోలర్, బ్లూటూత్, వైర్లు, జాయింట్ పీవీసీ పైపులు, ఆరు టైర్లు ఉపయోగించి రూపొందించారు. మన్యం ప్రాంతంలో ఎంతో ఉపయోగపడుతుంది.

క్షతగాత్రురాలికి ఎస్పీ దామోదర్ సాయం

బాధితురాలిని ఆటో ఎక్కిస్తున్న ఎస్పీ, సిబ్బంది

గుర్ల, న్యూస్‌టుడే: రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహిళను విజయనగరం జిల్లా ఎస్పీ దామోదర్ శుక్రవారం రాత్రి ఆసుపత్రికి తరలించారు. గరివిడి మండలం దుగ్గివలస గ్రామానికి చెందిన దంపతులు ద్విచక్ర వాహనంపై విజయనగరం నుంచి స్వగ్రామానికి వెళుతున్నారు. గుర్ల వద్ద వాహనం అదుపుతప్పడంతో మహిళకు గాయాలయ్యాయి. అటుగా సిబ్బందితో వెళ్తున్న ఎస్పీ గమనించి, వెంటనే స్పందించారు. బాధితురాలికి తాగునీరు అందించారు. ఓ ఆటోను ఆపి చికిత్స నిమిత్తం నెల్లిమర్ల మిమ్స్‌కి తరలించారు. తర్వాత విజయనగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. సీఐ లీలారావు తదితరులున్నారు.

జిల్లాకు చిరుధాన్యాలు.. కొమరాడ: మన్యం జిల్లాలో 2,169 మంది అంగన్‌వాడీలకు చిరుధాన్యాలు అందించనున్నారు. బలిజిపేట- 189, భద్రగిరి- 194, భామిని- 83, కొమరాడ- 216, కురుపాం- 336, పాచిపెంట- 246, పాలకొండ- 195, పార్వతీపురం- 180, సాలూరు- 287, సీతంపేట ప్రాజెక్టుకు 243 మెట్రిక్కులు వచ్చాయి.

వేతనాలు పెంచాలని అంగన్‌వాడీల డిమాండు

విజయనగరంలోని కలెక్టరేట్ వద్ద నినాదాలు చేస్తున్న కార్యకర్తలు, సహాయకులు, యూనియన్ నాయకులు

విజయనగరం ఉడాకాలనీ, న్యూస్‌టుడే: అంగన్‌వాడీలకు వేతనాలు పెంచాలని, మినీ సెంటర్లను ప్రధాన కేంద్రాలుగా మార్చాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకుల సంఘం గౌరవాధ్యక్ష, అధ్యక్ష, కార్యదర్శులు వి.లక్ష్మి, బి.పైడిరాజు, ఎన్.అనుసూయ డిమాండు చేశారు. శుక్రవారం విజయనగరంలోని కలెక్టరేట్ వద్ద పెద్దఎత్తున ధర్నా చేపట్టారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా 2019 నుంచి వేతనాలు పెంచలేదన్నారు. గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండు చేశారు. పెండింగ్‌లో ఉన్న పర్యవేక్షకుల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, వివరాల నమోదుకు ఒకే యాప్‌ను ఇవ్వాలని నినదించారు. రూపవతి, అరుణ, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు కె.సురేష్, టి.వి.రమణ తదితరులు పాల్గొన్నారు.

నగరాభివృద్ధికి రూ.69.77 కోట్లు

సమావేశంలో పాల్గొన్న మేయర్ విజయలక్ష్మి, కమిషనర్ నల్లనయ్య తదితరులు

రూ.158.27 కోట్లతో నగరపాలిక బడ్జెట్

విజయనగరం పట్టణం, న్యూస్‌టుడే: విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలో వివిధ అభివృద్ధి పనులకు గాను వచ్చే ఆర్థిక ఏడాదికి సంబంధించి రూ.158.27 కోట్ల అంచనా బడ్జెట్‌ను సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. శుక్రవారం సాయంత్రం మేయరు వెంపటాపు విజయలక్ష్మి అధ్యక్షతన సంస్థ కార్యాలయ సమావేశ మందిరంలో స్టాండింగ్ కమిటీ బడ్జెట్ సమావేశం జరిగింది. 2025-26 సంవత్సరానికి చెందిన సవరణ బడ్జెట్ సాధారణ, మూలధన ఖాతాల ముగింపు, రాబడి తదితర వివరాలను మేయరు వెల్లడించారు. ఈసారి కేవలం నగరాభివృద్ధికే రూ.69.77 కోట్లు వెచ్చిస్తామన్నారు. అంతకుముందు ఫ్లోర్ లీడరు ఎస్‌వీవీ.రాజేష్ మాట్లాడుతూ ఆదాయ వనరులు పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కమిషనరు పి.నల్లనయ్య, సభ్యులు సుంకర నారాయణస్వామి, రేగాన రూపాదేవి, జీవీ.రంగారావు, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.

ఖర్చులు చూపారిలా..

మేయరు, డిప్యూటీ మేయర్ల గౌరవ వేతనం, కార్పొరేటర్లు, ఎక్స్ అఫిషియో సభ్యుల అలవెన్సులకు రూ.50 లక్షలు ఖర్చయినట్లు పేర్కొన్నారు. ప్రజారోగ్య విభాగానికి రూ.31.65 కోట్లు, సచివాలయాలు- రూ.1.18 కోట్లు, రోడ్ల నిర్వహణ, మరమ్మతులు- రూ.1.20 కోట్లు, విద్యుత్తు ఛార్జీలు- రూ.4 కోట్లు, నీటి సరఫరా, డ్రైనేజీ వ్యవస్థ- రూ.18.63 కోట్లు, పార్కుల నిర్వహణకు రూ.75 లక్షలు, ట్రీగార్డుల ఏర్పాటుకు రూ.25 లక్షలు వెచ్చించామని మేయర్ వెల్లడించారు.

కొత్త కేటాయింపులు (రూ.కోట్లలో)

- నగరాభివృద్ధికి(వివిధ విభాగాలు): 69.77
- సాధారణ నిధులతో కొత్త రోడ్లు: 7.50
- బీపీఎస్ విభాగంలో అభివృద్ధికి: 2.50
- 15వ ఆర్థిక సంఘం నిధులు: 12
- సచివాలయాలకు పక్కా భవనాల నిర్మాణం: 1
- ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఏర్పాటు: 1
- ఉద్యానాలు, పట్టణ సుందరీకరణ: 1
- మురుగు కాలువలు, కల్వర్టులకు: 4
- సెంట్రల్ లైటింగ్, పార్కులు, కూడళ్లలో విద్యుత్తు వెలుగులు: 1
- క్రీడా మైదానాల మరమ్మతులు: 1
- తాగునీటి సరఫరా లైన్ల విస్తరణ: 2
- కాలుష్య నియంత్రణకు చర్యలు: 2
- కొత్త విద్యుత్తు స్తంభాల ఏర్పాటుకు: 1
- ఆధునిక జంతు వధశాల నిర్మాణం: 2
- ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ: 2.77
- కొత్త దుకాణ సముదాయం: 3
- ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్: 0.50
- సామాజిక మరుగుదొడ్ల నిర్మాణం: 0.75
- కొత్త చేతి పంపులు: 0.50

మానసాదేవి మనసాస్మరామి

చీపురుపల్లి మండలం రామలింగాపురంలో కొలువుదీరిన మానసాదేవికి శుక్రవారం నమక, చమక పంచామృతాభిషేకాలు జరిగాయి. వేద మంత్రాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారిని అలంకరించారు.

- న్యూస్‌టుడే, చీపురుపల్లి గ్రామీణం

IN THE HONORABLE COURT OF THE V ADDITIONAL DISTRICT JUDGE CUM MAHILA COURT AT VIZIANAGARAM
E.P.NO. 116/2021 IN A.A.NO.871/2019

Between:
M/s. Shriram Transport Finance Company Ltd., Vizianagaram Rep., by its G.P.A Holder, Mr. Vaddadi Vijay ...DHr
And:
1.Kolla Venkata Sairam
2. Kolla Sunitha
3. M.Srinivasa Raju ...JDrs

SALE OF IMMOVABLE PROPERTY

The General Public/Interested bidders are hereby informed that in the above EP, the below mentioned immovable properties belonging to the Judgment Debtors herein are ordered for sale in an open court auction, the said auction is to be held on Dt. 29-12-2025 in the premises of THE HONORABLE COURT OF THE V ADDITIONAL DISTRICT JUDGE CUM MAHILA COURT AT VIZIANAGARAM, the scheduled time is from 10.30 AM to 5.00 P.M.

PETITION SCHEDULE OF IMMOVABLE PROPERTIES

Vizianagaram District, Gajapathinagaram Mandal, Madhupada Revenue Village, in survey no: 48/9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, Under Registered Sale Deed Document No.877/2014. Item No1:- Plot No-5, in an extent of 200 Sq.Yards. Or 1800 Sq.feet. North: 33 Feet Road, South: Plot No-8, East: Plot No-6, West: Plot No-4, Vizianagaram District, Gajapathinagaram Mandal, Madhupada Revenue Village, in survey no: 48/ 9, 10, 11,12,13,14,15,16,17 Under Registered Sale Deed Document No. 877/2014. Item No2:- Plot No-6, in an extent of 250 Sq.Yards. Or 2250 Sq.feet. North: 33 Feet Road, South: Plot No-7, East: 33 Feet Road, West: Plot No-5,

D.Hr Value: - Not Furnished
Amin Value: Rs.15, 00,000/-
Jdrs Value: - Not Furnished
Market Value:-Plot No 5:- Rs.6,00,000/
Plot No 6:- Rs.7,50,000/-

(BY ORDER OF THE COURT)
PETER MARTIN MURIDI, Advocate
Address: Pedathadivada, Denkada, Vizianagaram-535006, PH.9441567486

హత్య కేసు నిందితుడికి జీవిత ఖైదు, జరిమానా

విజయనగరం అయ్యన్నపేట, చీపురుపల్లి, న్యూస్‌టుడే: ఓ హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు పడింది. ఎస్పీ దామోదర్ వివరాల ప్రకారం.. చీపురుపల్లికి చెందిన బి.రామ్మోహనరావును 2022 ఆగస్టు 18న గుర్తుతెలియని వ్యక్తి గాయపరిచినట్లు ఆయనకు వరసకు సోదరుడైన బంగారి వెంకటేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి ఎస్సై ఎ.సన్యాసినాయుడు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ఈక్రమంలో బాధితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. హత్య కేసుగా మార్చి, అప్పటి సీఐ జి.సంజీవరావు విచారణ ప్రారంభించారు. వ్యక్తిగత కక్షతో గ్రామానికి చెందిన ఆర్.మురళి నేరానికి పాల్పడినట్లు గుర్తించారు. ఈమేరకు కోర్టులో అభియోగపత్రాలు దాఖలు చేయగా.. నేరారోపణ రుజువైంది. నిందితుడికి జైలు శిక్షతో పాటు రూ.2 వేల జరిమానా విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.బబిత శుక్రవారం తీర్పునిచ్చారని ఎస్పీ వెల్లడించారు.

27 మందికి రూ.2.7 లక్షల జరిమానా..

అయ్యన్నపేట: విజయనగరంలో ఇటీవల చేపట్టిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన 27 మందికి రూ.10 వేల చొప్పున జరిమానా, ఇద్దరికి జైలు శిక్ష విధిస్తూ అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ ఎంఎస్‌హెచ్‌ఆర్.తేజ చక్రవర్తి తీర్పు ఇచ్చినట్లు ఎస్పీ దామోదర్ తెలిపారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణలో భాగంగా తరచూ దాడులు చేస్తున్నామని, మద్యం తాగి నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

చికెన్ ధరలు

రకం	బ్రాయిలర్
(బ్యాగ్)లైవ్	140
డ్రెస్డ్	250
స్కిన్‌లెస్	260

18 నుంచి వినియోగదారుల వారోత్సవాలు

గోడప్రతులు ఆవిష్కరిస్తున్న జేసీ, అధికారులు, వివిధ సంస్థల సభ్యులు

విజయనగరం విద్యావిభాగం, న్యూస్‌టుడే: జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల 18 నుంచి వారోత్సవాలు నిర్వహించనున్నట్లు జేసీ ఎస్.సేధు మాధవన్ తెలిపారు. నగరంలోని తన ఛాంబర్లో శుక్రవారం సంబంధిత గోడ ప్రతులను ఆవిష్కరించారు. 'డిజిటల్ న్యాయపాలన ద్వారా సమర్థ, సత్వర పరిష్కారం' ఇతివృత్తంతో ముందుకెళ్లాలని, పాఠశాల, కళాశాల విద్యార్థులకు వ్యాస రచన, వక్తృత్వ పోటీలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. జిల్లా పౌర సరఫరాల అధికారి జి.మురళీనాథ్, డీఈవో యు.మాణిక్యం నాయుడు, ఇంటర్ బోర్డు విద్యాధికారి తవిటినాయుడు తదితరులు పాల్గొన్నారు.

పాతిపెట్టినా పట్టుకుంటాం!!

కొమరాడ, కురుపాం గ్రామీణం, న్యూస్‌టుడే: ఆంధ్ర-ఒడిశా సరిహద్దు అటవీ ప్రాంతాల్లో సారా తయారీ కేంద్రాలపై ఇరు రాష్ట్రాల అబ్కారీ పోలీసులు శుక్రవారం దాడులు చేశారు. రాయగడ జిల్లా పరిధి అటవీ ప్రాంతంలో మూడుచోట్ల 8,900 లీటర్ల బెల్లం ఊట, 70 లీటర్ల నాటుసారాను ధ్వంసం చేశారు. కంబాల బాయిలో భూమిలో పాతిపెట్టిన సారా నిల్వలను వెలికితీశారు. ముగ్గురిపై కేసులు నమోదు చేశారు. సీఐలు వీవీఎస్ శేఖర్‌బాబు, శ్రీనివాసరావు పాల్గొన్నారు.

రోడ్డు పక్కనే సెలైన్లు

రాజాం, న్యూస్‌టుడే: కాలం చెల్లిన సెలైన్ బాటిళ్లను రాజాం- శ్యాంపురం రహదారిలో గుర్తుతెలియని వ్యక్తులు పారబోశారు. సుమారు 70 వరకు ఇలా పొలాల్లో పడి ఉండడాన్ని స్థానికులు గుర్తించారు. ఆసుపత్రి వ్యర్థాలను నిర్వీర్యం చేయాలే తప్ప బహిరంగంగా పారబోయకూడదని, ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండు చేస్తున్నారు. ఎవరు వేశారన్నది తెలియాల్సి ఉంది.

పొలాల్లో గుర్తించిన ఖాళీ సీసాలు

ఆరోగ్య సేవా పథకాలను సద్వినియోగం చేసుకోండి

మాట్లాడుతున్న న్యాయమూర్తి కృష్ణప్రసాద్, చిత్రంలో డీఎంహెచ్‌వో జీవనరాణి తదితరులు

విజయనగరం గ్రామీణం, అయ్యన్నపేట, న్యూస్‌టుడే: దేశంలో సగం కంటే ఎక్కువ మందికి సంపూర్ణ ఆరోగ్య సేవలు అందుబాటులో లేవని న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి, న్యాయమూర్తి ఎ.కృష్ణప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం విజయనగరం మండలం జమ్ము నారాయణపురం జడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సులో మాట్లాడారు. అనారోగ్య సమస్యల కారణంగా పేద, మధ్య తరగతి వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. అలాంటి వారు ఉచిత ఆరోగ్య సేవా పథకాలను సద్వినియోగం చేసుకునేలా వైద్యులు, సిబ్బంది అవగాహన కల్పించాలని సూచించారు. అంతకుముందు నగరంలోని పుష్పగిరి కంటి ఆసుపత్రిలో జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. డీఎంహెచ్‌వో జీవనరాణి, వైద్యురాలు అఖిల తదితరులు పాల్గొన్నారు.

'ప్రాంతీయ భాషలపై కేంద్రం వివక్ష'

కొత్తవలస, న్యూస్‌టుడే: తెలుగు, ఇతర ప్రాంతీయ అధికారిక భాషల పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్(ఏపీటీఎఫ్-257) ఉమ్మడి విజయనగరం జిల్లా గౌరవాధ్యక్షుడు బంకురు జోగినాయుడు ఆరోపించారు. కొత్తవలసలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గత పదేళ్లలో సంస్కృత భాషాభివృద్ధికే అత్యధికంగా నిధులు కేటాయించిందన్నారు. సంస్కృతానికి రూ.2832.59 కోట్లు కేటాయిస్తే తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, ఒరియాకు రూ.147.56 కోట్లు మాత్రమే ఇచ్చారన్నారు. కేంద్ర బడ్జెట్‌లో జాతీయ స్థూల ఉత్పత్తి ఆధారంగా ఆరు శాతం ఇవ్వాల్సి ఉండగా, 0.37 శాతమే వెచ్చిస్తున్నారని మండిపడ్డారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలని కోరారు. న్యాయ బద్ధంగా నిధులు రాబట్టి ప్రాంతీయ భాషలను రక్షించాలని పిలుపునిచ్చారు.

EENADU Classifieds

EDUCATION
Professional English Training Projects at schools, Colleges, Hotels & Corporate Offices CONVO English Club C:7286099991.

PROFESSIONAL SERVICES

ASTROLOGY
శ్రీ గాయత్రీ జోతిష్యం. 25 సం VZMలో స్థిరపడి ఉన్నారు. విద్య, ఉద్యోగం, వివాహం, సంతానం, ఆరోగ్యం, మీకు ఎటువంటి సమస్యలున్నా ✆ 9701778711.

REAL ESTATE

PLOT FOR SALE
రామభద్రాపురం (కాంప్లెక్స్‌కు 2km) - బొబ్బిలి రోడ్డులో ఎర్రచందనం మొక్కలతో ఫామ్ ల్యాండ్ సైట్స్ అమ్మకం. భవిష్యత్తుకు మెరుగైన పెట్టుబడి. డైరెక్ట్ ఓనర్. 9989773031

ప్రకటన చిన్నదైన స్పందన అతివేగం ఈనాడు క్లాసిఫైడ్స్

JOBS
Need ENT EMRG Physician, CMO's, Nurses, Receptionist, Pro's Sriram Hospital, Ongole. Call & CV to 98495 95190, 76600 27789.

విజయనగరంలో ప్రముఖ షాపింగ్‌మాల్‌లో పనిచేయుటకు 18-35 వయస్సు యువతీ యువకులు కావలెను. జీతం - 10,000 - 13,500. Ph: 9030588502, 9154296345.

వైజాగ్ షాపింగ్ మాల్స్‌లో పనిచేయుటకు 18-35 వయసు. యువతి, యువకులు కావలెను. జీతం 10,000-13,500 ఫుడ్, రూము 9704637370, 9949904532.

Extreme బొబ్బిలిలో పనిచేయుటకు సెక్యూరిటీ గార్డ్స్ మరియు ASOలు కావాలి. ఆకర్షణీయమైన జీతం కలదు. ✆ 8977010103, 7877010104.

ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీనందు ప్లాట్స్ సేల్ చేయుట కొరకు అనుభవంగల * మార్కెటింగ్ ఏజెంట్స్ * మార్కెటింగ్ సీనియర్ హెడ్స్ కావలెను. పార్ట్ టైం/ ఫుల్ టైమ్ మంచి కమీషన్స్ & ఆకర్షణీయమైన బోనస్ ఇవ్వబడును. గృహిణులు రిటైర్డ్ ఉద్యోగులు కూడా ఈ అవకాశం పొందవచ్చు. ఫోన్ : 7995555557.

FACULTY/ TEACHERS
గాజువాకలో విశాఖ డిఫెన్స్ అకాడమీ కొరకు PET, Qul. B.PEd. Sal: 10K +ఉచిత భోజనవసతి, Incharges Qul. B.Sc./B.Ed. Sal: 12K +ఉచిత భోజనవసతి. 9848577745, 9666694545

SECURITY GUARDS
జైగణేష్ సెక్యూరిటీ సంస్థలో విశాఖ స్టీల్‌ప్లాంటు ఏరియాలో సెక్యూరిటీ గార్డ్స్ 150 మంది 8 గం|| డ్యూటీ. జీతం: 18815/- PF, ESI. సెక్యూరిటీ సూపర్‌వైజర్స్ 11 మంది (Ex-Service) జీతం: 22690/- సెక్యూరిటీ ఆఫీసర్ (Ex or Rtd పోలీస్ ఆఫీసర్) జీతం: 30000/- యూనిఫామ్-ఫ్రీ. ✆ 63091 17776.

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

ప్రకటన చిన్నదైన స్పందన అతివేగం ఈనాడు క్లాసిఫైడ్స్
5 లైన్ల ప్రకటన కేవలం 315/- (GST 5% అదనం)
మాత్రమే సంప్రదించండి: 8008597609

పాలవెల్లువై సాగింది.. ప్రగతి గీతమై పాడింది!

న్యూస్‌టుడే, బొబ్బిలి, రామభద్రపురం

ఉమ్మడి జిల్లాలో పాల సేకరణ ఏటేటా భారీగా వృద్ధి సాధిస్తోంది. మేలు జాతి పశువుల పెంపకంతో ప్రగతి పరుగెడుతోంది. కొన్ని మండలాల్లో కుటీర పరిశ్రమగా పాడి పెంపకం సాగడంతో ఏటా ఉత్పత్తి అనూహ్యంగా పెరుగుతోంది. పాడి పెంపకంలో రెండు జిల్లాల్లోకి రామభద్రపురం మండలం మేటిగా నిలుస్తోంది. రైతులు పాడిని అదనపు ఆదాయ వనరుగా మలచుకోవడంతో ఈ ఫలితం సాధించింది.

ఉమ్మడి జిల్లాలో ఏటేటా పెరుగుతున్న సేకరణ

అత్యధికం రామభద్రపురం నుంచే..

రెండు జిల్లాల్లో ఏకంగా 900 పాల సేకరణ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 40 శాతం సేకరణ రామభద్రపురం మండలం నుంచే జరుగుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. అత్యధికంగా అందించే తమిళనాడు, ఒంగోలు ప్రాంతాల మేలుజాతి ఆవులను ఇక్కడకు తీసుకురావడం, కృత్రిమ గర్భధారణ, ప్రభుత్వ రాయితీలను రైతులు వినియోగించుకోవడంతో ఉత్పత్తి పెరిగింది. రోజుకు మేలుజాతి ఆవు 15 నుంచి 20 లీటర్లు ఇవ్వడంతో సేకరణ రెట్టింపయింది. దీనికితోడు పాలసేకరణ కేంద్రాలు, డెయిరీలు ఆవుల కొనుగోలు కోసం రైతులకు వడ్డీలేని రుణాలు ఇస్తుండడంతో ఎక్కువ మంది పాడిపై దృష్టి సారిస్తున్నారు.

సేకరణ కేంద్రానికి పాలు అందజేస్తున్న రైతులు

ఇతర రాష్ట్రాలకు ఎగుమతి..

సేకరిస్తున్న పాలను డెయిరీలు ఒడిశా, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, కేరళ వంటి రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నాయి. దీంతో డిమాండు పెరిగింది. వీటిలో 20 శాతమే స్థానికంగా వినియోగిస్తుండగా, మిగిలిన 80 శాతం ఎగుమతి చేస్తున్నారు. మరోవైపు ప్రోత్సాహకాలు, పశుదాణాలో రాయితీలు, గోకులం షెడ్ల నిర్మాణాలకు అవకాశం ఇస్తుండడంతో ఫలితం కనిపిస్తోంది.

ఉమ్మడి జిల్లాలో అయిదేళ్లలో పాల సేకరణ ఇలా...

సంవత్సరం	సేకరణ (లక్షల లీటర్లలో)
2021-22	2.17
2022-23	3.80
2023-24	5.14
2024-25	6.02
2025-26	6.70

(డిసెంబరు 10 వరకు)

దిగుబడికి కారణాలివీ..

● మేలైన పశుగ్రాసాలు(సూపర్ నేపియర్) ● రాయితీపై దాణా పంపిణీ ● పశువుల్లో జబ్బులు రాకుండా వ్యాధి నిరోధక టీకాలను ఉచితంగా వేయడం ● మేలుజాతి వీర్యం అందించడం(ఆడదూడలు పుట్టేలా..) ● ప్రతి మండలంలో లేగదూడల సంరక్షణ, పశువైద్య శిబిరాల నిర్వహణ ● సంచార వాహనం ద్వారా సేవలను విస్తృతం చేయడం

రాయితీలతో ...

పాడి రైతులకు ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలు ఇవ్వడంతో దిగుబడి అనూహ్యంగా పెరిగింది. రైతులు ప్రత్యామ్నాయంగా పాడిని ఎంచుకుంటున్నారు. మేలు జాతి పశువుల రాకతో దిగుబడి అధికమైంది. ఈ ఏడాది మరింత సేకరణ సాధిస్తాం. - విష్ణు, ఏడీ, పశుసంవర్ధకశాఖ

నేడు నవోదయ ప్రవేశ పరీక్ష

శృంగవరపుకోట, న్యూస్‌టుడే: జవహర్ నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతి ప్రవేశాలకు ఉమ్మడి జిల్లాలోని 13 బ్లాకుల్లో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కిల్తంపాలెం విద్యాలయం ప్రిన్సిపల్ దుర్గాప్రసాద్ తెలిపారు. 7200 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారన్నారు. శనివారం ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకు పరీక్ష జరుగుతుందన్నారు. అరగంట ముందుగానే చేరుకోవాలని, చీఫ్ సూపరింటెండెంట్, అబ్జర్వర్, ఎంఈవోల పర్యవేక్షణ ఉంటుందన్నారు.

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు సంప్రదించండి
Cell: 80085 97609
ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి
Cell: 80081 11237

వచ్చేస్తోంది బహుళసాధక మార్కెట్

స్థలం కేటాయింపు, ఖరారైన టెండర్లు

న్యూస్‌టుడే, సాలూరు

గిరిజనుల పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధర వచ్చే వరకు ఎన్నాళ్లయినా నిల్వ ఉంచుకునేలా గోదాము, అమ్ముకునేందుకు బహుళ సాధక మార్కెట్(మల్టీ పర్పస్ మార్కెట్)లను ప్రభుత్వం జిల్లాకు మంజూరు చేసింది. ఒక్కో నిర్మాణానికి రూ.కోటి చొప్పున నిధులు కేటాయించింది. ఈమేరకు సాలూరు పురపాలిక పరిధిలోని ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా స్థలాన్ని కేటాయించారు. టౌన్‌ప్లాన్‌లో నివాస ప్రాంతంగా ఉండటంతో వాణిజ్య ప్రదేశంగా మార్చేందుకు దరఖాస్తు చేశారు. అనుమతులు రావాల్సి ఉంది. మరోవైపు టెండర్లు ఖరారు కావడంతో సీతంపేటలో ఇప్పటికే పనులు ప్రారంభించారు. సాలూరులో త్వరలో శంకుస్థాపన చేసేందుకు స్థలాన్ని చదును చేస్తున్నారు.

సాలూరులో నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని చదును చేస్తున్న దృశ్యం

గిట్టుబాటు ధర దక్కేలా..

ఇంతవరకు గిరిజన ప్రాంతాల్లో జరిగే వారపు సంతల్లో స్థానిక రైతులు పంట ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. సంతల్లో సరైన సౌకర్యాలు లేవు. వర్షాకాలంలో పరిస్థితి మరింత దయనీయం. వ్యాపారులు మద్దతు ధర ఇచ్చినా ఇవ్వకపోయినా అమ్మాల్సిన పరిస్థితి. దీంతో చాలామంది నష్టాలను చవి చూస్తున్నారు. ఈ ఇబ్బందులను తొలగించేందుకు ప్రభుత్వం మల్టీపర్పస్ మార్కెట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. గోదాముతో పాటు అమ్ముకునేందుకు వీలుగా 15 వరకు దుకాణాలు కూడా ఏర్పాటు చేయనుంది.

శ్రమకు తగిన ఫలితం..

'గిరిజన రైతులు శ్రమించి పండించిన పంటకు మద్దతు ధర కల్పించడమే కాకుండా వ్యాపారం చేసుకునేలా ప్రోత్సహించడమే బహుళ సాధక మార్కెట్ లక్ష్యం. ఆర్థికంగా బలోపేతం కావాలన్నదే ప్రభుత్వ ధ్యేయం. పనులు వీలైనంత వేగంగా పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశించాం' అని మంత్రి సంధ్యారాణి పేర్కొన్నారు.

(c) eenadu

బొబ్బిలి

●బొబ్బిలి ●రాజాం ●గజపతినగరం ●చీపురుపల్లి

మేమున్నాం.. మీకు తోడుగా (10 AM TO 1 PM)
బొబ్బిలి - 80085 74367
గజపతినగరం - 80085 74332
రాజాం - 80085 74308
గరివిడి - 80085 74348

? రామభద్రపురంలో కూరగాయల తోటల నుంచి మార్కెట్‌కు వెళ్లే రహదారి అధ్వానంగా ఉండడంతో పంటలు తెచ్చేందుకు ఇబ్బందులు పడుతున్నాం. - రైతులు ★ రోడ్డు బాగుకు నిధుల మంజూరుకు ప్రతిపాదనలు పంపిస్తాం. - త్రినాథరావు, ఏపీవో –న్యూస్‌టుడే, రామభద్రపురం

? రాజాంలోని కొండంపేట వార్డు సచివాలయంలో మరుగుదొడ్లు లేక సిబ్బంది, వివిధ పనులపై కార్యాలయానికి వచ్చేవారు ఇబ్బందులు పడుతున్నారు. - స్థానికులు ★ ఈ సమస్యను పలువురు ఇప్పటికే చెప్పారు. పరిశీలించి చర్యలు తీసుకుంటాం. - రామచంద్రరావు, కమిషనర్ –న్యూస్‌టుడే, రాజాం పట్టణం

? మెంటాడ ఉన్నత పాఠశాలలో సరిపడా మరుగుదొడ్లు లేక ఇబ్బందులు పడుతున్నాం. - విద్యార్థులు ★ పరిశీలించి చర్యలు తీసుకుంటాం. - పి.సుదర్శన్, ఇన్‌ఛార్జి ఎంపీడీవో - న్యూస్‌టుడే, మెంటాడ

తెరపై ఈనాడు

● లక్ష్మీ థియేటర్: మోగ్లీ ● వాసవి: రాజు వెడ్స్ రాంబాయి ● టీబీఆర్ స్క్రీన్-1: అఖండ-2, ● టీబీఆర్ స్క్రీన్-2: అఖండ-2 – న్యూస్‌టుడే, బొబ్బిలి

● ఎస్వీసీ సీతారామా: మోగ్లీ ● ఎస్వీసీ సీతారామా మినీ: డ్రైవ్ ● ఎస్వీసీ అప్సర: అఖండ-2 – న్యూస్‌టుడే, రాజాం

పల్లె రహదారులకు మహర్దశ

చీపురుపల్లి నియోజకవర్గానికి రూ.9.70 కోట్లు మంజూరు

న్యూస్‌టుడే–గరివిడి

గ్రామీణ రహదారులను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది. దీంతో రోడ్లకు మహర్దశ పట్టనుంది. ఇందులో భాగంగా చీపురుపల్లి నియోజకవర్గంలో మొత్తం 10 పనులకు గానూ 18.90 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణాలకు రూ.9.70 కోట్లు మంజూరు చేస్తూ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీ రూరల్ రోడ్ల స్ట్రెంథనింగ్ ప్రాజెక్టు (ఏపీఆర్ఆర్ఎస్‌పీ) కింద వీటిని మంజూరు చేశారు.

రూ.68 లక్షలతో అభివృద్ధి చేయనున్న గరివిడి మండలం శేరీపేట రహదారి

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రహదారుల బాగుకు ప్రాధాన్యం ఇస్తోంది. గత వైకాపా ప్రభుత్వ హయాంలో రోడ్లు దెబ్బతిన్నా మరమ్మతులు చేయని దుస్థితి. దీంతో పలు మార్గాలు అగాధాలను తలపించాయి. ప్రమాదాలకు కారణమై కుటుంబాలను కన్నీళ్లు మిగిల్చాయి. కూటమి ప్రభుత్వం దశల వారీగా బాగు చేస్తామని ప్రకటించింది. తొలి దశలో జాతీయ, రాష్ట్ర, జిల్లా రహదారులకు ప్రాధాన్యమిచ్చింది.

చేపట్టనున్న పనులు.. మంజూరైన నిధులు..

★ మెరకముడిదాం మండలం గర్భాం నుంచి గొట్టిపల్లి, నరసయ్యపేట వరకు 379 మీటర్ల రహదారికి రూ.21 లక్షలు మంజూరయ్యాయి. ★ గరివిడి-గర్భాం రహదారి నుంచి ఇప్పలవలస వరకు 2.6 కి.మీ. దారికి రూ.1.36 కోట్లు కేటాయించారు. ★ గుర్ల మండలం ఆనందపురం-పూతికపేట, చింతలపేటకు 5.92 కి.మీ పొడవున అభివృద్ధికి రూ.1.68 కోట్లు నిధులిచ్చారు. ★ గరివిడి మండలం కుమరాం-విజయరాంపురం 1.89 కి.మీ మేర రోడ్డు పనులకు రూ.1.22 కోట్లు మంజూరయ్యాయి. ★ గరివిడి-గర్భాం రోడ్డు నుంచి తాటిగూడ మీదుగా గెడ్డపువలస వరకు 1.28 కి.మీ. మేర రూ.89 లక్షలు, అప్రోచ్ రోడ్డుకు రూ.41 లక్షలు ప్రకటించారు. ★ రైల్వేస్టేషన్ నుంచి శేరీపేట వరకు 1.20 కి.మీ.కు రూ.68 లక్షలు కేటాయించారు. ★ చీపురుపల్లి మండలం కలిశెట్టిబడి-పెదనడిపల్లి వరకు 2.86 కి.మీ. అభివృద్ధికి రూ.2.02 కోట్లు కేటాయించారు. ★ చీపురుపల్లి-శ్రీకాకుళం రోడ్డు నుంచి పత్తికాయవలసకు 1.8 కి.మీ దారికి రూ.1.05 కోట్లు నిధులిచ్చారు. ★ గుర్ల మండలం చింతలపేట-ఆనందపురం రహదారి నుంచి పెదమజ్జిపేటకు 319 మీటర్ల మేర అప్రోచ్‌రోడ్డుకు రూ.18 లక్షలు ఇచ్చారు.

గ్రామీణాభివృద్ధికి ప్రాధాన్యత

కూటమి ప్రభుత్వం గ్రామీణాభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తోంది. పల్లె రహదారుల బలోపేతం ద్వారా గ్రామాలు అనుసంధానమవుతాయి. వ్యవసాయ ఉత్పత్తుల రవాణా, విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. తద్వారా సామాజిక, ఆర్థికాభివృద్ధికి సాధ్యం. –కిమిడి కళా వెంకటరావు, ఎమ్మెల్యే

డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం

మాట్లాడుతున్న ఎస్పీ దామోదర్

గరివిడి, న్యూస్‌టుడే: డ్రగ్స్ రహిత సమాజ స్థాపనకు ప్రతి ఒక్కరూ బాధ్యతతో కృషి చేయాలని ఎస్పీ ఏఆర్ దామోదర్ అన్నారు. మాదక ద్రవ్యాల నియంత్రణలో భాగంగా పోలీసు శాఖ చేపట్టిన ‘అభ్యుదయం సైకిల్ యాత్ర’ శుక్రవారం చీపురుపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి గరివిడి ఎస్‌డీఎస్ డిగ్రీ కళాశాలకు చేరుకుంది. ఈ సందర్భంగా ఎస్పీ విద్యార్థులతో మాట్లాడుతూ.. ప్రతి ఇంటికీ, వ్యక్తికి డ్రగ్స్ నియంత్రణ సందేశం చేరడమే లక్ష్యంగా చేపట్టిన ఈ యాత్ర ప్రజా ఉద్యమంలా సాగుతోందన్నారు. అందరూ కలిసి పనిచేస్తే మాదక ద్రవ్యాలను పూర్తిగా నిర్మూలించగలమన్నారు. అనంతరం విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. డీఎస్పీ రాఘవులు, సీఐ శంకరరావు, ఎస్సై లోకేశ్వరరావు, మానవీయత సంస్థ అధ్యక్షుడు గోవిందరాజులు పాల్గొన్నారు.

కార్యవర్గ ఎన్నిక ఏకగ్రీవం

బొబ్బిలి, న్యూస్‌టుడే: స్థానిక ఎన్జీవో హోంలో బొబ్బిలి తాలూక యూనిట్ గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం ఎన్నిక శుక్రవారం ఏకగ్రీవమైంది. ఉదయం నామినేషన్లు, మధ్యాహ్నం ఎన్నికలు నిర్వహించారు. అధ్యక్షుడిగా బి.బలరాంనాయడు, అసోసియేట్ అధ్యక్షుడిగా జి.రామారావు, ఉపాధ్యక్షులుగా పి.పార్థసారథి, పి.వీర్రాజు, పి.శంకరరావు, కార్యదర్శిగా చుక్క శ్రీనివాసరావు, సంయుక్త కార్యదర్శులుగా పి.విక్రమ ధర్మతేజ, ఎం.రాజేష్, శ్రీహరి, ఎం.భానుమూర్తి, బి.ప్రసాద్, కె.సుజాత, రమణమ్మ, కోశాధికారిగా కె.సత్యారావు ఎన్నికయ్యారు. రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు విద్యాసాగర్, డి.వి.రమణ, రెండు జిల్లాల అధ్యక్షులు శ్రీధర్‌బాబు, కిశోర్ హాజరయ్యారు.

ప్రమాణం చేస్తున్న నూతన కార్యవర్గ సభ్యులు

నేడు విద్యుత్తు సరఫరాకు అంతరాయం

చీపురుపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: పీకే పాలవలస విద్యుత్తు ఉపకేంద్రం పరిధిలో శనివారం ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు, గచ్చలవలస ఉపకేంద్రం పరిధిలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలుగుతుందని ట్రాన్స్‌కో ఈఈ త్రినాథరావు తెలిపారు.

ఉచిత పరీక్షలకు విశేష స్పందన

బొబ్బిలి: రోటరీ, ఎన్ఆర్ఐ యాజమాన్యం ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ఉచిత కాలేయ పరీక్షలకు స్పందన లభించింది. ఎంపీడీవో రవికుమార్ ప్రారంభించిన కార్యక్రమంలో రోటరీ జిల్లా అధ్యక్షుడు జేసీ రాజు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పేదలకు ఖరీదైన వైద్యాన్ని ఉచితంగా అందించేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. 126 మందిని పరీక్షించినట్లు చెప్పారు. వైద్యుడు అభినయ్, శ్రీహరి, భాస్కరరావు, రామకృష్ణ పాల్గొన్నారు.

జియో ట్యాగింగ్ నిలిపివేతపై నిరసన

రామభద్రపురం, న్యూస్‌టుడే: మండలంలోని నాయుడువలసలో వైకాపా కార్యకర్తల గృహ నిర్మాణానికి సంబంధించి జియో ట్యాగింగ్‌ను నిలిపివేశారంటూ సర్పంచి లక్ష్మి లబ్ధిదారులతో కలిసి మండల పరిషత్తు కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. పంచాయతీలో 106 ఇళ్లు మంజూరవగా, కేవలం 32 ఇళ్లున్న తెదేపా వారివే ట్యాగ్ చేశారని ఆరోపించారు. అనంతరం ఎంపీడీవో రత్నంకు వినతిపత్రం అందజేశారు.

కార్యాలయం ఎదుట లబ్ధిదారుల ఆందోళన

ఇంఛార్జి ఎంపీపీగా బాధ్యతల స్వీకరణ

బాడంగి: మండల ఇంఛార్జి ఎంపీపీగా తెదేపాకు చెందిన సభ్యుడు వైస్ ఎంపీపీ సింగిరెడ్డి భాస్కరరావు శుక్రవారం కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. వైకాపా సభ్యురాలు ఎంపీపీ భోగి గౌరి, ఉపాధ్యక్షుడు రమేష్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టడంతో తెదేపా నెగ్గింది. ఇంఛార్జి ఎంపీపీగా భాస్కరరావు బాధ్యతలు చేపట్టారు.

ఉత్సాహంగా నిలిచి.. ప్రతిభ చాటి

బొబ్బిలిలో విజేతలకు బహుమతుల అందజేత

గజపతినగరం ప్రభుత్వ కళాశాలలో బహుమతులు అందిస్తున్న ప్రిన్సిపల్ ప్రకాశరావు, అధ్యాపక బృందం

బొబ్బిలి చైతన్య విద్యానికేతన్‌లో పాల్గొన్న విద్యార్థులు

రాజాం శ్రీవిద్యానికేతన్‌లో బహుమతులు అందుకుంటున్న విద్యార్థినులు

బొబ్బిలిలోని సాయినగర్ చైతన్య విద్యానికేతన్‌లో ‘ఈనాడు’ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రతిభా పాటవ పోటీలు నిర్వహించారు. 7, 8, 9, 10 తరగతుల విద్యార్థులు క్విజ్ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొని ప్రతిభ కనబరిచారు. తొమ్మిదో తరగతి విద్యార్థులు ఈ.రేష్మ, జి.శరత్‌కుమార్, సీహెచ్. రితీష్ కుమార్ ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. కరస్పాండెంట్ పద్మ, ఉపాధ్యాయులు గణపతి, అపర్ణ, అనురాధ, శివున్నాయుడు చేతుల మీదుగా బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. ★ రాజాంలోని శ్రీవిద్యానికేతన్ పాఠశాలలో నిర్వహించిన పోటీలో కె.లవకుమార్ (9వ తరగతి), పి.త్రివేణి (10వ తరగతి), ఎ.భానుశ్రీ (10వ తరగతి) తొలిమూడు స్థానాల్లో నిలిచారు. కరస్పాండెంట్ పాపారావు, డైరెక్టర్ పద్మావతి బహుమతులు, ప్రశంసాపత్రాలను అందజేశారు. ★గజపతినగరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన పోటీల్లో ఎస్.దుర్గారావు(ఫస్ట్ ఎంపీసీ), ఎస్.మణికంఠ(ద్వితీయ ఈఈటీ), జి.శ్రావణి(ద్వితీయ బైపీసీ) ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. ప్రిన్సిపల్ ప్రకాశరావు, అధ్యాపకులు బహుమతులు అందజేశారు. – న్యూస్‌టుడే, బొబ్బిలి, రాజాం, గజపతినగరం

పుర అవినీతిపై దర్యాప్తునకు డిమాండు

ఆందోళన చేస్తున్న అంబేడ్కర్ పోరాట సమితి ప్రతినిధులు

బొబ్బిలి, న్యూస్‌టుడే: పురపాలక సంఘంలో జరుగుతున్న అవినీతిపై ప్రత్యేక దర్యాప్తు నిర్వహించాలని అంబేడ్కర్ పోరాట సమితి అధ్యక్షుడు సోరు సాంబయ్య డిమాండు చేశారు. శనివారం పుర కార్యాలయం ఎదుట పలువురు సభ్యులతో కలిసి ధర్నాలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. ఇక్కడ ప్రతి పనికి ఒక రేటు పెట్టారని, ఇంజినీరింగ్ విభాగంలో అంతేలేదని ఆరోపించారు. ఉన్నతాధికారులు దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండు చేశారు. సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి గోపాలరావు, ఎస్సీ సేవాదళ్ అధ్యక్షుడు ఆనందరావు పాల్గొన్నారు. దీనిపై గవర్నర్, రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామన్నారు.

అవయవదానంపై అపోహలు తొలగిద్దాం

చీపురుపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: అవయవదానంపై ఉన్న అపోహలను తొలగిద్దామని మానవీయత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు బీవీ గోవిందరాజులు పిలుపునిచ్చారు. రావివలసలో సత్యరామ డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ యూనిట్ శిబిరంలో పాల్గొని మాట్లాడారు. యువత దీన్ని సామాజిక బాధ్యతగా తీసుకోవాలన్నారు. జిల్లా రెడ్‌క్రాస్ పీఆర్వో డి.రాము రక్తదానం అవశ్యకత వివరించారు. పీవో ముకుంద, ప్రధానాచార్యుడు జగదీష్, మూర్తి పాల్గొన్నారు.

ఎన్ఎస్ఎస్ వాలంటీర్లకు అవగాహన కల్పిస్తున్న బీవీ గోవిందరాజులు

నారుమడి కాదండోయ్.. గింజేరు గెడ్డ

గంట్యాడ మండలంలోని గింజేరు గ్రామం మీదుగా ఆయా గ్రామాలకు వరదనీరు ప్రవహించే గెడ్డ పచ్చగడ్డి, గుర్రపుడెక్కతో నిండి నారుమడిలా దర్శనమిస్తోంది. గంట్యాడ-బొండపల్లి మండలాల నుంచి ఉధృతంగా ప్రవహించే ఈ గెడ్డ నీరు కనిపించకుండా రెల్లగడ్డి కప్పేయడంతో ఇలా మారింది. తెలియని వారు పొరపాటున దిగితే ప్రాణాలకు ప్రమాదముంది. అధికారులు స్పందించి గుర్రపుడెక్క తొలగించాలని స్థానికులు కోరుతున్నారు. ఈ విషయం తాటిపూడి జలవనరుల శాఖ ఏఈ శంకర్ వద్ద ప్రస్తావించగా చర్యలు తీసుకుంటామన్నారు. –న్యూస్‌టుడే, గంట్యాడ గ్రామీణం



రూ.లక్షలు వెచ్చించి.. నిర్లక్ష్యంగా వదిలేసి

బొబ్బిలి మండలంలోని రంగరాయపురంలో రూ.లక్షలు ఖర్చు చేసి నిర్మించిన గోపాలమిత్ర భవనం ఏళ్లుగా నిరుపయోగంగా వదిలేశారు. పశువుల వ్యాధులకు చికిత్స, మందుల నిర్వహణ కోసం గ్రామీణ పశువైద్య కేంద్రాలు లేని చోట్ల గతంలో తెదేపా హయాంలో వీటిని ఏర్పాటు చేసి, గోపాలమిత్రలనునియమించింది. రూ.7.50 లక్షలు వెచ్చించి భవనాలు నిర్మించినా, గోపాలమిత్రలు లేకపోవడంతో ఇవి ఖాళీగా ఉన్నాయి. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని పెంట పశువైద్యాధికారిణి హిరణ్య తెలిపారు. – న్యూస్‌టుడే, బొబ్బిలి గ్రామీణం

‘ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రాధాన్యం’

మాట్లాడుతున్న రామ్‌మల్లిక్‌నాయుడు

చీపురుపల్లి, న్యూస్‌టుడే: ఉత్తరాంధ్ర అభివృద్ధికి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ ప్రాధాన్యమిస్తున్నారని వారి కృషితో విశాఖ ఐటీ హబ్‌గా అభివృద్ధి చెందుతోందని తెదేపా రాష్ట్ర కార్యదర్శి రామ్ మల్లిక్‌నాయుడు అన్నారు. స్థానిక కార్యాలయంలో శుక్రవారం నియోజకవర్గంలోని నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. యువగళం పాదయాత్రలో ఇచ్చిన వాగ్దానం మేరకు విశాఖకు పెట్టుబడులు తెచ్చేందుకు లోకేశ్ శ్రమిస్తున్నారు. వైకాపా ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో కాలయాపన చేసిందని విమర్శించారు. పీఏసీఎస్‌ల బలోపేతానికి పని చేయాలన్నారు. నాయకులు కామునాయుడు, రామచంద్రుడు, బలరాం, సన్యాసినాయుడు, శ్రీనివాసరావు పాల్గొన్నారు.

15న కేంద్ర కార్యాలయానికి అందిస్తాం

మాట్లాడుతున్న శ్రీనివాసరావు

గరివిడి, న్యూస్‌టుడే: పీపీపీ విధానంలో ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైకాపా చేపట్టిన కోటి సంతకాల సేకరణ పత్రాలు పార్టీ రాష్ట్ర కార్యాలయానికి ఈ నెల 15న తరలిస్తామని జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు తెలిపారు. ఆ కార్యక్రమంలో నేతలు, కార్యకర్తలు పాల్గొనాలని ఆయన కోరారు. గరివిడిలోని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం గరివిడి, గుర్ల మండలాల పార్టీ నేతలు, కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆ పార్టీ నేతలు బొత్స సందీప్, అనూష, గరివిడి, గుర్ల మండలాల నేతలు పాల్గొన్నారు.

మానవత్వం చాటిన ఎస్పీ

గుర్ల: రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహిళను ఆసుపత్రికి తరలించి ఎస్పీ దామోదర్ మానవత్వం చాటారు. గరివిడి మండలం దుగ్గివలసకు చెందిన దంపతులు బైకుపై విజయనగరం నుంచి గ్రామానికి వెళ్తున్నారు. గుర్ల వద్ద వాహనం బోల్తాపడడంతో మహిళకు గాయాలయ్యాయి. అదే మార్గంలో వెళ్తున్న ఎస్పీ క్షతగాత్రురాలికి సహాయక చర్యలు చేసి, అటుగా వస్తున్న ఆటోను ఆపి నెల్లిమర్ల మిమ్స్‌కి తరలించారు. సీఐ లీలారావు ఉన్నారు.

ఆక్రమణలు తొలగించాలని వినతి

మెంటాడ: మెంటాడ, బొండపల్లి మండలాల్లో 8 గ్రామాలకు సాగునీరు అందించేందుకు 2005లో గుర్ల గెడ్డ నిర్మాణం చేపట్టారు. దీని ద్వారా మూడువేల ఎకరాలకు సాగునీరు అందించాలనేది దీని లక్ష్యం. పనులు మధ్యలోనే ఆపేయడంతో దిగువ ప్రాంతంలో భూఆక్రమణలు జరుగుతున్నాయని పలువురు రైతులు రొంపల్లి వీఆర్వోకు వినతిపత్రం అందజేశారు.

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

సంతకవిటి: సచివాలయ ఉద్యోగులు విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని తహసీల్దార్ సుదర్శనరావు హెచ్చరించారు. గరికిపాడు సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి, దస్త్రాలు పరిశీలించారు. 11 మందికి గానూ ఇద్దరే సిబ్బంది ఉండడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు చెప్పారు.

యూటీఎఫ్ కార్యవర్గం ఎన్నిక

రాజాం: యూటీఎఫ్ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా మారెళ్ల కృష్ణమూర్తి, రౌతు దాలినాయుడు ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గాన్ని రాజాంలో గురువారం రాత్రి నిర్వహించిన కౌన్సిల్ సమావేశంలో ఎన్నుకున్నారు. సహాధ్యక్షులుగా వి.ఉషారాణి, ఎం.రమేష్, కార్యదర్శులుగా 13 మంది, జిల్లా కౌన్సిల్ సభ్యులుగా మరో 10 మందిని ఎన్నుకున్నారు.

బాల్యవివాహాల రహిత దేశంగా తీర్చిదిద్దాలి

సంతకవిటి: బాల్యవివాహాల రహిత దేశంగా మార్చేందుకు అంతా కృషి చేయాలని ఎంపీడీవో సురేష్‌కుమార్, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ కరుణశ్రీ, పీహెచ్‌సీ వైద్యులు నాగేంద్రప్రసాద్, ప్రశాంత్ అన్నారు. కార్యాలయంలో అధికారులతో సమావేశంలో మాట్లాడారు.

ప్రకృతి వ్యవసాయంపై దృష్టిసారించాలి

రాజాం గ్రామీణం: ప్రకృతి వ్యవసాయంపై రైతులు దృష్టిసారించాలని రైతు నేస్తం అవార్డు గ్రహీత గౌరీశ్వరరావు అన్నారు. బొద్దాంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థులు నిర్వహించిన రైతుల అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు.

పంచాయతీల విభజనపై తీర్మానం

వంగర, న్యూస్‌టుడే: మండలంలోని అతిపెద్ద పంచాయతీ కొప్పరను కొత్తవలస, కొప్పర పంచాయతీలుగా విభజన చేయాలని గ్రామస్థులు కోరారు. వారి ఆధ్వర్యంలో పంచాయతీ విస్తరణాధికారి రామారావు గ్రామసభ నిర్వహించారు. శుక్రవారం రెండు గ్రామాల్లో వేర్వేరుగా ప్రజాభిప్రాయం సేకరించారు. విభజనకు ఏకగ్రీవ తీర్మానం చేశారు.

అక్రమ గ్రావెల్ తవ్వకాలు అరికట్టండి

బొబ్బిలి గ్రామీణం: మండలంలో గ్రావెల్ అక్రమ తవ్వకాలు నియంత్రించాలని తహసీల్దారు శ్రీనుకు సీపీఐ నాయకులు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ భూములు, చెరువుల్లో కొందరు స్థిరాస్తి వ్యాపారులు ఇష్టానుసారంగా తవ్వకాలు చేస్తున్నారని ఆ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు అప్పన్న ఆరోపించారు.

అభ్యుదయంతో ప్రజా చైతన్యం

మానవహారంలో పాల్గొన్న డీఎస్పీ, గ్రామీణ సీఐ

రాజాం, న్యూస్‌టుడే: అభ్యుదయం సైకిల్‌యాత్ర ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొస్తోందని చీపురుపల్లి డీఎస్పీ ఎస్.రాఘవులు పేర్కొన్నారు. రాజాంలోని అంబేడ్కర్ కూడలిలో అభ్యుదయం సభ్యులకు శుక్రవారం ఆయన స్వాగతం పలికారు. విద్యార్థులు, పట్టణ ప్రముఖులతో కలిసి మానవహారంలో పాల్గొన్నారు. మాదక ద్రవ్యాల రహిత సమాజ నిర్మాణమే ధ్యేయంతో కొనసాగుతున్న యాత్రకు స్పందన వస్తోందన్నారు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. గ్రామీణ సీఐ ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు.

పిల్లల ప్రవర్తనను గమనించాలి

మాట్లాడుతున్న నోడల్ అధికారి దీప్‌చంద్

గజపతినగరం, న్యూస్‌టుడే: పాఠశాలలు, కళాశాలల విద్యార్థినుల ప్రవర్తనపై తల్లిదండ్రులు నిత్యం గమనిస్తూ ఉండాలని, వారితో ఎక్కువ సమయం గడిపి సమస్యలు తెలుసుకోవాలని మానసిక వైద్య విభాగం జిల్లా నోడల్ అధికారి దీప్‌చంద్ అన్నారు. శుక్రవారం మండల పరిషత్తు కార్యాలయంలో ఎంపీడీవో కల్యాణి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. వేధింపులకు గురైన బాలికలకు అండగా ఉండాలన్నారు. కార్యక్రమంలో మరుపల్లి పీహెచ్‌సీ వైద్యాధికారులు అనూజ్‌రాయ్, సుష్మ, కౌన్సిలర్ మంగ, సీడీపీవో రాజేశ్వరి, ఐసీడీఎస్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

(c) eenadu

విజయనగరం

● విజయనగరం ● నెల్లిమర్ల ● ఎస్.కోట

ఎయిమ్ ఆంగ్ల మాధ్యమ పాఠశాలలో జరిగిన పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు

క్విజ్ పోటీల్లో ప్రతిభ

ఎయిమ్ ఆంగ్ల మాధ్యమ పాఠశాలలో విజేతలకు బహుమతులు అందజేస్తున్న పరిపాలనాధికారులు, ఉపాధ్యాయులు

సెయింట్ మేరీస్ ఉన్నత పాఠశాలలో విజేతలకు బహుమతులు ఇస్తున్న కరస్పాండెంట్, ఉపాధ్యాయులు

విజయనగరంలోని తోటపాలెం ఎయిమ్ ఆంగ్ల మాధ్యమ పాఠశాలలో శుక్రవారం ఈనాడు- ఈటీవీ ఆధ్వర్యంలో ప్రతిభా పాటవ పోటీలు జరిగాయి. 7, 8, 9, 10 తరగతుల విద్యార్థులు క్విజ్ పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబర్చారు. కె. ప్రీతి(తొమ్మిదో తరగతి), ఎస్.కె. అమీన్(తొమ్మిదో తరగతి), ఎల్. నిత్యశ్రీ(తొమ్మిదో తరగతి) ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించారు. విజేతలకు పరిపాలనాధికారులు సి.హెచ్. బాలాజీ, కె.సురేష్‌కుమార్, ప్రధానోపాధ్యాయుడు బి.రమేష్, ఉపాధ్యాయులు ఎస్.కె. రహీమ్, బి.రామయ్య, వి.వి.సత్యకుమార్, పుష్పాంజలి బహుమతులు, ప్రశంసాపత్రాలు అందించారు. ❖ కంటోన్మెంట్ సెయింట్ మేరీస్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన పోటీల్లో జి.విశ్వసూర్య ప్రకాశ్(తొమ్మిదో తరగతి), పి.సాయి మహాలక్ష్మి(ఏడో తరగతి), ఎం.షణ్ముక్(తొమ్మిదో తరగతి) తొలి మూడు స్థానాల్లో నిలిచారు. కరస్పాండెంట్ బి. రాంబాబు, ఉపాధ్యాయులు జి.కృష్ణారావు, సి.హెచ్. జయలక్ష్మి, జి.సుమకుమారి, డి.లలిత విజేతలకు బహుమతులు, ప్రశంసాపత్రాలు ప్రదానం చేశారు. - న్యూస్‌టుడే, విజయనగరం విద్యావిభాగం

గుంతల నిర్మాణం.. జలనిధికి సోపానం

విజయనగరం పట్టణం, న్యూస్‌టుడే: భవిష్యత్తులో నీటి వెతలు లేకుండా కేంద్ర ప్రభుత్వం ఇంకుడు గుంతల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. నగర పాలక సంస్థ పరిధిలో అమృత్-2.0లో భాగంగా 10 మంజూరు చేశారు. కేంద్ర ప్రభుత్వం గృహ, అర్బన్ వ్యవహారాల శాఖ మంత్రిత్వ శాఖ ద్వారా రూ.49.72 లక్షల నిధులను విడుదల చేసింది. పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. నాలుగు చోట్ల బోర్లు ఏర్పాటు చేసి, స్ట్రక్చర్ నిర్మాణ పనులు పూర్తయినట్లు అధికారులు తెలిపారు. తొలి విడతలో రూ.25 లక్షలు బిల్లులు పెట్టినట్లు చెప్పారు.

వేసవిలో ఇక్కట్లే..

వేసవి వస్తే నగర పాలక సంస్థ పరిధిలో భూగర్భజలాలు అడుగంటి బోర్ల నుంచి నీరు రాని పరిస్థితి. వందేళ్ల కాలం నాటి ప్రాజెక్టులే దిక్కవుతున్నాయి. భవన నిర్మాణ అనుమతులు ఇచ్చినప్పుడు పట్టణ ప్రణాళికా విభాగం ద్వారా 200చ.మీ. పైబడి స్థలంలో ఇంకుడు గుంతల కోసం ఇంటికి రూ.1200 వసూలు చేస్తున్నారు. కానీ నిర్మాణాలు జరిగిన దాఖలాలు తక్కువే అని పలువురు చెబుతున్నారు.

ప్రజారోగ్య సాంకేతిక శాఖ కార్యాలయం దారిలో నిర్మాణం పూర్తయిన ఇంకుడు గుంత

పది ప్రాంతాల్లో మంజూరు

కేఎల్‌పురం సాయిలలితా నగర్, ప్రజారోగ్య సాంకేతిక కార్యాలయం పక్కన, గాజులరేగ, అలకనందకాలనీలో పార్కు వద్ద స్ట్రక్చర్ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. గాజులరేగ సింగపూర్ సిటీ సచివాలయం, తోటపాలెం ఎంపీపీ అప్పర్ ప్రైమరీ పాఠశాల, జమ్ము శ్రీ గిరిడి పైడిమాంబకోవెల, వినాయకనగర్ జొన్నగుడ్డి పాఠశాల, అయ్యన్నపేట కామాక్షినగర్, ధర్మపురి జడ్పీ ఉన్నత పాఠశాల వద్ద పూర్తి కావాల్సి ఉంది. భూగర్భ జలాలు తక్కువ ఉన్న ప్రాంతాలను శాటిలైట్ ద్వారా గుర్తించి మంజూరు చేశారు. ఇవి పూర్తయితే భూగర్భ జలాలు పెరుగుతాయని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఇస్రో హైదరాబాద్ గ్రూపు డైరెక్టరు జియాలజిస్ట్ పేర్కొంది.

జనవరికల్లా పూర్తి..

నగరపాలికలో పది మంజూరువగా, నాలుగు చోట్ల పనులు పూర్తయ్యాయి. ఇటీవల వర్షాల కారణంగా కొన్నిచోట్ల నెమ్మదించాయి. జనవరి నెలాఖరు కల్లా అన్నింటినీ పూర్తి చేస్తాం.

– పి.నల్లనయ్య, కమిషనరు

తెరపై ఈనాడు

● ఎస్వీఎస్: అఖండ 2 ● శ్రీకృష్ణ: అఖండ 2 ● ఆదిత్య: అఖండ 2 ● లీలామహల్: అఖండ 2 ● రంజనీ స్క్రీన్- 1: అఖండ 2 ● శివరంజనీ స్క్రీన్-2: అఖండ 2 ● హిమగిరి: అఖండ 2 ● సప్తగిరి: అఖండ 2

– న్యూస్‌టుడే, కంటోన్మెంట్

మేమున్నాం.. మీకు తోడుగా (10 AM TO 1 PM)

విజయనగరం పట్టణం:-80089 02900
విజయనగరం గ్రామీణం:80085 74317
ఎస్.కోట: -8008574326
భోగాపురం: -70959 54646

? పినవేమలిలో వీధిదీపాలు సక్రమంగా వెలగడం లేదు. - స్థానికులు ★ పరిశీలించి, చర్యలు తీసుకుంటాం. - శ్రీనివాసరావు, ఈవో పీఆర్డీ. - న్యూస్‌టుడే, విజయనగరం గ్రామీణం

? కలువపువ్వు మేడ ప్రాంతంలో కాలువలు అధ్వానంగా ఉన్నాయి. దోమల బెడద ఎక్కువగా ఉంది. - శ్రీరామ్మూర్తి ★ సిబ్బందిని పంపించి, శుభ్రం చేయిస్తాం. - కె.సాంబమూర్తి, ప్రజారోగ్య అధికారి

? నాయుడు కాలనీ దారిలో వీధి దీపాలు వెలగడం లేదు. - స్థానికులు ★ సిబ్బందిని పంపించి బాగు చేయిస్తాం. - ప్రవంతి, ఏఈ

– న్యూస్‌టుడే, విజయనగరం పట్టణం

గురజాడ గృహం వారసత్వ సంపద

కంటోన్మెంట్: విజయనగరంలోని గురజాడ గృహం భావితరాలకు చారిత్రక వారసత్వ సంపదగా ఉండాలని ప్రముఖ సాహితీవేత్త, పద్మశ్రీ కొలకలూరి ఇనాక్ కుమార్తె, తిరుపతి మహిళా విశ్వవిద్యాలయం తెలుగు ఆచార్యురాలు జ్యోతి అన్నారు. శుక్రవారం గృహాన్ని సందర్శించారు. ఆయన రచనలు, వాడిన వస్తువులను చూశారు. గురజాడ వారసులు ఇందిర, వెంకటేశ్వర ప్రసాద్ పాల్గొన్నారు.

కాలువ ఇలా.. మురుగు పారేదెలా?

ఎస్.కోట పట్టణంలో కాపు వీధి నుంచి చింతలవీధికి వెళ్లే రహదారిలో మురుగు కాలువలు చెత్తాచెదారంతో నిండిపోయాయి. దీంతో మురుగు నీరు పారడం లేదు. వర్షమొచ్చినా, నీరు పెరిగినా రోడ్డుపై పారుతోంది. దుర్వాసన, దోమలతో స్థానికులు అవస్థలు పడుతున్నారు. చెత్త తొలగించాలని కోరుతున్నారు. దీనిపై పంచాయతీ శానిటరీ మేస్త్రీ కృష్ణ వద్ద ప్రస్తావించగా రెండు మూడు రోజుల్లో చర్యలు చేపడతామని తెలిపారు. – న్యూస్‌టుడే, శృంగవరపుకోట

గ్యారంటీలు లేక.. ధాన్యం కొనక

మిల్లర్లకు బ్యాంకు గ్యారంటీలు లేకపోవడంతో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో పొలాల్లోనే పంట ఉండిపోయింది. అటు మిల్లులకు తరలించలేక, ఇక్కడా ఉంచలేక ఇబ్బందులు పడుతున్నారు. రాత్రిళ్లు బస్తాల వద్ద చలికి వణుకుతూ కాపలాగా ఉండాల్సిన పరిస్థితి. బ్యాంకులు ఇచ్చిన గ్యారంటీలు అయిపోవడంతో నిలిచిపోయాయని, చర్యలు తీసుకుంటామని పౌరసరఫరాల ఉప తహసీల్దారు ఇందిర చెప్పారు. – న్యూస్‌టుడే, లక్కవరపుకోట

సమస్యల పరిష్కారానికి కృషి

నాయకులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే అదితి

విజయనగరం అర్బన్, న్యూస్‌టుడే: ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య నాయకులు వారధిలా పని చేయాలని ఎమ్మెల్యే అదితి గజపతిరాజు కోరారు. శుక్రవారం నగరంలోని క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టిసారించాలన్నారు. రాజేష్‌బాబు, అవనాపు విజయ్, కంది మురళీనాయుడు, బొద్దుల నర్సింగరావు, పోలి నాయుడు, ప్రసాదుల వరప్రసాద్, ఆల్తి బంగారుబాబు తదితరులు పాల్గొన్నారు. ❖ ధర్మపురి చెరువులో ఆక్రమణలు తొలగించి, తమకు జీవనోపాధి కల్పించాలని తోటపాలెం శ్రీవిఘ్నేశ్వర రజక సంఘ సభ్యులు ఎమ్మెల్యేను కోరారు.

శత శాతం ఉత్తీర్ణత సాధించాలి

జరజాపుపేట(నెల్లిమర్ల), న్యూస్‌టుడే: పదో తరగతి వార్షిక పరీక్షల్లో శతశాతం ఉత్తీర్ణత సాధించాలని డీఈవో మాణిక్యం నాయుడు సూచించారు. శుక్రవారం జరజాపుపేట ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. దస్త్రాలను, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు. వచ్చే ఏడాదిలో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు కృషి చేయాలని తెలిపారు. ఎంఈవో యు. సూర్యనారాయణమూర్తి, ప్రధానోపాధ్యాయురాలు కామేశ్వరి, ఉపాధ్యాయుడు బంగారయ్య పాల్గొన్నారు.

ఉపాధ్యాయులతో మాట్లాడుతున్న డీఈవో మాణిక్యం నాయుడు

గొల్లాం విద్యార్థులకు పతకాలు

ఉపాధ్యాయులతో పతకాలు గెలిచిన విద్యార్థులు

లక్కవరపుకోట, న్యూస్‌టుడే: గొల్లాం ఉన్నత పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీల్లో పతకాలు సాధించారు. గుంటూరులో జరిగిన సాఫ్ట్‌బాల్‌లో అండర్-19 విభాగంలో ఎం.దేవీ శ్రీప్రసాద్ స్వర్ణం, చిత్తూరు జిల్లాలో జరిగిన బేస్‌బాల్ అండర్-14లో ఎస్.ఎర్నాయుడు కాంస్యం, పులివెందులలో జరిగిన అండర్-14 సాఫ్ట్‌బాల్‌లో మోహన్‌సాయి కాంస్య పతకాలు సాధించినట్లు హెచ్‌ఎం జి.సుదర్శన్, వ్యాయామ ఉపాధ్యాయుడు శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం వారిని అభినందించారు. ★ నెల్లిమర్ల: అలుగోలు ఉన్నత పాఠశాలకు చెందిన బి.గణేష్ రాష్ట్రస్థాయి బీచ్ వాలీబాల్ పోటీలకు ఎంపికైనట్లు వ్యాయామ ఉపాధ్యాయులు ధర్మారావు, బి.మహేశ్వరరావు తెలిపారు. హెచ్‌ఎం ఐ.కస్తూరి, ఉపాధ్యాయులు అభినందించారు.

'లేబర్ కోడ్‌లను వ్యతిరేకించాలి'

విజయనగరం అయ్యన్నపేట, న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్‌లను కార్మికులందరూ తీవ్రంగా వ్యతిరేకించాలని ఈస్టు కోస్టు రైల్వే శ్రామిక యూనియన్ ప్రధాన కార్యదర్శి, ఆల్ ఇండియా రైల్వే మెన్స్ ఫెడరేషన్ ఉపాధ్యక్షుడు పీకే పట్నానీ పిలుపునిచ్చారు. శుక్రవారం విజయనగరంలోని యూనియన్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. కేంద్రం కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరిస్తోందన్నారు. యూనియన్ తరపున పోరాడుతామన్నారు. జోనల్ అధ్యక్షుడు ఎస్ఎస్.రావు, విశాఖ డివిజన్ కో- ఆర్డినేటర్ పి.రామ్మోహన్, విజయనగరం బ్రాంచి కార్యదర్శి బంటుపల్లి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

నగరంలో సమావేశమైన పట్నానీ తదితరులు

ఆరుతడి పంటలు.. రైతు ఇంట సిరులు

లక్కవరపుకోట, న్యూస్‌టుడే: ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రస్తుతం నెమ్మదిగా ఉందని, వారం రోజుల్లో వేగవంతం చేస్తామని వ్యవసాయశాఖ సహాయ సంచాలకురాలు బి.భానులత తెలిపారు. ఇటీవల ఎల్.కోట ఆర్ఎస్‌కేను సందర్శించారు. చాలాచోట్ల చెరువుల్లో నీరుందని, రైతులు రెండో పంటగా ఆరుతడి పంటలపై దృష్టి సారించాలన్నారు. దీనివల్ల అధిక దిగుబడులతోపాటు ఆదాయం వస్తుందన్నారు. ఈ-పంట నమోదు చేసుకున్న ప్రతి రైతు ధాన్యం కొనుగోలు చేస్తామని వివరించారు. సబ్ డివిజన్ పరిధిలో ఈ ఏడాది 2,1877 హెక్టార్లలో వరి పంట సాగవ్వగా 1,25,815 మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చిందన్నారు. 1.02 లక్షల మెట్రిక్ టన్నుల లక్ష్యంకాగా, ప్రస్తుతానికి 6 వేలు కొనుగోలు చేశామన్నారు. ప్రైవేటు వ్యాపారుల వద్దకు వెళ్లకుండా ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రైతులు తీసుకు వచ్చి, గిట్టుబాటు ధర పొందాలన్నారు.

పంటల గురించి వివరిస్తున్న భానులత

మండలాల వారీగా కొనుగోలు లక్ష్యాలు ఇలా..

మండలం	లక్ష్యం (మె.ట.ల్లో)
జామి	29,000
వేపాడ	22,000
ఎల్.కోట	20,000
ఎస్.కోట	26,000
కొత్తవలస	5000

రబీ కాలానికి సంబంధించి రెండో పంటగా ఆరుతడి పంటలు వేయాలని సూచించారు. వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలో ఆరుతడి పంటల లక్ష్యాలు, ఇప్పటి వరకు వేసినవి వివరించారు.

పంటలు హెక్టార్లలో ఇలా..

పంట	సాగు చేయాల్సింది	ప్రస్తుతం చేసింది
మినుము	3842	1344
పెసలు	2805	734
చోడి	21	8
మొక్కజొన్న	364	6
వేరుసెనగ	143	2
నువ్వులు	35	0

చెత్త తరలింపు

నెల్లిమర్ల, న్యూస్‌టుడే: పట్టణంలోని జరజాపుపేట ప్రాంతంలో కొంచవాని చెరువు గట్టుపై వేసిన చెత్త తొలగించారు. ఇక్కడి సమస్యపై 'ఈనాడు'లో 'చెత్తను తొలగించేదెప్పుడో' శీర్షికతో ప్రచురించిన కథనానికి అధికారులు స్పందించారు. వ్యర్థాలను ప్రత్యేక వాహనాల్లో డంపింగ్‌యార్డ్‌కు తరలించి, శుభ్రం చేశారు.

దీపాలు వెలిగాయి

నెల్లిమర్ల, న్యూస్‌టుడే: పట్టణంలోని ధామస్‌పేటలో మరమ్మతులకు గురైన విద్యుత్తు దీపాల స్థానంలో కొత్తవి వేశారు. రాత్రివేళ స్థానికుల ఇబ్బందులపై 'ఈనాడు'లో 'గాఢాంధకారంలో నగర పంచాయతీ' శీర్షికతో ప్రచురించిన కథనానికి అధికారులు స్పందించారు. దీపాలు వెలిగించేలా చర్యలు తీసుకున్నారు.

తుప్పల తొలగింపు

స్పందనకు వందనం

నెల్లిమర్ల, న్యూస్‌టుడే: నెల్లిమర్ల నుంచి మొయిద గ్రామానికి వెళ్లే దారిలో రోడ్డుకిరువైపులా తుప్పలను తొలగించారు. ఇక్కడ ప్రమాదకర పరిస్థితిపై ఈనాడులో 'పనికిరాని మొక్కలను తొలగించండి' శీర్షికతో ప్రచురించిన కథనంపై అధికారులు స్పందించారు. దీంతో యంత్రం సహాయంతో తుప్పలు తొలగించారు.

కాలువలు శుభ్రం

ఎల్.కోట: కళ్లేపల్లిలో మురుగు కాలువలను శుభ్రం చేశారు. సమస్యను గ్రామస్థులు మేమున్నాం.. మీకు తోడుగాకు చెప్పడంతో అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన డిప్యూటీ ఎంపీడీవో కుమార్ చర్యలు చేపట్టారు.

రహదారి నిర్మాణం

లక్కవరపుకోట, న్యూస్‌టుడే: తలారి నుంచి దాసుళ్లపాలేనికి రహదారి నిర్మాణం పనులు చేపట్టారు. గుంతలతో అధ్వానంగా ఉండడంతో పలుమార్లు ఈనాడులో కథనాలు ప్రచురితమయ్యాయి. స్పందించిన అధికారులు నాబార్డు ద్వారా రూ.1.80 కోట్లు మంజూరు చేశారు. 3.7 కి.మీ రోడ్డు వేస్తున్నట్లు ఇంజినీరింగు అధికారిణి ఐశ్వర్య తెలిపారు.

వైద్య కళాశాలలను ప్రభుత్వమే నిర్వహించాలి

మాట్లాడుతున్న శ్రీనివాసరావు, పక్కన నాయకులు

విజయనగరం పట్టణం, న్యూస్‌టుడే: విద్య, వైద్యం ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటే ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని వైకాపా జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం విజయనగంలోని ధర్మపురి క్యాంప్ కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. వైద్య కళాశాలలను ప్రభుత్వమే నిర్వహించాలన్నారు. పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ సేకరించిన సంతకాలను కేంద్ర కార్యాలయానికి తరలించామన్నారు. 15న నగరంలో ర్యాలీ నిర్వహిస్తామని చెప్పారు. నాయకులు నాయుడుబాబు, కేవీ.సూర్యనారాయణరాజు, రవికుమార్, జైహింద్‌కుమార్, అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.

తెలుగు భాషను ఆదరించాలి

విజేతలైన విద్యార్థులతో నారాయణరావు

విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌టుడే: విద్యార్థులు తెలుగు భాషను ఆదరించి, భవిష్యత్తు తరాలకు అందివ్వాలని తెలుగు భాషా సేవా సంఘం అధ్యక్షుడు ఆర్.బి.రామానాయుడు పిలుపునిచ్చారు. శుక్రవారం విజయనగరంలోని గాజులరేగ పబ్లిక్ పాఠశాలలో సీపీ బ్రౌన్ వర్ధంతిని పురస్కరించుకుని నిర్వహించిన పద్య పఠనం పోటీల్లో విజేతలకు పాఠశాల కరస్పాండెంట్ నారాయణరావు చేతులమీదుగా బహుమతులు అందించారు.

మాజీ సర్పంచి మృతికి సంతాపం

లక్కవరపుకోట: చందులూరు మాజీ సర్పంచి కె.దేముడమ్మ (83) శుక్రవారం తెల్లవారుజామున అనారోగ్యంతో మృతి చెందారు. 2006, 2013లో సర్పంచిగా గెలుపొందారు. తెదేపా ఆవిర్భావం నుంచి పార్టీలో ఉంటూ విశేష కృషి చేశారు. ఎమ్మెల్యే లలితకుమారి, రాంప్రసాద్, ఏఎంసీ ఛైర్మన్ మల్లునాయుడు, ఈశ్వరరావు తదితరులు సంతాపం తెలిపారు.

గుర్తు తెలియని మృతదేహం లభ్యం

కొత్తవలస: ముసిరాం, ఎల్.కోట మండలం కళ్లేపల్లి మధ్యనున్న పొలాల్లో గుర్తు తెలియని వృద్ధుడి మృతదేహం గుర్తించినట్లు సీఐ సీహెచ్. షణ్ముఖరావు తెలిపారు. 60-70 ఏళ్ల వయసుంటుందని, తలకు తువ్వాలు ఉందని, ఆచూకీ తెలిస్తే సమాచారమివ్వాలన్నారు. ముసిరాం వీఆర్వో శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. ★ అయ్యన్నపేట: విజయనగరం ఒకటో పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలోని ఎన్‌సీఎస్ థియేటర్ సమీపంలోని శౌచాలయంలో గుర్తుతెలియని మృతదేహాన్ని గుర్తించినట్లు సీఐ చౌదరి తెలిపారు. మృతదేహాన్ని మహారాజా ఆసుపత్రికి తరలించామన్నారు.

ఆర్థిక సాయం అందజేత

పూసపాటిరేగ, న్యూస్‌టుడే: కొవ్వాడ అగ్రహారం పంచాయతీకి చెందిన కొవ్వాడ బాపమ్మ శుక్రవారం అనారోగ్యంతో మృతి చెందారు. అంత్యక్రియల నిమిత్తం బాధిత కుటుంబానికి సర్పంచి కోట్ల రఘు రూ.10వేలు ఆర్థిక సాయం అందజేశారు. ★ ఎస్.కోట: తిమిడిలో అగ్నిప్రమాదంలో నష్టపోయిన రాము కుటుంబానికి ఎస్.కోట రెడ్‌క్రాస్ సొసైటీ శుక్రవారం నిత్యావసరాలు అందించింది. ఒక నెల ఇంటి అద్దె, నిత్యావసరాలు ఇస్తామని ఛైర్మన్ డాక్టర్ పి.వరలక్ష్మి, వైస్ ఛైర్మన్ ఎ.మల్లేశ్వరరావు హామీ ఇచ్చారు.

అవీ..ఇవీ..అన్నీ

కరపత్రాల ఆవిష్కరణ

అయ్యన్నపేట: నగరంలో ఈనెల 14 నుంచి మూడు రోజుల పాటు జరిగే మెగా ట్రేడ్ ఫెయిర్‌ను విజయవంతం చేయాలని నిర్వహణ కమిటీ ప్రతినిధి ముఖేష్ కోరారు. నగరంలోని ఓ వేడుకా మందిరంలో శుక్రవారం సంబంధిత కరపత్రాలను ఆవిష్కరించారు.

జయప్రదానికి పిలుపు

ఎస్.కోట: ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈనెల 18న ఖమ్మంలో జరగనున్న శత వార్షికోత్సవాల రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కె.దేముడు, అప్పారావు పిలుపునిచ్చారు. శుక్రవారం కరప్రతులు ఆవిష్కరించారు.

డ్వామా పీడీ పర్యటన

జామి: మండలంలో డ్వామా పీడీ శారదాదేవి పర్యటించారు. అధికారులతో సమీక్ష నిర్వహించారు. పీజీఆర్ఎస్‌లో ఫిర్యాదులపై ఎటువంటి చర్యలు తీసుకున్నారో అడిగారు. జామి, ఎం.కొత్తవలస, కుమరాం సచివాలయాలు సందర్శించి, సిబ్బంది పనితీరు, రికార్డులు పరిశీలించారు. ఎంపీడీవో అప్పలనాయుడు, తహసీల్దారు కృష్ణంరాజు ఉన్నారు.

సచివాలయం తనిఖీ

విజయనగరం పట్టణం: నగరంలోని అయ్యన్నపేట ప్రాంతంలో ఉన్న 51వ సచివాలయాన్ని కమిషనరు పి.నల్లనయ్య శుక్రవారం తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. ★ అన్న క్యాంటీన్లకు వచ్చే వారితో సిబ్బంది మర్యాదపూర్వకంగా మాట్లాడాలని కమిషనరు కోరారు ★ అనుమతి లేని అక్రమ నిర్మాణాలను తక్షణమే తొలగించాలని సిబ్బందికి సూచించారు.

అభివృద్ధి పనుల ప్రారంభం

తాగునీటి కేంద్రాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే మాధవి

భోగాపురం, న్యూస్‌టుడే: రామచంద్రపేట పంచాయతీలో జీఎంఆర్, ఎల్‌అండ్‌టీ సహకారంతో నిర్మించిన తాగునీటి కేంద్రం, అంగన్‌వాడీ కేంద్రం, రూ.30లక్షలతో రామచంద్రపేట- కొండ్రాజుపాలెంలో నిర్మించిన రహదారి ఎమ్మెల్యే లోకం మాధవి శుక్రవారం ప్రారంభించారు. డ్రైనేజీ నిర్మాణానికి నిధులొచ్చాయని, త్వరలో చేపడతామన్నారు. ఆలయాల నిర్మాణాలకు విరాళాలు ఇచ్చిన దాతలను అభినందించారు. జనసేన మండలాధ్యక్షుడు వి.రమణ, జగదీష్ పాల్గొన్నారు.

STOCK MARKETలో
డబ్బులు సంపాదించడం ఎలా?
సులభంగా... సంతోషంగా
FREE SEMINAR
DECEMBER 14th SUNDAY
11 AM , 3 PM, 7 PM
HOTEL SVN LAKE PALACE
Near RTC Complex
VIZIANAGARAM.
KRISHNA KAILAS
703 280 4888
703 280 5888

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం - దేవదాయ ధర్మదాయశాఖ

శ్రీ దారగంగమ్మ & శివాలయం

పుణ్యగిరి గ్రామం, ఎస్.కోట మండలం, విజయనగరం జిల్లా

టెండర్ - కమ్ - బహిరంగ వేలం ప్రకటన

ఆర్.సి.నెం. నిల్/2025 తే 11-12-2025 ది

విజయనగరం జిల్లా, ఎస్.కోట మండలం, పుణ్యగిరి గ్రామంలో గల శ్రీ దారగంగమ్మ & శివాలయంనకు యొక్క మహాశివరాత్రి ఉత్సవములు 2026 సందర్భంగా ఈ దిగువ పేర్కొనబడిన మిసిలేనియస్ వేలములు యొక్క లైసెన్స్‌ను టెండర్ - కమ్ - బహిరంగ వేలం పాటలో కౌలుకు ఇచ్చుటకు గాను తేది 22-12-2025 ది ఉదయం గం. 10.00ల నుండి సదరు శ్రీ దారగంగమ్మ అమ్మవారి ఆలయం వద్ద టెండర్ - కమ్ - బహిరంగ వేలం పాటను నిర్వహించుటకు నిర్ణయించడమైనది. కావున ఆసక్తి గల వ్యక్తులు ఈ దిగువ పేర్కొనబడిన టెండర్ - కమ్ - బహిరంగ వేలం పాటలో పాల్గొనవచ్చును.

వ.నెం.	లైసెన్సు వివరం	ప్రథమ ధరావత్తు రూ॥	లైసెన్స్ కాలం
1.	పుణ్యగిరిలో స్వామి వారికి భక్తులు విడిచి వెళ్లిన కొబ్బరి కాయలలో సగభాగం కొబ్బరి ముక్కలు జమచేసుకునే హక్కు లైసెన్స్	రూ. 20,000/-లు	తే. 10.02.2026 ది నుండి తే. 09.03.2026 ది వరకు
2.	పుణ్యగిరిలో పండు, భరిణి అమ్ముకునే హక్కు (లైసెన్స్)	రూ. 40,000/-లు	తే. 10.02.2026 ది నుండి తే. 09.03.2026 ది వరకు
3.	శ్రీ స్వామివారికి భక్తులచే సమర్పించబడు తలనీలాలు (పుట్టుజుట్టు) ప్రోగుచేసుకొని జమ చేసుకునే హక్కు (లైసెన్స్)	రూ. 5,000/-లు	తే. 10.02.2026 ది నుండి తే. 09.03.2026 ది వరకు

★ కావున ఆసక్తి గల వ్యక్తులు పాటలో పాల్గొనవచ్చును. పాటలో పాల్గొను వ్యక్తులు మిగిలిన వేలం పాట షరతులను కార్యాలయము పనిచేయు వేళలలో తెలుసుకొనవచ్చును.

కార్యనిర్వాహణాధికారి
శ్రీ దారగంగమ్మ & శివాలయం
పుణ్యగిరి గ్రామం,సెల్ : 9052863590

సమస్యలు వీడవు.. కష్టాలు తప్పవు

కొత్తాగ్రహారం-1లో పాత మున్సిపల్ క్వార్టర్స్ సమీపంలో పరిసరాల దుస్థితి

విజయనగరం పట్టణం, న్యూస్‌టుడే: నగరపాలిక పరిధిలోని కొత్తాగ్రహారం ప్రాంతాన్ని సమస్యలు వీడడం లేదు. ఇక్కడ ప్రభుత్వ ఆస్తులకు రక్షణ కరవవుతోంది. ఇప్పటికే కొన్ని ఆక్రమణకు గురయ్యాయి. ❖ పాత మున్సిపల్ క్వార్టర్స్ సమీప పరిసరాలు అధ్వానంగా దర్శనమిస్తున్నాయి. ❖ ఇటీవల నూతివారి పాఠశాల భవనం శిథిలావస్థకు చేరండంతో అక్కడి విద్యార్థులను బీపీఎం విద్యాలయానికి తరలించారు. దీంతో పాత భవనం నిరుపయోగంగా ఉంది ❖ అన్ని వీధుల్లో సక్రమంగా తాగునీటి సరఫరా జరగడం లేదని మహిళలు చెబుతున్నారు ❖ పురాతన డ్రైనేజీ వ్యవస్థ కారణంగా వ్యర్థాలు పేరుకుపోతున్నాయి ❖ ఒకటో లైనులో స్తంభాలు వేసినప్పటికీ దీపాలు లేవు ❖ ప్రధాన కూడళ్లలో హైమాస్ట్‌లు ఏర్పాటు చేయాల్సి ఉంది ❖ ఐదో లైనులో రోడ్డు, కాలువ, కల్వర్టు నిర్మాణానికి 2022లో రూ.16.10 లక్షలతో ప్రతిపాదించినా ఇంతవరకు పనులు పూర్తి కాలేదు ❖ నాలుగో లైనులో రహదారులు గుంతలమయమయ్యాయి ❖ పందులు, కుక్కల బెడద ఎక్కువగా ఉంది. నగరపాలిక ఆస్తులకు రక్షణ కల్పిస్తామని, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కమిషనర్ నల్లనయ్య తెలిపారు.

సత్వర పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయం

వృద్ధురాలి సమస్య వింటున్న ఎమ్మెల్యే లలితకుమారి

శృంగవరపుకోట, న్యూస్‌టుడే: ప్రజా సమస్యల సత్వర పరిష్కారమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే లలితకుమారి అన్నారు. శుక్రవారం ఎస్.కోటలో ప్రజాదర్బార్ నిర్వహించారు. 619 దరఖాస్తులు వచ్చాయి. తాతల కాలం నుంచి సాగుచేసుకుంటున్న భూముల పట్టాలను జిందాల్ నిర్వాసిత రైతులకు అందజేయాలని ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు జగన్ కోరారు. ప్రభుత్వ భూములను రక్షించాలని ఫోకస్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షుడు కె.గౌరినాయుడు ఫిర్యాదు చేశారు. తహసీల్దార్ డి.శ్రీనివాసరావు, జనసేన నియోజకవర్గ కన్వీనరు వి.సత్యనారాయణ, ఎంపీపీ సోమేశ్వరరావు, వైస్ ఎంపీపీ సుబ్బలక్ష్మి, మండలాధ్యక్షుడు డి.అచ్చింనాయుడు, కార్యదర్శి కె.జగదీష్, రాష్ట్ర దాసరి కార్పొరేషన్ డైరెక్టర్లు ఎన్.రమణాజీ, జి.బంగారునాయుడు, సర్పంచి సంతోషికుమారి పాల్గొన్నారు.

నేడు విద్యుత్తు సరఫరాకు అంతరాయం

వేపాడ, న్యూస్‌టుడే: వేపాడ విద్యుత్తు ఉప కేంద్రం పరిధిలో శనివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సరఫరాలో అంతరాయం ఉంటుందని ఈఈ జి.సురేష్‌బాబు శుక్రవారం తెలిపారు. వేపాడ, వల్లంపూడి, బల్లంకి, బానాది, కుంపల్లి, నరసన్నపేట, కృష్ణారాయుడుపేట, నీలకంఠరాజపురం, నల్లబిల్లి, చినగుడిపాల, బక్కునాయుడుపేట, వీలుపర్తి, వెల్దాం, దుంగాడ, బొద్దవలస, చామలాదేవి అగ్రహారం, వావిలపాడు, కడకొండ, దబ్బిరాజుపేట, చామలాపల్లి, కరకవలస, వెంకయ్యపాలెం, పోతుబందిపాలెం, మారిక గ్రామాలకు ఉండదన్నారు.

జిరాఫీగా ధాత్రి

నేను.. భీమవరం రొయ్యని..

భళా.. బాలోత్సవం



కాంతార వేషధారణ

పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు బాలోత్సవం వేదికైంది. రెండు రోజులు జరిగే ఉత్సవాలు భీమవరంలో ఎస్‌ఆర్‌కేఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో శుక్రవారం ప్రారంభమయ్యాయి. జిల్లా నలుమూలల నుంచి 2500 మందికి పైగా చిన్నారులు పాల్గొని వివిధ రకాల పోటీలు, నృత్య ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. - న్యూస్‌టుడే, భీమవరం పట్టణం

నవోదయ విద్యాలయాల ప్రవేశ పరీక్ష నేడు

ఏలూరు విద్యా విభాగం, న్యూస్‌టుడే: 2026-27 విద్యా సంవత్సరానికి గాను జవహర్ నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతిలో ప్రవేశానికి శనివారం పరీక్ష నిర్వహించనున్నారు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా 11 కేంద్రాలు ఏర్పాటు చేశారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు అడ్మిట్ కార్డులను http://www.navodaya.gov.in వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని డీఈవో వెంకటలక్ష్మమ్మ తెలిపారు. ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్ష ఉంటుందన్నారు. విద్యార్థులు ఉదయం 10 గంటలకల్లా పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. పరీక్ష కేంద్రంలోకి చరవాణులు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించరని పేర్కొన్నారు.

పద్మశాలీ కుల అవివాహితులకు సువర్ణావకాశం

నేడు, రేపు పద్మశాలీ కుల వధూవరులకు
ఈనాడు పెళ్లిపందిరి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్

తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదిక అయిన ఈనాడు పెళ్లిపందిరి, **పద్మశాలీ కుల** అవివాహిత వధూవరులకు ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్. వివాహం కోసం ఎదురుచూస్తున్న వారు, సంబంధిత కుటుంబీకులు **నేడు (13 డిసెంబరు 2025, శనివారం), రేపు (14 డిసెంబరు 2025, ఆదివారం) ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 5.30 గం.** వరకు తమ ప్రొఫైల్‌ను ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు.

మరిన్ని వివరాలకు **80086 21414 & 91549 18858** ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చు.

ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఫోన్లో యాప్ ద్వారా కూడా చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేయదలచిన వధూవరుల బయోడేటా, ఫోటోలు పైన తెలిపిన ఫోన్ నెంబర్లకు సంప్రదించి వాట్సాప్ ద్వారా పంపవచ్చు.

పేరు: చినకాపవరం డ్రెయిన్ **పొడవు:** 12 కిలోమీటర్లు **ఎక్కడ:** ఆకివీడు మండలం గుమ్ములూరు నుంచి దుంపగడప వరకు

ఉద్దేశం: ఆంగ్లేయుల కాలంలో 1800 క్యూసెక్కుల నీరు ప్రవహించే సామర్థ్యంతో తవ్వారు. తుపాన్లు, భారీ వర్షాలు కురిసినపుడు ఎగువ భాగంలోని 1.20 లక్షల ఎకరాల్లో ముంపు నీరు వెంకయ్యవయ్యేరు ద్వారా వచ్చి ఈ డ్రెయిన్‌లో కలుస్తుంది. తర్వాత కొల్లేరులో.. అక్కడి నుంచి ఉప్పుటేరు ద్వారా సముద్రంలో కలిసేలా రూపకల్పన చేశారు.

దుఃఖదాయని.. చినకాపవరం డ్రెయిన్

డ్రెయిన్‌ను మింగేసి.. చేలను ముంచేసి..

ఆకివీడు, న్యూస్‌టుడే: చినకావపరం డ్రెయిన్ ప్రారంభమైన గుమ్ములూరు నుంచి తరటావ, కోళ్లపర్రు, ఆకివీడు సమతానగర్, దుంపగడప డ్రెయిన్ శివారు వరకు ఇరువైపులా గట్లను ఆక్రమించుకుని అనేక మంది నివాసాలు నిర్మించుకున్నారు. ఆక్వా చెరువు గట్లతో పాటు డ్రెయిన్ గర్భంలో వరి, కొబ్బరి, అరటి తోటలు వేశారు.

కాలువకు ఇరువైపులా గట్లపై నివాసాలు

మొత్తం 500కు పైగా ఆక్రమణలు ఉన్నాయని అధికారులు ప్రాథమికంగా తేల్చారు. గతంలో ఆక్రమణదారులకు నోటీసులైనా ఇచ్చేవారు. గత కొన్నేళ్లుగా అవి లేకపోవడంతో మరిన్ని ఆక్రమణలకు ఆస్కారం ఏర్పడింది.

వేల ఎకరాల ముంపు

ఆక్రమణలు, పూడిక తొలగించక డ్రెయిన్ సామర్థ్యం కోల్పోయి ఆకివీడు, మాదివాడ, ధర్మాపురం, సిద్ధాపురం, కోళ్లపర్రు, గుమ్ములూరు తదితర గ్రామాల్లో పలు నివాసిత ప్రాంతాలు, వేల ఎకరాల వరిచేలు ముంపునకు గురవుతున్నాయి.

ప్రతిపాదనలు పంపుతాం

ఆక్రమణల తొలగింపునకు చర్యలు తీసుకుంటాం. డ్రెయిన్‌లో పూడిక తీయించేందుకు ప్రతిపాదనలు పంపుతాం. ముంపు సమస్య ఉత్పన్నం కాకుండా చూస్తాం.
- జేవీ ప్రసాద్, జేఈ, మురుగు నీటి పారుదలశాఖ

మాకూ కావాలి.. ఓ అథారిటీ

భీమవరం కేంద్రంగా ఏర్పాటుతో అభివృద్ధికి అవకాశం

ఈనాడు డిజిటల్, భీమవరం, తణుకు, న్యూస్‌టుడే: ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడంతో పాటు పట్టణాలను మాస్టర్ ప్లాన్ ప్రకారం అభివృద్ధి చేసేందుకు ఉపయోగపడే అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ జిల్లాలో ఏర్పాటుపై దృష్టి సారించాల్సిన అవసరముంది. పక్కనే ఉన్న తూర్పుగోదావరి జిల్లా పునర్విభజనకు ముందు గుడా, కుడా రెండు యూడీఏలు ఉంటే విభజన తర్వాత మరో రెండు.. అమలాపురం కేంద్రంగా 2023లో అముడా, పిఠాపురం కేంద్రంగా 2024లో పాడా ఏర్పాటు చేశారు. అదే విధంగానే భీమవరం కేంద్రంగా ఏర్పడిన పశ్చిమ గోదావరి జిల్లాలోనూ భీమవరం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటు చేయాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.

ఉమ్మడి జిల్లాలో ఏలూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(ఇడా) 40 మండలాల్లో 6,658.2 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంటే పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, పాలకొల్లు, నరసాపురం మున్సిపాలిటీలతో పాటు ఆకివీడు నగర పంచాయతీ అందులోనే ఉన్నాయి. వైకాపా హయాంలో ఆయా పట్టణాల్లో ప్రభుత్వ ఆధ్వర్యంలో లేఅవుట్లు వేసి తక్కువ ధరలకు ప్రజలకు స్థలాలు అందించాల్సి ఉన్నా పూర్తిగా వదిలేశారు. పార్కుల సుందరీకరణ, లేఅవుట్ల ఏర్పాటు, పచ్చదనంతో పాటు ఇతర ఆధునికీకరణ పనులు చేపట్టలేదు.

జాప్యం.. ఆపై వ్యయప్రయాసలు

ఇడాలో పూర్తిస్థాయిలో అధికారులు లేకపోవడం, ఇన్‌ఛార్జుల హోదాలోనే ఉండటంతో అనుమతుల్లో జాప్యం నెలకొంటోంది. పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న జిల్లాలో ఇటీవల నిర్మాణాలు వేగం అందుకున్నాయి. సాధారణంగా మున్సిపాలిటీల్లో జీ+2 వరకే అనుమతి ఉంటుంది. 300 గజాలు దాటిన లేఅవుట్ల అనుమతులు, వాటిలో నిర్మాణాలకు ఇడా నుంచి కచ్చితంగా అనుమతి పొందాలి. నాన్‌లేఅవుట్ల క్రమబద్ధీకరణ, ఇతరత్రా అనుమతులకు రుసుములు చెల్లిస్తున్నారు. వాటిలో కొంత స్థానిక అభివృద్ధి పనులకు కేటాయించాలి. జిల్లాలో ఆ పరిస్థితి లేదు. ప్రతి పనికీ సుమారు 75 కి.మీ. దూరంలో ఉన్న ఏలూరుకు వెళ్లాల్సి వస్తోంది.

ఇదీ ఉపయోగం..

- యూడీఏ ఏర్పాటైతే పట్టణ ప్రాంతాల సమగ్ర, క్రమబద్ధమైన అభివృద్ధికి ప్రణాళిక రూపొందించి అమలు చేయొచ్చు.
- మౌలిక సదుపాయాల కల్పనతో పాటు నివాస యోగ్యమైన పట్టణ జీవనాన్ని ప్రోత్సహించొచ్చు.
- మాస్టర్ ప్లాన్లను రూపొందించి భూ వినియోగాన్ని నియంత్రించొచ్చు.
- కేంద్ర నిధుల ద్వారా మౌలిక వసతుల కల్పనకు, పెట్టుబడులను మళ్లించడం ద్వారా ప్రగతికి అవకాశం ఉంటుంది.
- కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ వివిధ పథకాల ద్వారా అందించే నిధులతో గ్రామాల స్వరూపం మారుతుంది.
- ప్రత్యేక జోన్లు ఏర్పాటు చేసి పెట్టుబడులను ఆకర్షించడంతో స్థానికంగా ఉపాధి పెరుగుతుంది.

పురపాలికలు	5
నగర పంచాయతీ	1
గ్రామ పంచాయతీలు	409

దిల్లీ రిపబ్లిక్‌డే వేడుకలకు అంగన్‌వాడీ మహాలక్ష్మి

భీమవరం గ్రామీణ, న్యూస్‌టుడే: భీమవరం మండలం రాయలం గ్రామానికి చెందిన అంగన్‌వాడీ కార్యకర్త సీహెచ్ మహాలక్ష్మి దిల్లీలో జరిగే రిపబ్లిక్ వేడుకలకు ఎంపికయ్యారు. మహిళాభివృద్ధి-స్త్రీశిశు సంక్షేమ శాఖ ద్వారా రాష్ట్రం నుంచి ఐదుగురు అంగన్‌వాడీ సిబ్బందికి ఆహ్వానం అందగా.. పశ్చిమగోదావరి నుంచి ఈమెకు ఆ అవకాశం దక్కింది. ఈ మేరకు ఆ శాఖ డైరెక్టర్ నుంచి సమాచారం అందింది. పచ్చదనం పెంపుతో పాటు ప్లాస్టిక్ వినియోగం లేకుండా అంగన్‌వాడీ కేంద్రం, స్ఫూర్తివంతంగా కిచెన్‌గార్డెన్ నిర్వహించినందుకు గడిచిన అక్టోబరులో ఆమె స్వచ్ఛాంధ్ర అవార్డును కలెక్టర్ నుంచి అందుకున్నారు. 2016, 2017, 2021లో ఉత్తమ పురస్కారాలను పొందారు. చిన్నారులకు బొమ్మలతో బోధన నుంచి అన్ని రంగాల్లో కేంద్రాన్ని ఆదర్శంగా నిర్వహిస్తారనే పేరు తెచ్చుకున్నారు. రిపబ్లిక్ వేడుకలకు వెళ్లే అవకాశం రావడం చాలా ఆనందంగా ఉందని ఆమె తెలిపారు.

చిన్నారులకు బోధిస్తున్న మహాలక్ష్మి

జనవరి నుంచి టిడ్కో ఇళ్ల కేటాయింపు

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: టిడ్కో గృహ లబ్ధిదారుల కల వచ్చే ఏడాది నెరవేరనుంది. జిల్లాలోని తాడేపల్లిగూడెం, పాలకొల్లు, భీమవరంలోని టిడ్కో గృహ సముదాయాల్లో పనులు వేగవంతం చేసి లబ్ధిదారులకు అప్పగించాలని టిడ్కో ఎండీ సునీల్‌కుమార్‌రెడ్డి తెలిపారు. జిల్లాకు శుక్రవారం వచ్చిన ఆయన ఆయా ప్రాంతాల్లోని టిడ్కో సముదాయాల్లో పనుల తీరును పరిశీలించారు. జనవరి 15 నాటికి తాడేపల్లిగూడెంలో, మార్చిలో భీమవరం, పాలకొల్లులో ఇళ్లు కేటాయించాలన్నారు. అందుకు అనుగుణంగా పనులు వేగవంతం చేయాలన్నారు. టిడ్కో ముఖ్య ఇంజినీర్ మరియన్న, ఎస్ఈ గంగరాజు, ఈఈ టి.వి నారాయణరావు, ఎల్ అండ్‌టీ ప్రాజెక్టు డైరెక్టర్ సురేష్ పాల్గొన్నారు.

భీమవరం టిడ్కో గృహసముదాయంలో వివరాలు తెలుసుకుంటున్న సునీల్‌కుమార్‌రెడ్డి

ఆ అయిదేళ్లూ.. తాగించారు కన్నీళ్లు

పరిశీలన

* వీరవాసరంలో రూ.40 లక్షలతో ఓహెచ్‌ఎస్‌ఆర్ నిర్మాణం చేపట్టారు. 2019లో వైకాపా సర్కారు నిధులు విడుదల చేయకపోవడంతో పనులు నిలిచిపోయి పిచ్చిమొక్కల మధ్య నిరుపయోగంగా ఉండిపోయింది. మత్స్యపురిలో రెండ ట్యాంకుల నిర్మాణం ఆగిపోయింది.

జల్ జీవన్‌లోకి జలధార పనులు

భీమవరం వన్‌టౌన్, న్యూస్‌టుడే

అప్పటి తెదేపా ప్రభుత్వం 2018లో ఉమ్మడి జిల్లాలోని ఆవాస ప్రాంతాల ప్రజలకు పుష్కలంగా తాగునీరు సరఫరా చేయాలనే ఉద్దేశంతో జలధార పథకానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా రూ.59.40 కోట్ల అంచనా వ్యయంతో అప్పట్లో ఓహెచ్‌ఎస్‌ఆర్‌లు, పైపులైన్ల విస్తరణ చేయాలని నిర్ణయించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో వాటి అంచనా విలువ రూ.12.40 కోట్లు. పనులు వేగంగా సాగుతున్న సమయంలో 2019లో అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం నిధులు నిలిపివేసింది. 2019 తర్వాత జల్‌జీవన్ మిషన్ పథకంలో కొత్త పనులు ప్రారంభించడంతో జలధార మరుగున పడింది. పనులు చేపట్టిన గుత్తేదారులకు సుమారు రూ.2.38 కోట్ల బకాయిలను నేటికీ చెల్లించలేదు.

- ఉండి పంచాయతీ పరిధిలోని ఉప్పుగుంటలో 20 వేల లీటర్ల సామర్థ్యంతో చేపట్టిన ఓహెచ్‌ఎస్‌ఆర్ నిర్మాణం ఐదేళ్లుగా నిలిచిపోయింది. ఇది పూర్తయితే 200 మందికి సమృద్ధిగా తాగునీరు ఇవ్వొచ్చు.

మొత్తం పనులు:	జరుగుతున్నవి:
15	2

పూర్తి : 4

పునఃప్రారంభించాల్సినవి: 9

ఇదీ పరిస్థితి.. జిల్లాలోని 15 ఆవాస ప్రాంతాల్లో చేపట్టిన జలధార పనులు ఇటీవల కొన్ని చోట్ల ప్రారంభమయ్యాయి. యలమంచిలి మండలం బాడవ, వీరవాసరం మండలం చింతలకోటిగరువు, రాయకుదురు, పెర్కిపాలెం, నరసాపురం మండలం వారతిప్ప, కటికలవారిమెరకలో ఓహెచ్‌ఎస్‌ఆర్ నిర్మాణ పనులను ఇప్పటికే పూర్తి చేశారు. వీరవాసరం మండలం మత్స్యపురి, భీమవరం మండలం చిన అమిరంలో తిరిగి పనులు ప్రారంభించారు. తణుకు మండలం కోనాల, ముద్దాపురం, పోడూరు మండలం అంబటివారిచెరువు, ఉండి మండలం ఉప్పుగుంట, వీరవాసరం మండలం మత్స్యపురి, వీరవాసరం, తాడేపల్లిగూడెం మండలం దండగర్రలో పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకున్నట్లు గ్రామీణ నీటి సరఫరా విభాగం జిల్లా అధికారి కె.శ్రీనివాసరావు తెలిపారు. గుత్తేదారులకు బకాయిలు చెల్లించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు.

మత్స్యపురిలో మధ్యలో ఇలా ఉండిపోయింది

పదండి.. రైలొస్తోంది! అవతల బస్సొచ్చింది!!

ఉండిలో జాతీయ రహదారిపై రైల్వే పైవంతెన నిర్మాణం వల్ల గేటు మూసివేశారు. దీంతో ఉండి, కాళ్ల, భీమవరం మండలాల్లోని విద్యార్థులు ఆకివీడులోని వివిధ పాఠశాలలకు వెళ్లాలంటే గేటు దాటాల్సి వస్తోంది. ఎక్కడ రైలు వస్తుందోననే భయంతో ఉదయం ఎముకలు కొరికే చలిలో వణుకుతూ పుస్తకాలు, భోజన క్యారియర్ల సంచులను మోసుకుంటూ పరుగులు తీస్తున్నారు. – న్యూస్‌టుడే, ఉండి

ఉద్యాన వర్సిటీ ఇన్‌ఛార్జి వీసీగా ధనంజయరావు

ఉద్యాన విశ్వవిద్యాలయం, న్యూస్‌టుడే: వెంకట్రామన్నగూడెం వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఇన్‌ఛార్జి వీసీగా కె.ధనంజయరావు నియమితులయ్యారు. ఈ మేరకు... ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ధనంజయరావు పరిశ్రమలు, అంతర్జాతీయ కార్యక్రమాల సంచాలకుడిగా పని చేస్తున్నారు. గత వీసీ కె.గోపాల్ ఆగస్టు 31న ఉద్యోగ విరమణ చేశారు. మూడు నెలలుగా పైగా వీసీ పోస్టు భర్తీ చేయలేదు.

రొయ్య.. అనుమతులెక్కడయ్యా!

- సగం చెరువులు అనధికారికమే.. ● విద్యుత్తు రాయితీ వర్తించదంటున్న అధికారులు

నరసాపురం, మొగల్తూరు, న్యూస్‌టుడే: ఆక్వా సాగుకు ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. ఇలాంటి చెరువులకు మాత్రమే ప్రభుత్వం విద్యుత్తు రాయితీ, రొయ్యలకు బీమా సౌకర్యం వర్తిస్తుందని మత్స్యశాఖ అధికారులు చెబుతున్నారు. సాధారణ భూముల్లో చెరువులకు ఏపీ ఆక్వాకల్చర్ డెవలప్‌మెంట్ అథారిటీ (అప్సడా)లో, సముద్రతీర, ఉప్పుటేరు, గోదావరి సమీప ప్రాంత భూముల్లో సాగుకు కోస్టల్ ఆక్వాకల్చర్ రెగ్యులేటరీ అథారిటీ ద్వారా అనుమతి పొందాల్సి ఉంటుంది. జిల్లాలో 50 శాతం వరకు చెరువులకు ఎలాంటి అనుమతి లేదని అధికారులు చెబుతున్నారు.

ఇదీ లెక్క.. మత్స్యశాఖ అధికారుల వద్ద అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం.. జిల్లాలో 1,32,504 ఎకరాల్లో ఆక్వా (చేపలు, రొయ్యలు) సాగు జరుగుతోంది. ఇప్పటి వరకు 62,772 ఎకరాల్లో చెరువులకు సంబంధించిన రైతులు మాత్రమే రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. మరో 55,880 చెరువుల వివరాలు నమోదు కావాల్సి ఉంది.

విక్రయాలకు యాప్‌లో నమోదు

ఆక్వా ఉత్పత్తుల విక్రయాలకు కూడా ప్రభుత్వం ప్రత్యేక యాప్‌ను వినియోగంలోకి తీసుకువచ్చింది. దీనిలో నమోదైన చెరువులకు విశిష్ట సంఖ్య, క్యూఆర్ కోడ్ కేటాయిస్తారు. రొయ్యలను ఇతర దేశాలకు ఎగుమతి చేయాలంటే సాగు చేసిన చెరువుల వివరాలు కచ్చితంగా ఈ ఆక్వా యాప్‌లో నమోదై ఉండాలి. జిల్లాలో 42 వేలకు గాను 13,226 చెరువుల వివరాలు మాత్రమే దీనిలో నమోదయ్యాయి.

- అధికారికంగా నమోదైన చెరువుల్లో సాగు చేసిన రొయ్యలు మాత్రమే కొనుగోలు చేస్తామని గతంలో కేంద్రం ప్రకటించడంతో అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం మీ సేవ కేంద్రాల ద్వారా రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించి తాత్కాలిక ప్రాతిపదికన అనుమతులు ఇచ్చింది. ఈ తరహా అనుమతులు పొందిన వారు కూడా అప్సడా యాక్టులో ఎండార్స్‌మెంటు చేయించుకోవాలని అధికారులు చెబుతున్నారు.

మార్గదర్శకాలు పాటించాల్సిందే..

ఆక్వా సాగు చెరువుల రిజిస్ట్రేషన్, యాప్‌లో నమోదును ప్రభుత్వం తప్పనిసరి చేసింది. అలా చేయకుంటే విద్యుత్తు రాయితీ వర్తించదు. ఆక్వా సాగులో ప్రతికూల పరిస్థితుల నుంచి గట్టెక్కాలంటే సాగుదారులంతా విధిగా ప్రభుత్వ మార్గదర్శకాలు పాటించాలి.
- ఎల్ఎల్ఎన్ రాజు, మత్స్యశాఖ సహాయ సంచాలకుడు

ప్రతిపాదిస్తే మీరు... అభివృద్ధి జోరు

ఈనాడు డిజిటల్, భీమవరం: తాగునీరు, విద్యుత్తు, రహదారులు, డ్రెయిన్లు, సామాజిక, ఆసుపత్రి భవనాలు తదితర నిర్మాణాలకు నిధుల కొరత వేధిస్తోంది. ఉపాధి హామీ పథకం అనుసంధానంతో కొంత ఉపశమనం కలిగినా, ఈ ఏడాది వీటికి ప్రతిపాదనలు ఇప్పటివరకు లేవు. ఈ దశలో ఎంపీ ల్యాడ్స్ నిధులు కొంత సాంత్వనగా నిలుస్తున్నాయి. ఏటా ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి రూ.5 కోట్ల చొప్పున కేంద్రం విడుదల చేస్తోంది.

ఉండి మండలం వెలివర్రులో సీసీ డ్రెయిన్ల నిర్మాణానికి రూ.7.80 లక్షలు, యలమంచిలి మండలం దొడ్డిపట్లలో సామాజిక భవనంలోని అదనపు గదుల నిర్మాణం, ఆధునికీకరణకు రూ.15 లక్షలతో రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ ప్రతిపాదనలు పంపించగా, కలెక్టర్ పరిపాలనా ఆమోదం ఇచ్చారు. 56 ఉన్నత పాఠశాలల్లో 6 నుంచి పదో తరగతి చదివే విద్యార్థులకు సైన్స్ పట్ల అవగాహన, జిజ్ఞాస కల్పించేందుకు సైన్స్ ల్యాబ్‌ల ఏర్పాటుకు రూ.కోటితో ప్రతిపాదనలు పంపించారు. కేంద్రమంత్రి భూపతి రాజు శ్రీనివాసవర్మ మరికొన్ని పనులకు ప్రతిపాదనలు పంపించనున్నారు.

రింగ్‌లో కింగ్‌లు

న్యూస్‌టుడే, ఏలూరు నగరం

రెక్కాడితే గానీ డొక్కాడని యువకులు వారు. పేదవారమని కుంగి పోలేదు. అయినా వారి ప్రయత్నాలు ఆపకుండా బాక్సింగ్‌లో ముందుకు సాగుతున్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు ఏలూరులో పార్ట్‌టైమ్ ఉద్యోగాలు చేస్తూ అమ్మానాన్నలకు చేదోడుగా ఉంటూ చదువుకుంటున్నారు. కండ్రికగూడెంలోని బాక్సో ఫిట్ వ్యాయామశాలలో శిక్షకుడు వి.అవినాశ్ వద్ద మెలకువలు నేర్చుకుంటూ రాష్ట్ర స్థాయిలో పతకాలు సాధించి జాతీయ పోటీలకు ఎంపికయ్యారు. అందులో పతకాలు పట్టేందుకు సాధన చేస్తున్నారు.

నా పేరు చల్లగాలి వివేక్ వర్మ. మాది తాడేపల్లిగూడెం. నాన్న సురేశ్ రాజు ఫొటో స్టూడియో నిర్వహిస్తారు. అమ్మ హరిత గృహిణి. ధర్మాజీగూడెంలోని సాయి కళాశాలలో డిగ్రీ చదువుకుంటూ మూడేళ్లుగా బాక్సింగ్‌లో శిక్షణ పొందుతున్నా. 2023లో విశాఖలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో సీనియర్ విభాగంలో సత్తాచాటి కాంస్యం, ఇటీవల రాజోలులో నిర్వహించిన పోటీల్లో 75 కిలోల్లో స్వర్ణం సాధించి త్వరలో హరియాణాలో నిర్వహించబోయే జాతీయ పోటీలకు ఎంపికయ్యా. అంతర్జాతీయ రింగులో సత్తా చాటడమే నా ఆశయం.

నా పేరు సతీశ్. వైవీఎస్-బీఆర్ఎం వ్యాయామ కళాశాలలో బీపీఈడీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నా. మూడేళ్లుగా తర్ఫీదు పొందుతూ 2023లో యూనివర్సిటీ స్థాయి పోటీలో, 2024లో పిఠాపురంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీల సీనియర్ విభాగంలో కాంస్య పతకాలు సాధించాను. ఇటీవల రాజోలులో జరిగిన పోటీలో 55-60 కిలోల విభాగంలో స్వర్ణం సాధించి 2026లో హరియాణాలో జరగబోయే జాతీయ స్థాయి టోర్నీకి ఎంపికయ్యాను. దేశం తరఫున ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నా.

డ్యామ్‌లో నిర్మాణ సామగ్రికి పరీక్షలు

పోలవరం, న్యూస్‌టుడే: పోలవరం ప్రాజెక్టులో ప్రధానమైన గ్యాప్-2లో ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణంలో ఉపయోగించే రాయి, కంకర, మట్టి నాణ్యతను పరీక్షించేందుకు కేంద్ర జల సంఘంలోని మట్టి, రాయి పరిశోధన కేంద్రం నుంచి శాస్త్రవేత్తలు హరేంద్రప్రకాశ్, ఉదయభాను చక్రవర్తి, సిద్ధార్థ్‌హడోవో వచ్చారు. కంకరను అక్కడికక్కడే పరీక్షించి మరి కొన్ని నమూనాలను దిల్లీ తీసుకెళ్లేందుకు సేకరించారు. మట్టి లక్షణాల నిర్ధారణ కోసం స్థానికంగా ప్రాజెక్టులో ఉన్న ప్రయోగశాలలో పరీక్షలు చేయనున్నట్లు పనులు పర్యవేక్షిస్తున్న ఈఈ డి.శ్రీనివాస్ చెప్పారు. ఈ బృందం గ్యాప్-1లో జరుగుతున్న ఈసీఆర్‌డ్యామ్ నిర్మాణ ప్రాంతంలోని మెటీరియల్ పరీక్షలు చేయడంతో పాటు వెంట తీసుకువెళ్లేందుకు కొన్ని నమూనాలు సేకరించినట్లు పేర్కొన్నారు.

సందర్భమేదైనా ఈనాడు ను చేసుకోండి వేదిక

మీ బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు
ఈనాడులో ప్రకటనల ద్వారా తెలియజేయండి

ప్రకటనల కొరకు సంప్రదించండి: 80080 12494

(c) eenadu

రాష్ట్ర స్థాయి సాఫ్ట్‌బాల్ టోర్నీ ప్రారంభం

తలపడుతున్న క్రీడాకారులు

వీరవాసరం, న్యూస్‌టుడే: బాల బాలికలకు విద్యతోపాటు క్రీడలు కూడా అవసరమని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. వీరవాసరం ఎంఆర్‌కే జడ్పీ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో 69వ రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ అండర్ 17 బాలబాలిక సాఫ్ట్‌బాల్ పోటీలను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఎమ్మెల్సీలు కవురు శ్రీనివాస్, బొర్రా గోపీమూర్తిలు మాట్లాడుతూ మారిన ఆహారపు అలవాట్లతో ప్రతి వ్యక్తికి వ్యాయామం అవసరమన్నారు. పోటీల్లో వివిధ జిల్లాల నుంచి వచ్చిన మొత్తం 410 మంది పాల్గొన్నారు. మొదటి రోజు లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో పోటీలు జరిగాయి.

గెలుపొందిన జట్లు.. మొదటి రోజు జరిగిన లీగ్ పోటీల్లో బాలుర విభాగంలో కర్నూలుపై తూర్పుగోదావరి, గుంటూరుపై నెల్లూరు, ప్రకాశంపై పశ్చిమగోదావరి, బాలికల విభాగంలో నెల్లూరుపై ప్రకాశం, విశాఖపట్నంపై అనంతపురం, చిత్తూరుపై పశ్చిమగోదావరి జట్లు గెలిచినట్లు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శులు పీఎస్ఎన్. మల్లేశ్వరరావు, సునీత తెలిపారు.

పోటీలను ప్రారంభిస్తున్న ఉపాధ్యాయులు

ఉత్సాహంగా క్రాస్ కంట్రీ రన్నింగ్ పోటీలు

ఏలూరు నగరం, కామవరపుకోట, న్యూస్‌టుడే: ఏలూరు జిల్లా అథ్లెటిక్స్ సంఘ ఆధ్వర్యంలో కామవరపుకోటలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం జూనియర్, సీనియర్ క్రాస్ కంట్రీ రన్నింగ్ పోటీలు ఉత్సాహంగా కొనసాగాయి. వివిధ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున బాలబాలికలు, మహిళా, పురుష క్రీడాకారులు పాల్గొని 8కిలోమీటర్ల దూరం జరిగిన పోటీల్లో తమ ప్రతిభ కనబరిచారు. సంఘ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గుళ్ల ప్రసాదరావు, దేవరపల్లి ప్రసాద్, పూర్వపు సీనియర్ అథ్లెటిక్, దక్షిణ భారత పతాక గ్రహీత రాజు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గవరరాజు, కార్యదర్శి సత్యనారాయణ, పీడీ శ్యామల పలువురు పాల్గొని పర్యవేక్షించారు. ఎంపికైన క్రీడాకారులు ఈ నెల 24న కాకినాడ జిల్లాలోని పెద్దాపురంలో నిర్వహించబోయే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు.

బాలోత్సవం.. ఓ ఆటవిడుపు

వేడుకలు ప్రారంభిస్తున్న కలెక్టర్ నాగరాణి

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: బాలలు చదువుల గదిలోనో, అంతర్జాలంతోనో పరిమితం కాకుండా వినోదం, మానసిక వికాసం కోసం బాలోత్సవాల్లో పాల్గొనడం అభినందనీయమని కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. భీమవరం బాలోత్సవ కమిటీ ఆధ్వర్యంలో రెండురోజుల పాటు జరిగే కార్యక్రమాలను కలెక్టర్ నాగరాణి, ఎమ్మెల్సీ బొర్రా గోపీమూర్తి భీమవరం ఎస్ఆర్‌కేఆర్ ఇంజినీరింగ్ కళాశాల ఆవరణలో శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. బాలలకు ఆటవిడుపుగా సామాజిక సాంస్కృతిక అంశాలతోపాటు క్రమశిక్షణ, శ్రమ, దేశభక్తి, అభ్యుదయ భావాలు, ఆత్మవిశ్వాసం, సృజనాత్మకత పెంపొందించడంలో బాలోత్సవాలు ఉపయోగపడతాయన్నారు. గతంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవని, పెద్దవారు పిల్లలకు నీతి కథలు, చరిత్ర చెప్పడం, సమాజంలో నడవడిక నేర్పడంలో మంచి క్రమశిక్షణ అలవాటుగా మెలిగేవారని ఎమ్మెల్సీ గోపీమూర్తి అన్నారు. కళాశాల కరస్పాండెంట్ సాగి రామకృష్ణ నిశాంతవర్మ, డైరెక్టర్ ఎం.జగపతిరాజు, ప్రిన్సిపల్ మురళీకృష్ణ రాజు, ఏవో చింతలపాటి దిలీప్, బాలోత్సవం అధ్యక్షుడు ఇందుకూరి ప్రసాదరాజు, ప్రధాన కార్యదర్శి సీహెచ్ పట్టాభిరామయ్య, కోశాధికారి పి.సీతారామరాజు, గాతల జేమ్స్, కె.గోపాలశర్మ తదితరులు పాల్గొన్నారు.

తల్లీ.. చల్లగ చూడాలి!

వట్టివేర్ల మాల అలంకరణలో పార్వతీమాత

పెనుమంట్ర, న్యూస్‌టుడే: జుత్తిగలోని శ్రీ ఉమా వాసుకి రవిసోమేశ్వర స్వామి దేవస్థానంలో పార్వతీదేవికి శుక్రవారం కుంకుమ పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారిని రజిత కవచం, వట్టివేర్ల మాలతో ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. కామాక్షి దేవికి ఖడ్గమాలార్చన, సోమేశ్వర స్వామికి రుద్రాభిషేకం చేశారు.

రోగిని పరీక్షిస్తున్న వైద్యుడు శ్రీనాథ్

విర్డ్‌లో ప్రత్యేక వైద్య శిబిరం

ద్వారకాతిరుమల, న్యూస్‌టుడే: ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు విర్డ్ ఆసుపత్రి ఛైర్మన్ ఎస్వీ సుధాకరరావు తెలిపారు. విర్డ్ ఆసుపత్రిలో ఈ నెల 11న ప్రారంభమైన ఎముకల వైద్య శిబిరం శుక్రవారం కొనసాగింది. మొదటి రోజు 45 మందిని పరీక్షించగా.. వారిలో 10 మంది రోగులకు శుక్రవారం శస్త్ర చికిత్సలు చేశారు. 13, 14 తేదీల్లో ప్రముఖ నిపుణుల సమక్షంలో భుజం, మోచేయి సమస్యలకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు వైద్యుడు కామినేని శ్రీనాథ్(యూఎస్ఏ) తెలిపారు. ఈ శిబిరంలో వైద్యులు భవ్యచంద్, కంభంపాటి శ్రీనివాస్, హమీద్, బాలాజీ, పి.వి.నాగేంద్రబాబు, సింధు, రమ్య, మహిత, ట్రస్టీలు వి.నారాయణమూర్తి, ఎస్.వి.ఎన్.ఎన్.నివృతరావు, దేవస్థానం ఈవో ఎన్వీఎస్ఎన్ మూర్తి తదితరులు పాల్గొన్నారు.

రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో.. పారదర్శక సేవలు అందించాలి: జేసీ

మాట్లాడుతున్న రాహుల్‌కుమార్‌రెడ్డి

భీమవరం కలెక్టరేట్, న్యూస్‌టుడే: రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సేవలన్నీ పారదర్శకంగా అందించాలని అవినీతి ఉండకూడదని జేసీ రాహుల్‌కుమార్‌రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్‌శాఖాధికారులతో ఆయన తన ఛాంబర్‌లో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ప్రజల నుంచి ఫిర్యాదులు రాకుండా సంతృప్తికర సేవలందించాలన్నారు. ఎక్కడి నుంచి ఎక్కడికైనా విధానంలో ఇప్పటి వరకు ఎన్ని రిజిస్ట్రేషన్లు జరిగాయి తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో మధ్యవర్తుల పాత్ర లేకుండా చేయాలని ముఖ్యంగా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. వారి కోసం హెల్ప్‌డెస్క్‌ను ప్రత్యేకంగా నిర్వహించాలన్నారు. సమావేశంలో జిల్లాలోని సబ్‌రిజిస్ట్రార్లు పాల్గొన్నారు.

★ డిసెంబరు 18 నుంచి 24 వరకు జరిగే జాతీయ వినియోగదారుల దినోత్సవ సంబరాలను విజయవంతంగా నిర్వహించాలని జేసీ రాహుల్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. వినియోగదారుల హక్కులపై పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. విద్యార్థులకు వ్యాసరచన తదితర పోటీలు నిర్వహించి నగదు బహుమతులు అందించాలని సూచించారు. జిల్లాలో మొదటి స్థానంలో నిలిచిన వారిని 23న విశాఖలో జరిగే రాష్ట్ర పోటీలకు పంపిస్తామన్నారు.

టెట్‌కు 104 మంది గైర్హాజరు

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: జిల్లాలోని ఆరు పరీక్షా కేంద్రాల్లో శుక్రవారం జరిగిన టెట్ పరీక్షకు 104 మంది గైర్హాజరయ్యారని డీఈవో ఇ.నారాయణ తెలిపారు. ఉదయం, మధ్యాహ్నం జరిగిన పరీక్షలకు మొత్తం 1280 మందికి 1176గురు హాజరయ్యారన్నారు.

యువతకు ఉపాధి దిశగా ప్రణాళిక

మాట్లాడుతున్న భానుప్రసాద్ యాదవ్

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: యాదవ సంఘీయులంతా సమైక్యంగా ఉండాలని పశ్చిమగోదావరి జిల్లా యాదవసంఘం అధ్యక్షుడు కందుల భాను ప్రసాద్ యాదవ్ అన్నారు. సంఘం జిల్లా సమావేశాన్ని భీమవరంలో శుక్రవారం నిర్వహించారు. విద్య, వైద్య, రాజకీయ, వ్యాపార రంగాల్లో యాదవుల స్థిరపడ్డారన్నారు. వారిని యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. రానున్న రోజుల్లో యువతకు ఉపాధి లక్ష్యంగా సంఘం ప్రణాళికతో ముందుకెళ్తుందన్నారు. గ్రామ, మండల, నియోజకవర్గస్థాయి కమిటీలను నియమిస్తామన్నారు. రాష్ట్ర కార్యదర్శి ఉక్కుసూరి గోపాల కృష్ణ, ఏలూరు జిల్లా మాజీ అధ్యక్షుడు చిదరబోయిన శ్రీనివాస్, జిల్లా మాజీ అధ్యక్షుడు గొలగాని సత్యనారాయణ, జిల్లాలోని ఏడు నియోజకవర్గాలకు చెందిన అధ్యక్షులు, కార్యదర్శులు, భీమవరం పట్టణ యాదవ సంఘ నాయకులు కొండ్రు శ్రీనివాసు, త్రినాథ్, పచ్చిగోళ్ల సోమేశ్వరరావు, పి.పెద్దిరాజు, చక్రవర్తి, ఎంవీఆర్ అప్పాజీ, కైలా పాండు, జి.సత్యనారాయణ, కోరశిఖ శ్రీనివాస్, కె.హనుమ తదతరులు పాల్గొన్నారు.

నిత్యాన్నదాన పథకానికి విరాళం

దాత రామచంద్రరావుకు నిత్యాన్నదాన పత్రం అందజేస్తున్న ఏఈవో

ద్వారకాతిరుమల, న్యూస్‌టుడే: ద్వారకాతిరుమల శ్రీవారి నిత్యాన్నదాన పథకానికి రూ.3.50 లక్షల విరాళం సమకూరింది. హైదరాబాద్‌కు చెందిన మాచిరాజు వెంకట సత్యసర్వేశ్వర సాయిరామ్ రూ.2.50 లక్షలు, తణుకుకు చెందిన జి.ఎస్.రామచంద్రరావు రూ.లక్ష విరాళాన్ని శుక్రవారం జమ చేశారు. ఆలయ ఏఈవో నటరాజారావు, సూపరింటెండెంట్ హయగ్రీవాచార్యులు దాతలకు నిత్యాన్నదాన పత్రాలను అందజేశారు.

'అమరావతి క్వాంటమ్ వ్యాలీ'లో హేలాపురి యువకుడి భాగస్వామ్యం

న్యూస్‌టుడే, ఏలూరు అర్బన్

ప్రవీణ్‌కుమార్‌ను అభినందిస్తున్న సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌ను ఐటీ హబ్‌గా తీర్చిదిద్దడంతో పాటు భవిష్యత్తులో ప్రజలకు అధునాతన సాంకేతిక విధానాలతో కూడిన సదుపాయాలు కల్పించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారు. అందులో భాగంగా 'అమరావతి క్వాంటమ్ వ్యాలీ' ద్వారా పూర్తి స్థాయిలో సాంకేతిక పద్ధతులు అమలు చేయడం కోసం అమరావతిలో గురువారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో పలువురు ప్రముఖులు హాజరయ్యారు. వారిలో ఏలూరుకు చెందిన శాస్త్రవేత్త సుగ్గిశెట్టి ప్రవీణ్‌కుమార్ ఒకరు.

హార్డ్‌వేర్ అవసరాలపై సూచనలు

అమరావతి క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి హార్డ్‌వేర్ అవసరాలపై ఈ సమావేశం ద్వారా సీఎంకు పలు సూచనలు చేసినట్లు ప్రవీణ్‌కుమార్ 'న్యూస్‌టుడే'కు తెలిపారు. హైదరాబాద్‌ను హైటెక్ సిటీగా తీర్చిదిద్దిన విధంగానే నవ్యాంధ్రప్రదేశ్‌ను కూడా రూపొందించేందుకు చంద్రబాబు మేధావుల సలహాలు, సూచనలు స్వీకరిస్తున్నారు. ఈ క్రమంలో ప్రవీణ్‌కుమార్ చేసిన సూచనలు ఉపయుక్తంగా ఉన్నాయంటూ సీఎం అభినందించారు.

'బిగ్‌బ్యాంగ్' ప్రయోగంలో..

భూమి ఉనికిని కనుగొనేందుకు 2008లో ప్రారంభించిన ప్రపంచ ప్రఖ్యాత 'బిగ్‌బ్యాంగ్' ప్రయోగంలో ప్రవీణ్‌కుమార్ కూడా భాగస్వామిగా ఉన్నారు. 'కాంపాక్ట్ ముయాన్ సాలినాయిడ్' (సీఎంఎస్) విభాగంలో శాస్త్రవేత్తగా సేవలందిస్తున్నారు. ఈ మేరకు బిగ్‌బ్యాంగ్ కమిటీ ద్వారా 2025 సంవత్సరానికి గాను 'ఫండమెంటల్ ఫిజిక్స్'లో బ్రేక్‌త్రో పురస్కారం పొందారు. ప్రస్తుతం ఆయన ముంబయిలోని 'బాబా అటామిక్ రీసెర్చి సెంటర్(బీఏఆర్సీ)'లో శాస్త్రవేత్తగా పని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ను సాంకేతికపరంగా అభివృద్ధి చేయడం కోసం చేపడుతున్న అమరావతి క్వాంటమ్ వ్యాలీలో తాను కూడా భాగస్వామి కావడం ఎంతో సంతోషంగా ఉందని ప్రవీణ్‌కుమార్ పేర్కొన్నారు.

తెదేపా కార్యకర్తపై దుండగుల దాడి

ముదినేపల్లి, న్యూస్‌టుడే: ముదినేపల్లికి చెందిన తెదేపా కార్యకర్త, ఐటీడీపీ సభ్యుడు ఎ.వెంకటేశ్ శుక్రవారం ఉదయం ఇంటిలో నిద్రిస్తున్న సమయంలో ఏడుగురు దుండగులు ఆయన ఇంటిలో చొరబడి బయటకు లాక్కొచ్చి కర్రలు, రాడ్లతో దాడి చేసి గాయపరిచారు. దీంతో చుట్టుపక్కల వారు కేకలు వేస్తూ అక్కడకు రాగా వారు కారులో పరారయ్యారు. తలకు గాయమై రక్తస్రావమవుతున్న వెంకటేశ్‌ను గుడివాడలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందించారు. రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ డైరెక్టర్ కొడాలి వినోద్.. ఆసుపత్రిలో వెంకటేశ్‌ను పరామర్శించి పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ఇటీవల సామాజిక మాధ్యమంలో వచ్చిన వార్తను గ్రూపుల్లో పోస్టు చేశానని.. ఓ ఆసుపత్రికి చెందిన సీఈవో తనను గురువారం రాత్రి బెదిరించారని, అతనే ఈ దాడి చేయించినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై హెడ్‌కానిస్టేబుల్ రామారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

సమస్యలు పరిష్కరించే సత్తా మీది: ఎస్పీ

ట్రిపుల్ ఐటీలో టెక్ ఇన్నోవేషన్, డెవలపర్ సమ్మిట్-2025

ఒప్పంద పత్రాలు మార్చుకుంటున్న ఆర్జీయూకేటీ రిజిస్ట్రార్, గూగుల్ డెవలపర్స్ గ్రూపు సభ్యులు

నూజివీడు రూరల్, న్యూస్‌టుడే: నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఉన్న యువత వజ్రాల్లాంటి వారని.. సమస్యలను చురుగ్గా పరిష్కరించే సత్తా మీదని ఏలూరు జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివకిశోర్ తెలిపారు. శుక్రవారం నూజివీడులో ట్రిపుల్ ఐటీలో గూగుల్ డెవలపర్ గ్రూప్స్ ఆధ్వర్యంలో ఎంటర్‌ప్రైజెస్ మైండ్ సహకారంతో టెక్ ఇన్నోవేషన్, డెవలపర్ సమ్మిట్ 2025ను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎస్పీ జ్యోతి వెలిగించి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. టెలిగ్రామ్, వికీపీడియా వంటి దిగ్గజ సంస్థల నుంచి మనం ఎంతో నేర్చుకోవచ్చన్నారు. పేదలు సబ్బు కొన్నా జీఎస్టీ చెల్లిస్తున్నారని.. ఆ ఫలాలతోనే మనం ఈ స్థాయిలో ఉన్నామని గుర్తించాలన్నారు. ఏఐ సహకారంతో గంటల్లో వివిధ అప్లికేషన్స్‌ను రూపొందించవచ్చన్నారు. ఓపెన్ ప్రాజెక్టులు అనేకం ఉన్నాయని తెలిపారు. విద్యార్థులకు అవసరమైన న్యూట్రిషన్ యాప్‌ను తయారు చేయవచ్చని సూచించారు. తన విద్యాభ్యాసం ప్రభుత్వ సంస్థల్లోనే సాగిందన్నారు. భద్రతపై అవగాహనకు సంబంధించిన పలు అంశాలపై విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. గూగుల్ డెవలపర్స్ గ్రూపు సంస్థతో ఆర్జీయూకేటీ ఎంఓయూ చేసుకుంది. ఇది సాంకేతికంగా విద్యార్థులకు ఉపయోగపడుతుందని రిజిస్ట్రార్ ఎస్.అమరేంద్రకుమార్ తెలిపారు. ఏఐ ప్రాక్టీస్ లీడర్ వి.మధు, యువత నైపుణ్యాభివృద్ధి అధికారి టి.అనిల్, ఐక్యూ లీప్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధి వై.జ్ఞాన్, కేడీఆర్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ అధికారి కె.జగదీశ్‌బాబు, లాయిడ్స్ డైరెక్టర్ కె.రాజి, సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్ట్ కల్యాణ్ దీక్షిత్, రిస్క్ గార్డ్ ఎంటర్‌ప్రైజెస్ సొల్యూషన్స్ ప్రతినిధి ఎ.ప్రసాద్ విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు.

కంటైనర్ ఢీకొని ఒకరి మృతి

కొయ్యలగూడెం, న్యూస్‌టుడే: మండలంలోని నరసన్నపాలెం సమీపంలో కంటైనరు ఢీకొని తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం త్యాజంపూడికి చెందిన పద్దంరెడ్డి సత్యదుర్గాప్రసాదు(36) మృతి చెందినట్లు ఏఎస్సై మంగారావు శుక్రవారం తెలిపారు. క్రేన్ డ్రైవరుగా పనిచేసే దుర్గాప్రసాదు ద్విచక్ర వాహనంపై గురువారం రాత్రి జంగారెడ్డిగూడెం వైపు వెళుతుండగా బైనేరు వాగు వద్దకు వచ్చే సరికి ఎదురుగా వస్తున్న కంటైనరు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతని తలకు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే జంగారెడ్డిగూడెం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మృతిచెందారు. మృతుడి సోదరుడు ఆంజనేయదొర ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు.

బండ్లు కొట్టేసి.. జల్సాలు చేసి..!

ద్విచక్రవాహనాల చోరీ కేసులో ముగ్గురి అరెస్టు

మసీదు సెంటర్(కాకినాడ), న్యూస్‌టుడే: మారు తాళాలలతో ద్విచక్రవాహనాలు దొంగిలించి, వివిధ ప్రాంతాల వారికి తక్కువ రేటుకు అమ్ముతున్న నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఎస్పీ బిందుమాధవ్ శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించారు. రంగంపేట మండలం రాజపురానికి చెందిన యేగి విజయ్(28), పశ్చిమగోదావరి పెనుమంట్ర మండలం నెగ్గిపూడికి చెందిన నీలాపు హర్షసాయి వర్ధన్(26), మార్టేరుకు చెందిన చిర్ల జగన్ మోహన్‌రెడ్డి(22)లు పాత నేరస్థులు. విజయ్, హర్షసాయిలపై రౌడీషీట్ కూడా ఉంది. వీరి వివిధ ప్రాంతాల్లో పార్కింగ్ చేసిన ద్విచక్రవాహనాలను మారు తాళాలు ఉపయోగించి దొంగిలిస్తున్నారు. వాటిని తక్కువ ధరకే విక్రయించి వచ్చిన సొమ్ముతో జల్సాలు చేసుకుంటున్నారు. వీరిపై కాకినాడ వన్‌టౌన్ పరిధిలో 18, త్రీటౌన్, పెదపూడి, ఏలూరు టూటౌన్, రాజమహేంద్రవరం త్రీటౌన్ పోలీసుస్టేషన్లలో ఒకటి చొప్పున కేసులు నమోదయ్యాయి. ఎక్కువగా కాకినాడ జీజీహెచ్ పరిసర ప్రాంతాల్లో చోరీలు చేశారు. వీరిపై పోలీసులు నిఘా పెట్టి, కాకినాడ కచేరిపేటలో ఉండగా అదుపులోకి తీసుకున్నారు. రూ.14,50,000 విలువజేసే 29 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. వీరి వద్ద వాహనాలు కొన్న పశ్చిమగోదావరి జిల్లా ఆచంటకు చెందిన సలాది బిర్లా, పెనుగొండ వాసి అడబాల శ్రీను, అంబేడ్కర్ కోనసీమ జిల్లా అల్లవరానికి చెందిన మేడిద సూర్యప్రకాశరావు, రావులపాలేనికి చెందిన సలాది శ్రీనివాస్‌లపై కేసు నమోదు చేశారు.

బాలికతో అసభ్య ప్రవర్తన

పోక్సో కేసు నమోదు

మొగల్తూరు, న్యూస్‌టుడే: బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తిపై శుక్రవారం పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై వై.నాగలక్ష్మి తెలిపారు. ఆమె తెలిపిన సమాచారం ప్రకారం.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థిని (14)తో పితాని శ్రీను(36) ఈ నెల 7న అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీనిపై బాలిక కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు.

అత్యాచారానికి యత్నించిన నిందితుడి అరెస్టు

మొగల్తూరు, న్యూస్‌టుడే: పేరుపాలెం సౌత్ బీచ్ వద్ద వృద్ధురాలిపై గురువారం అత్యాచార యత్నానికి పాల్పడిన కేసులో నిందితుడు పెద్దిరాజును అరెస్టు చేసినట్లు ఎస్సై వై.నాగలక్ష్మి తెలిపారు. అతడిని శుక్రవారం కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండు విధించారని పేర్కొన్నారు.

బహిరంగ వేలం ప్రకటన

యిందుమూలముగా తెలియచేయునది ఏమనగా ఆంధ్రప్రదేశ్ వస్తు మరియు సేవల పన్ను చట్టం 2017 నిబంధనల ప్రకారం **M/s శ్రీ కోదండరామ ఆక్వా ఫీడ్స్ & నీడ్స్**, ప్రొప్రయిటర్: లోకం బాలసుబ్రహ్మణ్యం వారు ఆంధ్రప్రదేశ్ వాణిజ్యపన్నుల శాఖ (రాష్ట్ర పన్నులు), పాలకొల్లు సర్కిల్, ఏలూరు డివిజన్ వారికి రూ. 15,54,230/- (అక్షరాల పదిహేను లక్షల యాభై నాలుగు వేల రెండు వందల ముప్పై రూపాయలు మాత్రమే) బకాయి పడి ఉన్నారు. సదరు బకాయి వసూలు నిమిత్తం సర్వే నెం. **722/1ఎ1** లో **.1** ఎకరా మేరకు లేక **484** చదరపు గజాలు, మెయిన్ రోడ్ దగ్గర, మొగల్తూరు (గ్రామం & మండలం), పశ్చిమగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్‌ని **AP GST ACT 2017** నిబంధనల ప్రకారం బహిరంగ వేలం నిర్వహించి అమ్మివేయబడును. వేలంలో పాల్గొనదలచినవారు సదరు ఆస్తి మొత్తం విలువ రూ. 19,36,000లో 15% అనగా రూ. 2,90,400 (అక్షరాల రెండు లక్షల తొంభైవేల నాలుగు వందల రూపాయలు మాత్రమే) DD ని అసిస్టెంట్ కమిషనర్ (రాష్ట్ర పన్నులు), పాలకొల్లు సర్కిల్ వారి పేరుమీద తీసి ది. 16-12-2025 సాయంత్రం 5 గంటల లోపు అందచేయవలెను. నిబంధనల మేరకు బహిరంగ వేలం నిర్ణయించుటకు/రద్దు చేయుటకు లేదా వాయిదా వేయుటకు డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్-II పాలకొల్లు సర్కిల్ వారికి పూర్తి అధికారం కలదు.

సం/- **టి.నాగప్రసాద్,** డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్-II
వాణిజ్య పన్నుల శాఖ, పాలకొల్లు సర్కిల్, ఏలూరు డివిజన్, Cell: 98662 87820

వేతనాలు పెంచకుంటే ఉద్యమం :ఎమ్మెల్సీ

కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకులు

భీమవరం కలెక్టరేట్, న్యూస్‌టుడే: అంగన్‌వాడీ సిబ్బంది సమస్యల్ని పరిష్కరించాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గోపీమూర్తి డిమాండ్ చేశారు. కలెక్టరేట్ వద్ద శుక్రవారం ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోషియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ధర్నాను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. వేతనాలు వెంటనే పెంచాలని లేదంటే ఉద్యమం తప్పదని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 18నెలలైనా వారి సమస్యలను పరిష్కరించకపోవడం దారుణమన్నారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి వాసుదేవరావు, కోశాధికారి ప్రతాప్, జిల్లా ఉపాధ్యక్షుడు రాజారామ్మోహన్‌రాయ్, ఆంజనేయులు తదితరులు మాట్లాడారు. అంగన్‌వాడీలకు ప్రభుత్వ పథకాలు వర్తించకపోవడంతో వారెన్నో ఇబ్బందులు పడుతున్నారన్నారు. అనంతరం ఐసీడీఎస్ పీడీ లక్ష్మి, డీఆర్వో శివన్నారాయణరెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో అంగన్‌వాడీల సంఘం జిల్లా ప్రతినిధులు కళ్యాణి, హసీనా, ఉషారాణి, తులసి, మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

రెవెన్యూ సంఘ కార్యవర్గం ఎన్నిక

భీమవరం అర్బన్, న్యూస్‌టుడే: ఏపీ రెవెన్యూ అసోషియేషన్ జిల్లా కార్యవర్గ ఎన్నికలు శుక్రవారం భీమవరంలోని ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో జరిగాయి. సంఘ జిల్లా అధ్యక్షుడిగా ఐవీవీ సత్యనారాయణ, గౌరవాధ్యక్షుడిగా మంతెన రామ్‌ప్రసాదరాజు, జిల్లా కార్యదర్శిగా జగన్‌మోహన్, కోశాధికారిగా సీహెచ్ రవిరాజు మిగిలిన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారులుగా రమేష్‌కుమార్, ప్రమోద్‌కుమార్ వ్యవహరించారు.

మల్లవరం సర్పంచి బాధ్యతల తొలగింపు

నరసాపురం గ్రామీణ, న్యూస్‌టుడే: పంచాయతీ నిధుల దుర్వినియోగంపై నరసాపురం మండలం మల్లవరం సర్పంచి సంది సుజాతను నాలుగు నెలల పాటు బాధ్యతల నుంచి తొలగిస్తూ కలెక్టర్ చదలవాడ నాగరాణి ఉత్తర్వులిచ్చారు. ఉప సర్పంచి, పాలకవర్గ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా విచారణ చేపట్టిన అధికారులు నిబంధనలకు విరుద్ధంగా నిధులు ఖర్చుచేసినట్లు గుర్తించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అక్టోబరులో షోకాజ్ నోటీసులు జారీ చేయగా తాజాగా నాలుగు నెలలు బాధ్యతల నుంచి తొలగించారు. ఆ సమయంలో పనిచేసిన పంచాయతీ కార్యదర్శులు, ప్రత్యేకాధికారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు సిఫార్సు చేశారు. సర్పంచి సుజాత తన భర్త నరసింహారావు ఖాతాకు పంచాయతీ నిధులను దారి మళ్లించినట్లు నిర్ధారణ చేశారు. వివిధ పనుల నిమిత్తం రూ.32.16 లక్షలు డ్రా చేయగా వాటిలో రూ.11.62లక్షలు దుర్వినియోగమైనట్లు తేల్చారు. సర్పంచి రూ.5.70 లక్షలు, ఆ సమయంలో పనిచేసిన పంచాయతీ కార్యదర్శుల నుంచి మిగిలిన మొత్తాన్ని రికవరీ చేయాలని సూచించారు. ఉప సర్పంచి పులఖండం ఆదివిష్ణుశేషుకు ఇన్‌ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు.

నేను రానంతవరకే దారి మీది..

ముసునూరు, న్యూస్‌టుడే: ఎవరు ఎలాగన్నా పోనీ.. ఎలా అయినా రానీ.. నేను మాత్రం ఇలా రోడ్డంతా ఆక్రమించుకు పోతా.. అన్న రీతిలో ఈ ట్రాక్టర్ పరిమితికి మించిన లోడు మోసుకు వెళ్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ముసునూరు నుంచి వలసపల్లి వైపు రహదారిలో తరచూ భారీ లోడు వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ఆయా మార్గాల్లో రహదారులు చిన్నవి కావడం, ఎక్కువ మలుపులు ఉండటం, తక్కువ ఎత్తులో విద్యుత్తు తీగలు వేలాడుతుండటంతో ఎప్పుడు దారి దొరుకుతుందా అని.. దాని వెంట హారన్ కొట్టుకుంటూ పోవాల్సిందే. ఇలా పెద్ద, పెద్ద వాహనాలు అధిక లోడుతో వెళ్తుండటంతో చిన్న వాహనదారులు అవస్థలు పడుతున్నారు. దీంతో పాటు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి.

రేపు హిందూ సమ్మేళనం

జంగారెడ్డిగూడెం, న్యూస్‌టుడే : ఆర్ఎస్ఎస్ నూరు వసంతాల వేడుకను పురస్కరించుకొని పట్టణంలో ఈ నెల 14న హిందూ సమ్మేళనం నిర్వహించనున్నట్లు ఆర్ఎస్ఎస్ ప్రతినిధి తిప్పాభట్ల రామకృష్ణ శుక్రవారం తెలిపారు. ఇందుకు సంబంధించిన కరపత్రాలను ఆయన ఆర్ఎస్ఎస్ ప్రతినిధులతో కలిసి ఆవిష్కరించి ప్రదర్శించారు. కె.కన్వెన్షన్‌లో ఉదయం 9 గంటలకు ఈ సమ్మేళనం ప్రారంభం అవుతుందన్నారు.

బ్రాయిలర్ ధరలు (కృష్ణాజిల్లా)

(కిలో 1 కి రూ.లలో)

వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర -120 రిటైల్ ధర 147 చికెన్ విత్ స్కిన్ - 213, చికెన్ స్కిన్‌లెస్ - 243.
అమరావతి పౌల్ట్రీ ఫార్మర్స్ & ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర - 139, 148, 159 చికెన్ విత్ స్కిన్ - 264 చికెన్ స్కిన్‌లెస్ - 274.

హమ్మయ్య.. రోడ్లు వేస్తున్నారు

తణుకు, న్యూస్‌టుడే: తణుకు జాతీయ రహదారిపై ఉండ్రాజవరం కూడలి పైవంతెన నిర్మాణంలో భాగంగా సర్వీసు రోడ్లు సుదీర్ఘకాల సమస్య పరిష్కార దిశగా మరో కీలక ముందడుగు పడింది. స్థానిక ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ చేసిన అనేక ప్రయత్నాలు, గుత్తేదారులతో సమావేశాలతో పాటు అధికారులతో నిరంతరం చర్చల ఫలితంగా నేడు సర్వీసు రోడ్డు పనులు అధికారికంగా ప్రారంభమయ్యాయి.

ఏళ్ల తరబడి... పైవంతెన నిర్మాణంలో భాగంగా సర్వీసు రోడ్ల నిర్మాణ పనులు నిలిచిపోయాయి. దీంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. కొందరు మృత్యువాత పడగా పదుల సంఖ్యలో క్షతగాత్రులయ్యారు. మరోవైపు వాహనాల రాకపోకలకు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పలు పర్యాయాలు హైవే అథారిటీ అధికారులతో మాట్లాడేందుకు ప్రయత్నించినప్పటికీ వారి నుంచి సరైన స్పందన రాలేదు. గత అసెంబ్లీ సమావేశాల్లో సైతం రాధాకృష్ణ సమస్యను ప్రస్తావించారు. మరో వైపు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పందించిన జాతీయ రహదారి అధికారులు గుత్తేదారుడిని మార్చారు. శుక్రవారం అధికారికంగా రోడ్ల నిర్మాణం ప్రారంభం కావడంతో వాహనదారులు, స్థానికులు నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

ముమ్మరంగా సర్వీసు రోడ్డు నిర్మాణ పనులు

విద్యార్థిని గర్భం దాల్చిన ఘటనలో

ప్రధానోపాధ్యాయిని, డిప్యూటీ వార్డెన్ల సస్పెన్షన్

బుట్టాయగూడెం, న్యూస్‌టుడే: జీలుగుమిల్లి మండలంలో విద్యార్థిని గర్భం దాల్చిన ఘటనలో సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయిని, డిప్యూటీ వార్డెన్‌లను సస్పెండ్ చేసినట్లు ఐటీడీఏ పీవో రాములు నాయక్ తెలిపారు. విద్యార్థిని గర్భం దాల్చి ఏడు నెలలైనా సమాచారం తెలపకపోవడం, విధుల పట్ల అలసత్వం చూపారన్న కారణాలతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వీరిపై చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. తదుపరి విచారణకు ఆదేశించామని, బాధిత బాలికకు ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు.

92.7FM Rajamahendravaram
ఈ FM 92.7 Mee FM
ఈఎఫ్ఎమ్ కార్యక్రమాలు
శనివారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ॥ 5 - ఉ॥ 7
ఈ-మార్నింగ్స్	ఉ॥ 7 - ఉ॥ 11
నువ్వా నేనా	ఉ॥ 11 - మ॥ 2
సత్యభామ	మ॥ 2 - సా॥ 5
కాలేజ్ స్టైల్	సా॥ 5 - రా॥ 9
EFM సరాగాలు	రా॥ 9 - రా॥ 11
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా॥ 11 - ఉ॥ 5

/Eenadufm
For Advertising on Eenadu FM Contact
9000180626, 9989993175

EENADU Classifieds

BUSINESS SERVICES

బంగారం బ్యాంకులలో/ఏ ఇతర ప్రైవేటు సంస్థలలో తాకట్టులో ఉన్నవి విడిపించి ఈరోజు మార్కెట్ ధర ప్రకారం కొనబడును. (స్పాట్ క్యాష్). Ph: 81422 92071.

Need ENT EMRG Physician, CMO's, Nurses, Receptionist, Pro's Sriram Hospital, Ongole. Call & CV to 98495 95190, 76600 27789.

MARKETING/ SALES

విజయవాడ- ఏలూరు హైవేఫేసింగ్, అమరావతి ORR Exitకి సమీపంలో అప్రూవుడ్ లేఅవుట్ వెంచర్‌కు ఉత్సాహవంతులైన మార్కెటింగ్ లీడర్స్ M/F కావలెను. సంప్ర. ✆ 99125 12356.

REAL ESTATE

LAND FOR SALE

2 ఎకరాల 20 సెంట్లు చేపల చెరువు అమ్మకం. దొడ్డనపూడి గ్రామం కాళ్ల మండలం, భీమవరం, ప॥ గో॥ జిల్లా, సెల్: 8500405678, 9885912559.

ఆచంట మండలం వల్లూరు రెవెన్యూ గ్రామంలో మట్టపర్తివారిపాలెం ఊరికి దగ్గరలో ఎ 1-90 సెంట్లు వ్యవసాయ భూమి అమ్మకం. ✆ 93908 99263.

PLOT FOR SALE

భీమవరం గునుపూడి, నల్లంవారి హైస్కూల్ సమీపంలో, యర్రంశెట్టి వీధిలో, 6 సెంట్లు ఖాళీస్థలము అమ్మబడును. ✆98483 62898, 80741 00057

JOBS

SIMPLE & SMART work using Mobile. Work from any where. 1st Importance Marketing Experience. Best Salary, Spl. Incentives. ✆ 99129 55558.

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతి స్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తా పత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనలద్వారా ప్రజల నుండి ఎటీ డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలు చేసే ప్రకటన కర్తను బ్లాక్-లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

నెక్ సూచించిన కోడిగ్రుడ్ల ధర
★ For the Information of Trade & Industry
★ గోదావరి జోన్ ప్లాస్టిక్ ట్రేలో సరఫరా చేసే ఫారం గేటు గ్రుడ్డు ధర రూ. 6.65 పైII
తణుకు ఆఫీసు: 08819-224254

ప్రకటన చిన్నదైనా స్పందన అతివేగం CLASSIFIEDS

భీమవరం

• భీమవరం • ఉండి

అమృత్ పనుల పరిశీలన

నీటి పరీక్షల వివరాలు తెలుసుకుంటున్న ప్రభాకరరావు తదితరులు

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: జిల్లాలోని పట్టణాలకు నిరంతరాయంగా స్వచ్ఛమైన జలాలు సరఫరా చేసే చర్యలు ముమ్మరం చేస్తున్నామని ప్రజారోగ్య విభాగం ఈఎన్‌సీ ప్రభాకరరావు తెలిపారు. భీమవరం, తాడేపల్లిగూడెంలో శుక్రవారం పర్యటించారు. వాటర్ గ్రిడ్ పనులతో పాటు అమృత్ 2.0 పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. భీమవరంలోని టిడ్కో సముదాయంలోని మురుగునీటి శుద్ధిప్లాంట్ల నిర్మాణాన్ని పరిశీలించారు. పనులు పూర్తిచేసి వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు. తాగునీటి పరీక్షలను పరిశీలించారు. ముఖ్య ఇంజినీర్ ఎ.సుధాకర్, ఎస్ఈ ఆర్.నగేష్‌బాబు, ఆర్.శేషగిరిరావు, ఈఈ ఆర్.విజయ్ పాల్గొన్నారు.

అందరూ రక్తదానం చేయాలి : కలెక్టర్

రక్తదానం చేస్తున్న రాహుల్‌కుమార్‌రెడ్డి, చిత్రంలో నాగరాణి తదితరులు

భీమవరం కలెక్టరేట్, న్యూస్‌టుడే: ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని కలెక్టర్ నాగరాణి సూచించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం నిర్వహించిన రక్తదాన శిబిరంలో ఆమె మాట్లాడారు. మీరు ఇచ్చే రక్తం ఎంతో మంది రోగులకు అత్యవసర సమయంలో ఉపయోగపడుతుందన్నారు. జేసీ రాహుల్‌కుమార్‌రెడ్డి ఉద్యోగులతో కలిసి రక్తదానం చేశారు. కార్యక్రమంలో డీఆర్వో శివన్నారాయణరెడ్డి, వైద్యఆరోగ్య శాఖ జిల్లా అధికారిణి గీతాబాయి తదితరులు పాల్గొన్నారు.

క్రీడలతో ఆరోగ్యం..: ఆటలతో మానసిక ఉల్లాసం... శారీరక దారుఢ్యం... రెండూ లభిస్తాయని కలెక్టర్ నాగరాణి అన్నారు. త్వరలో జరిగే గోదావరి క్రీడా సంబరాల వెబ్‌సైటును ప్రారంభించి మాట్లాడారు. జిల్లాలో మొట్టమొదటిసారిగా ఉద్యోగుల కోసం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. కార్యక్రమంలో జేసీ రాహుల్‌కుమార్‌రెడ్డి, డీఆర్వో శివ నారాయణరెడ్డి, ఆర్డీవో ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, డీఈవో నారాయణ, జిల్లా లీడ్‌బ్యాంక్ మేనేజర్ నాగేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా..

భీమవరం పట్టణం: 80085 74471	10 AM to 1 PM	
భీమవరం మండలం: 80085 74533	వీరవాసరం: 80085 74475	
పాలకోడేరు: 80085 74467	ఉండి: 80085 74526	
ఆకివీడు: 80085 74525	కాళ్ల: 94401 04042	

ఉండి, న్యూస్‌టుడే: ? ఉండి పడమరవీధిలో కొన్నిచోట్ల వీధిదీపాలు వెలగకపోవడంతో రాత్రి పూట అనేక ఇబ్బందులు పడుతున్నాం. - మహాలక్ష్మి, పడమరవీధి, ఉండి

✔ పరిశీలించి చర్యలు తీసుకుంటాం. - అనిల్‌కుమార్, గ్రామ అభివృద్ధి అధికారి, ఉండి.

? తేతేరు - ఉత్తరపాలెం ఆర్‌అండ్‌బీ రహదారి అంచుల వెంబడి స్థానికులు ఏర్పాటు చేసిన రాళ్ల కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. అలాగే రహదారిపైకి మురుగునీరు విడిచిపెడుతున్నారు. - సుబ్బారావు

✔ పరిశీలించి రాళ్లు తొలగించేలా చర్యలు తీసుకుంటాం. మురుగునీటి సమస్య పరిష్కారానికి కల్వర్టు డ్రెయిను తవ్విస్తాం. - ఫణికుమార్, పంచాయతీ కార్యదర్శి, తోలేరు

? వీరవాసరం పెదపేట చర్చి సమీపంలో స్థానికులు వేస్తున్న వ్యర్థాల కారణంగా దుర్వాసన వస్తోంది. - రాజు

✔ వ్యర్థాలు వేస్తున్న స్థానికులకు నోటీసులిచ్చి చర్యలు తీసుకుంటాం. - కే. లక్ష్మి, పంచాయతీ కార్యదర్శి, వీరవాసరం

ఆకివీడు, న్యూస్‌టుడే: ? ఆకివీడు ఎస్. కూడలి ప్రాంతంలో, ప్రధాన రహదారిలో పలు చోట్ల డ్రెయినేజీలో ఆటంకాలతో నిండి పోయాయి. - జె.సుబ్బారెడ్డి, స్థానికుడు

✔ పరిశీలించి తొలగింపు పనులు చేయిస్తాం. - సాకేత్‌బాబు, ఇన్‌ఛార్జి శానిటరీ ఇన్‌స్పెక్టర్, ఆకివీడు

పాలకోడేరు, న్యూస్‌టుడే: ? విస్సాకోడేరు శివారు పైపుల చెరువు వద్ద ఉన్న పేదల కాలనీలో అంతర్గత రహదారులు నిర్మించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాం. రోడ్డంతా గుంతలమయంగా ఉంది. - ఎం.సత్యనారాయణ, విస్సాకోడేరు.

✔ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు చేశాం. నిధులు మంజూరు కాగానే పనులు చేపడతాం - నరసింహారావు, ఏఈ, గృహనిర్మాణశాఖ, పాలకోడేరు.

కోట్లు కుమ్మరించారు.. నిర్మాణం మరిచారు

భీమవరం అర్బన్, న్యూస్‌టుడే: పేదలందరికీ సొంతింటి కల నెరవేరుస్తామంటూ గత ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున లేఅవుట్లు వేశారు. నియోజకవర్గంలో చాలా చోట్ల ఊరికి దూరంగా పొలాల మధ్య వాటిని ఏర్పాటు చేశారు. ఇప్పటికీ వాటిలో ఒక్క ఇల్లు నిర్మించనివి ఎన్నో ఉన్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆయా చోట్ల ఇళ్ల నిర్మాణంపై దృష్టి పెట్టింది. ఇళ్లు నిర్మించుకోవాలని, అందుకు సాయం అందిస్తామని అధికారులు లబ్ధిదారులకు భరోసా ఇస్తున్నా చాలా మంది సౌకర్యాలు లేవంటూ స్పందించడం లేదు.

వెలవెలబోతున్న పేదల లేఅవుట్లు

● భీమవరం మండలంలో మొత్తం 19 లేఅవుట్లకు ఏడు చోట్ల కొమరాడ, అనాకోడేరు, తుందుర్రు, దొంగపిండి, కొత్తపూసలమర్రు, లోసరి, దెయ్యాలతిప్ప గ్రామాల్లో ఒక్క ఇంటి నిర్మాణం కూడా ప్రారంభం కాలేదు. వీరవాసరం మండలంలో 30లేఅవుట్లలో 871 ఇళ్లు మంజూరు చేస్తే 206 మాత్రమే పూర్తి చేశారు.

భీమవరం మండలం కొమరాడలో పేదల కాలనీ ఇది. ఊరికి దూరంగా 3.50 ఎకరాల్లో దీన్ని ఏర్పాటు చేశారు. దీని కొనుగోలుకు రూ.80 లక్షలు ఖర్చు చేశారు. భూమి పూడికకి రూ.40లక్షలు, రోడ్డు వేసేందుకు రూ.18లక్షలు, విద్యుత్తు లైను ఏర్పాటుకు మరి కొన్ని లక్షలు ఖర్చు చేశారు. జలజీవన్ మిషన్ పథకంలో లక్షలు ఖర్చు చేసి మంచి నీటి పైపు లైను ఏర్పాటు చేశారు. అయినా ఒక్క ఇంటి నిర్మాణమూ ప్రారంభం కాలేదు. ఊరికి దూరంగా ఆక్వాచెరువుల మధ్య ఉండలేమని ప్రజలు ఆసక్తి చూపలేదు. రూ.లక్షల వ్యయంతో వేసిన గ్రావెల్ రోడ్డు మట్టిరోడ్డులా మారిపోయింది. చిన్నపాటి వర్షానికే లేఅవుట్ మడుగులా మారిపోతోంది.

ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం

పేదల కాలనీల్లో ఇళ్లు నిర్మించేలా ప్రయత్నాలు చేస్తున్నాం. తుందుర్రు, కొమరాడ వంటి చోట్ల ఇళ్ల నిర్మాణానికి ఎవరూ ముందుకు రావడం లేదు. ఆ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని గృహనిర్మాణ సంస్థ ఏఈ శశికుమార్ తెలిపారు.

పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

ఆసుపత్రి పర్యవేక్షకుడు జీతానంద్‌కు వినతిపత్రం ఇస్తున్న కార్మికులు, నాయకులు

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: భీమవరం ప్రాంతీయ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఒప్పంద పారిశుద్ధ్య కార్మికులను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర పిలుపులో భాగంగా ఆసుపత్రి ఎదుట కార్మికులు ధర్నా చేశారు. అనంతరం ఆసుపత్రి పర్యవేక్షకుడు డాక్టర్ జీతానంద్‌కు వినతిపత్రం అందజేశారు. కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని, ఈపీఎఫ్, ఈఎస్ఐ, పీఎఫ్ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ఆసుపత్రి పడకల స్థాయికి తగ్గట్టు పారిశుద్ధ్య కార్మికులను నియమించాలన్నారు. ఎం.సుధారాణి, ఎం.లక్ష్మి, మరియమ్మ, బి.వసంతలక్ష్మి, టి.శారమ్మ, భారతి, దుర్గ, సత్యవతి, ఏసుమణి, మంగ తదితరులు పాల్గొన్నారు.

చెరువు ప్రక్షాళనకు చర్యలు

మహదేవపట్నం(ఉండి), న్యూస్‌టుడే: మహదేవపట్నంలో మంచినీటి చెరువు ప్రక్షాళనకు చర్యలు చేపట్టామని ఉండి డిప్యూటీ ఎంపీడీవో కేశిరెడ్డి గోపాలకృష్ణ తెలిపారు. సర్పంచి వనిమా నాగ వెంకట సుబ్బలక్ష్మి శ్రీనివాస్, గ్రామా పంచాయతీ అభివృద్ధి అధికారి నాయుడు, వీఆర్వో ఎస్. చిన్నారావు, జిల్లా తెదేపా నాయకుడు వనిమా శ్రీనివాస్‌లతో కలిసి మంచినీటి చెరువును శుక్రవారం ఆయన పరిశీలించారు. గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన నీరందించాలనే సంకల్పంతో సర్పంచి ఆధ్వర్యంలో పంచాయతీ పాలకవర్గం, ఇతర ముఖ్యులు ఉపసభాపతి రఘురామకృష్ణరాజుని కలిసి చెరువుల ప్రక్షాళన అంశాన్ని ప్రస్తావించారన్నారు. 30 ఏళ్ల తరువాత చెరువు సంరక్షణకు చర్యలు చేపట్టామని సర్పంచి సుబ్బలక్ష్మి శ్రీనివాస్ చెప్పారు. చెరువు ఆరిన తరువాత మట్టిపూడికతీత పనులు చేపడతామని తెలిపారు.

క్రీడా పోటీలు ప్రారంభం

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: మేరా యువభారత్.. కేంద్ర క్రీడలు, యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి క్రీడా పోటీలు కేజీఆర్ఎల్ కళాశాలలో శుక్రవారం ప్రారంభమయ్యాయి. మొదటిరోజు జరిగిన వాలీబాల్, కబడ్డీ, అథ్లెటిక్స్ తదితర పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. కళాశాల ప్రిన్సిపల్ ఐ.రామచంద్రమూర్తి, పోటీల జిల్లా కన్వీనర్ సుంకర రాము, సభ్యులు రాంబాబు, అప్పారావు, కె.ఐజక్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

విజేతలకు బహుమతులు అందజేస్తున్న నిర్వాహకులు

సౌరశక్తి వినియోగంతో మేలు

వెంప(భీమవరం గ్రామీణ), న్యూస్‌టుడే: ప్రతి ఒక్కరూ సౌర విద్యుత్తు వినియోగంపై దృష్టి పెట్టాలని ఏఎంసీ ఛైర్మన్ కలిదిండి సుజాతరామచంద్రరాజు సూచించారు. విద్యుత్తు శాఖ ఏఈ బాపూజీ ఆధ్వర్యంలో శుక్రవారం వెంప గ్రామంలో సూర్యఘర్ పథకంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వం రాయితీ ఇచ్చి ప్రోత్సహిస్తున్నందున అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

అవగాహన కార్యక్రమంలో విద్యుత్తుశాఖ ఏఈ బాపూజీ, గ్రామస్థులు

తొలి ప్రయత్నంలోనే విజయ కేతనం

క్రీడల్లో రాణిస్తున్న మోగల్లు విద్యార్థులు

పాలకోడేరు, న్యూస్‌టుడే: మోగల్లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు పారా అథ్లెటిక్స్, కరాటేలో తొలి ప్రయత్నంలోనే ప్రత్యర్థులను చిత్తు చేసి విజయాన్ని అందుకున్నారు. పెద్దగా అనుభవం లేకపోయినా వ్యాయామ ఉపాధ్యాయులు, కోచ్ పర్యవేక్షణలో చేసిన సాధన పోటీల్లో విజయ తీరానికి తీసుకెళ్లాయి. రాష్ట్ర స్థాయిలో విజయం సాధించి జాతీయ స్థాయిలో కూడా రాణించేందుకు సిద్ధమవుతున్నారు.

ఓపెన్ పోటీల్లో.. తొమ్మిదో తరగతి చదువుతున్న ఆర్. వేణుకు కరాటే అంటే చాలా మక్కువ. ఐదో తరగతి నుంచే భీమవరంలోని ఛాంపియన్ అకాడమిలో శిక్షణ తీసుకోవడం ప్రారంభించాడు. స్థానికంగా జరిగే పలు పోటీల్లో పాల్గొని ప్రత్యర్థులపై ఎలా పైచేయి సాధించాలనే వ్యూహాలను పదును పెట్టాడు. వ్యాయామ ఉపాధ్యాయుడు సూర్య సూచనలు పాటిస్తూ తక్కువ సమయంలోనే ఆటపై పట్టు సాధించాడు. దీంతో ఇటీవల తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో రాష్ట్ర స్థాయిలో జరిగిన పోటీల్లో అండర్-17 విభాగంలో ఓపెన్ కేటగిరీలో పాల్గొని ప్రత్యర్థులను ఓడించి ద్వితీయ స్థానం సాధించాడు. జాతీయ క్రీడాకారుడుగా రాణించాలనే పట్టుదలతో ఉన్నానని ఈ సందర్భంగా వేణు తెలిపాడు.

మూడు బంగారు పతకాలు.. ఆత్మస్థైర్యం నిండుగా ఉంటే వైకల్యం విజయానికి అడ్డుకాదని నిరూపించాడు పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థి కె.రామకృష్ణ. చేతి వేళ్లు సహకరించకపోయినా అథ్లెటిక్స్‌లో రాణించాలనే పట్టుదలతో పలు విభాగాల క్రీడలపై నిత్యం సాధన చేయడం అలవాటుగా చేసుకున్నాడు. మూడు క్రీడలపై పట్టు సాధించి ఇటీవల భీమవరంలో జిల్లా స్థాయిలో నిర్వహించిన పారా అథ్లెటిక్స్‌లో తొలిసారిగా అడుగు పెట్టాడు. తొలి ప్రయత్నంలోనే 100 మీటర్ల రన్నింగ్, షాట్‌పుట్, డిస్కస్‌త్రో క్రీడల్లో ప్రథమ స్థానంలో నిలిచి మూడు బంగారు పతకాలను కైవసం చేసుకుని స్ఫూర్తిగా నిలిశాడు. జాతీయ స్థాయి పారా అథ్లెటిక్స్‌గా రాణించాలనేదే తన చిరకాల లక్ష్యమని రామకృష్ణ తెలిపాడు.

కంటి ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం

గొల్లవానితిప్ప(భీమవరం గ్రామీణ), న్యూస్‌టుడే: ప్రతి ఒక్కరూ కంటి ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలని వక్తలు పేర్కొన్నారు. గొల్లవానితిప్ప గ్రామంలో డీఎన్నార్ ఇంజినీరింగ్ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో మ్యాక్స్‌విజన్ కంటి ఆసుపత్రి సహకారంతో శుక్రవారం ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. 200 మందికి పరీక్షలు చేసి మందులు అందజేశారు. కంటి ఆరోగ్య సంరక్షణపై అవగాహన కల్పించారు. ఎన్ఎస్ఎస్ అధికారి ప్రవీణ్, వాలంటీర్లు, వైద్యులు పాల్గొన్నారు.

గొల్లవానితిప్పలో గ్రామస్థులకు నేత్రపరీక్షలు చేస్తున్న వైద్యులు

నోటీసు

మా క్లయింట్ అయిన, కాకినాడ జిల్లా, కాకినాడ వాస్తవ్యులు పైడా శ్రీ నాగార్జున గుప్తా, (తండ్రి), పైడా విశ్వనాథ కుమార్ గారి తరపున ఈ ప్రకటన జారీ చేయడమయినది.

ఈ దిగువ షెడ్యూల్ ఆస్తిని యల్ల వీర వెంకట సత్య సాంబశివరావు గారు మా క్లయింట్‌కు అమ్ముటకు అంగీకరించి మా క్లయింట్ దగ్గర అడ్వాన్స్ తీసుకొని మా క్లయింట్ పేర రిజిస్ట్రేషన్ చేసి ఇస్తానని నమ్మబలికి ఉన్నారు. అనంతరం సదరు యల్ల వీర వెంకట సత్య సాంబశివరావు గారు వారికి అర్జెంట్ పని ఉంది అని చెప్పి U.K. వెళ్లి వచ్చి రిజిస్ట్రేషన్ చేస్తానని నమ్మబలికి, మా క్లయింట్‌ను మోసం చేసే ఉద్దేశంతో వారి భార్య అయిన యల్ల సుభ శివరావు గారి పేరున తప్పుడుగా దఖలు దస్తావేజు వ్రాయించి విజయవాడ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లో డాక్యుమెంట్ నంబర్ 12900/2025గా రిజిస్ట్రేషన్ చేయించినారు. ఆ విషయం తెలిసి మా క్లయింట్ సదరు యల్ల వీర వెంకట సత్య సాంబశివరావు మరియు వారి భార్య అయిన యల్ల సుభ శివరావు వారి యిరువురుకు లీగల్ నోటీసులు పంపించినారు. వారిరువురు లీగల్ నోటీసులు తీసుకోకుండా వెనక్కి పంపించి, మా క్లయింట్‌ను మోసం చేసే ఉద్దేశంతో వారి యొక్క అనుచరులైన పారెళ్ళ శ్రీధర్ మరియు లక్ష్మంరాజు మల్లికార్జునరాజు ల పేరు మీద సదరు యల్ల సుభ శివరావు క్రయ దస్తావేజు వ్రాసి విజయవాడ సబ్ రిజిస్టర్ ఆఫీస్‌లో డాక్యుమెంట్ నంబర్ 14182/2025 గా రిజిస్ట్రేషన్ చేయించినారు. పైన తెలిపిన రెండు దస్తావేజులు మా క్లయింట్ ని మోసం చేసే ఉద్దేశ్యం తో క్రియేట్ చేసిన డాక్యుమెంట్స్. ఈ విషయం తెలిసి మా క్లయింటు గౌరవ మూడవ అదనపు జిల్లా జడ్జి, భీమవరం కోర్టులో పై నలుగురు వ్యక్తులు పైన O.S.No. 27/2025గా దావా దాఖలు చేసి, పై నలుగురు వ్యక్తులు మా క్లయింట్ పేరున రిజిస్ట్రేషన్ చేయవలసిందిగా కోరి యున్నారు. మా క్లయింట్ దాఖలు చేసిన కేసు తేలేదాక పై నలుగురు ఆసాములు ఈ దిగువ షెడ్యూల్ దాఖల ఆస్తిపై ఎటువంటి క్రయవిక్రయాలు గానీ, తనఖాలు గానీ చేయరాదని పై నలుగురు వ్యక్తులపై ఇంజంక్షన్ ఇవ్వవలసినదిగా I.A.No. 1528/2025గా పిటిషన్ దాఖలు చేయగా, పై నలుగురు ఆసాములు ఆస్తి అమ్మడం గాని ఇతర లావాదేవీలు చేయడం కానీ వీలులేదని 09-12-2025 వ తేదీన కోర్టు వారు ఇంజంక్షన్ ఆర్డర్ పాస్ చేసియున్నారు. కాని పై నలుగురు వ్యక్తులు ఈ దిగువ షెడ్యూల్ ఆస్తిని కోర్టు ఆర్డర్ ను ఉల్లంఘించి అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నట్లుగా మా క్లయింటుకు తెలియవచ్చింది. కావున మా క్లయింట్ తరపున యావన్మందికి తెలియజేయునది ఏమనగా ఈ దిగువ షెడ్యూల్ ఆస్తి పై O.S.No. 27/2025గా గౌరవ మూడవ అదనపు జిల్లా జడ్జి, భీమవరం కోర్టులో కేసు విచారణలో ఉన్నది. కావున ఎవ్వరు ఈ దిగువ షెడ్యూల్ ఆస్తి పై ఎటువంటి క్రయ విక్రయములు మరియు లావాదేవీలు చేసిన అవి మా క్లయింట్‌పై బైండు చేయజాలవు మరియు వారిపై కోర్ట్ ద్వారా తగు చర్యలు తీసుకొనబడును అని యావన్మందికి తెలియజేయడమయినది.

SCHEDULE OF THE PROPERTY

West Godavari District, Bhimavaram S.R.O., Bhimavaram Urban Mandal, Bhimavaram Town, Bhimavaram, R.S.No. 81/1, Plot No.8, Assessment No. 1074006754, Door No. 27-17-60, Block – A, an extent of 660 sq.yds. or 551.82 sq.mtrs. of vacant site is bounded as follows: **East:** Property in Plot No.9 belongs to K. Ramachandra Raju; **West:** Property in Plot No.7 belongs to K. Sitadevi; **North:** Property belongs to others; **South:** Society Road.

Within the above boundaries an extent of 660 sq.yds. or 551.82 sq.mtrs. of vacant site with all kinds of easementary rights.

G.V.L. NARASIMHAM
K.V.S.V.LAKSHMAJI RAO
Advocates
Kakinada, 9848073538

Dt: 12-12-2025 **B.Ramesh Babu,** Advocate, Bhimavaram

పేదల కాలనీలో సమస్యలు పరిష్కరించాలి

ఉత్తరపాలెం (వీరవాసరం), న్యూస్‌టుడే: ఉత్తరపాలెం పేదల కాలనీలో సమస్యలు పరిష్కరించాలని సీపీఎం సీనియర్ నాయకుడు కేతా జ్యోతిబసు డిమాండ్ చేశారు. ఉత్తరపాలెం సీపీఎం గ్రామ శాఖ సమావేశాన్ని శుక్రవారం స్థానిక కమ్యూనిటీ హాలులో పార్టీ నాయకుడు పాలా అజయ్‌ఘోష్ అధ్యక్షతన ఏర్పాటు చేశారు. జ్యోతిబసు మాట్లాడుతూ ప్రభుత్వ కాలనీలో సమస్యలపై ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. అలాగే గ్రామ పరిధిలో దెబ్బతిన్న సీసీ రహదారులకు మరమ్మతులు చేయాలని డిమాండ్ చేశారు.

బిల్లులివ్వరు.. పనులు సాగవు

ఉండిలో నిర్మాణ దశలో నిలిచిన పశు వైద్య, రైతు శిక్షణ కేంద్ర భవనం

ఉండి, న్యూస్‌టుడే: నియోజకవర్గ ప్రధాన కేంద్రమైన ఉండిలో ఏడేళ్ల కిందట రూ.76 లక్షల అంచనా వ్యయంతో చేపట్టిన పశు వైద్య, నియోజకవర్గ రైతు శిక్షణ కేంద్ర భవన నిర్మాణం తుది దశలో నిలిచిపోయింది. చేసిన పనులకు సకాలంలో గత ప్రభుత్వం బిల్లులివ్వలేదంటూ గుత్తేదారు గగ్గోలు పెట్టారని చెబుతున్నారు. పెట్టుబడి కోసం తెచ్చిన అప్పులపై వడ్డీలు అధికమవుతున్నాయని, నాటి, నేటి ధరల వ్యత్యాసంతో మిగిలిన పనులు చేయలేనంటూ అతను చేతులెత్తేశారని తెలుస్తోంది. ఫ్లోరింగ్, తలుపులు, కిటికీలు బిగింపు, రంగులు వేసే పనులు మిగిలిపోయాయి. ఈ అంశాన్ని ఇటీవల ఉపసభాపతి రఘురామకృష్ణరాజు దృష్టికి స్థానిక నేతలు తీసుకెళ్లగా మిగిలిన పనులు వెంటనే చేపట్టాలని ఆదేశించారు. రెండు నెలలు గడిచినా నిర్మాణం మాత్రం ముందుకెళ్లలేదు. మిగిలిన పనులకు రూ.5 లక్షల నిధులు అవసరమని ప్రతిపాదించారని ఉండి ఏడీ టి.శ్రీదేవి తెలిపారు.

ఆరోగ్యంపై మహిళలు శ్రద్ధ వహించాలి

ఏపీనిట్(తాడేపల్లిగూడెం వన్‌టౌన్), న్యూస్‌టుడే: మహిళలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఎన్ఆర్ఐ వైద్య కళాశాల ఆచార్యులు, జనరల్ ఆసుపత్రి గైనకాలజిస్టు కోడె ప్రభాదేవి సూచించారు. శుక్రవారం ఏపీనిట్‌లోని ఉమెన్ గ్రీవెన్ సెల్ ఆధ్వర్యంలో విద్యార్థినులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రతి ఒక్కరికీ విద్య, ఆరోగ్యం ఎంతో ముఖ్యమని చెప్పారు. ప్రస్తుత జీవన శైలిలో ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కోవాల్సి వస్తుందని, ఆరోగ్యకర జీవనం కోసం వ్యాయామం, ధ్యానం, యోగా వంటి వాటికి కొంత సమయాన్ని కేటాయించాలని సూచించారు. సైకాలజిస్టు శ్రీ వాణి మాట్లాడుతూ విద్యార్థినులు మానసిక సమతుల్యతను ఎలా కాపాడుకోవాలి, భవిష్యత్‌ను ఉన్నతంగా ఎలా నిర్మించుకోవాలి అనే విషయాల గురించి వివరించారు. ఉమెన్ గ్రీవెన్‌సెల్ ఛైర్మన్ ప్రత్యూష, పలువురు మహిళా ఆచార్యులు పాల్గొన్నారు.

ఏటీఎంలో బ్యాటరీ చోరీకి యత్నం

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: భీమవరం ఒకటో పట్టణ పరిధి ఓ బ్యాంకు ఏటీఎంలోని బ్యాటరీ అపహరించేయత్నం గురువారం రాత్రి జరిగింది. ఓ వ్యక్తి ఏటీఎంలోకి వెళ్లి బ్యాటరీ లాగుతుండగా అలారం మోగడంతో దొంగ పారిపోయాడు. అలారంతో అప్రమత్తమైన బ్యాంకు అధికారులు ఏటీఎం దగ్గరకు చేరుకున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశామని సీఐ ఎం.నాగరాజు తెలిపారు. బ్యాటరీని చోరీ చేసేందుకు యత్నించి వ్యక్తి పట్టణంలోని సుంకరపద్దయ్య వీధికి చెందినవాడుగా గుర్తించినట్లు తెలిసింది.

ఆకర్షణీయ ప్రకటనలకు మోసపోవద్దు

గ్రామస్థులకు అవగాహన కల్పిస్తున్న విద్యార్థులు

పాలకోడేరు, న్యూస్‌టుడే: తక్కువ పెట్టుబడికి రెట్టింపు లాభం, మీ పేరున లాటరీ తగిలింది అంటూ వస్తున్న ఫోన్‌కాల్స్, ప్రకటనలకు మోసపోవద్దని పెన్నాడ బైట్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు సూచించారు. ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరంలో భాగంగా శుక్రవారం పెన్నాడ గ్రామంలో సైబర్ మోసాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. పలు ఇళ్లకు వెళ్లి ప్రస్తుతం జరుగుతున్న సైబర్ నేరాలు, మోసాలు గురించి స్థానికులకు వివరించారు.

గ్రంథాలయ సంస్థ అభివృద్ధికి కృషి

మహదేవపట్నం(ఉండి), న్యూస్‌టుడే: ఉమ్మడి జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌గా జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జి జుత్తిగ నాగరాజును నియమించి కూటమి ప్రభుత్వం సముచిత స్థానాన్ని కల్పించిందని క్షత్రియ కార్పొరేషన్ రాష్ట్ర ఛైర్మన్ వేగేశ్న కనకరాజు సూరి అన్నారు. మహదేవపట్నంలో నాగరాజు నివాసానికి కూటమి నాయకులు శుక్రవారం వెళ్లి అభినందనలు తెలిపారు. ప్రభుత్వ ఆశయానికి తగిన విధంగా గ్రంథాలయ సంస్థ అభివృద్ధికి నాగరాజు కృషిచేస్తారని పలువురు ఆశాభావాన్ని వ్యక్తపరిచారు. మండల తెదేపా అధ్యక్ష, కార్యదర్శులు కరిమెరక నాగరాజు, కళ్లేపల్లి సతీష్‌రాజు, తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పొత్తూరి వెంకటేశ్వర రాజు, మండల సమాఖ్య జిల్లా సంయుక్త కార్యదర్శి జయలక్ష్మి, క్లస్టర్ కార్యదర్శులు గురుగుబిల్లి సత్యనారాయణ, పొత్తూరి ప్రసాదరాజు, జిల్లా నాయకులు వనిమా శ్రీనివాస్, జుత్తిగ శ్రీనివాస్ తదితరులు నాగరాజుని అభినందించిన వారిలో ఉన్నారు.

మహదేవపట్నంలో నాగరాజును అభినందిస్తున్న కూటమి నాయకులు

యువతి అదృశ్యంపై కేసు

ఉండి, న్యూస్‌టుడే: మహదేవపట్నంలో 19 ఏళ్ల యువతి అదృశ్యమైన సంఘటనపై కేసు నమోదు చేశామని ఉండి పోలీసులు శుక్రవారం రాత్రి తెలిపారు. ఉత్తరపాలేనికి చెందిన యువతి తనకు జ్వరంగా ఉందని ప్రైవేటు వైద్యుని వద్దకు వెళ్తున్నానని గురువారం సాయంత్రం ఇంట్లో చెప్పి బయటకొచ్చి ఆ తరువాత అదృశ్యమైందని తండ్రి ఇచ్చిన ఫిర్యాదు సారాంశం. కేసు దర్యాప్తు చేస్తున్నామని హెడ్ కానిస్టేబుల్ ఎస్సయ్య తెలిపారు.

విభాజకంపైకి దూసుకెళ్లిన కారు

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: భీమవరం రెండోపట్టణ పరిధి ఉండిరోడ్డులో కారు రహదారి విభాజకంపైకి దూసుకెళ్లింది. శుక్రవారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో ఎలాంటి నష్టం లేదని స్థానికులు తెలిపారు.

పల్లె దారుల పంట పండింది

భీమవరం, ఉండి నియోజకవర్గాలకు రూ.28.25 కోట్లు

వీరవాసరం, న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వం పల్లె రహదారుల అభివృద్ధికి నిధులు మంజూరు చేసింది. ఏళ్ల తరబడి అభివృద్ధికి నోచుకోని రహదారులను ఎంపిక చేసి వాటికి రాష్ట్ర మూలధన పెట్టుబడుల ప్రత్యేక సహాయ పథకం(సాస్కీ) కింద నిధులు మంజూరు కేటాయించింది. వైకాపా ప్రభుత్వం పల్లె రహదారుల అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా మంజూరు చేయకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా అధ్వానం స్థితికి చేరాయి. పలు మండలాల్లో శివారు గ్రామాలకు వెళ్లే రహదారులు కనీసం నడవడానికి కూడా వీలు లేకుండా మారాయి. ఎట్టకేలకు నాయకులు, అధికారులు గ్రామీణ రహదారుల అభివృద్ధికి చొరవ చూపడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

నిధుల మంజూరు ఇలా..

మండలం	పనులు	కిలోమీటర్లు	రూ. కోట్లలో
వీరవాసరం	5	11.021	5.16
భీమవరం	4	7.05	3.11
ఉండి	4	8.772	4.65
పాలకోడేరు	3	5.134	2.11
కాళ్ల	3	3.807	2.26
ఆకివీడు	8	18.57	10.96

దయనీయంగా వడ్డిగూడెం మార్గం

29 రహదారుల అభివృద్ధి.. భీమవరం ఉండి నియోజకవర్గాల్లోని ఆరు గ్రామీణ మండలాల్లో సాస్కీ పథకం కింద మొత్తం రూ. 28.25 కోట్లతో 54.35 కిలోమీటర్ల పొడవైన 29 రహదారులను అభివృద్ధి చేయనున్నారు. ఇందులో ప్రధానంగా రాయకుదురు - నడపనవారిపాలెం, వీరవాసరం-తలతాడితిప్ప వయా వడ్డిగూడెం, మెంటేపూడి-బాలేపల్లి, మడుగుపోలవరం - నేలపోగుల, మత్స్యపురిపాలెం-తుందుర్రు, వెంప-బాబాయ్‌తిప్ప వయా శివన్నారాయణపురం, భీమవరం బైపాస్-కొవ్వాడ, కోమటితిప్ప నార్త్-వెంకటతిప్ప, బొనకల దిబ్బ-దొంగపిండి, ఉప్పుగుంట -కవిటంపాకల, మహదేవపట్టణం ఆర్‌అండ్‌బీ రోడ్డు -ఉప్పరగూడెం, ఉప్పరగూడెం-గుబ్బలవారిపాలెం, గొల్లలకోడేరు-మహదేవపట్టణం వయా గుబ్బలవారిపాలెం, శృంగవృక్షం ఆంజనేయస్వామి గుడి-దూసనపూడి, శృంగవృక్షం-బంటుమిల్లి తదితర రహదారులకు మోక్షం కలగనుంది. వీలైనంత వేగంగా పనులు ప్రారంభించి పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటానని పంచాయతీరాజ్ డీఈ స్వామి నాయుడు తెలిపారు.

భారతీయ స్టేట్ బ్యాంక్

SBI భారతీయ స్టేట్ బ్యాంక్
ఏసిబి భీమవరం బ్రాంచ్ (05366),
జె.పి.రోడ్, భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా

సంక్షిప్త డిమాండు నోటీసు

(సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్సెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం 2002లోని సెక్షన్ 13(2) క్రింద - జారీ చేయబడిన నోటీసు

(I) ఋణగ్రహీత : శ్రీ కండవల్లి కృష్ణరావు, తండ్రి : వెంకటరత్నం, డోర్ నెం.8-145, చిన్నలోగిళ్ళు పాత లేడీస్ హాస్టల్ రోడ్, పాలకోడేరు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా-534201

(II) బకాయి మొత్తం: హోమ్ లోన్ ఖాతా నెం.: 40648646018
సురక్ష లోన్ ఖాతా నెం.: 40652545558
ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ లోన్ ఖాతా నెం.: 41219189856
హోమ్ టాప్ అప్ లోన్ ఖాతా నెం.: 41678785210 లకు తేది.21.11.2025 నాటికి రూ. 11,38,199.00 (అక్షరాలా పదకొండు లక్షల ముప్పై ఎనిమిది వేల నూట తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే) + తేది.22.11.2025 నుండి క్రాంట్రాక్చువల్ రేటు ప్రకారం తదుపరి వడ్డీ, కాస్ట్స్, ఇతర ఛార్జీలు వగైరా.

(III) డిమాండ్ నోటీసు తేది: 22.11.2025 NPA తేది : 21.11.2025

తనఖా పెట్టిన ఆస్థి వివరములు

పశ్చిమ గోదావరి జిల్లా, పాలకోడేరు మండలం మరియు గ్రామం గునుపూడి యస్ఆర్ఓ లోని ఆర్.యస్.నెం.237/1, 2, 3 లలోని 304.35 చ.గ.లు విస్తీర్ణం గల ఆస్థి అందలి శ్రీ కండవల్లి కాంతారావు గారి పేరున రిజిష్టర్డు సెటిల్‌మెంట్ డీడ్ తేది.25-01-2012, డాక్యుమెంట్ నెం.360/2012 ప్రకారం వారి తండ్రి గారు శ్రీ కండవల్లి వెంకటరత్నం గారి నిర్వహణలో ఉన్న ఇంటి స్థలములోని డి.నెం. 7-78/3తో గల భవనము హద్దులు : తూర్పు : 16 అడుగులు వెడల్పు రోడ్డు, దక్షిణం : మల్లుల త్రిమూర్తులు గారి స్థలము, పడమర : ఖండల్లి జీవన్ బాబు గారి స్థలము, ఉత్తరం : పాలకోడేరు నుండి -వేంద్ర రోడ్డు.

పైన చెప్పబడిన ఋణగ్రహీత / హామీదారులు భారతీయ స్టేట్ బ్యాంక్, ACB భీమవరం బ్రాంచ్, భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా వారి నుండి ఋణం పొందియున్నారు. సదరు ఋణమునకు పైన పేర్కొన్న ఆస్తిని హామీగా ఇచ్చియున్నారు. ఋణము యొక్క నియమ, నిబంధనలను అనుసరించి సకాలంలో చెల్లించకపోవుటచే సదరు ఖాతాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి నియమనిబంధనల ప్రకారము నిరర్థక ఖాతాగా పరిగణింపబడినది. బ్యాంకు వారు రిజిష్టర్ పోస్టుద్వారా పంపించిన డిమాండు నోటీసులు ఋణగ్రహీత / హామీదారుల సంతకములు లేకుండా బట్వాడా కాకుండా తిరిగి వచ్చినందున పత్రికా ముఖంగా మీకు మరలా నోటీసు జారీ చేయడమగుచున్నది. కావున మీరు పైన పేర్కొన్న మొత్తములను ఈ పత్రిక ప్రచురణ తేది నుండి 60 రోజులలోగా వడ్డీ & ఇతర ఖర్చులతో కలిపి మొత్తమును చెల్లించవలసినదిగా కోరడమైనది. లేనిపక్షంలో పైన పేర్కొన్న చట్టము ప్రకారము బ్యాంక్‌కు చెల్లించవలసిన బకాయిని రాబట్టుకొను నిమిత్తం తదుపరి చర్యలు గైకొనుట దిగువ సంతకందారునికి అనివార్యమవుతుంది.

తేది : 12.12.2025
ప్రదేశం : భీమవరం

సం/- అధీకృత అధికారి
భారతీయ స్టేట్ బ్యాంక్

రైల్వే పైవంతెనల నిర్మాణంపై క్షేత్రస్థాయి సమీక్ష

కోడూరుపాడు వద్ద రేఖాపటం చూస్తున్న అధికారులు

భీమడోలు, ఉంగుటూరు, న్యూస్‌టుడే: ఉంగుటూరు నియోజకవర్గం పరిధిలో 216ఏ జాతీయ రహదారిని అనుసంధానిస్తూ వివిధ గ్రామాల కూడళ్ల వద్ద ప్రతిపాదించిన రైల్వే పైవంతెనల నిర్మాణ ప్రతిపాదనలపై ఏలూరు ఎంపీ కార్యాలయ అధికారులు, రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో శుక్రవారం సమీక్షించారు. నియోజకవర్గం పరిధిలో భీమడోలు, కోడూరుపాడు, కైకరం, చేబ్రోలు, ఉంగుటూరు, బాదంపూడి, నాచుగుంట గ్రామాల కూడళ్ల వద్ద ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్‌కుమార్ కృషితో రైల్వే పైవంతెనల నిర్మాణం కోసం ఇప్పటికే సూత్రప్రాయంగా అనుమతులొచ్చాయి. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ పైవంతెనల నిర్మాణాలకు ఇచ్చిన ఎలైన్‌మెంట్లు, క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితులను పరిశీలించేందుకు ఎంపీ ఓఎస్‌డీ ఫణీంద్ర, ఆప్కాబ్ ఛైర్మన్ గన్ని వీరాంజనేయులు కార్యాలయ బాధ్యుడు ఉండవల్లి బాలానందం, తదితరులు ఆయా గ్రామాల్లో పరిశీలించారు. శాసనసభ్యుడు పత్సమట్ల ధర్మరాజు, స్థానిక నాయకులు, గ్రామస్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకొని ఎంపీకి నివేదిస్తామని ఓఎస్‌డీ పేర్కొన్నారు.

వందేభారత్ రైలు ప్రారంభ ఏర్పాట్ల పరిశీలన

నరసాపురం పట్టణం, న్యూస్‌టుడే: నరసాపురం- చెన్నై వందేభారత్ రైలును ఈ నెల 15న కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస వర్మ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా నరసాపురం రైల్వే స్టేషన్‌లో ఏర్పాట్లను ఆర్డీవో దాసిరాజు, పురపాలక కమిషనర్ ఎం.అంజయ్య శుక్రవారం పరిశీలించారు.

వైఎన్‌సీలో పాస్‌పోర్టు మేళా

నరసాపురం పట్టణం, న్యూస్‌టుడే: నరసాపురం వైఎన్ కళాశాలలో శుక్రవారం పాస్‌పోర్టు మేళా నిర్వహించారు. విద్య, ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ఈ శిబిరం ఉపయోగపడుతుందని కళాశాల ప్రతినిధులు తెలిపారు. పాస్‌పోర్టు కార్యాలయ అధికారులకు ఉదయం నుంచి విద్యార్థుల ధ్రువపత్రాలను పరిశీలించి వివరాలను ఆన్‌లైన్లో నమోదు చేశారు.

క్రీడలతో ఒత్తిడి దూరం

పోటీలను ప్రారంభించిన ఆర్డీవో, డీఎస్పీ

నరసాపురం పట్టణం, న్యూస్‌టుడే: ఒత్తిడిని తగ్గించేందుకు క్రీడా పోటీలు దోహదపడతాయని ఆర్డీవో దాసిరాజు, డీఎస్పీ శ్రీవేద అరవింద అన్నారు. నరసాపురం వైఎన్ కళాశాల మైదానంలో ఉద్యోగులకు డివిజన్ స్థాయి క్రీడా మహోత్సవాలను వారు శుక్రవారం ప్రారంభించారు. ఆచంట, పాలకొల్లు, నరసాపురం నియోజకవర్గాలకు చెందిన ఉద్యోగులకు శాఖల వారీగా క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్, చెస్, క్యారమ్స్, టెన్నికాయిట్, త్రోబాల్ పోటీలు నిర్వహిస్తామని అధికారులు తెలిపారు.

నరసాపురం

• నరసాపురం • పాలకొల్లు • ఆచంట

క్రీస్తు మార్గం ఆచరణీయం

మాట్లాడుతున్న నాయకర్

నరసాపురం పట్టణం, న్యూస్‌టుడే: క్రీస్తు బోధనలను ఆచరించడం ద్వారా సుఖ, శాంతులు పొందవచ్చని ప్రభుత్వ విప్, నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ అన్నారు. పట్టణంలోని జనసేన కార్యాలయం సమీపాన ఆయన ఆధ్వర్యంలో ముందస్తు క్రిస్మస్ వేడుకలను శుక్రవారం నిర్వహించారు. బందెల రవీంద్ర అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ వేడుకలో ఆర్డీవో దాసి రాజు, పాస్టర్ బీవీవీడీ ప్రసాద్, వర్ధనపు ప్రసాద్, ఏఎంసీ ఛైర్మన్ జక్కం శ్రీమన్నారాయణ, దొండపాటి స్వామి పాల్గొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

నరసాపురం: 80085 74504	ఆచంట: 90631 44737
పాలకొల్లు: 80085 74510	పెనుగొండ: 80085 74469
పోడూరు: 90631 44741	పెనుమంట్ర: 91212 29087

నరసాపురం పట్టణం, న్యూస్‌టుడే: ? పట్టణంలోని మంగెనవారి నగర్‌లో చెత్తను సక్రమంగా తొలగించడం లేదు. దుర్వాసన, దోమల బెడదతో ఇబ్బంది పడుతున్నాం. - పి.చలపతిరావు

✓ చెత్త తొలగింపు పనులు చేయిస్తాం. -పాండు, శానిటరీ ఇన్‌స్పెక్టర్

నరసాపురం, న్యూస్‌టుడే: ? రుస్తుంబాదలో రహదారి పక్కన చెత్త వేస్తుండటంతో ఇబ్బంది పడుతున్నాం. -విజయకుమార్, రుస్తుంబాద

సమాధానం: సమస్య పరిష్కరిస్తాం. -పాండు, శానిటరీ ఇన్‌స్పెక్టర్

పాలకొల్లు మార్కెట్, న్యూస్‌టుడే: ? వీవర్స్‌కాలనీలో డ్రైనేజీను కొద్ది రోజులుగా శుభ్రం చేయడం లేదు. మురుగు నిలిచిపోయి దుర్వాసన వస్తోంది. - సాగర్, పాలకొల్లు

✓ డ్రైనేజీను శుభ్రం చేయిస్తాం. -లక్ష్మీ, ఇన్‌ఛార్జి పారిశుద్ధ్య అధికారి

పెనుగొండ: ? కొఠాలపర్రులో పలు వీధుల్లో మురుగు కాలువలు సక్రమంగా లేక దోమల బెడద పెరిగింది. - కె.రత్నంరాజు

✓ దోమల నివారణ మందు పిచికారీ చేయిస్తాం. - జి.వెంకటేశ్వరరావు, పంచాయతీ కార్యదర్శి

మొగల్తూరు, న్యూస్‌టుడే: ? రామన్నపాలెం పంచాయతీ పీపీ తోట జడ్పీ ఉన్నత పాఠశాల సమీపంలోని విద్యుత్తు స్తంభాలకు పాదులు అల్లుకుని ప్రమాదకరంగా మారాయి. - నాగబాబు

✓ చర్యలు తీసుకుంటాం. -ప్రభాకరరావు, ఇన్‌ఛార్జి ఏఈ

వ్యర్థాలు తొలగింపు.. పాలకొల్లు మార్కెట్, న్యూస్‌టుడే: 'ఈనాడు- మేమున్నాం మీకు తోడుగా'లో ఈ నెల 12న ప్రచురితమైన వార్తకు పాలకొల్లు పురపాలక ఇన్‌ఛార్జి పారిశుద్ధ్య అధికారి లక్ష్మీ స్పందించి ముఖద్దరమ్మ ఆలయం వద్ద వ్యర్థాలు తొలగింపు పనులు చేయించారు.

అంచులు మూసి.. పాగా వేసి!

రహదారుల వెంబడి ఆక్రమణలు

పాలకొల్లు పట్టణ శివారులో నరసాపురం ప్రధాన రహదారి అంచులను ఆక్రమించి ఇలా దుకాణాలు ఏర్పాటు చేశారు. నిత్యం రద్దీగా ఉండే ఈ మార్గంలో ఎదురెదురుగా భారీ వాహనాలు వచ్చినప్పుడు తప్పుకొనే అవకాశం ఉండట్లేదు. దీంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.

పెనుమంట్ర, పాలకొల్లు గ్రామీణ, పెనుగొండ గ్రామీణ, న్యూస్‌టుడే

రహదారుల వెంబడి కాస్త జాగా ఉంటే చాలు పాగా వేస్తున్నారు. నిత్యం రద్దీగా ఉండే మార్గాల్లో సైతం ఆక్రమణల పర్వం కొనసాగుతుండటంతో తరచూ ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. కొన్ని సందర్భాల్లో ప్రమాదాలకు కారణమమవుతున్నాయి. రోజురోజుకూ ఆక్రమణలు పెరుగుతున్నా యంత్రాంగం చూసీచూడనట్లు వ్యవహరిస్తోంది. ఏదైనా పెద్ద సమస్య వచ్చినప్పుడు హడావుడిగా ఆక్రమణల తొలగింపు ప్రక్రియ చేపట్టడం వివాదాలు దారి తీస్తోంది. ఆచంట, పాలకొల్లు, నరసాపురం నియోజకవర్గాల పరిధిలో పలు గ్రామాల్లో రహదారులతో పాటు కాలువ, చెరువు గట్లపై ఆక్రమణలు ఉన్నాయి.

ఇదీ పరిస్థితి.. ● పాలకొల్లు మండలం పెంకుళ్లపాడు గ్రామంలో నరసాపురం రహదారి వెంబడి కొందరు తొలుత పాకలు వేస్తున్నారు. తర్వాత శాశ్వత నిర్మాణాలు చేస్తున్నారు. నరసాపురం మండలం కొప్పర్రు, తూర్పుతాళ్లు, ఎల్‌బీ.చర్ల, లక్ష్మణేశ్వరం గ్రామాల్లో సైతం రహదారుల వెంబడి ఆక్రమణలు ఎక్కువగా ఉన్నాయి. ● మండల కేంద్రమైన పెనుగొండతో పాటు సిద్ధాంతం, వడలి గ్రామాల్లో ప్రధాన రహదారితో పాటు గ్రామీణ మార్గాల్లో సైతం ఆక్రమణలు ఉన్నాయి. సిద్ధాంతం- ఆచంట, సిద్ధాంతం- దొంగరావిపాలెం రహదారుల వెంబడి పదుల సంఖ్యలో దుకాణాలు ఉన్నాయి. ● నియోజకవర్గ కేంద్రమైన ఆచంటలో రహదారి అంచుల వరకు దుకాణాలు పెట్టడంతో వాహనాలు నిలిపే జాగా లేకుండా పోయింది. ● పెనుమంట్ర మండలం మార్టేరు పరిధిలో తాడేపల్లిగూడెం రోడ్డులో తరచూ ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమవుతోంది. దుకాణాలన్నీ రహదారికి చేర్చి ఉండటమే దీనికి కారణం. ఆచంట మార్గంలోనూ ఇదే పరిస్థితి. ● పోడూరు మండలం పెనుమదంలో రోడ్డుకు చేర్చి నిర్మాణాలు ఉన్నాయి. వీటిని ఆనుకొని వాహనాలను నిలుపుదల చేస్తుండటంతో మార్గం ఇరుగ్గా మారి అత్యవసర వాహనాలు కూడా రాకపోకలు సాగించలేదని పరిస్థితి ఏర్పడుతోంది.

మార్టేరు- అత్తిలి రాష్ట్ర రహదారిలో నత్తారామేశ్వరం వద్ద రోడ్డు అంచుల్లో ఇలా ఇష్టారాజ్యంగా వాహనాలు నిలిపేస్తున్నారు. బ్రాహ్మణచెరువులో మార్కెట్ యార్డు గోదాముల వద్ద రోడ్డు అంచులో గడ్డి మేట్లు, పాకలు వేశారు. మార్టేరులో రహదారి వెంబడి ఆక్రమణలతో నిత్యం ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమవుతోంది.

అమ్మవార్లకు కుంకుమ పూజలు

అలంకరణలో మహిషాసుర మర్దని

పెనుగొండ, న్యూస్‌టుడే: పెనుగొండలోని నగరేశ్వర, మహిషాసురమర్దని, వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయం శుక్రవారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కిటకిటలాడింది. నగరేశ్వరస్వామికి అభిషేకాలు, వాసవీమాత, మహిషాసురమర్దని అమ్మవార్లకు కుంకుమ పూజలు చేశారు.

నరసాపురం పట్టణం, న్యూస్‌టుడే: నరసాపురం పట్టణంలోని ఆదికేశవ ఎంబెరుమనార్ స్వామి ఆలయంలో యతిరాజనాథ వల్లి తాయారు అమ్మవారికి అభిషేకాలు, సహస్రనామార్చనలు, కుంకుమ పూజలు, అభిషేకాలు చేశారు.

శాస్త్రోక్తంగా చండీ హోమం

పాలకొల్లు గ్రామీణ, న్యూస్‌టుడే: పాలకొల్లు మండలం భగ్గేశ్వరం గ్రామంలో భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఆలయంలో భవానీమాల ధారణ భక్తుల ఆధ్వర్యంలో శుక్రవారం లక్ష్మీ గణపతి, చండీ హోమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు.

పాలకొల్లు ఆధ్యాత్మికం, న్యూస్‌టుడే: పాలకొల్లులోని బంగారు విశ్వనాథం సత్రంలో మాతృమండలి, వేద పండితుల ఆధ్వర్యంలో శుక్రవారం గణపతి హోమం, అనఘాష్టమి వ్రతాలను నిర్వహించారు.

అభ్యసన సామర్థ్యాల మెరుగుకు కృషి

పాఠశాలను సందర్శించిన ఎంఈవో

పోడూరు, న్యూస్‌టుడే: విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాల మెరుగుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని ఎంఈవో సూర్యనారాయణ సూచించారు. వద్దిపర్రు శివారు చింతలగరువు ప్రాథమిక పాఠశాలను శుక్రవారం ఆయన సందర్శించారు. విద్యార్థులను పలు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టి వారి అభ్యాసన సామర్థ్యాలను పరిశీలించారు. అనంతరం విద్యార్థులకు పండ్లు, విద్యాసామగ్రి అందజేశారు.

సహాయ నిధితో పేదలకు భరోసా

చెక్కు అందజేస్తున్న ఎమ్మెల్యే పితాని

పోడూరు, న్యూస్‌టుడే: పేద రోగులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక భరోసా లభిస్తుందని ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ అన్నారు. నియోజకవర్గ పరిధిలో లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన ఆర్థిక సాయం చెక్కులను కొమ్ముచిక్కాలలో శుక్రవారం ఆయన పంపిణీ చేసి మాట్లాడారు. ఆచంట, పెనుగొండ, పోడూరు, పెనుమంట్ర మండలాలకు చెందిన 31 మందికి రూ.27,01,899 విలువైన చెక్కులు అందజేశారు.

స్లూయిజ్‌ల నిర్మాణాలకు టెండర్లు పూర్తి

నరసాపురం గ్రామీణ, న్యూస్‌టుడే: పాలకొల్లు, నరసాపురం నియోజకవర్గాల పరిధిలో కాజ, మగుడుతూము, బియ్యపుతిప్ప ప్రాంతాల్లో అవుట్‌ఫాల్ స్లూయిజ్‌ల నిర్మాణాలకు ప్రభుత్వం రూ.9 కోట్లు నిధులు మంజూరు చేసింది. ఈ పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియ పూర్తయిందని ఏటిగట్ల పరిరక్షణ శాఖ ఏఈ జి.పవన్ కుమార్ తెలిపారు. పది రోజుల్లో పనులు ప్రారంభమవుతాయన్నారు. యలమంచిలి మండలం వైవీలంక, నరసాపురం మండలం పాత నవరసపురం గ్రామాల సరిహద్దులో ఉన్న కాజ అవుట్‌ఫాల్ స్లూయిజ్‌తో పాటు వంతెన, రహదారి పనులు చేపడతామని ఆయన పేర్కొన్నారు.

వసతుల కల్పనకు ప్రాధాన్యం

పోడూరు, న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వం వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తోందని తెదేపా మండల అధ్యక్షుడు గొట్టుముక్కల సూర్యనారాయణరాజు తెలిపారు. మట్టపర్రు ప్రాథమిక పాఠశాలలో రూ.9.38 లక్షలతో చేపట్టిన ప్రహరీ పనులకు ఆయన శుక్రవారం శంకుస్థాపన చేసి మాట్లాడారు. వద్దిపర్రు, మట్టపర్రు, కొమ్ముచిక్కాల గ్రామాల్లో పాడి రైతులకు రాయితీపై పశువుల దాణా పంపిణీ చేశారు. సర్పంచులు దొమ్మేటి శ్రీను, వడ్లపాటి రాజేంద్రకుమార్ పాల్గొన్నారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం

సమావేశంలో మాట్లాడుతున్న వైద్యుడు సంతోష్‌కుమార్

నరసాపురం, న్యూస్‌టుడే: ప్రభుత్వాసుపత్రుల్లో అందిస్తున్న వైద్యసేవలను వినియోగించుకోవాలని నరసాపురం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు విన్నా ప్రకాశ్ ప్రజలకు సూచించారు. సార్వత్రిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మండల న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రిలో పర్యవేక్షకుడు ఆర్.సంతోష్‌కుమార్ అధ్యక్షతన శుక్రవారం న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందుబాటులో ఉన్నట్లు సంతోష్ కుమార్ వివరించారు. న్యాయవాదులు కోటిపల్లి చిట్టిపద్మజ, వై.సతీశ్, ఏసీటీసీ కౌన్సిలర్ జేసుప్రసాద్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

సమగ్ర కుల గణన అవసరం

ఆచంట, న్యూస్‌టుడే: జనగణనలో భాగంగా సమగ్ర కుల గణన చేయాల్సిన అవసరం ఉందని బీసీ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వీరవల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆచంటలో బీసీ నాయకులతో ఆయన శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ నెల 28న ఈతకోటలో నిర్వహించే భారీ బహిరంగ సభ గురించి వివరించారు. అనంతరం వేదిక ఆచంట మండల అధ్యక్షుడిగా కె.వీరాస్వామి, ప్రధాన కార్యదర్శిగా ఎ.శ్రీనివాసరావులను నియమించారు.

అల్లూరి సాంస్కృతిక కేంద్రంలో సాహితీ సభ

నరసాపురం, మొగల్తూరు, న్యూస్‌టుడే: పట్టణంలోని అల్లూరి సాంస్కృతిక కేంద్రంలో శుక్రవారం సాయంత్రం గురు సహస్రావధాని కడిమెళ్ల వరప్రసాద్ అధ్యక్షతన సాహితీవేత్తల సభ జరిగింది. సంస్థ కోశాధికారి బాబూశ్రీ, పొన్నపల్లి శ్రీరామారావు, చేగొండి సత్యనారాయణమూర్తి, చక్రావధానుల రెడ్డప్ప ధవేజీ, షేక్ సిలార్ సాహెబ్, శిరిగినీడి పెద్ద భవానీ తదితరులు పాల్గొన్నారు.

ఆత్మీయ సమ్మేళనం విజయవంతానికి పిలుపు

నరసాపురం గ్రామీణ, న్యూస్‌టుడే: నియోజకవర్గ స్థాయి తెలగ, కాపు ఆత్మీయ సమ్మేళనాన్ని రుస్తుంబాదలో ఈ నెల 14న నిర్వహించనున్నట్లు కాపు సంఘ నాయకులు తెలిపారు. కార్యక్రమ నిర్వహణ ప్రాంగణం వద్ద శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. నియోజవర్గంలో అన్ని ప్రాంతాల నుంచి సంఘీయులు కుటుంబ సమేతంగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

నోటీసు

మా క్లయింట్ అయిన, కాకినాడ జిల్లా, కాకినాడ వాస్తవ్యులు పైడా శ్రీ నాగార్జున గుప్తా, (తండ్రి), పైడా విశ్వనాథ కుమార్ గారి తరపున ఈ ప్రకటన జారీ చేయడమైనది.
ఈ దిగువ షెడ్యూల్ ఆస్తిని యల్ల వీర వెంకట సత్య సాంబశివరావు గారు మా క్లయింట్‌కు అమ్ముటకు అంగీకరించి మా క్లయింట్ దగ్గర అడ్వాన్స్ తీసుకొని మా క్లయింట్ పేర రిజిస్ట్రేషన్ చేసి ఇస్తానని నమ్మబలికి ఉన్నారు. అనంతరం సదరు యల్ల వీర వెంకట సత్య సాంబశివరావు గారు వారికి అర్జెంట్ పని ఉంది అని చెప్పి U.K. వెళ్లి వచ్చి రిజిస్ట్రేషన్ చేస్తానని నమ్మబలికి, మా క్లయింట్‌ను మోసం చేసే ఉద్దేశంతో వారి భార్య అయిన యల్ల సుభ శివరావు గారి పేరున తప్పుడుగా దఖలు దస్తావేజు వ్రాయించి విజయవాడ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లో డాక్యుమెంట్ నంబర్ 12900/2025గా రిజిస్ట్రేషన్ చేయించినారు. ఆ విషయం తెలిసి మా క్లయింట్ సదరు యల్ల వీర వెంకట సత్య సాంబశివరావు మరియు వారి భార్య అయిన యల్ల సుభ శివరావు వారి ఇరువురుకు లీగల్ నోటీసులు పంపించినారు, వారిరువురు లీగల్ నోటీసులు తీసుకోకుండా వెనక్కి పంపించి, మా క్లయింట్‌ను మోసం చేసే ఉద్దేశంతో వారి యొక్క అనుచరులైన పొరెళ్ళ శ్రీధర్ మరియు లక్ష్మంరాజు మల్లికార్జునరాజు ల పేరు మీద సదరు యల్ల సుభ శివరావు క్రయ దస్తావేజు వ్రాసి విజయవాడ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లో డాక్యుమెంట్ నంబర్ 14182/2025 గా రిజిస్ట్రేషన్ చేయించినారు. పైన తెలిపిన రెండు దస్తావేజులు మా క్లయింట్ ని మోసం చేసే ఉద్దేశ్యం తో క్రియేట్ చేసిన డాక్యుమెంట్స్. ఈ విషయం తెలిసి మా క్లయింటు గౌరవ మూడవ అదనపు జిల్లా జడ్జి, భీమవరం కోర్టులో పై నలుగురు వ్యక్తులు పైన O.S.No. 27/2025గా దావా దాఖలు చేసి, పై నలుగురు వ్యక్తులు మా క్లయింట్ పేరున రిజిస్ట్రేషన్ చేయవలసిందిగా కోరి యున్నారు. మా క్లయింట్ దాఖలు చేసిన కేసు తేలేదాక పై నలుగురు ఆసాములు ఈ దిగువ షెడ్యూల్ దాఖల ఆస్తిపై ఎటువంటి క్రయవిక్రయాలు గానీ, తనఖాలు గానీ చేయరాదని పై నలుగురు వ్యక్తులపై ఇంజంక్షన్ ఇవ్వవలసినదిగా I.A.No. 1528/2025గా పిటిషన్ దాఖలు చేయగా, పై నలుగురు ఆసాములు ఆస్తి అమ్మడం గాని ఇతర లావాదేవీలు చేయడం కానీ వీలులేదని 09-12-2025 వ తేదీన కోర్టు వారు ఇంజంక్షన్ ఆర్డర్ పాస్ చేసియున్నారు. కాని పై నలుగురు వ్యక్తులు ఈ దిగువ షెడ్యూల్ ఆస్తిని కోర్టు ఆర్డర్ ను ఉల్లంఘించి అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నట్లుగా మా క్లయింటుకు తెలియవచ్చింది. కావున మా క్లయింట్ తరపున యావన్మందికి తెలియజేయునది ఏమనగా ఈ దిగువ షెడ్యూల్ ఆస్తి పై O.S.No. 27/2025గా గౌరవ మూడవ అదనపు జిల్లా జడ్జి, భీమవరం కోర్టులో కేసు విచారణలో ఉన్నది. కావున ఎవ్వరు ఈ దిగువ షెడ్యూల్ ఆస్తి పై ఎటువంటి క్రయ విక్రయములు మరియు లావాదేవీలు చేసిన అవి మా క్లయింట్‌పై బైండు చేయజాలవు మరియు వారిపై కోర్ట్ ద్వారా తగు చర్యలు తీసుకొనబడును అని యావన్మందికి తెలియజేయడమయినది.

SCHEDULE OF THE PROPERTY

West Godavari District, Bhimavaram S.R.O., Bhimavaram Urban Mandal, Bhimavaram Town, Bhimavaram, R.S.No. 81/1, Plot No.8, Assessment No. 1074006754, Door No. 27-17-60, Block – A, an extent of 660 sq.yds. or 551.82 sq.mtrs. of vacant site is bounded as follows: **East:** Property in Plot No.9 belongs to K. Ramachandra Raju; **West:** Property in Plot No.7 belongs to K. Sitadevi; **North:** Property belongs to others; **South:** Society Road.
Within the above boundaries an extent of 660 sq.yds. or 551.82 sq.mtrs. of vacant site with all kinds of easementary rights.

G.V.L. NARASIMHAM
K.V.S.V.LAKSHMAJI RAO
Advocates
Kakinada, 9848073538

Dt: 12-12-2025 **B.Ramesh Babu,** Advocate, Bhimavaram

వందేభారత్ రైలు ప్రారంభ ఏర్పాట్ల పరిశీలన

నరసాపురం పట్టణం, న్యూస్‌టుడే: నరసాపురం- చెన్నై వందేభారత్ రైలును ఈ నెల 15న కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా నరసాపురం రైల్వే స్టేషన్‌లో ఏర్పాట్లను ఆర్డీవో దాసిరాజు, పురపాలక కమిషనర్ ఎం.అంజయ్య శుక్రవారం పరిశీలించారు.

వైద్యురాలు శేషుకుమారిని సత్కరిస్తున్న అధ్యాపకులు

వ్యాయామంతో ఆరోగ్యకర జీవనం

నరసాపురం పట్టణం, న్యూస్‌టుడే: వ్యాయామం, సక్రమమైన జీవన శైలితో ఆరోగ్యకర జీవనం సాగించవచ్చని ప్రముఖ ప్రసూతి వైద్యురాలు ఎన్.శేషుకుమారి పేర్కొన్నారు. నరసాపురం వైఎన్ కళాశాలలో మహిళా సాధికార విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం విద్యార్థులకు అవగాహన నిర్వహించారు. వైద్యురాలు శేషుకుమారి పాల్గొని పీఎస్‌వోఎస్ లక్షణాలపై అవగాహన కల్పించారు. ప్రిన్సిపల్ సీహెచ్ కనకారావు, అధ్యాపకులు పాల్గొన్నారు.

సమష్టి కృషితో పల్స్‌పోలియో విజయవంతం

పాలకొల్లు, న్యూస్‌టుడే: అయిదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కల మందు తప్పనిసరిగా వేయాలని డీఐవో సుధారాణి సూచించారు. పాలకొల్లు పురపాలక సమావేశ మందిరంలో వైద్య ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలతో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ నెల 21న నిర్వహించే పల్స్‌పోలియో కార్యక్రమాన్ని అంతా సమష్టిగా కృషి చేసి విజయవంతం చేయాలన్నారు. ప్రతి వార్డులో నలుగురు సభ్యుల బృందం విధులు నిర్వహించాలన్నారు. తొలిరోజున 95 శాతం పైగా పిల్లలకు చుక్కల మందు వేసేలా కృషి చేయాలన్నారు.

మాజీ ముఖ్యమంత్రికి వినతి

నరసాపురం, న్యూస్‌టుడే: నరసాపురం పట్టణంలో డంపింగ్‌యార్డు, ఇతర సమస్యలను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లినట్లు పురపాలక ఛైర్‌పర్సన్ బర్రె శ్రీవెంకటరమణ, వార్డు కౌన్సిలరు బర్రె జయరాజు తెలిపారు. శుక్రవారం అమరావతిలో ఆయనను కలిసి వినతిపత్రం అందించినట్లు పేర్కొన్నారు.

కష్టకాలంలో కాస్త ఊరట!

రైతు చేతికి సకాలంలో సొమ్ములు

ఆచంట, న్యూస్‌టుడే: దిగుబడి తగ్గడంతో అన్నదాతలు నిరాశలో ఉన్నారు. ఇలాంటి తరుణంలో కూటమి ప్రభుత్వం ధాన్యం సొమ్మును వేగంగా ఖాతాల్లోకి జమ చేస్తుండటం వారికి కాస్త ఊరట కలిగిస్తోంది. జిల్లాలో 60 శాతం విస్తీర్ణంలో ఖరీఫ్ మాసూళ్లు పూర్తయ్యాయి. ధాన్యం విక్రయించిన రెండు రోజుల్లో ..అది కూడా సొంత గ్రామంలోనే సొమ్ము తీసుకునే వెసులుబాటు ఉండడంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

80 వేల టన్నుల సేకరణ.. ఆచంట, పాలకొల్లు, నరసాపురం నియోజకవర్గాల పరిధిలో 35 వేల ఎకరాల్లో వరి మాసూళ్లు పూర్తయ్యాయి. డివిజన్‌లో 1.5 లక్షల టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం కాగా ఇప్పటి వరకు 80 వేల టన్నులు కొనుగోలు చేశారు. గత వైకాపా ప్రభుత్వ హయాంలో ధాన్యం సొమ్ము మంజూరులో తీవ్ర జాప్యం జరిగేది. ఇప్పుడు కేవలం రెండు రోజుల్లోనే రైతు ఖాతాల్లో సొమ్ము జమవుతోంది. తపాలా ఖాతా ఉంటే సొంత ఊళ్లోనే ఎంత సొమ్మయినా తీసుకునే అవకాశం లభించింది. ధాన్యం సేకరణపై వ్యవసాయ సహాయ సంచాలకులు మురళీకృష్ణను సంప్రదించగా నిబంధనలకు అనుగుణంగా ధాన్యం ఆరబెడితే రైతులకు ఎలాంటి నష్టం ఉండదన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద ఏమైనా ఇబ్బందులు తలెత్తితే వ్యవసాయాధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు.

ధాన్యం తూకం వేయిస్తున్న రైతులు

ఇబ్బందులు తప్పాయి

'గింజలు పాలుపోసుకునే దశలో వర్షాలు కురవడంతో దిగుబడి ఆశించిన స్థాయిలో లేదు. కానీ ధాన్యం సొమ్ము రెండు రోజుల్లోనే జమకావడం ఊరటనిచ్చిందని' కౌలు రైతు పెచ్చెట్టి చలపతిరావు పేర్కొన్నారు. 'ఖాతాలో డబ్బు పడిన వెంటనే ఊళ్లో ఉన్న పోస్టాఫీసుకు వెళ్లి తీసుకున్నానని.. బ్యాంకులకు వెళ్లే శ్రమ తప్పింది.' అని రైతు చిటికన దుర్గారావు చెప్పారు.

పెనుమంట్రలో గోస్తనీ కాలువ గట్టుపై దహనమవుతున్న వ్యర్థాలు

పోగేసి.. పొగబెట్టి!

పెనుమంట్ర, న్యూస్‌టుడే: 'స్వచ్ఛ సంకల్పం' ప్రకటనలకే పరిమితమవుతోంది. గ్రామాల్లో సేకరించిన చెత్తతో సంపద సృష్టి దిశగా ఎలాంటి చర్యలు లేవు. సేకరించిన వ్యర్థాలను కాలువలు, చెరువు గట్లపై పోగేసి నిప్పు పెడుతూ పర్యావరణానికి, ప్రజారోగ్యానికి చేటు చేస్తున్నారు. మండల కేంద్రమైన పెనుమంట్ర గ్రామంలో సేకరించిన చెత్తను గోస్తనీ కాలువ గట్టుపై వేసి తరచూ నిప్పు పెడుతున్నారు. దీని నుంచి వెలువడే దట్టమైన పొగ రహదారితో పాటు సమీపాన ఉన్న పాఠశాల ప్రాంతాన్ని కమ్మేసి విద్యార్థులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మరోపక్క కాలిపోయిన వ్యర్థాలన్నీ క్రమంగా కాలువలోకి జారి పూడిక సమస్య ఏర్పడుతోంది. ఉన్నతాధికారులు స్పందించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

చికిత్స పొందుతూ మృతి

నరసాపురం, న్యూస్‌టుడే: రహదారి ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతిచెందినట్లు పట్టణ ఎస్సై ఎస్ఎన్ ముత్యాలరావు తెలిపారు. ఆయన తెలిపిన సమాచారం ప్రకారం.. లక్ష్మణేశ్వరానికి చెందిన కరింశెట్టి కల్యాణ్‌కుమార్ గత నెల 17న ద్విచక్రవాహనంపై వెళ్తుండగా జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఆయనను చికిత్స నిమిత్తం కాకినాడలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఈ నెల 11న మృతిచెందారు. దీనిపై అందిన సమాచారం మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

మోటారు సైకిళ్ల దహనం

పోడూరు, న్యూస్‌టుడే: పాత కక్షలతో తన మోటారు సైకిళ్లను దహనం చేసినట్లు జగన్నాథపురానికి చెందిన పత్తుల వెంకటేశ్ శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై సుధాకర్‌రెడ్డి కథనం ప్రకారం.. డ్రైవర్‌గా పనిచేస్తున్న వెంకటేశ్ తన ఇంటికి ఎదురుగా ఉన్న షెడ్డులో మూడు మోటారు సైకిళ్లు పెట్టుకున్నారు. శుక్రవారం తెల్లవారుజామున షెడ్డు నుంచి మంటలు వస్తున్నట్లు గుర్తించి అక్కడికి వెళ్లగా మోటారు సైకిళ్లలో ఒకటి పూర్తిగా, మరో రెండు పాక్షికంగా కాలిపోయాయి. అదే గ్రామానికి చెందిన శివకృష్ణపై అనుమానం ఉందంటూ బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు పేర్కొన్నారు.

మాజీ సర్పంచి మృతికి ప్రముఖుల సంతాపం

బ్రహ్మయ్య (పాత చిత్రం)

నరసాపురం గ్రామీణ, న్యూస్‌టుడే: ఎల్బీచర్ల మాజీ సర్పంచి గ్రంధి బ్రహ్మయ్య (94) శుక్రవారం కన్నుమూశారు. ఆయన గ్రామ సర్పంచిగా రెండున్నర దశాబ్దాల పాటు సేవలందించారు. బ్రహ్మయ్య మృతికి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, కాపు కార్పొరేషన్ ఛైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు, మాజీ ఎమ్మెల్యేలు మదునూరి ప్రసాదరాజు, బండారు మాధవనాయుడు తదితరులు సంతాపం తెలిపారు.

'అక్రమార్కులపై చర్యలు శూన్యం'

మొగల్తూరు, న్యూస్‌టుడే: మొగల్తూరు సొసైటీలో గత పదేళ్ల కాలంలో అవినీతి జరిగినట్లు 51 విచారణలో తేలినా బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని కొత్తోటకు చెందిన తెదేపా నాయకుడు పడవల సూర్యనారాయణ ఆరోపించారు. శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సొసైటీలో సుమారు 3.50 కోట్ల మేర అక్రమాలు జరిగినట్లు పేర్కొన్నారు. మృతి చెందిన హమాలీల పేరిట రూ.80 లక్షలు చెల్లించినట్లు చూపి సొమ్ము స్వాహా చేశారని ఆరోపించారు. అక్రమార్కులపై చర్యలు తీసుకోకుంటే న్యాయపోరాటం చేస్తానని తెలిపారు.

సీఆర్‌జడ్ నిబంధనల ఉల్లంఘన

మొగల్తూరు, న్యూస్‌టుడే: పేరుపాలెంసౌత్‌లోని కనకదుర్గ బీచ్‌లో సీఆర్‌జడ్ నిబంధనలు ఉల్లంఘిస్తూ మరుగుదొడ్లు నిర్మిస్తున్నారని తీర ప్రాంత పరిరక్షణ కమిటీ సమన్వయకర్త తిరుమాని ఏసు, సభ్యుడు సత్యనారాయణ ఆరోపించారు. శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. దీనిపై తిరిగి తాము కోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు.

వైఎన్‌సీలో పాస్‌పోర్టు మేళా

నరసాపురం పట్టణం, న్యూస్‌టుడే: నరసాపురం వైఎన్ కళాశాలలో శుక్రవారం పాస్‌పోర్టు మేళా నిర్వహించారు. భవిష్యత్తులో విద్య, ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ఈ శిబిరం ఉపయోగపడుతుందని కళాశాల ప్రతినిధులు తెలిపారు. పాస్‌పోర్టు కార్యాలయ అధికారులకు ఉదయం నుంచి విద్యార్థుల ధ్రువపత్రాలను పరిశీలించి వివరాలను ఆన్‌లైన్లో నమోదు చేశారు. ఎన్ఎస్ఎస్ పీవో సోమేశ్వరి, ఎస్. యాకోబు పాల్గొన్నారు.

పారిశుద్ధ్య రిక్షా అందజేత

యలమంచిలి, న్యూస్‌టుడే: అడవిపాలెం గ్రామానికి చెందిన తెదేపా నాయకుడు చెరుకూరి అంజిబాబు తన కుమార్తె పుట్టిన రోజు సందర్భంగా పంచాయతీకి మోటారు అమర్చిన పారిశుద్ధ్య రిక్షాను శుక్రవారం అందించారు. కూటమి నాయకులు బోణం నాని, బొప్పన హరికిశోర్, మామిడిశెట్టి పెద్దిరాజు పాల్గొన్నారు.

నిర్మాణం పూర్తయ్యేదెప్పుడో?

పాలకొల్లు గ్రామీణ, న్యూస్‌టుడే

అన్నదాతలకు గ్రామ స్థాయిలో మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన రైతు సేవాల కేంద్రాల (గతంలో ఆర్బీకే) నిర్మాణాలు అసంపూర్తిగా నిలిచిపోయాయి. ఒక్కో నిర్మాణానికి రూ.21.80 లక్షలు కేటాయించారు. మొదట్లో పనులు వేగంగా సాగినా.. బిల్లులు సకాలంలో రాకపోవడం, ఇంతలో ఎన్నికలు రావడంతో ఎక్కడికక్కడ అసంపూర్తిగా నిలిచిపోయాయి.

లంకలకోడేరులో రైతు సేవా కేంద్రం ఇలా..

మండలం	మొత్తం	పూర్తయినవి	వివిధ దశల్లో
పాలకొల్లు	16	12	4
యలమంచిలి	21	9	12
పోడూరు	8	6	2

పరాయి పంచన.. భవనాలు అందుబాటులోకి రాకపోవడంతో సిబ్బంది అరకొర వసతులతో పరాయి పంచన ఉంటూ సేవలందిస్తున్నారు. ఎరువులు తదితర సామగ్రి ఉంచడానికి నిత్యం ఇబ్బందులు పడుతున్నామని రైతులు వాపోతున్నారు. నియోజకవర్గంలోని మూడు మండలాల్లో మొత్తం 45 రైతుసేవాకేంద్రాలు మంజూరు కాగా కేవలం 27 భవనాల నిర్మాణం మాత్రమే పూర్తయ్యింది. 18 భవనాలు వివిధ దశల్లో నిలిచిపోయాయి. వీటిని పూర్తిచేసేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల రైతులు కోరుతున్నారు. ఈ సమస్యపై పంచాయతీ రాజ్ డీఈ కె.డీ.ఆర్.స్వామిని సంప్రదించగా.. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రాగానే పనులు చేపడతామని తెలిపారు.

(c) eenadu

తాడేపల్లిగూడెం

• తాడేపల్లిగూడెం • తణుకు

శుక్రవారం పొడివారం

ప్రదర్శనలో పాల్గొన్న వెంకటేశ్వరరావు

తణుకు, న్యూస్‌టుడే: దోమకాటు వ్యాధులబారిన పడకుండా ఉండాలంటే ఇంటి పరిసరాల్లో నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని తణుకు సబ్ యూనిట్ అధికారి జి.వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక కొమ్మాయి చెరువుగట్ల ప్రాంతంలో నిర్వహిస్తున్న ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. వారం రోజుల పైబడి స్తబ్ధతతో కూడిన నీటి నిల్వలు తక్షణమే తొలగించుకోవాలన్నారు. ప్రతి శుక్రవారం పొడి వారంగా పాటించడం ద్వారా దోమల వ్యాప్తిని నివారించవచ్చన్నారు. కార్యక్రమంలో ఏఎన్ఎం, హెల్త్ అసిస్టెంట్, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాంకు పనులపై ఈఎన్‌సీ ఆరా

సూచనలిస్తున్న ప్రభాకర్

తాడేపల్లిగూడెం అర్బన్, న్యూస్‌టుడే: పట్టణంలో నిర్మాణ దశలో ఉన్న రెండవ సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు పనులను ఇంజినీర్ ఇన్ చీఫ్ ప్రభాకర్ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా జరుగుతున్న పనులపై మున్సిపల్ అధికారులను ఆరా తీశారు. ఆయన వెంట రాజమహేంద్రవరం సూపరింటెండెంట్ ఇంజినీరు శేషగిరిరావు, చీఫ్ ఇంజినీరు సుధాకర్, మున్సిపల్ కమిషనర్ ఎం.ఏసుబాబు, మున్సిపల్ ఇంజినీరు వై.వెంకటరమణ, పంప్‌హౌస్ సిబ్బంది ఉన్నారు.

శిబిరంలో పాల్గొన్న ఏసుబాబు, ఇంజినీరు వెంకటరమణ

రక్తదానం చేయండి.. ప్రాణాలు కాపాడండి

తాడేపల్లిగూడెం అర్బన్, న్యూస్‌టుడే: జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశాల మేరకు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, పురపాలక కమిషనర్ ఎం.ఏసుబాబు సూచనల మేరకు ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ తణుకు వారి ఆధ్వర్యంలో శుక్రవారం పురపాలక కార్యాలయంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో 47 మంది రక్తదానం చేశారు. ఈ సందర్భంగా పురపాలక కమిషనర్ మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానంతో సమానమన్నారు. ఈ శిబిరంలో తణుకు ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ కో-ఆర్డినేటర్ పెండ్యాల సూర్య, భీమవరం కో-ఆర్డినేటర్ ఎ.లక్ష్మణరావు, మెడికల్ హెల్త్ ఆఫీసర్ ఎన్.రాజు, పాల్గొని దాతలనుండి రక్తాన్ని సేకరించారు.

వాడేస్తారు.. పడేస్తారు!

నియోజకవర్గంలో వేధిస్తున్న ప్లాస్టిక్ సమస్య

తణుకు గ్రామీణం, న్యూస్‌టుడే: నియోజకవర్గంలో ప్లాస్టిక్‌భూతం పెను ముప్పుగా మారుతోంది. తణుకు పట్టణం, తణుకు, ఇరగవరం, అత్తిలి మండలాల్లో హోటళ్లు, మాంసం దుకాణాలు, చిరు వ్యాపారులు, వాణిజ్య సముదాయాల్లో విచ్చలవిడిగా పాలిథిన్ సంచులను, ప్లాస్టిక్ సీసాలను వినియోగిస్తున్నారు. వాడిన తర్వాత వాటిని ఎక్కడపడితే అక్కడ పడవేయడంతో టన్నుల కొద్దీ ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకు పోతున్నాయి.

కాలువల్లో అవే వ్యర్థాలు

గ్రామాలకు ఆనుకొని ఉన్న పంట కాలువల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు చేరి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. డ్రెయినేజీల్లో వ్యర్థాలు పేరుకుపోవడంతో మురుగు నీరు ప్రవహించక భరించలేని దుర్వాసన వెదజల్లుతోంది. పట్టణంలో పురపాలక అధికారులు నిషేధిత ప్లాస్టిక్ వాడకాలపై అడపాదడపా దాడులు జరిపినా కొందరు వ్యాపారస్థులు అనధికారికంగా విక్రయిస్తూనే ఉన్నారు.

పర్యావరణానికి ముప్పు..!

నియోజకవర్గంలోని పలు మండలాల్లో డంపింగ్ యార్డుల కొరత వేధిస్తోంది. అనేక పంచాయతీల్లో డంపింగ్ యార్డులు లేక రోడ్లు, కాలువ గట్ల అంచుల్లో వ్యర్థాలను తగలబెడుతున్నారు. ఈ చెత్తలో 70 శాతం ప్లాస్టిక్ వ్యర్థాలే కావడం గమనార్హం. పట్టణాలు, గ్రామాల ప్రధాన రహదారుల్లో ప్లాస్టిక్ సంచులు తిని పశువులు మృత్యువాత పడుతున్నాయి.

ప్రచారం ఎక్కువ ఆచరణ తక్కువ

స్వచ్ఛాంధ్ర పేరుతో ప్రభుత్వం, అధికారులు ప్రచారం కల్పిస్తున్నప్పటికీ ఆశించిన మేర ఫలితాలు సాధించడంలో విఫలమవుతోంది. అరకిలోమీటరుకు కూడా ఓ చెత్త డబ్బా ఉండటం లేదు. చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలు నిరుపయోగంగా మారాయి. కొన్ని గ్రామాల్లో చెత్త సేకరణకు రిక్షాలు లేవు. తడిచెత్త, పొడిచెత్త వేరువేరుగా సేకరించాల్సి ఉన్నా ఆ దిశగా అడుగులు పడటం లేదు.

వేల్పూరు డంపింగ్ యార్డ్‌లో

అవగాహన కల్పిస్తున్నాం

పాలిథిన్ సంచుల వాడకంతో కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని దుకాణదారులకు సూచిస్తున్నాం. నిబంధనలు పాటించని దుకాణాల పై ఆకస్మిక తనిఖీలు చేసి జరిమానా విధిస్తాం.

- లోహిత్ సాగర్, తణుకు మండలం, ఎంపీడీవో

లోపాలను అధిగమించాలి

చిన్నారులకు బహుమతులు అందిస్తున్న అధికారులు

తణుకు, న్యూస్‌టుడే: దివ్యాంగులు తమ లోపాలను అధిగమించి ప్రతి రంగంలో ప్రతిభ చాటుతున్నారని, సమగ్ర శిక్షణ వ్యవస్థలో భాగంగా భవితా కేంద్రం ద్వారా అందుతున్న సేవలు విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని ఇరగవరం మండల ఎంఈవోలు జి.బి.వి.ప్రసాదరావు, ఎస్.శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఇరగవరం మండల కేంద్రంలోని భవితా కేంద్రంలో శుక్రవారం ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని నిర్వహించారు. ప్రత్యేక విద్యార్థుల కోసం పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఇచ్చే రాయితీలు, స్క్రైబ్ సదుపాయాలు వంటి ప్రత్యేక అవకాశాలను వివరించారు. ఈ సందర్భంగా దివ్యాంగ విద్యార్థులకు వివిధ రకాల ఆటల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు మునీంద్రరావు, తులసి, జగదీశ్, విజయకుమారి తదితరులు పాల్గొన్నారు.

సత్తా చాటి.. విజేతలుగా నిలిచి

'ఈనాడు' ప్రతిభా పాటవ పోటీలు

విజేతలతో ఉపాధ్యాయులు

తణుకు, న్యూస్‌టుడే: ఈనాడు ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక గురజాడ విద్యానికేతన్ ఆంగ్లమాధ్యమ పాఠశాలలో ప్రతిభ పాటవ పోటీలు నిర్వహించారు. వర్తమాన వ్యవహారాలకు సంబంధించి ఈనాడు పత్రికలో అక్టోబరు, నవంబరు నెలలో ప్రచురించిన జాతీయ, అంతర్జాతీయ సంఘటనలు, నియామకాలు, రాజీనామాలు, క్రీడలు, ప్రముఖుల మరణాలతో పాటు సాధారణ జ్ఞానం అంశాలపై క్విజ్ పోటీలను నిర్వహించారు. ఇందులో ప్రతిభ కనబరచిన పి.సాధ్విక్, ఎం.శ్రీరామ్, ఎస్.వైశాలి వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. విజేతలకు పాఠశాల డైరెక్టర్ పి.సీతారామయ్య చౌదరి, ఏ.శ్రీనివాస్ బహుమతులు అందజేశారు.

సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ ధ్యేయం

వినతులు స్వీకరిస్తున్న బాబ్జీ, తదితరులు

తాడేపల్లిగూడెం వన్‌టౌన్, న్యూస్‌టుడే: నియోజకవర్గంలో పేదల సమస్యలు తీర్చడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఏపీ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ఛైర్మన్ వలవల బాబ్జీ అన్నారు. గ్రీవెన్స్- ప్రజా సమస్య పరిష్కార వేదిక నిర్వహణలో భాగంగా తాడేపల్లిగూడెం భాగ్యలక్ష్మీపేటలోని విడిది కార్యాలయంలో శుక్రవారం నియోజకవర్గంలోని ప్రజల నుంచి 35 వినతులు స్వీకరించారు. వీటిలో సింహభాగం నూతన ఇళ్లు, పింఛను సమస్యలు రాగా ఆయా సమస్యలపై అధికారులతో మాట్లాడి సాధ్యమైనంత ముందుగా వాటిని వీటిని పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏపీ టైలర్స్ ఫెడరేషన్ ఛైర్మన్ ఆకాశపు స్వామి, క్లస్టర్ ఇన్‌ఛార్జి వీర్రాజు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

క్రమశిక్షణతో చదివితే ఉత్తీర్ణత సులభమే

పఠనా సామర్థ్యాన్ని పరిశీలిస్తున్న సుందరరాజు

ఇరగవరం, న్యూస్‌టుడే: క్రమశిక్షణతో చదివితే పదోతరగతి పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత కావచ్చని ఇరగవరం మండల తహసీల్దారు ఎం.సుందరరాజు అన్నారు. ఇరగవరం ఉన్నత పాఠశాలలో పదోతగతి చదువుతున్న విద్యార్థులకు శుక్రవారం ప్రేరణ తరగతులు నిర్వహించారు. వంద రోజుల ప్రణాళికకు అనుగుణంగా సిద్ధం కావాలన్నారు. సబ్జెక్టుల వారీగా విద్యార్థుల సామర్థ్యాన్ని పరిశీలించారు. మండల విద్యాశాఖాధికారి ఎస్.శ్రీనివాసరావు, ఇంఛార్జి ప్రధానోపాధ్యాయుడు మునీంద్రరావు పాల్గొన్నారు.

కొండాలమ్మా.. దండాలమ్మా

తాడేపల్లిగూడెం వన్‌టౌన్, న్యూస్‌టుడే: పట్టణంలోని ఏపీనిట్ సమీపంలో ఉన్న కొండాలమ్మ వారిని శుక్రవారం విశేషంగా అలంకరించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ క్రతువులో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.

ఆహారం, దుస్తుల పంపిణీ

తణుకు, న్యూస్‌టుడే: భాజపా జిల్లా శాఖ అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి జన్మదినం సందర్భంగా శుక్రవారం నియోజకవర్గంలో పలు చోట్ల రక్తదాన శిబిరాలు నిర్వహించారు. భాజపా నాయకులు రహదారులు పక్కన, డంపింగ్‌యార్డు వద్ద నివసించే పేదలకు ఆహారం, పండ్లుతో పాటు దుస్తులు పంపిణీ చేశారు. పెద్ద ఎత్తున్న భాజపా శ్రేణులతో పాటు, తెదేపా, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని పుష్పగుచ్ఛాలు అందజేసి ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.

15న భవన నిర్మాణ కార్మికుల ధర్నా

గోడపత్రికను చూపుతున్న కార్మికసంఘ నాయకులు

తాడేపల్లిగూడెం వన్‌టౌన్, న్యూస్‌టుడే: ఈ నెల 15న కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాను జయప్రదం చేయాలని ఐఎఫ్‌టీయూ నాయకుడు దానం వరప్రసాద్ పిలుపునిచ్చారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఐఎఫ్‌టీయూ అనుబంధ సంఘ రాష్ట్ర కమిటీ వేసిన గోడపత్రికను మాధవరంలో శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం ఓబీసీ సంక్షేమ బోర్డు పథకాలను నిలిపివేస్తూ జీవో తీసుకు వచ్చిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే జీవో రద్దు చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. అధికారంలోకి వచ్చి 18 నెలలు అయినప్పటికీ ఇంతటి వరకు భవన నిర్మాణ కార్మికుల కోసం ఏవిధమైన చర్యలు తీసుకోక పోవడం బాధాకరమన్నారు. భవన నిర్మాణకార్మికులకు పీఎఫ్, ఈ ఎస్ఐ, పింఛను సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు.

16న గ్రామ సేవకుల నిరసన

అత్తిలి గ్రామీణం, న్యూస్‌టుడే: గ్రామ సేవకుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈనెల 16న మంగళగిరి సీసీఎల్ఏ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్లు అత్తిలి మండల గ్రామ సేవకులు శుక్రవారం తహసీల్దార్ దశిక వంశీకి వినతిపత్రం అందజేశారు. గ్రామ సేవకులు అందరూ ధర్నాను విజయవంతం చేయాలని గ్రామ సేవకుల జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పండు పిలుపునిచ్చారు.

ఆరోగ్యంపై మహిళలు శ్రద్ధ వహించండి

ఏపీ నిట్(తాడేపల్లిగూడెం వన్‌టౌన్), న్యూస్‌టుడే: మహిళలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఎన్ఆర్ఐ వైద్య కళాశాల ఆచార్యులు, జనరల్ ఆసుపత్రి గైనకాలజిస్టు కోడె ప్రభాదేవి సూచించారు. శుక్రవారం ఏపీనిట్‌లోని ఉమెన్ గ్రీవెన్ సెల్ ఆధ్వర్యంలో విద్యార్థినులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రతి ఒక్కరికీ విద్య, ఆరోగ్యం ఎంతో ముఖ్యమని చెప్పారు. ప్రస్తుత జీవన శైలిలో ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కోవాల్సి వస్తుందని, ఆరోగ్యకర జీవనం కోసం వ్యాయామం, ధ్యానం, యోగా వంటి వాటికి కొంత సమయాన్ని కేటాయించాలని సూచించారు. సైకాలజిస్టు శ్రీ వాణి మాట్లాడుతూ విద్యార్థినులు మానసిక సమతుల్యతను ఎలా కాపాడుకోవాలి, భవిష్యత్‌ను ఉన్నతంగా ఎలా నిర్మించుకోవాలి అనే విషయాల గురించి వివరించారు. ఉమెన్ గ్రీవెన్‌సెల్ ఛైర్మన్ ప్రత్యూష, పలువురు మహిళా ఆచార్యులు పాల్గొన్నారు.

విద్యార్థులు భవిష్యత్తుపై దృష్టిపెట్టాలి

అత్తిలి గ్రామీణం, న్యూస్‌టుడే: విద్యార్థులకు భయమే అత్యంత క్రూరమైన శత్రువని లయన్స్ జడ్‌సీ పట్నాల వెంకటేశ్వరరావు అన్నారు. శుక్రవారం అత్తిలి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కెరీర్ గైడెన్స్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నతమైన భవిష్యత్తును సాధించాలన్నారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు అమరశ్రీ మాట్లాడుతూ ఆత్మవిశ్వాసం లోపిస్తే ఎంత ప్రతిభ ఉన్నా అది వెలుగులోకి రాదన్నారు. అనంతరం అత్తిలి ఎంఎం పాఠశాల విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా కళ్లద్దాలను అందజేశారు.

శీతాకాలంలో దూడలకు రక్షణ చర్యలు

ఇరగవరం, న్యూస్‌టుడే: శీతాకాలంలో దూడలకు రక్షణ చర్యలు చేపట్టాలని మండల పశువైద్యాధికారి శ్రీనివాసు అన్నారు. మంచు ఎక్కువగా కురుస్తున్నందున చలిగాలి తగలకుండా పశువుల పాక చుట్టూ బరకాలు కట్టాలన్నారు. లేకపోతే న్యూమోనియాకు గురవుతాయన్నారు. దోమకాటుకు గురి కాకుండా దోమతెరలు ఉపయోగించాలని సూచించారు. పేలు, నల్లులు వంటివి సోకకుండా చూడాలన్నారు.

చెత్తంతా రోడ్డు చెంతే..

మండపాక, (తణుకు గ్రామీణం) న్యూస్‌టుడే: మండపాక గ్రామంలో పారిశుద్ధ్య సమస్య వేధిస్తోంది. గ్రామంలోని ప్రజలు, వ్యాపారస్థులు వ్యర్థాలను రోడ్ల అంచుల్లో, కాలువ గట్లపై వేస్తున్నారు. తడి, పొడి చెత్తలను వేరువేరుగా సేకరించాలి, కానీ ఆ దశగా ఇప్పటి వరకు అడుగులు పడటం లేదు. దీంతో అటు స్థానికులు ఇటు చోదకులు అనేక అవస్థలు పడుతున్నామని వాపోతున్నారు. దీనిపై డిప్యూటీ ఎంపీడీవో నరసింహమూర్తి మాట్లాడుతూ పరిశీలించి తగిన చర్యలు చేపడతామన్నారు.

పార్కు ఉంది.. పరికరాలు లేవు

తాడేపల్లిగూడెం అర్బన్, న్యూస్‌టుడే: స్థానిక ఎఫ్‌సీఐ కాలనీల 3వ వీధిలో ఉన్న పురపాలక ఉద్యానవనంలో పిల్లలు ఆడుకునే పరికరాలు లేక ఖాళీగా ఉంది. ప్రజలు నడిచే విధంగా పార్కు చుట్టూ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేశారు. గతంలో పార్కు మధ్యలో కొన్ని వ్యాయామ పరికరాలు, పిల్లలు ఆడుకునే ఉయ్యాలలు తదితర ఆటవస్తువులు ఉండేవి. కాలక్రమేణా కొన్ని విరిగిపోవడం, కొన్ని తుప్పుపట్టి పాడైపోయాయి. వాటి స్థానంలో మళ్లీ కొత్త పరికరాలు మున్సిపాలిటీ ఏర్పాటు చేయలేదు. దీంతో పిల్లలకు ఆడుకునేందుకు పరికరాలు లేకుండా పోయాయి. తిరిగి వాటిని ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

నరికేశారు.. వదిలేశారు

తాడేపల్లిగూడెం అర్బన్, న్యూస్‌టుడే: ఎఫ్‌సీఐ కాలనీ సమీపంలో విద్యుత్ శాఖ అధికారులు వైర్లకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను నరికివేసి అక్కడే వదిలివేసి వెళ్లిపోయారు. వారాలు గడుస్తున్నా వాటిని తొలగించడం లేదు. రోడ్డుకు అడ్డంగా ఉండటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. వ్యర్థాలు సత్వరమే తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.

అయిదేళ్లుగా ఇలానే..

తాడేపల్లిగూడెం టూటౌన్, న్యూస్‌టుడే : పెంటపాడు మండల అలంపురం గ్రామ పంచాయతీలో గ్రామీణ ఆరోగ్య కేంద్ర నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. అయిదేళ్ల కిందట పనులు ప్రారంభించగా... వైకాపా ప్రభుత్వ పాలనలో నిధులు మంజూరు కాక గుత్తేదారు శ్లాబ్ వేసి వదిలేశారు. మరో పక్క ఇరుకు గదుల్లో సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. అధికారులు స్పందించి వెంటనే పనులు పూర్తి చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

సత్వర న్యాయం.. సామరస్య పరిష్కారం

నేడు జాతీయ లోక్ అదాలత్

తణుకు, న్యూస్‌టుడే: కొట్లాటలు..భూ తగాదాలు..కుటుంబ కలహాలు..చెక్ బౌన్స్‌లు ఇలా ఏళ్ల తరబడి వివిధ కోర్టు కేసులతో సతమతమవుతున్నారా?...అయితే రండీ మీ లాంటి వారి కోసమే జాతీయ లోక్ అదాలత్..ఇరువర్గాల సమన్వయంతో సమస్యను సామరస్యంగా పరిష్కరించుకుందాం. సుఖసంతోషాలతో జీవిద్దాం...

పెండింగ్ కేసులకు మోక్షం

ఒక వైపు అపరిష్కృత, మరో వైపు కొత్తగా నమోదయ్యే కేసులతో కోర్టుల్లో భారం పెరిగిపోతోంది. చిన్న చిన్న వివాదాల నేపథ్యంలో కేసుల కారణంగా ప్రధానమైన కేసుల తీర్పుల్లో జాప్యం జరుగుతోంది. పరిష్కారం కాని కేసులతో ఇరువర్గాల మధ్య వైరం పెరిగి మరో నేరానికి దారితీస్తున్న ఘటనలు ఉన్నాయి. ఇలాంటి సమస్యల పరిష్కారానికి న్యాయసేవాధికార సంస్థ జాతీయ లోక్‌అదాలత్‌ను ప్రవేశపెట్టి కేసులను పరిష్కరిస్తోంది. ఈ నేపథ్యంలో 13న శనివారం లోక్‌అదాలత్ నిర్వహిస్తోంది. కక్షిదారులు ముందుకు వస్తే డబ్బు, సమయం ఆదా కావడమే కాకుండా సామరస్యంగా కేసు పరిష్కరించుకోవచ్చు.

ఎలాంటి కేసులు

కుటుంబ కలహాలు, భార్యభర్తల గొడవలు, సివిల్ కేసులు, రహదారి ప్రమాదాలు, చెక్ బౌన్స్ కేసులు, చిట్ ఫండ్, ప్రీలిటిగేషన్, ప్రభుత్వ శాఖల సేవల కేసులు, డ్రంక్ అండ్ డ్రైవ్, రాజీకి అనువైన క్రిమినల్ కేసులు, ఇతరత్రా వివాదాలను జాతీయ లోక్ అదాలత్‌లో పరిష్కరించుకోవచ్చు. జాతీయ లోక్‌అదాలత్‌తో పరిష్కారమయ్యే తీర్పుపై అప్పీలు ఉండదు, ఇది శాశ్వత పరిష్కారం.

గత ఏడాది కంటే అధికంగా...

గత ఏడాది తణుకు కోర్టు పరిధిలో నాలుగు సార్లు జాతీయ లోక్ అదాలత్‌లు నిర్వహించగా మొత్తం 1099 సివిల్, క్రిమినల్, ప్రీలిటిగేషన్ తదితర కేసులను పరిష్కరించారు. ఈ ఏడాది మార్చి 8న 934, జులై 5న 805, సెప్టెంబరు 13న 638 మొత్తం 2377 కేసులను పరిష్కరించారు. మరో లోక్ అదాలత్ మిగిలి ఉండగా గత ఏడాది కంటే అధికంగా కేసులు పరిష్కరించుకునేందుకు కక్షిదారులు ముందుకు వచ్చారు.

ఎవరిని కలవాలి

బాధితులు నేరుగా జాతీయ లోక్ అదాలత్ జరిగే రోజు గాని లేక ముందుగానే కేసు నమోదైన సంబంధిత పోలీస్‌స్టేషన్లలో, కోర్టుల్లో సంప్రదించడం ద్వారా సమస్యను పరిష్కరించుకోవచ్చు.

సమర్థంగా శిక్షణ అందించండి

మాట్లాడుతున్న అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు

ఏలూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: కొత్తగా ఎంపికైనవారికి సమర్థంగా శిక్షణ అందించి ఉత్తమ పోలీసులుగా తయారయ్యేలా వారిని తీర్చిదిద్దాలని అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు అన్నారు. ఇటీవల పోలీసు శాఖకు కానిస్టేబుళ్లుగా ఎంపికైన సివిల్, ఏఆర్, ఏపీఎస్పీ విభాగాలకు చెందిన పురుష, మహిళా అభ్యర్థులకు పెదవేగిలోని పోలీసు శిక్షణ కేంద్రంలో తర్ఫీదు అందించనున్నారు. ఈ నేపథ్యంలో ఆ కేంద్రంలోని పోలీసు అధికారులతో శుక్రవారం స్థానిక ఎస్పీ కార్యాలయ సమావేశ ప్రాంగణంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ అభ్యర్థులకు శిక్షణ సమయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా నాణ్యమైన వసతి, భోజన సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు. చట్టాలు, పోలీసు నిబంధనలపై పూర్తి అవగాహన కల్పించాలన్నారు. ప్రస్తుతం నేర పరిశోధనకు ఉపయోగించే ఆధునిక సాంకేతికతపై పట్టు సాధించేలా తోడ్పాటునందించాలన్నారు.

రహదారి నిర్మాణాన్ని అడ్డుకున్న గ్రామస్థులు

దండగర్ర (తాడేపల్లిగూడెం వన్‌టౌన్), న్యూస్‌టుడే: మండలంలోని దండగర్ర నుంచి ఆరుగొలను వెళ్లే రోడ్డును కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో గుత్తేదారులు నూతన నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈ క్రమంలో రహదారిని ఉన్నదాని కంటే తగ్గించి వేయడంతో గ్రామస్థులు యథావిధిగా రహదారి నిర్మించాలని కోరారు. దాన్ని ఖాతరు చేయకుండా పనులు చేపట్టారు. దీంతో గ్రామస్థులు ఆగ్రహానికి గురై పనులను శుక్రవారం నిలుపుదల చేశారు. రహదారిని తక్కువ వెడల్పుతో నిర్మిస్తే ఆక్రమణలకు గురవుతుందని, సమస్య పరిష్కరించాలని ఉన్నతాధికారులు, నాయకుల దృష్టికి తీసుకెళ్లారు.

రహదారుల నిర్మాణానికి నిధుల మంజూరు

ఇరగవరం, న్యూస్‌టుడే: ఇరగవరం మండలంలో ఎన్ఆర్ఈజీఎస్ కింద 9 రహదారుల నిర్మాణానికి రూ.1.14కోట్లు నిధులు మంజూరైనట్లు పంచాయతీరాజ్ ఏఈ చక్రధరరావు శుక్రవారం చెప్పారు. రేలంగి, పేకేరు, పొవలాడ, సూరంపూడి, వేంద్ర వారిపాలెం ప్రాంతాల్లో రహదారులు నిర్మిస్తామని ఆయన వివరించారు.

CHANGE OF NAME

I, PERNE LAKSHMANA KUMAR S/o. Perne Venkata Narasimha Rao, Resident of Flat No.102, Buddana Classic, F.C.I Colony Road No.1, Tadepalli gudem Town, Tadepalligudem W.G.District. AP. 534101. have changed my Name from **PERNE LAKSHMAN KUMAR** (OLD NAME) to **PERNE LAKSHMANA KUMAR** (NEW NAME) Hence forth I am being called as **PERNE LAKSHMANA KUMAR** (NEW NAME) for all purposes.

కోడూరుపాడు వద్ద రేఖాపటం చూస్తున్న అధికారులు

రైల్వే పైవంతెనల నిర్మాణంపై క్షేత్రస్థాయి సమీక్ష

భీమడోలు, ఉంగుటూరు, న్యూస్‌టుడే: ఉంగుటూరు నియోజకవర్గం పరిధిలో 216ఏ జాతీయ రహదారిని అనుసంధానిస్తూ వివిధ గ్రామాల కూడళ్ల వద్ద ప్రతిపాదించిన రైల్వే పైవంతెనల నిర్మాణ ప్రతిపాదనలపై ఏలూరు ఎంపీ కార్యాలయ అధికారులు, రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో శుక్రవారం సమీక్షించారు. నియోజకవర్గం పరిధిలో భీమడోలు, కోడూరుపాడు, కైకరం, చేబ్రోలు, ఉంగుటూరు, బాదంపూడి, నాచుగుంట గ్రామాల కూడళ్ల వద్ద ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్‌కుమార్ కృషితో రైల్వే పైవంతెనల నిర్మాణం కోసం ఇప్పటికే సూత్రప్రాయంగా అనుమతులొచ్చాయి. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ పైవంతెనల నిర్మాణాలకు ఇచ్చిన ఎలైన్‌మెంట్లు, క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితులను పరిశీలించేందుకు ఎంపీ ఓఎస్‌డీ ఫణీంద్ర, ఆప్కాబ్ ఛైర్మన్ గన్ని వీరాంజనేయులు కార్యాలయ బాధ్యుడు ఉండవల్లి బాలానందం, తదితరులు ఆయా గ్రామాల్లో పరిశీలించారు. శాసనసభ్యుడు పత్సమట్ల ధర్మరాజు, స్థానిక నాయకులు, గ్రామస్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకొని ఎంపీకి నివేదిస్తామని ఓఎస్‌డీ పేర్కొన్నారు.

డీపీఆర్‌టీయూ సర్వసభ్య సమావేశం

తణుకు గ్రామీణం న్యూస్‌టుడే: దువ్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం డెమోక్రటిక్ పీఆర్‌టీయూ ఉపాధ్యాయ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ డి.శ్రీను, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. వెంకటేశ్వరరావు, రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షులుగా పి. తమ్మినాయుడు, జిల్లా ప్రధాన కార్యదర్శిగా పీవీయస్ దుర్గా ప్రసాద్, రాష్ట్ర అసోసియేటివ్ అధ్యక్షుడిగా వి వెంకటరావు, రాష్ట్ర అసోసియేటివ్ కార్యదర్శిగా ఎన్. వెంకటరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

వేంకన్నను రాజకీయాల్లోకి లాగొద్దు

తణుకు, న్యూస్‌టుడే: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరస్వామిని స్వార్థ రాజకీయాల్లోకి తీసుకురావడం దుర్మార్గమని వైకాపా పంచాయతీరాజ్ రాష్ట్ర కార్యదర్శి వడ్లూరి సీతారామ్ అన్నారు. శుక్రవారం స్థానిక వైకాపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి ముళ్లపూడి రేణుక చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. పాలనపై దృష్టిపెట్టకుండా గత ప్రభుత్వంలో అన్యాయాలు జరిగిపోయాయని గగ్గోలు పెట్టడం శోచనీయమన్నారు.

పుస్తకాల అందజేత

తాడేపల్లిగూడెం అర్బన్, న్యూస్‌టుడే: మండలంలోని కడియద్ద జిల్లా పరిషత్ స్కూలులో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో లయన్ కొత్త సుభద్ర పాల్గొని విద్యార్థుల్లో పఠనాశక్తి పెంచడానికి 316జి జిల్లా గవర్నర్ ఎన్.వి.వి.యస్ పాపారావు నాయుడు టీమ్ అందించిన పుస్తకాలను పేరిచర్ల మురళీకృష్ణంరాజు చేతుల మీదుగా గ్రంథ పాలకులు సుధాలక్ష్మికి అందించారు.

పాసుపోర్టు పోయినది

నా Client అయిన శ్రీమతి ప్రత్తిపాటి మంగ, W/o. రామకృష్ణ, D.No. 2-47/1, వీరంపాలెం గ్రామ పంచాయతీ, తాడేపల్లిగూడెం మండలం, పశ్చిమగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, పిన్: 534101, సెల్: 77023 31353 నాకిచ్చిన సంజాయిషీ ప్రకారం తెలియజేయునది ఏమనగా.

ది. 20-11-2025న నా Clientకి చెందిన Passport No. M0801473, వీరంపాలెం నుండి కడియద్ద వెళ్ళుచుండగా మార్గమధ్యలో పడిపోయినది. సదరు Passport దొరికిన వారు ఈ చిరునామాకు తెలుపగలరు.

P.V.V.Satyanarayana, Advocate, Jaggannapeta, TPG, Cell: 95531 18008

వాట్సాప్ గవర్నెన్స్‌పై అవగాహన

పాల్గొన్న ఎంపీడీవో చంద్రశేఖర్, తదితరులు

తాడేపల్లిగూడెం వన్‌టౌన్, న్యూస్‌టుడే: వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలకు కూటమి ప్రభుత్వం సంపూర్ణ సేవలు అందిస్తుందని తాడేపల్లిగూడెం ఎంపీడీవో వి.చంద్రశేఖర్ సూచించారు. వాట్సాప్ గవర్నెన్స్ అవగాహన కార్యక్రమంలో భాగంగా ఎంపీడీవో శుక్రవారం మండలంలోని పడాల గ్రామంలో పర్యటించి స్థానికులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వాట్సాప్‌లో సమస్యలు చెబితే వెంటనే పరిష్కారమవుతాయని వివరించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి కె.శ్రీనివాస్, రెవెన్యూ అధికారి విజయలక్ష్మి, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థికి ఆర్థిక సహాయం

తణుకు, న్యూస్‌టుడే: 'మానవత' సంస్థ ఆధ్వర్యంలో స్థానిక గమిని ఫంక్షన్ హాలులో కడించర్ల రాజరాజేశ్వరరావు అధ్యక్షతన శుక్రవారం సమావేశం నిర్వహించారు. చదువుకునేందుకు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న తాడేపల్లిగూడెంలోని శశి ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్న ఎన్. సంతోష్‌కు చదువు నిమిత్తం సంస్థ తరపున రూ.10వేలు ఆర్థిక సహాయం అందజేశారు.

పాల లారీ ఢీకొని.. 20 గొర్రెల మృతి

పెదతాడేపల్లి(తాడేపల్లిగూడెం వన్‌టౌన్), న్యూస్‌టుడే: విజయడైరీ పాల లారీ ఢీకొనడంతో సుమారు 20 గొర్రెలు మరణించిన ఘటన తాడేపల్లిగూడెం మండలం పెదతాడేపల్లిలోని జాతీయ రహదారి 216ఎ కమ్మ కల్యాణమండపం సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. కాపరులు తెలిపిన వివరాల ప్రకారం.. అనకాపల్లి జిల్లా, నక్కపల్లి మండలం, చినదొడ్డిగల్లు గ్రామానికి చెందిన ఐదుగురు కాపరులు శనివారం పెదతాడేపల్లి సంతకు అమ్మకానికి గొర్రెలను తోలుకు వచ్చారు. ఈ క్రమంలో రహదారి వెంబడి లంకలో మేపుతుండగా స్థానిక రైతు ఇక్కడ నుంచి తోలుకెళ్లండని కేకలు వేయగా అవతల ఏలూరు వైపు రహదారికి తోలుతున్నారు. ఈ క్రమంలో సూర్యనాగు తన మిత్రులతో కలిసి 100 గొర్రెలను తోలుతుండగా తణుకు వైపు వెళుతున్న పాల వ్యాను ఒక్క సారిగా వేగంగా వచ్చి ఢీకొంది. దీంతో 15 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందగా 5 తీవ్రగాయాలతో చనిపోయాయని తెలిపారు. 10 జీవాలకు పైగా గాయాలయ్యాయన్నారు. గొర్రెలే జీవనోపాధిగా బతుకుతున్న మాకు ఇలా జరగడంతో తీవ్ర నష్టం వాటిల్లిందని వాపోతున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేయాల్సి ఉంది.

మహారాజశ్రీ నాలుగవ అదనపు జిల్లా జడ్జి వారి కోర్టు, తణుకు

GWOP No. 8/2020

పిటిషనరు: తొంట మురళీకృష్ణ

రెస్పాండెంటు: కాసగాని లక్ష్మీ

పిటిషనరు తరపున చేసిన ప్రకటన

పై నెంబరు GWOP No. 8/2020 నందలి పిటిషనరు అయిన తొంట మురళీకృష్ణ గారి మైనరు కుమారుడు అయిన తొంట హార్దిక్‌ను రెస్పాండెంట్ అయిన కాసగాని లక్ష్మి గారి వద్ద నుండి పిటిషనరు గారి కస్టడీకి అప్పగించమని కోరుచూ పై నెంబరు GWOP No. 8/2020 ను దాఖలు చేసియున్నందున శ్రీ కోర్టు వారి ఆదేశం ప్రకారం యావన్మందికి ఈ ప్రకటన ద్వారా తెలియజేయునది ఏమనగా. పై నెంబరు కేసు నిమిత్తం ఎవ్వరికైనా ఏ విధమైన అభ్యంతరములు ఉన్నయెడల ది. 19-12-2025 తేదీ ఉదయం 10-30 ని॥లకు పై కోర్టు వారి ఎదుట స్వయంగా గాని ప్లీడరు గారి ద్వారా గాని హాజరై మీ ఆక్షేపణలు తెలియజేసుకొనవలసినదిగా ఈ ప్రకటన ద్వారా తెలియజేయడమైనది.

Sd/- **Kamarsu Srinivasarao**
IDL Kiranmai, Advocates
NSC Bose Road, AB Towers, Tanuku-534211
Cell: 93467 61569, 97017 84630

(c) eenadu

గగనయానం.. త్వరలో కొత్త శకం

◆ కడప విమానాశ్రయానికి మహర్దశ
◆ అభివృద్ధి పనులకు కార్యాచరణ ప్రణాళిక

బిల్టవ్ సెంటర్(కడప), న్యూస్‌టుడే: కడప విమానాశ్రయం అభివృద్ధి దిశగా అడుగులేస్తోంది. గగనయానంలో కొత్త శకం వైపు పయనించేందుకు శరవేగంగా పనులు సాగుతున్నాయి. ఈ క్రమంలో దేశంలోని వివిధ ప్రాంతాలకు ఆకాశయానాన ప్రయాణం మొదలు కానుంది. ఆ దిశగా అధికారులు కార్యాచరణ ప్రణాళిక రూపొందించి పనులు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయాలపై విమానాశ్రయం డైరెక్టర్ **సుజిత్ కుమార్ పొద్దార్** మాట్లాడుతూ.. విమానాశ్రయంలో ప్రజలకు మెరుగైన సేవలందించేలా స్నాక్స్‌బార్, ఛార్జింగ్ స్టేషన్, బేబీకేర్ సెంటర్, రెంటల్ కార్ వంటి సేవలను త్వరలో ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ప్రయాణికుల సహాయార్థం హెల్ప్ డెస్క్‌ను వినియోగించుకోవాలని సూచించారు.

ఇవీ చేపట్టిన, చేయనున్న పనులు

● ప్రయాణికుల సామర్థ్యం పెంపుతో పాటు అందుబాటులోకి కొత్త విమాన సర్వీసులు. ● విమానాశ్రయంలో వసతులు, వివిధ ప్రాంతాలకు రోడ్డు రవాణా సౌకర్యాల కల్పనకు చేపట్టిన అభివృద్ధి పనులు దాదాపు పూర్తి కావొచ్చాయి. ● రాత్రి పూట ల్యాండింగ్ సౌకర్యం ఇప్పటికే అందుబాటులో ఉండగా.. పెద్ద విమానాల ల్యాండింగ్‌కు అనువుగా రన్‌వే పొడవు 2,500 మీటర్లకు విస్తరణ. తద్వారా మరికొన్ని నెలల్లో ఇక్కడి నుంచి పెద్దవీ గాలిలోకి ఎగరనున్నాయి. ఒకేసారి ఏడు టేక్ ఆఫ్, ల్యాండింగ్‌కు వీలు కలుగుతుంది. ● హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరుకు రోజూ సర్వీసులు నడిపేలా ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా పలు విమాన సంస్థల యాజమాన్యాలను ఇప్పటికే కోరింది. ● రూ. 260 కోట్లతో 700 వందల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించడానికి అనువుగా కొత్త టెర్మినల్ భవన నిర్మాణం. ● ప్రాంగణంలో దాదాపు 500 కార్లు నిలుపుదల చేసేలా స్థలం., ఆర్టీసీ బస్సుల రాకపోకలకు వీలుగా బస్టాప్ అభివృద్ధి. ● విమానయాన శిక్షణ పాఠశాల ప్రారంభానికి సన్నాహాలు. ● జిల్లాలోని వ్యాపారులు, ఇతర వర్గాల నుంచి తగిన డిమాండ్ ఉంటే సరకు రవాణా కార్యకలాపాల ప్రారంభ యోచన.

కొండలలో నెలకొన్న సాంకేతిక లోకం

కనుచూపు మేర పచ్చదనం పరుచుకుని.. కొండల మధ్య కొలువైన ఈ విద్యా ప్రాంగణం ఇడుపులపాయలోని ట్రిబుల్ ఐటీ. శేషాచలం పర్వత శ్రేణుల మధ్య నెమళ్ల పరిరక్ష కేంద్రం సమీపంలోని ప్రాంతం పచ్చని వృక్షాలతో ఆహ్లాదకరంగా కనిపిస్తోంది. ఇక్కడి హరిత ప్రాగణంలో అటవీ ప్రాంతాన్ని వీక్షించేందుకు ఏర్పాటు చేసిన వాచ్ టవర్ నుంచి సందర్శకులు ఈ ప్రాంతాన్ని తిలకిస్తూ మైమరిచిపోతుంటారు. **- ఈనాడు, కడప- న్యూస్‌టుడే, వేంపల్లి**

తినమరిగినోళ్లకు సహకారం

◆ వైకాపా హయాంలో దోచేశారు
◆ డీసీసీబీలో రూ.కోట్ల మొండి బకాయిలు
◆ లీగల్ చర్యలకు వెనకడుగేస్తున్న అధికారులు

ఈనాడు, కడప: 2019 వైకాపా అధికారంలోకి వచ్చే నాటికి జిల్లా సహకార కేంద్ర బ్యాంకు(డీసీసీబీ) మొండి బకాయిలు రూ. 189 కోట్లు.. ఆ పార్టీ గద్దె దిగే నాటికి ఆ మొత్తం రూ. 590 కోట్లకు చేరింది. సాధారణంగా బ్యాంకులకు రూ. వందల్లో బకాయి ఉంటేనే ముక్కు పిండి వసూలు చేస్తారు. డీసీసీబీ అధికారులు మాత్రం రూ. కోట్లలో ఉన్నప్పటికీ వసూలుకు పటిష్ఠ చర్యలు చేపట్టడం లేదు. దీంతో రుణాల పేరిట నిధుల్ని స్వాహా చేశారా? లేదంటే తిరిగి వసూలుకు ఎందుకు ప్రయత్నించడం లేదు? మొండి బకాయిదారులకు లీగల్ నోటీసులు ఎందుకు జారీ చేయడం లేదు? బోగస్ కాబట్టే వెనకడుగు వేస్తున్నారా? ఇందులో ఉన్నతాధికారుల నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు పాత్ర ఉందా? అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. తాజా పరిణామాలు, గణాంకాలను పరిశీలిస్తే అవే నిజమనిపిస్తోంది.

కడపలోని డీసీసీబీ కార్యాలయం

- ● జిల్లాలోని పీఏసీఎస్‌లు: 47
- ● మొత్తం బకాయిలు: రూ. 988,92,50,149
- ● అసలు: రూ. 428,25,22,511
- ● వడ్డీ: రూ. 182,39,20,098
- ● మొండి బకాయిలు: రూ. 610,64,42,609
- ● లీగల్ నోటీసులు జారీ చేసిన రుణాల విలువ: రూ. 29,17,51,00

ఫోర్జరీ పత్రాలతో దందా

వైకాపా హయాంలో కొందరు అనేక డీసీసీబీని తమ అక్రమాలకు వేదికగా మార్చుకున్నారు. ప్రభుత్వ భూములకు ఫోర్జరీ పత్రాలతో రిజిస్ట్రేషన్లు చేసుకుని రుణాలు పొందారు. ఆపై చెల్లించకుండా ముఖం చాటేశారు. కొందరైతే వేలం వేసిన ప్రభుత్వ భూములను రుణ గ్రహీతలే కొనుగోలు చేశారు. తద్వారా వాటిని అధికారికంగా సొంతం చేసుకునే కుతంత్రాలు సాగించారు. వేలంలోనూ బకాయికి సరిపడా మొత్తం లభించక పీఏసీఎస్‌లు నష్టపోయాయి.

సంఘాలకు నోటీసుల జారీ

ఇటీవల డీసీసీబీపై కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ సమీక్షించారు. మొండి బకాయిలు రాబట్టడానికి వెంటనే చర్యలు చేపట్టాలని, ఈ విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా సహకార అధికారి వెంకట సుబ్బయ్యకు సూచనలు చేశారు. ఈ మేరకు డీసీవో అన్ని సహకార సంఘాలకు నోటీసులు జారీ చేశారు. మొండి బకాయిదారులకు నోటీసులు వంద శాతం ఇచ్చి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.

ఈ చర్యల మర్మమేమి?!

వరుసగా మూడు కంతులు(ఏడాదిన్నర వరకు) చెల్లించకపోతే లీగల్ నోటీసులు ఇచ్చి ఆస్తుల్ని జప్తు చేసే ప్రయత్నం ద్వారా హెచ్చరికలు చేయాలి. ఈ దిశగా చాలా సొసైటీలు ముందుకు రావడం లేదు. రుణ మంజూరులో బ్యాంకు ఉన్నతాధికారులు వైకాపాతో అంటకాగారనే ఆరోపణలున్నాయి. తద్వారానే బోగస్‌వి ఎక్కువగా ఇచ్చారని తెలుస్తోంది. దీర్ఘకాలికంగా రుణాలు చెల్లించని వారి వివరాలూ బయటపెట్టడం లేదు.

అభిషేక ప్రియుడి గ్రామోత్సవం

ప్రొద్దుటూరుపట్టణం, న్యూస్‌టుడే: ప్రొద్దుటూరు పట్టణంలో అయ్యప్పస్వామి గ్రామోత్సవాన్ని శుక్రవారం రాత్రి వేడుకగా నిర్వహించారు. తొలుత అయ్యప్పస్వామి ఉత్సవమూర్తిని ప్రత్యేకంగా అలంకరించారు. ఆపై హంస వాహనంపై కొలువుదీర్చారు. అమ్మవారిశాల నుంచి పురవీధుల్లో భక్తజన సందోహం మధ్య ఊరేగించారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన మంగళ వాయిద్యాలు, కేరళ సింగార మేళం, మహిళల కోలాటం, కళాకారుల వేషధారణలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. గ్రామోత్సవంలో భాగంగా మహిళలు దీపాలు చేతబట్టుకొని అయ్యప్ప స్వామి నామస్మరణం చేస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఉరకలేసిన స్వాగతోత్సాహం

కడప నగర శివారు సీకేదిన్నె మండల పరిధిలోని ఓ ఫార్మసీ కళాశాలలో స్వాగత వేడుకలను శుక్రవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు అన్నీ తామై కార్యక్రమాన్ని ఉరకలెత్తించారు. శాస్త్రీయ నృత్యంతో పాటు పలు పాటలకు నృత్యాలు చేశారు. దేశభక్తి గేయాలతో పాటు సినీ పాటలు ఆలపించారు. సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. ఫార్మసీ రంగంలో సమాజం గర్వించే స్థాయికి ఎదగాలని విద్యార్థులకు వక్తలు ఉద్బోధించారు.**- న్యూస్‌టుడే. చింతకొమ్మదిన్నె**

అందాల తార.. వెలిగిన వేళ

క్రిస్మస్ పర్వదినం సమీపిస్తుండటంతో క్రైస్తవ సోదరుల్లో సందడి మొదలైంది. క్రీస్తు జననానికి సూచికగా చర్చిలు, ఇళ్ల వద్ద క్రిస్మస్ స్టార్‌లను ఏర్పాటు చేసుకుంటున్నారు. మైదుకూరు పట్టణం బద్వేలు రోడ్డులోని ఆర్సీఎం చర్చి వద్ద ఏర్పాటు చేసిన నక్షత్రాన్ని చిత్రంలో చూడొచ్చు. **- న్యూస్‌టుడే, మైదుకూరు**

సురేషు.. కొలువుదీరుతూనే షాకు

కడప నగరపాలక, న్యూస్‌టుడే: రాజకీయ ఉత్కంఠకు తెర దింపుతూ కడప నగర పాలక సంస్థ మేయర్ ఎన్నిక ప్రక్రియను హైకోర్టు ఆదేశాలతో గురువారం నిర్వహించారు. కొత్త మేయర్‌గా పాకా సురేష్‌ను వైకాపా కార్పొరేటర్లు ఎన్నుకున్నారు. బాధ్యతలు చేపట్టిన రోజే అతనికి అజ్ఞాత వ్యక్తులు షాకిచ్చారు. ఆస్తి పన్ను చెల్లించని వ్యక్తిని నగర మేయర్‌గా ఎన్నుకున్నారంటూ నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. గత పది సంవత్సరాల నుంచి సొంతింటికి పన్ను కట్టలేదని. . కార్పొరేషన్ ఆదాయానికి గండి కొట్టారని.. ఈయనే కొత్త మేయర్ అని అందులో పేర్కొన్నారు. రోడ్లు వేయని పాత మేయర్.. రోడ్లపై రోడ్లు వేస్తున్న కొత్త మేయర్.. నవ్విపోదురు గాక అంటూ చురకలూ అంటించారు. ఈ ఫ్లెక్సీలు నగర వాసులతో పాటు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

పన్ను కట్టని వారు మేయరయ్యారంటూ ఫ్లెక్సీలు

అవన్నీ నిరాధార ఆరోపణలు

ఫ్లెక్సీలపై మేయర్ సురేష్ స్పందించారు. విలేకరులతో మాట్లాడారు. తన ఎన్నికను జీర్ణించుకోలేని కొందరు 'నన్నెవర్రా అడిగేది పన్ను కట్టనే కట్టను' అని ఫ్లెక్సీలు కట్టారని అన్నారు. తన తల్లి పేరుతో ఉన్న భవానికి రూ. 12 వేలు పన్ను కట్టేవాళ్లమని చెప్పారు. ఏరియా డెవలప్‌మెంట్ ప్లాన్ పేరుతో 2023లో పన్ను రూ. 60 వేలకు పెంచుతూ నోటీసులు జారీ చేయడంతో పెంపునకు కారణాలు తెలపాలని కమిషనర్, ఇతర అధికారులకు అప్పీల్ చేసినట్లు తెలిపారు. పన్ను రూ. 37 వేలకు తగ్గించాలని రెవెన్యూ అధికారులను కమిషనర్ ఆదేశించినప్పటికీ.. సదరు నోటీసులు తనకు చేరలేదని వివరించారు. వ్యక్తిగత ద్వేషంతో నిరాధార ఆరోపణలు చేస్తూ ఫ్లెక్సీలు కట్టి సమయాన్ని వృథా చేయొద్దని హితవు పలికారు.

టెట్‌కు 1,349 మంది హాజరు

కడప విద్య, న్యూస్‌టుడే: జిల్లావ్యాప్తంగా నిర్దేశించిన పరీక్షా కేంద్రాల్లో శుక్రవారం ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) నిర్వహించారు. ఉదయం 710 మంది అభ్యర్థులకుగాను 664 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం 710 మందికిగాను 685 మంది పరీక్ష రాశారు. జిల్లా విద్యాశాఖాధికారి షంషుద్దీన్ పలు పరీక్షా కేంద్రాలను పరిశీలించారు.

బెంగళూరులో వ్యర్థం.. కడపలో ఇంధనం

బెంగళూరు, న్యూస్‌టుడే: బెంగళూరు నగరంలో నిత్యం టన్నులకొద్దీ చెత్త పోగవుతోంది. ఇందులోని లోవాల్యూ ప్లాస్టిక్(ఎల్‌వీసీ)ను కడప జిల్లాలోని సిమెంట్ కంపెనీలకు సరఫరా చేయాలని బెంగళూరు చెత్త నిర్వహణ సంస్థ(బీఎస్‌డబ్ల్యూఎంఎల్) నిర్ణయించింది. ఈ నెల 15 నుంచి దాల్మియా సిమెంట్ కంపెనీకి నిత్యం 300 నుంచి 350 టన్నుల వరకు ఎల్‌వీసీని సరఫరా చేయనున్నట్లు బీఎస్‌డబ్ల్యూఎంఎల్ సీఈవో కరీ గౌడ తెలిపారు. ఈ చెత్తను కంపెనీలో ఇంధనంగా వినియోగించనున్నారు.

పట్టణాలకు కనక మహాలక్ష్మి

రూ. 965.45 కోట్లతో పురపాలకాల అభివృద్ధి

మైదుకూరు, న్యూస్‌టుడే: అమృత్ పథకం కింద జిల్లాలోని కడప నగరంతో పాటు మైదుకూరు, బద్వేలు, జమ్మలమడుగు, ఎర్రగుంట్ల పురపాలకల్లో రూ. 965. 45 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. తాగునీటి పథకాలు, మురుగు నీటి శుద్ధి, చెరువుల ఆధునికీకరణ చేయనున్నారు. మంజూరు చేసిన అభివృద్ధి పనులను మున్సిపల్ శాఖలోని ప్రజారోగ్య విభాగం ఒకే ప్యాకేజీగా టెండర్లు పిలవనుంది. దక్కించుకున్న గుత్తేదారులు రెండేళ్లలో పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ సకాలంలో పూర్తయితే ప్రజలకు తాగునీటి కష్టాలు తీరనున్నాయి. చెరువుల అభివృద్ధితో భూగర్భ జలాలు పెరగనున్నాయి.
● మైదుకూరు పురపాలకకు సంబంధించి ఇంటింటికి తాగునీరు అందించేందుకు తెలుగుగంగలో భాగమైన రెండో ఉప జలాశయం నుంచి ఏర్పాటు చేసే తాగునీటి పథకంతోపాటు శెట్టివారిపల్లె చెరువును అభివృద్ధి చేయనున్నారు.

ఇవీ చేపట్టనున్న పనులు

జమ్మలమడుగులో తాగునీటి పథకాన్ని ఆధునికీకరిస్తారు. ఎర్రగుంట్లలో ఇంటింటికి తాగునీరు అందించే పథకం ఏర్పాటు చేస్తారు. ● బద్వేలులో తాగునీటి పథకం అభివృద్ధితో పాటు నాగులచెరువును ఆధునికీకరిస్తారు. ● కడప నగరానికి సంబంధించి బ్రహ్మం సాగర్ జలాశయం నుంచి తాగునీటి పథకం ఏర్పాటు, పుట్లంపల్లె, దేవుని కడప చెరువుల ఆధునికీకరణ, రూ. 70.82 కోట్లతో మురుగు నీటి శుద్ధి ప్లాంట్ నిర్మిస్తారు.

కేటాయించిన నిధుల వివరాలు ఇలా (రూ.లక్షల్లో)...

పురపాలక	తాగునీటి సరఫరా	చెరువుల ఆధునికీకరణ
మైదుకూరు	99.70	2.20
బద్వేలు	100.24	2.20
ఎర్రగుంట్ల	2.14	--
జమ్మలమడుగు	12.47	--
కడప	592.23	83.45

సోమశిలలో వలపన్నిన అక్రమం

వెనుక జలాల్లో ఇష్టారీతిన చేపల వేట

ఒంటిమిట్ట, న్యూస్‌టుడే: సోమశిల వెనుక జలాల్లో మత్స్య సంపదను కొందరు అడ్డగోలుగా దోచేస్తున్నారు. అపార జలచరాలను నిర్విరామంగా వల పన్ని పట్టేస్తున్నారు. నిషేధిత 'అలివి' వలను విసురుతూ చిరు చేపలను మింగేస్తున్నారు. స్వార్థపరుల దురాశ, నిద్రావస్థలో జోగుతున్న నిఘా వ్యవస్థతో విలువైన సంపద తరిగిపోతోంది. జిల్లా సరిహద్దుల నుంచి తరలిపోతోంది.

ఎండిన చేపలను గ్రేడింగ్ చేస్తున్న మత్స్యకారులు

● **ఇతర జిల్లాల నుంచి జాలరులు:** ఒంటిమిట్ట మండలంలోని ముంపు గ్రామాలైన బేస్తపల్లి, పాత, కొత్త కుడమలూరు, బందారుపల్లె, కోటపాడు, పొన్నాపల్లి, ఉప్పరపల్లి, పాత మాధవరం, కొండమాచుపల్లె, కలికిరి, మదిలేగడ్డ, గుండ్లమాడ ప్రాంతాల్లో కొందరు చేపల వేట సాగిస్తున్నారు. ఇందుకుగాను విశాఖపట్నం, అనకాపల్లి, శ్రీకాకుళం, విజయనగరం, నెల్లూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కాకినాడ, ఏలూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల నుంచి మత్స్యకారులను రప్పించారు. నివాసానికి పెనుశిల నరసింహ అభయారణ్యం ప్రాంతంలో అనధికారికంగా గుడారాలను ఏర్పాటు చేశారు.

జేబులు నింపుకొంటున్నారు

వెనుక జలాల్లో కృష్ణబొచ్చే, ఎర్రమోసు, శీలావతి, బంగారు తీగ, గడ్డి, కాకి గండి, జల్ల, దొమ్మ, ఒలికి తట్ల, క్షీరమేను రకాలు ఎక్కువ. 25 మి.మీ తక్కువ పరిమాణం ఉన్న అలివి వలను వాడకుండా ప్రభుత్వం గతంలో నిషేధించింది. అయినా అక్రమార్కులు పట్టించుకోవడం లేదు. ఒక వల 300 మీటర్ల నుంచి కిలో మీటరు పొడవు మేర నీటిలో వదులుతున్నారు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో మత్స్య సంపదను ఊడ్చేస్తున్నారు. దొరికిన చేపలను నావల్లో తెచ్చి ఆరబోస్తున్నారు. ఎండిన తర్వాత మార్కెట్‌కు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. గత మూడు వారాలుగా ఈ దోపిడీ పర్వం సాగుతోంది.

● **నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు:** సోమశిల వెనుక జలాల్లో నిషేధిత అలివి వలతో చేపల వేట సాగిస్తున్నట్లు మా దృష్టికీ వచ్చింది. క్షేత్రస్థాయిలో నిఘా పెట్టి అక్రమ వేటను అడ్డుకుంటాం. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తాం. లైసెన్స్ పొందిన మత్స్యకారులే చేపల వేట సాగించాలి.

- కె.నాగయ్య, ఇన్‌ఛార్జి ఉప సంచాలకుడు, మత్స్యశాఖ, కడప

జ్ఞాపకాల మదిలో...

జాతస్య హిధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృత్యస్యచ
తస్మాద పరిహార్యేర్థే నత్వం శోచితు మర్హసి

మీరు చూపిన ఆత్మీయత ..
అనురాగం మా అభివృద్ధికి వేసిన పూబాట
మీరు భౌతికంగా దూరమైనా మా చెంత ఉన్నట్లే ఉంది.
ఏమిచ్చి రుణం తీర్చుకోము మా యదలోతుల్లోని
భావాలను అక్షర రూపంలో
నివేదించడం తప్ప

ప్రకటనలపై జి.ఎస్.టి. 5% అదనం

స్మృతి, వర్ధంతి, జయంతి ప్రకటనల వివరాలకు
ఈనాడు కార్యాలయము, ఆలంఖాన్‌పల్లి, కడప.
కడప : ✆ 99899 97626

తలరాత మార్చుకో విద్యార్థీ

చేతిరాత సాధన చేయిస్తున్న ఉపాధ్యాయులు శ్రీనివాసులరెడ్డి

కమలాపురం, న్యూస్‌టుడే: 'మావాడు బాగా చదువుతాడు. మార్కులే రావడం లేదు. ఎందుకో తెలియడం లేదు' ఇవీ చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల గురించి తరచూ చెప్పే మాటలు. ఇందుకు చేతిరాత కూడా ఒక కారణం అనే విషయాన్ని పలువురు గుర్తించడం లేదు. 'రాత బాగుంటే గీత బాగుంటుంది' అనే నానుడి విద్యార్థులకు 'అక్షరాలా' సరిపోతుంది. మంచి మార్కులకు అక్షరాలూ ఆయుధాలుగా పనిచేస్తాయి మరి.

● **సాధనతోనే సాధ్యం..:** సమయపాలన, సహనానికి దస్తూరి ఓ సూచిక. మంచి రాత రాసే విద్యార్థులే దాదాపు 'ప్రథమలు'గా నిలుస్తుంటారు. మార్చి 16 నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షల నేపథ్యంలో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే చేతిరాతనూ సాధన చేయిస్తున్నారు.

● **ఇలా చేస్తే మేలు:** ● రెండు పదాల మధ్య ఒక అక్షరం లేదా '0' పట్టేంత ఖాళీ స్థలంతో రాయాలి. రెండు వరుసల మధ్య అర అంగుళం దూరం వదలాలి. ● అంటుకున్నట్లు కాకుండా ప్రతి అక్షరం ఒకే పరిమాణంలో రాయాలి. ● పెన్నును బిగుసు కున్నట్లు కాకుండా మామూలుగా పట్టుకోవాలి. ● అక్షరాల స్పష్టతకు ప్రాముఖ్యమివ్వాలి.

(c) eenadu

అశ్వవాహనంపై ఈశ్వరీ మహాదేవి దర్శనం

బ్రహ్మంగారిమఠం, న్యూస్‌టుడే: ఈశ్వరీమహాదేవి ఆరాధనా గురుపూజా మహోత్సవం సందర్భంగా శుక్రవారం అమ్మవారు అశ్వవాహనం, సింహవాహనాలపై భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారికి మఠాధిపతి వీరశివకుమారస్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అశ్వవాహనంపై భక్తులకు దర్శనమిస్తున్న ఈశ్వరీ మహాదేవి అమ్మవారు

గండి రోడ్డు విస్తరణ పనులకు గ్రహణం

- గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో మానని గాయం
- కూటమి ప్రభుత్వంపై ఆశలు

వేంపల్లె, న్యూస్‌టుడే: గండిరోడ్డు విస్తరణ పనులకు గ్రహణం పట్టింది. సకాలంలో నిధులు విడుదల చేయకపోవడంతో ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్థానిక నాలుగు రోడ్ల కూడలి నుంచి గండి రోడ్డులోని పెట్రోల్ బంకు వరకు ఉన్న 900 మీటర్ల రోడ్డు ఇరుకుగా ఉంది. ఈ మార్గం ఎప్పుడూ వాహనాల రద్దీతో ఉండటంతో ట్రాఫిక్ సమస్య తరచూ ఉత్పన్నమవుతోంది. దీంతో ఈ రోడ్డును 72 అడుగుల మేర విస్తరించాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. 2023 డిసెంబర్‌లో రాష్ట్ర హైవే నిధుల కింద రూ.39 కోట్ల నిధులు మంజూరు చేసినా నేటికీ పూర్తి కాలేదు. కూటమి ప్రభుత్వం పూర్తి చేయాలని కోరుతున్నారు.

ఇదీ పరిస్థితి!

★ రహదారి విస్తరణలో ఇళ్లు, స్థలాలు కోల్పోయిన వారికి రూ.26 కోట్ల పరిహారం ఇవ్వగా ఇంకా కొందరికి పరిహారం ఇవ్వాల్సి ఉంది. ఈ మార్గంలో రోడ్డుకు ఇరువైపులా 1,800 మీటర్ల మురుగు కాలువ నిర్మించాల్సి ఉండగా పనులు చేపట్టిన గుత్తేదారు కేవలం 400 మీటర్ల కాలువలు నిర్మించి 10 శాతం మాత్రమే పనులు పూర్తి చేశారు. ఇంతలో సార్వత్రిక ఎన్నికలు రావడం, 25 శాతం పనులు పూర్తయిన తర్వాత ఆపేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో ఈ రోడ్డు విస్తరణ పనులకు గ్రహణం పట్టింది. ఈ అసంపూర్తి రోడ్ల పనులతో 20 నెలలుగా వాహనదారులు, పాదచారులు రోడ్లపై రేగుతున్న దుమ్ముతో అవస్థలు పడుతున్నారు.

★ ఈ విషయమై వేంపల్లె రోడ్లు, భవనాల శాఖ ఏఈ మనోహర్‌రెడ్డిలను వివరణ కోరగా.. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన గండిరోడ్ల విస్తరణ పనుల టెండర్ రద్దైందన్నారు. మళ్లీ కొత్తగా ఈ రోడ్డు విస్తరణ పనులను తాజా ధరల ప్రకారం ప్రతిపాదనలు తయారు చేసి నిధుల మంజూరుకు ప్రభుత్వానికి నివేదించాలన్నారు. ఈ విషయంలో ఉన్నతాధికారు ఆదేశాలతో ముందుకెళ్తామన్నారు.

వేంపల్లె గండిరోడ్డులో అసంపూర్తిగా నిలిచిన విస్తరణ పనులు

పెళ్లి సంబంధాల కోసం వెతుకుతున్నారా..

అన్ని కులాల కన్వర్టెడ్ క్రిస్టియన్ అవివాహితులకు సువర్ణావకాశం



నేడు, రేపు అన్ని కులాల కన్వర్టెడ్ క్రిస్టియన్ అవివాహిత వధూవరులకు ఈనాడు పెళ్లిపందిరి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్

తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదిక అయిన 'ఈనాడు పెళ్లిపందిరి' అన్ని కులాల కన్వర్టెడ్ క్రిస్టియన్ అవివాహిత వధూవరులకు ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం నిర్వహిస్తుంది. వివాహం కోసం ఎదురు చూస్తున్న వధూవరులతో పాటు సంబంధిత కుటుంబీకులు నేడు (శనివారం, డిసెంబర్ 13న), రేపు (ఆదివారం, డిసెంబర్ 14న) ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 5.30 గం. వరకు తమ ప్రొఫైల్‌ను ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు.

మరిన్ని వివరాలకు 9154366099 & 9154772006 ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చు

● వధూవరుల బయోడేటా & ఫొటోలను పక్కన ఇచ్చిన వాట్సాప్ నంబర్లకు పంపి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్‌ను ఫోన్‌లో యాప్ ద్వారా కూడా చూసుకోవచ్చు.

నేరాల కట్టడికి సీసీ కెమెరాలు కీలకం

ప్రొద్దుటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: నేరాలను కట్టడి చేసేందుకు పోలీస్ శాఖకు సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయని కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ తెలిపారు. ప్రొద్దుటూరులోని రెండో రాణాలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని శుక్రవారం సాయంత్రం జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్‌తో కలిసి డీఐజీ పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా సీసీ కెమెరాల పనితీరును డీఎస్పీ భావనను అడిగి తెలుసుకున్నారు. అనంతరం 8 బ్లూకోల్ట్స్ ద్విచక్రవాహనాలను ప్రారంభించి సిబ్బందికి శిరస్త్రాణాలను అందజేశారు. సీసీ కెమెరాలను ఏర్పాటుచేసిన రెండో పట్టణ రాణా సీఐ సదాశివయ్య, సిబ్బందిని అభినందించి ప్రశంసాపత్రాలు ప్రదానం చేశారు. కెమెరాలకు రూ.23 లక్షలు అందజేసిన ముఖ్య దాత తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సురేష్ నాయుడు, ప్రొద్దుటూరు ఐఎంఏ కార్యదర్శి డాక్టర్ వరుణ్‌కుమార్‌రెడ్డి, మరికొందరి దాతలను వేదికపై డీఐజీ శాలువాతో సన్మానించి ధన్యవాదాలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ పట్టణంలో మొత్తం 15 ప్రధాన కూడళ్లలో 123 కెమెరాలను ఏర్పాటు చేసి వాటిని కమాండ్ కంట్రోల్‌కు అనుసంధానించినట్లు చెప్పారు. అవి నిరంతరం పనిచేస్తాయన్నారు. ఆటోమేటిక్ నంబర్‌ప్లేట్ల గుర్తింపు కెమెరాలు, ఎల్‌హెచ్‌ఎంఎస్ తదితర కెమెరాలు ఉన్నాయన్నారు. కడప అడిషనల్ ఎస్పీ ప్రకాష్‌బాబు, జమ్మలమడుగు డీఎస్పీ వెంకటేశ్వరరావు, సీఐలు నాగభూషణ్, రాజగోపాల్, వేణుగోపాల్, ఎస్.ఐలు, సిబ్బంది, దాతలు పాల్గొన్నారు.

సీసీ కెమెరాల పనితీరును పరిశీలిస్తున్న డీఐజీ కోయ ప్రవీణ్, ఎస్పీ నచికేత్ విశ్వనాథ్, పోలీసు అధికారులు

జగన్ రాజకీయ పతనం మొదలు

● గండికోట ఉత్సవాలకు హాజరుకానున్న సీఎం

జమ్మలమడుగులో మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, చిత్రంలో బీజేవైఎం నేత రాజేష్

జమ్మలమడుగు, న్యూస్‌టుడే: జగన్‌కు రాజకీయ పతనం ప్రారంభమైందని ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి తెలిపారు. శుక్రవారం భాజపా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 10వ తేదీ రాత్రి నాంపల్లి సీబీఐ కోర్టులో జడ్జి తీర్పు ఇస్తే సొంత పత్రికలో సూక్ష్మంగా రాశారని విమర్శించారు. వివేకా హత్యకు కొద్ది రోజుల ముందు అర్ధరాత్రి 2 గంటలకు ఏమి జరిగింది, ఆ సమయంలో ఎవరెవరు ఎవరితో మాట్లాడారు. ఆ విషయాలను ఎవరికి చేరవేశారో అవన్నీ త్వరలో తేటతెల్లమవుతాయని అన్నారు. కూటమి మరింత బలపడి జగన్‌కు సూపర్ చెక్ పెట్టబోతున్నట్లు చెప్పారు. ఇక ఎన్నికల తర్వాత ముద్దనూరులో ఎంపీ అవినాష్‌రెడ్డి మాట్లాడుతూ అయిదుగురు మహిళలు వైకాపా కార్యకర్తలపై స్ఫూర్తి నింపినట్టు చెప్పారని, అంతటివారు కాకుండా, కార్యకర్తలను భయపెడుతున్నారే కదా అని ప్రశ్నించారు. రామసుబ్బారెడ్డి ఎక్కువగానే ఎక్కడ ఓటమేనని తేల్చి చెప్పారు. గండికోటలో జనవరి 9, 10, 11న తేదీల్లో జరిగే వారసత్వ ఉత్సవాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరవుతున్నట్లు తెలిపారు. ఆలోగా కొన్ని ముఖ్యమైన అభివృద్ధి పనులను పూర్తి చేస్తామన్నారు. కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ రాజేష్ పాల్గొన్నారు.

మాట్లాడుతున్న కడప డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ రాజేష్

బీమా సంకల్ప్ 2.0లో సత్తా చాటాలి

కడప ఏడురోడ్లు, న్యూస్‌టుడే: ఆలిండియా బీమా సంకల్ప్ 2.0లో భాగంగా కడప పోస్టల్ డివిజన్ సిబ్బంది పీఎల్ఐ, ఆర్‌పీఎల్ఐకి సంబంధించి ఎక్కువ ప్రీమియంలు సాధించాలని కడప డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ రాజేష్ సూచించారు. ఈ మేరకు కడప ప్రధాన తపాలా కార్యాలయంలో శుక్రవారం కడప సౌత్ సబ్‌డివిజన్ పరిధిలో పనిచేసే సబ్ పోస్ట్ మాస్టర్లు, బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్లు, జీడీఎస్ సిబ్బందితో ఆయన సమావేశమయ్యారు. రాజేష్ మాట్లాడుతూ... డిసెంబరు 18, 19, 20 తేదీల్లో ఆలిండియా బీమా సంకల్ప్ 2.0 జరుగుతోందన్నారు. కడప పోస్టల్ డివిజన్‌కు ఈ మూడు రోజుల్లో రూ.2 కోట్ల ప్రీమియంలు సాధించాలనే లక్ష్యం విధించారన్నారు. పీఎల్ఐ, ఆర్‌పీఎల్ఐ ప్రీమియంలను అధిక సంఖ్యలో చేపట్టి జిల్లాను బీమా సంకల్ప్ 2.0లో ప్రథమ స్థానంలో నిలిచేలా చూడాలన్నారు. సమావేశంలో ఎఎస్‌పీలు విజయభాస్కర్, భాస్కర్‌రెడ్డి, సౌత్ సబ్‌డివిజన్ పోస్టల్ ఇన్‌స్పెక్టరు నాగవేణి, పీఎల్ఐ డెవలప్‌మెంట్ అధికారి మునాఫ్, సబ్ పోస్టుమాస్టర్లు సుబ్బారెడ్డి, భానుకృష్ణ, గణేష్‌రెడ్డి, సంధ్య, రియాజ్‌బాషా, పద్మనాభరావు పాల్గొన్నారు.

సివిల్ సప్లయ్ కార్పొరేషన్ డైరెక్టర్‌గా సుబ్బరాయుడు

అరవిందనగర్ (కడప), న్యూస్‌టుడే: రాష్ట్ర సివిల్ సప్లయ్ కార్పొరేషన్ డైరెక్టర్‌గా కడప నగరానికి చెందిన చిట్టిబోయిన సుబ్బరాయుడు యాదవ్‌ను పార్టీ అధిష్ఠానం నియమించింది. కడప అసెంబ్లీలో తెదేపా తరఫున క్రియాశీలకంగా వ్యవహరించారు. యాదవ సంఘం అధ్యక్షుడిగా పని చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనకు డైరెక్టర్ పదవి ఇచ్చిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌లతో పాటు సహకరించిన ఎమ్మెల్యే మాధవి, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు.

ఉపాధ్యాయుల త్రోబాల్ పోటీల్లో విజేత కడప

కడప క్రీడలు, న్యూస్‌టుడే: కెఎస్ఆర్ఎం మైదానంలో ఉపాధ్యాయుల త్రోబాల్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ గురువారం జరిగింది. ఈ మ్యాచ్‌లో కడప-కమలాపురం జట్లు పోటీ పడ్డాయి. ఇందులో కడప జట్టు విజేతగా.. కమలాపురం జట్టు రన్నరప్‌గా నిలిచాయి. వీరికి కడప డిప్యూటీ డీఈవో రాజగోపాల్‌రెడ్డి ట్రోఫీలు అందించారు. ఈ టోర్నీలో బెస్ట్ త్రోబాల్ ప్లేయర్స్‌గా వెంకటలక్ష్మి, అనిత, మునిరత్న, అనురాధలు నిలిచారు. ఆ నలుగురికి కూడా బెస్ట్ ప్లేయర్స్‌గా మెమెంటోలు అందించారు. కేఎస్ఆర్ఎం మైదానంలో ఉపాధ్యాయులకు క్రికెట్ పోటీలు కొనసాగాయి. కార్యక్రమంలో కడప డివిజన్ కోఆర్డినేటర్ గంగాధర్‌నాయక్, ఏపీ పీఈటీస్-ఎస్ పీఈ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు శివశంకర్‌రెడ్డి, ఎంఈవోలు సుభాషిణి, విజయారెడ్డి పాల్గొన్నారు.

త్రోబాల్ పోటీల్లో విజేత కడప జట్టు

రిమ్స్‌లో ఏడుగురు సిబ్బందికి నోటీసులు

● 15న విచారణకు హాజరు కావాలంటూ ఆదేశాలు

ఈనాడు, కడప: కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (రిమ్స్) కేంద్రంగా సదరం ధ్రువీకరణ పత్రాల జారీ, పునఃపరిశీలనలో జరిగిన అవినీతి అక్రమాలపై విచారణకు ఆదేశిస్తూ ఆసుపత్రి యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 6న 'ఈనాడు'లో 'సదరం.. అక్రమార్కులకు అంకితం' శీర్షికతో ప్రచురితమైన కథనానికి ఆసుపత్రి ఉన్నతాధికారులు స్పందించారు. విచారణలో భాగంగా జూనియర్ అసిస్టెంట్ జి.ప్రభాకర్, రికార్డ్ అసిస్టెంట్ (ఎంఆర్‌డీ) ఎ.మునీంద్ర, డ్రైవర్ బాయ్ పెంచలయ్య, అటెండర్ నాగేందర్, స్టాఫ్ నర్సు గంగా ప్రసాద్, ఈఎన్‌టీ విభాగం అటెండర్ నరసింహ, ఓపీ అటెండర్ ఉదయకుమార్‌లకు నోటీసులిచ్చారు. ఈ నెల 15న ఉదయం 10.30 గంటలకు జరిగే విచారణకు అవసరమైన అన్ని రికార్డులు వెంట తెచ్చుకోవాలని సూచించారు.

సీపీ బ్రౌన్ సేవలు చిరస్మరణీయం

అరవిందనగర్ (కడప), న్యూస్‌టుడే: తెలుగు భాషాభివృద్ధికి సీపీ బ్రౌన్ సేవలు మరువలేనివని యోగివేమన విశ్వవిద్యాలయం వీసీ రాజశేఖర్ అన్నారు. సీపీబ్రౌన్ వర్ధంతిని పురస్కరించుకుని సీపీబ్రౌన్ పరిశోధన కేంద్రంలో శుక్రవారం ముగింపు సమావేశం నిర్వహించారు. అంతకు ముందు ఆయన రాజీవ్ మార్గ్‌లోని బ్రౌన్ విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ.. తెలుగు సాహిత్యాన్ని పరిరక్షించి మనకందించిన బ్రౌన్ తెలుగు వెలుగుల జీవన జ్యోతి అని కొనియాడారు. 15 మంది పండితులను పోషించి కడపలో ఆయన సాహిత్య యజ్ఞాన్ని నిర్వహించారని గుర్తు చేశారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ పద్మ, పరిశోధన కేంద్రం సంచాలకుల పాల్గొని, తానా పూర్వ అధ్యక్షుడు తోటకూర ప్రసాద్, శ్యామసుందరమూర్తి, భూతపురి గోపాలకృష్ణ, చింతకుంట శివారెడ్డి, జానుమద్ది విజయభాస్కర్, పుత్తా బాలిరెడ్డి, వెల్లాల వెంకటేశ్వరరావు, రాజారెడ్డి, సుబ్బరాయుడు, చెంచిరెడ్డి పాల్గొన్నారు.

బ్రౌన్ విగ్రహానికి అంజలి ఘటిస్తున్న వైవీయూ వీసీ రాజశేఖర్

అంగన్‌వాడీల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఉద్యమాలు

కలెక్టరేట్ ఎదుట బైఠాయించిన అంగన్‌వాడీ కార్యకర్తలు

జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే: అంగన్‌వాడీల సమస్యలు పరిష్కారమయ్యే వరకు ఉద్యమాన్ని ఆపేదిలేదని పలువురు నాయకులు హెచ్చరించారు. కడప కలెక్టరేట్ ఎదుట శుక్రవారం ఏఐటీయూసీ, సీఐటీయూ సంఘాల అంగన్‌వాడీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కామనూరు శ్రీనివాసులరెడ్డి, మనోహర్, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్.నాగసుబ్బారెడ్డి, కేసీ బాదుల్లా అంగన్‌వాడీల సంఘం మంజుల, లక్ష్మీదేవి తదితరులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్యంగా ఉన్నారన్నారు. అంగన్‌వాడీలకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని.. అర్హులకు ఉద్యోగోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అంగన్‌వాడీల సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.

నేడు వాజ్‌పేయీ విగ్రహావిష్కరణ

కడప చిన్నచౌకు, న్యూస్‌టుడే: అటల్-మోదీ సుపరిపాలన యాత్రలో భాగంగా శనివారం నగరంలోని ఎర్రముక్కపల్లె వద్ద దివంగత ప్రధానమంత్రి వాజ్‌పేయీ విగ్రహాన్ని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ప్రారంభించనున్నారని బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు బొమ్మన విజయ్ తెలిపారు. కడప ఎన్జీవో కాలనీలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మాట్లాడారు. ఈ నెల 11 నుంచి ప్రారంభమైన అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర శనివారానికి కడపకు రానున్నట్లు చెప్పారు. మధ్యాహ్నం 3.30 గంటలకు వినాయకనగర్ నుంచి ఎర్రముక్కపల్లె వరకు ద్విచక్ర వాహనాల ర్యాలీ ఉంటుందన్నారు. ఈ కార్యక్రమానికి కూటమి నాయకులు, ప్రజలు హాజరు కావాలన్నారు.

వివాహితకు సైబర్ నేరగాళ్ల టోకరా

పులివెందుల, న్యూస్‌టుడే: ఓ వివాహిత నుంచి సైబర్ నేరగాళ్లు పలు దఫాలుగా రూ.14.80 లక్షలు కాజేశారు. సీఐ సీతారామిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన మహిళ సామాజిక మాధ్యమంలో రీల్స్ చూస్తుండగా ఇంటి వద్దనే ఉద్యోగం చేసుకుంటూ సంపాదించుకోవచ్చనే నోటిఫికేషన్ కనిపించింది. ఆన్‌లైన్‌లోనే ఉద్యోగం చేయొచ్చని నమ్మిన ఆమె తన వివరాలు నమోదు చేసింది. మొదట వారిచ్చిన టాస్క్ పూర్తి చేయడంతో ఆమె బ్యాంకు ఖాతాకు కొంత నగదు జమ చేశారు. అనంతరం రెండో దశలో వెళ్లాలంటే మరికొంత డబ్బులు కట్టాలని రెండింతల నగదు జమ చేస్తామని చెప్పడంతో ఆమె వారి ఖాతాలకు నగదు జమ చేశారు. ఇలా రెండు నెలలుగా రూ.14.80 లక్షలు పంపించారు. చివరకు మోసపోయినట్లు గ్రహించి శుక్రవారం పోలీసులను ఆశ్రయించారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ వివరించారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే నోటిఫికేషన్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

నేడు జాతీయ లోక్ అదాలత్

కడప న్యాయవిభాగం, న్యూస్‌టుడే: జిల్లా వ్యాప్తంగా శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయసేవాధికార సంస్థ అధ్యక్షులు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.యామిని శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మొత్తం 29 బెంచీలు ఏర్పాటు చేస్తుండగా.. ఒక్కో బెంచీకి ఒక న్యాయమూర్తి, ఇద్దరు సభ్యులు ఉంటారన్నారు. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తామన్నారు. కక్షిదారులు, న్యాయవాదులు, రెవెన్యూ, బ్యాంకు, బీమా, చిట్‌ఫండ్, రవాణా, పోలీసు అధికారులు లోక్ అదాలత్‌ను విజయవంతం చేయాలని ఆ సంస్థ కార్యదర్శి, సీనియర్ జడ్జి బాబా ఫక్రుద్దీన్ కోరారు.

ఫొటో కంట్రిబ్యూటర్లు కావలెను

ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో పటిష్ఠమైన వార్తా వ్యవస్థను కలిగి, తాజా వార్తలను సేకరించి, **ఈనాడు**తో పాటు ఈనాడు.నెట్, ఈటీవీ, ఈటీవీ భారత్ వంటి సంస్థలకు అందిస్తున్న న్యూస్ ఏజెన్సీ 'న్యూస్‌టుడే'కు ఫొటో కంట్రిబ్యూటర్లుగా ఫొటోలు అందించేందుకు ఔత్సాహికులైన యువకులు కావలెను.

అర్హత : ఇంటర్మీడియెట్ / ఏదైనా డిగ్రీ.

వయస్సు : 30 సంవత్సరాల లోపు.

అభిరుచి : ఫొటోల రూపంలో ప్రజా సమస్యలను వెలుగులోకి తేవాలన్న తపన, స్థానికులై, పరిసర ప్రాంతాలపై అవగాహన, కలివిడితనం కలిగి ఉండాలి.

ఫొటో కంట్రిబ్యూటర్లు అవసరమైన ప్రాంతాలు :

◆ కడప ◆ ప్రొద్దుటూరు

సరళమైన తెలుగులో రాయగల నేర్పు, లోకజ్ఞానం, వర్తమాన రాజకీయ-సామాజిక తదితర అంశాలపై అవగాహన, సొంతంగా డిజిటల్ కెమెరా (డీఎస్ఎల్ఆర్), ద్విచక్ర వాహనం కలిగి ఉండాలి. ఆసక్తి గలవారు **13-12-2025 & 14-12-2025** తేదీలలో (శని & ఆదివారం) **ఉదయం 9.30 గం॥ల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 9154991003** ఫోన్ నంబరులో సంప్రదించగలరు.

న్యూస్‌టుడే ప్రైవేట్ లిమిటెడ్
C/o ఈనాడు కార్యాలయం
ఆలంఖాన్‌పల్లె, కడప, Cell: 8008551774.

అనుమానాస్పద స్థితిలో నిట్ ప్రొఫెసర్ మృతి



వెంకటసుబ్బారెడ్డి (పాత చిత్రం)

ధర్మసాగర్, న్యూస్‌టుడే: తెలంగాణ రాష్ట్రం వరంగల్ నిట్ అసోసియేట్ ప్రొఫెసర్ వెంకటసుబ్బారెడ్డి (43) అనుమానాస్పద స్థితిలో జలాశయంలో మృతి చెందిన ఘటన హనుమకొండ జిల్లా ధర్మసాగర్‌లో చోటుచేసుకుంది. సీఐ శ్రీధర్‌రావు వివరాల మేరకు... బద్వేల్‌కు చెందిన పాలగిరి వెంకటసుబ్బారెడ్డి వరంగల్ నిట్‌లో కంప్యూటర్ సైన్స్ అసోసియేట్ ప్రొఫెసర్‌గా పని చేస్తూ కుటుంబ సభ్యులతో నిట్‌లోని వసతి గృహంలోనే ఉంటున్నారు. కొద్ది రోజులుగా మానసిక రుగ్మతతో చికిత్స పొందుతున్నారు. జలాశయం వద్ద సెక్యూరిటీ గార్డులను విచారించగా.. శుక్రవారం ఉదయం 11 గంటలకు రిజర్వాయర్ వద్దకు కొద్ది మంది వచ్చి దిగుతుండగా అడ్డుకున్నామన్నారు. పిండ ప్రదానం చేసి ఐదు నిమిషాల్లో వస్తామని వారు బతిమిలాడితే వెళ్లనిచ్చామని, వారిలో వెంకటసుబ్బారెడ్డి కూడా ఉన్నట్లు తెలిపారు. తిరిగొచ్చే సమయంలో ఆయన లేరు. ఇక్కడ ద్విచక్ర వాహనం వదిలేసి వెళ్లారు. అతను బహిర్భూమికి వెళ్లి ఉండొచ్చని వారు వెళ్లిపోయినట్లు పేర్కొన్నారు. నీటి అంచున చెప్పులు, చరవాణి, వాహనం కీచైన్ ఉందని, అతని కోసం వెతికినా ఫలితం లేకపోయిందన్నారు. ఈ స్థలానికి సీఐ శ్రీధర్‌రావు, ఎస్సై దిలీప్‌కుమార్ పరిశీలించారు. జాలర్ల సహకారంతో నీటిలో వ్యక్తి మృతదేహాన్ని బయటకు తీశారు. ఎలా పడ్డాడనే విషయంపై ఆరా తీస్తున్నామని సీఐ తెలిపారు. ప్రొఫెసర్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని వరంగల్ ఎంజీఎం మార్చురీకి తరలించినట్లు సీఐ తెలిపారు.

ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రి వద్ద గుర్తుతెలియని వ్యక్తి..

ప్రొద్దుటూరు వైద్యం: ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రి వద్ద రోడ్డుపై గుర్తుతెలియని వ్యక్తి (42) మృతి చెంది ఉండగా స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు పరిశీలించి తీవ్రమైన అనారోగ్యంతో మృతిచెంది ఉన్నట్లు గుర్తించి అతని వద్ద వివరాలు తెలిపే ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో మృతదేహాన్ని ఆసుపత్రి మార్చురీకి తరలించారు. సంబంధికులు ఎవరైనా ఉంటే ఆసుపత్రి అవుట్‌పోస్టులో సంప్రదించాలని అవుట్ పోస్టు ఇన్‌ఛార్జి షబ్బీర్ తెలిపారు.

'గంగ' కాలువలో మృతదేహం లభ్యం

కలసపాడు, న్యూస్‌టుడే: స్థానిక పోరుమామిళ్ల ప్రధాన రహదారి దగ్గరలో ఉన్న తెలుగు గంగ డిస్ట్రిబ్యూటరీ కాలువలో శుక్రవారం సాయంత్రం కలసపాడువాసి దస్తగిరి (65) మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. తొలుత అక్కడివారు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలాన్ని ఎస్సై సుభాన్, పోలీసులు పరిశీలించారు. మద్యం తాగే అలవాటు ఉన్న ఇతను ప్రమాదవశాత్తు రెండు రోజుల కిందట కాలువలో పడి ఉండొచ్చని ఎస్సై తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని చెప్పారు.

ప్రథమ చికిత్స కేంద్రం సీజ్

ప్రొద్దుటూరు వైద్యం: ప్రొద్దుటూరులోని ఆచారి ప్రథమ చికిత్స కేంద్రాన్ని జిల్లా కార్యనిర్వహణ అధికారి డాక్టర్ ప్రవీణ్‌కుమార్ సీజ్ చేశారు. నిబంధనలకు వ్యతిరేకంగా వైద్యమందిస్తున్నట్లు ఇండియా సంయుక్త రాష్ట్రాల కమ్యూనిస్టు పార్టీ జిల్లా కార్యదర్శి మాడిశెట్టి ప్రతాప్ వీడియో, ఫొటోల ఆధారాలతో అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అధికారులు కేంద్రాన్ని తనిఖీ చేయగా మూసివేసి ఉండటంతో ఫిర్యాదుదారుడు ఇచ్చిన ఆధారాలు పరిశీలించి సీజ్ చేశారు.

కడప శివారులో దారుణ హత్య

కడప నేరవార్తలు, న్యూస్‌టుడే: కడప రిమ్స్ ఠాణా పరిధి శ్రీరాంనగర్ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు. సంఘటనా స్థలాన్ని కడప ఇన్‌ఛార్జి డీఎస్పీ రాజేంద్రప్రసాద్, రిమ్స్ సీఐ రామకృష్ణారెడ్డిలు తమ సిబ్బందితో వెళ్లి పరిశీలించారు. పోలీసు జాగిలాలు, వేలిముద్ర నిపుణులను పిలిపించి గుర్తులను సేకరించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీరామ్‌నగర్‌కు చెందిన వల్లపు వెంకటయ్య (27) మొదటి భార్యకు ఇద్దరు పిల్లలు. కొన్ని రోజుల కిందట ఆమెతో విడాకులు తీసుకున్నారు. అనంతరం బబిత అనే మహిళను వివాహం చేసుకున్నారు. వారికి ఒక కుమారుడు ఉన్నారు. ప్రస్తుతం ఆమె గర్భిణి. వెంకటయ్య కార్గోలో డ్రైవర్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అతనికి మద్యం అలవాటు ఉంది. ఈ నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం ఇంటి నుంచి బయటికి వెళ్లి రాత్రయినా ఇంటికి రాలేదు. శుక్రవారం ఉదయం సైనిక కాలనీ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో శవమై స్థానికులకు కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. సిమెంట్ దిమ్మెతో తలపై బలంగా కొట్టడంతో మృతి చెందినట్లు భావిస్తున్నారు. పోలీసు జాగిలాలతో గాలించారు. మృతుడి బంధువులు, స్నేహితులను పోలీసులు విచారించారు. వెంకటయ్య చరవాణి స్వాధీనం చేసుకున్నారు. మద్యం తాగిన మైకంలో ఎవరైనా గొడవ పడి హత్య చేసి ఉంటారా..? చివరిగా ఎవరితో మాట్లాడారనే కోణంలో విచారిస్తున్నారు.

కట్నం వేధింపుల కేసులో భర్తకు జైలుశిక్ష

చింతకొమ్మదిన్నె, న్యూస్‌టుడే: భార్యపై దాడి చేసి అదనపు కట్నం తేవాలంటూ వేధించిన భర్తకు కడప అడిషనల్ అసిస్టెంట్ సెషన్స్ న్యాయమూర్తి రెండు సంవత్సరాలు జైలు శిక్ష, రూ.30 వేలు జరిమాన విధించారు. సీఐ బాల మద్దిలేటి తెలిపిన వివరాల ప్రకారం.. సీకే దిన్నె మండలం అంగడివీధికి చెందిన ప్రభాకుల రామాంజనేయులు(43)కు లలిత అలియాస్ నాగమణితో వివాహమైంది. ఈ క్రమంలో అతను మద్యానికి బానిసవ్వడంతో పాటు మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అప్పటి నుంచి అదనపు కట్నం తేవాలంటూ తరచూ భార్యను వేధిస్తుండే వాడు. ఈ క్రమంలో ఆమెను హత్య చేయాలని 2022 అక్టోబర్ 12న రోకలి బండతో ఆమె తలపై బలంగా కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయమై అప్పట్లో సీకేదిన్నె పోలీసులు కేసు నమోదు చేశారు. న్యాయస్థానంలో వాదోపవాదనలు జరగగా నేరారోపణ రుజువు కావడంతో న్యాయమూర్తి తీర్పు నిచ్చారని సీఐ వివరించారు.

TENDER NOTICE

O/o DISTRICT CO-ORDINATOR OF HOSPITAL SERVICES, APVVP, KADAPA, YSR DISTRICT

Inviting tenders from Firms/Agencies/Persons for Supply of diet to In Patients and Duty Doctors in 08 APVVP Hospitals in Kadapa, YSR District. For more details visit www.kadapa.nic.in

Sd/- DISTRICT COORDINATOR OF HOSPITAL SERVICES APVVP, KADAPA.

Sd/- JOINT COLLECTOR YSR DISTRICT & CHAIRMAN DDMC, YSR DISTRICT.

గ్రంథాలయాలకు పూర్వ వైభవం తెస్తాం

కడప చిన్నచౌకు, న్యూస్‌టుడే: వైకాపా పాలనలో నిర్లక్ష్యానికి గురైన గ్రంథాలయాలకు పూర్వ వైభవం తీసుకొస్తామని జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ దాసరి భానుప్రకాష్ అన్నారు. కడప ఎన్జీవో కాలనీలోని భాజపా కార్యాలయంలో శుక్రవారం ఆయన మాట్లాడారు.. తనను జిల్లా గ్రంథాలయ ఛైర్మన్‌గా నియమించడం సంతోషంగా ఉందన్నారు. దయనీయ స్థితిలో ఉన్న గ్రంథాలయాలకు ప్రాణం పోస్తానంటూ చెప్పారు. గ్రంథాలయాలు విద్యార్థులకు ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దుతామన్నారు. కార్యక్రమంలో భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి శశిభూషణ్‌రెడ్డి, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు బొమ్మన విజయ్, నాయకులు హరిప్రసాద్ తదితరులున్నారు.

ప్రసంగిస్తున్న జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ దాసరి భానుప్రకాష్, చిత్రంలో భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి శశిభూషణ్‌రెడ్డి

EENADU Classifieds

PERSONAL CLASSIFIEDS

BUSINESS SERVICES

BIRTHDAY GREETINGS

10వ జన్మదిన శుభాకాంక్షలు

చి॥ ముమ్మడి ఉమ

మా ముద్దుల చిన్నారి చి॥ ముమ్మడి ఉమకి 10వ జన్మదిన శుభాకాంక్షలు. నీవు ఇలాంటి జన్మదినాలు మరెన్నో జరుపుకోవాలని, నిండునూరేళ్లు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ...

నాన్నమ్మ : ముమ్మడి జయమ్మ
అమ్మ : ముమ్మడి లక్ష్మీదేవి
నాన్న : ఎం.వెంకట నాగ వరదరాజు
చెల్లెళ్లు : ముమ్మడి హైమావతి, ముమ్మడి శ్రీదేవి
మేనత్త : వర్ధంశెట్టి సాయిదుర్గ
మామ : వర్ధంశెట్టి కేశవులు
బావ : వర్ధంశెట్టి గురురాగదీప్
వర్ధంశెట్టి గురునిహారిక
గురునిహారిక ఎంబ్రాయిడింగ్ కంప్యూటర్ వర్క్స్
బోస్‌నగర్, రాయచోటి.
అబ్బ : ముమ్మడి రామాంజనేయులు
ఎం.డి: స్వామి సెక్యూరిటీస్, కడప.

తాకట్టులో ఉన్న బంగారు విడిపించి అదే రోజు మార్కెట్ ధరకి కొనబడును. బంగారంపై ఋణాలు ఇవ్వబడును, ''గోల్డ్ లోన్ ఫ్రాంఛైజీ'' ఇవ్వబడును. 8008195434, 9063177739

REAL ESTATE

HOUSE FOR SALE

ఇల్లు అమ్మబడును, ఇండిపెండెంట్ ఇల్లు (గ్రౌండ్‌ఫ్లోర్ & ఫస్ట్‌ఫ్లోర్), కడప, ఎర్రముక్కపల్లి, పి.ఎఫ్.ఆఫీసు డౌన్, గరుడాద్రి అపార్ట్‌మెంట్ దగ్గర. సంప్ర: 9963451132.

JOBS

We are Hiring Field Debt Recovery Agents for Banking Process. Location: Kadapa, Mydukur, Proddatur, Rajampet, Tirupati, Srikalahasti, Palamaner. Salary 15K-22K+ Incentives. 9963959854.

Need ENT EMRG Physician, CMO's, Nurses, Receptionist, Pro's Sriram Hospital, Ongole. Call & CV to 98495 95190, 76600 27789.

ప్రముఖ ఇనోవిజన్ సంస్థ నందు పనిచేయుటకు పిక్కర్స్, ప్యాకర్స్, డెలివరీ బాయ్స్, సేల్స్ ప్రమోటర్స్, సెక్యూరిటీ గార్డ్స్ కావలెను. ✆ 95151 30414, 91601 52122.

ఈనాడు క్లాసిఫైడ్స్
5 లైన్ల ప్రకటన
రూ॥ 350/- మాత్రమే
Contact:
KDP: 9989997626
8008514248
PDTR: 8008597620
ప్రకటనలపై జి.ఎస్.టి. 5% అదనం

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్-లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

(c) eenadu

ప్రొద్దుటూరు

• ప్రొద్దుటూరు • జమ్మలమడుగు • బద్వేలు • మైదుకూరు

శ్రీనివాస కల్యాణానికి ప్రత్యేక ఏర్పాట్లు

ప్రొద్దుటూరు పట్టణం, న్యూస్‌టుడే: ప్రొద్దుటూరు పట్టణంలో పురపాలక అనిబిసెంటు ఉన్నత పాఠశాల మైదానంలో శనివారం జరిగే శ్రీనివాస కల్యాణానికి ఏర్పాట్లు చేశారు. ఉదయం ఆర్టీసీ బస్టాండు నుంచి శోభాయాత్ర చేస్తున్నామని నిర్వాహకుడు ప్రతాప్‌రెడ్డి తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వచ్చిన శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి ఉత్సవమూర్తులకు కల్యాణ వేదిక వద్ద వేడుకలు ఏర్పాటు చేశామన్నారు.

కల్యాణ వేదిక వద్ద ప్రత్యేక అలంకరణ

కుంగిన దారిపై తస్మాత్ జాగ్రత్త

జమ్మలమడుగు మండలం మోరగుడి పంచాయతీలోని శ్రీరాములపేటకు వెళ్లే దారిలోని రాణి కాలువపై ఏర్పాటు చేసిన సిమెంటు రహదారి అంచు రోజురోజుకు కుంగిపోతోంది. ఈ దారిలో ద్విచక్రవాహనాలు మినహా ఏ వాహనాలు వెళ్లలేని పరిస్థితి. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ప్రయాణికులు భయపడుతూ రాకపోకలు చేస్తున్నారు. అధికారులు స్పందించి దెబ్బతిన్న సిమెంటు రోడ్డును బాగు చేయాలని స్థానికులు కోరుతున్నారు. **-న్యూస్‌టుడే, జమ్మలమడుగు గ్రామీణ**

లోక్ అదాలత్ విజయవంతం చేయాలి

న్యాయవాదులతో చర్చిస్తున్న న్యాయమూర్తి ఖాజామొయినుద్దీన్

మైదుకూరు, న్యూస్‌టుడే: మైదుకూరులోని జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో శనివారం నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని న్యాయమూర్తి ఖాజామొయినుద్దీన్ కోరారు. శుక్రవారం స్థానిక కోర్టు హాలులో న్యాయవాదులతోపాటు పోలీసు సిబ్బంది సమావేశమై జాతీయ లోక్ అదాలత్‌పై చర్చించారు. అన్నిరకాల రాజీ పడే సివిల్, క్రిమినల్ కేసులను ఇరువర్గాల అంగీకారంతో సత్వర పరిష్కారం పొందేలా చూడాలని సూచించారు.

ఆనందనిలయలో పండ్లు పంపిణీ చేస్తున్న న్యాయమూర్తి వైజే.పద్మజ

అనాథలకు పండ్ల పంపిణీ : బద్వేలు: బద్వేలు ఆనంద నిలయంలో శుక్రవారం విశ్వవ్యాప్త ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని న్యాయమూర్తి వైజే.పద్మజ అనాథలకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి మందులను పంపిణీ చేశారు. ఆనంద నిలయం నిర్వాహకులు రవికుమార్ పాల్గొన్నారు.

గ్రామీణ రహదారులకు ఇక మహర్దశ

• నియోజకవర్గంలో అభివృద్ధికి శ్రీకారం

-న్యూస్‌టుడే, మైదుకూరు

రహదారి ఆ గ్రామ ప్రగతిని తెలియజేస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో రాకపోకలు చేసే ప్రజలు అనేక చోట్ల నరకయాతన పడుతున్నారు. వీటిన్నింటికి చెక్‌పెట్టేలా కూటమి ప్రభుత్వం సంకల్పించింది. నిధులు కేటాయించింది. ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురైన మైదుకూరు నియోజకర్గంలోని గ్రామీణ రహదారులకు మోక్షం లభించింది. మైదుకూరు, దువ్వూరు, ఖాజీపేట, చాపాడు మండలాల్లోని 10 రహదారులను రూ.9.21కోట్లతో 19.968 కి.మీ అభివృద్ధికి నోచుకోనున్నాయి. గతంలో రోడ్డు భవనాల శాఖ

అధ్వానంగా సుంకేశుల రోడ్డు

రహదారులను గుంతల్లేని రహదారులుగా తీర్చిదిద్దిన కూటమి ప్రభుత్వం గ్రామీణ రహదారులపై దృష్టిసారించింది. కేంద్రం నుంచి సాస్కీ పథకం

నియోజకవర్గానికి మంజూరైన నిధుల వివరాలు ఇలా.. రహదారి ఎక్కడి నుంచి ఎక్కడికి	నిధులు రూ.కోట్లలో)
సీకే రోడ్డు- అన్నలూరు	0.61
ఎంసీ రోడ్డు - సుగాలితాండ	0.73
పుల్లూరుకొట్టాలు - ఆంజనేయకొట్టాలు	1.79
సంజీవనగరం - ములపాక	1.75
సీకేరోడ్డు - నందిపాడు	1.28
సీకేరోడ్డు - సుంకేశుల	0.41
సీకేరోడ్డు - అంకాలమ్మ ఆలయం	0.47
మనేరాంపల్లె - పెద్ద సింగనపల్లె	1.18
శ్రీరాములపేట ఎస్సీకాలనీ - ఓబులరెడ్డిపేట	0.64
ప్రొద్దుటూరు-బుక్కాయపల్లె - చిన్నవరదాయపల్లె	0.35

కింద మంజూరైన నిధులతో పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని రహదారులను అభివృద్ధి చేయనున్నారు. త్వరలో టెండర్లు పిలిచి పనులు చేపట్టనున్నారు.

In the Court of the Hon'ble Junior Civil Judge: Mydukur OS No.3/2024

Smt. Paluru Pullamma, W/o P.Chinna Gurappa, Hindu, aged about 70 years, House wife, residing at Ekopalli Village, Duvvur Mandal, Kadapa District. **- Plaintiff**

Vs

1. Smt. P.Uma Devi, W/o T.Ravi, Hindu, aged about 48 years, House wife, R/o D.No.11-75-A, Pamadurthi Village, Mudigubba Mandal, Sri Satyasai District (Anantapuram District) (D3).
2. Smt. P.Renuka Devi, W/o Yogendra, Hindu, aged about 40 years, House wife, residing at C&R Road, Devarajumahal, Mysore, Karnataka State (D4).
3. P.Sandhya Rani, W/o P.Krishna, Hindu, aged about 35 years, House wife, residing at Krishnampalli Village, Duvvur Mandal, Kadapa District (D5).
4. Smt. Korrapadu Lakshmi Devi, W/o K.Srinivasulu, Hindu, aged about 41 years, residing at Rayapadu, Kambham Mandal, Prakasham District (D6).

- Defendants No.3 to 6

NOTICE

పైన తెలిపిన వాది, ప్రతివాదులైన మీపైన గౌరవ కోర్టు నందు అసలు విషయమై దావా దాఖలు చేసి ఉన్నారు. ఆ దావా పైన తెలిపిన గౌరవ కోర్టు నందు 17.12.2025 వాయిదా కలదు. కావున గౌరవ కోర్టు నందు **17.12.2025** తేదీన ఉదయం 10.30 నిమిషములకు ప్రత్యక్షముగా మీరు గానీ, మీ తరఫున న్యాయవాది కానీ హాజరై మీ ఆక్షేపణలు తెలపగలరు. లేని యెడల మీ హాజరును పరోక్షముగా తీర్మానించబడుతుంది.

By order of the Court
Sri K.Bhuvana Ekadasa Reddy
Advocate, Kadapa. 7981884835

మహారాజశ్రీ గౌరవనీయులైన సీనియర్ సివిల్ జడ్జి కోర్టు, కడప
I.P. No. 75/2025

మద్దిక నాగసుబ్బారెడ్డి, తండ్రి ఎం.సుబ్బారెడ్డి, వయస్సు 59 సంllరాలు, రావులపల్లె గ్రామం, ఖాజీపేట (మం), కడప జిల్లా.
- పిటీషనర్/డేటర్

Vs

1) వల్లా నాగేశ్వరరెడ్డి, తండ్రి సి.ఈశ్వర్‌రెడ్డి, వయస్సు 49 సంllరాలు, రావులపల్లె గ్రామం, ఖాజీపేట (మం), కడప జిల్లా. 2) లేవాకు నిత్యానందరెడ్డి, తండ్రి ఎల్.అయ్యపురెడ్డి, వయస్సు 41 సంllరాలు, రావులపల్లె గ్రామం, ఖాజీపేట (మం), కడప జిల్లా. 3) బత్తల సుబ్బారాయుడు, తండ్రి బి.గౌనేశ్వరయ్య, వయస్సు 42 సంllరాలు, పాటిమీదపల్లె గ్రామం, ఖాజీపేట (మం), కడప జిల్లా. 4) లేవాకు నాగసుబ్బారెడ్డి, తండ్రి ఎల్.రామిరెడ్డి, వయస్సు 65 సంllరాలు, రావులపల్లె గ్రామం, ఖాజీపేట (మం), కడప జిల్లా. 5) ద్వారిగెడ్డి సూర్యనారాయణరెడ్డి, తండ్రి డి.ఎస్.నారాయణరెడ్డి, వయస్సు 82 సంllరాలు, 3.మంచీపేట గ్రామం, ఖాజీపేట (మం), కడప జిల్లా.
- ప్రతివాదులు

ఇందుమూలంగా యావన్మందికి తెలియజేయడం ఏమనగా పై తెలిపిన పిటీషనర్ తనను ఇన్‌సాల్వెంట్ డిక్లేర్ చేయమని పై తెలిపిన ప్రతివాదులపైన ఐ.పి. దాఖలు చేసి ఉన్నారు. సదరు కేసు పై కోర్టు నందు **17.12.2025** తేదీన ఉదయం 10.30 నిllకు వాయిదా వున్నది. పై తేదీన, పై గంటలకు, పై తెలిపిన ప్రతివాదులు గానీ, ఎవరికైనా గానీ ఆక్షేపణలు వున్న యెడల వారు గానీ లేదా వారి తరపు లాయర్ గానీ హాజరు కావలెను అని పబ్లిక్ ప్రకటన.

పి.కుళ్లాయప్ప, B.Com, B.L.,
జె.వి.ప్రత్యూష కుమారి, B.Com, B.L.,
అడ్వకేట్స్, కడప.

ప్రజల నుంచి వినతుల స్వీకరణ

ప్రజల సమస్యలు వింటున్న భూపేష్‌రెడ్డి

జమ్మలమడుగు, న్యూస్‌టుడే: ఒక వైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమ పథకాలతో కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని తెదేపా జమ్మలమడుగు నియోజకవర్గ ఇన్‌ఛార్జి భూపేష్‌రెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక తెదేపా కార్యాలయంలో ఆయన ప్రజా దర్బార్ నిర్వహించారు. నియోజకవర్గంలోని మండలాల నుంచి ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తామన్నారు. కేంద్రంలోని మోదీ, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్‌లా దూసుకుపోతున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో తెదేపా నాయకుడు జంబాపురం రమణారెడ్డి, విజన్-2047 సిబ్బంది, కార్యకర్తలు పాల్గొన్నారు.

అర్జీలను స్వీకరిస్తున్న నియోజకవర్గ ఇన్‌ఛార్జి రితేష్‌రెడ్డి, పక్కన బొజ్జా రోశన్న

బద్వేలు, న్యూస్‌టుడే: ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయమని తెదేపా బద్వేలు నియోజకవర్గ ఇన్‌ఛార్జి రితేష్‌రెడ్డి అన్నారు. శుక్రవారం బద్వేలు తెదేపా కార్యాలయంలో జరిగిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన ఆయన మాట్లాడారు. అర్జీలపై అధికారులతో చర్చించి పరిష్కారం చూపుతున్నామన్నారు. భాజపా నాయకులు బొజ్జా రోశన్న పాల్గొన్నారు.

రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి నియామకం

చాపాడు: వైకాపా రైతు విభాగం రాష్ట్ర సహాయ కార్యదర్శి చాపాడు మండలం టి.ఓబాయపల్లెకు చెందిన ఎల్.రవిశంకర్‌రెడ్డి నియామకమయ్యారు. రైతు సమస్యల కోసం తనవంతు కృషి చేస్తానని ఆయన చెప్పారు.

విజేతగా నిలిచిన కరుణగిరి జట్టు

మైదుకూరు, న్యూస్‌టుడే : క్రీడా మంత్రిత్వ శాఖ, మైభారత్ ఆధ్వర్యంలో శుక్రవారం మైదుకూరు డిఫెన్స్ అకాడమీలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి వాలీబాల్ పోటీలో ప్రథమ స్థానంలో కరుణగిరి జట్టు, ద్వితీయ స్థానంలో బాలశివయోగీంద్ర డిగ్రీ కళాశాల జట్టు నిలిచాయి. విజేతగా నిలిచిన జట్లకు ట్రోఫీతోపా జట్టులోని సభ్యులకు మెడల్స్‌తోపాటు ధ్రువపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఐ రమణారెడ్డి, అమ్మ సేవా సమితి ప్రతినిధులు వాగ్దానం శివశంకర్, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి

జమ్మలమడుగు, న్యూస్‌టుడే: స్థానిక ముద్దనూరు రోడ్డులోని భాజపా కార్యాలయంలో బాధితులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేశారు. శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యాలయంలో 30 మందికి రూ.11.50 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టిందని చెప్పారు. అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడకూడదని సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను జాప్యం చేయకుండా అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజేష్, భాజపా చేనేత సంఘం నాయకుడు వెంకటేశ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

వృద్ధుడి ఆత్మహత్య

సుబ్బరాయుడు (పాత చిత్రం)

కొండాపురం, న్యూస్‌టుడే: కడుపు నొప్పి తాళలేక జీవితంపై విరక్తితో కొండాపురం మండలం బుక్కపట్నం గ్రామానికి చెందిన సుబ్బరాయుడు (67) ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం రాత్రి చోటు చేసుకుంది. శుక్రవారం తాళ్లప్రొద్దుటూరు ఎస్సై అనిల్‌కుమార్ వివరాల మేరకు.. బుక్కపట్టణానికి చెందిన ఇతను రజక వృత్తి చేస్తూ జీవనం సాగించేవారు. కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం కుదుట పడడం లేదని మనస్తాపానికి గురై విష ద్రావణం తాగి బలవన్మరణానికి పాల్పడినట్లు తెలిపారు.

తల్లి మందలించిందని కుమార్తె..

ప్రొద్దుటూరు నేరవార్తలు: ఇంట్లో పని సరిగా చేయడం లేదని తల్లి మందలించడంతో మనస్తాపంతో కుమార్తె వేదవతి (20) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన ప్రొద్దుటూరు పట్టణం శ్రీరాంనగర్‌లో శుక్రవారం చోటు చేసుకుంది. ఒకటో పట్టణ ఠాణా పోలీసుల వివరాల ప్రకారం.. శ్రీరాంనగర్‌కు చెందిన భాగ్యలక్ష్మికి ఇద్దరు కుమార్తెలు. కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. రెండో కుమార్తె వేదవతి ఇంటర్ వరకూ చదివి ఇంటి వద్దే ఉంటోంది. ఈ ఏడాది ఆగస్టులో ఓ యువకుడితో పెళ్లి ఖాయం చేశారు. త్వరలో వివాహం జరిపించాలనుకున్నారు. శుక్రవారం ఉదయం ఇంటి పనుల విషయమై తల్లీకూతురు గొడవపడ్డారు. కాసేపటికి తల్లి బయటకు వెళ్లి తిరిగి ఇంటికి చేరుకోగా తలుపువేసి లోపల గడియ పెట్టి ఉంది. తలుపు తీయాలని ఎంత పిలిచినా కుమార్తె నుంచి స్పందన లేదు. దీంతో స్థానికులు తలుపును గట్టిగా నెట్టి లోనికి వెళ్లి చూడగా వేదవతి చీరతో ఉరివేసుకుని వేలాడుతూ కనిపించింది. స్థానిక ఓ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఘటనపై తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

చోరీ కేసులో ఇద్దరి అరెస్ట్

గిద్దలూరు పట్టణం, న్యూస్‌టుడే : చోరీ కేసులో ఇద్దరిని అరెస్టు చేశామని మార్కాపురం డీఎస్పీ నాగరాజు శుక్రవారం తెలిపారు. బాపట్ల జిల్లా నవాబ్‌పేట్‌కు చెందిన పాత నేరస్థుడు సయ్యద్ అఫ్రోజ్ గిద్దలూరులో ఉంటూ రాజానగర్, కొంగళవీడు, కృష్ణంశెట్టిపల్లెలోని పలు ఇళ్లల్లో చోరీ చేశాడు. గత నెల 23న అఫ్రోజ్ మైదుకూరులోని సాయినగర్‌కు చెందిన ఖాదర్‌బాషాతో కలిసి దొడ్డంపల్లెకు కారులో వచ్చి తాళం వేసివున్న పల్లె రమణారెడ్డి ఇంట్లో చోరీకి పాల్పడ్డాడు. సీఐ సురేష్ శుక్రవారం తనిఖీలు చేస్తుండగా సయ్యద్ అఫ్రోజ్, ఖాదర్‌బాషా కారులో వెళుతూ పట్టుబడ్డారు. వీరి నుంచి 180 గ్రాముల బంగారు ఆభరణాలు దొరికాయి. కారును స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్టు చేశారు.

మెరుగైన పారిశుద్ధ్యానికి కృషి

కొండాపురం: పారిశుద్ధ్య లోపంపై దృష్టి సారించామని జడ్పీ సీఈవో ఓబులమ్మ అన్నారు. తాళ్లప్రొద్దుటూరు ఆర్‌అండ్ఆర్ కాలనీని ఆమె ఆకస్మిక తనిఖీ చేశారు. పోలీస్‌స్టేషన్ సమీపంలోని వీధిలో మురుగు కాలువల్లో నీరు నిల్వ ఉండటంతో వెంటనే శుభ్రం చేయించాలని, పిచ్చిమొక్కలు, చెత్త చెదారం తొలగించాలని సిబ్బందిని ఆదేశించారు. ఎంపీడీవో నాగప్రసాద్ పిచ్చిమొక్కల తొలగింపు పనులు చేయించారు.

ఆరుతడి పంటలకే కేసీ కాలువ నీరు

దువ్వూరు, న్యూస్‌టుడే : స్వచ్ఛ గ్రామాల సాధనకు ప్రజాప్రతినిధులు, అధికారులు పనిచేయాలని ఎంపీపీ కానాల జయచంద్రారెడ్డి, ఎంపీడీవో సుబ్బారెడ్డి అన్నారు. దువ్వూరు ఎంపీడీవో సభా భవనంలో శుక్రవారం ఎంపీపీ అధ్యక్షతన మండల సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. కేసీ ఆయకట్టు పరిధిలోని రైతులకు రబీలో ఆరుతడి పంటలకు పదిరోజులకు ఒకసారి మార్చి నెలాఖరు వరకు నీటిని విడుదల చేస్తామని రైతులు ఆరుతడి పంటలను వేసుకోవాలని కేసీ కెనాల్ ప్రాజెక్టు వైస్ ఛైర్మన్ ద్వార్శల గురివిరెడ్డి, మైదుకూరు ఏఈ గురుమోహన్‌రెడ్డి రైతులకు సూచించారు. ఏఎంసీ అధ్యక్షుడు ఏపీ.రవీంద్ర, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

చురుగ్గా స్వచ్ఛభారత్ పనులు

శ్రమదానం చేస్తున్న సీఐ లింగప్ప, కమిషనరు నరసింహారెడ్డి, ఎంపీడీవో మల్లేశ్వరి, అధికారులు

బద్వేలు గ్రామీణ, న్యూస్‌టుడే: పట్టణంలోని రెవెన్యూ కార్యాలయంలో శుక్రవారం స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహించారు. సీఐ లింగప్ప, పురపాలిక కమిషనరు నరసింహారెడ్డి, ఎంపీడీవో మల్లేశ్వరి, అధికారులు పాల్గొని స్వయంగా శ్రమదానం చేశారు. వారు మాట్లాడుతూ పరిశుభ్రత వల్ల అంటువ్యాధులు దూరం అవుతాయన్నారు.

ఆసుపత్రి అభివృద్ధి ఫలాలు రోగులకు అందాలి

ప్రొద్దుటూరు వైద్యం, న్యూస్‌టుడే: ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రిలో జరుగుతున్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తిచేసి రోగులకు అందుబాటులోకి తీసుకురావాలని వైద్య, ఆరోగ్యశాఖ ఎస్ఈ లక్ష్మీపతిరెడ్డి అన్నారు. శుక్రవారం ఈఈ వెంకటరామిరెడ్డి, ఏఈ బాలరాజుతో కలిసి ఆయన ఆసుపత్రిని సందర్శించారు. జరుగుతున్న పనుల గురించి వైద్యులు, గుత్తేదారుతో చర్చించారు. ఆర్ఎంవో శివరాం, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు బద్వేల్ శ్రీనివాసులురెడ్డి ఉన్నారు

వీఆర్‌ఏలను నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించండి

బద్వేలు గ్రామీణ: వీఆర్‌ఏలను నాల్గో తరగతి ఉద్యోగులుగా గుర్తిస్తూ వారికి పే స్కేల్ ఇవ్వాలని వీఆర్‌ఏ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి జి.హరికృష్ణ పేర్కొన్నారు. శుక్రవారం బద్వేలు రెవెన్యూ కార్యాలయం ఆవరణలో వీఆర్‌ఏల సమావేశంలో ఆయన మాట్లాడారు. వీఆర్‌ఏల సమస్యలపై ఈ నెల 16వ తేదీ విజయవాడలో మహాధర్నా చేస్తున్నట్లు వెల్లడించారు. సంఘ మండల అధ్యక్షుడు గురవయ్య, తదితరులు పాల్గొన్నారు.

సీఎం రమేష్ తల్లికి డీఐజీ నివాళి

సీఎం రమేష్ కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న డీఐజీ కోయప్రవీణ్

ఎర్రగుంట్ల, న్యూస్‌టుడే: అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ తల్లి చింతకుంట రత్నమ్మ చిత్రపటానికి డీఐజీ కోయ ప్రవీణ్ నివాళ్లు అర్పించారు. శుక్రవారం పోట్లదుర్తిలోని సీఎం రమేష్ నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను డీఐజీ పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

మతోన్మాదులు దేశభక్తులుగా మారడం దారుణం

ప్రొద్దుటూరు పట్టణం, న్యూస్‌టుడే: మతోన్మాదులు దేశభక్తులుగా చలామణి కావడం దారుణమని సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈశ్వరయ్య ఆరోపించారు. సీపీఐ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని శనివారం ర్యాలీ నిర్వహించారు. అనంతరం 'వర్తమాన రాజకీయాలు కమ్యూనిస్టుల కర్తవ్యం' అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనవరి 18న ఖమ్మంలో జరిగే శతజయంతి ఉత్సవాల ముగింపు సభలో కార్యకర్తలకు అవసరమైన దిశను నిర్దేశించుకుంటామన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ అధ్యాపకులు కాశీం మాట్లాడారు. నాయకులు హరినాథరెడ్డి, గాలిచంద్ర తదితరులు పాల్గొన్నారు.

ఆక్రమిత భూములు దేవాలయం పేరిట ఆన్‌లైన్‌లో నమోదుకు చర్యలు

బి.కోడూరు, న్యూస్‌టుడే: మండల పరిధిలోని గోవిందాయపల్లెలో గతంలో వైకాపా నాయకులు కొండా వెంకటసుబ్బమ్మ పేరిట ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్న జడ్పీ హైస్కూల్ స్థలాన్ని శ్రీకోదండరామస్వామి దేవాలయం పేరుతో ఆన్‌లైన్ చేస్తామని ఆర్డీవో చంద్రమోహన్ అన్నారు. మున్నెల్లి రెవెన్యూ సర్వే నంబరు 755లో 4.27 ఎకరాల భూమిని రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్న తదనంతరం ఈ కేసు కోర్టుల చుట్టూ తిరిగింది. 767, 775, 793 సర్వే నంబర్లలోని 19 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆ గ్రామానికి చెందిన కోదండరామస్వామి దేవాలయం పేరిట నమోదు చేయమని కోర్టు ద్వారా ఆర్డర్లు వచ్చాయని ఆర్డీవో గ్రామస్థులకు తెలిపారు. దీనిపై గ్రామస్థులు ఆర్డీవోతోపాటు తహసీల్దారు దస్తగిరయ్యకు సన్మానం చేశారు. ఈ భూమిని కాపాడిన కూటమి నాయకులకు, రెవెన్యూ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.

SHRIRAM Finance

శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్

రిజిష్టర్డ్ ఆఫీస్: శ్రీ టవర్స్, ప్లాట్ నెం.14ఎ, సౌత్ ఫేజ్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, గిండి, చెన్నై- 600032. వెబ్‌సైట్: www.shriramfinance.in బ్రాంచ్ కార్యాలయము :డి.నెం.4-1-796-11, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మిద్దెపైన, హెచ్‌పి పెట్రోల్ బంక్ దగ్గర, అశోక్ నగర్, నెల్లూరు రోడ్డు,బద్వేల్- 516227, కడప జిల్లా

రూల్-8(3) స్వాధీనతా ప్రకటన

గమనిక: ఇందుమూలముగా యావన్మందికి తెలియజేయడమేమనగా శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ లిమిటెడ్ కంపెనీ ఎన్.సి.ఎల్.టి. చెన్నై వారి ఆదేశాల మేరకు శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ లిమిటెడ్‌తో విలీనమైనది. అనంతరం "శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ లిమిటెడ్" తేది: 30.11.2022 నాటి సర్టిఫికెట్ ఆఫ్ ఇన్ కార్పొరేషన్ కు అనుగుణంగా "శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్"గా తేది: 30.11.2022 నుండి మార్చబడినది.

సెక్యూరిటైజేషన్ మరియు రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎసెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ యాక్ట్, 2002(యాక్ట్ 54 ఆఫ్ 2002) ప్రకారం శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్(యస్‌యఫ్‌యల్) యొక్క అధీకృత అధికారి సదరు చట్టంలోని 13(12)కు అనుబంధమైన సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్ 2002 నందలి రూలు 3 ప్రకారం సంక్రమించిన అధికారములను వినియోగిస్తూ ఋణగ్రహీత ఈ క్రింది తెలిపిన ప్రకారం బకాయి సొమ్ము మొత్తంను చెల్లించవలసినదిగా క్రింద ఉదహరించినబడిన తేదీన డిమాండ్ నోటీసు జారీ చేయడమైనది.

బకాయి సొమ్ము చెల్లించడంలో ఋణగ్రహీతలు విఫలమైనందున సదరు చట్టంలోని సెక్షన్ 14తో ప్రకారం సంక్రమించిన అధికారములను దిగువ సంతకందారు అయిన ఎస్‌ఎఫ్‌ఎల్ అధీకృత అధికారి వారు వినియోగిస్తూ దిగువ పేర్కొన్న ఆస్తిని **మహారాజశ్రీ ప్రిన్సిపాల్ సీనియర్ సివిల్ జడ్జి, కడప వారి** ఆదేశాల మేరకు **ది.11.12.2025** న లాంఛనంగా స్వాధీనం చేసుకోవడమైనదని ఋణగ్రహీతలకు మరియు సాధారణ ప్రజానీకానికి ఇందుమూలముగా తెలియజేడమైనది.

ఋణగ్రహీత పేరు మరియు చిరునామా:

1) **జెరుషా షరాబు,** భర్త ఎస్.రాజశేఖర్, డి.నెం.17/145, బెస్తవీధి, పోరుమామిళ్ల, బొప్పాపురం, కడప జిల్లా
2) **షరాబు రాజశేఖర్,** తండ్రి షరాబు రంగాచారి, డి.నెం.17/145, బెస్తవీధి, పోరుమామిళ్ల, బొప్పాపురం, కడప జిల్లా
3) **యనుమళ్ళ అనిల్ రెడ్డి,** తండ్రి యనుమళ్ళ అల్లూరు రెడ్డి, డి.నెం. 5/126, ఎగువ రామాపురం విలేజ్, విటిసి కొత్తకోట పోస్ట్, కళ, ఆంజనేయన నగర్, నౌషాద్ థియేటర్ దగ్గర, బద్వేల్ కడప జిల్లా

డిమాండ్ నోటీసు ప్రకారం బకాయి సొమ్ము: రూ.33,22,489/- (ముప్పై మూడు లక్షల ఇరవై రెండు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మాత్రమే) మరియు తదుపరి వడ్డీ, కాంట్రాక్టువల్ ఛార్జీలు, పెనాల్టీలు వడ్డీతో సహా మరియు ఇతర ఖర్చులు, వ్యయాలు, రుణ ఖాతా నెంబరు: BADVLTF2311210001
డిమాండ్ నోటీసు తేది: 15.07.2025

స్థిరాస్తుల వివరములు:-

వైయస్ఆర్ కడప జిల్లా, ప్రొద్దుటూరు రిజిస్ట్రేషన్ జిల్లా, బద్వేల్ సబ్ జిల్లా, పోరుమామిళ్ళ మండలం, రంగసముద్రం గ్రామ పంచాయతీ మరియు గ్రామ లెక్కదాఖలా, వార్డునెం.7, గిరినగర్ వీకర్ సెక్షన్, డి.నెం.7-28 దగ్గర, సర్కారు మెట్ట డి.నెం.954/2 లో ఎ.0.22 సెంట్లు, సర్కారు మెట్ట డి.నెం.954/3 లో ఎ.0.19 సెంట్లు, సర్కారు మెట్ట డి.నెం.954/4 లో ఎ.0.12 సెంట్లు, సర్కారు మెట్ట డి.నెం.954/5 లో ఎ.0.13 సెంట్లు మరియు సర్కారు మెట్ట డి.నెం.954/6 లో ఎ.0.14 సెంట్లు, వెరశి మొత్తం విస్తీర్ణం ఎ.0.80 సెంట్లు మరియు ఇందున వున్న ఎ.0.40సెంట్ల భూమిని మార్పు చేసి వేసిన ఇంటి లేఔట్ ప్లాట్లలో ప్లాటు నెం.1 & 2 యొక్క విస్తీర్ణం ఎ.0.08 సెంట్లు లేదా 388.22 చ.గ.

ప్లాటు నెం.1కి హద్దులు కొలతల వివరము: తూర్పు:20అ.వెడల్పు గల రోడ్డు, పడమర: ప్లాటు నెం.2 స్థలం, ఉత్తరం: 18అ. వెడల్పు గల రోడ్డు, దక్షిణం:సర్వే నెం. 964/1 లోని రోడ్డు, ఈ హద్దుల మధ్య తూర్పు నుండి పడమర: 51అ. లేదా 15.45 మీ. ఉత్తరం నుండి దక్షిణం: తూర్పు వైపు:43.3అ. లేదా 13.12 మీ. పడమర వైపు: 42.3 అ. లేదా 12.82 మీ. వెరశి మొత్తం విస్తీర్ణం ఎ.0.05 సెంట్లు లేదా 242.5 చ.గ.

ప్లాటు నెం.2కి హద్దులు కొలతల వివరము: తూర్పు: ప్లాటు నెం.1లోని స్థలం, పడమర ప్లాటు నెం.3లోని జి.శ్రీనివాసులు స్థలం, ఉత్తరం: 18అ. వెడల్పు గల రోడ్డు, దక్షిణం: సర్వేనెం.964/1లోని రోడ్డు,ఈ హద్దుల మధ్య తూర్పు నుండి పడమర: 30.9అ. లేదా 9.37మీ. ఉత్తరం నుండి దక్షిణం: తూర్పు వైపు: 42.3 అ. లేదా 12.82 మీ. పడమర వైపు:43అ. లేదా 13.02మీ. మొత్తం విస్తీర్ణం ఎ.0.03 సెంట్లు లేదా 145.72.5 చ.గ. ఖాళీ స్థలం మాత్రమే.

పై రెండు ఐటం యొక్క పూర్తి విస్తీర్ణం ఎ.0.05 సెంట్లు లేదా 242.5 చ.గ. ఖాళీ స్థలం అన్ని ఈజ్‌మెంటరీ హక్కులతో సహా.

సాధారణ ప్రజానీకానికి తెలియజేయునది ఏమనగా (SFL) అధీకృత అధికారి పైన పేర్కొబడిన స్థిరాస్తులను ఋణగ్రహీతల నుండి భౌతికంగా స్వాధీనత తీసుకొనడమైనది. ఈ నోటీసు తర్వాత ఏ వ్యక్తికి విక్రయించుట గాని, ట్రాన్స్‌ఫర్ చేయుట గానీ, లీజు లేదా తనఖా ఆస్తులను దారి మళ్ళించుటకు గానీ SFL వారి లిఖితపూర్వక అనుమతి లేకుండా చేయరాదు.

ప్రదేశం: పోరుమామిళ్ళ
తేది: 11.12.2025

సం/- అధీకృత అధికారి,
శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్

(c) eenadu

కడప

• కడప • పులివెందుల • కమలాపురం

సీఆర్ఎం టీచర్ల సమస్యలు పరిష్కరించాలని వినతి

డీఈవోకు వినతిపత్రం ఇస్తున్న టీచర్ల కార్యవర్గ ఫోరం నాయకులు

కడప విద్య, న్యూస్‌టుడే: తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం నగరంలోని జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో డీఈవో షంషుద్దీన్‌ను కలిసి ఏపీ సీఆర్ఎం టీచర్ల కార్యవర్గ ఫోరం నాయకులు వినతిపత్రం సమర్పించారు. ఆత్మ గౌరవ దీక్ష, చలో కలెక్టరేట్ నిర్వహించనున్నామని తమ కార్యక్రమాలకు మద్దతు తెలపాలని కోరుతూ ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు సాయిశ్రీనివాస్, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నర్రెడ్డి సంగమేశ్వర్ రెడ్డి, పాలకొండయ్య తదితరులను కలిసి విజ్ఞప్తిచేశారు.

మురుగు కనుమరుగయ్యేలా మ్యాజిక్ డ్రెయిన్లు

పనులను పరిశీలిస్తున్న డ్వామా పీడీ ఆదిశేషారెడ్డి

సిద్దవటం, న్యూస్‌టుడే: గ్రామాల్లో మురుగు సమస్య పరిష్కారానికి జిల్లాలో కొత్తగా మ్యాజిక్ డ్రెయిన్ కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా చేపట్టినట్లు డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్ ఆదిశేషారెడ్డి తెలిపారు. సిద్దవటం మండలం బెటాలియన్ సమీపంలో మ్యాజిక్ డ్రెయిన్ పనులు, సంటిగారిపల్లె, జ్యోతి గ్రామాల్లో మినీ గోకులాలను శుక్రవారం పీడీ పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ పెద్దపల్లె పరిధిలోని నాలుగో మోడల్ పంచాయతీగా మ్యాజిక్ డ్రెయిన్ పనులు చేపట్టామన్నారు. ఏపీవో నరసింహులు, ఇంజనీరింగ్ కన్సల్టెంట్ శిరీష, సిబ్బంది పాల్గొన్నారు.

జల వనరుల్లో చేపల ఉత్పత్తికి ప్రణాళిక

కోటపాడు సమీపంలో సోమశిల వెనుక జలాల్లో చేపపిల్లలను వదులుతున్న మత్స్యశాఖ అధికారులు, తెదేపా నాయకులు

ఒంటిమిట్ట, న్యూస్‌టుడే: జిల్లాలో జల వనరుల్లో చేపల ఉత్పత్తికి ప్రణాళికలు రూపొందించినట్లు మత్స్య శాఖ జిల్లా బాధ్య ఉప సంచాలకులు కె.నాగయ్య అన్నారు. మండలంలోని కోటపాడు సమీపంలో సోమశిల వెనుక జలాల్లో శుక్రవారం 30 వేల కృష్ణబొచ్చె, 3.90 లక్షల శీలావతి, 7.20 లక్షల ఎర్రమోసుల రకం చేప పిల్లలను వదిలారు. అనంతరం బాధ్య డీడీ విలేకరులతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఆదేశాలతో జిల్లాలో లైసెన్స్ పొందిన సోమశిల, బ్రహ్మంసాగర్, గండికోట జలాశయాలతో పాటు మరికొన్ని ప్రాజెక్టుల్లో మత్స్య సంపద పెంచాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇప్పటికే కొన్నింట్లో పిల్ల చేపలను వదిలినట్లు వివరించారు. జాలర్లకు స్వయం ఉపాధి కల్పిస్తామని చెప్పారు. అన్నమయ్య జిల్లా అధికారి సుష్మిత, రాష్ట్ర డైరెక్టర్ ఎం.వెంకటసుబ్బయ్య, జడ్పీటీసీ సభ్యుడు ముద్దు కృష్ణారెడ్డి, ఎంపీడీవో సుజాతమ్మ, తెదేపా, భాజపా మండల శాఖ అధ్యక్షులు నరసింహారెడ్డి, భానుప్రకాష్‌రాజు, నాయకులు పాల్గొన్నారు.

సరోజినీ నగర్.. సమస్యలతో బేజార్

❖ పట్టించుకోని అధికారులు

❖ ఇబ్బందులు పడుతున్న స్థానికులు

అరవిందనగర్ (కడప), న్యూస్‌టుడే: కడప నగరంలోని సరోజినీ నగర్‌లో సమస్యలు తాండవిస్తున్నాయి. నెలల తరబడి సమస్యలు అలానే ఉన్నా పట్టించుకునే వారే కరవయ్యారు. నిత్యం బురదలోనే స్థానికులు నడవాల్సిన పరిస్థితి నెలకొంది. వ్యర్థాలను తొలగించకపోవడంతో దుర్వాసన వెదజల్లుతోంది. దీనికి తోడు పందులు, కుక్కలు కూడా స్వేచ్ఛగా తిరుగుతున్న నేపథ్యంలో విష జ్వరాలు ప్రబలే అవకాశం ఉందంటూ స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

■ కడప నగర శివారులోని పారిశ్రామిక వాడలో సరోజినీనగర్ పరిధి యానాది కాలనీలో సమస్యలు మెండుగా ఉన్నాయి. తాగే నీరు నుంచి నడిచే రహదారి వరకు స్థానికులు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. ఇటీవలే ప్రధాన రహదారిని సిమెంట్‌తో నిర్మించినా వీధుల్లో నేటికీ మట్టి రహదారులే దర్శనమిస్తున్నాయి. దీంతో ఇటీవల కురిసిన వర్షానికి దారులన్నీ దెబ్బతిన్నాయి. స్థానికంగా ఉన్న నీటి వనరుల నుంచి పారుతుండటంతో బురద రాజ్యమేలుతోంది. దీంతో మురుగులోనే నడవాల్సిన దుస్థితి ఏర్పడింది.

పాఠశాల ఎదురుగా కాలువలు లేని వీధి

■ పారిశ్రామిక వాడ సమీపంలోని నీరు కలుషితమవుతుండటంతో అప్పట్లో అధికారులు పెద్ద ట్యాంకు నిర్మించారు. పెన్నానది నుంచి వచ్చే నీటిని ట్యాంకులో నింపి అక్కడి నుంచి కుళాయిలకు సరఫరా చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. అధికారుల నిర్లక్ష్యమో.. ప్రజాప్రతినిధుల తాత్సారమో కానీ ట్యాంకుకు నీటిని నింపడంలో నిర్లక్ష్యం వహించారు. దీంతో ట్యాంకర్ శిథిలావస్థకు చేరుకుంది. ట్యాంకు పైకి ఎక్కేందుకు ఏర్పాటు చేసిన స్టెప్స్ పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో అది నేడో రేపో కూలిపోయే స్థితికి చేరుకున్నా నీటిని ఇచ్చే విషయంలో మాత్రం నిర్లిప్తత చోటు చేసుకుంది.

■ స్థానికులు పందులతో సహ జీవనం చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల చుట్టూ అపరిశుభ్రత నెలకొంది. పాఠశాల ఎదురుగా ఖాళీ జాగా ఉండటం.. ఆ పక్కనే రహదారిపై చెత్త వేస్తుండటం.. పాఠశాల నుంచి మధ్యాహ్న భోజనానికి సంబంధించిన చెత్త బయటకు విడుదల చేస్తున్న నేపథ్యంలో ఆ మురుగు కూడా రోడ్డుపైకి వెళ్తోంది. దీంతో ఆహారం కోసం పందులు అక్కడికి చేరుకుని స్వైర విహారం చేస్తున్నాయి. వీటికి తోడుగా కుక్కలు కూడా తిరుగుతుండటంతో స్థానికులు పడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. అధికారులు సకాలంలో స్పందించాల్సిన అవసరం ఉంది. స్వచ్ఛ కడప కార్యక్రమాన్ని సరోజినీ నగర్‌లోని యానాది కాలనీలో నిర్వహించి సమస్యలను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.

బురదలోనే నడక

రెండు రోజులకోసారి నీరు

రెండు రోజులకు ఒకసారి తాగునీరు వస్తోంది. ఆ నీరు ఉదయం నుంచి సాయంత్రం వరకు వచ్చినా నిల్వ చేసుకునేందుకు ఇబ్బందిగా ఉంది. ట్యాంకర్ నుంచి నీరు ఇస్తూ ఉండి ఉంటే బాగుండేది. రహదారుల పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది. పిల్లలు బురద నీళ్లల్లోనే నడవాల్సిన పరిస్థితి ఉంది. అధికారులు, ప్రజాప్రతినిధులు మా గ్రామంలో పర్యటించాలి.

- పద్మావతి, స్థానికురాలు

ఏఐపై పట్టు సాధిస్తేనే ఉజ్వల భవిష్యత్తు

మాట్లాడుతున్న ట్రిపుల్ ఐటీ కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతి రత్నకుమారి

వేంపల్లె, న్యూస్‌టుడే : ట్రిపుల్ ఐటీ విద్యార్థులు కృత్రిమ మేధాపై పట్టు సాధించాలని ట్రిపుల్ ఐటీ కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతి డాక్టర్ రత్నకుమారి అన్నారు. ట్రిపుల్ ఐటీలో ఉన్నత విద్యా పోటీ పరీక్షల విభాగాధికారి కోనప్ప ఆధ్వర్యంలో హైదరాబాద్ హిట్లూప్ కంపెనీ ప్రతినిధులతో ఏజెంటిక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, లార్జ్ లాంగ్వేజ్ మోడల్ డెవలప్‌మెంట్‌పై ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని ట్రిపుల్ ఐటీ పరీక్షల విభాగాధిపతి అరుణ్‌కుమార్‌రెడ్డి ప్రారంభించారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా టెక్నాలజీపై అందరూ దృష్టి సారించాలన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏఐ టెక్నాలజీ ముందంజలో ఉందన్నారు. ఈ శిక్షణను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో హిట్లూప్ కంపెనీ ప్రతినిధులు శ్రీహర్షిత్ రాజామ్, కోలా సతీష్, అధ్యాపకులు సునీత, సుందర్ పాల్గొన్నారు.

నేడు విద్యుత్తు సరఫరాలో అంతరాయం

కడప గ్రామీణ, న్యూస్‌టుడే: విద్యుత్తు ఉప కేంద్రాల నిర్వహణ కారణంగా ఈ నెల 13 (రెండవ శనివారం)న విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఉంటుందని ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్తు సరఫరా సంస్థ కడప పరిధి ఈఈ హరిసేవ్యా నాయక్ శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కడప నగరంలోని జిల్లా న్యాయస్థానం మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లోనూ విద్యుత్తు సరఫరా ఉండదన్నారు. శనివారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 వరకు కడప నగరంతో పాటు చెన్నూరు, వల్లూరు, పెండ్లిమర్రి, చింతకొమ్మదిన్నె, సిద్దవటం, ఒంటిమిట్ట మండలాల్లోనూ సరఫరాలో అంతరాయం ఉంటుందన్నారు.

తొండూరు: మరమ్మతుల కారణంగా తొండూరు, భద్రంపల్లె, మల్లేల, ఊడవగండ్ల విద్యుత్తు సబ్‌స్టేషన్ల పరిధిలోని గ్రామాల్లో శనివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్తు సరఫరా నిలిపేస్తున్నట్లు ఆ శాఖ ఏఈ బాలసంజీవులు ఓ ప్రకటనలో తెలిపారు.

15న శ్రీనివాస కల్యాణం

కడప చిన్నచౌకు, న్యూస్‌టుడే: కడప మున్సిపల్ మైదానంలో ఆది, సోమవారాల్లో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవెంకటేశ్వరస్వామికి అభిషేకం, కల్యాణం, గ్రామోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు శుక్రవారం తెలిపారు. 14వ తేదీ ఉదయం 5 గంటలకు సుప్రభాతంతో కార్యక్రమాలు మొదలవుతాయన్నారు. 15న తోమాల సేవ, శ్రీనివాస కల్యాణం ఉంటుందన్నారు. సాయంత్రం 5 గంటలకు గరుడసేవ నిర్వహిస్తామన్నారు.

సమస్యల్లేని రెవెన్యూ డివిజనే లక్ష్యం

పులివెందుల, న్యూస్‌టుడే: సమస్యలులేని రెవెన్యూ డివిజన్ కోసం కృషి చేస్తున్నామని ఆర్డీవో చిన్నయ్య అన్నారు. పులివెందుల ఆర్డీవో కార్యాలయంలో శుక్రవారం ఆర్‌వోఆర్ (రికార్డ్ ఆఫ్ రైట్) కింద ప్రజా కోర్టు నిర్వహించారు. మొత్తం 5 సమస్యలు రాగా వాటిని పరిష్కరించామని ఆర్డీవో తెలిపారు.

డ్రోన్ టెక్నాలజీపై కార్యశాల

వేంపల్లె: ట్రిపుల్ ఐటీ విద్యార్థులు టెక్నాలజీతో సమానంగా పోటీపడాలని డైరెక్టర్ కుమారస్వామిగుప్తా అన్నారు. ట్రిపుల్ ఐటీలో శుక్రవారం డ్రోన్ టెక్నాలజీపై కార్యశాల ప్రారంభించారు. రాబోయే కాలంలో దాన్ని మరింత విస్తృత పరిచే అవకాశం ఉందన్నారు. రీసోర్స్ పర్సన్లు అవగాహన కల్పించారు.

సీపీ బ్రౌన్ సేవలు ఎనలేనివి

వేంపల్లె, న్యూస్‌టుడే: సీపీ బ్రౌన్ తెలుగు భాషోద్ధారకుడని మాజీ ఎంపీ తులసిరెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం ఆయన వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. బ్రౌన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జిల్లా ఉపాధ్యక్షుడు సుబ్రహ్మణ్యం, తులసిరెడ్డి సతీమణి అలివేలమ్మ, నాయకులు పాల్గొన్నారు.

స్మార్ట్ కిచెన్ నిర్మాణ పనుల పరిశీలన

వీరపునాయునిపల్లె: ఉరుటూరు ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్మిస్తున్న స్మార్ట్ కిచెన్ నిర్మాణ పనులను శుక్రవారం కడప ఆర్డీవో జాన్ ఇర్విన్ పరిశీలించారు. వేగవంతంగా పనులను చేసి త్వరితగతిన పూర్తి చేయాలని గుత్తేదారులను ఆదేశించారు. ఆయన వెంట తహసీల్దార్ లక్ష్మీదేవి, పీఆర్ ఏఈ, వీఆర్వోలు పాల్గొన్నారు.

మత్తుకు బానిసైతే భవిష్యత్తు చిత్తే

మాట్లాడుతున్న యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీరాజా

కడప విద్య: విద్యార్థులు మత్తుకు బానిస కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీరాజా డిమాండ్ చేశారు. స్థానిక యూటీఎఫ్ భవన్‌లో శుక్రవారం పెండ్లిమర్రి మండల కౌన్సిల్ సమావేశం జిల్లా ప్రధాన కార్యదర్శి పాలెం మహేష్‌బాబు అధ్యక్షతన జరిగింది. విద్యార్థులకు గంజాయి వల్ల కలిగే దుష్పరిణామాలను వివరించారు.

పందులను దూర ప్రాంతాలకు తరలించండి

పులివెందుల, న్యూస్‌టుడే: పురపాలక పరిధిలో పందుల బెడద ఎక్కువగా ఉందని.. రెండు రోజుల్లో ఊరి బయటకు దూరంగా తరలించాలని పురపాలక కమిషనర్ రాముడు ఆదేశించారు. ఆయన కార్యాలయంలో పందుల యజమానులతో శుక్రవారం సమావేశమయ్యారు. పందులతో ఇబ్బందులు పడుతున్నామని స్థానికుల నుంచి ఫిర్యాదులందుతున్నాయన్నారు.

రైతుబజార్‌లో కూరగాయల ధరలు

కడప వ్యవసాయం, న్యూస్‌టుడే: రైతు బజార్‌లో కూరగాయల ధరలు కిలో (నిన్నటివి) ఇలా... బంగాళదుంప-45, క్యాబేజి-28, క్యారెట్-68, బీన్స్-70, బీట్‌రూట్-45, కీర-30, దోస-40, దొండకాయలు-50, ముల్లంగి-35, అల్లం-60, 80, కాలీఫ్లవర్-38, క్యాప్సికం-70, టమాట-20, మిరపకాయలు 42, వంకాయలు-30, బెండకాయలు-50, బీర-50, కాకర- 50, మటిక్కాయ-45, చిక్కుడు-55, అలసందకాయలు-50, అనపకాయలు-50, ఉల్లిపాయలు-20, 25.

ఈనాడు

దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు

Cell: 99899 97626

ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి

Cell: 91771 11468

ప్రజాభీష్టం మేరకే ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలి

సిద్దవటంలో మహిళలు చేపట్టిన దీక్షకు సంఘీభావం తెలిపిన ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి

సిద్దవటం, న్యూస్‌టుడే: ప్రజా వ్యతిరేక విధానాలకు ఏ ప్రభుత్వమైనా పాల్పడితే భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోక తప్పదని రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి హెచ్చరించారు. సిద్దవటాన్ని అన్నమయ్య జిల్లాలో విలీనం చేసే ప్రక్రియ చేపట్టడడంపై జేఏసీ ఆధ్వర్యంలో సిద్దవటంలో భాకరాపేట గ్రామస్థులు, మాధవరం-1లో విద్యార్థులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శుక్రవారం కొనసాగించారు. ఎమ్మెల్యే శిబిరాలను సందర్శించి సంఘీభావం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. కడపకు కూతవేటు దూరంలో ఉన్న సిద్దవటాన్ని కడపలో కొనసాగించకుండా సుదూరంలో ఉన్న అన్నమయ్య జిల్లా కేంద్రంలో విలీనం చేయడం అన్యాయమన్నారు. ప్రజల విన్నపం మేరకే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలన్నారు. విశ్రాంత ఉద్యోగులు, డ్వాక్రా మహిళలు, ప్రజలు పాల్గొన్నారు.

ఒంటిమిట్ట: ఒంటిమిట్ట, సిద్దవటం మండలాలను కడప జిల్లాలో ఉంచాలని.. లేని పక్షంలో అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని రాజంపేటకు తరలించాలని డిమాండ్ చేస్తూ ఐకాస నాయకులు ఏడో రోజు శుక్రవారం రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. రేవిళ్ల బాలమునెయ్య, పత్తి కృష్ణ, మాడ వెంకటసుబ్బయ్య, గుర్రంకొండ శ్రీనివాసులు, వై.తిరుపాలు పాల్గొని నినాదాలు చేశారు.

చేనేతల సమస్యల పరిష్కారానికి కృషి

మేయర్ సురేష్‌ను సన్మానిస్తున్న తొగటవీర క్షత్రియ సంక్షేమ సంఘం నాయకులు

కడప ఏడురోడ్లు, బిల్టప్, న్యూస్‌టుడే: మేయర్‌గా ఎన్నికైన పాకా సురేష్‌ను తొగటవీర క్షత్రియ సంక్షేమ సంఘం కడప నగర శాఖ నాయకులు మేయర్ ఛాంబరులో శుక్రవారం సత్కరించారు. ఈ సందర్భంగా నగర శాఖ అధ్యక్షుడు కళ్యా సుధాకర్, ప్రధాన కార్యదర్శి నరసింహారావు, కోశాధికారి సుదర్శన్, గౌరవాధ్యక్షుడు గోవిందు నాగరాజు తదితరులు మాట్లాడుతూ... చేనేత సామాజిక వర్గానికి చెందిన సురేష్ మేయర్‌గా ఎన్నిక కావడం తమ సామాజిక వర్గానికి దక్కిన గౌరవంగా భావిస్తున్నామన్నారు. కార్యక్రమంలో సంఘం నాయకులు సుబ్రహ్మణ్యం, మురళీ కృష్ణయ్య, సూరిబాబు, మోతుకూరి సుబ్బరాయుడు, బాలచౌడన్న, రామచంద్రుడు, కృష్ణయ్య, వెంకటస్వామి పాల్గొన్నారు.

వరుణుడి కరుణతో జలకళ

ఒంటిమిట్ట మండలంలో నాలుగేళ్ల తర్వాత చెరువులు జలకళతో కళకళలాడుతూ దర్శనమిస్తున్నాయి. దిత్వా తుపాను ప్రభావంతో ఇటీవల వానలు విస్తారంగా కురిశాయి. మంటపంపల్లె, కోనరాజుపల్లె, చింతరాజుపల్లె, పోలుబుచ్చయ్యగారిపల్లె, మలకాటిపల్లె, రాచపల్లె, సీతాపురం, రాచగుడిపల్లె గ్రామాల్లోని నిర్మించిన చెక్‌డ్యాంలు నిండి జలసవ్వడితో సందడి చేస్తూ కనువిందు చేస్తున్నాయి. **- న్యూస్‌టుడే, ఒంటిమిట్ట**

ఫార్మసీ విద్యతో ఉద్యోగావకాశాలు మెండు

చింతకొమ్మదిన్నె, న్యూస్‌టుడే: ఫార్మసీ విద్యకు మంచి భవిష్యత్తు ఉందని తాలుకా ఎస్సైలు తులసీ నాగప్రసాద్, తాహార్‌లు అన్నారు. కడప నగర శివారులోని రామిరెడ్డి ఫార్మసీ కళాశాలలో శుక్రవారం విద్యార్థులకు స్వాగత వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఫార్మసీ విద్యకు విదేశాల్లో కూడా మంచి డిమాండ్ ఉందన్నారు. కళాశాల ప్రిన్సిపల్ నెల్సన్, కళాశాల కరస్పాండెంట్ గౌతంరెడ్డి, కార్యదర్శి సుబ్బారెడ్డి పాల్గొన్నారు.

14న కంటివైద్య శిబిరం

వీరపునాయునిపల్లె, న్యూస్‌టుడే: స్థానిక వీఆర్ఎస్ డిగ్రీ కళాశాలలో 14వ తేదీ ఆదివారం మదర్‌థెరిసా సేవాసమితి ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు ఛైర్మన్ విజయకుమార్ శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

నీటి నిల్వల తొలగింపు

లింగాల: వాతావరణ మార్పులతో జ్వరాలు ప్రబలుతున్నాయని డిప్యూటీ డీఎంహెచ్‌వో ఖాజామొయిద్దీన్ అన్నారు. లింగాలలో పలు గృహాల పరిసరాలను శుక్రవారం ఆయన పరిశీలించారు. దోమల పెరుగుదలకు కారణమయ్యే నీటి నిల్వలు గుర్తించి తొలగింపజేశారు.

వివాహిత అనుమానాస్పద మృతి

మర్రిపాడు, న్యూస్‌టుడే: మర్రిపాడు మండలంలోని కృష్ణాపురంలో సొద్దల అరుణ(29) అనే వివాహిత కుటుంబ కలహాలతో ఉరేసుకుని అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. కృష్ణాపురం బీసీ కాలనీలో రమేష్, అరుణ దంపతులు నివాసం ఉంటున్నారు. వారికి ముగ్గురు సంతానం. భర్త ఆర్ఎంపీగా పని చేస్తున్నారు. కొన్ని రోజులుగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం మనస్తాపానికి గురైన అరుణ ఇంట్లో చీరతో ఉరేసుకున్నారు. భర్త ఇంటికొచ్చి చూడగా ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించారు. విషయం తెలుసుకున్న ఆమె పుట్టింటి వారు కమలాపురం నుంచి కృష్ణాపురం వచ్చారు. ఆమె మృతిపై తమకు అనుమానాలున్నాయంటూ నిరసన వ్యక్తం చేశారు. మృతదేహాన్ని పంచనామాకు తీసుకెళ్లడానికి వీల్లేదంటూ అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు ఘర్షణ వాతావరణం నెలకొంది. ఆత్మకూరు సీఐ గంగాధర్, మర్రిపాడు ఎస్సై శ్రీనివాసరావులు అక్కడికి చేరుకొని వారికి నచ్చజెప్పి మృతదేహాన్ని ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అక్రమాలపై ప్రశ్నిస్తే తప్పుడు కేసులా!

మాట్లాడుతున్న గ్రేటర్ రాయలసీమ అభివృద్ధి వేదిక కన్వీనర్ ఆంజనేయులు

కడప చిన్నచౌకు, న్యూస్‌టుడే: కడప ఆర్జేడీ కార్యాలయంలో జరుగుతున్న అక్రమాలను ప్రశ్నించిన విద్యార్థి సంఘం నాయకులపై తప్పుడు కేసులు బనాయించి అరెస్టు చేయడం దారుణమని గ్రేటర్ రాయలసీమ అభివృద్ధి వేదిక కన్వీనర్ ఆంజినేయులు ఖండించారు. తక్షణం తప్పుడు కేసులను రద్దు చేయాలని కడప ప్రెస్ క్లబ్‌లో శుక్రవారం ఆయన మాట్లాడారు. ఆర్సీఎం పాఠశాలల్లో ఎయిడెడ్ పోస్టుల్లో రూ.8 కోట్ల మేరకు అక్రమాలు జరిగితే వాటిని విద్యార్థి సంఘం నాయకులు అంకన్న, నాగరాజులు ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెట్టడం బాధాకరమన్నారు.

రామయ్య సేవలో మంత్రుల సతీమణులు

రంగమండపంలో మంత్రుల సతీమణులు హరిత, శిల్ప

ఒంటిమిట్ట, న్యూస్‌టుడే: ఒంటిమిట్ట కోదండ రామాలయాన్ని మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి సతీమణి హరిత, పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ సతీమణి శిల్ప శుక్రవారం సందర్శించారు. రాములోరి క్షేత్రానికి విచ్చేసిన వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. గర్భాలయంలో సీతారామలక్ష్మణమూర్తులను దర్శించుకున్నారు. జడ్పీటీసీ సభ్యుడు ముద్దు కృష్ణారెడ్డి, ఎంపీపీ లక్ష్మీదేవి, ఉపాధ్యక్షురాలు గీతాదేవి, ఎంపీటీసీ సభ్యుడు బాషా, నాయకులు వెంకటనరసయ్య, బొబ్బిలిరాయుడు, వెంకటరమణ, బుజ్జి పాల్గొన్నారు.

ఎరువుల కొరత లేదు

కడప వ్యవసాయం, న్యూస్‌టుడే: రబీ సీజన్‌లో సరిపడ ఎరువులు అందుబాటులో ఉన్నాయని వ్యవసాయ శాఖ జిల్లా అధికారి చంద్రానాయక్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సీజన్‌కు 90,437 టన్నులు అవసరం కాగా.. ఇప్పటి వరకు 29,407 టన్నుల ఎరువులు సరఫరా చేశామన్నారు. ఇదీ కాక 27,977 టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. యూరియా 5,293 టన్నులు, డీఏపీ 2,477, కాంప్లెక్స్ 18,231, ఎంవోపీ 712, ఎస్ఎస్‌పీ 1,261 టన్నులున్నాయన్నారు. రైతులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

పోగొట్టుకున్న పర్సు, ఫోన్‌ల అప్పగింత

కడప నేరవార్తలు, న్యూస్‌టుడే: కడప ఒకటో పట్టణ ఠాణా పరిధిలో నగరపాలక సంస్థ కార్యాలయంలో డ్రైవర్‌గా పని చేస్తున్న నరసింహులు శుక్రవారం ఏడు రోడ్ల కూడలిలో తన పర్సు పోగొట్టుకున్నారు. వెంటనే అప్రమత్తమై ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐడీ పార్టీ కానిస్టేబుల్ బాలచంద్ర సీసీ కెమెరాల ఆధారంగా పర్సును గుర్తించి బాధితుడికి అందజేశారు. అందులో రూ.8 వేల నగదుతో పాటు విలువైన వివిధ రకాల డెబిట్, క్రెడిట్ కార్డులున్నాయి.

● ఒకటో పట్టణ ఠాణా పరిధిలో ఎంబీఏ విద్యార్థిని తన చరవాణిని పోగొట్టుకున్నారు. పాతబస్టాండ్‌లో ఓ బస్సులో సీటు కోసమని తన చరవాణిని ఉంచారు. వెంటనే ఓ వ్యక్తి ఫోన్‌ను తీసుకెళ్లాడు. ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు వెంటనే ఫోన్ చేయడంతో అవతలి వ్యక్తి లిఫ్ట్ చేశాడు. వెంటనే ఫోన్ తీసుకుని రావాలని చెప్పడంతో అతను వచ్చి అందజేశాడు.

నిత్యాన్నదానం పనుల అడ్డగింత

ఒంటిమిట్ట, న్యూస్‌టుడే: ఒంటిమిట్ట కోదండ రామాలయం దర్శనం కోసం వస్తున్న భక్తులకు కడుపారా భోజనం పెట్టాలని తితిదే సివిల్ విభాగం ఇంజినీరింగ్ అధికారులు చేపట్టిన నిత్యాన్నదాన ఏర్పాట్ల పనులను స్థానికులు శుక్రవారం అడ్డుకున్నారు. ఆ స్థలంలో తమ పూర్వీకులు ఇక్కడ నివాసం ఉన్నారని.. పదేళ్లుగా పరిహారం చెల్లించాలని అధికారులకు విన్నవించినా ఫలితం లేదని వాదనకు దిగారు. తమ స్థలానికి పరిహారం చెల్లించే వరకు పలు చేయడానికి వీల్లేదని తెగేసి చెప్పడంతో గుత్తేదారులు పనులు నిలిపివేశారు. తితిదే, జిల్లా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని పరిష్కార దిశగా చర్యలు తీసుకోవాల్సి ఉంది.

చట్టాలపై అవగాహన అవసరం

కడప న్యాయవిభాగం, న్యూస్‌టుడే: కడప నగరం పక్కీరుపల్లిలోని వివేకానంద మహిళా జూనియర్ కళాశాలలో యూనివర్సల్ హెల్త్ కవరేజ్ దినోత్సవం సందర్భంగా న్యాయసదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి బాబా ఫకృద్దీన్ పాల్గొని మహిళల చట్టాలపై అవగాహన కల్పించారు.

వినతులపై తక్షణ స్పందన అవశ్యం

అధికారులతో సమీక్షిస్తున్న విద్యుత్తు ఎస్ఈ రమణ

కడప గ్రామీణ, న్యూస్‌టుడే: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చే వినతులపై అధికారులు వెంటనే స్పందించాలని ఏపీ ఎస్పీడీసీఎల్ ఎస్ఈ రమణ అన్నారు. తన కార్యాలయంలో శుక్రవారం విద్యుత్తు శాఖ సిబ్బందితో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సమస్యలు నమోదయిన వెంటనే పరిశీలించి తగు నిర్ణయం తీసుకోవాలన్నారు. తమ పరిధిలో పరిష్కారం కాని వాటిని వెంటనే ఉన్నతాధికారులకు పంపాలని సూచించారు. వినియోగదారులు సంతృప్తి చెందేలా చొరవ చూపాలన్నారు. సమావేశంలో ఈఈలు హరిసేవ్యానాయక్, మధుసూదన్, డీఈలు, ఏఈలు పాల్గొన్నారు.

ప్రకృతి సేద్యానికి ఉపాధి హామీ పథకం తోడు

మాట్లాడుతున్న ప్రకృతి వ్యవసాయ విభాగం జిల్లా అధికారి ప్రవీణ్‌కుమార్

కడప వ్యవసాయం, న్యూస్‌టుడే: ప్రకృతి వ్యవసాయానికి ఉపాధి హామీ కింద ప్రోత్సాహం ఉంటుందని ప్రకృతి వ్యవసాయ విభాగం జిల్లా అధికారి ప్రవీణ్‌కుమార్, ఉపాధి హామీ పథకం ప్లాంటేషన్ మేనేజర్ ప్రతాప్‌లు అన్నారు. తమ సిబ్బందికి జిల్లా మహిళా సమాఖ్య సమావేశ మందిరంలో శుక్రవారం ఆయన మాట్లాడారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండ్ల మొక్కలు సాగు చేసేందుకు అవకాశం ఉందన్నారు. గొర్రెలు, మినీ గోకులం షెడ్లు వస్తాయన్నారు. అయిదు ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు పండ్ల మొక్కలు ఇచ్చేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిందన్నారు. సొంత భూముల్లో ప్రకృతి వ్యవసాయం చేసి తోటి రైతులకు ఆదర్శంగా ఉండాలన్నారు.

manipalhospitals LIFE'S ON

మణిపాల్ హాస్పిటల్స్, మిల్లర్స్ రోడ్, బెంగుళూరు

ఏషియన్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్‌తో కలిసి ప్రముఖ న్యూరో సర్జన్‌ను ఇప్పుడు మన కడప పట్టణం నందు సంప్రదించగలరు.

మెదడు మరియు వెన్నెముక క్లినిక్

Dr Karthik Reddy MNV

Associate Consultant - Neuro Surgery

DrNB-Manipal Hospitals, Bangalore Fellow in Neuroendoscopy

Fellow in Endoscopic Spine Surgery - S Korea

Fellow in Pain Medicine (FIPM) MBBS - Kurnool Medical College, Kurnool

స్థలం: ఏషియన్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్,

అంధ పాఠశాల ఎదురుగా, శంకరాపురం, కడప - 516002, ఆంధ్రప్రదేశ్

తేదీ: 14th డిసెంబర్ 2025, ఆదివారం సమయం: ఉదయం 11 AM నుండి మధ్యాహ్నం 2 PM వరకు

మీరు క్రింద పేర్కొన్న లక్షణాలతో బాధపడుతున్నారా?

• తీవ్రమైన మెడ మరియు వెన్నునొప్పి • చేతులు మరియు కాళ్ళకు వ్యాపించే నొప్పి

• చేతులు మరియు కాళ్ళలో బలహీనత • చేతులు లేదా కాళ్ళలో తిమ్మిరి • నడకలో ఇబ్బంది లేదా అసమతుల్యత • తరచుగా మూత్ర విసర్జన • మూర్ఛ • మెదడులో కణితులు

• పక్షవాతం • స్ట్రోక్ • మెదడులో రక్తం గడ్డకట్టడం • మెదడు క్యాన్సర్

అపాయింట్‌మెంట్ కోసం సంప్రదించండి: 8019371784 / 8019371785

నృసింహా శేఖర్ ఎ.వి. - 9980527425

(c) eenadu